ఈనాడు అల్లూరి సీతారామరాజు

అన్నవరానికి ఎక్స్‌ప్రెస్ సర్వీసు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖపట్నం నుంచి నేరుగా అన్నవరం వెళ్లడానికి ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ బస్సులను నడపాలని మహిళల నుంచి వచ్చిన అభ్యర్థనలకు ఆర్టీసీ అధికారులు స్పందించారు. నగరం నుంచి అన్నవరానికి అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, శీతల బస్సులు తప్ప ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ సర్వీసులు లేవు. దీంతో నగరం నుంచి నేరుగా అన్నవరం వెళ్లేవారు అనకాపల్లి వరకు వెళ్లి అక్కడ నుంచి ఎక్స్‌ప్రెస్‌లో తునికి చేరుకుని, అక్కడ నుంచి మరో బస్సులో అన్నవరం వెళ్తున్నారు. దీంతో ఉదయం 7, సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం నుంచి అన్నవరం, రాజమహేంద్రవరానికి నేరుగా ఎక్స్‌ప్రెస్ సర్వీసు నడుపుతున్నారు.

బాల ఓటర్లం.. భావి పౌరులం

ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు, రాజకీయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాజవొమ్మంగి మండలం సింగంపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. సాధారణ ఎన్నికల తరహాలో విద్యార్థులంతా ఇలా గుర్తింపు కార్డు పట్టుకుని ఓటేసేందుకు బారులు తీరారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నమూనా పోలింగ్ బూత్‌లో ఓటేశారు. ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులతో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఓటర్లు, సభాపతి, ప్రధానమంత్రి, మంత్రులుగా విద్యార్థులే వ్యవహరించారు. ప్రధానోపాధ్యాయిని సుబ్రహ్మణ్యేశ్వరి, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. – రాజవొమ్మంగి, న్యూస్‌టుడే

భక్తజన సందోహంగా సింహాచలం క్షేత్రం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి కొలువైన సింహాచలం క్షేత్రం శనివారం భక్తజన సందోహంగా మారింది. వారాంతం కావడంతో పెద్దఎత్తున ఆలయానికి భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో సింహగిరి మాడవీధులు రద్దీగా మారాయి. కేశఖండనశాల, గంగధార మార్గాల్లో జనం కిక్కిరిశారు. పార్కింగ్ ప్రాంగణం నిండిపోయింది. దీంతో గజపతి సత్రం రోడ్డు, టీవీ టవర్ రోడ్డు, హిల్‌టాప్ రహదారిలోకి వాహనాలను తరలించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా నేపథ్యంలో కొండపైకి రాకపోకలు సాగించేందుకు భక్తులు పోటీపడ్డారు. బస్సుల్లోకి ఎక్కేందుకు తోపులాటలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుమారు 40 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. వివిధ రూపాల్లో రూ. 45.57 లక్షల ఆదాయం సమకూరగా ఒక్క దర్శనం టికెట్ల ద్వారా రూ.27 లక్షల ఆదాయం వచ్చింది.

కిందకూర్చుంటేనే కడుపు నిండేది!

ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అనుసంధానంగా ఉన్న బాలుర వసతిగృహంలో సుమారు 400 మంది విద్యార్థులున్నారు. వీరికి వసతి భవనం ఉన్నా ఇతర సదుపాయాలు లేవు. ప్రధానంగా భోజనశాల లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే తినాల్సిన పరిస్థితి నెలకొంది. చినుకుపడినా, చలి పెరిగినా వసతి భవనంలోనే భోజనాలు చేయాల్సి వస్తోంది. వందలాది మంది ఒకేసారి భోజనం చేస్తుండటంతో అక్కడ పారిశుద్ధ్య సమస్య ఎదురవుతోంది. అధికారులు స్పందించి భోజనశాల మంజూరుచేసి కష్టాలు తీర్చాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. – పెదబయలు, న్యూస్‌టుడే

ఇన్నాళ్లూ కలవరించి.. ఇప్పుడు కల వరించి!

నిర్వాసితులకు కాలనీలు, పరిహారం వేగవంతం

చింతూరు, న్యూస్‌టుడే

పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు ఏటా వరదలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ బాధలు పడలేమని.. పరిహారం చెల్లిస్తే తమ దారి తాము చూసుకుంటామని వేడుకున్నా గత వైకాపా ప్రభుత్వం కనికరించలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే సరి.. లేదంటే ఏమీ చేయలేని పరిస్థితి అంటూ 2022లో వరద పరిస్థితులను పరిశీలించేందుకు వచ్చిన నాటి సీఎం జగన్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. నిర్వాసితులకు పరిహారం, ఆర్అండ్ఆర్ పనుల వేగవంతానికి చర్యలు చేపట్టడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో, ఇటీవల కొంత మంది నిర్వాసితులకు పెండింగ్ ప్యాకేజీలు పూర్తిచేసింది. ఈ దశలో కూనవరం మండలంలోని రెండు గ్రామాలకు గృహ నిర్మాణాల పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాలకు జమ చేసింది.

● గోదావరి వరదలతో విలీన మండలాలు అతలాకుతలం కావడంతో 41.15 కాంటూరుతో సంబంధం లేకుండా నాలుగు మండలాల్లో 32 గ్రామాలను పోలవరం ప్రాజెక్టు పరిహారం చెల్లింపుల జాబితాలో చేర్చేలా అప్పటి కలెక్టర్ సుమిత్‌కుమార్ కృషి చేశారు. పునరావాసం, ప్యాకేజీ, ఆర్ అండ్ఆర్ పనులు చేపట్టినప్పటికీ నాటి ప్రభుత్వం చేతులెత్తేసింది. కూటమి సర్కారు వచ్చాక నిర్వాసితులకు న్యాయం జరుగుతోంది. చింతూరులోని పోలవరం కార్యాలయాల్లో ఈ పనులు వేగవంతమయ్యాయి.

● పరిహారం, ఆర్అండ్ఆర్, గృహ నిర్మాణ విలువల చెల్లింపు, కాలనీల నిర్మాణాలకు భూసేకరణ, గిరిజనులకు భూమికి భూమి ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. గతంలో పెండింగ్ పెట్టిన బిల్లుల చెల్లింపులు చేస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న కాలనీలను పూర్తి చేసేందుకు రూ. 27 కోట్లు కేటాయించారు. టెండర్లు పిలిచి వాటిని పూర్తి చేసి నిర్వాసితులను మౌలిక వసతులు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 49 కాలనీల నిర్మాణం పూర్తయింది. విలీన మండలాల్లోని 32 గ్రామాలకు చెందిన నిర్వాసితులకు భూసేకరణ, ఇతర పనులకు రూ. 765 కోట్లు వెచ్చించనున్నారు. గృహ నిర్మాణాల పరిహారం కోసం రూ. 245 కోట్లు కేటాయించారు.

ఆనందంగా ఉంది...

పరిహారం కోసం కళ్లలో వత్తులు వేసుకుని చూశాం. కూటమి ప్రభుత్వం చెల్లింపుల ప్రక్రియ వేగవంతం చేయడంతోపాటు ఇళ్లకు సంబంధించిన పరిహారం ఖాతాలకు జమ చేయడం ఆనందంగా ఉంది. ఏటా వచ్చే వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పరిహారం, పునరావాసం పనులు పూర్తయితే ఇబ్బందులు ఉండవు. – గుజ్జ బాబు, కొండ్రాజుపేట, కూనవరం మండలం

సేకరించాల్సిన భూముల వివరాలు

జిల్లా	భూమికి భూమి	కాలనీల నిర్మాణానికి	మొత్తం	సేకరించింది
అల్లూరి	4036.83	525.22	4562.05	183.82
ఏలూరు	2462.88	537.12	3000	1734.63

● గిరిజనేతరులకు తాడ్వాయి, గిరిజనులకు జీలుగుమిల్లి ప్రాంతంలో ఇప్పటికే సుమారు 2000 ఎకరాల సేకరణ తుది దశకు చేరింది. రంపచోడవరం డివిజన్‌లోని గంగవరం, రాజవొమ్మంగి, అడ్డతీగల ప్రాంతాల్లో మరో 4000 ఎకరాలు సేకరించేందుకు చర్యలు చేపట్టారు. విలీన మండలాల్లో 11 వేల మంది పీడీఎఫ్‌లను (ప్రాజెక్టు డిస్‌ప్లేస్డ్ ఫ్యామిలీ) గుర్తించారు. గృహ నిర్మాణ పరిహారానికి 9,207 ఇళ్లను గుర్తించినట్లు ప్రాజెక్టు పరిపాలనాధికారి అభిషేక్ పేర్కొన్నారు. పరిహారం, ఆర్అండ్ఆర్, గృహ నిర్మాణాల పరిహారంతోపాటు ఇతర అవసరాలకు రూ.1821.66 కోట్లు అవసరం. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో గతనెల వరకు రూ.243.70 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

పర్యాటక ప్రాంతాలు కళకళ

అనంతగిరి, న్యూస్‌టుడే: పర్యాటక కేంద్రాలు శనివారం కళకళలాడాయి. బొర్రాగుహలు, డముకు వ్యూ పాయింట్, కాఫీ తోటలు, జలపాతాలు ఇలా అన్నీ సందర్శకులతో నిండిపోయాయి. ప్రస్తుతం మంచు కురుస్తుండటంతో ఆస్వాదించేందుకు బెంగాలీలు అధిక సంఖ్యలో మన్యానికి వస్తున్నారు. ఓవైపు కార్తికమాసం.. మరోవైపు బెంగాలీలు అధికంగా వస్తుండటంతో ఈ ప్రాంతాలన్నీ కిక్కిరిసి కనిపిస్తున్నాయి. బొర్రాగుహలను శనివారం ఒక్కరోజే సుమారు సుమారు 3,400 మంది సందర్శించగా తద్వారా సుమారు రూ. 2.73 లక్షల ఆదాయం సమకూరినట్లు మేనేజరు గౌరీశంకర్ తెలిపారు.

బొర్రాగుహలు ముఖద్వారం ఎదుట సందర్శకులు

పాపికొండలకు భారీగా రాక

దేవీపట్నం, న్యూస్‌టుడే: కార్తిక మాసం కావడంతో పాపికొండల విహారయాత్రకు శనివారం పర్యాటకులు పోటెత్తారు. గండిపోశమ్మ ఆలయం నుంచి ఆరు బోట్లలో 348 మంది పాపికొండల అందాలను తిలకించడానికి వెళ్లారని కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలో వచ్చిన పర్యాటకులు కొండపై నుంచే గండిపోశమ్మను దర్శించుకుని విహారయాత్రకు బయలుదేరి వెళ్లారు. అమ్మవారి ఆలయం వద్ద గోదావరిలో నీటిమట్టం తగ్గుతోంది. అమ్మవారి విగ్రహాన్ని ఆలయ పూజారి శుభ్రం చేశారు. పోశమ్మగండి నుంచి డి.రావిలంక వరకు ఆర్అండ్‌బీ రహదారిపై వరద నీరు తగ్గడంతో మన్యం నుంచి మైదాన ప్రాంతాలకు రాకపోకలు ఇబ్బందులు తొలగాయి. సీతపల్లి వాగులో గోదావరి ఉద్ధృతి తగ్గడంతో సీతారం వద్ద పరిసర ప్రాంతాల గిరిజనులు ఇందుకూరుపేట వైపు రాకపోకలు సాగిస్తున్నారు.

గండిపోశమ్మ అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేస్తున్న పూజారి

ఆపద్బాంధవి.. అధునాతన సంజీవని

108 వాహనంలో మెరుగైన సదుపాయాలు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ఆపదలో ఉన్న వారి ప్రాణాలు నిలిపే 108 వాహనాలు మరింత మెరుగైన సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం మరమ్మతుకు గురైన వాహనాల స్థానంలో అత్యాధునిక సదుపాయాలు ఉన్న వాహనాలను తీసుకొస్తోంది. వీటిలో రోగులు, క్షతగాత్రులను వైద్యశాలకు తీసుకెళ్లే లోపు ప్రాణాపాయం జరగకుండా అత్యాధునిక వెంటిలేటర్‌తోపాటు అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్టు (ఏఎల్ఎస్) పరికరాలు ఉన్నాయి. పాడేరు ఐటీడీఏ పరిధిలో 108 వాహనాలు పది ఉన్నాయి. కాలపరిమితి ముగిసిన వాటి స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్తవి కేటాయించింది. చింతపల్లిలో మరమ్మతుకు గురైన 108 వాహనం స్థానంలో అత్యాధునిక సదుపాయం కలిగిన వాహనాన్ని కేటాయించారు. త్వరలో అన్ని మండలాల్లో ఇలాంటి వాహనాలు అందుబాటులోకి రానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.

ఏమేం ఉంటాయంటే.. ✦ అత్యాధునిక వెంటిలేటర్ వ్యవస్థ సులభంగా వినియోగించుకోవచ్చు.

✦ ఒకేసారి ఇద్దరు రోగులకు ఆక్సిజన్ అందించే సౌకర్యం ఈ వాహనం ప్రత్యేకత. ఇప్పటివరకు ఉన్న వాటిలో ఒకటి మాత్రమే ఉండేది. అది పని చేయకపోతే రోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.

వాహనంలో ఉన్న పరికరాలు

✦ అత్యవసర పరిస్థితిల్లో ఉన్న రోగులకు మానిటర్, వెంటిలేటర్ సదుపాయం.

✦ బీపీ ఎక్కువ ఉన్న రోగులకు తల, కాళ్లు ఎత్తు చేసేందుకు కొలాప్సిబుల్ స్ట్రెచర్ ఉంటుంది. చక్రాల కుర్చీలు, రెండు స్ట్రెచర్లు ఈ వాహనంలో ఉంటాయి.

✦ వాహనంలోని సీసీ కెమెరా ద్వారా మంగళగిరిలోని కాల్ సెంటర్ అధికారులు వీటిని నిత్యం పర్యవేక్షిస్తుంటారు.

✦ ఏఈడీ పరికరాలతోపాటు అత్యవసర ఇంజక్షను, మందులు నిత్యం అందుబాటులో ఉంటాయి.

ఆశాజనకంగా బస్తర్ పిక్కల ధర

హుకుంపేట, న్యూస్‌టుడే: హుకుంపేటలో శనివారం నిర్వహించే వారపు సంతలో బస్తర్ పిక్కలకు గిట్టుబాటు ధర పలికింది. ఇటీవల కాలంలో ఆశించినంత ధర రాకపోవడంతో రైతులు వీటిని తక్కువగా సేకరించి తీసుకురావటంతో భారీ గిరాకీ ఏర్పడింది. మైదాన ప్రాంతాల వ్యాపారులు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపడంతో వీటి ధరలు ఆకాశాన్ని తాకాయి. కేజీ పిక్కలు రూ.250 నుంచి రూ. 360 వరకు పలికాయి. గతంతో పోలిస్తే ఈ వారం అధిక ధరలు లభించటంతో గిరిరైతులు సంతోషం వ్యక్తం చేశారు.

చింతలు తీర్చే చింతామణి గణపతి

లక్ష నవగ్రహ యాగ పూజలో గణపతి సచ్చిదానంద స్వామి, దత్త విజయానంద తీర్థ స్వామి

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చింతామణి గణపతిని దర్శించుకుంటే జీవితంలో చింతలు, వ్యాధులు తొలగిపోతాయని మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పేర్కొన్నారు. సిరసపల్లి చింతామణి గణపతి దత్తక్షేత్రంలో శనివారం నిర్వహించిన లక్ష నవగ్రహ యాగం, శని తైలాభిషేకం, శ్రీచక్రార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్త విజయానంద తీర్థ స్వామి గణపతి మూలవిరాట్‌కు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గణపతి సచ్చిదానంద స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఈ ఆలయంలో 32 గణపతి విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. ఆదివారం విశాఖ పోర్టు స్టేడియంలో గీతామాత రాగసాగర పేరుతో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేపడుతున్నామని చెప్పారు.

WANTED CIVIL ENGINEERS

B Tech/DCE Having Knowledge in execution of Major Building Projects, CC Roads, Drains etc with minimum 5 years experience having knowledge in handling the project individually and knowledge in taking levels to work at Jangareddygudem, Eluru District, A.P.

RVR INFRA DEVELOPERS

2-1-59, 4th floor, Rayanam's Complex, Opp Subhadra Arcade Complex, Bhanugudi Junction, KAKINADA.
E mail : rvrinfradevelopers@yahoo.com

కోతలు కోయగానే కొనుగోళ్లు

ధాన్యం విక్రయ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే

జిల్లావ్యాప్తంగా మరో 15 రోజుల్లో ఖరీఫ్ వరి కోతలు ప్రారంభం కానున్నాయి. అదే సమయానికే కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో ధాన్యం నూర్చిన వెంటనే స్థానికంగా వాటిని అమ్ముకునే వెసులుబాటు అన్నదాతలకు కలగనుంది. రైతు సేవా కేంద్రాలను క్లస్టర్ విధానంలో విభజించారు. దీనిలో భాగంగా కొనుగోలు ఏజెన్సీల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. నవంబరు మూడో వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.



కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట

ఏర్పాట్లు చేస్తున్నాం.. నవంబరు మూడో వారంలో 48 ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఏజెన్సీల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది. క్షేత్రస్థాయి అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. – మోహన్‌బాబు, జిల్లా పౌర సరఫరాల అధికారి

అక్రమాలకు తావు లేకుండా.. గతేడాది నుంచి కూటమి ప్రభుత్వం కొనుగోలు విధానంలో మార్పులు చేసింది. రైతులు ఎంతో కష్టపడి ఆరుగాలం పండించిన ధాన్యాన్ని నచ్చిన రైసు మిల్లుకు ఇచ్చుకునేలా ప్రభుత్వం సరళీకృతం చేసింది. అక్రమాలకు తావులేకుండా రైతులకు మేలు జరిగే రీతిలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాగం సన్నద్ధం చేసింది. రైతు సేవా కేంద్రాల్లో బిల్లులు రూపొందేవరకు మిల్లులకు తరలించకుండా జాగ్రత్తలు తీసుకుంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల మిల్లులకు తరలించనున్నారు.

35 వేల టన్నుల లక్ష్యం.. జిల్లాలో ప్రస్తుతం 1,47,862 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. జిల్లాలో 48 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు కానున్నాయి. వీటిలో రంపచోడవరం డివిజన్‌లో 27, చింతూరు డివిజన్‌లో 17, పాడేరు డివిజన్‌లో 4 ప్రారంభించనున్నారు. జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో 'ఎ' గ్రేడు తొమ్మిది, బి గ్రేడు 13, సి గ్రేడు 26 ఉన్నాయి. 35 వేల టన్నుల కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

17 శాతం తేమకు అనుమతి... రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు అధికారులు నిబంధనలు రూపొందించారు. తేమ 17 శాతం వరకు, సేంద్రియ, అసేంద్రియ పదార్థాలు ఒక శాతం, రాళ్లు, తాలు గింజలు, ఇతరత్రా అయిదు శాతం వరకు అనుమతిస్తారు.

మద్దతు ధర ఇలా (రూ.లలో)

రకం	క్వింటా	టన్ను
గ్రేడ్ ఏ	2389	23890
సాధారణ	2369	23690

ఉత్సాహంగా విలువిద్య పోటీలు

పాడేరు, న్యూస్‌టుడే: మంచు ముసుగులో రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలు పాడేరులో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. తొలిసారిగా రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఇక్కడ నిర్వహించడంతో వీటిని చూసేందుకు క్రీడాభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. రెండో రోజు ఉదయం ఎనిమిది గంటలకే పోటీలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి 13 జిల్లాల నుంచి 571 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కోచ్‌లు, మేనేజర్లు, వ్యాయామోపాధ్యాయులు సుమారు 200 మంది వరకు హాజరయ్యారు. ఆదివారంతో ఈ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ముగుస్తాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పాంగి సూరిబాబు తెలిపారు. ప్రతిభచూపిన వారిని జాతీయ స్థాయి పోటీలకు పంపుతామని పేర్కొన్నారు.

పోటీలో విల్లు ఎక్కుపెట్టిన క్రీడాకారులు

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు క్షత్రియ అవివాహితులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

● తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' క్షత్రియ అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. విశాఖ నగరం అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

● వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, నవంబరు 9న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

● మరిన్ని వివరాలకు 9154918858, 8008001616 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.

– న్యూస్‌టుడే, విశాఖపట్నం

Padmasri IVF CENTER

పిల్లలు లేని దంపతులకు శుభవార్త

తల్లితండ్రులు కావాలనే కల నిజం చేసుకోవాలి అనుకుంటున్నారా ?

మెగా ఇన్ఫెర్టిలిటీ కన్సల్టేషన్ క్యాంప్

IVF ₹1.25* Lakhs నో హిడెన్ ఛార్జెస్

16 నవంబర్ 2025 ఉ॥ 9 గం॥ల నుండి మ॥ 3 వరకు అపాయింట్‌మెంట్ తప్పనిసరి

ఉచిత కన్సల్టెన్సీ మరియు స్కానింగ్

జర్మనీలో తర్ఫీదు పొందిన ప్రముఖ సంతాన సాఫల్య నిపుణురాలు

డా॥ పి. సుధా పద్మశ్రీ గారు

M.D. (Obst.& Gynaec)
Specialist in Gynaec Laparoscopy and Infertility Core Fertility Specialist.

పద్మశ్రీ ఐ.వి.ఎఫ్. సెంటర్

డో.నెం. 49-48-16/5, ఎన్.జి.జి.ఓ. కోలనీ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం-16.
ఫోన్: 0891-2734747, 9246634747

అపాయింట్‌మెంట్ కొరకు:
9246634747, 8790538761, 6305229695

బిర్సాముండా జీవితం అందరికీ ఆదర్శం: మాధవ్

పాడేరు, న్యూస్‌టుడే: స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సాముండా జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని గిరిజనులు ఆత్మగౌరవంతో జీవించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్.మాధవ్, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి పేర్కొన్నారు. జన జాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో భాగంగా బిర్సాముండా 150వ జయంతి ఉత్సవాలను శనివారం పాడేరులో ఘనంగా నిర్వహించారు. స్థానిక పాతబస్టాండు సమీపంలోని ఎన్‌జీఓ హోం వద్ద గిరిజన తెగల పెద్దలతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి వెలిగించి బిర్సాముండా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటానికి జెండా పట్టిన ధీశాలి బిర్సాముండా అన్నారు. గిరిజనుల్లో చైతన్యం నింపేలా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పాంగి రాజారావు, రాష్ట్ర జానపద కళల సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ వంపూరు గంగులయ్య, భాజపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జ్యోతి వెలిగించి సమావేశాన్ని ప్రారంభిస్తున్న మాధవ్, చిత్రంలో బొజ్జిరెడ్డి, శివరామకృష్ణ, తదితరులు

సారెతో కదిలిన నారి!

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరులో శనివారం సాయంత్రం గౌరీ పరమేశ్వరుల సారె ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. మహిళలు వివిధ రకాల మిఠాయిలు, పండ్లతో ఊరేగింపులో పాల్గొన్నారు. అమ్మవారి సన్నిధిలో వాటిని సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం వెనుకనున్న ఉత్సవ మండపం నుంచి బయలుదేరి పట్టణంలోని పలు వీధులమీదుగా ఊరేగింపు సాగింది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధి కొణతాల సతీష్ మాట్లాడుతూ ఈనెల 12న భారీ ఎత్తున అన్నసంతర్పణ, 15న మహిళలకు పసుపుకుంకుమ ప్రసాదంగా ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం గౌరీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు కొణతాల సతీష్, గౌరీ పరమేశ్వరుల సంఘం ప్రతినిధులు పరమేశ్వరరావు, బుజ్జి, మోహన్ పాల్గొన్నారు.

పాడేరులో సారె ఊరేగింపులో పాల్గొన్న మహిళలు

సందర్భమేదైనా ఈనాడును చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి

80087 09638

(c) eenadu

రాష్ట్రస్థాయి కళా ఉత్సవాల్లో ఏకలవ్య విద్యార్థుల ప్రతిభ

వివిధ పోటీల్లో గెలుపొందిన ఏకలవ్య పాఠశాల విద్యార్థులతో ఉపాధ్యాయులు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మారేడుమిల్లిలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవాల్లో చింతపల్లి ఏకలవ్య ఆదర్శ పాఠశాల విద్యార్థులు వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ మనోజ్‌కుమార్ శనివారం తెలిపారు. శాస్త్రీయ సంగీతం సీనియర్ విభాగంలో రేణుక, గిరిజన చిత్రలేఖనంలో కె.విజయ్‌కుమార్ మొదటి స్థానాలు, ప్రాంతీయ గిరిజన బృంద నృత్యంలో రవీంద్ర ప్రేమ్‌చరణ్, వివేక్, లిఖిత్ కుమార్, అభిరామ్, జానపద నృత్యంలో స్వప్న, స్మైలీ, చందన, జాహ్నవిలకు ద్వితీయ.. ట్రైబల్ స్టోరీ టెల్లింగ్, ఇంగ్లిష్ స్టోరీ టెల్లింగ్, వక్తృత్వంలో పలువురు విద్యార్థులు బహుమతులు గెలుచుకున్నారన్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు అభినందించారు. పాఠశాల సాంస్కృతిక విభాగం అధిపతి రాహుల్‌సింగ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

షాట్‌పుట్ పోటీల్లో గిరి విద్యార్థిని ప్రతిభ

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ముంచంగిపుట్టు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల-2లో తొమ్మిదో తరగతి చదువుతున్న **వి. వైష్ణవి** రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపింది. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీల్లో షాట్‌పుట్ అండర్-14 విభాగంలో రెండో బహుమతి సాధించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.వి.ఎస్.ప్రకాష్ తెలిపారు. వైష్ణవిని ఉపాధ్యాయులు అభినందించారు.

శ్రమదానంతో గెడ్డపై రాతికట్ట

రాతికట్ట ఏర్పాటు పనుల్లో స్థానికులు

అనంతగిరి, న్యూస్‌టుడే: తుపాను కారణంగా తమ గ్రామానికి వెళ్లే మార్గమధ్యలో గెడ్డపై ఉన్న తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో గిరిజనులు శ్రమదానంతో రాతికట్ట ఏర్పాటు పనులు చేపట్టారు. మండలంలోని కివర్ల పంచాయతీ బుడ్డిగరువు గ్రామానికి వెళ్లే మార్గంలోని తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఎవరూ పట్టించుకోకపోవటంతో స్థానికులే ముందుకు వచ్చారు. వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా తెదేపా నాయకుడు నూకరాజు ఆధ్వర్యంలో గిరిజనులంతా గెడ్డపై రాతికట్ట నిర్మించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాము, సూరి తదితరులు పాల్గొన్నారు.

మంచు బంధం అల్లుకుంది అందంగా!

మన్యంలో తెల్లవారుజామున మంచు కురుస్తోంది. వ్యవసాయ భూముల్లో పూలచెట్లకు సాలీడు అల్లిన అల్లికలపై ఈ మంచు బిందువులు అందంగా కనిపిస్తున్నాయి. గూడెంకొత్తవీధిలో 'న్యూస్‌టుడే' కెమెరాకు చిక్కిన దృశ్యమిదీ.

– గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే

అక్రమ లేఅవుట్లు.. అడ్డగోలు విక్రయాలు

ఈనాడు డిజిటల్, అనకాపల్లి

జిల్లాలో అనధికారిక లేఅవుట్లు ఎక్కడికక్కడ వెలుస్తున్నాయి. అనుమతులు లేకుండా, భూమార్పిడి పన్ను చెల్లించకుండా దర్జాగా వెంచర్లు వేసేస్తున్నారు. నిబంధనలు మాకేం పట్టవన్నట్లు అక్రమార్కులు వ్యవహరిస్తున్నారు. నేతల అండదండలు ఉండటంతో అనధికారిక వెంచర్లకు అడ్డుకట్ట పడటం లేదు.

మునగపాక: వీఎంఆర్‌డీఏ నుంచి అనుమతులు తీసుకోబోతున్నామంటూ వేస్తున్న లేఅవుట్

జిల్లాలో 496 లేఅవుట్లకు అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. వాటికి నోటీసులు సైతం అందించారు. కానీ.. ఇప్పటివరకు ఒక్కరు కూడా అనుమతికి రుసుం చెల్లించలేదు. అధికారులు ఆయా వెంచర్లలో క్రయ విక్రయాలు చెల్లవంటూ బోర్డులు పెట్టారు. రియల్టర్లు ఆ బోర్డులను పీకి పక్కన పడేసి అమ్మకాలు చేస్తున్నారు.

▶▶ **ఈ అనుమతులు తప్పనిసరి:** జిల్లాలో లేఅవుట్ వేయాలంటే వీఎంఆర్‌డీఏ అనుమతి తప్పనిసరి. లేఅవుట్ వేస్తున్న భూమి విలువ ప్రకారం నాలా పన్ను చెల్లించాలి. లేఅవుట్‌లో ఎకరాలో పదిశాతం స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వదిలిపెట్టాలి. కానీ.. వ్యాపారులు మొత్తం స్థలాన్ని ప్లాట్లుగా మార్చేసి అమ్మేస్తున్నారు. రెండు, మూడు ఎకరాల్లో లేఅవుట్ వేసి.. చిన్నచిన్న రాళ్లు హద్దులుగా నిర్ణయించి విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై కొనుగోలుదారులు ఫిర్యాదు చేస్తే లేఅవుట్లలో బోర్డు పెట్టి చేతులు దులుపుకొంటున్నారు.

వ్యవసాయ భూముల్లోనూ..

అనకాపల్లి ప్రత్యేక జిల్లాగా ఏర్పడటంతో భూముల విలువ భారీగా పెరిగింది. దీంతో రియల్టర్ల కన్ను ఆవ ఖండం భూములపై పడింది. ఇవన్నీ వర్షం కురిస్తే నిండిపోయే చిత్తడి నేలలు (వాటర్‌బెల్ట్). గృహనిర్మాణాలకు అంత అనుకూలం కాదు. కానీ వీటినీ వెంచర్లుగా మార్చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయరహదారికి ఆనుకుని భారీ లేఅవుట్ వేశారు. తర్వాత దీనిపై భారీగా ఫిర్యాదులు రావడంతో కొంతకాలం నిలిపేశారు. మళ్లీ ఇప్పుడు అదే వెంచర్‌లో డ్రెయిన్లు, రోడ్ల పనులు చేస్తున్నారు.

మునగపాక విద్యుత్తు ఉపకేంద్రం ఎదురుగా ఆవఖండంలో భారీ లేఅవుట్లు వేస్తున్నారు. వీటికి ఎటువంటి అనుమతి లేకపోయినా.. ప్రపోజ్డ్ టు వీఎంఆర్‌డీఏ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని లేఅవుట్లు వేస్తున్నారు. దీనికి వెళ్లేందుకు పంట కాలువ పైనుంచి కల్వర్టు నిర్మించి మరీ రోడ్డు వేసుకుని పనులు చేస్తున్నారు.

సబ్బవరం నుంచి పాయకరావుపేట వరకు జాతీయ రహదారి వెంట భారీ వెంచర్లు వెలుస్తున్నాయి. నక్కపల్లిలో భారీ పరిశ్రమలు ఏర్పాటు అవుతుండటంతో.. రియల్‌ఎస్టేట్ వ్యాపారులు ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి వెంచర్లు వేస్తున్నారు.

నోటీసులు ఇచ్చాం

జిల్లాలోని అన్ని మండలాల నుంచి అనధికారికంగా వేసిన లేఅవుట్ల వివరాలు సేకరించి వాటికి నోటీసులు ఇచ్చాం. అయినా స్పందించనిచోట్ల బోర్డులు పెట్టి.. పన్నుకట్టి అనుమతులు తీసుకోవాలని సూచించాం. త్వరలో ప్రత్యేక శిబిరం పెట్టి అపరాధ రుసుంతో పాటు పన్నులు కట్టించుకుని అనుమతులు ఇస్తాం. అప్పటికీ స్పందించని వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – సందీప్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి

కాగడాలతో నమస్కరించి వేడుకుంటున్న గిరిజనులు

విద్యుత్తు వెలుగులు కరవు

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: తమ గ్రామానికి విద్యుత్తు సౌకర్యం కల్పించాలని కోరుతూ రొంపల్లి పంచాయతీ దబ్బలపాడు గ్రామాల ప్రజలు కాగడాలతో నిరసన తెలిపారు. నేటికీ గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో తామంతా కాగడాల వెలుతురులోనే జీవనం గడుపుతున్నామని విద్యుత్తు కాంతులు ఏ విధంగా ఉంటాయో తెలియవని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా తమకు మౌలిక సౌకర్యాలు ఒనగూరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్తు సౌకర్యం కల్పించాలని కోరారు.

సీలేరు శివాలయంలో సంకష్టహర చతుర్దశి వేడుకలు

సామూహిక పూజల్లో భక్తులు

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు శివాలయంలో సంకష్ట హర చతుర్దశి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి వినాయకునికి అర్చకుడు రామశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆకాశదీప కార్యక్రమం అనంతరం మహిళలతో సామూహికంగా వినాయకునికి పూజలు చేశారు.

బరింగిబందకు తారురోడ్డు నిర్మించాలి

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అరకులోయ మండలం మాడగడ పంచాయతీ దానిరంగిని గ్రామ కూడలి నుంచి బస్కి పంచాయతీ బరింగిబంద గ్రామం వరకు తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని పంచాయతీ వాసులు కోరుతున్నారు. సీపీఎం మండల కార్యదర్శి రామారావు ఆధ్వర్యంలో గ్రామస్థులు ఈ మార్గంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాడగడ, బస్కి, అనంతగిరి, హుకుంపేట మండలంలోని పలుగ్రామాలకు ఈ రహదారి ఆధారమన్నారు. ఇటీవల వర్షాలతో రోడ్డు ఛిద్రంగా మారి రవాణాకు ఇబ్బందిగా మారిందన్నారు. బీటీ రహదారి నిర్మాణం చేపట్టాలని నినాదాలు చేసి నిరసన తెలిపారు. పెసా కమిటీ సభ్యులు దేవన్న, రవి, ఎంపీటీసీ సభ్యులు రామన్న, వార్డు సభ్యులు మొస్య పాల్గొన్నారు.

నినాదాలు చేస్తున్న గిరిజనులు

బాలికా.. భయం లేదిక!

నర్సీపట్నం, న్యూస్‌టుడే: ఆకతాయిలను ప్రతిఘటించేలా విద్యార్థినులను తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమైంది. రాణి రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ సహకారంతో ఆత్మ రక్షణలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రతిపాదించారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలతో సమగ్రశిక్షా అధికారులు దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే ఇది లాంఛనప్రాయంగా ప్రారంభమైంది. త్వరలోనే అన్ని పాఠశాలల్లో అమ్మాయిలకు తర్ఫీదు ఇవ్వనున్నారు.

★ బాలికల్లో ధైర్యసాహసాలు పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి అధికారులు గతంలోనే శ్రీకారం చుట్టారు. గతేడాది ఎన్నికల కోడ్‌తో ఇది ఉత్తరాంధ్రాలో అమలు కాలేదు. సర్కారు ఆదేశాలతో ఇప్పుడు దీనికి విస్తృత సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం 255 బడుల్లోని సుమారు 10 వేల మంది విద్యార్థినులు ఇందులో పాల్గొననున్నారు. 6వ, తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిలంతా దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు.

ఆత్మరక్షణలో శిక్షణ పొందుతున్న విద్యార్థినిలు

★ విద్యార్థినులకు తర్ఫీదు నిమిత్తం జిల్లాలోని పలు క్రీడా సంస్థలు కోచ్‌లు 30 మందిని ఎంపిక చేశారు. దీని నిమిత్తం వీరికి నిర్ణీత పారితోషికాన్ని అందజేయనున్నారు. ఈ నెల 6న సమగ్రశిక్షా ఆధ్వర్యంలోని జిల్లా బాలికా శిశు అభివృద్ధి అధికారి (జీసీడీఓ) జెమీమా ఈ కార్యక్రమానికి సబ్బవరంలో శ్రీకారం చుట్టారు. త్వరలోనే అన్ని బడుల్లోనూ ప్రారంభం కానున్న ఇది రెండు నెలలపాటు కొనసాగనుంది.

★ దిశ, నిర్భయ వంటి చట్టాలు ఉన్నప్పటికీ అమ్మాయిలపై దాడులు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం వారికి ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని జీసీడీఓ **జెమీమా** తెలిపారు. బాలికలందరికీ తైక్వాండో, కరాటే, కుంగ్‌ఫూలోని ఆత్మరక్షణకు అవసరమైన అన్ని మెలకువలను నేర్పిస్తామన్నారు. పాఠశాల సమయంలో 40 నిమిషాలపాటు ఈ శిక్షణకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. బడుల్లోని ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఈ శిక్షణకు అన్నివిధాలా సహకరించాలని కోరారు.

గ్యాస్ బండకూ ఉందో గడువు!



పాయకరావుపేట, న్యూస్‌టుడే

గ్యాస్ సిలిండరు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ప్రభుత్వం ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా అందజేస్తోంది. సిలిండరు వాడకం ద్వారా వంట తేలిగ్గా చేసుకోవచ్చు. ఏమరుపాటుగా ఉంటే ప్రమాదాలు అదేస్థాయిలో చోటు చేసుకుంటాయి. జిల్లాలో 24 గ్యాస్ ఏజెన్సీలుండగా వీరి పరిధిలో సుమారు 4.9 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.

▶▶ **తేదీ చూడాల్సిందే:** సిలిండరు ఇంటికి తెచ్చిన సమయంలో బరువు సహా దానిపై ఉన్న గడువు తేదీ తప్పనిసరిగా చూడాలి. గడువు ముగిసిన వాడితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. బండకు పైభాగంలో ఉన్న గుండ్రటి రింగుకు కింద ఉన్న ప్లేటుపై కోడ్ రాసి ఉంటుంది. దానిపై ఎ-26 అని ఉంటే 2026 జనవరి నుంచి మార్చిలోగా సిలెండరు గడువు ముగుస్తోందని అర్థం. ఏ అక్షరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలను.. బి అక్షరం ఏప్రిల్, మే, జూన్... సి అక్షరం జులై, ఆగస్టు, సెప్టెంబరు.. డి అక్షరం అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలను సూచిస్తుంది.

ప్రమాదం జరిగితే బీమా పొందొచ్చు

మనం ఎంత జాగ్రత్తగా ఉన్న ఒక్కోసారి సిలిండరు కారణంగా ప్రమాదం జరగొచ్చు. దీనిద్వారా బీమా పొందవచ్చనే విషయం తెలియక చాలా ంది పట్టించుకోవడం లేదు. ప్రమాదం జరిగిన కుటుంబానికి గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. దీనికి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు 'పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్' పాలసీ ద్వారా బీమా వర్తిస్తుంది.

★ గ్యాస్‌బండ పేలి ఆస్తినష్టం వాటిల్లితే రూ. రెండు లక్షలు, వ్యక్తి ప్రాణాలు కోల్పోతే రూ.ఆరు లక్షలు చెల్లిస్తారు. గాయపడి చికిత్స పొందుతూ ఉంటే ఒక్కో వ్యక్తికి రూ.రెండు లక్షలు ఇస్తారు. తక్షణ సాయంగా రూ. 25 వేలు ముందుగా చెల్లిస్తారు.

తక్షణమే సమాచారమివ్వాలి: ప్రమాదం జరిగితే ఆలస్యం చేయకుండా సమాచారాన్ని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు అందించాలి. ఆయిల్ కంపెనీల ద్వారా సకాలంలో విచారణ చేపట్టి బీమా వర్తింపజేస్తారు. సిలెండరు తీసుకునే సమయంలో పూర్తిగా పరిశీలించాలి. వాసన వస్తున్నా, బరువు తక్కువగా ఉన్నా వెనక్కి ఇచ్చేయాలి.

– మూర్తి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి

EENADU Classifieds

BUSINESS SERVICES

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 91122, 99490 21122.

సెక్యూరిటీ ఫీల్డ్ సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ గార్డులు, వాష్‌రూమ్, ఫ్లోర్‌క్లీనింగ్, హౌస్‌కీపింగ్ ఉద్యోగాలు. 12 గం॥ జీ 15K. బయోడేటా,ఫోటో వాట్సప్ సం॥ 7306582829

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్‌క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

HYD లోని అమ్మాయిల అనాధాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత బో॥వసతి. చదువు: డిగ్రీ 6301328519

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూప్ VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

రామకృష్ణగ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు పేషంట్లసేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను బో+వ+మంచి జీతం ✆ 90631 72246, 82475 00792

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాఠ్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఒక్కి 28000 ✆ 9848782131 Nov25-Dec5

REAL ESTATE

GENERAL

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

95 దివ్యదేశములు గంగాసాగర్ కామాఖ్య పంచద్వారకలు, కాశీ నేపాల్ ముక్తినాథ్ సంపూర్ణ యాత్ర రామేశ్వరం కర్ణాటక సాయిచరణ్ ట్రావెల్స్, ✆ 93983 36779.

PLOT FOR SALE

GENERAL

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

JOBS

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలికాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+వ+ జీతం. ✆ 95025 91122

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

దళితుల అభ్యున్నతే లక్ష్యం

చింతూరు, న్యూస్‌టుడే: మన్యంలోని దళిత కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ సంఘం కృషి చేయాలని న్యాయవాది సత్యనారాయణ పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎర్రంపేటలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు దళితులకు అందేలా సంఘం కృషి చేయాలని చెప్పారు. చింతూరులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంఘం మండల శాఖ అధ్యక్షుడిగా సాగర్, ప్రధాన కార్యదర్శిగా సుదర్శన్‌తో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. నాయకులు శ్రీనివాసరావు, విజయరత్నం, అరవింద్ నాగేంద్ర పాల్గొన్నారు.

అంబేడ్కర్ కుటుంబ సంక్షేమ సంఘం సమావేశంలో నాయకులు

జూలో 12 ఏళ్ల ఎలుగుబంటి మృతి


ఎలుగుబంటి (పాత చిత్రం)

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో 12 ఏళ్ల వయసున్న ఎలుగుబంటి (ఆడ) శనివారం మృతి చెందిందని జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. అనారోగ్యం కారణంగా ఎలుగుబంటి కొద్ది రోజులుగా జావ తినడం మానేసిందన్నారు. దీంతో పండ్లు, ఖర్జూరాలు, బ్రెడ్ తదితరాలను ఆహారంగా అందించి వైద్యుల పర్యవేక్షణలో సంరక్షిస్తున్నారన్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఎలుగుబంటి గర్భస్రావం సూచించే లక్షణాలను వైద్యులు గుర్తించారు. దీంతో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్న దశలో చికిత్స పొందుతూ ఎలుగుబంటి మరణించింది. దాని గర్భంలో పిండం చనిపోవడం వల్ల శరీరంలోని పలు అవయువాలతో పాటు రక్తంలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ కారణంగా మృత్యువాత పడినట్లు వైద్యులు నిర్ధారించారని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా సందర్శకులకు కనువిందు చేస్తున్న ఎలుగుబంటి మృతి చెందడం పట్ల క్యూరేటర్‌తో పాటు వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. 2023లో 20 ఏళ్ల వయసున్న దివ్య అనే ఎలుగుబంటి, ఇప్పుడు మరో ఎలుగుబంటి మృత్యువాత పడటంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గిరిజన పంటలకు దేశవ్యాప్త ప్రాచుర్యమే లక్ష్యం


మాట్లాడుతున్న దేవదాసు, చిత్రంలో భాజపా నేత రాంచందర్, ఎఫ్‌పీఓ సంఘం సభ్యులు

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: గిరిజన రైతుల శ్రేయస్సు, సంప్రదాయ పంటలకు దేశవ్యాప్త ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా ఈనెల 12న దిల్లీలో జరిగే స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనలో డుంబ్రిగుడ, అరకులోయ పరిధిలోని 17 మంది రైతులతో పాల్గొననున్నట్లు సాగరమౌలి రైతు ఉత్పత్తి సంఘం ఎండీ దేవదాసు తెలిపారు. అరకులోయలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీ పరిధిలోని ఆర్గానిక్ పంటలను సాగుచేస్తున్న రైతులతో ఎఫ్‌పీఓను ఏర్పాటు చేసి ఈ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించేందుకు గంధం ఆగ్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. గిరిజన పంటలు, ఉత్పత్తులను ప్రాధాన్యం కల్పించేందుకు స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ అంశాలను కలెక్టరు దృష్టికి తీసుకువెళ్లి గంధం ఆగ్రో సంస్థ సీఈఓ సునీత ఆధ్వర్యంలో ఈనెల 12న దిల్లీలో గిరిజన ఉత్పత్తుల ప్రదర్శనకు 17 మంది రైతులతో చిరుధాన్యాలు, తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఎఫ్‌పీఓ సభ్యులు, భాజపా నాయకులు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి.. బాల పంచాయతీలు

పెదబరడ గిరి బాలికలతో వాసవ్య మహిళామండలి సభ్యులు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గిరి విద్యార్థినుల సమస్యలు పరిష్కరించేందుకు పలు పాఠశాలల్లో బాల పంచాయతీలు నిర్వహించామని వాసవ్య మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ సునీత శనివారం తెలిపారు. మండలంలోని కొమ్మంగి, చింతపల్లి, కొత్తపాలెం, పెద్దబరడ, లోతుగెడ్డ, చౌడుపల్లి, అన్నవరం తదితర గ్రామాలు, పాఠశాలల్లో 20 బాల పంచాయతీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పంచాయతీల ద్వారా కిశోర బాలికలు తమ సమస్యలను స్వయంగా గుర్తించి పరిష్కారమార్గాలు కనుగొనగలిగే నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నారన్నారు. సంస్థ సమన్వయకర్త సుబ్బారావు, సంగీత, సంధ్య, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

'అల'సత్వమే ముంచేస్తోంది..!

ఈనాడు, విశాఖపట్నం

సువిశాల సముద్ర తీరం విశాఖ సొంతం. దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అందాల తీరంలో హాయిగా విహరిస్తూ సేద తీరుతుంటారు. కొందరు అత్యుత్సాహంతో సముద్రంలో ఈత కొడుతుంటారు. రాకాసి అలలు పొంచి ఉంటాయని గ్రహించరు.. వాటిల్లో చిక్కుకుని.. ఊపిరాడక.. విగతజీవుల్లా మారుతున్నారు. విశాఖ పరిసరాల్లో బీచ్‌ల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

తీర ప్రాంతంలో రిప్ కరెంట్‌తో జాగ్రత్త

గత ఐదేళ్లలో 165 మంది మృత్యువాత

ఏడాది	మృతులు
2025	24
2024	27
2023	33
2022	46
2021	35

'రిప్' కరెంట్‌లో చిక్కుకుంటే ...

రిప్‌కరెంట్ ఉన్న చోట అలలు పెద్దగా కనిపించవు. సముద్రం నుంచి నేరుగా బయటకు పొడవైన సన్నటి నీటి గీతలా కనిపిస్తుంది.

ఎవరైనా రిప్ కరెంట్‌లో చిక్కుకుంటే అది 30-100 మీటర్ల మేర సముద్రంలోకి బలంగా లాక్కెళుతుంది. ఆ సమయంలో భయాందోళనకు గురికావొద్దు. నేరుగా తీరానికి ఈత కొట్టకూడదు. అలా చేస్తే బలహీనం అవుతారు

అలలకి సమాంతరంగా కుడి, ఎడమ.. ఏదో ఒక వైపునకు ఈదడం ద్వారా బయట పడొచ్చు.

నీరు బలంగా లాగుతున్న (రిప్ కరెంట్) ప్రదేశం నుంచి బయటకి వచ్చాక, తిరిగి అలల సాయంతో డయాగ్నల్‌గా తీరం వైపు ఈదాలి.

● విశాఖ పరిధిలోని తీరంలో 30 చోట్ల పర్యాటకులు స్నానాలు ఆచరిస్తుంటారు. కొన్ని ప్రదేశాల్లో అలలు తీరాన్ని వేగంగా ఢీకొని అంతే వేగంగా వెనక్కి వెళతాయి. ఇలాంటి రెండు అలల మధ్య ఉండే నీటినే 'రిప్ కరెంట్' అంటారు. ఈ జలాలు చూడటానికి నిశ్చలంగా అనిపిస్తాయి. అందుకే వీటి బారిన పడి ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్నారు.

● ఆరిలోవ, భీమిలి, దువ్వాడ, త్రీటౌన్, వన్‌టౌన్, మల్కాపురం, న్యూపోర్టు, పీఎంపాలెం, ఎంవీపీ కాలనీ స్టేషన్ల పరిధిలో ఐదేళ్లలో 165 మంది సముద్ర స్నానాలకు వెళ్లి చనిపోయారు.

ఐదేళ్లలో ప్రధాన బీచ్‌ల్లో మృతులు

ఇటీవలి ఘటనలు ఇలా..

★ అక్టోబరు 5న యారాడ బీచ్‌లో సముద్రంలోకి దిగిన నలుగురు విదేశీయులు కొట్టుకు పోయారు. లైఫ్ గార్డ్స్ ముగ్గుర్ని రక్షించగా, ఒకరు మృతి చెందారు.

★ అక్టోబరు నెలలోనే యారాడ బీచ్‌లో ఇద్దరు యువకులు గల్లంతవ్వగా నేటికీ ఆచూకీ తెలియరాలేదు.

★ ఆగస్టులో ఆర్కేబీచ్ పరిధిలో రాకాసి అలలకు ఓ కుటుంబంలో ముగ్గురు చిక్కుకోగా ఒకరు చనిపోయారు. వీరిని కాపాడటానికి వెళ్లిన ఒడిశాకు చెందిన యువకుడు సైతం మృతి చెందారు.

మెరైన్ పోలీసుల సూచనలు ఇవే..

● ఎక్కువ దూరం సముద్రంలోకి వెళ్లకుండా, అలలకు ఎదురు పోకుండా జాగ్రత్త వహించాలి.

● బీచ్‌ల వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డుల్లోని సూచనలను తప్పక పాటించాలి.

● వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు సముద్రంలో లోతుకు దిగకూడదు.

● ఏదైనా అనుమానాస్పద వస్తువును తీరంలో గుర్తిస్తే మెరైన్ కంట్రోల్ రూం 1093కు సమాచారమివ్వాలి.

● మద్యం తాగి స్నానం చేయడం పూర్తిగా నిషేధం.

మద్యానికి బానిసైన భర్త

వివాహిత ఆత్మహత్య

విశాఖపట్నం: భర్త మాట వినడం లేదని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోపాలపట్నంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. లక్ష్మీనగరకి చెందిన టి.రమ (28) దుకాణంలో పనిచేసుకుంటూ.. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఆమె భర్త మద్యానికి బానిసై.. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె.. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలి తల్లి బంగారమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

విశాఖపట్నం: లారీ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి మద్దిలపాలెం కూడలిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అల్లిపురం పిల్లావారివీధిలో నివాసం ఉంటున్న సాహుకారి జోగేశ్వర్ (24) శుక్రవారం అర్ధరాత్రి మద్దిలపాలెం వెళ్తున్నాడు. మద్దిలపాలెం కూడలి వద్ద సిగ్నల్ ఉండటంతో ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ద్విచక్రవాహనంపై ఆగి ఉన్న జోగేశ్వర్‌ను ఢీకొంది. జోగేశ్వర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	విత్‌స్కిన్	బ్యాగ్
ఫారం గేటు	108	105
లైవ్	135	125
డ్రెస్డ్	196	220
స్కిన్‌లెస్	223	230

(c) eenadu

మేమున్నాం.. మీకు తోడుగా
పాడేరు 89853 66570 | అరకులోయ: 63034 86346 | రంపచోడవరం: 94908 77172

చింతపల్లి, న్యూస్‌టుడే తాజంగిలోని టిక్కురాయి వీధిలో రాత్రివేళల్లో కటిక చీకటిగా ఉంటోంది. వీధి దీపాలు ఏర్పాటు చేయాలి. – **బుజ్జిబాబు, తాజంగి, ✓:** వీధిదీపాలు లేని స్తంభాలన్నింటినీ గుర్తించి త్వరలో వాటిని అమర్చుతాం. – **శ్రీధర్, తాజంగి పంచాయతీ కార్యదర్శి**

పెదబయలు, న్యూస్‌టుడే పెదబయలు మండలం గంపరాయి వద్ద వంతెను ముందు రక్షణగోడ సక్రమంగా లేదు. ప్రమాదాల నివారణకు రక్షణ గోడ కాస్త ఎత్తుగా నిర్మించాలి. లేదా హెచ్చరిక బోర్డునైనా ఏర్పాటు చేయాలి. – **అప్పారావు, గంపరాయి, పెదబయలు మండలం, ✓:** పరిశీలించి ప్రతిపాదనలు పంపుతాం. నిధులు మంజూరైతే రక్షణ గోడ ఎత్తుచేస్తాం. తాత్కాలికంగా హెచ్చరిక బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – **బాలసుందరం, ఈఈ, ఆర్అండ్‌బీ, పాడేరు**

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే బుంగాపుట్టు పంచాయతీ శిరగంపుట్టు గ్రామానికి వెళ్లే రహదారి వర్షాలకు ఛిద్రమైంది. గ్రామానికి ఉన్న మట్టిరోడ్డు వర్షానికి కోతకు గురై రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – **లక్ష్మణ్‌రావు, స్థానికుడు ✓:** శిరగంపుట్టు గ్రామానికి వెళ్లే రహదారిని పరిశీలిస్తాం. సిమెంటు రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపడతాం. – **మురళీకృష్ణ, మండల ఇంజనీరు, ముంచంగిపుట్టు**

జన్‌మన్ లబ్ధిదారులకు అందని అదనపు సాయం

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: జన్‌మన్ గృహ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన రూ. లక్ష వెంటనే చెల్లించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాదేవ్ డిమాండ్ చేశారు. స్థానిక గిరిజన భవనంలో శనివారం సంఘ సమావేశం నిర్వహించారు. పీఎం జన్‌మన్ పథకంలో భాగంగా ఆదివాసీలకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.39 లక్షలు కేంద్రం ప్రకటించిందన్నారు. రాష్ట్రప్రభుత్వం మరో రూ. లక్ష పెంచుతున్నట్టు ప్రకటించి జీఓ విడుదల చేసిందన్నారు. నెలలు కావస్తున్నా పెంచిన నగదు లబ్ధిదారులకు ఖాతాలకు జమ చేయలేదని చెప్పారు. గిరిజన సంఘం నాయకులు కొర్రా బాలయ్య, ధర్మన్నపడాల్, సాగిన చిరంజీవి, చంటిబాబు, సింహాచలం, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

రహదారులు ధ్వంసం.. రాకపోకలకు అవస్థలు

జిల్లాలో రహదారుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.. ముఖ్యంగా ఇటీవల కురిసిన వర్షాలతో పలు మండలాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. కొన్ని గ్రామాలకు వెళ్లేందుకు సైతం గిరిజనులకు నడక కష్టంగా మారింది. గోతులు పూడ్చేందుకు సైతం అధికారులు ముందుకు రావడంలేదు. దీంతో కొన్నిచోట్ల గిరిజనులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ గ్రామాలకు రహదారులు బాగుచేసుకుంటున్నారు. గోతులైనా పూడ్చాలని గిరిజనులు కోరుతున్నారు.

జి.మాడుగుల, న్యూస్‌టుడే: మండలంలోని జి.పెదబయలు రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షానికి ధ్వంసమైంది. రహదారి నిర్మాణానికి వేసిన మెటల్ కొట్టుకుపోయి, గోతులమయమైంది. ఈ రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. మండలం, పంచాయతీ కేంద్రాలకు వెళ్లాలంటే గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు వెళ్లేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామస్థులంతా ఏకమై రహదారిలో ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు శ్రీకారం చుట్టారు. సుమారు మూడు కిలో మీటర్లకు పైగానే ఏర్పడిన గోతులు పూడ్చారు. అధికారులు చొరవ తీసుకొని బీటీ రహదారిని నిర్మించాలని కోరారు.

అధిక లోడుతో కుంగుతున్న రోడ్లు

పరిమితికి మించిన లోడుతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో గ్రామీణ ప్రాంత రహదారులు కుంగుతున్నాయి. పెదబయలు - పాడేరు మార్గంలో సీకరి పంచాయతీ బంగారుమెట్ట రహదారి కుంగి ప్రమాదకరంగా మారింది. పెదబయలు - ముంచంగిపుట్టు వెళ్లే మార్గంలో చిత్రాయిపుట్టు వద్ద రోడ్డు కుంగి పెద్ద గొయ్యి పడింది. రాత్రి సమయాల్లో వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. – న్యూస్‌టుడే, పెదబయలు

చోదకులకు చింత

ముంచంగిపుట్టు నుంచి పెదబయలు, పాడేరు వెళ్లే రహదారిలో చోటాముఖిపుట్టు సమీపంలోని వంతెన వద్ద గొయ్యి ప్రమాదకరంగా ఉంది. రోడ్డుకు, వంతెనకు మధ్య గొయ్యి పడి వర్షపు నీరు నిలుస్తుండటంతో వాహనాలు అదుపుతప్పి చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. చోటాముఖిపుట్టు నుంచి వనబసింగి వరకు గోతులను పూడ్చకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. వనబసింగి సమీపంలో ద్విచక్రవాహనం బోల్తాపడి ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. చోటాముఖిపుట్టు సమీపంలో మరమ్మతు చేపట్టక పోవడంతో వంతెన కూలి రాకపోకలు స్తంభించాయి. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వాహన చోదకులు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, ముంచంగిపుట్టు

క్విజ్, వ్యాసరచన పోటీల్లో రంప విద్యార్థి ప్రతిభ

రంపచోడవరం, న్యూస్‌టుడే: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ విద్యార్థి కాకర శరద్‌రెడ్డి వ్యాసరచన, క్విజ్ పోటీల్లో ప్రతిభచాటి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. వందేమాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక కళాశాలలో నియోజకవర్గ స్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో శరద్‌రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచాడు. అధ్యాపకులు కృష్ణ, రామకృష్ణ, అనిత, సాయివరప్రసాద్ పాల్గొన్నారు.

పీఎం ఉజ్వల దరఖాస్తుల ఆహ్వానం

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: పీఎం ఉజ్వల యోజన 3.0 పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జీకే వీధి హెచ్‌పీ గ్యాస్ గోదాము మెనేజరు కృష్ణపడాల్ తెలిపారు. ఇప్పటివరకు గ్యాస్ కనెక్షన్‌లేని కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. స్థానిక హెచ్‌పీ గ్యాస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

నేడు సిరిగిందలపాడులో ఉచిత వైద్యశిబిరం

రంపచోడవరం, న్యూస్‌టుడే: రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఆదివారం సిరిగిందలపాడులో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞేయనంద మహరాజ్ తెలిపారు. పరమహంస యోగానంద నేత్రాలయం వారిచే కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు.

తాగునీటి సమస్య తీర్చేలా చర్యలు

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: మండలంలోని కొత్తపల్లి గ్రామంలో తాగునీటి బోరు తవ్వకానికి చర్యలు చేపట్టారు. గూడెంకొత్తవీధి ఎంపీటీసీ సభ్యురాలు పసుపులేటి నాగమణి అందించిన నిధులతో గ్రామంలో మంచినీటి సమస్య తీర్చేందుకు శనివారం బోరు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరి, ఉప సర్పంచి రాంబాబు, భాజపా మండల నాయకులు రీమల పాల్, వైకాపా నాయకులు అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

రహదారి మంజూరు చేయరూ..

కూనవరం, న్యూస్‌టుడే: ఆదివాసీ గ్రామమైన గండికొత్తగూడేనికి తారురోడ్డు మంజూరు చేయాలని పెదార్కూరు సర్పంచి పాయం నాగమణి కోరారు. రేపాకలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఈ గ్రామానికి రేపాక ప్రధాన రహదారి నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరం అడవిలో వాగులు దాటుకుంటూ వెళ్లాల్సి వస్తోందన్నారు. సీపీఎం మండల కార్యదర్శి బాబు బొర్రయ్య, తమ్మయ్య, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

రేపాకను నిర్వాసిత గ్రామంగా గుర్తించాలి

కూనవరం, న్యూస్‌టుడే: కూనవరం మండలంలోని రేపాకను పోలవరం నిర్వాసిత గ్రామంగా గుర్తించాలని సీపీఎం మండల కార్యదర్శి బాబు బొర్రయ్య కోరారు. గ్రామస్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులు గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ప్రత్యేక సర్వేలో ముంపు గ్రామంగా గుర్తించినా జాబితాలో ఈ గ్రామం పేరు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.. బొజ్జి, సత్యనారాయణ, లక్ష్మి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ తప్పనిసరి

వార్డెన్లతో మాట్లాడుతున్న ఏటీడబ్ల్యూవో

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న గిరి విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి సూచించారు. స్థానిక గిరిజన సహాయ సంక్షేమ కార్యాలయంలో శనివారం వసతి గృహ నిర్వాహకులతో సమావేశమయ్యారు. పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని, రోజూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. వార్డెన్లు పసుపులేటి వినాయక రావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

త్వరలో మోతుగూడెంలో ప్రసూతి సేవలు

పునరుద్ధరించిన ప్రసూతి గది

మోతుగూడెం, న్యూస్‌టుడే: మోతుగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి, స్నానాల గదులను సమారిటన్స్ ఫర్ ది నేషన్ సంస్థ ఆధ్వర్యంలో రూ. 3.2 లక్షలతో పునరుద్ధరించారు. జిల్లా ఉప వైద్య, ఆరోగ్య శాఖాధికారి పి. పుల్లయ్య, సంస్థ వ్యవస్థాపకుడు శ్రీరామ్‌కుమార్ శనివారం వీటిని ప్రారంభించారు. ప్రసూతి సేవలకు, శిశు సంరక్షణకు అవసరమైన పరికరాలను ఆ సంస్థ వితరణగా అందజేసింది. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ త్వరలోనే ఈ ఆరోగ్య కేంద్రంలో ప్రసూతి సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి అభిజ్ఞ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

రేకుల షెడ్డే వంటశాల..

మోతుగూడెం, న్యూస్‌టుడే: చింతూరు మండలం మోతుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 12ఏళ్ల క్రితం ప్రారంభమైంది. నాటి నుంచి నేటి వరకు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు చిన్నపాటి రేకుల షెడ్డులోనే వంటలు చేస్తున్నారు. వర్షం కురిస్తే లోనికి నీరు చేరకుండా చుట్టూ మట్టితో గట్టు వేసుకుని వంట చేయాల్సిన పరిస్థితి. 2020 ఫిబ్రవరిలో నాడు-నేడు ఫేజ్-2లో అప్పటి ప్రభుత్వం ఈ పాఠశాలకు నాలుగు అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వంటగది నిర్మాణానికి రూ. 1.70 కోట్లు మంజూరు చేసింది. వాటిలో కేవలం మరుగుదొడ్లు, మూత్రశాలలు మాత్రమే పూర్తయ్యాయి. అప్పట్లో మొదలుపెట్టిన వంటగది నేటికి నిర్మాణ దశలోనే ఉంది. వంటగదికి తలుపులు, కిటికీలు, వాష్ బేసిన్లు బిగించి రంగులు వేయాల్సి ఉంది. దీనిపై ఎంఈవో వెంకటేశ్వర్లును 'న్యూస్‌టుడే' వివరణ కోరగా ప్రస్తుతం నాడు-నేడు పనులను ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. అనుమతులు ఇస్తే పనులు ప్రారంభమవుతాయన్నారు.

ప్రారంభానికి సిద్ధమైన అదనపు భవనం

కొయ్యూరు, న్యూస్‌టుడే: శరభన్నపాలెం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు భవనం త్వరలో వినియోగంలోకి రానుంది. తెదేపా హయాంలో అదనపు భవనం మంజూరైనా వైకాపా హయాంలో నత్తనడక నిర్మాణ పనులు జరిగాయి. బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులు మధ్యలో నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు పూర్తయ్యాయి. భవనంలోపల విద్యుత్తు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. నూతన భవనం ప్రారంభానికి సిద్ధమవుతుండటంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తుప్పల్లో సంపద సృష్టికేంద్రం

కొయ్యూరు, న్యూస్‌టుడే: కినపర్తి పంచాయతీ చుట్టుబంద సమీపంలో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం తుప్పల్లో నిరుపయోగంగా ఉంది. కినపర్తి, చుట్టుబంద గ్రామాల మధ్యలో దీనిని గతంలో నిర్మించారు. వీటిని వినియోగంలోకి తేవాలన్న ప్రభుత్వ ఆశయం అధికారుల అలసత్వంతో నెరవేరడం లేదనే విమర్శలున్నాయి. ఈ కేంద్రం వినియోగంలోకి తీసుకొస్తే గ్రామం శుభ్రపడటంతోపాటు పంచాయతీకి ఆదాయం వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చుట్టుబంద-కినపర్తి మధ్యలో రహదారి పక్కనే తుప్పల్లో సంపద కేంద్రం

ఉన్నవి మూడు.. శిథిలం రెండు

సీకరి పంచాయతీ బంగారుమెట్టలో మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల సమస్యల నెలకొంది. మూడు భవనాలున్నా.. వైకాపా ప్రభుత్వం ఒకదాన్ని రైతు భరోసా కేంద్రానికి కేటాయించింది. మరో భవనం శిథిలస్థితికి చేరి నిరుపయోగంగా ఉంది. ఒక్క భవనంలోనే విద్యార్థులకు తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. భవనాలకు మరమ్మతు చేసి అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పెదబయలు

సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె

మినుములూరులో కాఫీ కార్మికుల ఆందోళన

పాడేరు, న్యూస్‌టుడే: తమ సమస్యలు పరిష్కరించే వరకు కాఫీ కార్మికులు సమ్మె కొనసాగిస్తారని ఆ సంఘం గౌరవాధ్యక్షులు ఎల్ సుందరరావు అన్నారు. కాఫీ కార్మికుల సమ్మె శనివారం మూడో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా స్థానిక మినుములూరు కాఫీ ఎస్టేట్ ఎదుట వీరు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2024లో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు. ఏపీఎఫ్‌డీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, రోజువారీ కూలి, పండ్ల సేకరణ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. కాఫీ కార్మికులు కాంతమ్మ, సత్యనారాయణ, రాంబాబు, దేవి పాల్గొన్నారు.

పెదబయలు, న్యూస్‌టుడే: కాఫీ సంస్థను కాపాడడానికే అనివార్య పరిస్థితుల్లో కాఫీ కార్మికులు సమ్మెకు దిగవలసి వచ్చిందని కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఎల్.సుందరరావు అన్నారు. శనివారం చుట్టుమెట్ట ఏపీఎఫ్‌డీసీ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ఏపీఎఫ్‌డీసీలో గతంలో 350 మంది సిబ్బందితో పాటు ప్లాంటేషన్ కండక్టర్ల వద్ద 90 మంది ఉన్నారని, దీనితో పనిభారం పెరిగిపోతుందన్నారు. కాఫీ కార్మికులు రామారావు, మాధవరావు, సోనియా, నాగరాజు, రాధమ్మ, సుందరి, నిర్మల, కుమారి తదితరులు పాల్గొన్నారు.

అరకులోయ పట్టణం: కాఫీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని కాఫీ రైతు సంఘం జాతీయ నాయకులు గెమ్మెలి చిన్నబాబు అన్నారు. అరకులోయ మండలం సుంకరమెట్ట నుంచి అనంతగిరి మండలం వరకు విస్తరించి ఉన్న తోటల్లో పనిచేస్తున్న కాఫీ కార్మికులతో దాబుగుడలో సమావేశం నిర్వహించారు. సంఘం కార్యదర్శిగా విజయలక్ష్మి, ఉపాధ్యక్షులుగా బి.లక్ష్మి, 25 మంది సభ్యులతో కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు.

10న యాజమాన్యంతో చర్చలు..

చింతపల్లి: కాఫీ కార్మికులు సమ్మెచేస్తున్న నేపథ్యంలో శనివారం ఏపీఎఫ్‌డీసీ యాజమాన్యం ఈనెల 10న కార్మిక సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానిస్తూ నోటీసులు ఇచ్చింది. ఈసారైనా కార్మికుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే దిశగా యాజమాన్యం చొరవ తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ కోరారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోరి వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు.

విద్యాశాఖాధికారుల ఆదేశాలు బేఖాతరు

సీలేరు, న్యూస్‌టుడే: విద్యాశాఖాధికారుల ఆదేశాలను బేఖాతరుచేస్తూ గూడెంకొత్తవీధి మండలం ధారకొండ పరిసర ప్రాంతాల్లో పలు పాఠశాలల ఉపాధ్యాయులు శనివారం పాఠశాలలకు తాళాలు వేసుకుని విధులకు గైర్హాజరయ్యారు. మొంథా తుపాను ప్రభావం వల్ల ప్రభుత్వం మూడు రోజులపాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనివల్ల రెండో శనివారం పాఠశాలకు సెలవు లేదని, యథావిధిగా పాఠశాలలు తెరవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీచేశారు. అయితే ఈ ఆదేశాలు మాకు వర్తించవంటూ ధారకొండ, దుప్పిలవాడ, గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలో పలు పాఠశాలలు శనివారం మూతబడ్డాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధారకొండ ప్రభుత్వ యూపీ పాఠశాల ఉపాధ్యాయులు అయితే ఒకడుగు ముందుకేసి శుక్రవారం మధ్యాహ్నమే పాఠశాలకు తాళం వేసుకుని స్వగ్రామాలకు వెళ్లిపోయినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. దీనిపై మండల విద్యాశాఖాధికారి రామన్నను వివరణ కోరగా శనివారం పాఠశాలలకు సెలవులేదని, ఈ సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

ధారకొండలో తాళాలు వేసిన ప్రభుత్వ యూపీ పాఠశాల

వాగు అవతలి గ్రామాలకు రేషన్ బియ్యం

లక్ష్మీపురంలో గిరిజనులకు బియ్యం పంపిణీ

దేవీపట్నం, న్యూస్‌టుడే: సీతపల్లి వాగుకు ఆవలవైపున ఉన్న గుంపెనపల్లి, లక్ష్మీపురం గ్రామాలకు శనివారం ట్రాక్టర్‌పై బియ్యం బస్తాలను తరలించి వారందరికీ రేషన్ సరుకులు అందజేశారు. ఇటీవల మొంథా తుపాను ప్రభావంతో వెలగపల్లి వద్ద సీతపల్లి వాగు అత్యంత ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆ రెండు గ్రామాల గిరిజనులు వాగు దాటి వెలగపల్లి వచ్చి ప్రతి నెలా రేషన్ సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి. వాగులో నీటి ప్రవాహం తగ్గకపోవడంతో వెలగపల్లి గ్రామానికి చెందిన తెదేపా సీనియర్ నాయకులు కొండ్ల చినకొండారెడ్డి ఓ ట్రాక్టర్‌ను ఏర్పాటు చేయడంతో 30 బస్తాల బియ్యాన్ని రెండు గ్రామాలకు తరలించి రేషన్ అందజేశారు. దేవీపట్నం సొసైటీ డైరెక్టర్ సత్యం రాజు తదితరులు పాల్గొన్నారు.

రాజవొమ్మంగి: తెల్లకొండలో 30 గిరిజన కుటుంబాలకు శనివారం బాలాజీ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ట్రస్ట్ ఛైర్మన్ బాలాజీ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో హేమలత, శ్యాంబాబు, జార్జ్‌బాబు, ఆనంద్‌పాల్ పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం

పాడేరు: అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని శాసనసభ్యుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఆ సంఘ కార్యాలయంలో అధ్యక్షులు టి. మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. 20 యూనిట్ల రక్తం సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం ప్రతినిధి కె.కృష్ణారావు, రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు కొయ్యూరు విద్యార్థుల ఎంపిక

కొయ్యూరు, న్యూస్‌టుడే: పాడేరులో నిర్వహించిన వృత్తివిద్య నైపుణ్య పోటీల్లో కొయ్యూరు బాలురు-1 ఆశ్రమ పాఠశాల విద్యార్థులు బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీస్ విభాగంలో జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్‌వేర్ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారన్నారు. ఉపాధ్యాయులు ఎం.శ్యామ్ మహేష్‌బాబు, బి.సిసింద్రీనాయుడు, విద్యార్థులు సహాయ కలెక్టర్ సాహిత్ నుంచి అవార్డులు అందుకున్నారు. వీరిని శనివారం హెచ్‌ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాఠశాలలో అభినందించారు.

సహాయ కలెక్టర్ నుంచి బహుమతి అందుకుంటున్న విద్యార్థులు

రంపచోడవరం, న్యూస్‌టుడే: స్థానిక ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలురు పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి నైపుణ్యాభివృద్ధి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ అహమ్మద్ ఆలీషా తెలిపారు.. ఈ పోటీలకు పది ట్రేడ్ల నుంచి 142 బృందాలు, 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరంతా వృత్తివిద్యా నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులను ప్రదర్శించారు. రంపచోడవరం గురుకుల విద్యార్థులు ప్రతిభచాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను శనివారం ప్రిన్సిపల్ అహమ్మద్ ఆలీషా, వైస్ ప్రిన్సిపల్ ప్రసాద్, వ్యాయమోపాధ్యాయులు ప్రసాదరాజు తదితరులు అభినందించారు.

ధరల మంట నుంచి సామాన్యుడికి దక్కని ఊరట

ఎటపాక, న్యూస్‌టుడే: పెరుగుతున్న గ్యాస్, నిత్యావసర ధరలు తగ్గించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నాయకులు డిమాండ్ చేశారు. గన్నవరం గ్రామ కూడలిలో ఐద్వా మండల కార్యదర్శి పొడియం రత్తమ్మ, సభ్యులు గ్యాస్ బండతో శనివారం నిరసన తెలిపారు. నిత్యావసర ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. వస్తు, సేవల పన్ను తగ్గించి ప్రజలకు మేలు చేశామని ప్రభుత్వం చెబుతున్నా సామాన్యుడికి ఊరట దక్కలేదన్నారు. కారం జయమ్మ, విజయకుమారి, దుర్గ, సుశీల, రాధ, అలివేలు, మంగ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

గన్నవరం కూడలిలో ఐద్వా నాయకుల నిరసన

వణికించే చలిలో వారపు సంత

హుకుంపేట, న్యూస్‌టుడే: హుకుంపేటలోని శనివారం వారపు సంత తీవ్రమైన చలిలోనే సాగింది. తాము పండించిన పంటలను, అటవీ ఉత్పత్తులను గిరిజనులు తీసుకొచ్చి అమ్మకాలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి సరకులను గిరిజనులు తీసుకువచ్చేందుకు నరక యాతన పడ్డారు.

సంతకు వచ్చిన గిరిజనులు

రసాయనక ఎరువులతో పంటలకు నష్టం

జి.మాడుగుల, న్యూస్‌టుడే: రసాయనక ఎరువులతో పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతు సాధికార సంస్థ యూనిట్ ఇన్‌చార్జి ప్రసాద్ పేర్కొన్నారు. అరగడపల్లిలో ప్రకృతి వ్యవసాయ సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రంలో తయారుచేసే జీవామృత ఎరువులను కొనుగోలు చేసుకొని, పంటలకు వినియోగించాలన్నారు. ప్రకృతి సిద్ధ ఎరువుల వాడకం వల్ల పంట దిగుబడి పెరుగుతుందన్నారు. అరగడపల్లి వీవో సత్యవతి, రైతు సాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్న రైతు సాధికార సంస్థ యూనిట్ ఇన్‌చార్జి ప్రసాద్

ప్రధాన రహదారి విస్తరించాలి

పాడేరులో ఐక్య ప్రజా సంఘాల నాయకుల ర్యాలీ

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరులో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రధాన రహదారిని విస్తరించాలని కోరుతూ ఏజెన్సీ ప్రాంత రహదారి అభివృద్ధి ఐక్య వేదిక నాయకుల ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. డిసెంబరు ఎనిమిది నాటికి రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేసి ప్రజల ఇక్కట్లు తీర్చాలని నినాదాలు చేశారు. గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, రాజశేఖర్, పెసా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

గూడెంకొత్తవీధి వార్డు సభ్యురాలి రాజీనామా

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: గూడెంకొత్తవీధి పంచాయతీలోని వైకాపాకు చెందిన 2వ వార్డు సభ్యురాలు జర్త రాజేశ్వరి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన వార్డు పరిధిలో జరిగే అభివృద్ధి పనులకు సమాచారం ఇవ్వడం లేదని, వార్డు పరిధిలో ప్రజలకు ఉపయోగం లేనిచోట సీసీ రోడ్డు నిర్మిస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఓట్లు వేసిన ప్రజలకు సమాధానం చెప్పలేక రాజీనామా చేస్తున్నానని చెప్పారు. రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ రమణబాబుకు అందజేసినట్టు తెలిపారు.

ఎంపీడీవో రమణబాబుకు రాజీనామా పత్రం ఇస్తున్న వార్డు సభ్యురాలు రాజేశ్వరి

ఆశావర్కర్ల సమస్యల పరిష్కారంలో విఫలం

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్, ఏపీ ఆశా వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్ల వాణిశ్రీ పేర్కొన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం ఆశా వర్కర్ల రెండో జిల్లా మహాసభ వీరమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ప్రమాద బీమా వర్తింపుతోపాటు ఇతర సమస్యలను పలుమార్లు ప్రభుత్వానికి నివేదించినా నేటికి పరిష్కారం కాలేదన్నారు. డిసెంబరు 31 నుంచి జనవరి నాలుగు వరకు విశాఖలో నిర్వహించనున్న సీఐటీయూ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రామరాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సమావేశమైన సీఐటీయూ, ఆశా వర్కర్ల సంఘం ప్రతినిధులు

రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు డిమాండ్

చింతూరు, న్యూస్‌టుడే: రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ఏర్పాటుచేసి తమ్మన్నదొర పేరు పెట్టాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు. చింతూరులో శనివారం ఆదివాసీ హక్కులు, చట్టాలపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజబాబు మాట్లాడుతూ అయిదో షెడ్యూల్‌లోని భూభాగమైన మన్యంలో రంపచోడవరం కేంద్రంగా ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ కల్పనకు మన్యంలో ఆదివాసీలకు ప్రత్యేక చట్టాన్ని తేవాలని చెప్పారు. గోండ్వానా సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు వీరభద్రం, ఆదివాసీ యువకులు పాల్గొన్నారు.

సెమినార్‌లో పాల్గొన్న ఆదివాసీ నాయకులు

(c) eenadu

నృసింహుని ఆలయ అభివృద్ధికి అడుగులు

రూ.6.20 కోట్లతో టెండర్ల ఆహ్వానం

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి మంత్రి నారా లోకేశ్ చొరవతో శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కామన్ గుడ్ ఫండ్ నుంచి రూ.6.20 కోట్లు ఆలయంలో చేపట్టే నూతన నిర్మాణాలకు కేటాయించారు. ఇందుకుగాను దేవస్థానం అధికారులు టెండర్లు ఆహ్వానించారు. నృసింహునికి గర్భాలయానికి ముందున్న లోటస్ ఆకారం కలిగిన ముఖమండపంతోపాటు శ్రీకృష్ణదేవరాయలనాటి మరో మండపం, యాగశాల, వాహనశాలలను ఆధునికీకరించనున్నారు. చారిత్రక ఆనవాళ్లకు ఎలాంటి ఆటంకం లేకుండా అదే తరహాలో నిర్మాణాలు చేపట్టనున్నారు. దీంతో పాటు మరో విడతలో మంజూరయ్యే నిధులతో అసంపూర్తిగా ఏళ్ల తరబడి నిర్మాణానికి నోచుకోని పడమర గాలిగోపురం నిర్మాణం కూడా చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఆలయ ప్రాంగణం రూపురేఖలు మారనున్నాయి.

చికుబుకు బండి.. చిత్రమే సుమండి..

గుంటూరు రైల్వేస్టేషన్‌లో పశ్చిమ టెర్మినల్ వైపు పాత రైలు బోగిని ఉపయోగించి రైల్‌కోచ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. గోడలపై రైలు ఆకృతి, పట్టాలు, చక్రాలను రంగులతో తీర్చిదిద్ది ఓ చిత్రకారుడు ఇలా గమ్మత్తు చేశారు. దూరం నుంచి చూస్తే నిజంగా పట్టాలపై రైలు ఉన్నట్లు కనిపిస్తుంది. దగ్గరకు వెళితే కానీ ఆర్ట్ అని తెలియడం లేదని ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు.
- ఈనాడు, గుంటూరు

బాలల మేధ.. భళా

జానపదానికి నవ్వ పథం..

జానపద నృత్యంలో చిన్నారుల ఉత్సాహం

వివిధ వేషధారణలతో అభినయానికి సిద్ధం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: భావిభారత పౌరుల ఆలోచనా సరళికి అద్దం పడుతూ నవ్యావిష్కరణలతో కళకళలాడింది రెండోరోజు వీవీఐటీయూ బాలోత్సవం. విజ్ఞానానికి చిరునామాగానే కాక నవ్వుల పువ్వులు పూయిస్తూ కేరింతలు కొట్టించిన నాటికలు, ఏకపాత్రాభినయాలు కనువిందు చేశాయి. కూచిపూడి, భరతనాట్యం, శాస్త్రీయ, వాద్య సంగీత ప్రదర్శనలు, జానపద నృత్యాలతో బాలోత్సవ ప్రాంగణం నలుమూలలా ప్రతిధ్వనించింది.

పర్యావరణ హితంగా.. : విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ఆశ్చర్యపరిచారు. నత్తగుల్లలను వినియోగించి సున్నపురాయి తయారు చేసే విధానం, రైతుల కోసం రిమోట్ కంట్రోల్ వాహనం, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఉపయోగపడే పరికరం, రబ్బర్ అణువుల కాలుష్యం నుంచి రక్షించే వ్యవస్థ రూపకల్పన వంటి ఎన్నెన్నో ఆవిష్కరణలు ప్రదర్శనలో పోటీకి నిలిచాయి.

మరిన్ని చిత్రాలకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి

సాంస్కృతికాంశాల సందడి.. సంగీత, నృత్య గీత నాటికలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, సామాజిక రుగ్మతలను నిర్మూలించాలని సందేశమిస్తూ ప్రదర్శితమయ్యాయి. కథారచన, లేఖారచనల విషయాల్లో కూడా ఇటువంటి ఇతివృత్తాలే ఉన్నాయి. బాలల ఆనంద పరవళ్లతో వీవీఐటీయూ బాలోత్సవ ప్రాంగణమంతా వెల్లివిరిసింది.

శ్రీకృష్ణదేవరాయలు, అష్టదిగ్గజ కవులుగా చిన్నారులు

నానోప్లాస్టిక్ వ్యర్థాల నుంచి రక్షణ

వివరాలు వెల్లడిస్తున్న విద్యార్థినులు గ్రేస్, కృషి

☛ కాలుష్య కోరల్లో సమాజం నలిగిపోకూడదంటూ విద్యార్థులు ఒక ప్రాజెక్టు ప్రదర్శించారు. రోడ్లపై మోటార్ వాహనాలు తిరుగుతున్నప్పుడు వాటి టైర్ల నుంచి వెలువడే నానోప్లాస్టిక్ వ్యర్థాలు గాలిలో కలుస్తుంటాయి. వీటిని పీల్చడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ వ్యర్థాలను అరికట్టడానికి తెలంగాణ రాష్ట్రం పాల్వంచ నవభారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థినులు నానోప్లాస్ట్ అబ్జార్బర్ పరికరం రూపొందించారు.

☛ టైర్ల సమీపంలోని మడ్‌గార్డుకు కాపర్‌ప్లేట్లు అమర్చుతారు. వాహనం వేగంగా వెళ్లేటప్పుడు రాపిడికి గురై వెలువడే నానోప్లాస్టిక్ వ్యర్థాలను ఈ కాపర్ ప్లేట్లు ఆకర్షించి పైన అమర్చిన క్యాట్రిడ్జ్‌లోకి పంపిస్తాయి.

☛ రెండు మూడు నెలలకోసారి టైర్‌ప్లాస్టిక్ వ్యర్థాలను తీసి వాటిని మళ్లీ కొత్త టైర్లు తయారు చేయడానికి రీసైక్లింగ్‌కు పంపవచ్చని విద్యార్థినులు గ్రేస్, కృషి తెలిపారు.

రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు..

ప్రాజెక్ట్ పనితీరు తెలుపుతున్న సందీప్, ఆజామ్

మద్యం తాగి వాహనం నడపడం ద్వారా కలిగే అనర్థాలకు చరమ గీతం పాడేందుకు వినూత్న పరికరాన్ని తయారు చేశారు నూజివీడు కుమార్ సీబీఎస్‌ఈ స్కూలు విద్యార్థులు చేశారు సందీప్, ఆజామ్. దీన్ని వాహనంలో ఉంచాలి. చోదకుడు మద్యం తాగి వాహనమెక్కితే అది ముందుకు కదలదు. ముందుగా బ్రీత్‌బోర్డ్ వద్ద గాలి ఊది తర్వాత వాహనాన్ని స్టార్ట్ చేయాలి. చోదకుడు మద్యం తాగి ఉంటే వాహనం స్టార్ట్ కాదు. అంతేకాదు పరికరం చోదకుడి కుటుంబ సభ్యులు, దగ్గరిలోని పోలీస్‌స్టేషన్‌కు అలర్ట్ పంపుతుంది.

రైతుకు సహాయకారి ఈ రోబో

మల్టీపర్పస్ అగ్రికల్చరల్ రోబో గురించి వివరిస్తున్న పల్లవి, చేతన, మేఘన

రైతులకు కూలీలు దొరకని నేపథ్యంలో ఇంటి నుంచే పొలం పని చేసుకునేలా ఒక బహుళార్థక సాధక రోబోను ఆవిష్కరించారు నందిగామ శ్రీవిద్య స్కూల్ విద్యార్థినులు. ఈ రోబోను బ్లూటూత్ కంట్రోలర్ యాప్‌నకు అనుసంధానిస్తారు. రైతు ఇంట్లో నుంచే యాప్ సహాయంతో బోర్డుకు కమాండ్ ఇస్తే రోబో నీరు పెట్టడం, మందు పిచికారీ చేయడం, కలుపు మొక్కలు తొలగించడం, పంట కోయడం, సాగుభూమిని చదును చేయడం వంటి పనులు సునాయాసంగా చేస్తుందని విద్యార్థినులు పల్లవి, చేతన, మేఘన చెప్పారు.

పెదకాకానికి ముఖ్యమంత్రి రాక నేడు

పెదకాకాని, న్యూస్‌టుడే: పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం ప్రారంభించనున్నారు. ఇందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమీపంలోనే హైవే సర్వీసు రోడ్డు పక్కన ఉన్న ఓ వెంచర్‌లో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా, జేసీ శ్రీవాస్తవ పర్యవేక్షిస్తున్నారు.

పర్యటన వివరాలు : ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం 3.20 గంటలకు పెదకాకానిలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో శంకర కంటి ఆసుపత్రికి వెళ్తారు. భవన సముదాయ ప్రారంభోత్సవంలో పాల్గొని సాయంత్రం తిరుగుప్రయాణమవుతారు. 4.50 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి వెళ్తారు.

నయనం ప్రధానం
SANKARA EYE HOSPITAL
శంకర ఐ ఫౌండేషన్, ఇండియా
మరియు శంకర ఐ ఫౌండేషన్, అమెరికా
కంచి పరమాచార్య ఆశీస్సులతో
మాదల శకుంతల భాస్కర్ సహకారంతో
21 సం॥ల క్రితం గుంటూరు జిల్లా పెదకాకానిలో స్థాపించబడిన
శంకర కంటి ఆసుపత్రి యాజమాన్యానికి, వైద్య సిబ్బందికి మరియు ఆఫీస్ సిబ్బందికి
నూతన భవనం ప్రారంభోత్సవం
సందర్భంగా అభినందనలు..
నూతన భవనం ప్రారంభం
ది.09-11-2025, ఆదివారం సా॥ గం॥ 4.30 ని॥ లకు
ప్రారంభకులు :

గౌ॥ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు
ముఖ్యఅతిథి :

శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి గళ్
శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు
మాదల రత్నగిరిబాబు
చీఫ్ ప్యాటరన్
మాదల సుధాకర్
చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్
జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్
KALYANI ADS

WANTED
SALES EXECUTIVE
For Inner garments Vests, Briefs, Trunks etc.,
Experience - Minimum 3 years
(Nellore, Guntur, Vijayawada, Khammam, Warangal)
Gokul®
VESTS - BRIEFS
Right candidates contact & Apply with Photo to :
9789480185
9789480181
bluebullbbh@gmail.com

పంజాబ్ నేషనల్ బ్యాంక్
(భారత ప్రభుత్వ రంగ సంస్థ) ...విశ్వాసానికి మరోపేరు
అస్సెట్ రికవరీ మోనిటరింగ్ బ్రాంచ్: విశాఖపట్నం
డి.నెం.9-13-45/2/9/1, 5వ అంతస్తు, ఎమ్‌వివిఆర్ వినాయగర్ ట్రేడ్ సెంటర్, వివిపి రోడ్, విశాఖపట్నం-530003.
మొబైల్ నెం.: 98312 00669, 96409 33383

స్థిరాస్తుల అమ్మకం కొరకు వేలం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 8(6) r/w 9(1) నిబంధనలతో చదువబడే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం నోటీసు

ఇందుమూలముగా నోటీసు జారీచేస్తూ, యావన్మంది ప్రజానీకానికి మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) & హామీదారు(లు)కు నోటీసు జారీచేస్తూ తెలియజేయునది ఏమనగా, దిగువ సెక్యూర్డు క్రెడిటార్ గారికి తనఖా ఉంచిన / ఛార్జిలో ఉన్న స్థిరాస్తులను నిర్మాణాత్మకంగా / భౌతికంగా / లాంఛనాత్మకంగా బ్యాంకు అధీకృత అధికారిగారు సెక్యూర్డు క్రెడిటార్ గారు స్వాధీనత తీసుకుని వాటిని "ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నదో అదే పద్ధతిపై" దిగువ పట్టికలో తెలిపిన తేదీలలో బ్యాంకు/సెక్యూర్డు క్రెడిటార్ గారు సదరు ఋణగ్రహీత(లు), హామీదారు(లు) నుండి రావలసిన బకాయిలను వసూలు నిమిత్తం ఈ నోటీసు జారీచేస్తున్నారు. ప్రతి ఆస్తికి ఎదుట దిగువ పట్టికలో రిజర్వు ధర & ధరావత్తు వివరములు తెలుపబడినవి.

ఇ-వేలం తేది, సమయం : 26-11-2025
ఉ॥ గం॥ 11.00 నుండి సా॥ గం॥ 4.00 వరకు
బయానా చెల్లింపునకు ఆఖరు తేది : 26.11.2025, మధ్యాహ్నం గం.03.00 గం॥ల లోపు
బిడ్ పెంపుదల మొత్తం : రూ.10,000/-

1) ఋణగ్రహీత పేరు / బ్యాంకుకు మొత్తం బకాయిలు : మెస్సర్స్ శ్రీ అనిత కాటన్ కార్పోరేషన్ (ఖాతా నెం.లు : 019500870011516, 019500IL00007398, 019500EG00000151) & ప్రొప్రయిటర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు శ్రీ కన్నెబోయిన హరి హరప్రసాద్, డి.నెం. 19/987(1), ఓగేరు రోడ్, క్లాక్ టవర్ దగ్గర, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా-522616.
హామీదారులు : శ్రీ జి.భవానీ శంకర్, శ్రీమతి కె.మల్లేశ్వరి, శ్రీ కె.మోహన్ సాయి.
బ్రాంచ్ ఆఫీస్ : స్టేషన్ రోడ్, గుంటూరు-019500 డిమాండ్ నోటీసు తేది. : 06-06-2022
బకాయి : తేది.31-03-2025 నాటికి బకాయి రూ.3,43,08,582/- + తదుపరి వడ్డీ, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర ఖర్చులు. స్వాధీనత తేది : 08-08-2022
స్వాధీనత స్వభావం : లాంఛనాత్మక ఉద్దేశించిన అమ్మకం నోటీసు : 19-04-2025
తనఖా చేసిన సెక్యూరిటీ / ఆస్తి వివరాలు / యజమాను(లు) పేరు (తనఖా చేసిన ఆస్తి(లు) రిజిష్టర్డు విల్లు నెం.39/బికె3/2010, తేది.11-02-2010 ప్రకారం శ్రీ కన్నెబోయిన మోహన్‌సాయి, తండ్రి ; రవీంద్రబాబు & శ్రీ కన్నెబోయిన హరిహర ప్రసాద్, తండ్రి : కన్నెబోయిన రామారావు గారి పేరున గల ఆస్తి : గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్, పాత గుంటూరు, శ్రీ రామయ్య పంక్షన్ హాల్ దగ్గర, యూదవుల బజారు 2/3, క్రొత్త అసెస్‌మెంట్ నెం.1021079972, క్రొత్త డోర్ నెం.62-18-844, పాత అసెస్‌మెంట్ నెం.23461, పాత డోర్ నెం.16-15-206, బ్లాకు నెం.11, క్రొత్త వార్డు నెం.11, పాత వార్డు నెం.07, టి.యస్.నెం. 879/2 వద్ద 165 4/9 చ.గ.లు లేదా 138.32 చ.మీ.ల భూమి మరియు రెసిడెన్షియల్ భవనమునకు హద్దులు : తూర్పు : కన్నెబోయిన నాగేశ్వర రావు, కన్నెబోయిన వెంకటేశ్వర రావు గార్ల ఆస్తి - 49.70 అ.లు, దక్షిణం : చెన్నంశెట్టి వెంకటేశ్వర రావు (బాబు) గారి ఆస్తి - 30.00 అ.లు, పడమర : మున్సిపల్ కార్పోరేషన్ రోడ్డు-49.80 అ.లు మరియు ఉత్తరం : మున్సిపల్ కార్పోరేషన్ రోడ్డు - 30.00 అ.లు.
రిజర్వు ధర : రూ.69,48,000/- ధరావత్తు : రూ.6,95,000/-

2. డాక్యుమెంట్ నెం.4494/2013, తేది.26-07-2013 ప్రకారం శ్రీమతి కన్నెబోయిన మల్లేశ్వరి, భర్త : రామారావు గారి పేరున గల ఆస్తి : గుంటూరు జిల్లా, చిలకలూరిపేట మున్సిపాలిటీ & మండలం, గొబ్బిటివారి వీధి, డోర్ నెం.7-186-2, బ్లాకు నెం.07, డి.నెం.56/1 వద్ద 96.94 చ.గ.లు లేదా 81.04 చ.మీ.లు విస్తీర్ణం గల భూమి మరియు రెసిడెన్షియల్ భవనము యావద్దాస్తి. హద్దులు : తూర్పు : రామబోయిన ఆంజనేయులు గారి ఆస్తి-22.00 అ.లు, దక్షిణం : యలగల రాధాకృష్ణమూర్తి మరియు ఇతరుల ఆస్తి-39.80 అ.లు, పడమర : అమ్మకం దారుల మిగిలిన ఆస్తి-22.00 అ.లు మరియు ఉత్తరం : 8.00 అ.లు వెడల్పు రోడ్డు - 39.80 అ.లు.
సెక్యూర్డ్ క్రెడిటార్స్‌కు తెలిసిన మేరకు ఋణభారముల వివరాలు : ఋణ భారములు ఏమి లేవు.
రిజర్వు ధర : రూ.16,32,000/- ధరావత్తు : రూ.1,63,000/-

ఇ-వేలం నియమ నిబంధనలు :
1) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 లోని నియమ & నిబంధనలను అనుసరించి దిగువ తదుపరి తెలిపిన నిబంధనలను అనుసరించి అమ్మకం జరుపబడును.
2) ఆస్తులను 'ఎక్కడ ఎలా ఉన్నవి అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నవో అదే పద్ధతిపై' విక్రయించబడతాయి.
3) అధీకృత అధికారి గారి ఉత్తమ జ్ఞానంలో నిర్వచించబడిన ఆస్తులకు సంబంధించిన ఉత్తమ వివరములు మేరకు తెలుపబడినవి. కాని సదరు వివరములలోని తప్పులకు, తప్పుడు వివరములకు, వదిలివేయబడుటలకు అధీకృత అధికారి గారు సమాధానం తెలుపవలసిన అవసరం లేదు.
4) అమ్మకం ఇ-వేలం పోర్టల్ https:// baanknet.com ద్వారా ఆన్‌లైన్‌లో దిగువ సంతకందారు తేది.26-11-2025, ఉదయం గం.11-00 ల నుండి సాయంత్రం గం.4-00 ల వరకు నిర్వహించెదరు.
5) అమ్మకం యొక్క పూర్తి వివరములతో నియమ నిబంధనల కొరకు దయచేసి https:// baanknet.com & www.pnbindia.in వెబ్‌సైటులు చూడవలెను.
సర్ఫేసి చట్టం 2002 లోని రూలు 8(6) r/w 9(1) ప్రకారం చట్టబద్ధమైన అమ్మకం ప్రకటన
ప్రదేశం: విశాఖపట్నం, తేది : 05-11-2025 సం/- అధీకృత అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్

అస్త్రం... ఇలా ప్రయోగిద్దాం

సమస్యల పరిష్కారానికి పురమిత్ర యాప్

న్యూస్‌టుడే-పొన్నూరు

పొన్నూరులో పురమిత్ర యాప్ డౌన్‌లోడ్ చేస్తున్న పురపాలక సంఘ అధికారులు

వీధి దీపం పాడైపోయిందని పాతపొన్నూరుకు చెందిన మానుకొండ అరవింద్‌బాబు స్థానిక సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. నాలుగు రోజులైనా ఎవరూ స్పందించలేదు. పురమిత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకుని అందులో ఫిర్యాదు చేయగా.. గంటల వ్యవధిలోనే సిబ్బంది వచ్చి సమస్య పరిష్కరించారు. నగర, పురపాలక సంఘాల్లో ఎలాంటి సమస్యలున్నా.. ఫిర్యాదు చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థ పురమిత్ర యాప్. పాలన పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఏఐ (కృత్రిమ మేధ)తో దీన్ని రూపొందించారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది చేతిలో ఉంటే... సమస్యల పరిష్కారం కోసం పురపాలక సంఘాలు, సచివాలయాల వద్దకు వెళ్లాల్సిన పని లేదు.

పురపాలక సంఘం	కుటుంబాలు	డౌన్‌లోడ్లు	ఫిర్యాదులు
గుంటూరు	2,51,604	37,874	2,585
మంగళగిరి-తాడేపల్లి	91,728	18,650	1,333
తెనాలి	57,380	6,827	510
పొన్నూరు	19,133	2,740	166
మొత్తం	4,19,845	66,091	4,594

ఇలా వినియోగించొచ్చు..

☛ సమస్య చిత్రం తీసి అందులో అప్‌లోడ్ చేయొచ్చు. ☛ సమస్యపై వాయిస్ రికార్డు చేస్తే యాప్‌లో అక్షరాలు టైప్ అవుతాయి. ☛ సమస్య సంబంధిత అధికారి చెంతకు చేరాక తీవ్రతను బట్టి మూడు రోజుల నుంచి 15 రోజుల్లోపు పరిష్కరించాలి.

☛ ఒకవేళ పరిష్కారం కాకపోతే ఆ విషయం ఉన్నతాధికారులకు చేరుతుంది.

☛ ఫిర్యాదు పురోగతి తెలుసుకోవచ్చు.

అందిపుచ్చుకుందాం..: పురమిత్ర యాప్‌ను డౌన్‌లోడు చేసుకునే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. యాప్‌ను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు, సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి డౌన్‌లోడ్ చేయిస్తున్నారని పొన్నూరు పురపాలక సంఘ కమిషనర్ ఎం.రమేష్ బాబు చెప్పారు.

మంగళగిరిలో అటవీ అమరవీరుల సంస్మరణ స్తూపం

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో అటవీ సంరక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల జ్ఞాపకార్థం మంగళగిరి ఎకో పార్కులో ఆ శాఖ 15 అడుగుల ఎత్తైన స్తూపాన్ని నిర్మిస్తోంది. ఈ నెల 10వ తేదీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నేపథ్యంలో దీన్ని శరవేగంగా సిద్ధం చేస్తున్నారు. ఆ రోజు దీన్ని ఆవిష్కరించాలని అధికారులు నిర్ణయించారు.



కొనసాగుతున్న నిర్మాణ పనులు

పశ్చిమ బైపాస్‌పై టోల్‌ప్లాజా సిద్ధం

సౌర విద్యుత్తుతో పనిచేసేలా చర్యలు

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి మండలం చినకాకాని నుంచి విజయవాడ గన్నవరం సమీపంలోని చినఅవుటపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న 16వ నంబర్ జాతీయ రహదారిపై మరో టోల్‌ప్లాజా ఏర్పాటు చేశారు. వెంకటపాలెం వద్ద దీని నిర్మాణం పూర్తయ్యింది. పూర్తిగా సౌర విద్యుత్తుతో పనిచేసేలా దీని రూపకల్పన జరిగింది. కాగా.. మంగళగిరి మండలం కాజ వద్ద ఉన్న టోల్‌ప్లాజా, వెంకటపాలెం వద్ద మరోటోల్ ప్లాజాను ఏర్పాటు చేయడంతో రెండుచోట్లా వాహనదారులు రుసుం చెల్లించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

శ్రద్ధాంజలి

కీ.శే.శ్రీమతి కొమ్మినేని రాజ్యలక్ష్మి గారు
జననం: 20-04-1970 మరణం: 26-10-2025
మా గృహసారధి, మా కుటుంబ భవిష్యత్తు కొరకు బంగారు బాటలు పరిచిన
మా గృహలక్ష్మి, ఆదర్శమూర్తి, ధీశాలి అయిన
శ్రీమతి కొమ్మినేని రాజ్యలక్ష్మి గారి అకాల మరణానికి చింతిస్తున్నాము.
ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ...
భర్త: కొమ్మినేని రంజిత్ కుమార్
కుమారుడు: కొమ్మినేని మనోజ్ కుమార్ - కోడలు: త్రివేణి
కుమారుడు: కొమ్మినేని రామకృష్ణ - కోడలు: శ్యామలాదేవి
మనుమడు: కొమ్మినేని నందన్
నాన్న: ఏలూరి కోటేశ్వరరావు - అమ్మ: సామ్రాజ్యం
చెల్లెలు: ఆలపాటి కృష్ణకుమారి - మరిది: ఆలపాటి మురళీకృష్ణ
అత్తయ్య: కొమ్మినేని నగరాజకుమారి మామయ్య: కొమ్మినేని భాస్కరరావు (లేటు)
ఆడపడుచు: చుక్కపల్లి సుభాషిణి
పెద్దకర్మ: ది.09-11-2025, ఆదివారం ఉ॥ 11.00 గం॥లకు
సూర్యదేవర కళ్యాణ మండపం, ఐటిసి హోటల్ దగ్గర, రింగ్‌రోడ్, గుంటూరు నందు
జరుపబడును. కావున తెలియపరచటమైనది.
SV ADS @ 9848503336

(c) eenadu

పళ్ళు సెట్టు వదులుగా ఉండటం,
పళ్ళు లేకపోవటంతో విసుగు చెందుతున్నారా??



వారం రోజుల్లో డెంటల్ ఇంప్లాంట్స్‌తో
శాశ్వత దంతాలు అమర్చబడును.

డా॥ రంజిత్ కుమార్ పెరవలి
MDS; ORAL & Maxillofacial surgeon
Fellow of International Congress of oral Implantology
Masters & Teacher In International Implant foundation
కాన్ఫిడెంట్జ్
డెంటల్ & ఇంప్లాంట్స్ సెంటర్
విద్యానగర్ మెయిన్ రోడ్డు, చంద్రమౌళి నగర్, గుంటూరు.
095422 76777

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
మాల కుల వధూవరులకు సువర్ణావకాశం

నేడు మాల కుల వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి మాల కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (9 నవంబరు 2025)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు
95501 28306 & 83744 45190
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

రాజధాని మహిళలకు 'హౌస్ కీపింగ్'లో శిక్షణ

హాజరైన మహిళలతో వీఐటీ వర్సిటీ ప్రతినిధులు

తుళ్లూరు, న్యూస్‌టుడే: సీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏపీ- వీఐటీ యూనివర్సిటీ సహకారంతో రాజధాని మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అమరావతిలోని ఆ వర్సిటీ ప్రాంగణంలో శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమం 15 రోజుల పాటు కొనసాగనుంది. రాజధాని గ్రామాలకు చెందిన 76 మంది మహిళలు హాజరయ్యారు. తొలిరోజు వైస్ ఛాన్సలర్ ఎస్.వి కోటారెడ్డి, రిజిస్ట్రార్ జగదీష్‌చంద్ర ముదిగంటి, సీఆర్డీఏ సామాజిక సంక్షేమ విభాగం డీసీడీవో బొర్రా శ్రీనివాసరావు హాజరై ప్రసంగించారు. శిక్షణార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామని, రాజధాని ప్రాంత మహిళలకు ఉపాధి కల్పించి ఆర్థిక అభివృద్ధి సాధించేలా కృషి చేయడమే శిక్షణ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పరమాచార్య విగ్రహావిష్కరణ

తెనాలి మండలం పెదరావూరు శ్రీఅభయహస్త సుబ్రహ్మణ్య క్షేత్రం, మహా విద్యాపీఠంలో శనివారం పరమాచార్య విగ్రహాన్ని శ్రీకంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి ఆవిష్కరించారు. విగ్రహాలకు సంప్రోక్షణ నిర్వహించారు. కమిటీ సభ్యులు పర్యవేక్షించగా పెద్ద సంఖ్యలో గ్రామ పెద్దలు, భక్తులు హాజరయ్యారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన

తెదేపా కార్యాలయం వద్ద ఎస్పీ వకుల్ జిందాల్ తదితరులు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: శంకర్ కంటి ఆసుపత్రి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతున్న నేపథ్యంలో ముందస్తు భద్రత ఏర్పాట్లను శనివారం ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, వీవీఐపీలు, ప్రముఖుల ప్రవేశ ద్వారాలు, వాహనాల రాకపోకల వద్ద పోలీసు బందోబస్తుకు ఆదేశించారు. అంతకు ముందు తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డే కార్యక్రమం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. ఏఎస్పీలు రవికుమార్, హనుమంతు, డీఎస్పీలు, సీఐలు ఇతర అధికారులు ఉన్నారు.

అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: శబరిమల యాత్రికుల కోసం దక్షిణ మధ్య రైల్వే మరి కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాకినాడ నగరం నుంచి కొల్లం, నాందేడ్ నుంచి కొల్లం, చర్లపల్లె నుంచి కొల్లం రైళ్లకు ఆన్‌లైన్‌లో బుకింగ్ ఆదివారం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

భవానీ దీక్షల విరమణకు ప్రత్యేక ఏర్పాట్లు

అధికారులతో చర్చిస్తున్న సీపీ రాజశేఖరబాబు

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : భవానీదీక్షల విరమణకు విచ్చేసే భక్తుల కోసం గత ఏడాది రూపొందించిన యాప్‌ను మరింతగా ఆధునికీకరించి.. ముందస్తు సమాచారం, అమ్మవారి దర్శనం వివరాలు అందేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు. శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో భవానీదీక్షల విరమణ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, గిరి ప్రదక్షిణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. డిసెంబరు 11 నుంచి 15 వరకు జరిగే దీక్షల విరమణ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రసాదాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పార్కింగ్ ప్రదేశాలు, వైద్య శిబిరాలు, తాగునీరు, సమాచార కేంద్రం, గిరి ప్రదక్షిణ, దర్శన సమయాలు, పూజా విధానం తదితర అంశాలన్నీ యాప్‌లో ఉండేలా చూసుకోవాలని సూచించారు. భక్తులు త్వరితగతిన క్యూలైన్లలో కలిసేలా అవసరమైన ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా సులువుగా అమ్మవారి దర్శనం చేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కృష్ణకాంత్ పాటిల్, దుర్గగుడి ఈవో శీనానాయక్, ఏడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఐ గురుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

హత్య కేసు ముమ్మర దర్యాప్తు

నమూనాలు సేకరిస్తున్న వేలిముద్ర నిపుణులు, ఎస్సై వెంకటరవి

దుగ్గిరాల, న్యూస్‌టుడే: దుగ్గిరాలలో శుక్రవారం రాత్రి జరిగిన నీలపు వీరబాబు హత్య కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. శనివారం వేలిముద్ర నిపుణుల బృందం, రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్ (ఆర్ఎఫ్ఎస్ఎల్) బృందం నమూనాలు సేకరించాయి. వారితోపాటు సీఐ వీరాస్వామి, ఎస్సై వెంకటరవి ఉన్నారు. నిందితులు నవీన్, గోపాలకృష్ణ ఇద్దరూ గంజాయి తాగుతారని, ఆ మత్తులోనే ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. వారిద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

బ్రాయిలర్ ధరలు
(కిలో /కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 108, రిటైల్ ధర - 135, చికెన్ విత్‌స్కిన్ - 196, చికెన్ స్కిన్‌లెస్ - 223.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -106 రిటైల్ ధర 133 చికెన్ విత్ స్కిన్ - 193, చికెన్ స్కిన్‌లెస్ - 219.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం ట్రేడింగ్ ధర - 121, 129, 140 చికెన్ విత్ స్కిన్ - 228 చికెన్ స్కిన్‌లెస్ - 238.

నెక్ సూచించిన కోడిగ్రుడ్డు ధర
ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 600 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.95/-.

బీచ్‌లో ప్రవేశాలకు అనుమతి

బాపట్ల, న్యూస్‌టుడే: మొంథా తుపాను నేపథ్యంలో సూర్యలంక బీచ్‌లోకి సందర్శకులను ఇటీవల వరకు అనుమతించలేదు. కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు శనివారం నుంచి పర్యాటకులను అనుమతించారు. స్థానిక నాయకుల సహకారంతో బీచ్‌లో 36 మొబైల్ మరుగుదొడ్లు, 90 షవర్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు 80 గదులను సిద్ధం చేశారు. పహారా నిమిత్తం అయిదు బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. తీరంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కార్తిక మాసం ముగిసే వరకు ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతున్నట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు. బీచ్ పర్యవేక్షణాధికారిగా డిప్యూటీ ఎంపీడీవో రామకృష్ణను నియమించినట్లు డీపీవో తెలిపారు. పహారా నిమిత్తం ఏర్పాటు చేసిన బోట్లలో ఫిషరీస్ అభివృద్ధి అధికారి రవీంద్ర, అడవి పంచాయతీ సిబ్బంది కలిసి గస్తీని పర్యవేక్షించారు.

91.9 FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ. 7 - ఉ. 9
రాశి వాసి	ఉ. 9 - ఉ. 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ. 10 - మ. 2
ఈవారం అతిథి	మ. 2 - సా. 5
టెస్ట్ డ్రైవ్	సా. 5 - రా. 7
#హాష్‌టాగ్	రా. 7 - రా. 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 9 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
80080 03297

యూకో బ్యాంక్
మిడ్ కార్పొరేట్ బ్రాంచి, 9/1, అరండల్‌పేట, గుంటూరు-522002.
ఫోన్ : 9230500223. E-mail: guntur@ucobank.co.in

స్థిరాస్తి కోసం ఇ-వేలం అమ్మకం యొక్క బహిరంగ ప్రకటన

(సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ (SARFAESI) చట్టం 2002కి అనుగుణంగా)

బ్యాంక్ యొక్క అధీకృత అధికారి SARFAESI చట్టం 2002 లోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ నోటీసులు జారీచేశారు మరియు ఆ తర్వాత SARFAESI చట్టం 2002 లోని సెక్షన్ 13(12) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని బ్యాంకుకు తనఖాపెట్టిన ఆస్తులను SARFAESI చట్టం 2002 లోని సెక్షన్ 13(4) క్రింద స్వాధీనం చేసుకున్నారు. అధీకృత అధికారి హోదాలో దిగువ సంతకందారు "ఎక్కడ ఏది ఉన్నదో అది", "ఎలా ఉన్నది అలా" మరియు "అక్కడ ఏది ఉంటే అది" ప్రాతిపదికన ఇ-వేలం ద్వారా ప్రజలకు దిగువ తెలిపిన ఆస్తులను విక్రయించేందుకు మరియు దిగువ తెలిపిన స్థిరాస్తుల కొనుగోలు కోసం కాగోరు కొనుగోలు దారుల నుండి బిడ్లు కోరాలని నిర్ణయించారు.

1) ఋణగ్రహీత పేరు : మెస్సర్స్ ఫ్యావరేట్ ఎంటర్‌ప్రైజెస్, యజమాని : శ్రీ కసిన సూర్యప్రకాష్ రెడ్డి, డి.నెం.25-16-48/ఎ, 12/3వ లైను, శ్రీనివాసరావుతోట, టుబాకో బోర్డ్ ఎదురు, గుంటూరు-522004, ఫ్యాక్టరీ : డి.నెం.19-9-203, కమ్మశేషయ్య గ్రౌండ్స్, ఏటుకూరు రోడ్డు, గుంటూరు-522017, హామీదారురాలు మరియు తనఖాదారురాలు : శ్రీమతి షేక్ సబీహా బాను, భర్త : కసిన సూర్యప్రకాష్ రెడ్డి, హెచ్.నెం.25-16-48ఎ, 12/3వ లైను, శ్రీనివాసరావుతోట, టుబాకో బోర్డ్ ఎదురు, గుంటూరు-522004.
బకాయి మొత్తం : ది.29-03-2025 నాటికి రూ.3,10,01,117/- (అక్షరాలా మూడు కోట్ల పది లక్షల ఒక్క వేల నూటపదిహేడు రూపాయలు మాత్రము) (ది.31-12-2020 నుండి వడ్డీ) ప్లస్ తదుపరి జమకూడు వడ్డీ మరియు అనుకోకుండా సంభవించు ఖర్చులు, డిమాండ్ నోటీసు తేది: 06-04-2021 మరియు స్వాధీనత నోటీసు తేది: 30-06-2021 న జారీచేయడం జరిగింది.
స్థిరాస్తుల వివరణ : ఐటమ్ నెం.1 : నరసరావుపేట యస్.ఆర్.ఒ లోని ది.27-07-2018 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.10790/2018 ప్రకారం కసిన సూర్యప్రకాష్ రెడ్డి, తండ్రి : కె.రామకృష్ణారెడ్డికి చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, నరసరావుపేట సబ్ జిల్లా, కొండకావూరు గ్రామపంచాయితీ మరియు గ్రామము, డి.నెం.315/ఎ నందు ఎ.1.93 సెంట్ల విస్తీర్ణము మరియు డి.నెం.315/బి నందు ఎ.2.74 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.315/సి నందు ఎ.3.17 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.319/1 నందు ఎ.0.21 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.316/1 నందు ఎ.0.01 సెంట్ల విస్తీర్ణము మొత్తం కలుపుకొని ఏకఖండముగా గల భూమి మొత్తం ఎ.8.06 సెంట్ల విస్తీర్ణములో ఎ.4.00 సెంట్ల విస్తీర్ణముగల భూమి రీసర్వే సర్టిఫికెట్, అడంగల్, ఫామ్ 1బి ప్రకారం డి.నెం.315/ఎ నందు మొత్తం ఎ.1.93 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.33 సెంట్ల విస్తీర్ణము మరియు డి.నెం.315/బి నందు మొత్తం ఎ.2.74 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.82 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.315/సి నందు మొత్తం ఎ.3.17 సెంట్ల విస్తీర్ణములో ఎ.0.85 సెంట్ల విస్తీర్ణము మొత్తం కలుపుకొని ఎ.4.00 సెంట్ల విస్తీర్ణములో డి.నెం.315/బి నందు పుర భూమి మొత్తం ఎ.2.74 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.82 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.315/సి నందు పుర భూమి మొత్తం ఎ.3.17 సెంట్ల విస్తీర్ణములో ఎ.0.85 సెంట్ల విస్తీర్ణము మొత్తం కలుపుకొని మొత్తం ఎ.2.67 సెంట్ల విస్తీర్ణముగల భూమి లేదా 1.08 హెక్టార్ల విస్తీర్ణములో ఎ.1.28 సెంట్లు కందుకూరి నాగరాజుకు అమ్మగా మిగిలిన నికర ఎ.1.39 సెంట్ల విస్తీర్ణము లేదా 5727.6 చ॥గ॥ల విస్తీర్ణముగల స్థలము కన్వర్షన్ సర్టిఫికెట్ ప్రకారం సమీప డోర్ నెం.1-207కు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగమిత్ర కు చెందిన భూమి హద్దు; దక్షిణం : శంభులింగం చెరువు పోరంబోకు హద్దు; పడమర : ఆసిన్స్ ఇండియాకు చెందిన భూమి హద్దు; ఉత్తరం : బద్రి సాంబయ్య మిగిలిన భూమి.
ఐటమ్ నెం.2 : గుంటూరు యస్.ఆర్.ఒ లోని ది.17-09-2018 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.13962/2018 ప్రకారం కసిన సూర్యప్రకాష్ రెడ్డి, తండ్రి : కె.రామకృష్ణారెడ్డికి చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, నరసరావుపేట సబ్ జిల్లా, కొండకావూరు గ్రామపంచాయితీ మరియు గ్రామము, డి.నెం.315/ఎ నందు ఎ.1.93 సెంట్ల విస్తీర్ణము మరియు డి.నెం.315/బి నందు ఎ.2.74 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.315/సి నందు ఎ.3.17 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.319/1 నందు ఎ.0.21 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.316/1 నందు ఎ.0.01 సెంట్ల విస్తీర్ణము మొత్తం కలుపుకొని ఏకఖండముగా గల భూమి మొత్తం ఎ.8.06 సెంట్ల విస్తీర్ణములో ఎ.4.00 సెంట్ల విస్తీర్ణముగల భూమి రీసర్వే సర్టిఫికెట్, అడంగల్, ఫామ్ 1బి ప్రకారం డి.నెం.315/ఎ నందు మొత్తం ఎ.1.93 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.33 సెంట్ల విస్తీర్ణము మరియు డి.నెం.315/బి నందు మొత్తం ఎ.2.74 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.82 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.315/సి నందు మొత్తం ఎ.3.17 సెంట్ల విస్తీర్ణములో ఎ.0.85 సెంట్ల విస్తీర్ణము మొత్తం కలుపుకొని ఎ.4.00 సెంట్ల విస్తీర్ణములో డి.నెం.315/ఎ నందు పుర భూమి మొత్తం ఎ.1.93 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.33 సెంట్ల విస్తీర్ణములో తూర్పువైపున గల ఎ.0.61 సెంట్ల విస్తీర్ణము గల భూమి లేదా 2952.4 చ॥గ॥ల విస్తీర్ణముగల భూమి కన్వర్షన్ సర్టిఫికెట్ ప్రకారం సమీప డోర్ నెం.1-207కు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగమిత్ర కు చెందిన భూమి హద్దు; దక్షిణం : కసిన సూర్యప్రకాష్ రెడ్డి(క్రైమెంట్)కి చెందిన స్థలము; పడమర : కందుకూరి నాగరాజుకు చెందిన భూమి; ఉత్తరం : కోటప్పకొండ నుండి చిలకలూరిపేట పోవు రోడ్డు.

రిజర్వు ధర : రూ.1,62,56,000/- (అక్షరాల ఒక్క కోటి అరవై రెండు లక్షల యాభైఆరు వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.16,25,000/- (అక్షరాల పదహారు లక్షల ఇరవైఐదు వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

2) ఋణగ్రహీత పేరు : మెస్సర్స్ మోక్ష అమృత ఎంటర్‌ప్రైజెస్, డి.నెం.16-17/2, బిబి నగర్, 4వ లైను, కమ్మశేషయ్య గ్రౌండ్స్ ప్రక్కన, ఏటుకూరు రోడ్డు, గుంటూరు-522003, మేనేజింగ్ పార్టనర్ మరియు హామీదారు : శ్రీ కుంపట్ల వెంకటరామారావు, తండ్రి : కె.వి.యస్.యన్.మూర్తి, ఫ్లాట్ నెం.5306, టవర్-5, వాసవి బృందావనం, మోతీనగర్ రోడ్డు, మీటర్ ఫ్యాక్టరీ, సనత్‌నగర్, హైదరాబాద్-500018, పార్టనర్, హామీదారురాలు మరియు తనఖాదారురాలు : శ్రీమతి గుండాల అనంతలక్ష్మి, భర్త : జి. శ్రీనివాసరావు, ఫ్లాట్ నెం.205, యల్.వి.హైట్స్ యాగంటి, మెయిన్ రోడ్డు, మారుతీ నగర్, గుంటూరు-522006, పార్టనర్, హామీదారు మరియు తనఖాదారు : శ్రీ లింగా కోటేశ్వరరావు, తండ్రి : వెంకయ్య, ఫ్లాట్ నెం.212, బి బ్లాక్, విఘ్నేశ్వర రెసిడెన్సీ, ఆక్స్‌ఫర్డ్ స్కూల్ దగ్గర, జానపాడు గ్రామము, పిడుగురాళ్ళ మండలం, గుంటూరు-522413.
బకాయి మొత్తం : ది.31-03-2021 నాటికి రూ.5,49,52,549.94 పై॥ (అక్షరాలా ఐదు కోట్ల నలభైతొమ్మిది లక్షల యాభైరెండు వేల ఐదు వందల నలభైతొమ్మిది రూపాయలు మరియు పైసలు తొంభైనాలుగు మాత్రమే) (ది.31-12-2020 వరకు వడ్డీ లెక్కించబడినది) జమకూడు వడ్డీ మరియు భవిష్యవడ్డీ, ఇతర ఖర్చులు, ఛార్జీలు మొ॥ చెల్లించవలసినదిగా ది.15-04-2021న డిమాండ్ నోటీసు మరియు ది.29-07-2021న స్వాధీనత నోటీసు జారీచేయడం జరిగింది.
బ్యాంక్‌నకు తనఖాపుంచిన ఆస్తి వివరములు: గుంటూరు యస్.ఆర్.ఒ లోని ది.27-06-2013 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.7422/2013 ప్రకారం శ్రీమతి గుండాల అనంతలక్ష్మి మరియు శ్రీ లింగా కోటేశ్వరరావు లకు చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ జిల్లా, ఏటుకూరు గ్రామపంచాయితీ మరియు గ్రామములోని పరిధిలో డి.నెం.152/బి నందు మొత్తం ఎ॥4-37 సెంట్ల విస్తీర్ణములో ఎ॥1-50 సెంట్ల విస్తీర్ణములో గుంటూరు ఆర్‌డిఓ జారీచేసిన ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికెట్ ది.05-09-2013 నాటి ఆర్‌సి.నెం.1385/2012/ఇ ప్రకారం ఎ॥1-11 సెంట్ల విస్తీర్ణము లేదా 5372-4 చ॥గ॥ల విస్తీర్ణముగల స్థలమునకు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : 40 అ॥ వెడల్పుగల రోడ్డు హద్దు; దక్షిణం : లక్కాకుల థామస్ నాయుడుకు చెందిన భూమి హద్దు; పడమర : కోన శివశేషగిరి రావుకు చెందిన భూమి హద్దు; ఉత్తరం : కోన శివరఘురామయ్యకు చెందిన మిగిలిన భూమి.

రిజర్వు ధర : రూ.1,67,27,000/- (అక్షరాల ఒక్క కోటి అరవైఏడు లక్షల ఇరవైఏడు వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.16,72,000/- (అక్షరాల పదహారు లక్షల డెబ్బైరెండు వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

3) ఋణగ్రహీత: శ్రీ మిట్టపల్లి రమేష్‌బాబు, డి.నెం.4-19-94/1, 6వ లైను, వికాస్ నగర్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్-522006, రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా: మెస్సర్స్ మిట్టపల్లి ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డి.నెం.5-90-56ఎ, 5/3, చంద్రమౌళీనగర్, గుంటూరు-522007, సహ-దరఖాస్తుదారులు : 1) శ్రీ అమిరినేని నరేష్, డి.నెం.16-9-481, ఫ్లాట్ నెం.504, లక్ష్మీ నివాసం, 10వ లైను, వికాస్ నగర్, గుంటూరు-522006, 2) శ్రీమతి అమిరినేని లక్ష్మీ ప్రియాంక, డి.నెం.16-9-481, ఫ్లాట్ నెం.504, లక్ష్మీ నివాసం, 10వ లైను, వికాస్ నగర్, గుంటూరు-522006, హామీదారురాలు : కుమారి మిట్టపల్లి లక్ష్మీ సుస్మిత, డి.నెం. 4-19-94/1, 6వ లైను, వికాస్ నగర్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్-522006.
బకాయి మొత్తం : ది.28-01-2025 నాటికి రూ.6,18,40,750.56 పై. (అక్షరాలా ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల నలభై వేల ఏడు వందల యాభై రూపాయలు మరియు యాభైఆరు పైసలు మాత్రమే) (ది.31-12-2024 వరకు వడ్డీ లెక్కించబడినది) ప్లస్ తదుపరి జమకూడు వడ్డీ మరియు అనుకోకుండా సంభవించు ఖర్చులు ది.10-02-2025 నాటి డిమాండ్ నోటీసు ప్రకారం మరియు స్వాధీనత నోటీసు తేది: 19-04-2025 న జారీచేయడం జరిగింది.
స్థిరాస్తుల వివరణ : గుంటూరు యస్.ఆర్.ఒ లోని ది.01-02-2014 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.979/2014 ప్రకారం ది.01-02-2014న రిజిస్టర్ కాబడిన శ్రీ మిట్టపల్లి హరిబాబు, తండ్రి : పాండురంగారావుకు చెందినది దీనిని శ్రీ మిట్టపల్లి రమేష్‌బాబు, తండ్రి: మిట్టపల్లి పాండురంగారావు మరియు మిట్టపల్లి సువర్ణ, భర్త : మిట్టపల్లి రమేష్ పేరున గల ఆస్తి.
గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ జిల్లా, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ లోని గుంటూరు, బ్రాడీపేట, అసెస్మెంట్ నెం.9480, టి.నెం.67 & 68 మరియు ఫ్లాట్ నెం.24, పాత వార్డు నెం.02, కొత్త వార్డు నెం.03, బ్లాక్ నెం.2, డోరు నెం.5-93-39 నందు 536 చ॥గ॥ల లేదా 490-11 చ॥మీ॥ల విస్తీర్ణముగల స్థలము అందులోని ఆర్.సి.సి. రూఫ్ బహుళ అంతస్తుల భవనమునకు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు: తూర్పు: వి. నాగ శివకు చెందిన ఫ్లాట్ నెం.39 స్థలము హద్దు 46 అ॥లు; దక్షిణం: బి. మంజులకు చెందిన ఫ్లాట్ నెం.25 స్థలము హద్దు 105 అ॥లు; పడమర: మునిసిపల్ రోడ్డు హద్దు 46 అ॥లు; ఉత్తరం: కె. నిర్మల్ కుమార్ ప్రసాద్‌కు చెందిన ఆస్తి హద్దు 105 అ॥లు.

రిజర్వు ధర : రూ.7,44,04,000/- (అక్షరాల ఏడు కోట్ల నలభైనాలుగు లక్షల నాలుగు వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.74,40,000/- (అక్షరాల డెబ్బైనాలుగు లక్షల నలభై వేల ఏడు వందల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

4) ఋణగ్రహీత పేరు : 1) మెస్సర్స్ వెంకటేశ్వర కాటన్ ట్రేడర్స్, యజమానురాలు : శ్రీమతి మంచికలపూడి పద్మజ, కేరాఫ్ : ఓంకార్‌నాథ్ కాటన్ జిన్నింగ్‌మిల్, డి.నెం.11-683, సినీస్టార్ థియేటర్ ప్రక్కన, అమరావతి రోడ్, గుంటూరు-522002, 2) శ్రీమతి మంచికలపూడి పద్మజ, భర్త : శ్రీ రామారావు, హెచ్.నెం.4-15-73/2ఎ, పోస్టల్ కాలనీ, అమరావతి రోడ్, గుంటూరు-522002, 3) హామీదారు మరియు తనఖాదారు : శ్రీ ఆలపాటి గోపాలకృష్ణ, తండ్రి : శ్రీ నాగేశ్వరరావు, డి.నెం.2-1-64, రామాలయం దగ్గర, స్థంబాలగరువు, గుంటూరు-522006, 4) హామీదారు మరియు తనఖాదారు : శ్రీ ఆలపాటి రవికుమార్, తండ్రి : నాగేశ్వరరావు, డి.నెం.2-1-64, రామాలయం దగ్గర, స్థంబాలగరువు, గుంటూరు-522006, 5) హామీదారు : శ్రీ మంచికలపూడి రామారావు, తండ్రి : నరసింహారావు, డి.నెం.2-48, కర్లపూడి గ్రామము, అమరావతి మండలం, గుంటూరు-522016.
బకాయి మొత్తం : ది.20-10-2020 నాటికి రూ.5,14,85,006.26 పై॥ (అక్షరాల ఐదు కోట్ల పద్నాలుగు లక్షల ఎనభైఐదు వేల ఆరు రూపాయలు మరియు పైసలు ఇరవైఆరు మాత్రము) మరియు ది.29-02-2020 నుండి వడ్డీ ప్లస్ తదుపరి జమకూడు వడ్డీ మరియు అనుకోకుండా సంభవించు ఖర్చులు, డిమాండ్ నోటీసు తేది: 20-10-2020 మరియు స్వాధీనత తేది: 03-03-2021.
స్థిరాస్తుల వివరణ : ఆస్తి నెం.1 : ది.14-10-2010 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.4077/2010 ప్రకారం ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్ పేరున గల ఆస్తి : గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, పెదపరిమి గ్రామము, డి.నెం.112 నందు ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్, తండ్రి : నాగేశ్వరరావు లకు చెందిన య॥1.10(య॥0.80 సెంట్లు + య॥0.30 సెంట్లు) సెంట్ల విస్తీర్ణముగల భూమికి సంబంధించిన యావదాస్తి. ఆస్తికి హద్దులు(దస్తావేజు నెం.4077/2010) : ఐటమ్-1 : తూర్పు : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; దక్షిణం : పోతుగుంట్ల వీరరాఘవమ్మకు చెందిన ఆస్తి; పడమర : భాష్యం హనుమయ్య మొ॥ వారికి చెందిన ఆస్తి; ఉత్తరం : ఘంటా రామారావుకు చెందిన ఆస్తి. య॥0.80 సెంట్లు లేదా 3872.00 చ॥గ॥ల విస్తీర్ణము. ఐటమ్-2 : తూర్పు : ఆలపాటి గోపాలకృష్ణకు చెందిన ఆస్తి; దక్షిణం : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; పడమర : పెదపరిమి నుండి నెక్కల్లు రోడ్డు; ఉత్తరం : శ్రీ పోతుగుంట్ల వీరరాఘవమ్మకు చెందిన ఆస్తి. య॥0.30 సెంట్లు లేదా 1452.00 చ॥గ॥ల విస్తీర్ణము.
ఆస్తి నెం.2 : ది.14-10-2010 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.4078/2010 ప్రకారం ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్ పేరున గల ఆస్తి) : గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, పెదపరిమి గ్రామము, డి.నెం.112 & 113 నందు ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్, తండ్రి : నాగేశ్వరరావు లకు చెందిన య॥2.90(-య॥0.72 సెంట్లు + య॥0.83 సెంట్లు + య॥0.80 సెంట్లు + య॥0.55 సెంట్లు) సెంట్ల విస్తీర్ణముగల భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : ఐటమ్-1 : తూర్పు : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; దక్షిణం : పోతుగుంట్ల విఘ్నేశ్వరరావు కు చెందిన ఆస్తి; పడమర : పెదపరిమి నుండి నెక్కల్లు వెళ్ళు రోడ్డు; ఉత్తరం : ఆలపాటి గోపాలకృష్ణకు చెందిన ఆస్తి. య॥0.72 సెంట్లు లేదా 3484.80 చ॥గ॥ల విస్తీర్ణము. ఐటమ్-2 : తూర్పు : పోతుగుంట్ల వీరరాఘవమ్మకు చెందిన ఆస్తి; దక్షిణం : గాలి పూర్ణ మల్లిఖార్జునరావుకు చెందిన ఆస్తి; పడమర :భాష్యం సాంబశివరావుకు చెందిన ఆస్తి; ఉత్తరం : భాష్యం హనుమయ్యకు చెందిన ఆస్తి; య॥0.83 సెంట్లు లేదా 4017.20 చ॥గ॥ల విస్తీర్ణము. ఐటమ్-3 : తూర్పు : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; దక్షిణం : భాష్యం నరసయ్య కు చెందిన ఆస్తి; పడమర : భాష్యం మోహన్‌రావు కు చెందిన ఆస్తి; ఉత్తరం : పొట్లపల్లి లక్ష్మీనారాయణ రెడ్డి మరియు ఇతరులు అమ్మిన ఆస్తి. య॥0.80 సెంట్లు లేదా 3872 చ॥గ॥ల విస్తీర్ణము. ఐటమ్-4 : తూర్పు : భాష్యం మోహన్‌రావు మొ॥ వారికి చెందిన ఆస్తి; దక్షిణం : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; పడమర : పోతుగుంట్ల రమేష్ కు చెందిన ఆస్తి; ఉత్తరం : పొట్లపల్లి లక్ష్మీనారాయణ రెడ్డి మరియు ఇతరులు అమ్మిన ఆస్తి. య॥0.55 సెంట్లు లేదా 2662.00 చ॥గ॥ల విస్తీర్ణము.
ఆస్తి నెం.3 : ది.14-10-2010 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.4079/2010 ప్రకారం ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్ పేరున గల ఆస్తి) : గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, పెదపరిమి గ్రామము, డి.నెం.112 నందు ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్, తండ్రి : నాగేశ్వరరావు లకు చెందిన య॥1.30 సెంట్ల విస్తీర్ణముగల భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; దక్షిణం : గాలి పూర్ణ మల్లిఖార్జునరావుకు చెందిన ఆస్తి; పడమర : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరుల నుండి వెళ్ళు రోడ్డుమార్గం; ఉత్తరం : భాష్యం మోహన్‌రావు కు చెందిన ఆస్తి. మొత్తం ఆస్తి విస్తీర్ణము : య॥1.10+ 2.90+ 1.30= య॥ 5.30 సెంట్ల విస్తీర్ణము.

రిజర్వు ధర : రూ.8,69,51,000/- (అక్షరాల ఎనిమిది కోట్ల అరవైతొమ్మిది లక్షల యాభైఒక్క వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.86,95,000/- (అక్షరాల ఎనభైఆరు లక్షల తొంభైఐదు వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

5) ఋణగ్రహీత: మెస్సర్స్ ఎవిఎస్ఆర్ కాటన్ ట్రేడర్స్ (పార్టనర్స్ : శ్రీ ఆలపాటి గోపాలకృష్ణ మరియు శ్రీ ఆలపాటి రవికుమార్), డి.నెం.2-1-64, స్థంబాలగరువు, రామాలయం దగ్గర, గుంటూరు-522006, హామీదారులు : 1) శ్రీ ఎమ్.శ్రీనివాసరావు, తండ్రి : యమ్. నరసింహారావు, 2) శ్రీమతి ఆలపాటి మోహిని దేవి, భర్త : ఆలపాటి గోపాలకృష్ణ.
బకాయి మొత్తం : ది.30-06-2019 నాటికి రూ.16,69,51,474.31 పై. (అక్షరాలా పదహారు కోట్ల అరవైతొమ్మిది లక్షల యాభైఒక్క వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు మరియు ముప్పైఒక్క పైసలు మాత్రమే) (ది.30-06-2019 వరకు వడ్డీ లెక్కించబడినది) మరియు తదుపరి జమకూడు వడ్డీ మరియు అనుకోకుండా సంభవించు ఖర్చులు ది.05-07-2019 నాటి డిమాండ్ నోటీసు ప్రకారం మరియు స్వాధీనత నోటీసు తేది: 12-12-2024 న జారీచేయడం జరిగింది.
స్థిరాస్తుల వివరణ : ఆస్తి నెం.1 వివరములు : మునిసిపల్ అసెస్మెంట్ నెం.967/1, 967/2, 968 లో ది.21-09-2002 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.65/2002/బికె3 ప్రకారం : గుంటూరు జిల్లా, మునిసిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధి, స్థంబాలగరువు, గుంటూరు, పట్టాభిపురం (పి.ఎస్), రామాలయం దగ్గర, డి.నెం.235/ఎ, పాత డోర్ నెం.2-1-53/ఎ, కొత్త డోర్ నెం.2-1-64 నందు శ్రీ ఆలపాటి గోపాలకృష్ణ, తండ్రి: నాగేశ్వరరావు మరియు శ్రీ ఆలపాటి రవికుమార్, తండ్రి: నాగేశ్వరరావుకు చెందిన 426 చ॥గ॥ల విస్తీర్ణములోని రెసిడెన్షియల్ స్థలము మరియు ఆర్‌సిసి రూఫ్ నివాస భవనమునకు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు :ఆలపాటి వెంకటేశ్వర్లు మరియు ఇతరులకు చెందిన ఆస్తి, దక్షిణం : మునిసిపల్ రోడ్డు, పడమర : ఖరి వీర రాఘవయ్యకు చెందిన ఆస్తి, ఉత్తరం : మునిసిపల్ బజార్.

రిజర్వు ధర : రూ.1,70,80,000/- (అక్షరాల ఒక్క కోటి డెబ్బై లక్షల ఎనభై వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.17,08,000/- (అక్షరాల పదిహేడు లక్షల ఎనిమిది వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

ఆస్తి నెం.2 వివరములు : ది.31-03-2003 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.1471/2003 ప్రకారం శ్రీమతి ఆలపాటి మోహిని దేవి, భర్త: ఆలపాటి గోపాలకృష్ణకి చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, తురకపాలెం రోడ్డు, పెదపలకలూరు, డి.నెం.371/సి, 367/బి3 నందు శ్రీమతి ఆలపాటి మోహిని దేవి, భర్త: ఆలపాటి గోపాలకృష్ణకు చెందిన ఎ.1.79 సెంట్ల విస్తీర్ణములోని ఖాళీ నివాస భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : 90 లింకుల వెడల్పు గల డొంక, దక్షిణం : తురకపాలెం వెళ్ళే రోడ్డు, పడమర : మన్నవ భారతమ్మ మరియు ఇతరులకు చెందిన ఆస్తి, ఉత్తరం : ఆలపాటి లక్ష్మీ సంయుక్త కి చెందిన ఆస్తి.

రిజర్వు ధర : రూ.7,07,50,000/- (అక్షరాల ఏడు కోట్ల ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.70,75,000/- (అక్షరాల డెబ్బై లక్షల డెబ్బైఐదు వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

ఆస్తి నెం.3 వివరములు : ది.22-12-2009 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.8079/2009 ప్రకారం యమ్. శ్రీనివాసరావుకు చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ డివిజన్, గుంటూరు న్యూ మునిసిపల్ పరిధిలోని నందివెలుగు రోడ్, పాత గుంటూరు, డి.నెం.579 నందు శ్రీ మంచికలపూరి శ్రీనివాసరావు, తండ్రి: నరసింహారావుకు చెందిన 1524 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీ భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : యజమానుల యొక్క ఆస్తి 284'-0, దక్షిణం : యజమానుల యొక్క ఆస్తి 49'-0, పడమర : అమ్మకముదారుల యొక్క ఆస్తి 284'-0, ఉత్తరం : అత్తోట సీతారామయ్యకు చెందిన ఆస్తి 49'-0.

రిజర్వు ధర : రూ.1,11,09,000/- (అక్షరాల ఒక్క కోటి పదకొండు లక్షల తొమ్మిది వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.11,10,000/- (అక్షరాల పదకొండు లక్షల పది వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

ఆస్తి నెం.4 వివరములు : ది.22-12-2009 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.8080/2009 ప్రకారం ఆలపాటి గోపాలకృష్ణకు చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ డివిజన్, గుంటూరు న్యూ మునిసిపల్ పరిధిలోని, నందివెలుగు రోడ్, పాత గుంటూరు, డి.నెం.579 నందు ఆలపాటి గోపాలకృష్ణ, తండ్రి: నాగేశ్వరరావుకు చెందిన 504 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీ భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : యమ్. శ్రీనివాసరావుకు చెందిన ఆస్తి 284'-0, దక్షిణం : యమ్. శ్రీనివాసరావుకు చెందిన ఆస్తి 1'-0, పడమర : గుడి వీరాస్వామి నాయుడుకు చెందిన ఆస్తి 284'-0, ఉత్తరం : 30 అ॥ల వెడల్పుగల రోడ్డు నుండి కొంత విస్తీర్ణము మరియు ఇతరులు 32'-0.

రిజర్వు ధర : రూ.36,74,000/- (అక్షరాల ముప్పైఆరు లక్షల డెబ్బైనాలుగు వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.3,67,000/- (అక్షరాల మూడు లక్షల అరవైఏడు వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

ఇ-వేలం మరియు సమయం: 28-11-2025 (శుక్రవారం ఉ॥11.00 గం.ల నుండి సా॥5.00 గం.ల మధ్య, ప్రతిసారి 5 నిమిషాల అపరిమిత పొడిగింపుతో.

విక్రయ నియమనిబంధనల కొరకు దయచేసి బ్యాంక్ వెబ్‌సైట్/ వెబ్ పోర్టల్ https://baanknet.com లను దర్శించగలరు. మరియు ఆసక్తి గల బిడ్డర్లు మిడ్ కార్పొరేట్ బ్రాంచి, 9/1, అరండల్‌పేట, గుంటూరు-522002 ఆఫీస్ పనివేళలలో ముందస్తు అనుమతితో సంప్రదించగలరు. ఫోన్ నెంబరు : 9230500223, ఇ-మెయిల్ :guntur@ucobank.co.in సంప్రదించగలరు.
తేది : 08-11-2025, స్థలం : గుంటూరు
సం/- అధీకృత అధికారి, యూకో బ్యాంక్, మిడ్ కార్పొరేట్ బ్రాంచి, గుంటూరు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్
(భారత ప్రభుత్వ రంగ సంస్థ) ...విశ్వాసానికి మరోపేరు
CO- SAM (స్ట్రెస్డ్ అస్సెట్ మేనేజ్‌మెంట్)
(డి.నెం.9-35, కావూరి టవర్స్, కామయ్యతోపు, కానూరు, విజయవాడ-520007). ఫోన్.నెం.:0866-2428160
ఈ-మెయిల్ : cs8332@pnb.co.in

స్థిరాస్తుల అమ్మకం కొరకు వేలం ప్రకటన
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 8(6) నిబంధనలతో చదువబడే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం నోటీసు

ఇందుమూలముగా నోటీసు జారీచేస్తూ, యావన్మంది ప్రజానీకానికి మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) & హామీదారు(లు)కు నోటీసు జారీచేస్తూ తెలియజేయునది ఏమనగా, దిగువ సెక్యూర్డు క్రెడిటార్ గారికి తనఖా ఉంచిన / ఛార్జిలో ఉన్న స్థిరాస్తులను నిర్మాణాత్మకంగా / భౌతికంగా / లాంచనాత్మకంగా బ్యాంకు అధీకృత అధికారిగారు సెక్యూర్డు క్రెడిటార్ గారు స్వాధీనత తీసుకుని వాటిని "ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నదో అదే పద్ధతిపై" దిగువ పట్టికలో తెలిపిన తేదీలలో బ్యాంకు/సెక్యూర్డు క్రెడిటార్ గారు సదరు ఋణగ్రహీత(లు), హామీదారు(లు) నుండి రావలసిన బకాయిలను వసూలు నిమిత్తం ఈ నోటీసు జారీచేస్తున్నారు. ప్రతి ఆస్తికి ఎదుట దిగువ పట్టికలో రిజర్వు ధర & ధరావత్తు వివరములు తెలుపబడినవి.

ఇ-వేలం తేది, సమయం : 26-11-2025
ఉ॥ గం॥ 11.00 నుండి సా॥ గం॥ 4.00 వరకు
బయానా చెల్లింపునకు ఆఖరు తేది: 26.11.2025, సాయంత్రం 3.00 గం॥ల లోపు
బిడ్ పెంపుదల మొత్తం: రూ. 10,000/-

1) ఋణగ్రహీత పేరు / బ్యాంకుకు మొత్తం బకాయిలు : మెస్సర్స్ హయగ్రీవ సోఫా వర్క్స్, ప్రాతినిధ్యం వహించు ప్రొప్రైటిక్స్ మల్లిశెట్టి పద్మజ, ఖాతా నెం.0570108700000295,
డి.నెం.41/15/637, అరుంధతి నగర్, గుంటూరు, ఆం.ప్ర-522001 & శ్రీమతి మల్లిశెట్టి పద్మజ, భర్త: మల్లిశెట్టి దుర్గా అరవింద్, ప్రొప్రయిటర్, డి.నెం.29-280-1, కొండిశెట్టి వీధి, కొండపల్లి, గుంటూరు జిల్లా, ఆం.ప్ర-521228 మరియు మరియొక చిరునామా: శ్రీమతి మల్లిశెట్టి పద్మజ, భర్త: మల్లిశెట్టి దుర్గా అరవింద్, (ప్రొప్రైటిక్స్), డి.నెం.55-3-819, వాసవి నగర్, 4వ లేన్, గుంటూరు, ఆం.ప్ర-522001 & శ్రీ ఎక్కుర్తి వెంకట శివరావు, తండ్రి: ఎక్కుర్తి శివయ్య, హామీదారు, డి.నెం.55-3-956, ఆర్‌టిసి కాలనీ, గుంటూరు, ఆం.ప్ర-522001.
బ్రాంచ్ ఆఫీస్: కొత్తపేట, గుంటూరు-057010 డిమాండ్ నోటీసు 13(2) తేది: 27-08-2024
బకాయి మొత్తం: తేది.30-09-2025 నాటికి బకాయి రూ.12,13,141.11 పై. + తదుపరి వడ్డీ
స్వాధీనతా తేది: 26.11.2024 స్వాధీనతా స్వభావం: లాంఛనాత్మకంగా
తనఖా చేసిన సెక్యూరిటీ / ఆస్తి వివరాలు / యజమాను(లు) పేరు (తనఖా చేసిన ఆస్తి(లు): తేది.01.08.2022 నాటి రిజిస్టర్డ్ గిఫ్ట్‌డీడ్ నెం.2847/2022 మరియు తేది.16.12.2022 నాటి ఎంఒడి డాక్యుమెంట్ నెం.4624/2022 ప్రకారం శ్రీ ఎక్కుర్తి వెంకట శివరావు, తండ్రి:ఇ.శివయ్య గారి పేరున గల ఆస్తి: గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు సబ్‌జిల్లా, ప్రత్తిపాడు మండలం, యనమదల గ్రామం, డి.నెం. 137/ఎ3 లోని ఎ.1.00 సెంట్లు భూమిని లేఅవుట్‌ప్లాన్ ప్రకారం మార్చిన 150 చ॥గ॥లు విస్తీర్ణం గల ప్లాట్ నెం.10నకు హద్దులు: తూర్పు: ప్లాట్ నెం.15 స్థలము-27 అ॥లు, దక్షిణం: ప్లాట్ నెం.11 స్థలము-50 అ॥లు, పడమర: 40 అ॥లు వెడల్పు రోడ్డు-27 అ॥లు, ఉత్తరం: ప్లాట్ నెం.9 స్థలము-50 అ॥లు.
సెక్యూర్డ్ క్రెడిటార్స్‌కు తెలిసిన మేరకు ఋణభారముల వివరాలు : ఋణ భారములు ఏమి లేవు.
రిజర్వు ధర: రూ.8,50,000/- ధరావత్తు: రూ.85,000/-

ఇ-వేలం నియమ నిబంధనలు: 1) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని నియమ & నిబంధనలను అనుసరించి దిగువ తదుపరి తెలిపిన నిబంధనలను అనుసరించి అమ్మకం జరుపబడును. 2) ఆస్తులను 'ఎక్కడ ఎలా ఉన్నవి అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నవో అదే పద్ధతిపై" విక్రయించబడతాయి. 3) అధీకృత అధికారి గారి వద్దగల షెడ్యూలులోని సెక్యూర్డు ఆస్తికి సంబంధించిన ఉత్తమ వివరముల మేరకు తెలుపబడినవి. కాని సదరు వివరములలోని తప్పులకు, తప్పుడు వివరములకు, వదిలివేయబడుటలకు అధీకృత అధికారి గారు సమాధానం తెలుపవలసిన అవసరం లేదు. 4) అమ్మకం ఇ-వేలం పోర్టల్ https://baanknet.com ద్వారా ఆన్‌లైన్‌లో దిగువ సంతకందారు తేది.26-11-2025, ఉదయం గం.11-00 ల నుండి సాయంత్రం గం.4-00 ల వరకు నిర్వహించెదరు. 5) అమ్మకం యొక్క పూర్తి వివరములతో నియమ నిబంధనల కొరకు దయజేసి https:// baanknet.com & www.pnbindia.in వెబ్‌సైటులు చూడవలెను.
సర్ఫేసి చట్టం 2002 లోని రూలు 8(6) r/w 9(1) ప్రకారం చట్టబద్ధమైన అమ్మకం ప్రకటన
తేది: 04-11-2025, ప్రదేశం: విజయవాడ సం/- అధీకృత అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్
(భారత ప్రభుత్వ రంగ సంస్థ) ...విశ్వాసానికి మరోపేరు
CO- SAM (స్ట్రెస్డ్ అస్సెట్ మేనేజ్‌మెంట్)
(డి.నెం.9-35, కావూరి టవర్స్, కామయ్యతోపు, కానూరు, విజయవాడ-520007). ఫోన్.నెం.:0866-2428160
ఈ-మెయిల్ : cs8332@pnb.co.in

స్థిరాస్తుల అమ్మకం కొరకు వేలం ప్రకటన
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 8(6) నిబంధనలతో చదువబడే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం నోటీసు

ఇందుమూలముగా నోటీసు జారీచేస్తూ, యావన్మంది ప్రజానీకానికి మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) & హామీదారు(లు)కు నోటీసు జారీచేస్తూ తెలియజేయునది ఏమనగా, దిగువ సెక్యూర్డు క్రెడిటార్ గారికి తనఖా ఉంచిన / ఛార్జిలో ఉన్న స్థిరాస్తులను నిర్మాణాత్మకంగా / భౌతికంగా / లాంచనాత్మకంగా బ్యాంకు అధీకృత అధికారిగారు సెక్యూర్డు క్రెడిటార్ గారు స్వాధీనత తీసుకుని వాటిని "ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నదో అదే పద్ధతిపై" దిగువ పట్టికలో తెలిపిన తేదీలలో బ్యాంకు/సెక్యూర్డు క్రెడిటార్ గారు సదరు ఋణగ్రహీత(లు), హామీదారు(లు) నుండి రావలసిన బకాయిలను వసూలు నిమిత్తం ఈ నోటీసు జారీచేస్తున్నారు. ప్రతి ఆస్తికి ఎదుట దిగువ పట్టికలో రిజర్వు ధర & ధరావత్తు వివరములు తెలుపబడినవి.

ఇ-వేలం తేది, సమయం : 26-11-2025
ఉ॥ గం॥ 11.00 నుండి సా॥ గం॥ 4.00 వరకు
బయానా చెల్లింపునకు ఆఖరు తేది : 26.11.2025, మధ్యాహ్నం గం॥ 03.00ల లోపు
బిడ్ పెంపుదల మొత్తం : రూ. 10,000/-

ఋణగ్రహీత పేరు / బ్యాంకుకు మొత్తం బకాయిలు : 1) మెస్సర్స్ శ్రీ విజయసాయి ఫర్నీచర్స్, ప్రాతినిధ్యం వహిస్తున్న భాగస్వాములు & (ఖాతా నెం.0570108700000259)
షాపు గల ప్రదేశం : 17వ లైన్, 2వ క్రాస్ రోడ్డు, అరండల్‌పేట, గుంటూరు-522002 & 2) శ్రీ ఏటుకుర్తి వెంకట శివరావు, తండ్రి : శివయ్య (మేనేజింగ్ పార్టనర్), నివాసం : డి.నెం.8-19-1-403, 2/2, అరుంధతీనగర్, కొత్తపేట, గుంటూరు-522001 & 3) శ్రీ ముత్యాల శివ సందీప్‌రెడ్డి, తండ్రి : వెంకట సుబ్బారెడ్డి (పార్టనర్), నివాసం : ఇంటి నెం. 21-16-806/2, ఆంజనేయ పేట, 2వ లైన్, కొరిటిపాడు దగ్గర, చెరువు, చంద్రమౌళీనగర్, గుంటూరు-522007.
బ్రాంచ్ ఆఫీస్ : గుంటూరు డిమాండ్ నోటీసు తేది : 10-06-2024
బకాయి మొత్తం: తేది.30-09-2025 నాటికి బకాయి రూ.12,23,690.54 పై.+ తదుపరి వడ్డీ,
స్వాధీనత తేది : 08.10.2024 స్వాధీనతా స్వభావం : లాంఛనాత్మక
తనఖా చేసిన సెక్యూరిటీ / ఆస్తి వివరాలు / యజమాను(లు) పేరు (తనఖా చేసిన ఆస్తి(లు) (అమ్మకం దస్తావేజు డాక్యుమెంట్ నెం.2848/2022, తేది.01-08-2022 మరియు ఎమ్‌ఓడి డాక్యుమెంట్ నెం.4325/2022, తేది.21-11-2022 ప్రకారం శ్రీ ఏటుకుర్తి వెంకట శివరావు, తండ్రి : శివయ్య గారి పేరున గల ఆస్తి.) : గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు సబ్-జిల్లా, ప్రత్తిపాడు గ్రామ పంచాయితీ ఏరియా పరిధిలోని, ప్రత్తిపాడు గ్రామం, సర్వే నెంబరు డి.నెం.968/2, 968/3 లోని మొత్తం ఎ.3-00 సెంట్లు విస్తీర్ణం మరియు డి.నెం.40/1 లోని ఎ.0.18 సెంట్లు మొత్తం ఎ.3-18 సెంట్లు విస్తీర్ణం గల భూమి మార్చిన అనంతరం మరియు అమోదిత లేఅవుట్ ప్లాను ప్రత్తిపాడు గ్రామం, సమీప డోర్ నెం.9-209, ప్లాటు నెం.6 లోని 258.34 చదరపు గజములు విస్తీర్ణం గల ఖాళీ స్థలమునకు హద్దులు : తూర్పు : ప్లాటు నెం.7 యొక్క స్థలము-34-4 అడుగులు, దక్షిణం : ఇతరుల భూమి-76-8 అడుగులు, పడమర : ఇతరుల భూమి-30-4 అడుగులు, ఉత్తరం : 33 అడుగుల వెడల్పు రోడ్డు-76-8 అడుగులు.
ఈ హద్దుల మధ్య 258.34 చదరపు గజములు లేదా 215-99 చదరపు మీటర్లు విస్తీర్ణం గల ఖాళీ స్థలము మాత్రమే.
సెక్యూర్డ్ క్రెడిటార్స్‌కు తెలిసిన మేరకు ఋణభారముల వివరాలు : ఋణ భారములు ఏమి లేవు.
రిజర్వు ధర: రూ.14,50,000/- ధరావత్తు : రూ.1,45,000/-

ఇ-వేలం నియమ నిబంధనలు :
1) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని నియమ & నిబంధనలను అనుసరించి దిగువ తదుపరి తెలిపిన నిబంధనలను అనుసరించి అమ్మకం జరుపబడును.
2) ఆస్తులను 'ఎక్కడ ఎలా ఉన్నవి అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నవో అదే పద్ధతిపై" విక్రయించబడతాయి.
3) అధీకృత అధికారి గారి వద్దగల షెడ్యూలులోని సెక్యూర్డు ఆస్తికి సంబంధించిన ఉత్తమ వివరముల మేరకు తెలుపబడినవి. కాని సదరు వివరములలోని తప్పులకు, తప్పుడు వివరములకు, వదిలివేయబడుటలకు అధీకృత అధికారి గారు సమాధానం తెలుపవలసిన అవసరం లేదు.
4) అమ్మకం ఇ-వేలం పోర్టల్ https://baanknet.com ద్వారా ఆన్‌లైన్‌లో దిగువ సంతకందారు తేది.26-11-2025, ఉదయం గం.11-00 ల నుండి సాయంత్రం గం.4-00 ల వరకు నిర్వహించెదరు.
5) అమ్మకం యొక్క పూర్తి వివరములతో నియమ నిబంధనల కొరకు దయజేసి https://baanknet.com & www.pnbindia.in వెబ్‌సైటులు చూడవలెను.
సర్ఫేసి చట్టం 2002 లోని రూలు 8(6) r/w 9(1) ప్రకారం చట్టబద్ధమైన అమ్మకం ప్రకటన
తేది : 04-11-2025, ప్రదేశం: విజయవాడ సం/- అధీకృత అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ punjab national bank
(భారత ప్రభుత్వరంగ సంస్థ)
అసెట్ రికవరీ మానిటరింగ్ బ్రాంచ్
డి నెం.9-13-45/2/9/1, 5వ అంతస్తు, ఎమ్‌విఆర్ వినాయగర్ ట్రేడ్ సెంటర్, విఐపి రోడ్డు విశాఖపట్నం-530020. ఫోన్ : 96409 33383, 98312 00669

చరాస్తుల అమ్మకానికి వేలం అమ్మకం ప్రకటన
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 6(2) తో చదువుకోవలసిన ప్రకారం సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు 2002 క్రింద చరాస్తుల అమ్మకానికి ఇ-వేలం ప్రకటన

సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారికి దిగువ తెలిపిన ఋణగ్రహీతలు/హామీదారులు చెల్లించవలసిన బకాయి మొత్తంను రాబట్టుకొనుటకు బ్యాంక్/సెక్యూర్డ్ క్రెడిటార్ అధీకృత అధికారిచే భౌతికంగా స్వాధీనం చేసుకున్న, సెక్యూర్డ్ క్రెడిటార్‌కు హైపొథికేట్/తనఖాపెట్టిన/ఛార్జి చేసిన దిగువ వివరించిన చరాస్తిని "ఎక్కడ ఎలా ఉన్నది" "అక్కడ అలా" మరియు "అక్కడ ఏమున్నదో అది" అనే ప్రాతిపదికన దిగువ తెలిపిన పట్టికలోని తేదిలో విక్రయించబడునని ప్రజానీకానికి, ముఖ్యంగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు, హామీదారులకు తెలియజేయడమైనది. రిజర్వు ధర, జమ చేయవలసిన ధరావత్తు సొమ్ము వివరములు దిగువ పట్టికలో తెలియజేయడమైనది.

బ్రాంచ్ పేరు : స్టేషన్ రోడ్డు, గుంటూరు
ఇ-వేలం తేది & సమయం: 26-11-2025, ఉ॥ 11.00 గం.ల నుండి సా॥ 4.00 గం.ల వరకు
ధరావత్తు సమర్పించుటకు ఆఖరి తేది: 26-11-2025, మ॥ 3.00 గం.ల వరకు

ఋణగ్రహీత పేరు & చిరునామా : మెస్సర్స్ డి డి & కంపెనీ, ఎఫ్ నెం.5ఎ, 5వ అంతస్తు, జయ ప్రద అపార్ట్‌మెంట్, 6వ లేన్, బృందావన్ గార్డెన్స్, గుంటూరు-522004. హామీదారు : శ్రీ డి. దినేష్, ఎఫ్ నెం.5ఎ, 5వ అంతస్తు, జయ ప్రద అపార్ట్‌మెంట్, 6వ లేన్, బృందావన్ గార్డెన్స్, గుంటూరు-522004. మొత్తం బకాయి: తేది.31.03.2025 నాటికి బకాయి రూ.39,01,214.68/- (అక్షరాల ముప్పై తొమ్మిది లక్షల ఒక వెయ్యి రెండు వందల పద్నాలుగు రూపాయల అరవై ఎనిమిది పైసలు మాత్రమే) తదుపరి వడ్డీ మరియు ఛార్జీలతో కలిపి చెల్లించవలెను. స్వాధీనత యొక్క స్వభావం : భౌతికంగా స్వాధీనం. చరాస్తి వివరములు:

క్ర.సం.	వాహనం వివరములు					
	రిజిస్ట్రేషన్ నెం.	రిజిస్ట్రేషన్ తేది	ఛాసిస్ నెం.	ఇంజన్ నెం	తయారు చేయబడిన నెం॥	మోడల్
1	AP39EJ8899	26-03-2020	WDD2131226L0256000619	65692980048702	06/2019	MERCEDEZ BENZ E350D BS VI

రిజర్వు ధర : రూ.34.20 లక్షలు ధరావత్తు : రూ.3.42 లక్షలు బిడ్ పెంపుదల మొత్తం : రూ.10,000/-
సెక్యూర్డ్ క్రెడిటార్ వారికి తెలిసినంత వరకు ఉన్న ఎన్‌కంబరెన్స్ వివరములు : బ్యాంక్ రికార్డ్స్ ప్రకారం ఏవిధమైన ఎన్‌కంబరెన్స్ లేవు

ఇ-వేలం నియమ నిబంధనలు : (1). సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని నియమ & నిబంధనలను అనుసరించి దిగువ తదుపరి తెలిపిన నిబంధనలను అనుసరించి అమ్మకం జరుపబడును. (2). ఆస్తులను "ఎక్కడ ఎలా ఉన్నవి అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నవో అదే పద్ధతిపై" విక్రయించబడతాయి. (3). అధీకృత అధికారి గారి వద్దగల పైన తెలిపిన షెడ్యూలులోని సెక్యూర్డ్ ఆస్తికి సంబంధించిన ఉత్తమ వివరముల మేరకు తెలుపబడినవి. కాని సదరు వివరములలోని తప్పులకు, తప్పుడు వివరములకు, వదిలివేయబడుటలకు అధీకృత అధికారి గారు సమాధానం తెలుపవలసిన అవసరం లేదు. (4). అమ్మకం ఇ-వేలం పోర్టల్ https://BAANKNET.COM ద్వారా ఆన్‌లైన్‌లో దిగువ సంతకందారు తేది. 26.11.2025 న ఉదయం 11.00 గం॥ల నుండి సా॥ 4.00 గం॥ల వరకు నిర్వహించబడును. 5. అమ్మకం యొక్క పూర్తి వివరములతో నియమ నిబంధనల కొరకు దయజేసి https://BAANKNET.COM & www.pnbindia.in వెబ్ సైటులు చూడవలెను.
తేది: 06.11.2025, ప్రదేశం : విశాఖపట్నం సం/- అధీకృత అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్

(c) eenadu

తెనాలి

● తెనాలి ● పొన్నూరు

రేపు డయల్ యువర్ డిప్యూటీ డీఎంహెచ్‌వో

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: తెనాలి డివిజన్ పరిధిలోని తెనాలి, పొన్నూరు, మంగళగిరి నియోజకవర్గాల్లోని ప్రభుత్వ పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల్లో వైద్య సేవలు, వసతుల్లో లోపాలు, వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాల కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? సమయపాలన పాటించకపోవడంతో రోగులు నిరీక్షించి నీరసానికి గురవుతున్నారా? అయితే 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహించే ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనండి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు తెలియజేసేందుకు తెనాలి డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ అంగీకరించారు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా మీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలపై ఫోన్ చేసి తెలియజేయడమే.

ఫోన్ నంబరు 9849366772 **తేదీ** సోమవారం (10-11-2025) **సమయం** మధ్యాహ్నం 3 నుంచి 4 వరకు

ఇసుక రీచ్‌ల పరిశీలన

కొల్లిపర: నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు మాత్రమే ఉచిత ఇసుక పథకం వర్తిస్తుందని తహసీల్దార్ సిద్ధార్థ అన్నారు. శనివారం మున్నంగి, కొల్లిపర, బొమ్మువానిపాలెం ఇసుక రీచ్‌లను ఆయన పరిశీలించారు. ఉచిత ఇసుక కోసం యాప్‌లో నమోదు చేసుకోవాలని, లేకుంటే సంబంధిత పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోల అనుమతి పత్రాలను తీసుకోవాలని సూచించారు. ఎస్సై పి.కోటేశ్వరరావు, ఆర్ఐ వంశీ, వీఆర్వో రామారావు పాల్గొన్నారు.

తెనాలి మార్కెట్ యార్డులో..

నిమ్మకాయల ధరలు రూ.. (క్వింటా)

అత్యధికం: 1200
అత్యల్పం: 800
సగటు: 1000

– న్యూస్‌టుడే, తెనాలి టౌన్

సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నైతికత.. మానవత్వం అవసరం

మాట్లాడుతున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్

పొన్నూరు, న్యూస్‌టుడే: న్యాయ పరిపాలనా వ్యవస్థలు ప్రజల అంచనాలకు తగిన విధంగా పనిచేయాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నైతికత, మానవత్వం కూడా అంతే అవసరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. చేబ్రోలు మండల పరిధిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం కృత్రిమ మేధస్సు.. సాంకేతిక యుగంలో న్యాయ సహాయం, న్యాయం అందుబాటులోకి తేవడం అనే అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏఐ టెక్నాలజీ న్యాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నప్పటికీ న్యాయవాదులు, న్యాయమూర్తుల స్థానాన్ని భర్తీ చేయలేవని చెప్పారు. రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గా ప్రసాద్‌రావు మాట్లాడుతూ.. టెక్నాలజీ శక్తిమంతమైన సాధనమని, దాని విలువ మానవ సేవలో ఉందని చెప్పారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధ్యక్షుడు లావు రత్తయ్య మాట్లాడుతూ.. ఏఐ ఇప్పుడు కేవలం సాంకేతిక రంగాలకే పరిమితం కాలేదని. . అది న్యాయం అందించే విధానాన్ని ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. ఉపకులపతి పి.నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు.

వెలగని దీపాలు.. పట్టణ వాసులకు తిప్పలు

పొన్నూరు, న్యూస్‌టుడే

పట్టణ పరిధిలోని నిడుబ్రోలు నుంచి టిడ్కో గృహాలు, వైష్ణవి నగర్, క్యాబిన్‌పేట, డీఆర్‌కే కాలనీ, 2వ వార్డు నుంచి డీవీసీ కాలనీకి వెళ్లు రహదారి, తదితర ప్రాంతాల్లో గత వైకాపా పాలనలో వీధి దీపాలు ఏర్పాటు చేయమని స్థానికులు అనేక సార్లు అధికారులను కోరారు. నిధులు మంజూరు చేయకుండా ఆనాటి నేతలు మాటలతో మభ్య పెట్టారు. పొన్నూరు పురపాలక సంఘానికి కౌన్సిల్ సభ్యులు లేకపోవడంతో గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేయడం లేదు. పురపాలక సంఘ అధికారులు సాధారణ నిధులపై ఆధారపడి పరిపాలన కొనసాగిస్తున్నారు.

పట్టణం :	పొన్నూరు
వార్డులు :	31
కుటుంబాలు :	19,075
జనాభా :	61,500

రాకపోకలకు ఇబ్బందులు

పట్టణ పరిధిలోని శివారు కాలనీల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రిళ్లు రాకపోకలు సాగించేందుకు స్థానికులు భయపడుతున్నారు. పాములు, కీటకాలు సంచరిస్తుండడంతో ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చీకట్లో అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదని చెబుతున్నారు. ప్రధానంగా డీవీసీ కాలనీ, టిడ్కో గృహాలకు వెళ్లే మార్గంలో రాత్రి సమయంలో మందుబాబులు రహదారిపై కూర్చుని మద్యం తాగుతున్నారు. మద్యం మత్తులో అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని.. ఒంటరిగా రాకపోకలు కొనసాగించాలంటే భయంగా ఉంటుందని మహిళలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి దీపాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

డీవీసీ కాలనీకి వెళ్లే రహదారి అంధకారంగా..

నిధులు మంజూరు కాగానే ఏర్పాటు..

దీనిపై పురపాలక సంఘ కమిషనర్ ఎం.రమేష్‌బాబును న్యూస్‌టుడే వివరణ కోరగా.. నిధులు మంజూరు కాగానే వీధి దీపాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నైపుణ్యాల పెంపునకు శిక్షణ

ఉపాధ్యాయులతో ఎంఈవో ఝాన్సీలత

కొల్లిపర, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల్లో బోధనా నైపుణ్యాల పెంపునకు శిక్షణ తరగతులు దోహదపడతాయని మండల విద్యాశాఖాధికారిణి 2 కె.ఝాన్సీలత అన్నారు. కొల్లిపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన రెండురోజుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులూ నిరంతర విద్యార్థులుగా ఉన్నప్పుడే మెరుగైన విద్యాబోధన సాధ్యమవుతుందన్నారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని సూచించారు. రిసోర్సు పర్సన్లు కె.శ్రీమన్నారాయణ, జి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయికి ఎంపిక

క్రీడాకారులతో సంఘ ప్రతినిధులు, గురువులు

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో క్రీడాకారులను శనివారం ఎంపిక చేశారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో విజయనగరంలో జరిగే రాష్ట్ర ఎంపికల్లో వీరు పాల్గొంటారని సంఘ ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరావు తెలిపారు. తెనాలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉదయ్, అడపా సంపత్‌రాయుడు, వెంకటేశ్వరావు, టి.గోపి, పి.గోపి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోండి

ఎన్ఎస్ఎస్ క్యాంపులో వాలంటీర్లు

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: జాతీయ సేవా పథకం వాలంటీర్లు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సింహాచలం పేర్కొన్నారు. ఏఎన్‌యూలోని ఎన్ఎస్ఎస్ విభాగం పెదకాకాని మండలం నంబూరులో నిర్వహించిన ప్రత్యేక క్యాంపు ముగింపు సమావేశానికి రిజిస్ట్రార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సామాజిక సేవ ద్వారా దేశాన్ని ఏకీకృతం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వాలంటీర్లు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుజన మాట్లాడుతూ.. నంబూరులో ఏడు రోజులపాటు ప్రత్యేక క్యాంపు నిర్వహించామన్నారు. ఇంటింటా సర్వే, తడి, పొడి చెత్తపై అవగాహన, మిద్దె సాగులో మెలకువలు, మొక్కలు నాటడం లాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రిన్సిపల్ దివ్యతేజోమూర్తి, డిప్యూటీ వార్డెన్ బాబు, రత్నకిశోర్ తదితరులు పాల్గొన్నారు

విద్యార్థుల ఉన్నతికి తోడ్పడడం అభినందనీయం

మాట్లాడుతున్న రమేష్ నాయుడు

పెదకాకాని, న్యూస్‌టుడే: పేద విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా సాదినేని సంక్షేమ సంఘం పనిచేయడం అభినందనీయమని శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ పి.రమేష్‌నాయుడు తెలిపారు. పెదకాకాని మల్లేశ్వరస్వామి దేవస్థాన కల్యాణ మండపంలో శనివారం సాదినేని సంక్షేమ సంఘం 6వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీశైలం దేవస్థానంలో సామాన్యులకు స్పర్శ దర్శనాలు పెంచేలా, ప్రసాదంగా లడ్డూ ఇచ్చేలా ఆలయ కమిటీ ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక కమ్మ సంఘం అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ మాట్లాడుతూ.. సంఘాలన్నీ పని చేస్తూ పేదలకు అండగా నిలవాలని కోరారు. మలినేని విద్యాసంస్థల ఛైర్మన్ మలినేని పెరుమాలు మాట్లాడుతూ.. లక్ష్యాలను చేరుకున్న తరువాత యువత పేదల కష్టాలు గుర్తించి ఆదుకోవాలని సూచించారు. అనంతరం రూ.1.3 లక్షల విలువైన చెక్కులను వారు పేద విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు. సంఘం గౌరవ అధ్యక్షుడు సాదినేని హనుమంతరావు, వెంకట సుబ్బారావు, శ్రీనివాసరావు, జగన్మోహనరావు, రంగారావు, వీరాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

బాలబాటను విజయవంతం చేద్దాం

కొల్లిపర, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ చిన్నారుల నుంచి 6వ తరగతి చదువుతున్న విద్యార్థుల వరకు బాలబాట బాసటగా నిలుస్తోందని డైరెక్టరు ఎం.శ్రీనివాస్ అన్నారు. కొల్లిపర మండల పరిషత్ ప్రాంగణంలో బాలబాట కార్యకర్తలతో శనివారం ఆయన సమావేశమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యపరుస్తూ విద్యార్థులను బడిబాట పట్టిస్తున్నామని.. గురుకుల పాఠశాలల్లో చేరేందుకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

ఆహార నియమాలు పాటించాలి

వైద్యులు, సిబ్బందితో ఆకుల సాంబశివరావు

పొన్నూరు, న్యూస్‌టుడే: కాలానుగుణంగా మానవుని జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అందుకు అనుగుణంగా ఆహార నియమాలు పాటించాలని పురపాలక సంఘం మాజీ వైస్ ఛైర్మన్ ఆకుల సాంబశివరావు పేర్కొన్నారు. శనివారం పట్టణ పరిధిలోని లయన్స్ క్లబ్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ పొన్నూరు, ఫ్రెండ్లీ వాకర్స్ ఆధ్వర్యంలో గుండె వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని ఆయన సూచించారు. వాకర్స్ సంఘం అధ్యక్షుడు చుండి శివరామకుమార్, మనోహర్, నన్నపనేని రఘునాథ్, ఝాన్సీ రాణి, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కొల్లిపరలో గంగానమ్మ కొలుపులు నేడు

కొల్లిపర, న్యూస్‌టుడే: *గంగానమ్మ తల్లి కొలుపులకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కొలుపులను పురస్కరించుకుని గ్రామం జనసందోహంతో నిండుకుంది. పక్షం రోజులు గ్రామదేవతలకు పూజలు నిర్వహించిన అనంతరం గంగానమ్మ తల్లి కొలుపులు నిర్వహించడం ఆనవాయితీ. తల్లిని దర్శించుకునేందుకు 15 నుంచి 20 వేల మంది భక్తులు వస్తారని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.*

ముస్తాబైన ఆలయం

ప్రతిభ చాటి.. జిల్లా జట్టుకు ఎంపికై

పొన్నూరు, న్యూస్‌టుడే: ఈ నెలఖారులో నిర్వహించే జిల్లాస్థాయి రగ్బీ పోటీలకు దొప్పలపూడి హైస్కూల్ క్రీడాకారిణి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిర్మయి తెలిపారు. విద్యార్థినిని పీడీ, ఉపాధ్యాయులు అభినందించారు.

క్రీడాకారిణితో ప్రధానోపాధ్యాయురాలు జ్యోతిర్మయి, పీడీ దైసరాణి

క్రికెట్ పోటీల సందడి

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి వీఎస్ఆర్ అండ్ ఎన్‌వీఆర్ కళాశాలలో శనివారం క్రికెట్ పోటీలు సందడిగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరుకాగా కోచ్ మాలిక్ పర్యవేక్షించారు.

ఉచితంగా మందుల పంపిణీ

తెనాలి(కొత్తపేట): రెయిన్‌బో ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణ పరిధి ప్రకాశం రోడ్‌లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్‌లో శనివారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. గుంటూరు ఒమేగా ఆసుపత్రి వైద్యులు శిబిరానికి వచ్చిన వారిలో అవసరమైన వారికి పరీక్షలు చేసి మందులు అందించారు. డాక్టర్ జీవనలత, వరలక్ష్మి, అలేఖ్య, ఒమేగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శుభశ్రీ, రాజీవ్ మోహన్ పాల్గొన్నారు.

స్పందించారు.. పరిష్కరించారు

స్పందనకు వందనం

వివిధ సమస్యలపై 'ఈనాడు' దినపత్రికలో ప్రచురితమైన కథనాలకు ఆయా విభాగాల అధికారులు స్పందించి.. వాటిని వెంటనే పరిష్కరించారు. సమస్యలు పరిష్కారం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పిచ్చి చెట్ల తొలగింపు: తెనాలి నాలుగు వరుసల రోడ్డులో గోడలపై, నడక దారుల వెంట పిచ్చి మొక్కలు పెరిగి చెట్లుగా మారాయని.. వాటి వల్ల వంతెన, రోడ్డు దెబ్బతింటుందని ఈ నెల 1న 'నిర్వహణ అధ్వానం.. సమస్యలు అధికం' శీర్షికన చిత్ర వార్త ప్రచురితమైంది. స్పందించిన రోడ్లు భవనాల శాఖ అధికారులు పిచ్చి చెట్లను తొలగింపజేశారు. - న్యూస్‌టుడే, తెనాలి టౌన్

వీధి దీపాలు వెలిగాయి: తెనాలి సుల్తానాబాద్ సుందరయ్యనగర్‌లో ఆరు వీధి దీపాలు వెలగడం లేదని.. శివారు కాలనీలో చీకటి వల్ల ఇబ్బందులు పడుతున్న వైనంపై ఈ నెల 3న 'వీధి దీపాలు వెలగక ఇబ్బందులు' శీర్షికన చిత్ర వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగ సిబ్బంది మరమ్మతులు చేసి దీపాలు వెలిగించారు.

ముంపు నివారించారు: తెనాలి పట్టణ పాండురంగపేట కల్యాణ మండపం రోడ్డు చివర మలుపు వద్ద మురుగు రోడ్డుపై పారుతున్న వైనంపై అక్టోబరు నెల 30న 'రోడ్డు మీదే మురుగు నీరు' శీర్షికన చిత్ర వార్త ప్రచురితమైంది. స్పందించిన మున్సిపల్ ఆరోగ్య విభాగ అధికారులు, సిబ్బంది సమస్య పరిష్కరించారు.

మురుగు పారుదలకు చర్యలు: తెనాలి మండలం తేలప్రోలులో మురుగు కాలువలను పిచ్చి మొక్కలు, వ్యర్థాలు పూర్తిగా కప్పేయడంతో పారుదలకు ఆటంకం కలుగుతుందని.. దాంతో గ్రామస్థులు దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న వైనంపై అక్టోబరు నెల *30న* 'కాలువ ఏదీ?' శీర్షికన చిత్ర వార్త ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ అధికారులు కాలువల వెంబడి పిచ్చి మొక్కలు, ఇతర వ్యర్థాలు తొలగింపజేశారు.

ఆసియా బుక్ రికార్డుల్లో చోటు

తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీకి ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కిందని నిర్వాహకులు, శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర శనివారం తెలిపారు. గుర్తింపు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. శిల్పకళ ద్వారా మన ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకువస్తామని వివరించారు.

- న్యూస్‌టుడే, తెనాలి టౌన్

గుర్తు తెలియని వ్యక్తి మృతి

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులో శనివారం సుమారు 45 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి నడుస్తూ రోడ్డుపై కుప్పకూలి మృతి చెందారు. త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయ న్యాయసేవల దినోత్సవ శుభాకాంక్షలు

గౌరవ న్యాయమూర్తులకు, ప్యానెల్ న్యాయవాదులకు, పారా లీగల్ వాలంటీర్లకు, న్యాయ సేవా కమిటీ సిబ్బందికి, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి, తెనాలి పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలకు జాతీయ న్యాయసేవల దినోత్సవ శుభాకాంక్షలు

యర్రంశెట్టి అనిల్‌కుమార్

Ex. PLV, మండల న్యాయసేవా కమిటీ, తెనాలి. 95536 53656

మహారాజశ్రీ అవనిగడ్డ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో

IP No: 10/2025

Between

Chakka Murali Mohan Rao (చెక్క మురళీమోహన్‌రావు)

- పిటిషనర్/ డెటార్

సనకా నాగ రామాంజనేయులు & 46 ఇతరులు

- రెస్పాండెంట్స్ / రెస్పాండెంట్

1. సనకా నాగ రామాంజనేయులు, S/o కుటుంబరావు, 45 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
2. సనకా రామరత్నం, W/o కుటుంబరావు, 65 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
3. సనకా నాగ రాజకుమారి, W/o నాగరామాంజనేయులు, 40 సం. D.No. 3-89, R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
4. Polavarapu Suobarao, S/o రామారావు, 70 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
5. బద్దుగు సాంబశివరావు, S/o పకూరమయ్య, 70 సం. పెనమలూరు - పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
6. దొంతరెడ్డి సుబ్రహ్మణ్యం, S/o బ్రహ్మారావు, 60 సం. పెనుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
7. చెక్క నాగరత్నకుమార్, S/o శ్రీమన్నారాయణ, 52 సం. పెనుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
8. సంకర సాంబశివరావు, S/o కమారస్వామి, 70 సం. పెనుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
9. మానేపల్లి రవీంద్ర, S/o బాలకృష్ణ, 45 సం. కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
10. దేవినేని రత్నభూషణం, 55 సం. ఈడుపుగల్లు, కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
11. కోడూరు కృష్ణమోహన్, S/o విజయసారథి, 55 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
12. చెక్క హనుమంతరావు, S/o నాంచారయ్య, 60 సం. మొఘల్‌రాజపురం. విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
13. కోట బానుప్రకాశ్, S/o సాంబశివరావు, 58 సం. భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
14. Ch.రామారావు, S/o పుల్లయ్య, 55 సం. చినకాని, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్.
15. కోవెలమూడి చంద్రశేఖర్, S/o నారాయణరావు, 40 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
16. కోట శ్రీనివాస్, S/o సాంబశివరావు, 59 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
17. గూడూరు గోపాలరావు, S/o సీతారామయ్య, 60 సం. R/o పెనుకూరు, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
18. నగులూరు వెంకటేశ్వరరావు, S/o మాధవరావు, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
19. Ch.మహేష్, S/o తెలీదు, 50 సం. R/o చేగొండి, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, HYD.
20. తాటికొండ ఆసిన్, S/o వెంకటేశ్, 42 సం. R/o మజీకొండ, ఎట్టిన్ ప్లాజా అపార్ట్‌మెంట్స్, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, HYD.
21. పాలిశెట్టి వేణు, S/o తెలీదు, 50 సం. R/o మీనాక్షి, బాంబ్‌జీమ్, గచ్చిబౌలి, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, HYD.
22. లక్ష్మీనారాయణ, S/o తెలీదు, 55 సం. R/o వాసవి జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, ఏలికేపాడు, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
23. మృత్యుంజయరావు, S/o తెలీదు, 60 సం. R/o అన్నపూర్ణ రైస్ జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
24. లక్ష్మీనరసింహ రైస్‌మిల్, మండపేట, తూర్పుగోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
25. కృష్ణ కోటి రైస్‌మిల్, R/o నాగభూషణం, మండపేట, తూర్పుగోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
26. వల్లభ రైస్‌మిల్, R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్ట్స్, సత్తెనపల్లి.
27. కుమార్ రైస్‌మిల్, R/o కొల్లిపర, పొన్నూరు - గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, పొన్నూరు.
28. శ్రీరామచంద్ర రైస్‌మిల్, R/o Nidubrolu, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్ట్స్, గుంటూరు.
29. చందుగుంట మాధవరావు, S/o తెలీదు, 50 సం. R/o ఐనపూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, ఉయ్యూరు.
30. తలశిల కృష్ణమూర్తి, S/o తెలీదు, 50 సం. R/o రేపల్లె, బాపట్ల జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, రేపల్లె.
31. కొల్లూరు సత్యనారాయణ, S/o తెలీదు, 70 సం. R/o పోరంకి, పెనమలూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
32. ఆదిత్య బిర్లా ఫైనాన్స్, R/o విజయవాడ, NTR District. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
33. గుడివాడ గోపాలకృష్ణ, S/o నాగయ్య, 60 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
34. గుడివాడ బాల రమ్య, D/o గోపాలకృష్ణ, 24 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
35. గుడివాడ నాగలక్ష్మి, D/o గోపాలకృష్ణ, 28 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
36. గుడివాడ వాణి, D/o గోపాలకృష్ణ, 30 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
37. నడింపల్లి ప్రభాకరరావు, S/o కృష్ణారావు, 60 సం. R/o చిన్నంపేట విలేజ్, చాట్రాయి మండలం, NTR జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, చాట్రాయి.
38. శాలివాహన కృష్ణ, S/o వెంకటేశ్వర్లు, 50 సం. R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, సత్తెనపల్లి.
39. కర్లపూడి బాలాజీ, S/o వెంకటరత్నం, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
40. ముసునూరు పరలక్ష్మి, W/o సత్యనారాయణ, 40 సం. R/o D.No. 4-12, ఓల్డ్ పోస్టాఫీసు, పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
41. ముసునూరు సత్యనారాయణ, S/o దశమంతరావు, 45 సం. Same above. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
42. తోటకూర నాగేశ్వరరావు, S/o పూర్ణచంద్రరావు, 60 సం. D.No. 3-109, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
43. తోటకూర సాంబశివరావు, S/o పూర్ణచంద్రరావు, 62 సం. D.No. 4-116, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
44. యలమంచిలి పద్మజ, D/o వెంకటరత్నం, 60 సం. R/o D.No. 33-41/17 HIG, మాధవేంద్ర కాలనీ, విశాఖపట్నం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VSP.
45. పోలిశెట్టి కోటేశ్వరమ్మ, W/o మురహరిరావు, 54 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
46. పోలిశెట్టి కోటేశ్వరరావు, S/o మురహరిరావు, 35 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
47. పోలిశెట్టి రాజ్యలక్ష్మి, D/o మురహరిరావు, 40 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.

పై పిటిషనరు పిటిషనరు ఇన్‌సాల్వెన్సీగా డిక్లేర్ చేయమని కోరుచూ పై కోర్టులో ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసుకున్నందున సదరు పిటిషన్‌పై ఆక్షేపణలను తెలుసుకొనుటకు డి. 20-11-2025వ తేది పై వారు కోర్టులో వాయిదా ఉన్నందున పై నెంబరు IP పిటిషన్‌లోని రెస్పాండెంట్స్ గాని మరి ఎవరికైనా ఏవిధమైన అభ్యంతరములు ఉన్నయెడల 20-11-2025వ తేదీ ఉదయం 10.30 గంటలకు పై కోర్టులో స్వయంగా గాని మీ ప్లీడరు ద్వారా గాని హాజరు అయి అభ్యంతరములు తెలుపుకొనవలెను. లేనియెడల పిటిషన్ ఎక్స్‌పార్టీగా తీర్మానించబడును.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల మేరకు ప్రచురించడమైనది)

ఇట్లు, **బడే వేంకట శేషగిరిరావు**, M.A., LL.B., **బండే రఘుకుమార్**, B.A., LL.B., అడ్వకేట్స్, అవనిగడ్డ– 521 121, ఫోన్: 89784 49761

బోధనా సామర్థ్యాలు మెరుగుపరచడమే లక్ష్యం

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను మెరుగుపరచడం, ఆధునిక సాంకేతికను సద్వినియోగం చేసుకోవడం అంతిమంగా విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడటం టీచ్ టూల్ ముఖ్య లక్ష్యాలను నిపుణులు వివరించారు. పట్టణంలోని పాఠశాలల్లో ఈ నెల 7న మొదలైన టీచ్ టూల్ శిక్షణ, పరిశీలన కార్యక్రమం శనివారంతో ముగిసింది.

సీపీఎం నాయకుడికి నివాళి

నంబూరు(పెదకాకాని): నంబూరు గ్రామ సీపీఎం మాజీ కార్యదర్శి కొల్లి అచ్చిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో శనివారం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, మండల కార్యదర్శి నన్నపనేని శివాజీ నివాళులు అర్పించారు.

విద్యార్థుల విజ్ఞాన యాత్ర

చేబ్రోలు: నూతన విషయాలు తెలుసుకునేందుకు విజ్ఞాన యాత్రలు దోహదపడతాయని నారాకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏడు కొండలు అన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన 54 మంది విద్యార్థులను శనివారం విజ్ఞాన యాత్రకు తీసుకువెళ్లారు. ఉప్పలపాడు పక్షుల కేంద్రం, ఉండవల్లి గుహలు, శాసనసభను సందర్శించారు.

చేబ్రోలు యూటీఎఫ్ అధ్యక్షుడిగా ఖాదర్‌బాష

చేబ్రోలు: చేబ్రోలు మండల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా షేక్ ఖాదర్ బాష, పి.పార్థసారథిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో మహాసభను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్, ప్రచురణ కమిటీ ఛైర్మన్ హనుమంతరావు పాల్గొన్నారు.

కార్తిక వనసమారాధన

కొల్లిపర: బ్రాహ్మణ ఐక్యవేదిక నేతృత్వంలో కొల్లిపరలో నిర్వహించిన కార్తిక వనసమారాధన వేడుకగా జరిగింది. తెనాలి బ్రాహ్మణ సేవాసమితి ప్రధానకార్యదర్శి రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టరు మాగంటి వెంకటసుబ్రహ్మణ్య రత్నాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిరుపేద విద్యార్థులకు ఉపకార వేతనం అందించారు.

సంఘ నేతలను సత్కరిస్తున్న బ్రాహ్మణ ఐక్యవేదిక సంఘ నేతలు

11న విద్యుత్తు అదాలత్

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: ఈ నెల 11న తెనాలి ఎన్జీవో కల్యాణ మండపంలో విద్యుత్తు అదాలత్ నిర్వహించనున్నట్లు ఈఈ అక్కల సత్యనారాయణ శనివారం తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరిగే కార్యక్రమానికి సీజీఆర్ఎఫ్ ఛైర్మన్ ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్, ఫోరం సభ్యులు హాజరవుతారన్నారు.

పలాస, కాశీబుగ్గ పురపాలిక కమిషనర్‌గా శ్రీనివాసులు

పొన్నూరు, న్యూస్‌టుడే: పొన్నూరు పురపాలక సంఘంలో ప్రజారోగ్యశాఖాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఇత్తడి శ్రీనివాసులకు కమిషనర్‌గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ గత నెల 21న ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పలాస, కాశీబుగ్గ పురపాలక సంఘ కమిషనర్‌గా ఇత్తడి శ్రీనివాసులును నియమిస్తూ పురపాలక సంఘ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు పురపాలక సంఘ మేనేజర్ పోతురాజు శనివారం వెల్లడించారు.

నిబంధనలకు విరుద్ధంగా క్రీడా పోటీలు

వెనిగండ్ల(పెదకాకాని): వెనిగండ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాత్రి క్రీడా పోటీలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఈ పాఠశాలలో 69వ ఎస్‌జీఎఫ్ అండర్, 14, 17, 19 బాల బాలికల డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ పోటీలు జరుగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన పోటీలను శనివారం ముగించారు. త్వరగా పోటీలను ముగించే ఉద్దేశంతో నిర్వాహకులు రాత్రి 11 గంటల వరకు బాల బాలికలను ఒకే చోట ఉంచి పోటీలు నిర్వహించి నిబంధనలు అతిక్రమించారని.. వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

సామూహిక సంకటహర చతుర్థి వ్రతం

పెదకాకాని: ఏఎన్‌యూ ఎదుట ఉన్న దశావతార వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం సంకటహర చతుర్థి సందర్భంగా సామూహిక వ్రతం నిర్వహించినట్లు ఆలయ వ్యవస్థాపకుడు లింగమనేని పూర్ణభాస్కరరావు తెలిపారు. శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చారని ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

చెత్త తరలింపునకు వాహనం అందజేత

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు నగరాలు, పట్టణాల్లో సేకరించిన చెత్తను జిందాల్ పరిశ్రమకు తరలించడానికి సుమారు 40 టన్నుల సామర్థ్యం కలిగిన కాంపాక్టర్‌ను అందించారు. దీంట్లో చెత్త తరలించడానికి కిలోమీటరుకు రూ.7 చొప్పున పురపాలిక అధికారులు చెల్లించాలి. ఇది తెనాలి పరిధిలో రోజుకు సేకరించు 90 టన్నుల చెత్తను రెండు ట్రిప్పుల్లో తరలిస్తుంది. కాంపాక్టర్ డ్రైవర్, ఇంధనం, మరమ్మతు పనులను స్వచ్ఛాంధ్రా కార్పొరేషన్ వారు భరిస్తారు. ఈ వాహనానికి 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.40 లక్షలు చెల్లించారు. మిగిలినవి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారు భరిస్తారు. ప్రస్తుతం పురపాలిక అధికారులు చెత్త తరలింపునకు ట్రిప్పుకు రూ.8 వేలు చొప్పున అద్దె వాహనాలకు చెల్లిస్తున్నారు.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SME బ్రాంచ్-63655, గ్రౌండ్ ఫ్లోర్, మధువాని అపార్ట్‌మెంట్, చిన్నరావూరు రోడ్డు, తెనాలి, గుంటూరు జిల్లా-522201

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకనస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 సెక్షన్ 13(2) క్రింద - జారీ చేయబడిన నోటీసు

(I) ఋణగ్రహీత పేరు మరియు చిరునామా : M/s రామ తులసి ట్రేడర్స్, ప్రొప్రయిటర్: శ్రీ నూకల వెంకట శివ నాగేశ్వరరావు, తండ్రి : వెంకట శివ రంగారావు, డి నెం.8-51, మెయిన్ రోడ్, పేటేరు, బాపట్ల జిల్లా-522265, ఆంధ్రప్రదేశ్.

శ్రీ నూకల వెంకట శివ నాగేశ్వరరావు, తండ్రి : వెంకట శివ రంగారావు ప్రొప్రయిటర్: M/s రామ తులసి ట్రేడర్స్, డి నెం.8-51, మెయిన్ రోడ్, పేటేరు, బాపట్ల జిల్లా-522265, ఆంధ్రప్రదేశ్.

హామీదారు : శ్రీ అల్లంశెట్టి శ్రీనివాసరావు, తండ్రి : వెంకటరత్నం, డి.నెం.11-15-61/A, గరికపాటి వారి వీధి, రేపల్లె, బాపట్ల జిల్లా-522265, ఆంధ్రప్రదేశ్.

NPA: EB-MSME-CC A/c No.39931576238, EB-MSME-CC A/c No. 37593214286, EB-GECL A/c No.40603440100

(II) బకాయి మొత్తం: తేది.31.10.2025 నాటికి మొత్తం రూ.94,65,949/- (అక్షరాల తొంభై నాలుగు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే) + పైన పేర్కొన్న మొత్తానికి కాంట్రాక్టువల్ రేటు ప్రకారం భవిష్య వడ్డీతో కలిపి ఇతర ఖర్చులు, కాస్ట్స్, చార్జీలు, మొ।।వితో కలిపి చెల్లించవలెను.

(III) డిమాండ్ నోటీసు తేది: 31.10.2025 NPA తేది: 30.10.2025

చరాస్తి వివరములు

Hypothecation of Stocks and Receivables

షెడ్యూలు ఆస్తి వివరములు

రేపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 30.03.1998 న రిజిస్టర్ కాబడిన దస్తావేజు నెం.661/1998 ప్రకారం శ్రీ అల్లంశెట్టి శ్రీనివాసరావు, తండ్రి: వెంకటరత్నం గారి పేరున గల ఆస్తి:

ఐటమ్ నెం.1 : పాత గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా, తెనాలి రిజిస్ట్రేడ్ జిల్లా, రేపల్లె సబ్-జిల్లా, రేపల్లె మునిసిపల్ డోర్ నెం.11-15-61/ఎ, రేపల్లె సర్వే నెం.219 లో ఉన్న 179 ¾ చ।।గ।।ల షెడ్యూల్ ఆస్తి హద్దులు: తూర్పు : మునిసిపల్ రోడ్ - 39 అ।।లు, దక్షిణం : గరికపాటి చిన వెంకట సుబ్బయ్య గారి ఆస్తి - 43 అ।।లు, పడమర : ఐటమ్ నెం.2 యొక్క ఆస్తి - 39 అ।।లు, ఉత్తరం : గరికపాటి చిన వెంకట సుబ్బయ్య గారి ఆస్తి - 40 అ।।లు.

పై హద్దుల యందు విస్తీర్ణం 179 ¾ చ।।గ।।లులోని స్థలంతో పాటు ఇల్లు కలదు.

ఐటమ్ నెం.2 : పాత గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా, తెనాలి రిజిస్ట్రేడ్ జిల్లా, రేపల్లె సబ్-జిల్లా, రేపల్లె మునిసిపల్‌సమీప డోర్ నెం.11-15-60, రేపల్లె మునిసిపల్ డోర్ నెం.11-15-61/A, రేపల్లె సర్వే నెం.219 లో ఉన్న 131 చ।।గ।।ల షెడ్యూల్ ఆస్తి హద్దులు: తూర్పు : ఐటమ్ నెం.1 ఆస్తి - 32.9 అ।।లు, దక్షిణం : గరికపాటి చిన వెంకట సుబ్బయ్య గారి ఆస్తి - 36 అ।।లు, పడమర : కుడితిపూడి రాజేశ్వర రావు గారి చూరు నీళ్ళ స్థలం - 32.7 అ।।లు, ఉత్తరం : పుట్టగుంట సాంబ శివ రావు గారి ఆస్తి - 36 అ।।లు.

పై హద్దుల యందు విస్తీర్ణం 131 చ।।గ।।లు (లేదా) 109.516 చ।।మీ।।లులోని స్థలంతో పాటు ఇల్లు కలదు.

పైన పేర్కొన్న ఐటమ్‌లలో (ఐటమ్ నెం.1 + ఐటమ్ నెం.2) కలిపి 310 ¾ చ।।గ।।లు (లేదా) 264-1 ½ చదరపు మీటర్ల స్థలంతో పాటు ఆర్.సి.సి. రూఫ్ రెసిడెన్షియల్ గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు మరియు రెండవ అంతస్తులో పెంట్ హౌస్ మాత్రమే కలదు.

పైన చెప్పబడిన ఋణగ్రహీత/హామీదారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SME బ్రాంచ్, తెనాలి, గుంటూరు జిల్లా వారి నుండి ఋణము పొందియున్నారు. సదరు ఋణమునకు పైన పేర్కొన్న ఆస్తిని హామీగా ఇచ్చియున్నారు. ఋణము యొక్క నియమ నిబంధనలననుసరించి సకాలంలో చెల్లించకపోవటం చేత సదరు ఖాతాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నియమ నిబంధనల ప్రకారం నిరర్థక ఖాతాగా పరిగణించబడినది. బ్యాంకువారు రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించిన డిమాండ్ నోటీసులు తిరిగి వచ్చినందున / ఋణగ్రహీత/హామీదారుల సంతకములు సరిగా లేనందున పత్రికా మూలకముగా మీకు మరల నోటీసు జారీచేయడమగుచున్నది. కావున మీరు పైన పేర్కొన్న మొత్తములను ఈ పత్రికా ప్రచురణ తేది నుండి 60 రోజులలోగా వడ్డీ & ఇతర ఖర్చులతో కలిపి మొత్తమును చెల్లించవలసినదిగా కోరడమైనది. లేని పక్షంలో పైన పేర్కొన్న చట్టము ప్రకారము బ్యాంక్‌కు చెల్లించవలసిన బకాయిని రాబట్టుకొనుటనిమిత్తం తదుపరి చర్యలు గైకొనుట దిగువ సంతకందారునికి అనివార్యమవుతుంది.

తేది: 31.10.2025, ప్రదేశం: తెనాలి సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

గుంటూరు తూర్పు

ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: కొత్తపేటలోని జగన్నాథస్వామి దేవస్థానం, ఆంజనేయస్వామి ఆలయం, లాలాపేటలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానాలకు ధర్మకర్తల మండలి నియామకానికి ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని ఆలయాల ఈవో, సహాయ కమిషనర్ టి. సుభద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 20న సాయంత్రం ఐదు గంటల్లోగా లాలాపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

ఎన్టీఆర్ రైతుబజారులో ధరలు నిన్నటివి... (కిలో ఒక్కింటికి రూ.ల్లో) టమాట 26, వంగ 48, బెండ 40, పచ్చిమిర్చి 25, కాకర 33, క్యారెట్ 72, క్యాబేజీ 28, బీర 30, దొండ 48, బంగాళదుంప 28, ఉల్లిపాయలు 17, గోరుచిక్కుళ్లు 54, దోస 23, పొట్ల 38, చామదుంప 26, మునగ 8, గోంగూర 10, తోటకూర 20, చుక్కకూర 19, కొత్తిమీర 30, బీట్‌రూట్ 44, కీర 34, క్యాప్సికం 64, అల్లం 80, ఫ్రెంచి బీన్స్ 74, సొర 28, అరటి 7. - న్యూస్‌టుడే, పట్నంబజారు

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

94406 38515, 80085 73097

☛ ఆదిత్యనగర్ ప్రధానరోడ్డులో చెత్త కుప్పలు రోజులుగా అలాగే ఉండటం వల్ల వీధులు అపరిశుభ్రంగా ఉన్నాయని స్థానికుడు హనుమంతరావు 'మేమున్నాం.. మీకు తోడుగా'కు తెలిపారు. సమస్యను శానిటరీ సూపర్‌వైజర్ అయూబ్‌ఖాన్ దృష్టికి తీసుకెళ్లడంతో చెత్త కుప్పలు తీయించి తరలించారు.

స్పందనకు వందనం

☛ అమీన్‌నగర్ 3వ లైన్ సైడు కాలువల్లో చెత్త పేరుకుని మురుగునీరు కదలక దోమలవ్యాప్తి అధికంగా ఉంటోందని స్థానికుడు హుస్సేన్ 'మేమున్నాం.. మీకు తోడుగా'కు ఫిర్యాదులు చేశారు. సమస్యను ప్రజారోగ్య విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సిబ్బందిని పంపి సైడుకాలువల్లో పూడికలు తీయించారు. - న్యూస్‌టుడే, నగరపాలక సంస్థ

ఈ సాహసం... ప్రాణాంతకం

ఏటుకూరురోడ్డు కమ్మశేషయ్య గ్రౌండ్ అమీన్‌నగర్ వెనుకగా పీకలవాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుంటుంది. ఇలాంటి వాగులోకి ఇటీవల వరదకు ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్దఎత్తున కొట్టుకొచ్చాయి. వీటిని సేకరించేందుకు కొంతమంది సాహసాలు చేస్తున్నారు. కల్వర్టుపై నుంచి కాలువలోకి పిల్లర్ మీదుగా ప్రమాదకర స్థితిలో దిగుతున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలమీదకొస్తుంది. ఇలా సేకరించిన ప్లాస్టిక్ సీసాలను పాతసామాను కొట్టులో అమ్ముకుని ఆ సొమ్ముతోనే పొట్ట నింపుకొంటున్నారు.

- నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

ప్లాస్టిక్ సీసాల కోసం పీకల వాగులోకి దిగుతున్న వ్యక్తి

శునకాల సమస్యకు చెక్ పడేనా?

న్యూస్‌టుడే - నగరపాలక సంస్థ

అడవితక్కెళ్లపాడు, స్వర్ణభారతి నగర్ ప్రాంతాల్లో కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు చనిపోయిన ఘటనలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. నాడు జీఎంసీ అధికారులు యుద్ధప్రాతిపదికన కొన్ని చర్యలు తీసుకున్నా... రెండు రోజులకే వదిలేశారు. సంతతిని నియంత్రించేందుకు శస్త్రచికిత్సలను జీఎంసీ ప్రజారోగ్య విభాగం పూర్తిగా నిలిపేసింది. ఏటుకూరురోడ్డులో వీధి కుక్కల బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కేంద్రం కొద్ది నెలల క్రితమే మూతబడింది. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చిన నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఏర్పడింది.

కాకి లెక్కలతో దోచేసి... : గత ప్రభుత్వ హయాంలో ఏబీసీ కేంద్ర బాధ్యతను స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీకి అప్పగించారు. జంతు ప్రేమికుల ఫిర్యాదు మేరకు కేంద్ర యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆదేశాలతో జరిపిన విచారణలో... అపరిశుభ్ర వాతావరణంలో ఆపరేషన్లు చేస్తున్నారని, రికార్డులు సక్రమంగా లేవని, అనుభవం లేనివారితో శస్త్రచికిత్సలు చేయిస్తున్నారని తేలింది. నాడు 3,500కుపైగా శునకాలకు శస్త్రచికిత్సలు చేసినట్లు కాకిలెక్కలు చూపించి.. రూ.1,500 చొప్పున రూ.52 లక్షల మేర స్వాహా చేశారు.

బస్టాండ్ వెనుకగా నందివెలుగు రోడ్డులో వీధికుక్కలు

నగరంలోని డివిజన్లు:	57
జనాభా:	సుమారు పదిలక్షలకుపైగా...
వీధికుక్కలు:	సుమారుగా 33 వేలు
కు.ని చికిత్సలు పూర్తయినవి:	కేవలం 10%

ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నా...: వీధి కుక్కల అంశాన్ని ఎమ్మెల్యే గళ్లా మాధవి పలుమార్లు కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించారు. ప్రజారోగ్య అధికారులు కంటితుడుపుగా సమాధానం ఇవ్వడం తప్ప చేసింది లేదు. తాజాగా ఈ కేంద్రాన్ని పొన్నూరులో ప్రారంభించేందుకు, గతంలో పనిచేసిన ఎన్జీవోకే బాధ్యత అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

రోడ్లపై ఆవుల సంచారంతో...: కొన్ని ప్రాంతాల్లో ఆవులు, పశువుల సంచారంతో ట్రాఫిక్ ఇబ్బందులొస్తున్నాయి. వెంగళాయపాలెం వద్ద గోశాల ఉన్నా.. అక్కడికి తరలించడం లేదు.

మౌలిక సదుపాయాలుండాలి

2001లో వీధి కుక్కల నియంత్రణ చట్టం వచ్చినా.. జిల్లాలో సక్రమంగా అమలుకాలేదు. వాటి సంతతిని నియంత్రించే విషయంలో అధికారులు విఫలమయ్యారు. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 ప్రకారం తగిన మౌలిక సదుపాయాల మధ్య ఏబీసీ కేంద్రం నిర్వహించాలన్నది పట్టించుకోవడం లేదు. - తేజోవంత్, హెల్ప్ ఫర్ యానిమల్ సొసైటీ కార్యదర్శి

నెలాఖరులోగా ఏబీసీ ప్రారంభిస్తాం

ఏబీసీ కేంద్రాన్ని నెలాఖరులోగా మరో చోటకు మారుస్తాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోబోతున్నాం. వీధుల్లో సంచరిస్తున్న ఆవులు, ఇతర పశువులను గోశాలకు తరలిస్తాం. ప్రైవేటు వ్యక్తులకు చెందిన పశువులు రహదారులపైకి రాకుండా కట్టడి చేస్తాం. - జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు

ఆరోగ్య అవగాహన సభ నేడు

అరండల్‌పేట, న్యూస్‌టుడే: ఖర్చులేని వైద్యం, మీ ఇంట్లో మీరే వైద్యుడు అనే అంశంపై ఆరోగ్య సభ నిర్వహిస్తున్నట్లు అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి శనివారం తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు అరండల్‌పేట 15/1 అవగాహన కార్యాలయంలో జరిగే సభలో జనవిజ్ఞానవేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి అతిథిగా పాల్గొంటారని శివరామిరెడ్డి తెలిపారు. 'రోగాలు-కారణాలు-పర్యవసానాలు, రోగానికి వైద్యమా, రోగ నిరోధకమా' అంశాలపై డాక్టర్ బ్రహ్మారెడ్డి ప్రసంగిస్తారన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని శివరామిరెడ్డి కోరారు.

మానసిక వికాసానికి లలితకళలు దోహదం

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: చిన్నారులకు బాలానంద కేంద్రం రుద్ర కళాక్షేత్రం సహకారంతో బాల కళా ప్రభ 2025 పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. బ్రాడీపేట బాలనంద కేంద్రంలో సంస్థ అధ్యక్షులు డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి జ్యోతి వెలిగించి నటరాజమూర్తికి పూలమాలలు సమర్పించి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ బాలబాలికల్లో మానసిక వికాసానికి లలితకళలు దోహదం చేస్తాయన్నారు. రుద్ర కళాక్షేత్రం నిర్వాహకులు మాచిరాజు రాజేష్ మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించే పిల్లల పండగ ద్వారా తెలుగు పద్యం, సంస్కృత శ్లోకం, జానపద నృత్యం, చిత్రలేఖనం, వాద్యసంగీతం, శాస్త్రీయ సంగీతం, గాత్రం, లలిత గీతాలు, రంగులు వేద్దాం రండి వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బాలానంద కేంద్రం ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటగురుదత్ తదితరులు పాల్గొన్నారు.

ఆదాయ శాఖకు.. అద్దె భవనాలే గతి

పట్నంబజారు, న్యూస్‌టుడే: కీలకమైన వాణిజ్య పన్నులశాఖకు సొంత భవనం ఇంతవరకు సమకూరలేదు. ఏటా జీఎస్టీ పన్నుల వసూళ్లతోపాటు, జరిమానాల రూపేణా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతున్నా.. సొంత భవంతి నిర్మాణంపై అధికారులు దృష్టి సారించడం లేదు. బ్రాడీపేట 4వ లైనులో అరండల్‌పేట సర్కిల్ కార్యాలయాన్ని అద్దె భవంతిలో నిర్వహిస్తున్నారు. ఇందుకు నెలకు రూ.45 వేల అద్దె చెల్లిస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి కార్యాలయం అదే భవంతిలో నడుస్తోంది. వీటితోపాటు జిన్నాటవర్ సెంటర్‌లోని వసుంధర కాంప్లెక్స్‌లో పట్నంబజారు, ఏలూరుబజారు, కొత్తపేట, జాయింట్ కమిషనర్ కార్యాలయాలు కూడా అద్దె భవంతిలోనే కొనసాగుతున్నాయి. జిన్నాటవర్ సెంటర్లోని కార్యాలయానికి నెలకు రూ.1.80 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్నారు. దాదాపు 15 ఏళ్లకు పైగా ఇక్కడే కొనసాగుతున్నాయి. దీనికి గత పదిహేనేళ్ల కాలంలో దాదాపు రూ.3 కోట్ల వరకు అద్దె కింద చెల్లించారు. ఆ మొత్తంతో సొంత భవనం సమకూరేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వాణిజ్యపన్నుల శాఖకు చుట్టుగుంట సెంటర్‌లో సొంతంగా ఖాళీ స్థలం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఆ స్థలంలో సొంత భవన నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పనులు సగంలో ఆగిపోయాయి. అద్దె భవనాల్లో అధికారులు, సిబ్బంది వాహనాల పార్కింగ్‌కు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏటా కోట్లాది రూపాయల అద్దెలు చెల్లిస్తున్నా ఈ దురవస్థ ఏమిటని పలువురు ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. సీటీశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి చుట్టుగుంట సెంటర్లో సగంలో నిలిచిపోయిన భవంతి నిర్మాణ పనులను పూర్తి చేస్తే కోట్లాది రూపాయల సొమ్ము ఆదా అవుతుంది. అన్ని సర్కిల్స్ కార్యాలయాలు ఒకేచోట ఉంటాయి.

బ్రాడీపేటలోని అద్దె భవంతిలో వాణిజ్యపన్నులశాఖ కార్యాలయం

వీఆర్వోలకు ఉద్యోగోన్నతి కల్పించాలి

పట్టాభిపురం, న్యూస్‌టుడే: రెవెన్యూశాఖలో అన్ని విద్యార్హతలు ఉన్నప్పటికీ 13 సంవత్సరాలుగా ఒక్క పదోన్నతి కూడా పొందని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ వీఆర్వోలకు ఉద్యోగోన్నతి కల్పించాలని ఏపీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్ కోరారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను వీఆర్వోల సంఘం నాయకులు శనివారం క్యాంపు కార్యాలయంలో కలిశారు. 2012, 2014 బ్యాచ్‌ల వీఆర్వోలకు అర్హత ఉన్నప్పటికీ ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. జిల్లాలో జీవో 154 ప్రకారం వీఆర్వో గ్రేడ్-1 నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొంది రెండు సంవత్సరాల గడువులోగా డిపార్టమెంట్ టెస్ట్‌లు ఉత్తీర్ణత కాని వారు 2022 సంవత్సరంలో 31 మందికి పైగా, 2023లో 22 మంది అనర్హులుగా కొనసాగుతున్నారు. వారిని తక్షణమే రివర్షన్ చేసి సీనియారిటీ జాబితాలో తదుపరి అర్హులైన వారికి ఉద్యోగోన్నతి కల్పించాలన్నారు. దీనిపై పెమ్మసాని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్‌యాదవ్, వీఆర్వోల సంఘం కోశాధికారి రేగులగడ్డ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

పెమ్మసాని చంద్రశేఖర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సంఘం నాయకులు

పోలవరం, బనకచర్ల అనుసంధాన పథకంపై స్పష్టత ఇవ్వాలి

తుళ్లూరు, న్యూస్‌టుడే: పోలవరం, బనకచర్ల అనుసంధాన పథకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు జి. ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌లు ఓ ప్రకటనలో కోరారు. బనకచర్ల పథకంతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, మేధావులు సూచించిన నేపథ్యంలోనే ప్రభుత్వం డీపీఆర్ టెండర్ రద్దు చేసిందన్నారు. గోదావరి మిగులు జలాల సద్వినియోగానికి పోలవరం, సోమశిల అనుసంధానాన్ని జాతీయ నదుల అనుసంధాన పథకంలో అంతర్భాగంగా చేయాలని వారు పేర్కొన్నారు.

ఆకట్టుకున్న సంగీత కచేరి

గుంటూరు సాంస్కృతికం: బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం రాత్రి గాయత్రీ మహిళా సంగీత సమ్మండలి ఆధ్వర్యంలో కచేరి ఆకట్టుకుంది. తూము లక్ష్మీనరసింహదాసు కీర్తనలను విద్వాన్ ఆకొండి శ్రీనివాసరాజారావు గానం చేశారు. వయోలిన్‌పై పెరవలి నందకుమార్, మృదంగంపై బీరక సురేష్‌బాబు సహకరించారు. కార్యక్రమాన్ని మాధవపెద్ది దీవినరసింహ దీక్షితులు, డాక్టర్ సి.జ్యోతి ప్రారంభించారు.

క్రీడలకు అత్యంత ప్రాధాన్యం

గుంటూరుక్రీడలు, న్యూస్‌టుడే: ఇంటికో క్రీడాకారుడ్ని తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. జేకేసీ కళాశాల క్రీడామైదానంలో ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరుగుతున్న జోనల్ కికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ప్రపంచ మహిళా క్రికెట్‌లో ప్రతిభ కనబరిచిన శ్రీచరణిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందించి రూ.2.5 కోట్లు నగదు బహుమతి, గ్రూప్-1 ఉద్యోగం కల్పించారు. క్రీడా మైదానాలు అభివృద్ధి చేసి వసతులు మెరుగుపరిచి ఇంటికో క్రీడాకారుడ్ని తయారు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ అమరావతి జోనల్ మేనేజర్ గౌరీశంకర్, డిప్యూటీ జోనల్ మేనేజర్ కృష్ణమోహన్, తెదేపా నాయకులు మన్నెం శివనాగమల్లేశ్వరరావు, కొల్లి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్

వాట్సప్‌లో సేవలపై అవగాహన కల్పించండి

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ప్రజల వద్దకే ప్రభుత్వం..ప్రజల చేతిలో ప్రభుత్వం..అనే ఆశయంతో ప్రభుత్వం మన మిత్ర పేరుతో తీసుకొచ్చిన వాట్సప్ (9552300009)పౌర సేవలపై సచివాలయాల ఉద్యోగులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి సూచించారు. ప్రభుత్వం వేగంగా పౌర సేవలు అందిస్తుందని, మన మిత్ర యాప్ ద్వారా ప్రజల చేతిలో ప్రభుత్వం అనే భావనను సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. కార్పొరేషన్ అధికారులు సైతం ఈ సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే మాధవి ఒక ప్రకటనలో సూచించారు.

ఏ పెచ్చు మీద పడుతుందో?

ఏళ్లుగా చేపల మార్కెట్ శిథిల స్థితిలో ఉన్నా.. యంత్రాంగం పట్టించుకోవడం లేదు. స్లాబ్ పగుళ్లిచ్చి పెచ్చులు కింద పడుతున్నాయి. ఇక్కడ 80 మందికిపైగా వ్యాపారులున్నారు. కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ మార్కెట్ అభివృద్ధిపై అధికారులు శీతకన్నేశారు. పెచ్చులు ఎక్కడ మీద పడతాయోనన్న భయంతో కొంతమంది వ్యాపారులు రహదారుల పక్కన విక్రయాలు సాగిస్తున్నారు. - న్యూస్‌టుడే, పట్నంబజారు

చేపల మార్కెట్లో దెబ్బతిన్న భవనం

కదలని వాహనాలు.. తప్పని అవస్థలు

నెహ్రూనగర్, న్యూస్‌టుడే

నెహ్రూనగర్, బుచ్చయ్యతోట, చేనేతకాలనీ, సంజీవనగర్, సీతానగర్, ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సాధారణంగా కొత్తపేట, డొంకరోడ్డు, నెహ్రూనగర్ రైల్వేగేటు మీదుగా వచ్చే వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. శంకర్‌విలాస్ వంతెన పనులు ప్రారంభించినప్పటి నుంచి గుంటూరు పశ్చిమ వాహనాలను దారి మళ్లించడంతో కొత్తపేట, నెహ్రూనగర్, సంజీవనగర్ మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. సంజీవనగర్, నెహ్రూనగర్, సీతానగర్ ప్రాంతాల్లో రైల్వే గేట్ల వల్ల పరిస్థితి అదుపు తప్పుతోంది. గేట్లు వేస్తే వాహనాలు బారులు తీరుతున్నాయి. రైళ్లు వెళ్లాక గేట్లు తీశాక వాహనదారులు అడ్డదిడ్డంగా రాకపోకలు సాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్య రెట్టింపవుతోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆయా ప్రాంతాల్లో పోలీసులు ఉండడం లేదు. శంకర్‌విలాస్ పాతవంతెన కూల్చేసిన సమయంలో వాహనాల మళ్లింపు ప్రారంభించిన తొలి రోజుల్లో సంజీవనగర్, నెహ్రూనగర్ రైల్వేగేట్ల వద్ద ప్రత్యేకంగా పోలీసులను కేటాయించారు. గేట్లు తీసిన తర్వాత ట్రాఫిక్ సమస్యలేకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేవారు. కొద్ది రోజులకు సంజీవనగర్ రైల్వేగేటు వద్ద పోలీసులను తొలగించారు. అప్పటి నుంచి పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. కొద్దిరోజులుగా నెహ్రూనగర్ రైల్వేగేటు వద్ద పోలీసుల జాడే లేకపోవడంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో అల్లాడిపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. పాదచారులు వెళ్లటానికి వీల్లేని విధంగా రోడ్లపై బారులు తీరడంతో నరకయాతన అనుభవిస్తున్నారు.

బుచ్చయ్యతోట రహదారిలో..., నెహ్రూనగర్ కూడలిలో...

బస్టాండు రోడ్లు.. బాగు చేస్తే మేలు

ఆర్టీసీ బస్టాండులో రోడ్లన్నీ పగుళ్లిచ్చాయి. దాదాపు 20 ఏళ్లుగా వీటిని అభివృద్ధి చేయలేదు. నిత్యం 70 వేలమందికిపైగానే రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్లు దెబ్బతిన్న చోట వర్షపు నీరు చేరి.. మరీ దారుణంగా తయారవుతున్నాయి. ఎగుడుదిగుడుగా ఉండడంతో ప్రయాణికులు నడిచేటప్పుడు ప్రమాదవశాత్తు పడిపోతున్నారు. - న్యూస్‌టుడే, పట్నంబజారు

మట్టిని తొలగించే తీరికే లేదా?

పొన్నూరు రోడ్డులో ఇటీవల పైపులైను పనుల కోసం తవ్వకాలు చేపట్టి మట్టిని పూర్తిగా చదును చేయకుండా కుప్పలు పోసి వదిలేశారు. దీంతో ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు మట్టి దిబ్బపై కర్ర పాతి ఎర్ర వస్త్రం కట్టారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతం కావడంతో అధికారులు వెంటనే మట్టి దిబ్బలు తొలగించి రహదారిని చదును చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. - న్యూస్‌టుడే, నగరపాలక సంస్థ

యోగాలో ఉచిత శిక్షణ నేటి నుంచి

నగరపాలక సంస్థ: వారాహి యోగా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి నెలరోజులపాటు ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని శిక్షకులు ఆచార్య రామ్‌శరత్ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ బ్రాడీపేట 2/4 ఎస్‌వీఎన్ అకాడమీలో ఉదయం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఉంటుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు 98858 95356 నంబరులో సంప్రదించొచ్చు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

పట్టాభిపురం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందినట్లు నల్లపాడు ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అడవితక్కెళ్లపాడుకు చెందిన షేక్ మూసా సాహెబ్(67) కాలుకు కొన్నాళ్ల కిందట ఇన్‌ఫెక్షన్ వచ్చింది. ఆయన కాటూరి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈనెల 3న ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఆర్వీఆర్ కళాశాల వద్దకు వచ్చేసరికే ద్విచక్ర వాహనంపై వస్తున్న మరో వ్యక్తి వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. అప్పటి నుంచి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన కుమారుడు సుభానీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అప్పుల పాలై ఆత్మహత్య

పట్టాభిపురం, న్యూస్‌టుడే: అప్పుల పాలైన ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అడవితక్కెళ్లపాడుకు చెందిన మంజునాథ్(23) అప్పు చేసి ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. అప్పుల వాళ్లు సొమ్ము ఇవ్వమని ఒత్తిడి చేస్తుండడంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడని మంజునాథ్ సోదరుడు నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి అదృశ్యం

పట్నంబజారు: సంగడిగుంటలోని పోలేరమ్మగుడి సెంటర్‌కు చెందిన మారెడ్డి వెంకటరమణారెడ్డి (65) కనిపించటం లేదని శనివారం లాలాపేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 8 తెల్లవారుజామున 4.30 గంటలకు వాకింగ్‌కు వెళ్లిన వెంకటరమణారెడ్డి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు.. బంధువుల ఇళ్లలో వెదికినా ఆచూకీ దొరక్కపోవడంతో లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్.ఐ. బాలనాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రేమండ్ లోగోతో నకిలీ వస్త్రాల విక్రయంపై కేసు

పట్నంబజారు: రేమండ్ లోగోతో నకిలీ వస్త్రాలు విక్రయిస్తున్న వైష్ణవి కాంప్లెక్స్‌లో శ్రీనివాసా టెక్స్‌టైల్స్ నిర్వాహకుడిపై శనివారం పాతగుంటూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. సంస్థ ప్రతినిధి గణపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకానిరోడ్డులో ఉన్న సదరు వ్యాపారి వ్యవహారాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మురుగుకాలువల్లోనే తాగునీటి పైపులైన్లు

నల్లచెరువు వర్కర్స్ కాలనీ రెండోలైన్ చివర సైడు కాలువలో తాగునీటి పైపులైన్లు దర్శనమిస్తున్నాయి. ఇటీవల పలుచోట్ల కలుషిత నీరు సరఫరా కావడంతో డయేరియా లక్షణాలు బయటపడ్డాయి. కాలువల పక్కగా ఉన్న తాగునీటి పైపులైన్లను తొలగించి దూరంగా వేయాలని కమిషనర్ శ్రీనివాసులు ఆదేశాలు ఇస్తున్నా కింది స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా క్షేత్రస్థాయి వార్డు మౌలిక సదుపాయాల కార్యదర్శులు, ఏఈలు కాలువల పక్కగా ఉన్న తాగునీటి పైపులైన్లు తొలగించి దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

- నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

వర్కర్స్ కాలనీ రెండో లైన్‌లో..

మురుగుకాలువపై అక్రమ కట్టడం

విజయవాడ రోడ్డు మంగళదాస్‌నగర్ ప్రాంతంలో బస్ షెల్టర్ పక్కగా ప్రధాన మురుగుకాలువపై సుమారు పది అడుగుల మేర ఆక్రమించి దుకాణం నిర్వహిస్తున్నారు. అందులో వినియోగిస్తున్న నిషేధిత వస్తువులు పక్కనే డ్రెయిన్‌లో పడేస్తున్నారు. అసలే ఆక్రమణల కారణంగా పూడిక తీయక పోవడంతో ఎగువ నుంచి కొట్టుకొస్తున్న వ్యర్థాలు ఇక్కడ ఆగిపోతున్నాయి. వర్షాలు కురిసినప్పుడు వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వెంటనే ఆక్రమణలు తొలగించి పూడిక తీత పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఇక్కడి వారు కోరుతున్నారు.

- నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

విజయవాడ రోడ్డులో ప్రధాన కాలువపై ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణం

ముగిసిన కార్యశాల

ఎస్వీఎన్‌కాలనీ, న్యూస్‌టుడే: జేకేసీ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో క్లౌడ్ టెక్నాలజీ మీద మూడు రోజుల నుంచి జరుగుతున్న కార్యశాల శనివారం ముగిసింది. శిక్షకుడు వరుణ్‌కుమార్ విద్యార్థులకు సమాచార భద్రత, వినియోగం ఎంతో కీలకమని, సమాచారమే విలువైన ఆస్తిగా పరిగణించే కాలంలో మనం ఉన్నామని నేటి సాంకేతిక జీవన స్థితిగతులను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి.గోపీచంద్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.సాంబశివరావు, పీజీ కోర్సుల డైరెక్టర్ ఎస్ఆర్‌కె ప్రసాద్, కంప్యూటర్‌సైన్స్ విభాగాధిపతి వై.వెంకటేశ్వరరావు, ప్రాంగణ ఎంపికల అధికారి డాక్టర్ వై.సురేష్‌బాబు పాల్గొన్నారు.

వరుణ్‌కుమార్‌ను సన్మానిస్తున్న ప్రిన్సిపల్ గోపీచంద్, తదితరులు

సంఘ సంస్కరణకు భక్తకనకదాసు కృషి

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: తత్వజ్ఞానాన్ని పామరులకు అర్థమయ్యేలా సంగీతం, సాహిత్యంతో బోధించడం ద్వారా సంఘ సంస్కరణకు తత్వవేత్త భక్త కనకదాసు కృషి చేశారని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి కె.మయూరి అన్నారు. శనివారం నగరంలోని జిల్లా బీసీ స్టడీ సర్కిల్‌లో కనకదాసు జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మయూరి మాట్లాడుతూ సంఘ సంస్కర్త, హరిదాస పరంపరకు ప్రతీక అయిన కనకదాసు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండగగా నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో వివిధ సంక్షేమ కార్పొరేషన్ల డైరెక్టర్లు శైలజ, గంగాధరరావు, దేవళ్ల మల్లికార్జునరావు, ఏబీసీడబ్ల్యూవో భవానీ, కురుబ సంక్షేమ సంఘం నాయకులు రామాంజనేయులు, బి.వీరయ్య, ధనసిరి శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు.

కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసిన జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి కె.మయూరి తదితరులు

ప్రమాణ స్వీకార మహోత్సవ శుభాకాంక్షలు

శ్రీ బత్తుల హరిదాసు గారు
డైరెక్టర్: APRDC

మా సోదరుడైన
శ్రీ బత్తుల హరిదాసు గారు
ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా
ప్రమాణ స్వీకారం చేయు శుభసందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు.
మీరు భవిష్యత్తులో మరెన్నో పదవులు అధిరోహించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

ఇట్లు
దాసరి సంజీవ్ యూత్
గుంటూరు

(c) eenadu

గుంటూరు పశ్చిమ

యోగాలో ఉచిత శిక్షణ నేటి నుంచి..

నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: వారాహి యోగా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి నెలరోజులపాటు ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని శిక్షకులు ఆచార్య రామ్‌శరత్ ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ బ్రాడీపేట 2/4 ఎస్‌వీఎన్ అకాడమీలో ఉదయం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఉంటుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు 98858 95356 నంబరులో సంప్రదించొచ్చు.

కృష్ణనగర్ రైతుబజార్‌లో ధరలు (కిలో ఒక్కింటికీ రూ.ల్లో) టమాట 26, వంగ 68, బెండ 34, పచ్చిమిర్చి 28, కాకర 56, బీర 34, క్యాలిఫ్లవర్ 25, క్యాబేజీ 28, క్యారెట్ 72, దొండ 46, బంగాళాదుంప 29, ఉల్లిపాయలు 24, గోరుచిక్కుళ్లు 58, దోస 24, సొర 40, పొట్ల 36, అరటికాయ 7, పెద్దచిక్కుళ్లు 84, చామదుంప 26, మునగ 10, బీట్‌రూట్ 44, కీరదోసకాయ 44, బీన్స్ 70, క్యాప్సికమ్ 64, కొత్తిమీర 30, ఆకుకూరలు 20, నిమ్మకాయలు 28, అల్లం 80, వెల్లుల్లి 110.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
80086 22566, 97042 53525, 80085 74897

స్పందనకు వందనం

★ శ్రీరామనామ క్షేత్రం ప్రధాన వీధుల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లడంతో సమస్యను స్థానికులు 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్ చందు దృష్టికి తీసుకువెళ్లగా పారిశుద్ధ్య సిబ్బందిని పంపి చెత్త, వ్యర్థాలు తొలగింపజేశారు.

★ నగరంపాలెం జెండా చెట్టు బజార్ ప్రధాన వీధుల్లోని కాల్వల్లో మురుగు పేరుకుపోయి పారుదలకు ఆటంకం ఏర్పడడంతో స్థానికులు సమస్యను 'మేమున్నాం మీకుతోడుగా' ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్ అంగడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగా పారిశుధ్య సిబ్బందిని పంపి కాల్వల్లో పేరుకుపోయిన మురుగు తొలగించారు.

-న్యూస్‌టుడే, నగరంపాలెం

పట్టించుకునే వారు లేరనేనా..!

మురుగు కాల్వల వ్యవస్థపై పర్యవేక్షణ కరవు

పట్టాభిపురం, న్యూస్‌టుడే

✤ **సమస్య:** సైడు కాల్వలో నిలిచిపోయిన మురుగునీరు

✤ **ఎన్నాళ్లుగా:** పక్షం రోజులకు పైగానే..

✤ **ఏయే ప్రాంతాల్లో:** జూట్‌మిల్లు ప్రాంతంలోని చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం రహదారిలో, స్తంభాలగరువు నుంచి నర్సిరెడ్డిపాలెం వెళ్లే మార్గంలో..

✤ **కారణం ఏమిటి..:** చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం రహదారిలో ఓ స్థలం యజమాని భవన నిర్మాణ సామగ్రితో సైడు కాల్వను ఇష్టారాజ్యంగా పూడ్చేశారు. స్తంభాలగరువులో శానిటేషన్ సిబ్బంది పూడిక తొలగించక పోవడంతో..

✤ **అధికారుల దృష్టికి తీసుకెళ్లినా:** ఈ రెండు ప్రాంతాల్లో పరిస్థితి గురించి స్థానికులు రెండు, మూడు పర్యాయాలు అధికారులకు విన్నవించారు. వారు పడుతున్న వెతలను వివరించారు. వారు స్పందించలేదు. ఫలితంగా మురుగునీరు నిలిచి పోయాయి...

చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం రహదారిలో భవన నిర్మాణ సామగ్రితో డ్రెయిన్‌ను పూడ్చేశారిలా..

కాల్వలో స్తంభించిన మురుగునీరు

ఏమి చేశారంటే: దేవాలయం నుంచి నీళ్లు వెలుపలకు రాకపోవడంతో పూజలు చేసేందుకు వచ్చిన మహిళలు నిరసన తెలిపారు. తక్షణమే సైడు కాల్వ పూడ్చివేసిన స్థలం యజమానిపై చర్యలు తీసుకొని సమస్య పరిష్కరించాలని కోరారు.

ఈ ప్రాంతాల్లో ఇక్కట్లు

✤ ఈ తరహా సమస్యలు ఈ రెండు ప్రాంతాల్లోనే కాదు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పూడిక తొలగించని సమస్యలు కోకొల్లలు. విద్యానగర్, వికాస్ నగర్, శ్యామలనగర్ తదితర ప్రాంతాల్లో ఉన్నతాధికారులు పట్టించుకోక..దిగువ స్థాయి అధికారులు పూడిక తీసే పనులు పర్యవేక్షించకపోవడంతో ప్రజలు పడుతున్న వెతలు అన్నీఇన్నీ కావు.

✤ అంతెందుకు గార్డెన్స్ ప్రధాన రహదారిలో నగరపాలక సంస్థ సర్కిల్ కార్యాలయం ఎదుట సైడుకాల్వలోనే మురుగు నీరు ముందుకు వెళ్లక నిలిచిపోయాయి.

✤ సైడుకాల్వల్లో పూడిక తొలగించక పోవడంతో దోమల వల్ల రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదని, రోగాల బారిన పడాల్సి వస్తుందని పలు ప్రాంతాల వాసులు ఆందోళన చెందుతున్నారు.

వాట్సప్‌లో సేవలపై అవగాహన కల్పించండి

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ప్రజల వద్దకే ప్రభుత్వం..ప్రజల చేతిలో ప్రభుత్వం..అనే ఆశయంతో ప్రభుత్వం మన మిత్ర పేరుతో తీసుకొచ్చిన వాట్సప్ (9552300009)పౌర సేవలపై సచివాలయాల ఉద్యోగులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి సూచించారు. ప్రభుత్వం వేగంగా పౌర సేవలు అందిస్తుందని, మన మిత్ర యాప్ ద్వారా ప్రజల చేతిలో ప్రభుత్వం అనే భావనను సాకారం చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. కార్పొరేషన్ అధికారులు సైతం ఈ సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే మాధవి ఒక ప్రకటనలో సూచించారు.

ఆకట్టుకున్న సంగీత కచేరి

కచేరి చేస్తున్న శ్రీనివాసరాజారావు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం రాత్రి గాయత్రీ మహిళా సంగీత సమ్మండలి ఆధ్వర్యంలో జరిగిన కచేరి ఆకట్టుకుంది. తూము లక్ష్మీనరసింహదాసు కీర్తనలను విద్వాన్ ఆకొండి శ్రీనివాసరాజారావు గానం చేశారు. కచేరికి వయోలిన్‌పై పెరవలి నందకుమార్, మృదంగంపై బీరక సురేష్‌బాబు సహకరించారు. తొలుత కార్యక్రమాన్ని మాధవపెద్ది దీవి నరసింహ దీక్షితులు, డాక్టర్ సి.జ్యోతి ప్రారంభించారు. సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి, లలితాదేవి, మీనాక్షి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, కోశాధికారి డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి తదితరులు కళాకారులు, అతిథులను సత్కరించారు.

చిత్రాలు గీసి..బహుమతులు సాధించి..

విజేతలతో భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ మాలతి

బహుమతులు అందజేస్తున్న జీకేఆర్ పాఠశాల డైరెక్టర్ జనార్దన్‌రెడ్డి, ప్రిన్సిపల్ సుశీల

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ఈనాడు ఆధ్వర్యంలో శనివారం చంద్రమౌళీనగర్‌లోని భాష్యం పాఠశాలలో 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై చిత్రలేఖన పోటీలు జరిగాయి. పోటీలకు అనూహ్య స్పందన లభించింది. విద్యార్థులు తమకు నచ్చిన పండగ గురించి చూడముచ్చటగా చిత్రాలు గీసి రంగులద్దారు. భరత్‌కుమార్ ప్రథమ, దీక్షిత ద్వితీయ, ప్రణీతసాయి తృతీయ స్థానాలు సాధించారు. విజేతలకు ప్రిన్సిపల్ మాలతి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ★ ఈనాడు ఆధ్వర్యంలో ఏటీ అగ్రహారంలోని జీకేఆర్ పాఠశాలలోనూ మీకు ఇష్టమైన పండగ అనే అంశంపై చిత్రలేఖన పోటీలు జరిగాయి. సల్మా ప్రథమ, కౌశినిరెడ్డి ద్వితీయ, షఫీ తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు డైరెక్టర్ జనార్దన్‌రెడ్డి, ప్రిన్సిపల్ సుశీల బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

సంఘ సంస్కరణకు భక్త కనకదాసు కృషి

కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసిన బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారిణి కె.మయూరి తదితరులు

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: తత్వజ్ఞానాన్ని పామరులకు అర్థమయ్యేలా సంగీతం, సాహిత్యంతో బోధించడం ద్వారా సంఘ సంస్కరణకు తత్వవేత్త భక్త కనకదాసు కృషి చేశారని బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి కె.మయూరి అన్నారు. శనివారం నగరంలోని జిల్లా బీసీ స్టడీ సర్కిల్‌లో కనకదాసు జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మయూరి మాట్లాడుతూ సంఘ సంస్కర్త, హరిదాస పరంపరకు ప్రతీక అయిన కనకదాసు జయంతిని ప్రభుత్వం రాష్ట్ర పండగగా నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో వివిధ సంక్షేమ కార్పొరేషన్ల డైరెక్టర్లు శైలజ, గంగాధరరావు, దేవళ్ల మల్లికార్జునరావు, ఏబీసీడబ్ల్యూవో భవానీ, కురుబ సంక్షేమ సంఘం నాయకులు రామాంజనేయులు, బి.వీరయ్య, ధనసిరి శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు.

మానసిక వికాసానికి లలితకళలు దోహదం

చిన్నారులతో నిర్వాహకులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: చిన్నారులకు బాలానంద కేంద్రం రుద్ర కళాక్షేత్రం సహకారంతో బాల కళా ప్రభ 2025 పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. బ్రాడీపేట బాలానంద కేంద్రంలో సంస్థ అధ్యక్షులు డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి జ్యోతి వెలిగించి నటరాజమూర్తికి పూలమాలలు సమర్పించి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ బాలబాలికల్లో మానసిక వికాసానికి లలితకళలు దోహదం చేస్తాయన్నారు. రుద్ర కళాక్షేత్రం నిర్వాహకులు మాచిరాజు రాజేష్ మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించే పిల్లల పండగ ద్వారా తెలుగు పద్యం, సంస్కృత శ్లోకం, జానపద నృత్యం, చిత్రలేఖనం, వాద్యసంగీతం, శాస్త్రీయ సంగీతం, గాత్రం, లలిత గీతాలు, రంగులు వేద్దాం రండి వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బాలానంద కేంద్రం ప్రధాన కార్యదర్శి నడింపల్లి వెంకటగురుదత్ తదితరులు పాల్గొన్నారు.

వసతిగృహం విద్యార్థులకు వైద్య పరీక్షలు

జిల్లాపరిషత్తు, న్యూస్‌టుడే: నగరంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహం విద్యార్థులకు వైద్య, ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. శనివారం తుపానునగర్ అర్బన్ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ స్వరోచి విద్యార్థులను పరీక్షించగా.. సిబ్బంది ఎత్తు, బరువులు తీశారు. రక్త పరీక్షలు చేసి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఔషధాలు పంపిణీ చేశారు. విద్యార్థులకు పోషకాహారం పెట్టాలని హెచ్‌డబ్ల్యూవో వై.మల్లికార్జునరావుకు సూచించారు. కార్యక్రమంలో తుపానునగర్ అర్బన్ ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

ఆరోగ్య అవగాహన సభ నేడు

అరండల్‌పేట, న్యూస్‌టుడే: ఖర్చులేని వైద్యం, మీ ఇంట్లో మీరే వైద్యుడు అనే అంశంపై ఆరోగ్య సభ నిర్వహిస్తున్నట్లు అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి శనివారం తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు అరండల్‌పేట 15/1 అవగాహన కార్యాలయంలో జరిగే సభలో జనవిజ్ఞానవేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వి.బ్రాహ్మారెడ్డి అతిథిగా పాల్గొంటారని శివరామిరెడ్డి తెలిపారు. 'రోగాలు-కారణాలు-పర్యవసానాలు, రోగానికి వైద్యమా, రోగ నిరోధకమా' అంశాలపై డాక్టర్ బ్రహ్మారెడ్డి ప్రసంగిస్తారన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని శివరామిరెడ్డి కోరారు.

వీఆర్వోలకు ఉద్యోగోన్నతి కల్పించాలి

పెమ్మసాని చంద్రశేఖర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సంఘం నాయకులు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: రెవెన్యు శాఖలో అన్ని విద్యార్హతలు ఉన్నప్పటికీ 13 సంవత్సరాలుగా ఒక్క పదోన్నతి కూడా పొందని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ వీఆర్వోలకు ఉద్యోగోన్నతి కల్పించాలని ఏపీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్ కోరారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను వీఆర్వోల సంఘం నాయకులు శనివారం క్యాంపు కార్యాలయంలో కలిశారు. 2012, 2014 బ్యాచ్‌ల వీఆర్వోలకు అర్హత ఉన్నప్పటికీ ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. జిల్లాలో జీవో 154 ప్రకారం వీఆర్వో గ్రేడ్-1 నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొంది రెండు సంవత్సరాల గడువులోగా డిపార్ట్‌మెంట్ టెస్టులు ఉత్తీర్ణత కాని వారు 2022 సంవత్సరంలో 31 మందికి పైగా, 2023లో 22 మంది అనర్హులుగా కొనసాగుతున్నారు. వారిని తక్షణమే రివర్షన్ చేసి సీనియారిటీ జాబితాలో తదుపరి అర్హులైన వారికి ఉద్యోగోన్నతి కల్పించాలన్నారు. దీనిపై పెమ్మసాని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వరప్రసాద్‌యాదవ్, వీఆర్వోల సంఘం కోశాధికారి వెంకట్ పాల్గొన్నారు.

ధర్మకర్తల మండలి నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

నెహ్రూనగర్, న్యూస్‌టుడే: కొత్తపేటలోని జగన్నాథస్వామి దేవస్థానం, ఆంజనేయస్వామి ఆలయం, లాలాపేటలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానాలకు ధర్మకర్తల మండలి నియామకానికి ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని ఆలయాల ఈవో, సహాయ కమిషనర్ టి.సుభద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 20న సాయంత్రం ఐదు గంటల్లోగా లాలాపేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

శునకాల సమస్యకు చెక్ పడేనా?

న్యూస్‌టుడే - నగరపాలక సంస్థ

అడవితక్కెళ్లపాడు, స్వర్ణభారతి నగర్ ప్రాంతాల్లో కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు చనిపోయిన ఘటనలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. నాడు జీఎంసీ అధికారులు యుద్ధప్రాతిపదికన కొన్ని చర్యలు తీసుకున్నా... రెండు రోజులకే వదిలేశారు. సంతతిని నియంత్రించేందుకు శస్త్రచికిత్సలను జీఎంసీ ప్రజారోగ్య విభాగం పూర్తిగా నిలిపేసింది. ఏటుకూరురోడ్డులో వీధి కుక్కల బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కేంద్రం కొద్ది నెలల క్రితమే మూతబడింది. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చిన నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఏర్పడింది.

కాకి లెక్కలతో దోచేసి... : గత ప్రభుత్వ హయాంలో ఏబీసీ కేంద్ర బాధ్యతను స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీకి అప్పగించారు. జంతు ప్రేమికుల ఫిర్యాదు మేరకు కేంద్ర యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆదేశాలతో జరిపిన విచారణలో... అపరిశుభ్ర వాతావరణంలో ఆపరేషన్లు చేస్తున్నారని, రికార్డులు సక్రమంగా లేవని, అనుభవం లేనివారితో శస్త్రచికిత్సలు చేయిస్తున్నారని తేలింది. నాడు 3,500కుపైగా శునకాలకు శస్త్రచికిత్సలు చేసినట్టు కాకిలెక్కలు చూపించి.. రూ.1,500 చొప్పున రూ.52 లక్షల మేర స్వాహా చేశారు.

నందివెలుగు రోడ్డులో వీధికుక్కలు

నగరంలోని డివిజన్లు:	57
జనాభా:	సుమారు పదిలక్షలకుపైగా...
వీధికుక్కలు:	సుమారుగా 33 వేలు
కు.ని చికిత్సలు పూర్తయినవి:	కేవలం 10%

ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నా....: వీధి కుక్కల అంశాన్ని ఎమ్మెల్యే గళ్లా మాధవి పలుమార్లు కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించారు. ప్రజారోగ్య అధికారులు కంటితుడుపుగా సమాధానం ఇవ్వడం తప్ప చేసింది లేదు. తాజాగా ఈ కేంద్రాన్ని పొన్నూరులో ప్రారంభించేందుకు, గతంలో పనిచేసిన ఎన్జీవోకే బాధ్యత అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

రోడ్లపై ఆవుల సంచారంతో...: కొన్ని ప్రాంతాల్లో ఆవులు, పశువుల సంచారంతో ట్రాఫిక్ ఇబ్బందులొస్తున్నాయి. వెంగళాయపాలెం వద్ద గోశాల ఉన్నా.. అక్కడికి తరలించడం లేదు.

మౌలిక సదుపాయాలుండాలి

2001లో వీధి కుక్కల నియంత్రణ చట్టం వచ్చినా.. జిల్లాలో సక్రమంగా అమలుకాలేదు. వాటి సంతతిని నియంత్రించే విషయంలో అధికారులు విఫలమయ్యారు. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 ప్రకారం తగిన మౌలిక సదుపాయాల మధ్య ఏబీసీ కేంద్రం నిర్వహించాలన్నది పట్టించుకోవడం లేదు.

- తేజోవంత్, హెల్ప్ ఫర్ యానిమల్ సొసైటీ కార్యదర్శి

నెలాఖరులోగా ఏబీసీ ప్రారంభిస్తాం

ఏబీసీ కేంద్రాన్ని నెలాఖరులోగా మరో చోటకు మారుస్తాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోబోతున్నాం. వీధుల్లో సంచరిస్తున్న ఆవులు, ఇతర పశువులను గోశాలకు తరలిస్తాం. ప్రైవేటు వ్యక్తులకు చెందిన పశువులు రహదారులపైకి రాకుండా కట్టడి చేస్తాం.

- జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు

క్రీడలకు అత్యంత ప్రాధాన్యం

బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్

గుంటూరుక్రీడలు, న్యూస్‌టుడే: ఇంటికో క్రీడాకారుడ్ని తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. జేకేసీ కళాశాల క్రీడామైదానంలో ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరుగుతున్న జోనల్ కికెట్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ప్రపంచ మహిళా క్రికెట్‌లో ప్రతిభ కనబరిచిన శ్రీచరణిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ అభినందించి రూ.2.5 కోట్లు నగదు బహుమతి, గ్రూప్-1 ఉద్యోగం కల్పించారు. క్రీడా మైదానాలు అభివృద్ధి చేసి వసతులు మెరుగుపరిచి ఇంటికో క్రీడాకారుడ్ని తయారు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ అమరావతి జోనల్ మేనేజర్ గౌరీశంకర్, డిప్యూటీ జోనల్ మేనేజర్ కృష్ణమోహన్, తెదేపా నాయకులు మన్నెం శివనాగమల్లేశ్వరరావు, కొల్లి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చల్లావారిపాలెంలో ఎన్ఎస్ఎస్ శిబిరం ప్రారంభం

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే : చల్లావారిపాలెం గ్రామంలో గుంటూరు టీజేపీఎస్ కళాశాల జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్) వాలంటీర్ల ఆధ్వర్యంలో శనివారం నుంచి వారం రోజుల వరకు ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది. గ్రామ సర్పంచి ఆరుదల సాంబశివరావు మాట్లాడుతూ వాలంటీర్లు మెడికల్ సర్వే, ఉచిత వైద్య శిబిరం, మొక్కలు నాటడం, సీపీఆర్, మత్తు పదార్థాల నివారణపై అవగాహన, నీటి ఆవశ్యకత వివరించడం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కామేశ్వరశాస్త్రి మాట్లాడుతూ వాలంటీర్లు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించారు. తొలిరోజు వాలంటీర్లు గ్రామంలో ఆరోగ్య సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ సుధీర్‌కుమార్, 50 మంది వాలంటీర్లు పాల్గొన్నారు.

ప్రతిపక్ష నాయకుల విమర్శలు తగవు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: మొంథా తుపాను సమయంలో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి వారి బాగోగులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చూశారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తుపాను సమయంలో ఇళ్లల్లో కూర్చున్న ప్రతిపక్ష నాయకులు ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయకుండా ఇప్పుడు విమర్శలు చేయడం తగదన్నారు. బాధిత జనాలు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు వారికి నిత్యావసరాలు కూడా పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

అప్పుల పాలై ఆత్మహత్య

పట్టాభిపురం, న్యూస్‌టుడే: అప్పుల పాలైన ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అడవితక్కెళ్లపాడుకు చెందిన మంజునాథ్(23) అప్పు చేసి ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. అప్పుల వాళ్లు సొమ్ము ఇవ్వమని ఒత్తిడి చేస్తుండడంతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడని మంజునాథ్ సోదరుడు నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

పట్టాభిపురం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందినట్లు నల్లపాడు రాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అడవితక్కెళ్లపాడుకు చెందిన షేక్ మూసా సాహెబ్(67) కాలుకు కొన్నాళ్ల కిందట ఇన్‌ఫెక్షన్ వచ్చింది. ఆయన కాటూరి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈనెల 3న ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఆర్వీఆర్ కళాశాల వద్దకు వచ్చేసరికే ద్విచక్ర వాహనంపై వస్తున్న మరో వ్యక్తి వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. అప్పటి నుంచి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన కుమారుడు సుభానీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రేమండ్ లోగోతో నకిలీ వస్త్రాల విక్రయంపై కేసు

పట్నంబజారు, న్యూస్‌టుడే: రేమండ్ లోగోతో నకిలీ వస్త్రాలు విక్రయిస్తున్న వైష్ణవి కాంప్లెక్స్‌లో శ్రీనివాసా టెక్స్‌టైల్స్ నిర్వాహకుడిపై శనివారం పాతగుంటూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. సంస్థ ప్రతినిధి గణపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకానిరోడ్డులో ఉన్న సదరు వ్యాపారి వ్యవహారాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

'రెడ్‌బుక్‌కు భయపడుతున్న అంబటి'

పట్టాభిపురం, న్యూస్‌టుడే: మాజీమంత్రి అంబటి రాంబాబు మాట్లాడడం చూస్తుంటే..రెడ్‌బుక్‌కు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతుందని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా తెదేపా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన అంబటి తరహా అవినీతి మంత్రులు అందరూ నిద్రలేని రాత్రులు గడుపుతూ..పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.

'వైకాపా నేతలు జైలుకు వెళ్లక తప్పదు'

పట్టాభిపురం, న్యూస్‌టుడే: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అయిదేళ్లపాటు అరాచకాలు, అక్రమాలకు పాల్పడినందునే వైకాపా నేతలు జైలుకు వెళ్లక తప్పడం లేదని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. అధికారం శాశ్వతమని విర్రవీగిన జగన్‌ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ విషయాన్ని అంబటి గుర్తుపెట్టుకుని మసలుకోవాలని మాణిక్యరావు హితవు పలికారు.

మైనార్టీల అభ్యున్నతికి చంద్రబాబు కృషి

పట్టాభిపురం, న్యూస్‌టుడే: మైనార్టీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెదేపా మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి షేక్ లాల్‌వజీర్ పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు యువత భవిష్యత్తు కోసం రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువస్తున్నారు. ఈ అవకాశాలను మైనార్టీలు అందిపుచ్చుకోవాలి. గతంలోనే నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కింది. డీఎస్సీ ద్వారా భర్తీ చేసిన 16,000 పోస్టుల్లో 6000 వరకు మైనార్టీలు, నూర్‌బాషాలకు వచ్చాయి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో మైనార్టీ సోదరులే ఎక్కువ లబ్ధి పొందుతున్నారన్నారు. మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.ఎం.ఈ.హుస్సేన్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో తెదేపా నాయకులు బాజీ మాస్టర్, అబ్దుల్ ఖాదర్, ఇలాహి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన కార్యశాల

వరుణ్‌కుమార్‌ను సన్మానించిన ప్రిన్సిపల్ గోపీచంద్, తదితరులు

ఎస్వీఎన్‌కాలనీ, న్యూస్‌టుడే: జేకేసీ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో క్లౌడ్ టెక్నాలజీ మీద మూడు రోజుల నుంచి జరుగుతున్న కార్యశాల శనివారం ముగిసింది. శిక్షకుడు వరుణ్‌కుమార్ విద్యార్థులకు సమాచార భద్రత, వినియోగం ఎంతో కీలకమని, సమాచారమే విలువైన ఆస్తిగా పరిగణించే కాలంలో మనం ఉన్నామని నేటి సాంకేతిక జీవన స్థితిగతులను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి.గోపీచంద్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.సాంబశివరావు, పీజీ కోర్సుల డైరెక్టర్ ఎస్ఆర్‌కె ప్రసాద్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి వై.వెంకటేశ్వరరావు, ప్రాంగణ ఎంపికల అధికారి డాక్టర్ వై.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

పోలవరం, బనకచర్ల అనుసంధాన పథకంపై స్పష్టత ఇవ్వాలి

తుళ్లూరు, న్యూస్‌టుడే: పోలవరం, బనకచర్ల అనుసంధాన పథకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌లు ఓ ప్రకటనలో కోరారు. బనకచర్ల పథకంతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, మేధావులు సూచించిన నేపథ్యంలోనే ప్రభుత్వం డీపీఆర్ టెండర్ రద్దు చేసిందన్నారు. గోదావరి మిగులు జలాల సద్వినియోగానికి పోలవరం, సోమశిల అనుసంధానాన్ని జాతీయ నదుల అనుసంధాన పథకంలో అంతర్భాగంగా చేయాలని వారు పేర్కొన్నారు.

(c) eenadu

కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ రేపు గుంటూరు రాక

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం గుంటూరు రానున్నారని డీపీఆర్వో శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన పర్యటన వివరాలివీ. ఈనెల 10వ తేదీ రాత్రి 8.40 గంటలకు విజయవాడ విమానా శ్రయం నుంచి కారులో బయలుదేరి 9.45 గంటలకు గుంటూరులోని ఐటీసీ వెల్‌కమ్ హోటల్‌కు చేరుకుంటారు. ★ 11వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఐటీసీ హోటల్ నుంచి బయలుదేరి 9.45 గంట లకు గ్రామీణ గుంటూరు మండలం వెంగళాయపాలెం చేరుకుం టారు. 10.30 గంటల వరకు క్షేత్ర సందర్శన చేస్తారు. అనంతరం బయలుదేరి నల్లపాడు లయోల పబ్లిక్ స్కూల్‌కు 11 గంటలకు చేరు కుని వాటర్ షెడ్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి ఉండవల్లిలోని రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నివాసానికి వెళతారు. అనంతరం సీఎం నివాసం నుంచి బయలుదేరి 5.30 గంటలకు ఐటీసీ హోటల్‌కు చేరి వాటర్‌షెడ్ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. 6.45 గంటలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసానికి వెళతారు. రాత్రి 7.45 గంటలకు బయలుదేరి 8.25 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు.

వచ్చే నెల 22న జాతీయ అగ్రిటెక్ హ్యాకథాన్

పోస్టర్లు ఆవిష్కరించిన ఆర్‌వీఆర్‌జేసీ కళాశాల కార్యదర్శి గోపాలకృష్ణ, ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు

చౌడవరం(కాకుమాను), న్యూస్‌టుడే : రైతుల సమస్యలకు నూతన సాంకేతికత జోడించి పరిష్కరించాలనే ఉద్దేశంతో డిసెం బరు 22, 23 తేదీలలో జాతీయ స్థాయి అగ్రి టెక్ హ్యాకథాన్ -2025 కార్యక్రమాన్ని నిర్వ హించనున్నట్లు ఆర్‌వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్ అన్నారు. గుంటూరు గ్రామీణ మండలం చౌడవరం లోని కళాశాలలో శనివారం ఈ కార్యక్రమానికి సంబం ధించిన పోస్టర్లను యాజమాన్య సభ్యులు ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'ఆర్‌జే నెస్ట్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో కేంద్ర వ్యవసాయ ఆధారిత సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వ హిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, పశుపోషణ, చిరుధాన్యాల రంగాలలో సవాళ్లను పరిష్కరించేందుకు నూతన ఆవిష్కరణలు చేయడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. కళాశాల కార్య దర్శి రాయపాటి గోపాలకృష్ణ మాట్లాడుతూ హ్యాకథా న్‌లో రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలతో ముఖాముఖీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు కళాశాల వెబ్‌సైట్ 'ఆర్‌వీఆర్‌జేసీసీఈ.ఏసీ.ఇన్'లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విజేతలకు రూ.లక్ష ధ్రువీకరణ పత్రం అందిస్తామని, ఎంపికైన అంకురాలకు రూ. 10 లక్షల వరకు ఇగ్నిషన్ గ్రాంట్ అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రిన్సిపల్ కొల్లా శ్రీనివాస్, ఐటీబీఐ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఎం.వి.పి. చంద్రశేఖరరావు, సీఈఓ ఆర్.హఫీజ్ బాషా, మేనేజర్ శోభ, అధ్యాపకులు పాల్గొన్నారు.

గుంటూరు ప్రతిష్ఠ పెంచేలా జాతీయ సదస్సు నిర్వహిద్దాం

వెంగళాయపాలెం చెరువు పరిశీలిస్తున్న చంద్రశేఖర్, రామాంజనేయులు, అన్సారియా తదితరులు

జిల్లాపరిషత్తు(గుంటూరు), కాకుమాను, న్యూస్‌టుడే: వాటర్ షెడ్-పీఎంకేఎస్‌వై జాతీయ సద స్సును గుంటూరులో ఈనెల 10, 11వ తేదీల్లో నిర్వహించనున్నం దున..అధికారులు దీనిని అవకా శంగా తీసుకుని జాతీయ స్థాయిలో గుంటూరు పేరు, ప్రతిష్ఠలు పెంచేలా పనిచేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. శనివారం కలెక్టరే ట్‌లో సదస్సు నిర్వహణపై జిల్లా కలెక్టరు ఎ.తమీమ్ అన్సారియా, అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ ప్రతి అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభి వృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్‌చౌహాన్, రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కొణిదల పవన్‌కల్యాణ్‌తోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 130 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. 10వ తేదీన గుంటూరులోని ఐటీసీ హోటల్‌లో జాతీయ సదస్సు ప్రారం భమవుతుందన్నారు. 11న వెంగళా యపాలెంలో కార్యక్రమం జరుగు తుందని చెప్పారు. సమావేశంలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, డీఆర్వో ఖాజావలి, జిల్లా అదనపు ఎస్పీ రమణమూర్తి, జిల్లాపరిషత్తు సీఈవో వి.జ్యోతిబసు, డ్వామా పీడీ వి.శంకర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వెంగళాయపా లెంలో వాటర్ షెడ్ మహోత్సవ్ ఏర్పాట్లను ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టరు తమీమ్ అన్సారియా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ సి.పి.రెడ్డి, వాటర్ షెడ్ విభాగం సంచాల కులు వై.వి.కె.షణ్ముఖకుమార్‌లతో కలిసి మంత్రి పెమ్మసాని పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

2020 మోడల్ లీలాండ్ మరియు టాటా 14 టైర్స్, వెహికల్స్ మంచి కండిషన్‌లో ఉన్నవి అమ్మబడును. (తెలంగాణ రిజిస్ట్రేషన్) సంప్రదించండి. ✆7331191175.

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

Wanted_Dealer (Hospital Software). Reasonable Investment. Good Annual Returns Call 7207801864. WWW.BRILLIAT.COM

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464.

FOR SALE

నరసరావుపేట, Prime ఏరియా రన్నింగ్‌లో ఉన్న కిడ్స్ క్లాత్ & టాయ్స్ షాపు మెటీరియల్, గుడ్‌విల్‌తో సహా అమ్మకానికి కలదు. 91118 79555.

SOLAR PRODUCTS

PM **సూర్యఘర్** 3KW సోలార్ 1,98వేలు బ్యాంక్‌లోన్ 90% - 100%C Govt సబ్సిడీ 78 వేలు మిగిలిన 1,20వేలుకి 120 నెలలు EMI 97004 29623.

BUILDING CONSTRUCTION

MARBLES & GRANITES

కోటి గ్రానైట్స్: న్యూస్టాక్, ఎక్స్‌పోర్ట్ ఫినిష్డ్, బల్క్ స్టాక్ గ్రానైట్ స్లాబులపై ప్రత్యేక డిస్కౌంట్ సాయిబాబా రోడ్, గుంటూరు. 94402 49796.

WATER PROOFING

బాత్‌రూమ్‌లీకేజి గోడలపై చెమ్మ, శ్లాబ్‌లీక్, సంప్‌లీక్, శ్లాబ్‌క్రాక్స్, వాల్‌క్రాక్స్, ఎటువంటి లీకేజీనైనా గ్యారంటీతో కెమికలింగ్ చేయగలము. 8096113137, 9642458892.

FINANCIAL SERVICES

ఆస్తి/వ్యాపారం/ ఆచరణీయ ప్రాజెక్టులు/ NPA విడుదల/ అనారోగ్య యూనిట్లు & టేకోవర్ ROI 1 Cr. ఆపైన ఫ్లెక్సీ రుణాలు పొందండి. షరతులు వర్తించే ముందు చెల్లింపులు లేవు. 8111075733.

FOOD

CATERING SERVICES

నెలవారి వంట చేయబడును. క్యారియర్లు ఇవ్వబడును. అన్ని శుభకార్యాలకు కేటరింగ్ సప్లై చేయబడును. బ్రాహ్మణులు, వైశ్యులకు మాత్రమే. ✆: 96524 50286, తెనాలి.

HOME NEEDS

MOSQUITO SCREENS

మెష్‌డోర్స్, కర్టెన్ రాడ్స్, కర్టెన్స్, కప్‌బోర్డ్స్, UPVC విండోస్ బ్లైండ్స్, వాల్‌పేపర్, Anti Bird మెష్. ఇన్విజిబుల్ గ్రిల్స్, దుర్గాప్రసాద్. 98495 69111.

PEST CONTROL

చెదపురుగుల నివారణ 10 సంవత్సరాల గ్యారంటీ ISO సంస్థ యూనివర్సల్ పెస్ట్ కంట్రోల్ ITC దగ్గర, గుంటూరు. ✆ 9030509880, 7702127789.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677.

REAL ESTATE

GENERAL

CRDA అప్రూవ్డ్‌తో గుంటూరు అమరావతి, విజయవాడ గేటెడ్ కమ్యూనిటి ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ బ్యాంక్‌లోన్ కలదు. ✆ 83176 90776.

ఇల్లు, ఇళ్ళ స్థలాలు, పొలాలు, రాజధానిలో ప్లాట్స్, అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్ అమ్మాలన్నా, కొనాలన్నా సంప్ర దించగలరు. పవన్ చంద్ కన్సల్టెన్సీ, గుంటూరు. 89780 56257.

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, రాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అ/కొ. సంప్ర॥ 8919562183.

FLAT FOR SALE

BRODIPET

గుంటూరు, 6/18 బ్రాడీపేట, భవ్య ఓరియన్ అపార్ట్‌మెంట్ నార్త్‌ఫేస్ 100% వాస్తు ప్రతి ఫ్లోర్ 2000sft ఫుల్లీ ఫర్నిచర్డ్ 1st & 5th ఫ్లోర్స్ అమ్మబడును. సంప్ర. 9396272999, 9248713999.

NALLAPADU ROAD

గుంటూరు నల్లపాడు ఏరియాలో టెంపుల్ ట్రీ పార్కు అపార్టుమెంట్ నందు అన్ని వసతులతో 1485 sft 3 BHK ఫ్లాట్ అమ్మకానికి కలదు. ఫోన్ 9492955078.

GENERAL

Lakshmi Apartments, 860 Sft, Ground Floor, Flat No.7, Commercial Purpose Flat for Sale. Opp- Nuha Hospital, Old Bank Road, Kothapet, Guntur, AP. Contact Ph: 7662898989.

గుంటూరు స్తంభాలగరువు LICకాలనీ 8లైన్ శ్రీ రాధాకృష్ణటవర్స్ 2BHK Sft1250 ఈస్ట్‌ఫేసింగ్ ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధంగా ఉన్నవి. 9491942233.

గుంటూరు మల్లికార్జునపురం హరిహర ఎన్‌క్లేవ్ నందు 3BHK (2900Sft) నార్త్ ఫేస్, ఫుల్ ఫినిష్డ్, 5 ఫ్లోర్స్, 5 ఫ్లాట్స్, అమ్మకానికి కలవు. ✆: 93915 11135.

గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్ జగత్‌సింగ్ బొమ్మ దగ్గరలో రెడీ టూ ఆక్యూపై 3BHK(2300Sft) డ్యూప్లెక్స్, ఈస్ట్ ఫేసింగ్ అమ్మకానికి కలవు. ✆ 94909 60449.

గుంటూరు సిటీ, పట్టాభిపురం, SBI కాలనీ, పద్మావతి రెసిడెన్సీ, 3వ ఫ్లోర్లో 3BHK(EF), లిఫ్ట్ కారు పార్కింగ్ గల ఫ్లాటు అమ్మబడును. సం.89859 70681.

గుంటూరు పొన్నూరు రోడ్డులో Majestic టవర్స్ నందు 3 BHK ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు. ✆ 89854 09775, 96429 62619.

★**పెంట్ హౌస్** అమ్మకం: ★ వికాస్ నగర్ ప్రైమ్ ప్రాంతంలో 5వ ఫ్లోర్ 729చ.అ, 25చ.గ.గ్రౌండ్ షేర్‌తో సింగిల్ బెడ్ డీలక్స్ ఫ్లాట్ కలదు. 9849351256.

బ్రాడీపేట 2/17బాలకుటీర్ వద్ద R.V.టవర్స్ నందు 503 Flat, Fully Finished, పడమరఫేస్, Car పార్కింగ్‌తో అమ్మబడును. 99516 51629.

HOUSE FOR SALE

AMARAVATHI ROAD

గుంటూరు సిటీ గోరంట్ల సాయిసౌధా అపార్ట్మెంట్ రోడ్డు 1400 Sft, 2bhk 215 చ॥గ॥ 2కార్ల పార్కింగ్ బ్యాంక్ లోన్ గృహ ప్రవేశానికి సిద్ధం. 98495 10021.

A.T.AGRAHARAM

AT **అగ్రహారం,** బోరింగ్ పంపు సెంటర్, రైతు బజార్ ఎదురు, సౌతోరోడ్డు, 275 to 280 చ॥గ॥ స్థలం పాత బిల్డింగ్ అమ్మకం. నోబ్రోకర్స్. 9848364240.

CHUTTUGUNTA

గుంటూరు, చుట్టుగుంట, లక్ష్మీనగర్ 3వ లైన్‌లో 102 చ॥గ॥, 3 పోర్షన్స్, డాబా, ఈస్ట్ ఫేస్ ఇల్లు అమ్మకానికి కలదు. 85198 97706.

DONKA ROAD

గుంటూరు, డొంకరోడ్డు, ఓంకారం గుడి ప్రక్కన 230 చ॥గ॥, నెలకు 50,000/- అద్దెలు వచ్చే కమర్షియల్ బిల్డింగ్ (G+1 మెయిన్‌రోడ్ ఫేసింగ్) అమ్మబడును. బ్యాంకు లోన్ సౌకర్యం కలదు. నోబ్రోకర్స్. 83743 09436.

KORITEPADU

గుంటూరు కొరిటిపాడులో 135 గ॥ 12000/- అద్దె W&N రేకుల ఇల్లు 38L/- & స్తంభాలగరులో 153 గ॥ 23,000/- అద్దె 85L/- No Brokers & Bargain. ✆ 8499907068.

INNER RING ROAD

NANDURI's Infra Triplex Villas for sale at 4th line ESR Nagar, Inner Ring Road, Guntur. Contact: 9090919126, 8520001199.

PATNAM BAZAR

గుంటూరు పట్నంబజార్ 7గుండుల సందులో 2వ సందు చివర ఇల్లు, 500 గ॥స్థలంలో 8 గదుల ఈస్ట్‌ఫేసింగ్ డాబాఇల్లు అమ్మకానికి కలదు. 9959019201.

GENERAL

SVN Colony 8th Line, Guntur. D-64 North Facing independent house (70X50) for sale 99893 00250, 93475 36222.

గుంటూరు పండరీపురం 4వ లైన్‌లో 30 వేలు అద్దె వచ్చు మూడంతస్తుల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకంనకు కలదు. వివరాలకు సం॥ సెల్. 89852 97643.

గుంటూరు లక్ష్మీపురం 3వ లైన్ UBI దగ్గర 236 చ॥గ॥ 5ఫ్లోర్‌ల కమర్షియల్/రెసిడెన్షియల్ బిల్డింగ్ (ఫ్లోర్1856 చ॥అ॥ 3BHK) ఫ్లోర్ వైజ్ / పూర్తి బిల్డింగ్ అమ్మకము. ✆ 88866 77515.

వెంగళాయపాలెంలో సాయిబాబాగుడి వెనుక 203 చదరపు గజములలో ఉన్న ఇల్లు అమ్మకమునకు కలదు ✆ 99660 27658, 80967 00746.

LAND FOR SALE

GENERAL

మెగా అవకాడో ఫామ్‌ల్యాండ్ 11సెంట్లు 6లక్షలు. 5వ సం॥- 40 సం॥వరకు ఏటా 2-5 లక్షల ఆదాయం. 5ఎకరాల క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్ ✆ 9398621767.

6.4 **ఎకరాలు** అమ్మకం. సంతగుడిపాడు, రొంపిచర్ల మండలం. ఎకరం 16 లక్షలు. Contact: 87903 01586 / 63009 92445.

450ఎకరాల్లో ★**అవకాడో** ★ ఫామ్‌ల్యాండ్‌లో 11సెంట్లు ★6 లక్షలకే ★5వసంవత్సరం నుండి సంవత్సరానికి 2 లక్షలు ఆదాయం పొందండి ✆ 9133574455.

బాపట్ల జిల్లా అమర్తలూరు గ్రామం/ మండలంలో 7.5 ఎకరాల మాగాణి పొలం అమ్మ బడును. ✆: 8247335468.

చీరాల కొత్తపేట RTC కాలనీలో రోడ్డుకి 2 వ స్థలం 9.33 సెంట్లు స్థలం అమ్మకం. సంప్రదించండి: 9959673790. (Up to 7:00 PM Only).

గుంటూరు మహాత్మాగాంధి ఇన్నర్ రింగ్‌రోడ్ ఫేస్-1 ఏరియాలో ఇండ్ల మధ్యలో 121 గజాలు స్థలం అమ్మకంనకు కలదు. సం॥ సెల్: 94949 64459.

Gnt - Hyd హైవే దగ్గర విశదల గ్రామంలో 37సెంట్లు ఖాళీ స్థలము అమ్మకం. (కొత్త ORRకి దగ్గరలో) చుట్టూ ప్లాంట్స్. 7702995676, 9642454133.

గుంటూరు జిల్లా పేరేచర్ల జంక్షన్ దగ్గర సుభాష్‌చంద్రబోస్ కళ్యాణ మండపం రోడ్డు 460చ॥గజాల స్థలము అమ్మకమునకు కలదు. సంప్ర. Ph: 62815 56902.

గుంటూరు-కంకరగుంట గేటు వద్ద గాజుల వారి వీధి, సిమెంట్ వరల ప్రక్కన 100గజాల స్థలం(60x17) తూర్పు ఫేస్ అమ్మకమునకు కలదు. 99489 99895.

133.33 Sq.Yds కేవలం 1,00,000/- మాత్రమే వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133445755.

PLOT FOR SALE

AMARAVATHI ROAD

గుంటూరు, గోరంట్ల, మెయిన్ రోడ్డుకి దగ్గర, 64 చ॥గ॥ నార్త్ ఫేస్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్-1 టీచర్స్ కాలనీ దగ్గర, 165 చ॥గ॥, పడమర ఫేస్, ఫేస్-2 శ్రీ కన్వెన్షన్ దగ్గర, 335 చ॥గ॥, నార్త్ ఫేస్ స్థలాలు అమ్మకానికి కలవు. 81253 89495.

BRODIPET

165చ॥గ॥ తూర్పు ఫేస్ స్థలం అమ్మకానికి కలదు. బ్రాడీపేట 1/19 వలైన్, గుంటూరు. Cont: 94402 41440.

BRUNDAVAN GARDENS

బృందావన్ గార్డెన్స్ 270 గజాలు ప్రధాన రోడ్డు వెనుక వైపు ప్లాట్ N/F, స్టేడియంకు & చౌదరి మెడికల్స్ చాలా దగ్గరగా. సరసమైన ధర Ph: 9391032238.

GUJJANAGUNDLA

గుంటూరు, గుజ్జనగుండ్ల పలకలూరు వెళ్లే దారిలో సాయి చందన్ వెంచర్ UDA అప్రూవ్డ్ తూర్పు ఫేస్ కలిగిన 200గజాలు స్థలం అమ్మ బడును. 74163 01481.

GENERAL

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam. ✆ 9440239894, 9108685818.

For sale of 40x60 rectangular 267 Sq Yards west facing cornor bit with South Road also at Venkataramana Colony, Guntur. ✆ 9440074770.

Guntur to Vijayawada Nagarjuna University Highway 3rd Bit 550 Sq.Yds. Sekhar Babu ✆ 9440337476, 9948862363.

సత్తెనపల్లి టౌన్ పరిధిలో నరసరావుపేట రోడ్ ఆనుకొని బైపాస్‌రోడ్ ప్రక్కన పడమర, ఉత్తరంలో 18x63 అ॥ కమర్షియల్ కాంప్లెక్స్‌కు అనువైన స్థలం అమ్మబడును ✆ 94405 76271.

హైదరాబాద్: పటాన్‌చెరు, ఇంద్రేశం, వికాస్ సొసైటీ, రామేశ్వరబండ, ఐనోలు, ఈదుల నాగులపల్లి, గౌతమి నగర్, కొల్లూరులో ప్లాట్లు అమ్మదల చినవారు సంప్ర: 8555863999.

గుంటూరు వికాస్‌నగర్ 1వ లైనులో 330 చ॥గ॥ ఇంఢ్ల స్థలం (పడమర ఫేసింగ్) అమ్మకమునకు కలదు. ఆసక్తిగలవారు సంప్రదించ గలరు. ✆ 98855 55888.

LEASE

GENERAL

PrimeLand for Lease in GMC limits
Built or Empty Land 100% Vasthu, 300m from NH16, For Commercial Convention Malls Showroom Hotels Etc
SiteA (Ac3.8 approx): 200ft E-W x 800ft N-S, Eastfacing 100ft Gnt-PrathipaduPP Rd.
SiteB (Ac1.1): 150E-W x 300N-S, 300N - facing 40ft Pvt Rd, East Facing 100ft Gnt-PP Rd.
SiteC (Ac2.3): 200E-W x 500N-S, NE Entry 40ft. Pvt Rd (300ft. aproach to 100ft Gnt-PP Rd)
Whatsapp Msg Only 80930 49603

LEASE/ RENT

GENERAL

G+4 Floors New Building 3000 S.Ft. Each Floor
East and West Roads
As Per Vaastu
Available for Lease to Offices etc.
in Currency Nagar Behind Aayush Hospital.
✆ 83097 56283

PROPERTY FOR SALE

GENERAL

Commercial plot 1373 yds inner ring road facing for college or hospital with 100% loan. Call: 9573454266.

గుంటూరు నెలకు 2,25,000/- రెంట్ వచ్చు 11,000/- Sft గల 9సం॥ లీజ్ కల్గిన కమర్షియల్ న్యూబిల్డింగ్ అమ్మకానికి కలదు. 98481 48728 నోబ్రోకర్స్.

TO LET

Near Guntur Medical College 1BHK/2BHK Rent for women doctors & Female Students. With Ac, Fridge, Washing Machine, Study Room. ✆ 90525 70525.

3 Bhk duplex villa for Rent offices, godowns, PG hostels, at Golivaarithota. Ph: 9490339998.

1600 Sq.Ft 2Bedroom & 2400 Sq.ft 3 Bedroom for Rent in Individual House in Chowtra Sangadigunta Guntur. ✆ 9290044721.

గుంటూరు కోరిటపాడు చైతన్యపురి కాలనీ 3 వీధిలో చైతన్య హోమ్స్‌లో 2nd ఫ్లోర్ 3 BHK ఫ్లాట్ (SF1) సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ రెంట్‌కి కలదు ✆ 9866532817.

గుంటూరు బ్రాడీపేట 6/14 మౌర్యఎమరాల్డ్ అపార్ట్‌మెంట్ 5th ఫ్లోర్ 2250Sft, తూర్పుఫేసింగ్ ఫర్నిచర్, కారుపార్కింగ్‌తో అద్దెకి ఇవ్వబడును. 63011 15308.

తెనాలి చెంచుపేట డొంకరోడ్‌లో పెద్దఫ్యామిలీకి అనువైన 2BHK ఇండిపెండెంట్ ఇల్లు అద్దెకు (10 వేలు) కలదు. హిందువులకు ప్రాధాన్యత. ✆ 94410 41658.

బ్రాడీపేట, 3/17వ లైన్ శారద ఎన్‌క్లేవ్, 1st ఫ్లోర్/ నార్త్‌ఫేస్/ 2BHK/ ప్రక్క ప్రక్కన 2ఫ్లాట్స్ అద్దెకు కలవు. (హిందువులు). ✆ 94911 40299.

COMMERCIAL

Commercial Space for Lease Near Doctors Plaza YadavalliVari St. Kotha peta, Guntur, 3 Floors, Each-2000 S.Ft. Stilt Parking &Lift Provision Ideal for Hospitals, Banks, Clinics, Showrooms. ✆: 9963544488, 9490876155.

గుంటూరు, శ్రీనగర్ 7/5 లైన్ మసీద్ దగ్గర, 1600, 1100, 600 చ॥అ॥ రేకుల షెడ్ గొడౌన్స్ మొత్తముగా/ విడివిడిగా అద్దెకు కలవు. 99489 59888.

గుంటూరు RTC ఆ బస్టాండ్ ఎదురు, 40అ॥లు రోడ్‌లో 6 ఫ్లోర్స్ గల బిల్డింగు 17,000 Sft, సెల్లార్ పార్కింగ్ సౌకర్యముతో ఫ్లోర్ వైజ్‌గా లేదా మొత్తముగా అద్దెకు ఇవ్వ బడును. బ్యాంక్/ హాస్పిటల్స్/ కార్పొరేట్ ఆఫీసులకు/ స్కూల్స్/ ఈ కామర్స్ సంస్థలకు అనుకూలం. ఫైర్ NOC, Pollution NOC కలదు. 85199 93945.

గుంటూరు, అరండల్‌పేట, 11/1వ లైను D.No:6-11-39, 1st Floor Backside Office/ Residence అద్దెకు కలదు. Ph.No: 93983 26564, 73828 92714.

గుంటూరు పొన్నూరు రోడ్డులో Majestic Towers నందు Commercial Space అద్దెకు/లీజుకు ఇవ్వబడును. ✆ 8985409775, 9642962619.

గుంటూరువారి తోట 3వ లైన్, Dr No 13-4-10, 9 రూమ్‌లు గల, ఇల్లు అద్దెకు కలదు. హాస్పిటల్స్, క్లినిక్స్, లాబ్స్, ఫార్మసీకు అనుకూలం. 80747 24782.

JOBS

Wanted Civil Engineer or architect, 1-3 years experience, walk in interview between time: 11am 1pm contact: 80089 96555, kskarch17yahoo.in

Wanted Male Resident Warden (Single) required for a boys hostel located in Guntur. Minimum qualification graduate, with accounts knowledge. Age 40-50 Years, Salary-18,000/- (Food & Accomodation provided), Send details to officejobs999@gmail.com ✆ 72859 30630.

WANTED Teachers qual: B.Sc, B.A, Hindi, B.E.D, D.E.D Sal: 10k to 15k NTR U.R Vidya mission Guntur. Ph: 99859 96591, 96423 94248.

WANTED Hindi Teacher for High School. C.R English Medium School, Guntur. Contact: 9948999838.

EXCELLANT English Speaking Professionals for us Tax filing Co. Knowledge in MS office, Excel, emails & ability to speak with USA Clients over phone. Shifts: 4AM-12PM or 11PM-7AM 1st. Salary: 13K PM Also Monthly bonus 5K-10K. Job: Lakshmipuram, Guntur. Send resumes to taxfiling@taxcooler.com. ✆ 7416532696/8977014334.

off Asst. Male 35Y. MS Off/ Excel/ Bank/ Exp-7Year. Field Staff -2 Exp 10Yrs 9.30 AM-9PM. Sal:18K, Arundelpet, Guntur. 9948084005.

Wanted Accountants, Only Ladies. Contact: Pandu Rangarao (CA) Mahesa Groups (P) Ltd. Brundavan Gardens, Guntur-522006. Cell No: 91006 40321.

Hiring Sister/Physician Assistant/Skin Therapist/ Lab Technician for B-18 Skin Clinic, Nagaralu, Amaravathi Road, Guntur. ✆ 94417 89897.

Wanted Manager-HR@ML Agro Products Pvt.Ltd. Martur. ML Agro Products Pvt.Limited is seeking talented and dedicated manager to join our team. Requirements: 10+yrs of experience in the same field with relevant qualification proficient in MS-Office, Statutory compliance & LLB is an added advantage. Interested candidates can share their resumes. Location: ML Agro product Pvt. Ltd. Martur, Bapatla Dist. Contact: 63099 75555. Mail: vamsi@mlgroup.com

Wanted Accountant to work in Guntur with Tally knowledge. 94407 26391.

Wanted Accounts Supervisor with min 2yrs exp. in Tally Prime. Hycrop Agri Solutions Pvt.Ltd., Guntur. Send CV to carrers.hycrop@gmail.com. ✆ 6303633713.

Required ITI / Diploma in Electricals / Electronics Candidates With Without Exp. for UPS & Stabilizer Service Engineers at Vijayawada, Guntur, Ongole Contact: Techser Power Solutions Pvt. Ltd. ✆ 99497 71160.

గుంటూరు జిల్లాలోని ప్రముఖ హాస్పిటల్‌కు క్రింది పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు PROలు కావలెను. పర్చూరు, అద్దంకి, చీరాల, బాపట్ల, వేమూరు, రేపల్లె, నరసరావుపేట, వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లి, గురజాల, పెద్దకూరపాడు, చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో కావలెను. సంప్ర: 7796866666.

గుంటూరులో ఇన్సూరెన్స్ కంపెనీ మహిళా బ్రాంచ్ కస్టమర్ సర్వీస్ ఛానల్‌లో పనిచేయుటకు వివాహిత మహిళలకు ఉద్యోగ అవకాశం. Qly: డిగ్రీ Age: 21-45సం. జీ: 12 వేలు ఇన్సెంటివ్ 7,500/- ✆ 93979 79111.

గుంటూరు లోకల్ హోల్‌సేల్ మెడికల్ షాప్‌లో పనిచేయుటకు అనుభవం గల బాయ్స్ స్టాఫ్ 2వీలర్ తప్పనిసరి.జీ: 12000, 9:30-8:30pm, లేడీస్ స్టాఫ్ జీ: 10000. 9:30-7:30pm అ॥10th. గుంటూరు లోకల్ వారికి ప్రాధాన్యత. 8142104680.

బెంగుళూరులో తెలుగు డాక్టర్స్ ఇంటిలో ఇంటిపని, వంట చేయుటకు స్త్రీ కావలెను. వయసు:20 నుండి 45 సం. జీతం 20 వేలు+ భోజనం+ వసతి. ఫోన్: 8106335414.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+ వ+జీతం. ✆ 96764 91122.

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+ వ+ జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 01122, 96769 01122.

రామకృష్ణ గ్రూప్ HYD,VJAకు అనుభవం కల్గిన బైక్‌మెకానిక్‌లు వెంటనే కావలెను. భోజనం, వసతి, మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA. ✆ 94413 81122.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

శ్రీ శివ డిజిటల్స్ నందు పని చేయుటకు ఫోటోషాపు, DTPవచ్చిన సీనియర్స్ Male/ Female కావలెను. ఉప్పుబజారు, తెనాలి. ✆: 9618171384, 9849620254.

కాకానిలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ & సూపర్‌వైజర్ కావలెను. 12 Hrs. DUTY. ఆసక్తిగలవారు సంప్ర: శ్రీనివాస్: 8830536175, రవి: 8099941234.

ప్రముఖ ఐస్‌క్రీమ్ కంపెనీ నందు పనిచేయుటకు లేడీ రిసెప్షనిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. అ॥ డిగ్రీ, ట్యాలీ. జీ॥ 15 - 20K. నల్లపాడు, గుంటూరు. 70323 51666.

గుంటూరు సిటీలోని ప్రముఖ బార్ నందు పనిచేయుటకు వెయిటర్లు కావలెను. రూం + భోజన వసతి కలదు. సంప్ర: 81431 98968.

రామకృష్ణ గ్రూప్ VJA HYD. న్యూఢిల్లీకు 10th ఆపైన చదివిన అనుభవం ఉన్న డ్రైవర్స్ కావలెను. భో+వ+మంచిజీతం. ఇంటర్వ్యూ VJA ✆ 95736 91122.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు SR Construction Site Incharges గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 35,000/- నుండి 45,000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: Civil Diploma మరియు Civil Engineering. వయస్సు: 30 సంవత్సరముల పైన ఉండవలెను. వివరముల కొరకు సంప్రదించగలరు. ఫోన్: 8978480429.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు Computer Operator గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 15000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: Any Degree, 55 WPH Typing Speed, MS Office Skills, వయస్సు: 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరములకు సంప్ర॥ 8978480429.

కొత్తపేటలో హోల్‌సేల్ మెడికల్ షాపులో పనిచేయుటకు రిటైల్ మరియు హోల్సేల్ ఏదైనా అనుభవము కలిగిన స్టాఫ్ కావలెను. ఫ్రెషర్స్ Age: 30 Only gents: Guntur లోకల్ Only. ✆ 99490 20008.

ప్రముఖ క్లాత్ షోరూమ్ గుంటూరు నందు పనిచేయుటకు లేడీ కంప్యూటర్ ఆపరేటర్ (బిల్లింగ్ చేయుటకు) మరియు సేల్స్ హెల్పర్స్ (మగవారు) కావలెను. 98494 14145.

Adobe PageMaker, Photoshop వారు Autocad, Word, Excel జిరాక్స్ తీయుటకు కావలెను. 9182482807 Hyd & Hnk మంచి జీతం.

గుంటూరు కొత్తపేటలోని యర్రాన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన ANM, GNM నర్సులు & వాచ్‌మెన్, ఆయా కావలెను. భర్త వాచ్‌మెన్‌గా, భార్య ఆయాగా పనిచేయుటకు భార్యాభర్తలు కావలెను. ఉచిత వసతి కలదు. ✆: 8019559657, 99491 25425, 91334 30333.

మేము నూతనంగా నిర్మించే అపార్ట్మెంట్‌లో సూపర్‌వైజర్‌గా సైటులో పనిచేయుటకు అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్‌లో 5 సం. అనుభవం కలిగిన 50సం.లోపు పురుషులు కావలెను. సంప్ర: 9866684838.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్ క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

10th పాసైన విశ్రాంత ఉద్యోగులు 50సం॥లు పైబడి-అదనపు ఆదాయం కొరకు గుంటూరులోని ప్రముఖ బ్యాంకుతో కలసి పనిచేయుటకు కావలెను. ✆ 81210 09396.

ఆర్మీ శ్రీను బ్యాటరీస్ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన హెల్పర్స్ (5) మరియు సేల్‌పర్సన్స్ (5) కావలెను. ✆ 62814 94701, 73820 30370.

మా యొక్క మిస్టర్ హోమ్‌లోన్స్ నందు పనిచేయుటకు DSAలు కావలెను. ప్రతి ఊరికి ఇద్దరు ఉద్యోగులు కావలెను.జీ: 15-25K. 99660 46100, 99660 46500.

HYD **లోని** అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవా దృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో॥ వసతి. చదువు: డిగ్రీ 6301328519.

హైదరాబాద్ Spices కంపెనీలో పనిచేయుటకు ప్యాకింగ్ హెల్పర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సూపర్‌వైజర్స్ (స్త్రీలు/ పురుషులు) కావలెను. 98482 73215.

గుంటూరు కారం మిల్లులో పనిచేయుటకు మిషన్ ఆపరేటర్ (జీతం॥ 15,000/-), కార్ డ్రైవర్ (జీతం:16,000/-) కావలెను. Ph: 98481 30281.

గుంటూరు ఆఫీస్‌లో పనిచేయుటకు కంప్యూటర్ నాలెడ్జి గల అకౌంటెంట్ (Male) కావలెను. 9:30 to 8PM. జీతం: 12k to 17k. 98481 30281.

గుంటూరు, కొత్తపేట, మెడికల్ హోల్‌సేల్ షాప్‌లో ప్యాకింగ్ మరియు డెలివరీ చేయుట కొరకు బాయ్స్/గర్ల్స్ కావలెను. 8000/- to 10000/- వర్క్ టైమ్: 10Am to 9.30Pm. లంచ్ టైమ్: 2PM to 3PM. ✆ 98481 26760.

గుంటూరు, బుడంపాడ్‌లో గల మా వెంచర్‌లో పని చేయుటకు సూపర్‌వైజర్స్ కావలెను. జీతం 14 నుండి 18వేలు + ఇన్సెంటివ్స్. 9 AM-6 PM. 9676653069.

ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో పనిచేయుటకు అనుభవం గల అకౌంటెంట్ మరియు ఆఫీస్ బాయ్ మరియు కావలెను. 99899 99057, 81433 45677.

గుంటూరులో చెన్నై తలపతి ఫ్యామిలీ రెస్టారెంట్ నందు పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ (F), టెలికాలర్(F), కెమెరామెన్, సౌత్ ఇండియన్ మాస్టర్, స్టీవార్డ్స్, క్లీనింగ్ స్టాఫ్ కావలెను. రూమ్+ఫుడ్ కలదు. క్యాటరింగ్ సౌకర్యం కలదు. 63666 66093, 81219 17747.

గుంటూరులోని ప్రముఖ కంపెనీ నందు అకౌంటెంట్ కావలెను. GST&TDS నాలెడ్జ్ must. రెజ్యూమ్ వాట్సాప్. 90528 77789. goodharvestspices@gmail.com

7Hills ఆఫీస్ నందు కంప్యూటర్ ఆపరేటర్-1, Tally అకౌంటెంట్-1, స్టాఫ్ (Female)కావలెను. 35 సం॥లోపు భారత్‌పేట, గుంటూరు. 7288877785.

పార్ట్ టైమ్‌గా సాయంత్రం 8.00 to 10.00గం॥ వరకు బట్టలషాప్‌లో పనిచేయుటకు యువకులుమాత్రమే కావలెను. లాలాపేట, గుంటూరు. 8897823313, 9292605043.

ప్రొద్దుటూరులో నూతన హోటల్ నందు పని చేయుటకు టీ, టిఫెన్ మరియు మీల్స్ మాస్టర్ కావలెను. Cell: 6305048902.

గుంటూరు కొత్తపేటలోని ది ప్రొఫెషనల్ కొరియర్ నందు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన స్టాఫ్ (M&F) & సీనియర్ సిటిజన్స్ కావలెను. 88855 11214.

గుంటూరు॥ ఆడిట్ ఆఫీసులో అకౌంటెంట్‌గా పనిచేయుటకు టాలీ, కంప్యూటర్ అకౌంటింగ్‌లో అనుభవం ఉన్న అభ్యర్థులు కావలెను. సంప్ర॥ 98852 88509.

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషెంట్ల సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+ మంచి జీతం 99087 69888, 95420 47788.

WANTED
REAL ESTATE LEADERS
450 ACRES
AVOCADO FARMLANDS PROJECT
@ VINUKONDA
Opportunity for Everyone
PART TIME / FULL TIME / WORK FROM HOME
Agents / Team Leaders / Managers
Retired People, Private Employees, House Wife, LIC Agents, Business People, All Network Marketing Agents
A LOT CAN BE DONE
Attractive Commission ★ Incentives ★ Foreign Trips
GAYATHIRI'99' DEVELOPERS
✆ 9392151116
★ Hyderabad ★ Vijayawada

WANTED
CRDA & RERA అప్రూవల్ లేఅవుట్‌లో ప్లాట్స్ అమ్మటానికి అనుభవం కలిగిన మార్కెటింగ్ ఏజెంట్లు కావలెను. బెస్ట్ కమీషన్ + స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు.
CALIBER INFRA, GUNTUR
✆ 7799751199

WANTED JOB

WANTED
⇨ Maketing Managers
⇨ Executives
⇨ Team Leaders
GM Solar Systems
(Distributor TATA Power Home Systems)
Guntur - HR ✆ 89777 46100
Vijayawada - HR ✆ 89777 46106

MARKETING/ SALES

ప్రముఖ సోలార్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత॥ ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ (P/F) జీతం॥ కమీషన్ ఆధారంగా. ✆ 89777 59977, 81219 75369.

FACULTY/ TEACHERS

Wanted Teachers: English, Maths, Physics, Chemistry, Biology, Social, Hindi & Computer Operator, Pre-Primary-SriVidhathri World School. Ph:8019676724.

DRIVERS

డ్రైవర్ కావలెను. గుంటూరు నందు కారు డ్రైవింగ్ చేయుటకు అనుభవం గల కార్ డ్రైవర్ కావలెను. 94402 41366.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆9848782131 Nov25-Dec5.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జీ.ఎస్.టీ. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

ఈనాడు ప్రతిభ

◆ https://pratibha.eenadu.net ◆ https://eenadupratibha.net

విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

జనరల్ స్టడీస్
భారతదేశ చరిత్ర

శిఖరానికి చేరి.. పతనానికి జారి!

దిల్లీ సుల్తానుల్లో తుగ్లక్ రాజవంశం పాలనా కాలం ప్రత్యేకమైంది. వీరు సుల్తాన్ సామ్రాజ్యాన్ని విస్తరించి, అనేక కొత్త ప్రాంతాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దక్షిణాదిన కూడా బలమైన రాజ్యాలను జయించారు. వ్యవసాయానికి నీటిపారుదల వసతులను కల్పించడం, తపాలా వ్యవస్థను ప్రవేశపెట్టడం తదితర నిర్మాణాత్మక పనులను చేపట్టి శిఖర స్థాయికి చేరారు. అదే సమయంలో రాజకీయంగా, ఆర్థికంగా విభిన్న ప్రయోగాలు చేసి విఫలమై పతనమయ్యారు. ముఖ్యంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని, కరెన్సీని మార్చడంతో పాటు అనవసరమైన దండయాత్రలతో ఖజానాను ఖాళీ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఫిరోజ్ షా విధానాలతో సామ్రాజ్య విచ్ఛిన్నానికి కారణమయ్యాడు. ఈ వంశంలోని ప్రధాన పాలకులు, వారి పరిపాలనా విశేషాలు, ప్రజల్లో తిరుగుబాటుకు కారణమైన సంస్కరణలను పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.


మహమ్మద్ బిన్ తుగ్లక్

ఫిరోజ్ షా తుగ్లక్

తుగ్లక్ వంశం (క్రీ.శ.1320–1414)

దిల్లీ సుల్తానుల వంశాల్లో మూడోది తుగ్లక్ వంశం. దీనిలో ముఖ్య సుల్తానులు ◆ ఘియాజుద్దీన్ తుగ్లక్ (1320-25) ◆ మహమ్మద్ బిన్ తుగ్లక్ (1325-51) ◆ ఫిరోజ్ షా తుగ్లక్ (1351-88)

చివరి పాలకులు (1388–1414): రెండో ఘియాజుద్దీన్ తుగ్లక్, అబూబకర్, నసీరుద్దీన్ మహమ్మద్ ఖుస్రూ షా.

ఘియాజుద్దీన్ తుగ్లక్ (1320-25): అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణానంతరం దిల్లీ సల్తనత్‌లో అరాచక పరిస్థితులు ఏర్పడి శాంతిభద్రతలు లోపించాయి. దిల్లీలోని ముస్లిం సర్దారులు పంజాబ్ గవర్నర్‌గా ఉన్న ఘాజి మాలిక్‌ను దిల్లీ సింహాసనం అధిష్ఠించాలని కోరారు. ఘాజి మాలిక్, ఖిల్జీ వంశ చివరి పాలకుడైన నసీరుద్దీన్ ఖుస్రూ షాను వధించి క్రీ.శ.1320లో ఘియాజుద్దీన్ తుగ్లక్ అనే బిరుదుతో దిల్లీ సింహాసనంపై తుగ్లక్ వంశ పాలన ప్రారంభించాడు. స్వల్ప పాలనాకాలంలోనే రాజ్య విస్తరణ, పటిష్ఠత, ప్రజాసంక్షేమ సంస్కరణలు చేపట్టాడు. 1324లో దిల్లీ సల్తనత్‌పై దాడి చేసిన మంగోలులను ఓడించి, ఖైదు చేసి శిక్షించాడు. ఇతడి పాలనాకాలంలో యువరాజు జునాఖాన్ (తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్) కాకతీయ రాజ్యాన్ని, ఒడిశా ప్రాంతాన్ని జయించి తుగ్లక్ రాజ్యంలో కలిపాడు. ఓరుగల్లు పేరు సుల్తాన్‌పూర్‌గా మారింది. ఘియాజుద్దీన్ పంటపొలాలకు నీటి వనరులు కల్పించి, భూమి శిస్తు తగ్గించాడు. వ్యవసాయాభివృద్ధికి పంట కాలువలు తవ్వించి, అధికోత్పత్తి సాధించాడు.


ఘియాజుద్దీన్

ఘియాజుద్దీన్ సమాధి

నూతన రహదార్ల నిర్మాణం, దోపిడీ దొంగల బారి నుంచి ప్రజలకు రక్షణ, అంచెల వారీగా గుర్రాల మీద వార్తలను పంపే తపాలా పద్ధతి ప్రవేశపెట్టాడు. అత్యవసర పరిస్థితుల్లో, కరవు సమయంలో భూమిశిస్తు రద్దు చేసి వ్యవసాయదారులకు మేలు చేశాడు. తనను సన్మానించడానికి కుమారుడు జునాఖాన్ నిర్మించిన వేదిక పైనుంచి జారి పడి మరణించాడు.

మహమ్మద్ బిన్ తుగ్లక్ (1325 -1351): తుగ్లక్ అనేక భాషలు, శాస్త్రాల్లో విద్యావంతుడు. తండ్రి కాలంలోనే యువరాజు జునాఖాన్‌గా ఓరుగల్లుపై దండెత్తి, కాకతీయ రెండో ప్రతాపరుద్రుడిని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు. జాజ్‌నగర్(ఒడిశా)పై దాడిచేసి కొల్లగొట్టాడు.

తుగ్లక్ పాలనా సంస్కరణలు

అ) గంగ-యమునా అంతర్వేదిలో పన్నుల పెంపు: 1326 నాటికి గంగా-యమునా మైదానంలో క్షామం తాండవించింది. కానీ ప్రభుత్వోద్యోగులు ఇక్కడి భూములపై శిస్తులు పెంచి, నిర్దాక్షిణ్యంగా వసూలు చేశారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. రాజ్యంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల గురించి తెలుసుకుని కరవు నివారణ కోసం రైతులకు రుణాలు ఇవ్వడం, శిస్తు వసూలు నిలుపుదల చేయడం మొదలైన పలు నష్టనివారణ చర్యలు చేపట్టినప్పటికీ, ఆ కార్యక్రమాలు ఆచరణలోకి వచ్చేసరికే కాలాతీతమై ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. సుల్తాన్ చేష్టలు ప్రజలకు ఏవగింపు కలిగించాయి.

ఆ) రాజధాని మార్పిడి (1326–1327): తుగ్లక్ చేసిన పాలనా సంస్కరణల్లో తీవ్ర విమర్శలకు గురైంది రాజధాని మార్పిడి. మంగోలుల దండయాత్రలకు రాజధానిని దూరంగా ఉంచడానికి, విస్తరించిన తుగ్లక్ రాజ్యానికి మధ్యలో రాజధానిని నెలకొల్పడానికి, బలవంతులైన దిల్లీ సర్దారుల ప్రాబల్యానికి దూరంగా ఉంచడం కోసం రాజధానిని మార్చడానికి సంకల్పించాడు. దిల్లీలోని పౌరులందరినీ తమ ఆస్తిపాస్తులతో పాటు 700 మైళ్ల దూరంలో ఉన్న దౌలతాబాద్‌కు తరలివెళ్లమని ఆజ్ఞాపించాడు. ప్రజలు అష్టకష్టాలు అనుభవించారు. సుల్తాన్ తన తప్పును తెలుసుకుని తిరిగి రాజధానిని దౌలతాబాద్ నుంచి దిల్లీకి మార్చాడు. ఈ ప్రక్రియలో ఖజానా ఖాళీ అయింది. ప్రజల్లో సుల్తాన్ అంటేనే అలక్ష్యభావం, తిరుగుబాటు మనస్తత్వం పెరిగాయి. రాజధానిని దౌలతాబాద్‌కు మార్చినప్పుడు మంగోలులు టర్నా షిరిన్ నాయకత్వంలో దిల్లీ సామ్రాజ్యంపై దాడి చేయగా సుల్తాన్ అతడికి అపార ధనరాశులు ఇచ్చి దిల్లీని కాపాడుకోవాల్సి వచ్చింది.

ఇ) రాగి నాణేల చెలామణి: సుల్తాన్ ఆర్థిక వ్యవస్థను అత్యంత ప్రభావితం చేసి రాజ్యాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన సంస్కరణ రాగి నాణేల చెలామణి. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా సుల్తాన్ చైనాలోని కుబ్లఖాన్ మాదిరి నామమాత్రపు కరెన్సీ (టోకెన్ కరెన్సీ) విడుదల చేయాలని నిర్ణయించాడు. వెండి టంకాతో సమాన విలువ ఉండే రాగి నాణేన్ని ప్రవేశపెట్టాలని తుగ్లక్ 1330లో నిర్ణయించాడు. కానీ నాణేల ముద్రణ విషయంలో ఇతరులు తయారుచేయకూడదన్న ఆంక్షలను విధించకపోవడం, అధికార పర్యవేక్షణ కొరవడటంతో ప్రతి ఇల్లు ఒక టంకశాలగా మారి నకిలీ నాణేలు మార్కెట్‌లోకి వెల్లువెత్తాయి. దీంతో తుగ్లక్ తన నామమాత్రపు నాణేలను చెలామణి నుంచి ఉపసంహరించాడు. రాగి నాణేలు తీసుకుని వెండి నాణేలు ఇచ్చాడు. ఈ ప్రక్రియలో ప్రజలు సుల్తాన్‌ను మోసగించారు. ఖజానా ఖాళీ అయ్యింది.

తుగ్లక్ రాగి నాణేలు


తుగ్లక్ రాగి నాణేల పంపిణీ దృశ్యం

ఈ) వ్యవసాయాభివృద్ధి: దేశంలో వ్యవసాయాభివృద్ధి చేసి ప్రభుత్వ సంపదను పెంచడానికి 'దివాన్-ఇ-కోహీ' అనే ప్రత్యేక వ్యవసాయ శాఖ ఏర్పాటు చేశారు. అది రైతుల సంక్షేమానికి చర్యలను చేపట్టింది.

ఉ) ఖోరసాన్ దండయాత్ర: తుగ్లక్ సామ్రాజ్యవాది. మధ్య ఆసియా రాజ్యమైన ఖోరసాన్‌ను జయించడానికి ఒక భారీ పథకాన్ని రూపొందించాడు. అపార ధనం వెచ్చించి, దాదాపు నాలుగు లక్షల సైన్యాన్ని ఏర్పాటు చేసి ఏడాది జీతాన్ని ముందుగానే చెల్లించాడు. తర్వాత హిమాలయ పర్వతాలు దాటడంలో కష్టనష్టాలను గ్రహించి ఖోరసాన్ పథకాన్ని నిలిపేసి సైన్యాన్ని రద్దు చేశాడు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. ఈ విధంగా తుగ్లక్ ప్రయోగాలు, ఆశయాలన్నీ విఫలమై, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వచ్చింది.

◆ క్రీ.శ.1335లో మధుర నవాబైన జలాలుద్దీన్ హసన్ స్వతంత్రుడయ్యాడు. ◆ దక్షిణాదిన క్రీ.శ.1336లో హరిహర రాయలు, బుక్కరాయలు స్వాతంత్ర్యం ప్రకటించుకుని, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ◆ ఓరుగల్లులో ముసునూరి కాపయ నాయకుడు, బెంగాల్లో ఫక్రుద్దీన్ తిరుగుబాటు చేయగా, గుల్బర్గాలో హసన్ గంగూ 1347లో బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ తిరుగుబాట్లను అరికట్టడానికి సుల్తాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

మరణం: క్రీ.శ.1351లో గుజరాత్‌లో థాగీ సుల్తాన్ చేసిన తిరుగుబాటును అణచివేయడానికి తుగ్లక్ బయలుదేరాడు. మార్గమధ్యంలో జ్వరపీడితుడై థట్టా సమీపంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇతడి మరణంపై బరౌనీ "ప్రజల నుంచి సుల్తాన్, సుల్తాన్ నుంచి ప్రజలు బంధ విముక్తులయ్యారు." అని వర్ణించాడు.

ఫిరోజ్ షా తుగ్లక్ (1351-88): మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం తర్వాత బంధువు ఫిరోజ్ షా తుగ్లక్ సుల్తాన్ పదవి చేపట్టాడు. మతం, విద్య, శాంతి, నీటిపారుదల, నిర్మాణాల పట్ల ఇతడు ఆసక్తిని ప్రదర్శించాడు. కానీ అప్పటికే రాజ్యం ఆర్థిక సంక్షోభంలో ఉంది. సామ్రాజ్య విచ్ఛిన్నాన్ని అరికట్టలేకపోయాడు. తన విధానాలతో మరింత వినాశనానికి కారణమయ్యాడు. షరియత్‌కు అనుగుణంగా పాలించాడు. పాలనలో ఉలేమాలకు ప్రాముఖ్యత ఉండేది. సర్దారుల సంతృప్తికి అల్లాఉద్దీన్ రద్దుచేసిన 'ఇక్త' వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టాడు. బానిసలు, పేదల ప్రయోజనం కోసం దివాన్ ఇ బందగాన్, దివాన్ ఇ ఖైరత్ అనే శాఖలను ప్రభుత్వంలో స్థాపించాడు. ప్రజల కోసం దార్-ఉల్-షిఫా అనే వైద్యశాలలు నిర్మించాడు. వ్యవసాయాభివృద్ధికి కాలువలు తవ్వించాడు. రైతు బకాయిలు రద్దు చేశాడు. ఫతేబాద్, హిస్సార్, ఫిరోజాబాద్, జాన్‌పూర్ తదితర నూతన నగరాలను నిర్మించాడు. కుతుబ్ మినార్ పాక్షికంగా దెబ్బతినడంతో బాగుచేయించి అదనంగా రెండు అంతస్తులు కట్టించాడు. మీరట్‌లోని అశోక స్తంభాలను దిల్లీకి తెప్పించాడు. ఫిరోజ్ షా మరణానంతరం (1388) దిల్లీలో తిరుగుబాట్లతో సుల్తాన్‌లు తరచూ మారారు. నసీరుద్దీన్ మహమ్మద్ కాలంలో సమర్ఖండ్ పాలకుడు తిమూర్ దండయాత్ర చేసి సంపదను దోచుకుని ప్రజలను చిత్రహింసలు పెట్టాడు. తన ప్రతినిధిగా ఖిజార్‌ఖాన్‌ను ముల్తాన్‌లో ఉంచాడు. నసీరుద్దీన్ తర్వాత ఖిజార్‌ఖాన్ దిల్లీని ఆక్రమించి సయ్యద్ వంశాన్ని స్థాపించాడు.

రచయిత: రామావతారం

మాదిరి ప్రశ్నలు

■ ఏ దేశంలో ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ఓడరేవు పునరాభివృద్ధి, వ్యూహాత్మక సహకారాన్ని అందించేందుకు ఇటీవల భారత ప్రభుత్వం రూ.680 మిలియన్ డాలర్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది?

కరెంట్ అఫైర్స్

జ: మారిషస్ (ఈ దేశ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్‌గులం భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రకటన చేశారు.)

■ దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు నమో భారత్ ఇటీవల ఏ మార్గంలో గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించి వార్తల్లో నిలిచింది?

జ: దిల్లీ- మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టీఎస్)

■ ఇటీవల ఏ భారత మాజీ ప్రధాన మంత్రికి మరణానంతరం ప్రతిష్ఠాత్మక పీవీ నరసింహారావు స్మారక ఆర్థికశాస్త్ర పురస్కారాన్ని ప్రకటించారు?

జ: డాక్టర్ మన్మోహన్ సింగ్ (పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది.)

■ ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?

జ: సెప్టెంబరు రెండో శనివారం ('ఫస్ట్ ఎయిడ్ అండ్ క్లైమేట్ చేంజ్' అనే థీమ్‌తో ఈ ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహించారు.)

మరింత సమాచారం

దరఖాస్తు చేశారా?

☛ ఎన్ఎస్‌యూటీ దిల్లీలో 176 ప్రొఫెసర్ ఖాళీలు
చివరి తేదీ: 2025 నవంబరు 11.

☛ ఈఎస్ఐసీ దిల్లీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు (40)
చివరి తేదీ: నవంబరు 11, 2025

వ్యతిరేక అభిప్రాయాలతో నిర్ణయం వద్దు! — లైఫ్‌స్కిల్స్

అక్కడో.. ఇక్కడో.. ఎక్కడో విన్న ఆధారరహితమైన విషయాలను నమ్మి ఒక స్థిర నిర్ణయానికి రాకూడదు. హేతుబద్ధత లేకుండా తొందరపాటుతో, వ్యతిరేక ఆలోచనలతో తీసుకునే నిర్ణయం సరిగా ఉండదు. అలాంటి మనస్తత్వం ఒక్కోసారి కెరియర్‌కూ, జీవితంలో ఎదుగుదలకూ ఆటంకమవుతుంది. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఉంటాయనే అభిప్రాయంతో కొందరు ప్రతిభావంతులు ఆ పోటీ పరీక్షలను కనీసం ప్రయత్నించరు. వ్యతిరేక భావం ఉన్న అంశాన్ని ఎలా సరిచేసుకోవాలో, సవ్యమైన అభిప్రాయాలతో మెరుగైన నిర్ణయం ఏవిధంగా సాధ్యమవుతుందో చక్కటి ఉదాహరణలతో సహా తెలుసుకోవడానికి **క్యూఆర్ కోడ్** స్కాన్ చేయండి.

ట్రిపుల్‌ఐటీలో ఐడియా ఇన్నోవేషన్ పోటీలు విజయవంతం

డ్రోన్ పని తీరును పరిశీలిస్తున్న ఎన్‌సీసీ అధికారులు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఐడియా ఇన్నోవేషన్ ఇంటర్ గ్రూపు పోటీలు విజయవంతమైనట్లు క్యాంప్ అడ్జుటెంట్ కెప్టెన్ సీహెచ్.ఎస్.ఆర్. నవీన్‌కుమార్ తెలిపారు. కాకినాడ గ్రూప్ ఆధ్వర్యంలో 17వ ఆంధ్ర బెటాలియన్ విజయవాడ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అజిత్‌సింగ్ తోమర్ పర్యవేక్షణలో నిర్వహించినట్లు చెప్పారు. ఏపీ తెలంగాణ పరిధిలో 9 గ్రూపు హెడ్ క్వార్టర్లు ఉంటే ఏపీ నుంచి 5 తెలంగాణ నుంచి 4 గ్రూపులు పాల్గొన్నాయన్నారు. ప్రతి గ్రూపు నుంచి సాంకేతిక నైపుణ్యం కలిగిన రెండు ప్రాజెక్టులు ఎంపిక చేసి పోటీలను నిర్వహించామన్నారు. జ్యూరీ సభ్యులుగా లెఫ్టినెంట్ కల్నల్ హెచ్.లలిత్ బాబు, (కడప), లెఫ్టినెంట్ కల్నల్ కె.ఎస్.పండియన్(సికింద్రాబాద్), బి.వినోద్‌బాబు(ఆర్జీయూకేటీ అసిస్టెం ట్ ప్రొఫెసర్)లు వ్యవహరించారన్నారు. గ్రూపు కమాండ్ లెఫ్టినెంట్ కల్నల్ సుంధాంశు దూబే(గుంటూరు) పరిశీలించారు. ఈ పోటీల్లో హైదరాబాద్ గ్రూపు క్యాడెట్లు ప్రథమస్థానం, తిరుపతి గ్రూప్ ద్వితీయ, గుంటూరు తృతీయ, కాకినాడ నాలుగో స్థానం సాధించిందన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆచార్య ఎస్.అమరేంద్రకుమార్, ఇతర ఆచార్యులు పాల్గొన్నారు.

ఓటరు జాబితాలు సరికొత్తగా..
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దిశగా అధికారుల అడుగులు

ఈనాడు – అమరావతి

ఓటరు జాబితాలు సరికొత్తగా రూపొందనున్నాయి. 23 ఏళ్ల తరవాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దిశగా అధికారులు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 13న గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని అధికారులు, సిబ్బందికి దృశ్యమాధ్యమంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఓటరు జాబితాల్లో మార్పులు చేర్పులకు ఏటా స్పెషల్ సమ్మరీ రివిజన్ ఉంటుంది. పాత జాబితాల ఆధారంగా మృతుల పేర్లు తొలగించడం, వలస వెళ్లిన వారి వివరాలు మార్చడం, డబుల్ ఎంట్రీలు, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు తదితరాలు చేస్తుంటారు. ఐదేళ్లకోసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఈ ప్రక్రియలో పాత జాబితాలతో సంబంధం లేకుండా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు కొత్తగా నమోదు చేస్తారు. 2002 తరవాత తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దీన్ని చేపట్టడంపై కసరత్తు జరుగుతోంది. మరో రెండు నెలల్లో ప్రారంభించేందుకు వీలుగా శిక్షణపై ప్రస్తుతం దృష్టి పెట్టారు.

13న మూడు జిల్లాలకు..

ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు దృశ్య మాధ్యమంలో అన్ని జిల్లాల్లోని కలెక్టర్లు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్ఓలకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తాజాగా ఉత్తర్వులిచ్చారు. అందులో గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఎస్‌పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలకు 13న ఉదయం 11 గంటల నుంచి 12 వరకు షెడ్యూల్ నిర్ణయించారు. ఇందుకు గుంటూరు నగరపాలకసంస్థలోనూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిబ్బంది కూర్చోవడానికి అనువుగా పెద్ద హాలు, అక్కడ ఎల్ఈడీ తెరల ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం

మార్చ్‌పాస్ట్ నిర్వహిస్తున్న క్రీడాకారులు

వజ్రపుకొత్తూరు గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురంలో పాఠశాలల క్రీడల సమాఖ్య(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాలబాలికల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వీటిని టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 572 మంది క్రీడాకారులు హాజరయ్యారు. 52 మంది మేనేజర్లు ఆటలకు ప్రాతినిధ్యం వహించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పలు విభాగాల్లో విజేతలను ప్రకటించారు. వారు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.

విజేతలు.. 80 మీటర్ల హార్డిల్స్

బాలుర విభాగంలో.. ఎం.ముకేష్ (గుంటూరు), అబ్దుల్ సమద్ (నెల్లూరు), ఎ.గంగాధర్ ఆదిత్య (తూర్పు గోదావరి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. 400మీ. పరుగు పందెం: బాలురు: సీహెచ్.రాకేశ్ (వైఎస్ఆర్ కడప), జి.బాలసాయి మణిదీప్ (గుంటూరు), కె.అహరుణ్ (పశ్చిమ గోదావరి)

పరుగు పందెంలో తలపడుతున్న బాలికలు

ఉపాధి హామీ పథకం సుస్థిరాభివృద్ధికి తోడ్పడాలి: పెమ్మసాని

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల్లో పెద్ద చెరువులను గుర్తించాలని అధికారులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఉపాధి హామీ పథకం, గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యక్రమాల అమలుపై పెమ్మసాని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద చెరువుల్లో నీటి సంరక్షణతోపాటు వాటిని అందంగా, ఆహ్లాదంగా రూపొందించాలన్నారు. చెరువుల వద్ద వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తే ప్రజలకు బహుళ ఉపయోగాలు ఉంటాయన్నారు. ఉపాధి హామీ పథకం పనులు సుస్థిర ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నారు. కొబ్బరి, కాయగూరల సాగును ప్రోత్సహిస్తామని, రైతులకు ఏవి ఉపయోగమో గుర్తించాలని ఆదేశించారు. జిల్లాలోని ఉత్తమ స్వయం సహాయక సంఘాలను క్లస్టర్‌గా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పచ్చళ్లు తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో చేపడుతున్న పనుల గురించి జిల్లా కలెక్టరు ఎ.తమీమ్ అన్సారియా, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ వి.శంకర్ వివరించారు. ఎస్‌హెచ్‌జీ మహిళలు స్వయంఉపాధి యూనిట్ల ఏర్పాటు, నిర్వహణ గురించి డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.వి.విజయలక్ష్మి, గృహ నిర్మాణాల ప్రగతి గురించి జిల్లా గృహనిర్మాణసంస్థ అధికారి ప్రసాద్ వివరించారు. సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ సి.పి.రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టరు అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.

ఆనాటి చెలిమి.. ఈనాటి కలిమి

పూర్వవిద్యార్థిని, చలనచిత్రనటి జయలలితను సత్కరిస్తున్న నిర్వాహకులు

సమావేశంలో పాల్గొన్న పూర్వ విద్యార్థినులు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆరు సంవత్సరాల నాటి చెలిమి అరవై సంవత్సరాల అనుబంధ గంధంతో పరిమళించి మధురానుభూతుల అపురూప సమ్మేళనంగా ఆబాల్య మిత్రుల సమ్మేళనం శనివారం జరిగింది. గుంటూరు బ్రాడీపేటలోని బండ్లమూడి హనుమాయమ్మ బాలికోన్నత పాఠశాలలో 1961 నుంచి 1966 సంవత్సరాల మధ్య చదువుకున్న విద్యార్థినులు పాఠశాలలో సమావేశమయ్యారు. నాటి పాపలంతా నేడు పలు రంగాల్లో ఉన్నత స్థాయికి చేరి సమావేశానికొచ్చి సందడి చేశారు. తొలుత పూర్వ విద్యార్థినులు చింతగుంట సీతామహాలక్ష్మి, చిత్రపు రాధ, దేశిరాజు జయశ్రీ, మన్నవ వరసుబ్బలక్ష్మి, దామరాజు దమయంతి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రార్థన గీతాన్ని డాక్టర్ సుమిత్ర ఆలపించారు. వందే మాతర గేయం 150 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా గీతాన్ని దమయంతి తదితరులు ఆలపించారు. పాఠశాల వ్యవస్థాపకులు హనుమాయమ్మ, ఏక ఆంజనేయులు సేవల మీద మనోరమ బృందం గేయాలను ఆలపించింది. చలనచిత్రనటి, పూర్వ విద్యార్థిని జయలలిత ప్రత్యేక ఆహ్వానితురాలిగా హాజరై పాఠశాలతో తన అనుబంధాన్ని వివరించారు. పూర్వ విద్యార్థినుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ రాజరాజేశ్వరి పాఠశాల ప్రగతి, పూర్వ విద్యార్థినుల కర్తవ్యం, సామాజిక బాధ్యత గురించి వివరించారు. కార్యదర్శి డాక్టర్ సుమిత్ర వార్షిక నివేదిక సమర్పించారు. సమావేశంలో పాఠశాల కార్యదర్శి దేశిరాజు సాయి, అధ్యక్షుడు శాంతిభూషణ్ మాట్లాడారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థుల సంఘం ప్రతినిధులు శ్రీదేవి, హరిపార్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థినులు ఆటపాటలతో కేరింతలు కొట్టారు.

నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గం నియామకం

నూతన కార్యవర్గ సభ్యులతో ఘంటసాల శ్రీనివాసరావు తదితరులు

జిల్లాపరిషత్తు(గుంటూరు): ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ ఆదేశాలతో జిల్లా నూతన అడహక్ బాడీ కో-ఆప్షన్ అధికారి కె.సుబ్బనారాయణ 9 మంది జిల్లా కార్యవర్గ సభ్యులను శనివారం నియమించారు. జిల్లా అధ్యక్షుడుగా కె.శ్రీనివాసరావు, అసోసియేట్ అధ్యక్షుడుగా బి.వినోద్‌చౌదరి, ఉపాధ్యక్షులుగా బి.రమేష్, పి.కోటేశ్వరరావు, కార్యదర్శిగా ఎం.వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శులుగా జి.నరేష్, షేక్ సైదాబీ, కోశాధికారిగా వి.విజయ్‌ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.సేతురామ్‌నాయక్ నియమితులయ్యారు. నగరంలోని సంఘ కార్యాలయంలో జరిగిన అభినందన సభకు ఏపీ ఎన్జీజీవోల సంఘం అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూర్ హరీఫ్, నగర కార్యదర్శి కల్యాణ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఎస్.సాయిరాం, జిల్లా అధ్యక్షుడు జి.గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా

తెనాలి టౌన్, న్యూస్‌టుడే: ప్రతి పేద కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలోని కార్యాలయంలో శనివారం నియోజకవర్గ పరిధిలోని 28 మంది లబ్ధిదారులకు రూ.15.09 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఆయన అందించి మాట్లాడారు. అర్హులైన వారందరినీ ఈ పథకం ద్వారా ఆదుకుంటామని, దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలోని 304 మంది లబ్ధిదారులకు రూ.3.42 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించామని వివరించారు.

చెక్కులు అందుకున్న లబ్ధిదారులతో మంత్రి నాదెండ్ల మనోహర్

అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్టు

నిందితుడి వివరాలు తెలుపుతున్న సీఐ రమేష్

చిలకలూరిపేట గ్రామీణ, పట్టణం, న్యూస్‌టుడే: చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన పొగాకు వ్యాపారికి గుంటూరు ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్‌ని అంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. రికార్డులు సరిగా లేవని, వచ్చి సీజ్ చేస్తామని బెదిరించాడు. రాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలన్నారు. నమ్మిన వ్యాపారి వెంటనే రూ.15వేలు ఫోన్‌పే చేశాడు. ఇలానే చిలకలూరిపేటకు చెందిన మరో పొగాకు వ్యాపారికి ఫోన్ వచ్చింది. ఆయన వెంటనే అర్బన్ సీఐ రమేష్‌కు సమాచారం ఇచ్చారు. సాంకేతికతను ఉపయోగించి ఫోన్ ఎక్కడనుంచి వచ్చిందో తెలుసుకుని సిబ్బందిని పంపి సదరు నిందితుడిని శనివారం అరెస్టు చేశారు. అర్బన్ పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో సీఐ రమేష్ ఆ వివరాలు వెల్లడించారు. గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన చదలవాడ తిరుమలరెడ్డి 2017 నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎంతో మంది వ్యాపారుల నుంచి నగదు వసూలు చేశారన్నారు. ఇతనిపై తుని, వైజాగ్, కంభం, గుంటూరు, చిలకలూరిపేట పట్టణం, రూరల్‌లో మొత్తం 8 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో బంగారు, పొగాకు తదితర వ్యాపారుల వివరాలు తెలుసుకుని వారికి ఫోన్‌చేసి ఆదాయపు పన్ను అధికారిని అంటూ బెదిరింపులకు పాల్పడి అందినకాడికి వసూలు చేస్తుంటారని చెప్పారు. వ్యాపారి ధైర్యంగా సమాచారం ఇవ్వడంతో అతని గుట్టు రట్టుచేశామన్నారు. ఇలా ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

కొనసాగుతున్న కృష్ణా వరద

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఆరు గంటలకు 5 గేట్లను రెండు అడుగులు, మిగతా 64 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. 53,460 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణా డెల్టాలోని పంట కాల్వలకు 7,546 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు 2,311, కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వకు 5,009, గుంటూరు ఛానల్‌కు 226 క్యూసెక్కులు ఇస్తున్నారు.

(c) eenadu

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

ప్రత్తిపాడు మార్కెట్ యార్డుకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం

అంకిరెడ్డిపాలెం(కాకుమాను), న్యూస్‌టుడే: ప్రత్తిపాడు మార్కెట్ యార్డును రెండేళ్లు జాగ్రత్తగా నిర్వహణ చేస్తే ఏడాదికి రూ. 300 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. యార్డుకు వచ్చిన ఆదాయంలో 30 శాతం వరకు అంటే రూ. 100 కోట్లు 5 మండలాల్లోని అభివృద్ధి పనులకు వినియోగించుకోవచ్చన్నారు. గ్రామీణ గుంటూరు మండలంలోని అంకిరెడ్డిపాలెంలో నూతన తాత్కాలిక వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనలో ఉందన్నారు. ప్రస్తుతం మార్కెట్ ఉన్న స్థలం చాలదన్నారు. కనీసం 200 ఎకరాలు ఏర్పాటు చేయాలన్నారు. మార్కెట్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక జరుగుతుందన్నారు. జనసేన పార్టీ సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు, మార్కెట్ యార్డు ఛైర్మన్ బొందలపాటి అమరేశ్వరి, వైస్ ఛైర్మన్ బాబు, తెదేపా నాయకులు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, కమిటీ డైరక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రామాంజనేయులు, ఛైర్మన్ అమరేశ్వరి తదితరులు

చేనేత కార్మికులకు మజూరీ పెంచాలి

సమావేశమైన ప్రతినిధులు

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరిలో చేనేత కార్మికులకు 40 శాతం మేర మజూరీ పెంచాలని చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కోరింది. నగరంలోని నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీభద్రావతి సమేత భావనా రుషి స్వామివార్ల కల్యాణ మండపంలో కార్మిక సంఘాల ప్రతినిధులు శనివారం సమావేశమయ్యారు. గతంలో మాస్టర్ వీవర్లు ఇస్తున్న మంజూరీ పరిమితి ఈ నెల 19తో ముగియనున్నందున.. ఈసారి మజూరీలు పెంచాలని కోరుతూ ఈ నెల 12వ తేదీ భారీ ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. సమన్వయ కమిటీ సభ్యులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, రామనాదం పూర్ణచంద్రరావు, కూరపాటి కోటేశ్వరరావు, గుత్తికొండ ధనుంజయరావు, కౌతవరపు వెంకటేశ్వరరావు, బత్తుల గిరి, ఈశ్వరరావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

యానిమేటర్ రూ.1.42 లక్షలు స్వాహా చేశారని ఫిర్యాదు

కాకుమాను, న్యూస్‌టుడే: మండలంలోని అప్పాపురం గ్రామానికి చెందిన యానిమేటర్ సుజాతపై డ్వాక్రా మహిళలు శనివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మాధురి డ్వాక్రా గ్రూపులో 5 మంది సభ్యులు రూ. 3.50 లక్షలు రుణం తీసుకుని, ప్రతి నెలా రుణం నగదును యానిమేటర్‌కు బ్యాంకులో చెల్లించాలని ఇస్తున్నామని చెప్పారు. మొత్తం నగదు బ్యాంకులో చెల్లించినట్లు యానిమేటర్ చెప్పారని, తిరిగి డ్వాక్రా రుణం కోసం బ్యాంకుకు వెళ్లగా రూ. 29 వేలు చెల్లించాల్సి ఉందని సిబ్బంది చెప్పారన్నారు. దీనిపై సుజాతను ప్రశ్నించగా సొంతానికి వాడుకున్నానని.. నాకు సంబంధం లేదని బెదిరిస్తున్నారని వారు పేర్కొన్నారు. జీవన ప్రకాష్ గ్రూప్ నుంచి రూ. 26 వేలు, కరుణామయుడు గ్రూపు నుంచి రూ. 60 వేలు, ప్రతిభ గ్రూపు నుంచి రూ. 27 వేలు చొప్పున ఆమె రూ. 1.42 లక్షలు సొంతానికి వాడుకున్నారని మహిళలు ఫిర్యాదు చేశారు.

బాపట్ల ఎమ్మెల్యే కుమారుడి వివాహ వేడుక

మంగళగిరి, న్యూస్‌టుడే: బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కుమారుడు రాకేష్‌వర్మ, రూపానాగదేవికల వివాహ వేడుక శనివారం రాత్రి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో వైభవంగా జరిగింది. సీఎం చంద్రబాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఈ వేడుకకు హాజరయ్యారు.

నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న సీఎం చంద్రబాబు

కార్తిక వనసమారాధన

రావిపాడు(పెదనందిపాడు) న్యూస్‌టుడే: రావిపాడులో శనివారం గ్రామస్థుల ఆధ్వర్యంలో శనివారం కార్తిక వనసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నాపెద్దా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

స్విమ్మింగ్ పోటీల్లో అక్కాచెల్లెళ్ల సత్తా

తాడేపల్లి, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న అక్కాచెల్లెళ్లు షేక్ నస్రీన్ రెండు వెండి, షేక్ నజిరెన్ మూడు బంగారు పతకాలు ప్రతిభ చాటారని ప్రధానోపాధ్యాయుడు కాకుమాను జోజప్ప శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థినులను ఉపాధ్యాయులు అభినందించారు.

బంగారు పతకాలు సాధించిన బాలికలు

హాకీ టోర్నీలో..

మేడికొండూరు, న్యూస్‌టుడే: మేడికొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు హాకీ పోటీల్లో ప్రతిభ చూపారు. బాపట్ల జిల్లా చెరవు జమ్ములపాలెంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న అండర్ - 17 విభాగం జిల్లా జట్ల ఎంపిక జరిగింది. పోటీల్లో పాఠశాలకు చెందిన శ్రామిక, గ్లోరి, గీతా సింధు, రోషిణి కార్తిక్, పంకజ్‌కుమార్, నాగచైతన్య జిల్లా జట్టులో స్థానం సంపాదించారన్నారు. హెచ్‌ఎం జయప్రద, పీడీ వాణిసుశీల, ఉపాధ్యాయుడు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎంపికైన విద్యార్థులతో ఉపాధ్యాయులు

(c) eenadu

మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మంగళగిరికి చెందిన పోలవరపు నీరజ రూ. 1,00,501 విరాళాన్ని శనివారం అందజేశారు. పోలవరపు వెంకట సాయి మనోజ్ చౌదరి పేరుతో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయాలని దాత దేవస్థాన అధికారులను కోరారు. అనంతరం దాత కుటుంబానికి దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం సూపరింటెండెంట్ జగదీష్ వారి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

దాత నీరజకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న సూపరింటెండెంట్ జగదీష్

వేంకటేశ్వరునికి దీపారాధన

ఈమని(దుగ్గిరాల), న్యూస్‌టుడే: ఈమనిలో శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మాసం సందర్భంగా శనివారం రాత్రి దీపారాధన చేశారు. ఆలయం చుట్టూ దీపాలు వెలిగించారు. ధర్మకర్త నాగెళ్ల హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈమని, నల్లమేకలవారి పాలెం గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

రక్షణ గోడ నిర్మాణం

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: ముట్లూరు, లేమల్లెపాడు గ్రామాల మధ్య పంచాయతీ రాజ్ రోడ్డు కోతకు గురైందని, ఈ ప్రాంతంలో రోడ్డు దెబ్బతినకుండా రక్షణ గోడ నిర్మిస్తున్నామని జేఈఈ వెంకటరత్నం తెలిపారు. ఆ మార్గంలో భారీ లోడు వాహనాలను నిషేధించామని, అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మంగళగిరి: 80085 73111 ప్రత్తిపాడు: 99596 89564 తాడికొండ: 97053 99233

మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: నీరుకొండ గ్రామ ప్రధాన రహదారి బస్‌స్టాప్ వెనుక వైపు వ్యర్థాలతో నిండిపోయింది. సమస్యను 'మేమున్నాం..మీకు తోడుగా' ద్వారా స్థానికులు పంచాయతీ కార్యదర్శి సత్యసాయి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లించారు.

స్పందనకు వందనం

తుళ్లూరు, న్యూస్‌టుడే: ఐనవోలు గ్రామంలో టిడ్కో గృహాలు, రామాలయం వీధిలో మురుగు కాలువలు శుభ్రం చేయాలని 'మేమున్నాం మీకు తోడుగా' కార్యక్రమం ద్వారా స్థానికులు సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. స్పందించిన పంచాయతీ కార్యదర్శి సాంబిరెడ్డి పారిశుద్ధ్య కార్మికులతో గ్రామంలో కాలువలను శుభ్రం చేయించి దోమల నివారణ మందు పిచికారీ చేయించారు.

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాయపూడి నుంచి కృష్ణానది లాంచీల రేవు వెళ్లే మార్గంలో కాలువలో పిచ్చి మొక్కలు తొలగించాలని 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా సమస్యను గ్రామస్థులు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన గ్రామ కార్యదర్శి మల్లికార్జునరావు కాలువలో జేసీబీతో పిచ్చి మొక్కలు తొలగింపజేశారు.

తాడికొండ, న్యూస్‌టుడే: బడేపురం గ్రామ శివారులో చెట్టు కొమ్మలు విరిగి రోడ్డుపై అడ్డుగా పడ్డాయి. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా స్థానికులు పంచాయతీ కార్యదర్శి రమణ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన కార్మికులతో కొమ్మలు తొలగింపజేశారు.

ఉచిత మెగా వైద్య శిబిరం నేడు

పెదనందిపాడు, న్యూస్‌టుడే: పెదనందిపాడులోని అశోక ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఒంటి గంట వరకు శ్రీ సాయి సత్య ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్యశిబిరం జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెదనందిపాడు ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరుతున్నారు.

నిమ్మ రైతులను ఆదుకోండి

చిలువూరు(దుగ్గిరాల), న్యూస్‌టుడే: తుపాను కారణంగా నిమ్మ తోటలు దెబ్బతిన్నాయని, ఆ రైతులకు ఎకరాకు రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జములయ్య డిమాండ్ చేశారు. శనివారం చిలువూరు, తుమ్మపూడి, రేవేంద్రపాడులలోని నిమ్మ తోటల్ని పరిశీలించారు. నిమ్మ రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన అన్నారు. ఆ సంఘం నాయకులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ఖాజా, కరీముల్లా, సుబ్రహ్మణ్యం తదితరులున్నారు.

కష్టాలు దాటేలా.. కన్నీళ్లు తుడిచేలా..

అసంఘటిత రంగ కార్మికులకు 'ఈ-శ్రమ్' కార్డులు

మేడికొండూరు, ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ సాకారంతో కేంద్రం అసంఘటిత రంగ కార్మికులకు కొత్తగా 'ఈ - శ్రమ్' కార్డులు మంజూరు చేసే ప్రక్రియ నిర్వహిస్తోంది. కార్మిక శాఖ సిబ్బంది గ్రామాల్లో తిరుగుతూ అర్హుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. తాడికొండ నియోజకవర్గం పరిధిలో ఈ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. పేర్లు నమోదు చేసుకున్న వారికి 12 అంకెలతో గుర్తింపు కార్డు మంజూరు చేస్తారు. మొత్తం 1.03 లక్షల మంది కార్మికులు ఉండగా.. 'ఈ-శ్రమ్' కార్డుల కోసం ఇప్పటి వరకు 47 వేలు మంది నమోదు చేసుకున్నారు.

ఎవరు అర్హులు... 16 నుంచి 59 సంవత్సరాలు లోపు ఉండి.. ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యం లేని వారు. సిమెంటు, చెక్క, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, కార్పెంటర్లు, ఆటో, కారు చోదకులు, పెయింటర్లు, వెల్డింగ్, శానిటరీ వర్కర్స్, చేనేత, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, తోపుడు బండ్ల వ్యాపారులు, ఉపాధి హామీ కూలీలు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతర చేతి వృత్తులు వారు.

ప్రయోజనం ఇదీ... ప్రమాద బీమా రూ.2 లక్షలు, సామాజిక భద్రత, సంక్షేమ పథకాల అమలు, వలస కార్మికులకు ఉద్యోగ అవకాశం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం పొందుతారు.

కావాల్సిన పత్రాలు.. ఆధార్ సంఖ్య, చరవాణి నంబరు, వ్యక్తిగత బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్‌సీ నంబరు, నామినీ ఆధార్ కార్డు, వారి ఇతర వివరాలు.

నమోదు ఎక్కడంటే.. సమీపంలోని సీఎస్‌సీ కేంద్రం, గ్రామ సచివాలయం, కార్మిక శాఖ సిబ్బందిని సంప్రదించవచ్చు.

వివరాలు ఇలా.. (వేలల్లో..)

మండలం	కార్మికులు	నమోదైంది
మేడికొండూరు	25	12
ఫిరంగిపురం	28	11
తాడికొండ	30	14
తుళ్లూరు	20	10

విశదలలో శ్రామికుల వివరాలు నమోదు చేస్తున్న కార్మికశాఖ సిబ్బంది

సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వం ఏర్పాటు కల్పించిన అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి. వివరాలకు గుంటూరులోని కార్మిక శాఖ కార్యాలయాన్ని ఆశ్రయించవచ్చు. మరింత సమాచారానికి 94925 55157 నంబర్‌లో సంప్రదించవచ్చు.

- గాయత్రి, డిప్యూటీ లేబర్ కమిషనర్

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక

యశ్వంత్ దుర్గారామ్

దుగ్గిరాల, న్యూస్‌టుడే: ఈమని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన యశ్వంత్‌దుర్గారామ్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయిని ఎ.ఝాన్సీవాణి శుక్రవారం తెలిపారు. 14 ఏళ్ల లోపు విభాగంలో అతడు ఎంపికయ్యాడన్నారు. క్రీడాకారుని, వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించారు.

ఆర్టీసీ ఉద్యోగుల నిరసన

మంగళగిరి, న్యూస్‌టుడే: ఆర్టీసీలో 2019లో ఇచ్చిన సర్క్యులర్‌కు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తూ మంగళగిరి ఆర్టీసీ బస్‌స్టాండ్ వద్ద ఎన్ఎంయూఏ చేస్తున్న రిలే దీక్షలు శనివారం నాటికి మూడో రోజుకు చేరాయి. గతంలో తప్పుచేసిన ఉద్యోగికి ఒక పనిష్మెంట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఒక తప్పునకు రెండు పనిష్మెంట్లు ఇవ్వడం దారుణమని నాయకులు పేర్కొన్నారు.

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

మోరంపూడి(దుగ్గిరాల), న్యూస్‌టుడే: మోరంపూడి వద్ద శనివారం మధ్యాహ్నం ఒకే మార్గంలో వెళ్తున్న వాహనాలు వెనుక నుంచి ఒకదానికొకటి ఢీకొన్నాయి. వివరాల్లోకెళితే.. ముందు వెళ్తున్న వాహనాల కారణంగా బస్సు చోదకుడు ఆకస్మిక బ్రేక్ వేశాడు. దీంతో దాన్ని వెనుక వస్తున్న మరో బస్సు ఢీ కొట్టింది. ఈ క్రమంలో రెండో బస్సును దాని వెనుక వస్తున్న లారీ ఢీకొంది. తీవ్రత చాలా స్వల్పంగా ఉండడంతో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోగా. .దుగ్గిరాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రమబద్ధీకరించారు.

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

తాడేపల్లి, న్యూస్‌టుడే: మంత్రి నారా లోకేశ్ సహకారంతో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను తెదేపా నాయకులు శనివారం బాధితుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. తాడేపల్లి 19వ వార్డుకు చెందిన చల్లా వెంకటేశ్వర్లుకు రూ.2 లక్షలు, 12వ వార్డుకు చెందిన షేక్ సైదావలికి రూ.1.50 లక్షలు విలువైన చెక్కులను నియోజకవర్గ తెదేపా పరిశీలకులు మమ్మిడి సత్యనారాయణ, తాడేపల్లి పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు తదితర నాయకులు అందించారు.

వైద్య సామగ్రి, దుప్పట్ల పంపిణీ

మోరంపూడి(దుగ్గిరాల), న్యూస్‌టుడే: మోరంపూడి గ్రేటనాల్టెస్‌లో డైరక్టర్ వంగర హేమ్‌చంద్ ఆధ్వర్యంలో శనివారం కాలిపుండు వ్యాధి పీడితులకు ఉచితంగా మందులు, వైద్య సామగ్రి అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులకు ఫిజియోథెరపిస్టు శివకుమార్ సొంతగా చికిత్స చేసుకునే విధానాన్ని వివరించారు. బాధితులందరికీ తెనాలిలోని 'అమరావతి సర్జికల్స్' యాజమాన్యం సమకూర్చిన దుప్పట్లను పంపిణీ చేశారు.

విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచాలి

వట్టిచెరుకూరు: కార్యక్రమంలో ఎంఈవో నిర్మల, ప్రధానోపాధ్యాయులు

పెదనందిపాడు, న్యూస్‌టుడే: విద్యార్థులలో సృజనాత్మకత పెంపొందించేందుకు ఉపాధ్యాయులు నైపుణ్యాలపై పట్టు సాధించాలని టీచ్ టూల్ జిల్లా పర్యవేక్షణాధికారి టి.వీరయ్య అన్నారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి తగు విధంగా బోధన నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో జాకబ్, ఆర్పీలు ఆదుం షఫీ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

దుగ్గిరాల, న్యూస్‌టుడే: తరగతి గదిలో ఉపాధ్యాయుని బోధన పరిశీలించి, వారిలో నైపుణ్యాలు పెంచేందుకు నియమించిన ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ తరగతులు (టీచ్ టూల్) శనివారంతో ముగిశాయని ఎంఈవో-2 కాజ లక్ష్మీనారాయణ తెలిపారు. గతేడాది టీచ్ టూల్‌కు ఉపాధ్యాయులు ఎంతో సహకరించారన్నారు. రిసోర్స్‌పర్సన్లగా ఉన్నం ప్రసాద్, చలపతిరావు, సమన్వయకర్తగా తోట వీరయ్య వ్యవహరించారు.

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: వట్టిచెరుకూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు కొనసాగుతున్న శిక్షణ శిబిరాన్ని ఎంఈవో-2 నిర్మల శనివారం పరిశీలించి పలు సూచనలు చేశారు. రిసోర్స్‌పర్సన్‌లుగా బీవీ శివ రామ్‌ప్రసాద్, నరేంద్రలు వ్యవహరించారు.

యాదగిరీశుడి సేవలో హైకోర్టు జడ్జి

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత కుటుంబ సమేతంగా శనివారం సందర్శించారు. శ్రీలక్ష్మీనారసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులతో ఆశీస్సులు పొందారు. తొలుత న్యాయమూర్తికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు.

అవస్థల నడుమ 'ఆఖరి మజిలీ'

కొమ్మమూరు కాలువ మెట్ల మీదుగా అంతిమయాత్ర

దుగ్గిరాలలో ముస్లిం సోదరులు తమ ఆత్మీయుల అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేందుకు ఏళ్లుగా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ అలీనగర్‌లో 200కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎవరు చనిపోయినా అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని కొమ్మమూరు కాలువ, మరో వైపు గుడివాడ ఛానల్ మధ్యలో ఉన్న మెట్ల మీదుగా తీసుకెళ్లాలి. ఈ సమయంలో పొరపాటున అదుపుతప్పితే కాలువలో గల్లంతు అవడం ఖాయం. సాధారణంగా ఈ వర్గంలో చనిపోయిన వ్యక్తిని మోసుకెళ్లే పెట్టెను మోయడానికి ఎక్కువ మంది పోటీ పడతారు. దీన్ని పుణ్యంగా భావిస్తుంటారు. కానీ ఇరుకైన మెట్ల మార్గంలో ముందు ఇద్దరు, వెనుక మరో ఇద్దరు మాత్రమే తీసుకెళ్లగలరు. ముస్లిం కాలనీ ఎదురుగా కొమ్మమూరు కాలువపై కాలి వంతెన నిర్మిస్తే కష్టాలు తీరతాయని, ఇది పొలాలు వెళ్లే రైతులకూ మేలు చేస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేశ్‌కు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -న్యూస్‌టుడే, దుగ్గిరాల

దివ్యాంగులకు చేయూత అభినందనీయం

ఫిరంగిపురం గ్రామీణం: ప్రభుత్వం దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు సైకిళ్లు అందించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఫిరంగిపురం తెదేపా కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. నాయకులు మండవ చిన్న నరసింహరావు, కటికల రామకోటేశ్వరరావు, కటికల పాల్గొన్నారు.

ప్రేమమూర్తికి అశ్రునివాళి

కీ॥శే॥ శ్రీమతి వెల్నాటి శివానందం గారు

మంచికి మారుపేరుగా, ఆదర్శ గృహిణిగా, మాకు ప్రేమా, ఆప్యాయతలు పంచిన నీవు ఆకస్మికంగా మానుండి దూరమైననూ సదా మా హృదయాలలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలచివుంటావు. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... నీకివే మా నివాళి

భర్త: వెల్నాటి తిరుపతయ్య
కుమారుడు: వెల్నాటి సూర్యనారాయణ
శ్రీలక్ష్మీ టాకీస్, సత్తెనపల్లి
మరియు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు

పెద్దకర్మ: ది.9-11-2025 ఆదివారం RTC బస్టాండ్ దగ్గర సత్తెనపల్లి కాకతీయ కళ్యాణమండపం నందు జరుపబడును.

ఎవరి ఇష్టం వారిది..!

మంగళగిరి పట్టణం ఇండియన్ ఆయిల్ బంక్ సమీపంలో వాహనదారులు ఇష్టారాజ్యంగా వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. హోటళ్ల వద్ద ద్విచక్ర వాహనదారులు, ఆటోలు రోడ్డుపైనే పార్కింగ్ చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రించడానికి కూడా సిబ్బంది లేరు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, మంగళగిరి గ్రామీణం

పోలవరం, బనకచర్ల అనుసంధాన పథకంపై స్పష్టత ఇవ్వాలి

తుళ్లూరు, న్యూస్‌టుడే: పోలవరం, బనకచర్ల అనుసంధాన పథకంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌లు ఓ ప్రకటనలో కోరారు. బనకచర్ల పథకంతో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పలు రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, మేధావులు సూచించిన నేపథ్యంలోనే ప్రభుత్వం డీపీఆర్ టెండర్ రద్దు చేసిందన్నారు. గోదావరి మిగులు జలాల సద్వినియోగానికి పోలవరం, సోమశిల అనుసంధానాన్ని జాతీయ నదుల అనుసంధాన పథకంలో అంతర్భాగంగా చేయాలని వారు పేర్కొన్నారు.

గుంటూరు వాహినిపై వంతెనలు నిర్మించే ప్రాంతాల పరిశీలన

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: ఓఆర్ఆర్ (బాహ్య వలయ రహదారి) నిర్మాణంలో భాగంగా విజనంపాడు, అనంతవరప్పాడు, చేబ్రోలు మండలంలోని గొడవర్రు గ్రామాల్లో విస్తరించిన గుంటూరు వాహిని, దాని అనుబంధ కాలువలపై వంతెనలు, కల్వర్టులు నిర్మించాల్సిన ప్రాంతాలను అధికారులు శనివారం పరిశీలించారు. సాగునీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఆయా ప్రాంతాలను ఎంపిక చేశారు. నీటి సంఘం డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ ఛైర్మన్ పసుపులేటి శ్రీనివాసరావు, జాతీయ రహదారి సంస్థ అధికారి దత్తాత్రేయ, ఏఈలు జాన్‌బాబు, నాగప్రశాంతి, లస్కర్‌లు పాపారావు, ప్రసాద్‌లు ఉన్నారు.

మహారాజశ్రీ అవనిగడ్డ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో
IP No: 10/2025

Between
Chakka Murali Mohan Rao (చెక్క మురళీమోహన్‌రావు)
- పిటిషనర్/ డెటార్
సనకా నాగ రామాంజనేయులు & 46 ఇతరులు
- రెస్పాండెంట్స్ / రెస్పాండెంట్

1. సనకా నాగ రామాంజనేయులు, S/o కుటుంబరావు, 45 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
2. సనకా రామరత్నం, W/o కుటుంబరావు, 65 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
3. సనకా నాగ రాజకుమారి, W/o నాగరామాంజనేయులు, 40 సం. D.No. 3-89, R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
4. Polavarapu Subbarao, S/o రాఘవరావు, 70 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
5. బొడుగు సాంబశివరావు, S/o పరశురామయ్య, 70 సం. వణుకూరు - పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
6. పోలవరపు సుబ్రహ్మణ్యం, S/o బ్రహ్మారావు, 50 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
7. చెక్క నాగరత్నకుమార్, S/o శ్రీమన్నారాయణ, 42 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
8. సుంకర సాంబశివరావు, S/o కుమారస్వామి, 70 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
9. మానేపల్లి రవీంద్ర, S/o బాలకృష్ణ, 45 సం. కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
10. దేవినేని రత్నభూషణం, 55 సం. తెన్నేరు, కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
11. కోడూరు కృష్ణమోహన్, S/o విజయసారథి, 55 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
12. చెక్క హనుమంతరావు, S/o నాంచారయ్య, 60 సం. మొఘల్‌రాజపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
13. కోట భానుప్రకాశ్, S/o సాంబశివరావు, 58 సం. భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
14. Ch.రామారావు, S/o పూర్ణయ్య, 55 సం. విసకాపాడి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్.
15. కోపిలవాయి చంద్రశేఖర్, S/o నారాయణరావు, 40 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
16. కోట శ్రీనివాస్, S/o సాంబశివరావు, 59 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
17. గూడూరు గోపాలరావు, S/o సీతారామయ్య, 60 సం. R/o వణుకూరు, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
18. నగులూరు వెంకటేశ్వరరావు, S/o మాధవరావు, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
19. Ch.మహేష్, S/o.తెలీదు, 50 సం. R/o బేగంపేట, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
20. తాటికుంట అనిల్, S/o వెంకటేష్, 42 సం. R/o మణికొండ, ఎస్టీన్ ప్లాజా అపార్ట్‌మెంట్స్, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
21. పాలినేని వేణు, S/o.తెలీదు, 50 సం. R/o మీనాక్షి, బాంబోమ్, గచ్చిబౌలి, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
22. లక్ష్మీనారాయణ, S/o.తెలీదు, 55 సం. R/o వాసవి జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, ఎనికేపాడు, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
23. మృత్యుంజయరావు, S/o.తెలీదు, 60 సం. R/o అన్నపూర్ణ రైస్ జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
24. లక్ష్మీనరేంద్ర రైస్‌మిల్, మండపేట, ఈస్ట్‌గోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
25. కృష్ణ కోటి రైస్‌మిల్, R/o వాగల్లుపెరువు, మండపేట, ఈస్ట్‌గోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
26. వల్లభ రైస్‌మిల్, R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, సత్తెనపల్లి.
27. పవార్ రైస్‌మిల్, R/o [illegible], పొన్నూరు - గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, పొన్నూరు.
28. శ్రీరామచంద్ర రైస్‌మిల్, R/o Nidubrolu, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, గుంటూరు.
29. [illegible], S/o.తెలీదు, 55 సం. R/o ఉయ్యూరు, కృష్ణా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, ఉయ్యూరు.
30. తటికొమ్మ కృష్ణమూర్తి, S/o.తెలీదు, 50 సం. R/o రేపల్లె, బాపట్ల జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, రేపల్లె.
31. కాల్లూరు సత్యనారాయణ, S/o.తెలీదు, 70 సం. R/o పోరంకి, పెనమలూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
32. ఆదిత్య బిర్లా ఫైనాన్స్, R/o విజయవాడ, NTR District, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
33. గుడివాక గోపాలకృష్ణ, S/o నాగయ్య, 60 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
34. గుడివాక బాల రమ్య, D/o గోపాలకృష్ణ, 24 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
35. గుడివాక నాగలక్ష్మి, D/o గోపాలకృష్ణ, 36 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
36. గుడివాక ధరణి, D/o గోపాలకృష్ణ, 33 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
37. నడెపల్లి ప్రభాకరరావు, S/o కృష్ణారావు, 60 సం. R/o చిన్నంపేట విలేజ్, చాట్రాయి మండలం, NTR జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, చాట్రాయి.
38. కానేటి హరికృష్ణ, S/o వెంకటగిరి, 30 సం. R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, సత్తెనపల్లి.
39. కర్లపూడి బాలాజీ, S/o వెంకటరత్నం, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
40. ముసునూరు వరలక్ష్మి, W/o సత్యనారాయణ, 40 సం. R/o D.No. 4-12, ఓల్డ్ పోస్టాఫీసు, పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
41. ముసునూరు సత్యనారాయణ, S/o దశరథరామయ్య, 45 సం. Same above. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
42. తోటకూర నాగేశ్వరరావు, S/o పూర్ణచంద్రరావు, 60 సం. D.No. 3-109, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
43. తోటకూర సాంబశివరావు, S/o పూర్ణచంద్రరావు, 62 సం. D.No. 4-116, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
44. యలమంచిలి పద్మజ, W/o వెంకటరత్నం, 60 సం. R/o D.No. 33-41/17 HIG, మాధవేంద్ర కాలనీ, విశాఖపట్నం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VSP.
45. పోలిశెట్టి కోటేశ్వరమ్మ, W/o మురహరిరావు, 54 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
46. పోలిశెట్టి కోటేశ్వరరావు S/o మురహరిరావు, 35 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
47. పోలిశెట్టి రాజ్యలక్ష్మి, D/o మురహరిరావు, 40 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.

పై నెంబరు పిటిషనర్ ఇన్‌సాల్వెన్సీగా డిక్లేర్ చేయమని కోరుచూ పై కోర్టులో ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసుకున్నందున సదరు పిటిషన్‌పై ఆక్షేపణలను తెలుసుకొనుటకు ది. 20-11-2025వ తేది పై వారు కోర్టులో వాయిదా ఉన్నందున పై నెంబరు IP పిటిషన్‌లోని రెస్పాండెంట్స్ గాని మరి ఎవరికైనా ఏవిధమైన అభ్యంతరములు ఉన్నయెడల 20-11-2025వ తేది ఉదయం 10.30 గంటలకు పై కోర్టులో స్వయంగా గాని మీ వకీలు ద్వారా గాని హాజరు అయి అభ్యంతరములు తెలుపుకోవలసినది. లేనియెడల పరోక్షంగా తీర్మానించబడును.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల మేరకు ప్రచురించడమైనది)

ఇట్లు, బడే వేంకట శేషగిరిరావు, M.A., L.L.B., బండే రఘుకుమార్, B.A., L.L.B., అడ్వకేట్స్, అవనిగడ్డ- 521 121, ఫోన్: 89784 49761

మలుపులో గండం

మంగళగిరి మండలం నిడమర్రు గ్రామ టిడ్కో ఇళ్లకు వెళ్లే మార్గంలోని మలుపు వద్ద గుంత ఏర్పడింది. ఇక్కడ వీధి దీపాలు కూడా లేకపోవడంతో రాత్రి వేళ వాహనచోదకులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. ఏ మాత్రం ఆదమరిచినా గుంతలో పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. దీనికితోడు ఇటీవల వర్షానికి రోడ్డు కోతకు గురై అధ్వానంగా మారిందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. -న్యూస్‌టుడే, మంగళగిరి గ్రామీణం

కాలువ కట్ట అధ్వానం

మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల పరిధిలోని పాలడుగు మేజర్ పంట కాలువ అధ్వానంగా మారింది. అక్కడక్కడా రక్షణ గోడలు పడిపోయాయి. దీనికి తోడు కాలువకు రెండు వైపులా పిచ్చిచెట్లు పెరిగాయి. మరో పక్క పలు చోట్ల మట్టి కోతకు గురైంది. కట్టపై అక్కడక్కడ గుంతలు పడ్డాయి. వర్షం కురిసిన సమయంలో బురదమయంగా మారుతుంది. ఏదైనా పని మీద పొలానికి వెళ్తే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి బాగు చేయాలని కర్షకులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే

శ్రద్ధాంజలి

మీ రూపం మాకళ్ల ఎదుటనే ఉంది,
మీ మాటలు మాకు ఇంకా
వినిపిస్తూనే ఉన్నాయి. మీ చిరునవ్వు
మాకు కనిపిస్తూనే ఉంది, మీరు లేరనే
మాట మా శ్వాసకు అడ్డుపడుతూనే
ఉంది. మీరు మా మధ్యలేకున్నా
మా అందరి మనసులు
మీ హృదయాన్ని పలకరించగలవని
ఆశతో జీవిస్తున్నాము.

జననం: 28.05.1969
మరణం: 28.10.2025

కీ॥శే॥ రంగిశెట్టి రవి గారు
సుప్రీంకోర్టు న్యాయవాది

నాన్న: రంగిశెట్టి కోటేశ్వరరావు; అమ్మ: జోయ; తమ్ముడు: వేణు; మరదలు: ప్రమీల;
కుమార్తె: ఆశ్రిత లలిత, చెల్లి: గంజి రాధ; బావ: గంజి చిరంజీవి; మేనల్లుడు: చాణక్యనాగ్ - శిరీష
మేనకోడళ్లు: హరి ప్రియాంక - సుమన్, గౌరీ అనూష - సూర్యకుమార్ మరియు మనుమలు, మనుమరాళ్ళు

పెద్దకర్మ: 9.11.2025 ఆదివారం మంగళగిరి కొత్తపేటలోని మా స్వగృహము నందు జరుగును.

బిక్కుబిక్కుమంటూ రాకపోకలు

తాడికొండ మండలం గరికపాడు గ్రామ శివారులో పంట కాలువ వద్ద రోడ్డు ఇరువైపులా కోతకు గురై ప్రమాదకరంగా మారింది.

నిత్యం ఈ మార్గంలో పాఠశాల బస్సులు, కళాశాల బస్సులు తిరుగుతూ ఉంటాయి. గరికపాడు, బండారుపల్లి గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రి వేళల్లో ఏ మాత్రం ఆదమరిచినా వాహనాలు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసి ప్రయోజనం లేదని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా స్పందించి రహదారిని బాగు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -న్యూస్‌టుడే, తాడికొండ

దారి వెతలకు చెల్లు

రూ.6.70 కోట్లతో వట్టిచెరుకూరు - పాండ్రపాడు రోడ్డు అభివృద్ధి

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే

కాకుమాను, వట్టిచెరుకూరు మండలాలను కలుపుతూ పాండ్రపాడు వరకు 6.5 కిలోమీటర్ల మేర విస్తరించిన ఆర్అండ్‌బీ రోడ్డుకు మహర్దశ పట్టనుంది. వల్లూరు గ్రామ శివారు నుంచి చిన లింగాయపాలెంను కలుపుతూ పాండ్రపాడు వరకు ఆధునికీకరణకు రూ.6.70 కోట్ల నిధులను రెండు విడతలుగా కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు చొరవతో నిధులు మంజూరయ్యాయి. ఈ రహదారి అభివృద్ధి చెందితే ప్రత్తిపాడు, పెదనందిపాడు మండలాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

త్వరలో టెండర్లు.. - అబ్బాస్ కెనడీ, ఏఈ

ఈ పనులకు సంబంధించిన పనులు టెండర్లు అతి త్వరలోనే పూర్తవుతాయని ఏఈ అబ్బాస్ కెనడి తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దీనికి అనుబంధంగా ఉన్న రహదారులను కూడా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు.

విజేతలకు బహుమతులు అందజేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ షణ్ముఖ కుమార్, ప్రవేశాల డైరెక్టర్ జె.శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్ బొబ్బిలి మూర్తి, శ్రీచైతన్య కళాశాల ప్రిన్సిపల్ వెంకయ్య తదితరులు

ఆసక్తి.. పట్టుదలతోనే విజయం

మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న అంశాలపై పట్టు సాధించడంతో పాటు నైపుణ్యాలు పెంచుకుంటే విజయాలు అందుకోగలరని వక్తలు సూచించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి శ్రీచైతన్య కళాశాల రామన్‌భవన్-5 బాలికల ప్రాంగణంలో శనివారం 'ఈనాడు-కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం' సంయుక్తంగా దశ-దిశ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రవేశాల డైరెక్టర్ డా. జె. శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్ బొబ్బిలి మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ జేవీ షణ్ముఖ కుమార్, శ్రీచైతన్య కళాశాలల డీన్ పి.వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ వెంకయ్య, ఈనాడు విజయవాడ యూనిట్ మేనేజరు సీహెచ్ కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే

కడలికి 53,460 క్యూసెక్కులు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఆరు గంటలకు 5 గేట్లను రెండు అడుగులు, మిగతా 64 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. 53,460 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణా డెల్టాలోని పంట కాల్వలకు 7,546 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు 2,311, కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వకు 5,009, గుంటూరు ఛానల్‌కు 226 క్యూసెక్కులు ఇస్తున్నారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ నుంచి రైవస్‌కు 1,000, ఏలూరు 511, కేఈబీ 500, బందరు కాల్వలకు 300 క్యూసెక్కుల చొప్పున ఇస్తున్నారు.

ఆదిదేవాయ.. అఖండ దీపాయ

వైభవంగా 'ఈటీవీ లైఫ్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ' కార్తిక దీపోత్సవం



దీప వైభవం.. శోభాయమానం..

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: కృష్ణా నదీ తీరం దీపకాంతులతో ధగధగ మెరిసింది. ఓంకార నాదాలు, వేదమంత్రాలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిశాయి. 'ఈటీవీ లైఫ్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ' ఆధ్వర్యంలో విజయవాడలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో శనివారం రాత్రి కార్తిక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వందల మంది

దీప లక్ష్మీ.. నమోస్తుతే..

మహిళలు, యువతులు సంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చారు. తొలుత వైదిక నిర్వహణకర్త బ్రహ్మశ్రీ పులుపుల వెంకట ఫణికుమారశర్మ బృందం గణపతి పూజ నిర్వహించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన,

హరహర మహాదేవ..

కలువ పూలతో లక్ష్మీ పూజ, వేద స్వస్తి కార్యక్రమాలు జరిగాయి. శాస్త్రబద్ధంగా దీపారాధన చేయించి ఆ కాంతుల్లో లక్ష్మీపూజ చేశారు. ప్రవచనకర్త దెందులూరి సీతారామశర్మ ప్రవచనాలు భక్తులను పరవశింపజేశాయి. మహిళలందరూ ఒకే సమయంలో దీపాలను వెలిగించడంతో దీపోత్సవం కోటి కాంతులతో కళకళలాడింది. మహాలక్ష్మీ నమామ్యహం, కార్తిక దామోదరా నమోనమః, తదితర నామస్మరణలతో ప్రాంగణం మార్మోగింది. తొలుత కొత్తూరు తాడేపల్లికి చెందిన కప్పగంతు జానకి రామావధాని శిష్య బృందం వేద పారాయణం చేసింది.

కైలాస నాథుడి స్మరణలో.. శంభోశంకర.. హరహర మహాదేవ.. అని భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. సామూహికంగా మహిళలంతా కలిసి దీపోత్సవ పూజ నిర్వహించారు. సుమారు రెండు గంటల క్రతువులో మహిళలు భక్తిప్రపత్తులతో దీపాలు వెలిగించి కైలాస నాథుడిని ప్రార్థించారు. మహా హారతితో దీపోత్సవం ముగిసింది.

అలరించిన వేదపారాయణం

RAILWAY RECRUITMENT BOARD
Notifications Released
NTPC | JE
UNDER GRADUATES 3058 VACANCIES L D: 27-11-25 | GRADUATES 5810 VACANCIES L D: 20-11-25 | 2569 VACANCIES L D: 30-11-25
మా ప్రత్యేకతలు :
సంపూర్ణ పేపర్ల మెటీరియల్ (తెలుగు / ఇంగ్లీషులలో)
తెలుగు మీడియంలో క్లాసుల నిర్వహణ
అనుభవజ్ఞులైన విషయ నిపుణులచే బోధన
ప్రతిరోజూ 3 గంటల పాటు కోచింగ్
లైబ్రరీ సదుపాయం, ఆన్‌లైన్ మోడల్ టెస్టుల నిర్వహణ
తెలుగు మీడియం క్లాసులు ప్రారంభం 10-11-2025 (1.30 pm - 4.30 pm)
Sreedhar's COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2.
Cell : 9392668899
www.sreedharscce.com

దశావతారాల విశిష్టత.. శ్రీమహావిష్ణువు దశావతరాల విశిష్టత, కల్కి అవతారం ఎలా వచ్చింది?, కలియుగంలో దాన్ని ఎలా గుర్తిస్తారనే. . విషయాలను ప్రవచనకర్త దెందులూరి సీతారామశర్మ వివరించారు. త్రిమూర్తులకు శక్తి స్వరూపిణి ఆధారమని తెలియజేశారు. కార్తిక దీపోత్సవం విశిష్టత వివరించారు.

జ్యోతి వెలిగిస్తున్న మంత్రి వంగలపూడి అనిత. వేదికపై మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, విజయవాడ 'ఈనాడు' యూనిట్ ఇన్‌ఛార్జి కిశోర్‌కుమార్

ప్రకటనకర్తలకు జ్ఞాపికల అందజేత.. ఈటీవీ కార్తిక దీపోత్సవ కార్యక్రమానికి సహకారం అందించిన ప్రకటనకర్తలైన.. పలు వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, 'ఈనాడు' విజయవాడ యూనిట్ ఇన్‌ఛార్జి సి. హెచ్. కే. కిశోర్ చేతులమీదుగా జ్ఞాపికలు అందజేశారు. ★ శ్రీభ్రమర టౌన్‌షిప్స్ - మారం రోజారాణి, ఎస్. ఎల్. వి. గ్రూప్ - పెన్మత్స శ్రీనివాసరాజు, లక్కీ షాపింగ్‌మాల్ - రాజేశ్, సాయిభాస్కర హాస్పిటల్స్ - శివ గాయత్రి, అనూస్ మైబేబీ - డాక్టర్ కె. శ్రీదేవి, వి. వి. ఐ. టి. యూనివర్శిటీ - డాక్టర్ ఉదయ్‌కుమార్, సంగం డెయిరీ - మోహన్ మురళి, గ్లోబల్ డిగ్రీస్ - జాస్తి మీనా కుమార్, బ్లాజమ్స్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ - పట్టాభి రామారావు, బాంబే జ్యూయలర్స్ - యష్‌కుమార్ చౌహాన్, ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ - శేషావలి, జె. లగ్జరీ - శ్రీకాంత్, రూబి రోటి - సీహెచ్ కుటుంబరావు, పూజ ఆయిల్స్ - గర్రె మదన్ కుమార్‌లకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమాన్ని ఈటీవీ డిప్యూటీ న్యూస్ కోఆర్డినేటర్ జి. అమరేశ్వరరావు పర్యవేక్షించారు.

రైతులకు న్యాయం చేస్తాం

చల్లపల్లి, న్యూస్‌టుడే: రైతులకు న్యాయం చేసేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం చల్లపల్లి పీఏసీఎస్ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మొంథా ప్రభావానికి వరి దిగుబడి తగ్గే విషయాన్ని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలిపారు. వెసులుబాటు కల్పించి న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. గత ఏడాది ధాన్యం తడిసిన నేపథ్యంలో తన విజ్ఞప్తి మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి రైతులకు మేలు చేశారన్నారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు, నియోజకవర్గ యువ నాయకుడు మండలి వెంకట్రామ్(రాజా), డీసీ ఛైర్మన్ దిలీప్‌కుమార్, ఏఎంసీ ఛైర్మన్ కనకదుర్గ, ఏఎంసీ మాజీ ఛైర్మన్ చౌదరిబాబు, వైస్ ఎంపీపీ రాంబాబు, సర్పంచి కృష్ణకుమారి, ఏవో కె. మురళీకృష్ణ పాల్గొన్నారు.

Exclusive
SSC
(Staff Selection Commission)
CGL / CHSL / MTS / GD CONSTABLES
and All other Competitive Exams
Batches on 27-11-2025 (1.30pm - 4.30pm)
Sreedhar's COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2.
Cell : 9392668899
www.sreedharscce.com

ఒక్కటై సాగుదాం.. స్వచ్ఛత సాధిద్దాం

ప్రదర్శనలో కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రి ఎండీ గురవారెడ్డి (హైదరాబాద్), వైద్యులు ప్రసాద్, పద్మావతి తదితరులు

చల్లపల్లి, న్యూస్‌టుడే: పదండి ముందుకు.. పదండి.. అంటూ 'స్వచ్ఛ సుందర చల్లపల్లి' కార్యకర్తలు.. బ్యానర్లు చేతబూని ఉత్సాహంతో శనివారం సాయంత్రం చల్లపల్లి వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాన్ని ప్రారంభించి 11 ఏళ్లు అయిన సందర్భంగా శనివారం పద్మావతి ఆసుపత్రి నుంచి చల్లపల్లి పురవీధుల్లో అవగాహన ర్యాలీ చేశారు. అనంతరం స్వగృహ వేదికలో సన్మాహక సమావేశం నిర్వహించారు. కిమ్స్ సన్‌షైన్ ఆసుపత్రి ఎండీ గురవారెడ్డి(హైదరాబాద్), స్వచ్ఛ సుందర చల్లపల్లి రథసారథులు వైద్యులు డీఆర్‌కే ప్రసాద్, టి. పద్మావతి, స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్తలు పాల్గొన్నారు.

నీచ పోస్టులపై అన్ని కోణాల్లో దర్యాప్తు

భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాలతో నేతల ప్రమేయంపై ఆరా?

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం- న్యూస్‌టుడే, పెనమలూరు

వైకాపా సానుభూతి పరుడు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త మాలపాటి విజయ్‌భాస్కర్‌రెడ్డి నీచ పోస్టులపై పెనమలూరు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కూటమి నేతలు.. వారి కుటుంబాల్లోని మహిళలే లక్ష్యంగా తీవ్ర అసభ్యకర పదజాలంతో పోస్టులు పెట్టడంలో మిగిలిన వారి ప్రమేయంపై లోతైన విచారణ చేస్తున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సహా.. న్యాయవ్యవస్థలోని ఉన్నత స్థానంలో ఉన్నవారు... ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితరులపై అసభ్యకర పోస్టులు పెట్టడంలో ప్రోత్సహించిన వారిని గుర్తించే పనిలోపడ్డారు. విజయ్‌భాస్కర్‌రెడ్డి సహా చాలా మంది యూకే నంబర్లతో వాట్సప్ గ్రూప్స్ క్రియేట్ చేసి.. వందల మంది సభ్యులుగా ఉంటూ తీవ్ర పదజాలంతో అసభ్యకర పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్రూప్‌లో ఇండియా నంబర్ల నుంచి వచ్చిన పోస్టులపై ఆరా తీస్తున్నారు. తాడేపల్లిలోని వైకాపా సోషల్ మీడియా సెల్‌లోని శ్రీను, రాజా.. కడపలోని వర్రా రవీంద్రరెడ్డి భాస్కర్‌రెడ్డితో తరచూ ఫోన్లో సంప్రదింపులు చేసి.. ఎలా పోస్టులు పెట్టించే వారు.. అతడు క్రియేట్ చేసిన అసభ్యకర కంటెంట్‌ను స్థానికంగా ఏయే గ్రూప్స్‌లో షేర్ చేశారు వంటి వాటిపై కూపీ లాగుతున్నారు. స్థానికంగా నిందితుడిపై 2009లో ఓ కేసు ఉన్నట్లు తెలిసింది. ఇతడికి స్థానికంగా ఇద్దరు నేతల సహకరిస్తున్నట్లు సమాచారం.

వైకాపా అధ్యక్షుడు జగన్‌తో భాస్కర్‌రెడ్డి

నేతల ప్రమేయంపై ఆరా

పోలీసుల విచారణలో నిందితుడు తెలిపిన వివరాలు.. అతడి సామాజిక మాధ్యమ ఖాతాలు.. ఫోన్‌లోని ఆధారాలతో సుమారు 54 పేజీల నివేదిక తయారు చేశారు. నిందితుడికి నేతలెవరైనా సహకరించారా? వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా ఎప్పటి నుంచి పోస్టులు పెడుతున్నారు వంటి వివరాలు సేకరిస్తున్నారు. ఎన్నికల ముందు నుంచి నిందితుడి సామాజిక మాధ్యమాల్లోని పెట్టిన వివరాలను కొంత మేర సేకరించారు. ఇతను నిర్వహిస్తున్న ఫేస్‌బుక్, వాట్సప్ గ్రూపులు ఎన్ని, వీటిలో ఎవరెవరు ఉన్నారు, పెట్టిన పోస్టులకు ఎవరెవరు ఏ విధంగా స్పందిస్తున్నారు అన్న అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వైకాపా సోషల్ మీడియా సెల్ ప్రత్యేకంగా కొందరిని డబ్బులకు నియమించుకొని ఇలాంటి పోస్టులు పెట్టిస్తున్నట్టు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించడంతో దీనిపైనా లోతుగా విచారిస్తున్నారు.

మైనర్లకు ఎలక్ట్రానిక్ సిగరెట్ల విక్రయం

విజయ్‌భాస్కర్‌రెడ్డి లండన్‌లోని టౌన్‌టన్ ప్రాంతంలో 'రెడ్డీస్ న్యూస్' పేరుతో నిర్వహిస్తున్న దుకాణంలో మైనర్లకు ఎలక్ట్రానిక్ సిగరెట్లు(వేప్) విక్రయించాడు. ఇది అక్కడి చట్టానికి వ్యతిరేకం కావడంతో దీనిపై మైనర్ల తల్లిదండ్రులు, స్థానికులు ఫిర్యాదుతో పోలీసులు భాస్కర్‌రెడ్డిని విచారించి కోర్టులో హాజరుపరచగా.. అతడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు అతడికి గతేడాది 2,376 బ్రిటన్ పౌండ్ల (సుమారు రూ. 2.77లక్షలు)జరిమానా విధించింది. ఈ విషయంపై పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

భవానీ దీక్షల విరమణకు ప్రత్యేక ఏర్పాట్లు

విజయవాడ నేరవార్తలు: భవానీదీక్షల విరమణకు విచ్చేసే భక్తుల కోసం గత ఏడాది రూపొందించిన యాప్‌ను మరింతగా ఆధునికీకరించి.. ముందస్తు సమాచారం, అమ్మవారి దర్శనం వివరాలు అందేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖరబాబు పేర్కొన్నారు. శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో భవానీదీక్షల విరమణ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, గిరి ప్రదక్షణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. డిసెంబరు 11 నుంచి 15 వరకు జరిగే దీక్షల విరమణ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రసాదాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పార్కింగ్ ప్రదేశాలు, వైద్య శిబిరాలు, తాగునీరు, సమాచార కేంద్రం, గిరి ప్రదక్షిణ, దర్శన సమయాలు, పూజా విధానం తదితర అంశాలన్నీ యాప్‌లో ఉండేలా చూసుకోవాలని సూచించారు. భక్తులు త్వరితగతిన క్యూలైన్లలో కలిసేలా అవసరమైన ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా సులువుగా అమ్మవారి దర్శనం చేసుకుని గమ్యస్థానాలకు చేరుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కృష్ణకాంత్ పాటిల్, దుర్గగుడి ఈవో శీనానాయక్, ఏడీసీపీ జి. రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఐ గురుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

అధికారులతో చర్చిస్తున్న సీపీ రాజశేఖరబాబు

WANTED
• కంటెంట్ రైటర్స్ (ఇంగ్లీషు+తెలుగు)
• టెలికాలర్స్ • ఫోటోగ్రాఫర్స్
• సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్
అర్హత : డిగ్రీ ఉత్తీర్ణత
R కన్సల్టింగ్, విజయవాడ
Hiring@rconsulting.in
9059081520
9398674949

BANK {Clerks POs
RRB (Railway Recruitment Board) SSC Staff Selection Commission
and All other Competitive Exams
Batches on 14-11-2025 (6.30 am - 9.30 am)
Sreedhar's COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2.
Cell : 9392668899
www.sreedharscce.com

మార్కెటింగ్ లీడర్స్ & మార్కెటింగ్ మిత్రులకు...
"చతుర్భుజ" ఆహ్వానం పలుకుతుంది... రండి...
మాతో చేతులు కలపండి... కలిసి ప్రయాణం చేద్దాం....
సంతోషం.. విలువలు.. అభివృద్ధి మీ సొంతం
Aparna Legacy OPEN PLOTS @ CHEVITIKALLU
Anjana Paradise OPEN PLOTS @ PARITALA
Trimbak Oaks OPEN PLOTS @ PENAMALURU
Varaha Virtue OPEN PLOTS @ PAMARRU
మా వెంచర్లలో మరియు మా రాబోవు మెగా వెంచర్లలో మార్కెటింగ్ చేయుటకు, మార్కెటింగ్ లీడర్స్‌కి మరియు మార్కెటింగ్ మిత్రులకు ఆహ్వానం
దోనేపూడి దుర్గాప్రసాద్, ఛైర్మన్
CHATURBHUJA PROPERTIES & INFRA
పంటకాలువ రోడ్డు, కెనరా బ్యాంక్ దగ్గర, పటమట, విజయవాడ.
✆ 73965 34949, 89772 62683

పల్లవించె ఇళ.. పరవశించె ఇల!

కృష్ణా తీరాన ఇళయరాజా సంగీత స్వర నీరాజనం

ఇళయరాజా గానామృతంతో అభిమానుల తన్మయత్వం

ఈనాడు - అమరావతి

ఇళయ గానం.. మలయమారుతమై మాయ చేసింది. ఆ సంగీతామృత ఝరి శ్రోతలను ముంచెత్తింది. మృదు మధుర పల్లవుల పల్లకి ఆపాత మధుర జ్ఞాపకాల్లోకి మోసుకెళ్లింది. ఓణీ కట్టిన పడుచుల్లాంటి బాణీలు యువతను కేరింతలు కొట్టించాయి. సుమధుర గీతమాలికలు జోలపాటలుగా మారి చిన్నారులను హాయి ఊయలలో నిద్రపుచ్చాయి. బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్ ఆలపించిన చరణాలు గాన గంధర్వుడి సంగీత ప్రస్థానానికి నివాళిగా నిలిచాయి. ఆయన బృందంలోని ప్రముఖ గాయకుల గాన మాధురి మనసును మీటింది. మొత్తంగా మ్యాస్ట్రో ఇళయరాజా విజయవాడ సంగీత కచేరీ సుమధుర గీతాలతో ఆబాలగోపాలాన్ని అలరించింది. ప్రతి పాట మనసుని మీటుతూ ప్రేక్షకులతో కూనిరాగాలు తీయించింది. హార్మోనియం వాయిస్తూ.. పాడిన గీతాలు సంగీత ప్రియులను ఓలలాడించాయి. ప్రేక్షకులతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. సినీ, రాజకీయ ప్రముఖులు తరలి రాగా... విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సందడి మిన్నంటింది.

హాజరైన మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్ని, విప్ బొండా ఉమా

జనార్దనరావుకు జోగి అండదండలు!

రెండోరోజు ఏడుగురు నిందితుల విచారణ

ఈనాడు - అమరావతి: నకిలీ మద్యం వ్యవహారంలో జనార్దనరావు (ఏ1)కు వైకాపా నేత జోగి రమేష్ అండదండలు ఉన్నాయని నిందితుడు రవి వెల్లడించాడు. రెండో రోజు కస్టడీలో భాగంగా శనివారం సిట్, ఎక్సైజ్ పోలీసుల విచారణలో... తనతో ఏ1 పలుసార్లు జోగితో బంధాన్ని చెప్పినట్లు రవి వివరించాడు. ఆయన ప్రోద్బలంతోనే ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ చేపట్టాడనీ.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించాడని వివరించాడు. జోగి మంత్రిగా ఉన్నప్పుడు 2023లోనే తయారీ చేపట్టాడన్నారు.

యూపీఐ లావాదేవీలపై ఆరా...

శనివారం ఏడుగురు నిందితులను వేర్వేరుగా సాయంత్రం వరకు ప్రశ్నించి పోలీసులు వివరాలు రాబట్టారు. ఏయే బ్రాండ్లకు నకిలీ లేబుళ్లను సరఫరా చేశారని ప్రశ్నించగా.. కేరళ మాల్ట్ విస్కీ, బెంగళూరు బ్రాండీకి లేబుల్స్‌ను తయారు చేయించి సరఫరా చేశానని అంగీకరించాడు. రవి ఖాతాల నుంచి ఏ1, ఇతరుల ఖాతాలకు లావాదేవీలు జరిగాయి. రాజు, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, జనార్దనరావులతో యూపీఐ లావాదేవీలు గుర్తించి.. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఉపాధి కోసం వచ్చి కటకటాలపాలు

ఒడిశా నుంచి ఇబ్రహీంపట్నంకు ఉపాధి నిమిత్తం వచ్చిన బాదల్ దాస్, ప్రదీప్ దాస్‌లను పోలీసులు ప్రశ్నించారు. ఎంత కాలం నుంచి జనార్దనరావుతో పరిచయం ఉంది? ఆయన వద్ద ఏ పని చేసేవారు? అని ప్రశ్నలు సంధించారు. తాము నాలుగేళ్ల నుంచి ఏఎన్ఆర్ బార్, కిరాణా దుకాణంలో పనిచేసే వారమన్నారు. ఆతర్వాత నకిలీ మద్యాన్ని సీసాల్లోకి నింపేవారమని చెప్పారు. వేతనాలు రెట్టింపు చేస్తామని జనార్దనరావు ఆశ చూపించాడని చెప్పాడు. తాము ఉపాధి కోసం వచ్చి ఈ కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లాల్సి వచ్చిందని వాపోయినట్లు తెలిసింది.

అధిక ధరకు ఆశపడి...

సీసాలు సరఫరా చేస్తే అధిక ధర ఇస్తానని జగన్మోహన్‌రావు (ఏ2) ఆశ చూపించడంతో అంగీకరించానని శ్రీనివాసరెడ్డి (ఏ11) విచారణలో చెప్పాడు. తొలుత సీసాల తయారీకి అంగీకరించలేదనీ, ఒక్కోదానికి 30 పైసలు ఎక్కువ ఇస్తానని చెప్పేసరికి ఒప్పుకొన్నానని వివరించాడు. ఎన్ని రకాల సీసాలు సరఫరా చేశావని పోలీసులు ప్రశ్నించారు. రెండు రకాల సీసాలు తయారు చేసి ఇచ్చానని చెప్పాడు. శ్రీనివాస వైన్స్‌కు జగన్మోహన్‌రావు (ఏ2) ఇబ్రహీంపట్నం నుంచి నకిలీ మద్యం సీసాలను పంపేవాడని చెప్పాడు. సరకు అందుకున్న తర్వాత లెక్కలు చూసి చెల్లింపులు చేసేవాడినని వివరించాడు. ఒకవేళ డబ్బు తక్కువగా ఉంటే.. మరుసటి రోజు ఇచ్చేవాడినని అన్నాడు.

నమూనాల మేరకు లేబుళ్లు...

షాప్ లైసెన్సు ఎవరి పేరున ఉందని పోలీసులు ప్రశ్నించగా.. నందిగామవాసి పూర్ణచంద్రరావు పేరుతో ఉందన్నారు. తానే దుకాణం నిర్వహిస్తానని చెప్పాడు. నకిలీ లేబుళ్లను తయారు చేసి ఇవ్వమని.. తిరుమలశెట్టి శ్రీనివాసరావు కోరాడని నిందితుడు అల్లాభక్ష్ వెల్లడించాడు. తనకు కొన్ని నమూనాలను ఇచ్చాడనీ.. వాటిని చూసి కంపెనీ నుంచి లేఖ ఇస్తేనే చేస్తానని స్పష్టం చేసినట్లు చెప్పాడు. లేఖ ఇవ్వడంతో లేబుళ్లను డిజైన్ చేసి, ముద్రించి అందజేసినట్లు చెప్పాడు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి
ఈనాడు క్లాసిఫైడ్స్
లీగల్ ప్రకటనలు
వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక
జన్మదిన శుభాకాంక్షలు
పదవీ విరమణ శుభాకాంక్షలు
అంత్యక్రియలు, వర్ధంతి, జయంతి
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
జీఎస్‌టీ 5% అదనం
ప్రకటనల కొరకు సంప్రదించండి: 98496 97616

(c) eenadu

AUTO

VEHICLES FOR SALE

VEHICLES FOR SALE
Kusalava Hyundai Promise

* 2024 Model EXTER
Just for Rs.7.50 Lakhs
• 6 Air Bags • ABS
• Alloy Wheels • Sunroof
• Keyless Entry • Automatic
Finance Available with low EMI
1 Lakh per
5 Years - Rs.2,327/-
3 Years - Rs.3,418/-
* Conditions apply.
Available More Models
Creta, i 20, Verna, Exter, Nios, G.i10, Swift Dzire, Nexon, Brezza, Polo, Honda City, Baleno etc.
Kusalava Hyundai
Ph: +91 99664 20510

2021 July Model, Mahindra Thar M.T- Maroon Colour, 60,000 Km, is for Sale ✆ 98482 42831.

2020 మోడల్ లీలాండ్ మరియు టాటా 14 టైర్స్, వెహికల్స్ మంచి కండిషన్‌లో ఉన్నవి అమ్మబడును. (తెలంగాణ రిజిస్ట్రేషన్) సంప్రదించండి. ✆7331191175

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

Wanted_Dealer (Hospital Software). Reasonable Investment. Good Annual Returns Call 7207801864. WWW.BRILLIAT.COM

WANTED DISTRIBUTORS
Milk Bread, Cream Buns, Sweet Buns, Biscuits, Plain Puffs, Cup Cakes, Instant Foods etc.
Attractive Margins upto 30%.
QUALIFICATION
Already having Line Distribution.
AREAS
West Godavari, Krishna & Guntur Districts.
MODEL DAIRY
VIJAYAWADA.
95534 65896
95421 51122

BUSINESS OFFER

అమరావతి CRDA పరిధిలో రానున్న జింఖానా క్లబ్ కొరకు పార్టనర్స్ & ఇన్వెస్టర్స్ కావలెను. ✆ 62817 64753.

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 99089 81464

Good Running Car Wash & Detailing Studio for sale in Vijayawada. Contact ✆ 92679 23927.

నో పెట్టుబడి. మీ ఇంటి వద్ద నుండే టీం లీడర్‌గా బిజినెస్ చేయించుచు ఆదాయం పొందండి. డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయుటకు, చేయించుటకు. 83175 28192

విజయవాడ కేదారేశ్వరపేట 1వ లైన్‌లో ఫ్యాన్సీ షాపులోని ఐటమ్స్ & లేడీస్‌వేర్ ఐటమ్స్ అమ్మకమునకు కలవు. ఆసక్తి గల షాపువారు సంప్ర. ✆ 81422 30060

FOR SALE

కృష్ణా జిల్లా, పామర్రు, గవార్‌సెంటర్లో హాస్పిటల్స్‌కు, ఫంక్షన్ హాల్స్‌కు అనుకూలమైన G+3 బిల్డింగ్ అమ్మకం. ✆ 94400 36242, 73374 41975.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసింది గా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

PACKERS & MOVERS

Tirumala Packers & Movers an ISO 9001:2015 Certified CO. House Hold Goods Shifting any Time any Where. ✆ 97043 64389.

SOLAR PRODUCTS

PM సూర్యఘర్ 3KW సోలార్ 1,98వేలు బ్యాంక్‌లోన్ 90% - 100% Govt సబ్సిడీ 78 వేలు మిగిలిన 1,20వేలుకి 120 నెలలు EMI 97004 29623

BUILDING CONSTRUCTION

Raghava Associates We Do VMC/ APCRDA/ LRS/ BPS Approvals, Elevations & Structural Designs, Building Contracts. ✆ 98851 12999.

V.S. కన్‌స్ట్రక్షన్స్ ★ కాంట్రాక్టు పద్ధతిన అన్నిరకాల బిల్డింగులు మెటీరియల్స్‌తో మీరు కోరుకున్న విధముగా కట్టించబడును. అన్ని సివిల్ పనులకు. ✆ 95818 26633

WATER PROOFING

Tarun Slab Leakage works ★ 25y exp. ★ 5yrs warranty ★ Bathroom Leakage Grouting Epoxy works. ✆ 94940 02285, 99516 07504

SASI WATER PROOFING
1) బాత్‌రూమ్స్ లీకేజ (టైల్స్ పగలకొట్టకుండా)
2) స్లాబ్ లీకేజ (ఫ్లోరింగ్ పగలకొట్టకుండా కోటింగ్స్)
3) వాటర్ ట్యాంక్ లీకేజ
4) చెదల మందు కొట్టబడును.
5) FOSROC CHEMICALS SHOP
✆ 99121 89279

EDUCATION

COACHING CENTRES

Wisdom Academy Coaching for JEE-Mains, NEET @ S.N.Puram, Vijayawada. Cont. 81257 12665.

HOME TUITIONS

Navabharath Maths Home Tuitions. IX, X, +1, +2, Inter, EAM-CET, JEE, IIT, B.Tech. ✆ 63010 48806.

Priya Home Tutions: 6th to 10th (State & Central) and Inter Maths. Specialization in Maths 100% Result. ✆ 93479 28272.

ప్రత్యూష (ఆన్‌లైన్ & హోమ్) ట్యూషన్స్ LKG to PG, All Objective సబ్జెక్ట్స్ ట్యూటర్స్‌కు. ✆ 92900 05677, 74165 35749.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఎక్కడ ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్, సిబిల్ అవసరం లేదు. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ, ✆ 93969 99669.

ఆస్తి/వ్యాపారం/ ఆచరణీయ ప్రాజెక్టులు/ NPA విడుదల/ అనారోగ్య యూనిట్లు & టేకోవర్ ROI 1 Cr. ఆపైన ఫ్లెక్సీ రుణాలు పొందండి. షరతులు వర్తించే ముందు చెల్లింపులు లేవు. 81110 75733

HOME NEEDS

MOSQUITO SCREENS

మెష్‌డోర్స్, కర్టెన్ రాడ్స్, కర్టెన్స్, కప్‌బోర్డ్స్, UPVC విండోస్ బ్లైండ్స్, వాల్‌పేపర్, Anti Bird మెష్, ఇన్విజిబుల్ గ్రిల్స్, దుర్గా ప్రసాద్. 98495 69111.

PEST CONTROL

Tarun Pest ★25y exp 5yrs Warranty ★ SmellLess ★ Bayers Chemicals(Pest & Other Insects Control) 94940 02285, 9951607504

ప్రియాంక పెస్ట్ & వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ 30 సం|| అనుభవం, 5 సం|| గ్యారెంటీ, వాసనలేని మరకలు పడని బేయర్ కెమికల్స్‌తో చెదలు నివారణ. బాత్‌రూమ్ లీకేజికి ఎపాక్సి గ్రౌటింగ్ పెట్టబడును. ✆ 93932 30136

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

భారీపరిశ్రమలోని ఉపయోగించని/ పనికిరాని యంత్ర పరికరాలు కొనబడును. ఏదైనా పరిశ్రమ అమ్మాలని/ కొనాలని ఉన్నా సంప్ర|| amaravati.hyd26@gmail.com ✆ 94403 78266.

INDUSTRIAL SHED

1828 Sq.yds Industrial Land @ APIIC Kondapalli, Amaravati, AP with compound wall, 25hp power, 5000 sft shed. Cont: 97046 35917

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబికేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 99517 51166, 95052 76677

REAL ESTATE

మంచి Investment చేయాలి అనుకుంటున్నారా! అయితే తక్కువ టైంలో ఎక్కువ returns వచ్చే మా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కండ్రిక వెస్ట్ బైపాస్ హైవేను ఆనుకుని 55 ఎకరాల Residential ప్లాట్స్‌నందు invest చేసుకోగలరు. Pre Launching ఆఫర్ కలదు. ఫ్యామిలీతో సైట్ విజిట్ ఫ్రీ. ✆ 81848 96999.

రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్
• 55 ఎకరాల గ్రేటెడ్ కమ్యూనిటీ నందు
• హౌసింగ్ ప్రాజెక్ట్
• ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు 10 ని॥ల దూరంలో
• రాజధాని అమరావతికి 15 ని॥ల దూరంలో
ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్స్ కలవు
వెస్ట్ బైపాస్, కండ్రిక, విజయవాడ
సెల్: 8184896999

NTR మరియు కృష్ణా జిల్లాల్లో రెసిడెన్సీ, కమర్షియల్ ప్రాపర్టీస్ అమ్మాలన్నా, కొనాలన్నా. ✆ 98484 88999. వెబ్‌సైట్: propertyguru.site.

కృష్ణా జిల్లా ఉయ్యూరు మం. చిన ఓగిరాల గ్రామంలో 9&35 సెంట్లు ఇళ్ళ స్థలాలు, 50&60 సెంట్లు పొలాలు అమ్మకానికి కలవు. (Owner) ✆ 98483 05991.

గుంటూరు సిటీలో, గోరంట్ల లాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అ/కొ. సంప్ర|| 89195 62183.

FLAT FOR SALE

Premium 3BHK Flat 2360 Sq.Ft., Fully Furnished & Ready to Occupy. 2 Car Parkings, Loyola College Road, VJA. ✆ 80999 56788.

APARTMENT FOR SALE

విజయవాడ చిట్టినగర్ ఏరియాలో 186 చ.గ. గల G+5 అపార్ట్‌మెంట్ లో ప్రతి ఫ్లోర్ 1350 SFT ఫుల్లీ ఫర్నీచర్, కార్ పార్కింగ్ మరియు లిఫ్ట్ సౌకర్యంతో పూర్తిగా కానీ, లేక విడివిడిగా కాని అమ్మబడును.
✆ 98660 72200

Gannavaram 3BHK Flat for sale. 85Lacs 98666 69123, 2BHK 4Flours Building for Sale. 3.5Cr (Under Construction). 76748 19123

VJA, New RTC Colony, E/F, New 2BHK (1400 S.Ft.) Individual Floor & Ayyappa Nagar, E/F & W/F, 2BHK (1100 S.Ft.), Semi Furnished, 100% Loan Approval. 90144 47273

కానూరు మహాదేవపురం కాలనీ వద్ద 1400 S.Ft. గల 3BHK డీలక్స్ ఫ్లాట్స్ గృహ ప్రవేశమునకు సిద్ధముగా ఉన్నవి. ✆ 98493 11499, 70328 58359.

విజయవాడ నక్కలరోడ్డు ఆంధ్రహాస్పిటల్ ఆనుకొని 6 ఫ్లోర్ల న్యూకమర్షియల్ బిల్డింగ్ (2024 ప్లాన్), 1 ఫ్లాట్ 2670 Sft. మొత్తం 12 ఫ్లాట్లు అమ్మకము. ✆ 88856 64444, 92479 86114.

విజయవాడ, NTR కాలనీలో అన్ని సౌ||తో గృహప్రవేశంకు సిద్ధముగా ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్స్ ✆ 93946 26067/ 94903 53541.

VJA రామవరప్పాడు తూర్పు/ పడమర రోడ్లుతో ఫ్లోర్‌కి ఒక్క ఫ్లాట్ చొప్పున నిర్మించిన 3BHK ఫ్లాట్స్ గృహ ప్రవేశమునకు సిద్ధముగా కలదు. ✆ 98485 98331

FLAT FOR SALE: West Facing, Fully Furnished 3 BHK New Flat, 1925 Sft, Beside Slate International School, Poranki. Car parking 100 Sft. ✆ 81065 49293.

EENADU eClassifieds

గన్నవరం సెయింట్స్ జాన్స్ స్కూల్ శ్రీనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన భాను ఎంపైర్ నందు 2BHK ఫ్లాట్స్ రెడీటూ ఆక్యుపై అమ్మకం. ✆ 98481 47485.

టైం హాస్పిటల్‌కి ఎదురుగా బందరురోడ్డుకి అతిసమీపమున అశోక్ నగర్ నందు 3BHK ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధముగా కలవు. ✆ 76800 70510.

మొగల్రాజపురం జమ్మిచెట్టు ఫ్లాట్ 302 శ్రీరామ్ ప్రియా రెసిడెన్సీ 3 BHK ఈస్ట్ ఫేస్. ✆ 94910 40015

పోరంకి, సాయినగర్‌లో 2500 SFT గల ఫుల్లీ ఫర్నిష్డ్ 1st ఫ్లోర్ ఫ్లాట్ (ఫ్లోర్‌కి ఒకటి మాత్రమే) అమ్మబడును ✆ 94908 67888.

బ్యాంక్ ఆక్షన్‌లో విజయవాడ, గొల్లపూడి, దేవీనగర్, సింగ్‌నగర్, యనమలకుదురు, వెటర్నరీ కాలనీ, తాడిగడపలో అమ్మకమునకు కలవు. ✆ 70134 39314.

సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ,నందమూరి నగర్ మారుతి కార్ల షోరూం వెనుక షిర్డీసాయి హైట్స్‌లో ఫర్నిష్డ్ 3BHK ఫ్లాట్స్ టోటల్‌ప్లింత్ 1,431SFt, 4th ఫ్లోర్, W/F రెడీటుఆక్యుపై @ 53ల బ్యాంక్ లోన్ తో. ✆ 98492 42413

ముత్యాలంపాడు శ్రీనగర్‌కాలనీ, శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ వారి జంపాని హైట్స్‌లో న్యూ 3BHK డీలక్స్ ఫ్లాట్స్ సేల్. రెడీటు ఆక్యుపై ✆ 90520 66846, 80748 15982

4 BHK డీలక్స్ ఫ్లాట్ అమ్మకము
విజయవాడ, గురునానక్ కాలనీ NAC ఫంక్షన్ హాల్ దగ్గర, సుబ్బారావు కాలనీ, 4th క్రాస్ రోడ్డు, శ్రీ రాఘవేంద్ర ఎన్‌క్లేవ్ నందు 4 BHK డీలక్స్ ఫ్లాట్ అమ్మకమునకు కలదు
✆ 97017 88058

పోరంకి టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డులో కబోర్డ్ వర్క్, కార్ పార్కింగ్, CRDA అప్రూవల్‌తో 2 BHK ఫ్లాట్ అమ్మకమునకు కలదు. ✆ 92464 75466.

VJA కొత్త Govt. హాస్పిటల్ దగ్గర, NTR కాలనీలో న్యూ 4 BHK ప్రీమియం ఫ్లాట్ (3200 S.Ft) ఫ్లోర్‌కి 1 ఫ్లాట్ అమ్మబడును. ✆ 79957 29464.

మొఘల్‌రాజపురం వద్ద -2,3 BHK, బృందావన్ కాలనీలో -2, 3BHK, పటమట వద్ద-3, 4BHK, పటమటలో -277 గ|| స్థలం (నో బ్రోకర్స్). ✆ 92999 99714.

3 BHK PREMIUM FLATS FOR SALE
కరెన్సీనగర్, కనకదుర్గానగర్ కాలనీ, ప్రైమ్ లొకేషన్ 60 అడుగుల మెయిన్ రోడ్డు నందు ఫ్లోర్ ఒక్కటే కేవలం (5) ఐదు ఇండివిడ్యువల్ ఫ్లాట్స్ అల్టిమేట్ ఇంటీరియర్స్‌తో గృహప్రవేశంనకు సిద్ధంగా ఉన్నవి.
✆ 83418 87324

విజయవాడ, సింగినగర్, తోటవారి వీధి, ఆంధ్రప్రభకాలనీ చంద్రహాస అపార్ట్మెంట్ 4వ ఫ్లోర్, D2, 2BHK, 1200 Sft ఫ్లాట్ అమ్మకానికి కలదు. 89853 17009.

VJA నిడమానూరులో 2BHK ఫ్లాట్ 30 లక్షలకే, 3BHK ఫ్లాట్ 55 లక్షలకే అమ్మకం ★ ఇంటీరియర్ 1,50,000/- నుండి ప్రారంభం. 91822 43342.

సీతారాంపురంలో 3BHK 89 లక్షలకే సన్‌రైజ్ హాస్పిటల్ ప్రక్క సందులో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న N/F 1350 S.Ft. అమ్మకం. ✆ 98483 48759

2 B/R తూర్పుఫేస్ ఫ్లాట్ అమ్మకం. మిల్క్ ప్రాజెక్ట్, చనుమోలు వెంకటరత్నం బ్రిడ్జ్ దగ్గర, ఇన్నర్‌రింగ్ రోడ్, విజయవాడ. ✆ 81422 45999.

2 BHK వెస్ట్ ఫేస్ 1100 S.Ft. కమర్షియల్ ఫ్లాట్ అమ్మకం. కావూరి టవర్స్, Axis బ్యాంక్ బిల్డింగ్, కామయ్యతోపు సెంటర్. ✆ 81422 45999.

విజయవాడ భారతీనగర్ నందు గృహప్రవేశమునకు సిద్ధముగా 3BHK (3100 SF.t) సెంట్రల్ A/C, 3కార్ల పార్కింగ్‌తో అమ్మబడును. ✆ 99497 46789.

LIC కాలనీ 3BR E/F 1400S, 72లక్షలు మధురాగార్డెన్స్ 3BR W/F 1100S, 64లక్షలు గుణదల 200చ.గ 1Cr. రెంట్ 12వేలు 98661 38032

కానూరు నవతా ట్రాన్స్‌పోర్టు రోడ్డు ఈస్ట్‌ఫేస్ 3BHK సాయినగర్ క్యాపిటల్ ఎమ్‌పైర్ ఎదురుగా శ్రీ సాయి రెసిడెన్సీ నందు 2 ఫ్లోర్ 100% వాస్తు, కార్‌పార్కింగ్‌తో ప్లాట్లు అమ్మకం. 97016 99983

KANURU

కానూరు, మురళీనగర్, బల్లెంవారి వీదిలో, E/W,న్యూ 3BHK (1400 S.ft) ఫ్లాట్స్ కబోర్డ్స్, కారుపార్కింగ్. 56 లక్షలు. ✆ 89195 70872/ 96428 47736

Sri Lakshmi Nilayam, NTR Marg, Siri Nagar (Opp.Ria Orthopedic Hospital) Just 10 mins from Benz Circle 2BHK 1100 Sq.ft E/F, Car Parking Living: 950 Sq.ft, Site: 48 Sq.Yds Price: 65Lakhs WhatsApp Only: 76720 96106

బందరు రోడ్‌కి దగ్గర్లో కానూరు రత్నదీప్ సూపర్ మార్కెట్ ప్రక్కన 2400SFt గల న్యూ 3BH డీలక్స్ ఫ్లాట్స్ గలవు. 89196 79256, 99898 55219

న్యూ 3 BHK ఫ్లాట్స్
కానూరు విజయలక్ష్మి థియేటర్ దగ్గర మైత్రి నగర్‌లో 1895 S.Ft. గల 3 BHK ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధముగా వున్నవి.
99497 16957

3BH తూర్పు ఫేస్ డీలక్స్ ఫ్లాట్స్ అన్ని సౌకర్యములతో అమ్మకానికి కలవు. ★ బల్లెంవారి వీధి, గౌరిశంకర్ నగర్, కానూరు 97017 98726, 89196 79256

TADIGADAPA

బందరు రోడ్డు సిద్ధార్ధ Eng. కాలేజి ఎదురు తాడిగడప పద్మజానగర్ కాలనీలో న్యూ 3BHK (1800 S.Ft.) అమ్మకం. (ఫ్లోర్‌కి 1 ఫ్లాట్) ✆ 94400 31268

పోరంకి, నిడమానూరు రోడ్డులో 2BHK (1300 SFt) ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధముగాకలవు. Car పార్కింగ్, జనరేటర్ 84989 17779, 91691 75959

CURRENCY NAGAR

VJA, కరెన్సీనగర్, డైమండ్ వ్యాలీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో 2&3&4 BHK లగ్జరీ ఫ్లాట్స్ అమ్మబడును. ఏసీలు ఫ్రీ ఆఫర్. ✆ 86884 66789.

RAMAVARAPPADU

2BHK ఫ్లాట్ అమ్మకం 1100SFt, 2nd ఫ్లోరు లిఫ్టు కార్ పార్కింగ్ సౌ||లతో మనస్విని హైట్స్, చిన్మయి జ్ఞాన మందిరం దగ్గర రామవరప్పాడు. ✆ 83743 34268

2BHK ఫ్లాట్స్ బల్లెం వారి St Medplus GF 800 plinth ఉత్తరం 22L SF 850 plinth West 25L. ✆ 79957 69538, 92464 93458.

TADEPALLI

విజయవాడ తాడేపల్లిలో 300 గ|| లలో 4ఫ్లోర్స్ బిల్డింగ్‌లో 1st ఫ్లోర్ 3BHK రెడీటు ఆక్యుపై RS. 1.62 CR Negotiable ✆ 98480 82879.

GOLLAPUDI

గొల్లపూడి వస్త్రలత కాలనీ, వెస్ట్ బైపాస్ దగ్గర, గేటెడ్ కమ్యూనిటీలో 2&3 BHK ఫ్లాట్స్ జిమ్, స్విమ్మింగ్ పూల్ సౌకర్యంతో అమ్మకంనకు కలదు. ✆ 92464 72524

SATYANARAYANAPURAM

VJA , సత్యనారాయణపురం, మాచే నూతనంగా నిర్మించిన 2 BHK డీలక్స్ ఫ్లాట్స్ గృహప్రవేశానికి సిద్ధముగా కలవు. ✆ 94403 57164, 98666 01999.

VJA సత్యనారాయణపురం BRTS రోడ్ దగ్గరలో 1,200 S.ft న్యూ 2BHK ఫ్లాట్స్ 90% బ్యాంక్ లోన్ సౌకర్యంతో అమ్మకంనకు కలవు. ✆ 91338 15555

HOUSE FOR SALE

Independent House for sale. Nethaji Street, Sitharampuram, VZA. Near Anil estate. E/F, 279 Sq.Yd. Suitable for both resi & comm purpose. Prime location. Clear title. Ph: 8790277465

VJA, బందరురోడ్డుకి దగ్గరలో ఆశోక్‌నగర్‌లోని కాకతీయ బజారు నందు 242 గజాలలో G+1 ఇల్లు అమ్మకం. ✆ 83416 37777, 77027 74977

కృష్ణలంక, నెహ్రునగర్, పోస్టాఫీస్ వీదిలో 227 చ||గ||లో 2 అంతస్తుల భవనం అమ్మకమునకు కలదు నోబ్రోకర్స్. ✆ 94408 01891,93984 19309

మొగల్‌రాజపురం, అమ్మ కళ్యాణ మండపం దగ్గర, సయ్యద్ బిర్యానీ వెనుక E/F, 72 గ.లలో G+1, పెంట్ హౌస్ బిల్డింగ్స్-2 అమ్మబడును. ✆ 92907 04186.

VJA భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలో 2019 కన్‌స్ట్రక్షన్ G+1; HIG: 207 సౌత్ ఫేస్ హౌస్ అమ్మకంనకు కలదు. ✆ 88975 63506.

VJA చిట్టినగర్ Frizerpet Dr. No:5-7-13 నందు 112 చ.గ.లలో G+1 ఇండివిడ్యువల్ బిల్డింగ్ 70 లక్షలకే అమ్మకం. ✆ 98662 52947

3BHK 153 చ.గ. (25x55) W/F CRDA అప్రూవుడ్ (G+1) 30 Ft. రోడ్ కబోర్డ్స్ సౌ.లతో అమ్మకం. కోడూరు కాలనీ, యనమలకుదురు. ✆ 82478 16275.

HOUSE FOR SALE
475 SQ Yards
North - West Corner House for Sale at Veterinary Colony Vijayawada. Contact :
Ph: 98660 07296

చిన్న అవుటపల్లి పిన్నమనేని మెడికల్ కాలేజీ ఎదురు రోడ్లో 330 చ||గ|| G+4 నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అమ్మకానికి కలదు. ✆ 93472 52488.

VJA పెదపులిపాక రోడ్డు యనమలకుదురులో 96 గ||లలో 2B/R న్యూ G+1 బిల్డింగ్ గృహప్రవేశానికి సిద్ధంగా గలది అమ్మబడును. ✆ 92471 78887.

250గ||లలో డాబాఇల్లు 2 పోర్షన్స్ క్రింద. పైన 1 పోర్షన్ రేకుల షెడ్ గజం 25 వేలు మచిలీపట్నం నేషనల్ కాలేజి దగ్గర అమ్మకం ✆ 89785 42665

107.5 చ||గ||లలో పడమర 2BHK గ్రౌండ్‌ఫ్లోర్ RCC ఇల్లు దేవినగర్ ఆరవలైనులో అమ్మకము. కొనుగోలు దారులు మాత్రమే సంప్ర ✆ 90300 27833.

కుమ్మరిపాలెం, గుప్తా సెంటర్, బస్టాపు ప్రక్కన స్థలం రేటుకే G+2 బిల్డింగ్ (72 వేలు అద్దెలు) విడిగా / మొత్తంగా అమ్మకం. 1, 2 ఫ్లోర్లు 65 ల. ✆ 98498 31931

విజయవాడ ప్రసాదంపాడు బల్లెం వారి వీధిలో పెట్రోల్‌బంక్ దగ్గరలో 135 చ.గ.ల్లో G+2 బిల్డింగ్ ఒక్కొక్క ఫ్లోర్‌కి 2BHK అమ్మకం. 80740 23492.

CURRENCY NAGAR

VJA, Ramavarappadu Ring: E/F G+1+1 House in 214 Sq.Yards & 190 Sq.Yards Open Plot for Sale. ✆ 98800 79199, 97406 05740.

LAND FOR SALE

1100 Sq.Yds VUDA Plot 50% for Joint Development & 50% for Sale in Guntupalli Vijayawada. Ph: 7075749377

మోగా అవకాడో ఫామ్‌ల్యాండ్ 11సెంట్లు 6లక్షలు. 5వ సం॥- 40 సం||వరకు ఏటా 2-5 లక్షల ఆదాయం. 5ఎకరాల క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్ ✆ 9398621767.

1Acr Farm Land with N/E Facin 1000 Sft. House Nr. Pusapatirega 4KM from NH-5 Nr. Bhogapuram Airport. 8125499995/ 8499961919

LAND FOR SALE
Land best fit to farm development, area 183.97 acre (two parcels of 138.77 acre and 45.20 acre) in Chowtapalli Village, Pulallacheruvu Mandal Prakasham district Andhra Pradesh are available for sale.
Interested person, firm, company may contact us on
Narendra Prakash
94247 68026

Land for Develop ment/outright sale for apartments only in Kankipadu Town , Just 750 meters from RTC Bus Stand, Godavarru Main Road Area: 60 Cents/2831 Sq.Yards, Call for More Details: Mr. Srikanth Hyderabad Ph: 7661977789

Machilipatnam Sale of Land 1725 Sq.Yds with builidgs old & New, Rd -2, Bhaskarpurm. Price Rs 35000/- Per Sq yd Direct party.Contact- 7780715986, 9246545366.

450ఎకరాల్లో ★ అవకాడో ★ ఫామ్‌ల్యాండ్‌లో 11 సెంట్లు ★ 6 లక్షలకే ★ 5వసంవత్సరం నుండి సంవత్సరానికి 2 లక్షలు ఆదాయం పొందండి ✆ 9133574455

గుడివాడ మండలం కొమరవోలు శివారు తటివర్రు గ్రామము నందు 20 ఎకరముల మాగాణి పొలము అమ్మకం. ✆ 93462 81147, 83676 38755.

తూర్పు గోదావరి జిల్లా లింగం పర్తిలో గల వైఆర్‌సి కాలువ ఆనుకుని 52 ఎకరాల వ్యవసాయ భూమి ఎకరం 35 లక్షలకు అమ్మకానికి కలదు. (నదిపాటి గోశాలకు 2 కి.మి. దూరం) ✆ 93909 91555

NTR జిల్లా, గంపలగూడెం మం॥, గోసవీడులో 4 1/2 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకము. బావి, కరెంట్ సౌకర్యం. రోడ్డు ప్రక్కన పొలం. Ph: 95603 06359.

RAMAVARAPPADU

రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర లేఅవుట్లకు అనుకూలమైన ఎకరం భూమి అమ్మకానికి కలదు. కాల్ : 7288861234.

PLOT FOR SALE

Gunadala, Near Prime Avenue Jewel City, HP Petrol Bunk, Layout East & West 200, 400 Sq.Yards Plots. ✆ 88825 79999.

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakha patnam ✆ 9440239894, 9108685818.

గన్నవరంలో పాలిటెక్నిక్ నుండి హైవేకి వెళ్లే ఉత్తరం రోడ్డులో 5 ప్లాట్ల తరువాత 3 సెంట్స్ అమ్మకమునకు కలదు. ✆ 73829 02887, 96404 41792

హైదరాబాద్: పటాన్‌చెరు, ఇంద్రేశం, వికాస్ సొసైటీ, రామేశ్వరబండ, ఐనోలు, ఈదుల నాగులపల్లి, గౌతమినగర్, కొల్లూరులో ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 8555863999.

పునాదిపాడు మద్దాలి తిరుమల రావు గారి వెంచర్‌లో ప్లాటు నెం: 29Bలో 400 చ||గ||ల వెస్ట్ ఫేస్ స్థలము (కాలేజి గోడని ఆనుకుని) అమ్మకం ✆ 98487 14252

హరివిల్లు గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ హౌస్,CCరోడ్స్‌తో విల్లాస్ & విల్లా ప్లాట్స్ పెనమలూరు, గన్నవరం, గండిగుంట, మచిలీపట్నం, ఆగిరిపల్లి, పరిటాలలో ✆ 99633 28823

విజయవాడసిటీ రామవరప్పాడులో 350 ఎకరాల మెగా టౌన్‌షిప్ ఇంటర్‌నేషనల్ స్కూల్ స్టార్‌హోటల్ సౌకర్యాలతో CRDA ప్లాట్స్ అమ్మకంనకు కలవు. ✆ 77888 99999

హరివిల్లు ప్రీమియం Gatedలో హై రిటర్న్స్ ప్లాట్స్ @ పరిటాల, గన్నవరం, అంబాపురం, పెనమలూరు, ఆకునూరు పోర్ట్ మచిలీపట్నంలో ప్లాట్స్ డైరెక్ట్ ✆ 78937 66996

పొట్టిపాడు టోల్‌గేట్‌కి 1/2 Km తారు రోడ్డు ప్రక్కన సెంటు 1,95,000, మామిడి తోట సెంటు 65,000, ఇళ్ళ ప్రక్కన సెంటు 1,60,000/- ✆ 93903 15739

VJA ORR దగ్గర, ఆకునూరులో బందరురోడ్డు 700 మీ.లో, CRDA లేఔట్ సిగ్నేచర్ Park హైరిటర్న్స్ ప్లాట్స్ గ.12,999. లోన్ సౌ ✆ 9160312999

VJA పటమటలంక SBI ప్రక్కరోడ్డు నందు 67 X 41 కొ||తో పడమర ఫేస్ 307 చ||గ||ల స్థలము అమ్మబడును. సంప్ర: 98487 14252

AP రాజధాని అమరావతిలో SRM&VIT & హైకోర్ట్ వద్ద &TTD & మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఎదురు న్యూ సీడ్ ఆక్సిస్ రోడ్‌కి దగ్గరగా 210, 360, 600,1000Sq, ప్లాట్లు రిజనబుల్ ధరకే. ✆ 92907 63488

2700yds p/yd: 50,000 Eluru main road Before Kamineni Hospital & Guntur Main rd Highway 1200sq.yd P/yd: 40000/-. Ph: 984905 5557

స్థలము అమ్మకం
పామర్రు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దగ్గర, అనిత గార్డెన్స్ ఎదురుగా ఉన్న 6630 చ||గ||లు విస్తీర్ణం గల నివాస స్థలము యొక్క కనీసపు ధర గజమునకు రూ. 1680/- గా నిర్ణయించి వేలము నందు అమ్మబడును.
98496 36969
83309 52080

Site about 410.22 Sq.yds. Facing Main Road, In prime Location, Vijayawada, Capital City. Machavaram Carl Marx Road (Eluru Road), Near Anjaneya Swamy Temple, Genuine Buyers only. Contact Ph: 9448750674. Brokers Excuse.

బందరురోడ్డు, పోరంకి, ఈడుపుగల్లు, ఆకునూరు, పామర్రు (హైవేఫేస్) ఏలూరు రోడ్డు, గూడవల్లిలో ఓపెన్ ప్లాట్స్, విల్లాలు అమ్మకానికి కలవు ✆ 97012 84449.

బందరురోడ్ నేషనల్ హైవే ఫేసింగ్ నార్త్ సైడ్ కంకిపాడు దగ్గరలో 450 చ||గ|| ప్లాట్ అమ్మకమునకు కలదు సంప్ర : 98483 43355.

విజయవాడ మధురానగర్ పప్పులమిల్లు ఎదురు రోడ్డులో 140 గజాల రేకులషెడ్ ఉత్తరం రోడ్డు21×60 కొలతలు గల స్థలం అమ్మకం.సంప్ర ✆ 9866121779

VJA, పెనమలూరు CRDA LP No.104/25 ప్లాట్లు, హౌసెస్, విల్లాలు ★ బ్యాంక్ లోన్ ★ స్పాట్ రిజి. ✆ 95531 29369, 94404 83810.

మచిలీపట్నం ఆటోనగర్ ప్రక్కన పోతేపల్లిలో మెయిన్‌రోడ్ ప్రక్కన రైల్వేగేటుకు దగ్గరలో తూర్పు ఉత్తరం ఫేసింగ్‌తో 440చ||గ|| స్థలం అమ్మబడును. ✆ 90301 62444

VJA పోరంకి 40 అ. రోడ్స్ CRDA గేటెడ్ కమ్యూనిటీలో 174, 220, 330, 500 గ. ప్లాట్లు చ.గ. 28,500/- స్పాట్ Reg. బ్యాంక్‌లోన్‌తో ✆ 98498 65959

అమరావతి రాజధానిలో 200 అ. ORRకి దగ్గరగా మరియు హరివిల్లువారి అన్ని CRDA వెంచర్లలో 200, 300, 400 గ. డైరెక్ట్‌సేల్. ✆ 92464 73929

మచిలీపట్నం పోర్ట్ రోడ్ సర్కిల్ పేటలో 7 సెంట్స్ స్థలము అమ్మకానికి కలదు. సెల్ నెం: 9494031133

మంగళగిరి దగ్గర నవులూరు నందు CRDA Layout (MIG Layout)లో 200 Sq. Yards అమ్మకంనకు కలదు. ✆ 99087 39516.

VJA హరివిల్లు క్వాలిటి డెవలప్‌మెంట్స్ గల అప్రూవ్డ్ ప్లాట్స్ మచిలీపట్నం, గన్నవరం, అంబాపురం, పరిటాలలో ప్లాట్స్ కంపెనీ సేల్ ✆ 95427 56666.

హరివిల్లువారి మెగా గేటెడ్ కమ్యూనిటీ గండిగుంట, గన్నవరం, ఆగిరిపల్లి, పరిటాల, మచిలీపట్నం వెంచర్‌లలో కంపెనీ డైరెక్ట్ సేల్. ✆ 70368 25555.

విజయవాడ-అంబాపురం జగన్మాత ఇండస్ట్రీస్ ప్రక్కన R.S.No.104/2 నందు తూర్పుఫేస్ 336 చ||గ|ల స్థలం అమ్మకం. సంప్ర. ✆ 79894 66969.

విజయవాడ పాయకపురం డాక్టర్స్ కాలనీ నందు Dr. S.V.K. సత్యనారాయణమూర్తి గారి పేరున ఉన్న ప్లాట్ నెంబర్: 35, తూర్పు ఫేసింగ్ 54'X80' కొలతలు అనగా 480 చ||గ||ల స్థలము అమ్మకమునకు కలదు. కావలసిన వారు సంప్రదించండి. S.G.S సూర్యకుమార్ పాలకొల్లు, Cell: 94405 72380.

2.5/ 3.5 లక్షలకే 1 సెంటు వెస్ట్‌బైపాస్‌కి 3KM నున్న, గన్నవరం, మల్లవల్లి, నందిగామ, కంకిపాడు, తాడేపల్లిలలో 2/3 BHK విల్లాస్ ✆ 83749 36634

పోరంకి బందరు రోడ్డు పద్మావతి గార్డెన్స్‌లో తూర్పుఫేస్ 38x63 కొ||తో 270 చ||గ||లు అమ్మకం. చ||గ|| 42,000/- (నో బ్రోకర్స్) ✆ 93462 22427.

గురునానక్‌కాలనీలో 282చ|| బెంజ్‌కంపెనీ దగ్గర 175 గ|| ఇల్లు, మధురానగర్‌లో 740 గ|| కంచికచర్లలో 6ఎ, 3ఎకరాలు, 15సెంట్లు. ✆ 9848088338

విజయవాడ గుణదల VMC లేఅవుట్‌నందు, ప్లాట్ నెం.254, తూర్పుఫేస్, 40 అ||రోడ్డు, 120 చ||గ|| ప్లాటు అమ్మబడును. ★ చ||గ|| 35,000/- ✆ 94406 61789

పెనమలూరు కమర్షియల్ ల్యాండ్ 275 చ||గ|| పోరంకి సీతాపురం కాలనీ 165 చ||గ|| అయ్యప్పనగర్ 192 చ||గ|| పటమట 282 చ||గ|| ప్లాట్లు. ✆ 9396203890

లైరా కన్సల్‌టెన్సీ గురునానక్ కాలనీలో 390, 530, 315 గ., పటమటలో 290 గ., LIC కాలనీలో 315 గ., లబ్బీపేటలో 311 గ. ✆ 94919 57844

కంచికచర్ల మం. గొట్టుముక్కల గ్రామ మెయిన్‌రోడ్ పంచాయతీ ఆఫీసు ఎదురుగా కమర్షియల్ రెసిడెన్సీకు అనువైన 512.5 చ.గ. స్థలం అమ్మకం. 94404 88334

కార్తీకమాస స్పెషల్ ఆఫర్ చ||గ|| 3900/- ORR ప్రక్కన VJAకు అతిదగ్గరలో (కంచికచర్ల) వెంటనే గృహ నిర్మాణం. ఆఫర్ కొద్ది రోజులు. ✆ 93816 91391

133.33 Sq.Yds కేవలం 1,00,000/- మాత్రమే వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133445755.

పెనమలూరు హైస్కూల్ దగ్గర Eఫేస్ 246 చ||గ|| కంకిపాడు PLR N ఫేస్ 266 చ||గ|| ఆకునూరులో 205, 216, 275 చ||గ|| ప్లాట్లు అమ్మకం✆ 99898 47919.

కంకిపాడు- ఉయ్యూరు CRDA గ || 10,000,Non- CRDA గ|| 5700/- కంచికచర్లలో గ|| 4500, 6499, CRDA 9499/- ✆ 72073 17577.

TADIGADAPA

VJA జనచైతన్య వెంచర్స్‌లో రీసేల్ ప్లాట్లు అమ్మకం. తాడిగడప 100Ft. రోడ్డు & పోరంకి నిడమానూరు రోడ్డులో సాయిలక్ష్మి, సాయివిజయ వెంచర్స్‌లో 200, 400, 600 గ|| ప్లాట్లు అం., గంగూరు చేపలకుండీల 200 అ|| రోడ్డుకి 6వ ప్లాటు గ|| 25,000. ✆ 9290763488.

GANNAVARAM

NH-5 టోల్‌గేట్ దగ్గరలో గన్నవరంకి 4km దూరంలో పొట్టిపాడు గ్రామంలో అమృతాగార్డెన్స్ నందు 234 గజముల లేఅవుట్ ప్లాట్ అమ్మకం. ✆ 88856 12593

GOLLAPUDI

విజయవాడ గొల్లపూడిలో జనచైతన్య వెంచర్స్‌లో రీసేల్ ప్లాట్లు అం. వస్త్రలత కాలనీ & వెస్ట్ బైపాస్ వద్ద గల సాయిశక్తి, సాయిశంకర్ కాలనీలలో 200,400 గ. ప్లాట్లు అం & ఎండోమెంట్ ఆఫీస్ వెనుక కల్పతరువు, RTC కాలనీలలో 200, 400గ.& ఎటికిన్సన్ స్కూల్ వద్ద సీతారామ సొసైటీ, నందిని, సాయిప్రగతిలలో 200, 360, 600 గ. అం.✆ 92907 63488

NUNNA ROAD

256 చ॥గ॥ స్థలం తూర్పు (East) సింగ్‌నగర్ మెయిన్ రోడ్డుకి 130 మీటర్ల దూరంలో విజయవాడ NTR. Ph.: 9063781000, 9154542000.

COMMERCIAL SPACE FOR SALE

నందిగామ, చందాపురం బైపాస్ రోడ్‌కి కమర్షియల్ బిట్ 1000 చ॥గ॥ అమ్మకానికి లేదా డెవలప్‌మెంట్‌కు కలదు. సం॥ప్ర॥ ✆ 9849546408.

విజయవాడ ఆటోనగర్ 100 అ|| రోడ్డు (వెస్ట్) ఫేసింగ్‌తో 450 చ||గ||ల కమర్షియల్ స్పేస్ (నెలకు 60,000 అద్దెలతో) అమ్మకం. ✆ 70750 66789.

Above 10,000 S.Ft. Plus House Built in 428 Sq. Y in Commercial Area Close to Bundar Rd & Pantakaluva Rd, P&T Colony-3 Suitable for Commercial Purpose. ✆ 94915 44908

విజయవాడ గొల్లపూడి మార్కెట్ యార్డ్ దగ్గర నూతనముగా నిర్మించిన కమర్షియల్ షాప్స్ 35 లక్షలకే అమ్మకం. Ready to Occupy. ✆ 99851 51976.

గన్నవరం దగ్గర వీరపనేని గూడెంలో 1 ఎకరం 33 సెంట్లు స్థలంలో గల ఇండస్ట్రియల్ బిల్డింగ్ అమ్మకానికి కలదు. ✆ 93472 52458.

SHOP FOR SALE

Shop For Sale: Gummadi Complex Shop No: 3, 160 Sqft Besant Road. VJA (No Brokers) ✆ 98481 54312.

LEASE/ RENT

LEASE/RENT
6000 SFT, G+3 With Lift available. Behind PVR Mall, Prasanthi Hospital Back Side for Rent/Lease Good fit for Colleges/Hostels/ Hospitals/Real Estate Office/Residence at Vijayawada.
Cont: 98482 34606

G+4 Floors New Building
3000 S.Ft. Each Floor
East and West Roads
As Per Vaastu
Available for Lease to Offices etc. in Currency Nagar Behind Aayush Hospital.
✆ 83097 56283

WANTED

విజయవాడ కానూరు, పోరంకి, తాడేపల్లి, కుంచనపల్లి ఏరియాలలో 200 గ|| నుండి 600 గ||ల డెవలప్‌మెంట్‌కి స్థలము కావలెను. ✆ 79937 96999.

LEASE/ SALE

చిట్టినగర్ వైశ్యాకాలనీలో 3 అంతస్తుల బిల్డింగ్‌లో 3 పోర్షన్లుగా అమ్మకం లేదా అద్దెకు. కృష్ణలంక శంకరమఠంవీధిలో గ్రౌండ్ & ఫస్ట్‌ఫ్లోర్లు అద్దెకు ✆ 98481 10301, 9246375420

TO LET

అశోక్‌నగర్ టైం హాస్పిటల్ ఎదురు ధనేకుల మేలిమి వారి వీధిలో 1st ఫ్లోర్ నందు 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అద్దెకు కలదు. ✆ 95153 32780.

VJA S.N పురం ఓల్డ్ CID ఆఫీస్ రోడ్డులో ఇండిపెండెంట్‌హౌస్ (3 BHK 1, 2 ఫ్లోర్లు Each 2,300 SFT) రెసిడెన్సీ/ కమర్షియల్స్‌కు అద్దెకు ✆ 99594 41358, 95020 86956.

గుణదల ఫ్లైఓవర్ నుండి ముస్తాబాద్ వెళ్ళు రోడ్డులో అర ఎకరం ఖాళీస్థలం గోడౌన్, వేర్‌హౌస్, ఇండస్ట్రియల్ పనులకు అద్దెకు ఇవ్వబడును. ✆ 94410 86870/ 91009 93761.

Flat 4th Floor, Plot No.158-159, Varalakshmi Nilayam, Trendset Medows, Devi Nagar, 8th Line, Vijayawada. ✆ 98480 68666.

3bhk flat with car parking at Maruthinagar. Employees with small families preferred. ✆ 9948789554

మచిలీపట్నం ముస్తాకాన్‌పేటలో న్యూ ఇండిపెండెంట్ బిల్డింగ్ 2 BHK గ్రౌండ్ ఫ్లోర్ అద్దె/లీజు కలదు. 9,500/- ✆ 94412 50042, 98491 67170.

కానూరు KCP కాలనీ నియర్ సిద్దార్ధ ఇంజినీర్ కాలేజి హౌస్‌నెం28, 1300 SF.t ఫస్ట్‌ఫ్లోర్ 2BHK ఫ్లాట్ ఎంప్లాయిస్‌కు అద్దెకు కలదు.✆ 98663 36928

Old 5 బస్సు రూట్ 2nd క్రాస్ రోడ్ ITI కాలేజీ బస్ స్టాప్ 2nd లెఫ్ట్ G/F 3B/R హౌస్ అద్దెకు ✆ 94409 96750, 92464 77680.

3BHK ఫ్లాట్ 2nd ఫ్లోర్ సాయిప్రేమ రెసిడెన్సీ సూర్యారావుపేట ప్రకాశం రోడ్డు విజయవాడ కార్ పార్కింగ్, లిఫ్ట్, కప్‌బోర్డ్స్ సౌకర్యంతో అద్దెకు కలదు. ✆ 98661 47977.

పోరంకి సాలిపేట రోడ్డులో పద్మావతి గార్డెన్స్ సమీపంలో SGR టవర్స్ నందు ఫుల్లీ ఫర్నిషెడ్ 3BHK ఫ్లాట్ అద్దెకు కలదు. ఫోన్: 90104 21505.

COMMERCIAL

42000 Sq.Ft Godown available for Rent in Telaprolu, 10kms from Vijayawada Airport Rs: 12 Per Sq.Ft. ✆ 63013 39091.

Srinagar Colony-Hyderabad behind Big Bazar Office space 800 Sft on 2nd Floor with Stilt Parking only for 2 Wheeler for long term Rental. Well Designed, Good Quality, Teakwood Doors, Marble Floored with Good Fittings. BCB Reddy. 9444391787.

Tolet
వినాయక్ థియేటర్, సెంటిని హాస్పిటల్ ప్రక్కన, రోడ్ ఫేసింగ్ గ్రౌండ్, 1st ఫ్లోర్ మొత్తం 3200 చ. అ. బిల్డింగ్, కమర్షియల్‌కు, ఆఫీసులకు అద్దెకు
93936 40662
Whatsapp

కొత్తపేట బ్రాహ్మణవీధి నందు మెయిన్ రోడ్డులో సుమారు 1000 చ.అ. విస్తీర్ణముగల బిల్డింగ్ గ్రౌండ్‌ఫ్లోర్ ఆఫీస్/గోడౌన్ కొరకు అద్దెకు కలదు. ✆ 94495 99028.

గోడౌను అద్దెకు 1300 SF.tగల PACS గోడౌన్ తోట్లవల్లూరులో అద్దెకుకలదు VJA, బెంజిసర్కిల్ నుండి 23km ఉయ్యూరు నుండి 8km. ✆ 94901 79306

గాంధీనగర్ డి- మార్ట్ ప్రక్కన అద్దెకు. (27 54) 1,458 Sft ఆఫీస్, C&F, డిస్ట్రిబ్యూటర్స్, ప్రింటింగ్ ప్రెస్ , గోడౌన్‌లకు అనుకూలం ✆ 98487 74420

VJA గాంధీనగర్ స్వామివీధి, రాజ్‌యువరాజు థియేటర్ దగ్గర 1,500 S.ft & 800 S.ft గ్రౌండ్‌ఫ్లోర్ C&F గోడౌన్/షాప్స్‌కు అద్దెకు కలవు. ✆92464 72524.

WANTED

విజయవాడలో ప్రముఖ ప్లే స్కూల్ కోసం 450-500 గజాల Independent House లేదా డూప్లెక్స్ హౌస్ కావలెను. Contact: 9667899196.

JOBS

Wanted Faculty Social, English, Maths for 6th to 10th Classes ✆ 90101 60282. Interview Dates 10th NOV to 15 NOV. 10AM to 3PM. @ THE BRILLIANTS E.M. HIGH SCHOOL, Road No.2, Veterinary Colony, Vijayawada.

Wanted Real Estate Door to Door Field Marketing Executives in Nandigama (Freshers) Contact: ✆ 94324 54545.

డెంటల్ డాక్టర్లు కావలెను. త్వరలో ప్రారంభం కాబోతున్న డెంటల్ క్లినిక్ గ్రూప్‌నకు MDS (Endodontist), BDS, ఫ్రెషర్స్ 20 Nos కావలెను. ✆ 83090 87864.

ప్రముఖ వెండి సంస్థలో అకౌంటెంట్ కావలెను. Tally, డేటా ఎంట్రీ నందు అనుభవం వుండవలెను వెండిసంస్థలో పనిచేసేవారికి ప్రాధాన్యత. ✆ 90304 84545, 91338 42592.

విజయవాడలో కరెంటు మీటర్లు మార్చుటకు అనుభవం కలిగిన ఎలక్ట్రీషియన్స్ కావలెను. వీక్లీ పేమెంట్స్ ✆ 97035 51122, 94929 40505.

విజయవాడ & మచిలీపట్నం ప్రముఖ రియల్ ఎస్టేట్‌లో రిసెప్షనిస్ట్ (F) సిస్టమ్ ఆపరేటర్ (F) అకౌంటెంట్ (F) టెలికాలర్స్ (F) కావలెను. ఆకర్షణీయమైన జీతము + ఇన్సెంటివ్. సంప్ర: ✆ 88852 92227.

MORE CLASSIFIEDS ON PAGES 8

(c) eenadu

మచిలీపట్నం
●మచిలీపట్నం ●పెడన

తెదేపా సభ్యత్వం తీసుకుంటే మేలు

పెదప్రోలు(మోపిదేవి), న్యూస్‌టుడే: తెదేపా కార్యకర్తగా సభ్యత్వం తీసుకుంటే బీమా వర్తిస్తుందని ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పెదప్రోలుకు చెందిన కార్యకర్త వెంకటలక్ష్మి ప్రమాదవశాత్తు మృతి చెందగా పరిహారం కింద రూ.5 లక్షలు మంజూరయ్యింది. చెక్కును ఆమె కుమారుడు నవీన్‌కు శనివారం అందించారు. మండల అధ్యక్షుడు జనార్దనరావు, ప్రసాద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

వెంకటలక్ష్మి కుమారుడికి చెక్కు అందిస్తున్న వెంకటేశ్వరరావు

ధర వరలు

టమాట 27, వంగ 62, బెండ 36, పచ్చిమిర్చి 28, కాకర 46, క్యాబేజీ 28, క్యారెట్ 78, దొండ 44, బంగాళదుంప 30, ఉల్లిపాయలు 24, గోరుచిక్కుడు 54, దోస 24, సొర 35/30, అరటికాయ 5/6, చిక్కుళ్లు 80, బీర 48, చామదుంప 30, మునగ 10/08, కంద 48, బీట్‌రూట్ 50, కీరదోస 40, బీన్స్ 80, క్యాప్సికం 68, అలసందలు 60, చిలకడదుంప 44, కొత్తిమీర 30/15, పుదీనా 20/5 ఆదివారం ఉదయం 7 గంటల వరకు ఈ ధరలే వర్తిస్తాయి. వీటిపై ఏవైనా ఫిర్యాదులుంటే ఎస్టేట్ అధికారి బలి చక్రవర్తిని సంప్రదించవచ్చు. **- న్యూస్‌టుడే, మచిలీపట్నం(గొడుగుపేట)**

సినిమాలు

రేవతీ : జటాధర
సిరికృష్ణ : దిగర్ల్ ఫ్రెండ్, **సిరివెంకట్ :** మాస్ జాతర
- న్యూస్‌టుడే, మచిలీపట్నం (గొడుగుపేట)

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మచిలీపట్నం : 80089 02911, పెడన : 63099 94687

స్పందనకు వందనం

● స్థానిక ఖొజ్జిల్లిపేటలోని రోడ్డు పక్కన వేసిన చెత్తను తొలగించడం స్థానికులు 'ఈనాడు' మేమున్నాం.. మీకు తోడుగా ద్వారా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వారు స్పందించి పారిశుద్ధ్య కార్మికులతో వాటిని తీయించారు. ● చిలకలపూడిలోని పాండురంగ స్కూల్ సమీపంలో ఉన్న డ్రెయిన్‌లో గుర్రపుడెక్క పేరుకుందని ఆ ప్రాంతవాసులు సమస్యను 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా అధికారులకు తెలిపారు. వెంటనే వారు స్పందించి పారిశుద్ధ్య కార్మికులతో పూడిక తీయించారు.
- న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్

● గూడూరు మండలం పినగూడూరులంకలో రోడ్డు పక్కనున్న వీధి దీపాలు మరమ్మతులకు గురి కావడంతో స్థానికులు సమస్యను సర్పంచి రెహమతున్నీసాకు తెలిపారు. దీనిపై స్పందించి సంబంధిత సిబ్బందిని పంపి దీపాలను బాగు చేయించి సమస్య పరిష్కరించారు. **- గూడూరు**

తపాలా శాఖ బీమా చెక్కు అందజేత

గూడూరు, న్యూస్‌టుడే : మల్లవోలుకు చెందిన విన్నకోట సాంబశివరావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన తపాలా బీమా పథకం ద్వారా పాలసీ తీసుకోవడంతో దానికి సంబంధించిన రూ.5,42,338ల చెక్కును మచిలీపట్నం పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు బాధిత కుటుంబ సభ్యులు శనివారం అందజేశారు.

ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం

ఘంటసాల: ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని అవనిగడ్డ నియోజకవర్గ కూటమి నాయకుడు మండలి రాజా అన్నారు. ఘంటసాల మండలంలోని 287 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 50 కిలోల బియ్యం, కందిపప్పు, పామాయిల్, పంచదార కిలో చొప్పున ఘంటసాలలో 3 చౌకడిపోల ద్వారా అందజేశారు.

నిధులు రాక.. పనులు పూర్తికాక..

మచిలీపట్నం(గొడుగుపేట), గూడూరు, న్యూస్‌టుడే

పెడన నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో తెదేపా హయాంలో చేపట్టిన పనులు పూర్తి చేయక పోగా, వైకాపా ప్రభుత్వంలో నిర్వహించినవి అసంపూర్తిగా వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

❖ గూడూరులోని పలు ప్రాంతాల్లో రూ.8 కోట్లతో డ్రెయిన్లు నిర్మిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కొంతమేర పనులు చేశాక నిధులు విడుదల చేయలేదు.

❖ బంటుమిల్లిలో రూ.7 కోట్లతో డ్రెయినేజీల పనులు చేపట్టేందుకు 2020 జనవరి 7న శంకుస్థాపన చేసి కొంతమేర చేసి వదిలేశారు.

❖ పెడన మండలంలోని నడుపూరు నుంచి కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలంలోని వాడవల్లి మీదుగా కోరుకొల్లు వెళ్లే రోడ్డును 19 కి.మీ మేర అభివృద్ధి, విస్తరణ చేసేందుకు భూమిపూజ చేశారు.

సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

గూడూరు మండలంలో పునాదుల దశలో ఆగిన జొన్నలరేవు పైవంతెన

❖ పెడన మండలం నడుపూరు నుంచి గూడూరు ఆర్వేపల్లి, కంకటావ మీదుగా గూడూరు వెళ్లే రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసి వదిలేశారు. తర్వాత ప్రజల నుంచి విమర్శలు రావడంతో ఎన్నికల ముందు హడావుడిగా పనులు ప్రారంభించి మళ్లీ అసంపూర్ణగానే వదిలేయడంతో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ రోడ్డును పూర్తి చేసింది.

❖ గూడూరు మండల పరిధిలోని రాయవరం, కంచాకోడూరు, మద్దిపట్ల పరిసర ప్రాంతాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే చుట్టూ తిరిగి రావాలి. ఈ సమస్యను పరిష్కరించేందుకు జొన్నలరేవు ప్రాంతంలో రూ.7 కోట్ల నిధులతో రెండు చోట్ల వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. పనులు వేగవంతంగా సాగుతున్న సమయంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆగిపోయాయి. ప్రస్తుత కూటమి సర్కారు మిగిలిన పనులు పూర్తి చేయడానికి మళ్లీ ప్రతిపాదనలు చేసింది.

❖ మల్లవోలు నుంచి ఛటారీపాలెం వెళ్లే రోడ్డుకు తెదేపా హయాంలో రూ.1.45 కోట్లు కేటాయించగా వైకాపా పట్టించుకోలేదు.

❖ బంటుమిల్లి తహసీల్దారు కార్యాలయ భవన నిర్మాణాన్ని రూ.90 లక్షలతో చేపట్టారు. స్లాబు దశకు చేరిన తర్వాత పనులు ఆగాయి.

బీటలిచ్చిన భవనం.. పొంచి ఉన్న ప్రమాదం

స్థానిక మండల మహిళా సమైక్య భవనం ప్రమాదకర స్థితికి చేరుకుంది. రెండు దశాబ్దాల కిందట నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరుకుని సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. స్లాబు పెచ్చులూడి కింద పడుతున్నాయి. గోడలు బీటలివ్వడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని పలువురు మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, పెడన**

ఐకమత్యంతో ముందుకు సాగాలి

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే : అందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు సూచించారు. స్థానిక హర్ష కళాశాల ప్రాంగణంలో శనివారం గౌడ సంఘం, గౌడ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత సంఘీయుల ఆత్మీయ కలయిక, కార్తిక వనసమారాధన నిర్వహించారు. ఇందులో కొనకళ్లతో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

పూజల్లో పాల్గొన్న కొనకళ్ల నారాయణరావు, పక్కన నాయకులు

సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్

వరి సాగుకు అనుమతులు ఇవ్వండి

బంటుమిల్లి, న్యూస్‌టుడే : కొన్నేళ్లుగా దాళ్వాలో వరి సాగు చేయడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకపోవడంతో బంటుమిల్లి ప్రధాన కాలువ పరిధిలోని వ్యవసాయ భూముల్లో ఉప్పు శాతం పెరిగి చౌడు బారుతున్నాయని రైతు సంఘ నాయకులు అన్నారు. ఈసారి సాగుకు అనుమతులు ఇవ్వడంతో పాటు నీరు అందించాలని కోరుతూ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌ను శనివారం వినతిపత్రం అందించారు. సంఘ జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, లంకదాసుల అజయ్‌ఘోష్, సుజ్ఞానం జనార్దనరావు, మల్లుల కేదార్ పాల్గొన్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే : బుట్టాయిపేట చిట్టిపిల్లారయ్య ఆలయంలో హోమాలు, విశేష పూజలు జరిపించారు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో విద్యార్థులకు భక్తిసంగీత పోటీలు నిర్వహించగా ప్రతిభ చాటిన వారికి బహుమతులు పంపిణీ చేశారు.

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే : జవ్వారుపేట సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయడానికి నిర్ణయించినట్లు భక్తబృంద ప్రముఖులు తమ్మన రవిశంకర్, న్యాయవాది జల్లు రాజా, సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాలాలయంలో ప్రతిష్ఠించారు.

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే : ఈడేపల్లి సత్యసాయి మందిరంలో శ్రీసత్యసాయి అఖండ భజన కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు కొమరగిరి చంద్రశేఖర్, సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్, ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎస్ఎన్.గొల్లపాలెంలో..

మచిలీపట్నం రూరల్, న్యూస్‌టుడే : కార్తిక మాసంలో భోళాశంకరునికి భక్తజనం అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. మంగినపూడిలో నగరేశ్వర స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఎస్.ఎన్.గొల్లపాలెంలో సోమేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకరుద్ర అభిషేకం, అర్చనలు చేపట్టారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

చిట్టిపిల్లారయ్య ఆలయంలో..

మంగినపూడిలో నగరేశ్వర స్వామి

బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్వవైభవానికి కృషి

మచిలీపట్నం (కోనేరు సెంటరు), న్యూస్‌టుడే : బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తానని కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ ఫణికుమార్ అన్నారు. విజయవాడలోని కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన్ను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాం ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, ఎన్నారై శ్రీనివాస్ చంద్ తదితరులు అభినందించారు. అనంతరం ఫణికుమార్ మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనతో మాట్లాడారు.

ఫణికుమార్‌కు ధ్రువపత్రం అందిస్తున్న బుచ్చిరాం ప్రసాద్ తదితరులు

కుర్చీల వితరణ

మచిలీపట్నం: నగరంలోని కాలేఖాన్‌పేట నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలకు ఆ ప్రాంతానికి చెందిన మదన్‌మోహన్ తన తండ్రి పురుషోత్తం జ్ఞాపకార్థం 15 కుర్చీలు అందించారని హెచ్ఎం పి.నారాయణరావు తెలిపారు.

MARGADARSI CHIT FUND PVT. LTD.
Chit Groups are available at our MACHILIPATNAM BRANCH

CHIT GROUP	DURATION IN MONTHS	MONTHLY INSTALLMENT	CHIT VALUE
LT X	50	20,000	10,00,000
LT T	50	10,000	5,00,000
FT D	40	50,000	20,00,000
FT VZ	40	1,25,000	50,00,000
FT B	40	5,000	2,00,000
TT VV	30	2,00,000	60,00,000

Please Contact Branch Manager **Mr. M.SRINIVAS,** for further details. Mobile Nos: 99894-88685, Landline: 08672-225725

అధికంగా స్కానింగ్‌లు తీయించుకున్నా అనర్థమే

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే : అధికంగా ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు తీయించుకున్నా అది అనర్థమేనని మచిలీపట్నం సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ డా.ఆశాలత అన్నారు. అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం సందర్భంగా శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పలువురు అధికారులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే : అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నగరంలోని సంఘ భవనంలో పలువురు రేడియోగ్రాఫర్లను సన్మానించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు ఆకూరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కె.వెంకటేశ్వరరావుతో పాటు నాయకులు పాల్గొన్నారు.

సత్కారం అందుకున్న వారితో సంఘ నాయకులు

సదస్సులో ప్రసంగిస్తున్న ఆశాలత, వేదికపై అధికారులు

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

పెడన, న్యూస్‌టుడే : స్థానిక బీజీకే జడ్పీ ఉన్నత పాఠశాల 9, 10వ తరగతి విద్యార్థినులు ఎం.విశాలాక్షి, వీఎన్ సృజినీ స్కిల్ పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మచిలీపట్నంలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పోటీల్లో అపరెల్ ట్రేడ్ నుంచి వీరు ప్రతిభ చూపించారని హెచ్ఎం లంక ఇందిర శనివారం తెలిపారు. త్వరలో విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ ఇరువురు పాల్గొంటారని, ఒకేషనల్ ట్రైనర్ పి.దుర్గాశాంతి సారథ్యంలో శిక్షణ పొందినట్లు చెప్పారు.

పెడన: ధ్రువపత్రాలు అందుకుంటున్న విద్యార్థినులు

బంటుమిల్లి, న్యూస్‌టుడే : మండలంలోని ముంజులూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన గోపు అఖిల్ కుమార్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం విజయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు విద్యార్థిని ఎంఈవోలు ముబీనా భాను, వెంకటేశ్వరరావు అభినందించి ప్రోత్సాహకంగా నగదు బహుమతి ఇచ్చారు.

కృత్తివెన్ను, న్యూస్‌టుడే : నిడమర్రు పంచాయతీ పోడు గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు వైదాని సాయి ప్రసాద్, తమ్ము గౌతమ్ కుమార్ రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం వీరాంజనేయులు తెలిపారు. ఈ మేరకు వీరిని పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

ముంజులూరు: విద్యార్థిని అభినందిస్తున్న ఎంఈవో వెంకటేశ్వరరావు

పోడు : అర్హత సాధించిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

పబ్లిక్ నోటీసు

నా క్లయింట్ ఫ్లాట్ నెం: 43, ఫ్లాట్ నెం: 302, వాసవీనగర్, తిరుమలగిరి, హైదరాబాద్ వాస్తవ్యురాలు **నేతి అనురాధ కామేశ్వరి,** W/o హరిహరప్రసాద్ గారి సంజాయిషీ మేరకు ఇచ్చు నోటీసు.

నా క్లయింటు తమ తల్లి, సోదరుడు, సోదరుని పిల్లలు మరియు సోదరిలపై దిగువ షెడ్యూలు ఆస్తిలో మరియు వేరొక ఆస్తిలో వాటా కోరుతూ O.S. No:42/2021 పార్టిషన్ దావాను మచిలీపట్నం గౌరవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో దాఖలు చేసియున్నారు. సదరు దావాలో 2, 3, 4, 5 ప్రతివాదులు అయిన **వెంపటి కామేశ్వరప్రసాద్, సర్మా సుందర కమలకుమారి, వెంపటి వెంకటసాయి శ్రీకర్** మరియు **వెంపటి వెంకటసాయి ఆదిత్య**లను దావా తేలేవరకు దావా ఆస్తిపై ఎటువంటి లావాదేవీలు చేయరాదని శ్రీ కోర్టు వారు I.A.No: 169/2021లో ఉత్తర్వులు ఇచ్చియున్నారు. కావున క్రింద తెలుపబడిన ఆస్తికి వ్యతిరేకంగా ఏమైనా లావాదేవీలు చేసిన అవి చెల్లవని మరియు నా క్లయింట్‌ని బైండ్ చేయజాలవని ఇందుమూలముగా తెలియజేయడమైనది.

షెడ్యూలు: కృష్ణా జిల్లా, మచిలీపట్నం ఈడేపల్లిలోని D.No: 15/538లోని 480 చ॥గ॥ ల ఇల్లు మరియు స్థలము. **హద్దులు: తూర్పు:** పిసుపాటి వెంకటశాస్త్రి, **దక్షిణం:** రోడ్డు, **ఉత్తరం:** పి.వి.సుబ్బారావు దత్తాశ్రమం, **పడమర:** పరసా వెంకటేశ్వరరావు.

ఇట్లు:
O.S.A. SIVA KUMAR, Advocate
Machilipatnam
మచిలీపట్నం. తేది: 08-11-2025

శ్మశాన వాటిక అభివృద్ధికి చేయూత అభినందనీయం

మచిలీపట్నం(కోనేరు సెంటరు), న్యూస్‌టుడే : హిందూ శ్మశానవాటిక అభివృద్ధికి లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యాన చేయూత అందించడం అభినందనీయమని మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అన్నారు. ఫ్రెండ్స్ సర్కిల్ ఉపాధ్యక్షుడు, విశ్రాంత వీఆర్వో లంకిశెట్టి సాయిబాబు, సాయిలక్ష్మి దంపతులు సమకూర్చిన నగదుతో స్నానాల ఘట్టాలను పునర్నిర్మించడంతో పాటు షవర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సాయిబాబును శనివారం సత్కరించారు. ఫ్రెండ్స్ సర్కిల్ కన్వీనర్ లంకిశెట్టి బాలాజీ, జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు, అధ్యాపకులు లంకిశెట్టి హరినాథ్‌బాబు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సాయిబాబును సత్కరిస్తున్న బాబాప్రసాద్ తదితరులు

వద్దన్నా వినరు.. హెచ్చరికలు పట్టించుకోరు!

నగరంలోని ఏఎంసీ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన స్థానికులు తరచుగా వ్యర్థాలు పడేస్తున్నారు. దీనికి తోడు కొందరు పారిశుద్ధ్య కార్మికులు వివిధ ప్రాంతాల్లో సేకరించిన చెత్తను అక్కడే వేస్తున్నారు. ఈ క్రమంలో చెత్త మేట వేసి దుర్వాసన వస్తోందని అటువైపు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయినా అక్కడే చెత్త వేయడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, మచిలీపట్నం కార్పొరేషన్**

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

ట్రాలీ లారీని ఢీకొన్న కారు

కృత్తివెన్ను: ఎదురుగా వెళ్తున్న ట్రాలీ లారీని తప్పించబోయి కారు వెనుక నుంచి ఢీకొన్న సంఘటన ఇది. లక్ష్మీపురం పంచాయతీలోని రంగాబొమ్మ కూడలిలో 216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్, అందులో ఉన్న మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదని కృత్తివెన్ను ఎస్సై ఎ.పైడిబాబు తెలిపారు.

నిర్యాణము



జననం 1947
మరణం 28-10-2025

కీ॥శే॥ సమ్మెట వీరరాఘవయ్య గారు
వ్యవస్థాపకులు: SVR Modern Rice Mill, మచిలీపట్నం

కల్మషమెరుగని మనసుతో అందరి హృదయాలలో సుస్థిర స్థానమేర్పరచుకుని,
మా ఉజ్వల భవితకు బాటవేసిన మహా వ్యక్తి, మీరు చూపిన మార్గంలో నడుస్తూ,
మీ ఆశయాల సాధనకు కృషి సాగిస్తూ... మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...

భార్య: సమ్మెట బేబి సరోజిని
కుమారుడు : సమ్మెట శ్రీహరి కోడలు: రమాదేవి
వియ్యంకులు: చందన నరసింహారావు - విజయలక్ష్మి
మనుమరాండ్రు - మనుమలు
గునుకుల గాయత్రిదేవి | నారగం సంధ్యదేవి | మేకల శాంతిప్రియ | సమ్మెట హర్షిత
గునుకుల భరత్ | నారగం శ్రీహర్ష | మేకల తరుణ్‌చంద్ర | -

NEW SVR MODERN RICE MILL
SVR RICE INDUSTRIES
STAFF

పెద్దకర్మ : ది. 09-11-2025 ఆదివారం మచిలీపట్నం, నాయర్ బడ్డి సెంటర్, R.K. ఫ్యామిలీ రెస్టారెంట్ పక్క సందులో మా స్వగృహమందు జరుగును.

(c) eenadu

అంగన్‌వాడీ కేంద్రమా.. అనాథ శరణాలయమా?

నాగాయలంక, న్యూస్‌టుడే: మండలంలోని సంతమార్కెట్‌లో ఉన్న నాగాయలంక-1 అంగన్‌వాడీ కేంద్రం శనివారం ఉదయం 9.30 గంట లైనా తెరుచుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరండాలో ఇద్దరు అనాథలు పడుకుని ఉన్నారు. కేంద్రానికి కార్యకర్త, సహాయకురాలు ఉదయం 9 గంటలకు రావాల్సి ఉంది. ఈ కేంద్రానికి ఇంతవరకు రేషన్ అందలేదని తద్వారా పిల్లలకు, తల్లులకు పోషణ కిట్లు అందించడంలో ఆలస్యం జరుగుతోందని లబ్ధిదారులు తెలిపారు.

గుడివాడ

•గుడివాడ •పామర్రు •అవనిగడ్డ

ఆలయ నిర్మాణానికి భూమిపూజ

కూచిపూడి, న్యూస్‌టుడే: కూచిపూడిలో నిర్మించే భావనా రుషి స్వామివారి ఆలయ నిర్మాణానికి జిల్లా పద్మశాలీ సంఘ అధ్యక్షుడు కొండవీటి అమరబాలేశ్వరరావు, వెంకటరమణ విజయలక్ష్మి(కూచిపూడి సర్పంచి) దంపతులు శనివారం భూమి పూజ నిర్వహించారు. కోస్తాంధ్ర పద్మశాలీ సంఘ కో-కన్వీనరు అందె జగదీష్, సూర్యభవాని దంపతులు, సంఘ నాయకులు చిత్తరంజన్‌సాయి, చెరుకు శ్రీనివాసరావు, తుమ్మా ఈశ్వరరావు, కౌతరపు సుబ్బారావు, కాటూరి శ్రీకాంత్ పాల్గొన్నారు.

విద్యుత్తు సిబ్బందికి సన్మానం

పామర్రు, న్యూస్‌టుడే: ఇటీవల వచ్చిన తుపాను కారణంగా అహర్నిశలు పని చేసి 24 గంటల్లో విద్యుత్తును పునరుద్ధరించిన విద్యుత్తు శాఖ సిబ్బందికి శనివారం స్థానిక ఆరేపల్లి కల్యాణ మండపంలో బోధిసత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ సభ్యులు వెంకట్, నరసయ్య, గంగాధర్ పర్యవేక్షించారు.

నిధులు మంజూరు చేయండి

ఘంటసాల, న్యూస్‌టుడే: చిట్టూర్పునకు చెందిన పీఏసీఎస్ అధ్యక్షుడు గుత్తికొండ వరప్రసాద్, ఉప సర్పంచి రాజ్యలక్ష్మి దంపతులు శనివారం మంగళగిరి తెదేపా కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ గ్రామ సమస్యలను విన్నవించారు. కల్యాణ మండప నిర్మాణానికి తితిదే నుంచి నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే పల్లె పుష్కరిణిలో భాగంగా రామన్న చెరువును అభివృద్ధి చేయాలని, చల్లపల్లి-పామర్రు రోడ్డుకు మరమ్మతులు చేయించాలని కోరారు. ఇందుకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు. తెదేపా నాయకులు యలవర్తి వంశీ, మోపిదేవి శ్రీధర్‌లు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధితో పేదలకు భరోసా

లబ్ధిదారులతో నాయకులు

గుడివాడ, న్యూస్‌టుడే: సీఎం సహాయ నిధి పేదలకు భరోసా నిలుస్తోందని స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక ప్రజా వేదికలో 15 మందికి సీఎం సహాయ నిధి నుంచి రూ.6.95 లక్షలు మంజూరు కాగా.. వెనిగండ్ల రామకృష్ణతో కలిసి శ్రీనివాసరావు శనివారం చెక్కులను అందించారు. మార్కెట్ యార్డు ఛైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, దానేటి సన్యాసిరావు, లింగం ప్రసాద్, గోకవరపు సునీల్, మజ్జాడ నాగరాజు, పొలాసి ఉమా, పంద్రాజు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

ఘంటసాల, న్యూస్‌టుడే: పూషడంలో కోదండ రామాలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శనివారం భూమిపూజ చేశారు. రుత్వికుల బృందం ఆధ్వర్యంలో టి.నందీశ్వరరావు, సత్యవాణి దంపతులు, బి.వెంకటేశ్వరరావు, రాజ్యలక్ష్మి దంపతులు విశేష పూజలు చేశారు. రూ.40 లక్షలతో ఆలయ నిర్మాణం చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కూటమి నాయకులు వెంకట్రామ్, చౌదరిబాబు, చలపతిరావు, మారుతీరావు, రాంబాబు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

పాలకావిడి మోస్తున్న వెంకట్రామ్

అయ్యప్ప మాలధారుల కావడి యాత్ర

అవనిగడ్డ, న్యూస్‌టుడే: అయ్యప్ప మాలధారుల కావడి యాత్ర.. గురుస్వామి పూషడపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం అవనిగడ్డ నుంచి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానం వరకు జరిగింది. స్థానిక వంతెన కూడలిలో నియోజకవర్గ జనసేన నాయకుడు మండలి వెంకట్రామ్.. యాత్రకు స్వాగతం పలికారు.

వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

గుడివాడ, న్యూస్‌టుడే: అనాథ వృద్ధులకు అండగా ఉండడం వారిని ఆదరించడం మన బాధ్యత అని గుడివాడ భాజపా రెండవ పట్టణ అధ్యక్షుడు మాచర్ల రామకృష్ణ పేర్కొన్నారు. కుంభం పాండు రంగారావు జన్మదినం సందర్భంగా స్థానిక బేతవోలులోని శాంతి వృద్ధాశ్రమంలో శనివారం దుప్పట్లు, పండ్లు, పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. కుంభం అయ్యప్ప, గాదె చరణ్, లంకా రాంబాబులు పాల్గొన్నారు.

దాత వితరణ అభినందనీయం

పెనుమెత్స(పమిడిముక్కల): ఇటీవల తుపానుకు పెనుమెత్సలో ఇల్లు కోల్పోయిన కొల్లూరి బేబికి పీ4లో రూ.82,500 ఆర్థిక సాయంతో గృహం నిర్మించి ఇచ్చిన స్థానిక తెదేపా నాయకుడు దాత మొవ్వ రామచంద్రరావు(రాము) అభినందనీయుడని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమారరాజా ప్రశంసించారు. వర్ల పెనుమెత్సలో బాధితురాలు కొల్లూరి బేబి కుటుంబ సభ్యులను పరామర్శించి దాతతో నూతన గృహాన్ని పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు.

ఆర్అండ్‌బీ శాఖకు సిబ్బంది కొరత

డీఈ కార్యాలయం

అవనిగడ్డ, న్యూస్‌టుడే: అవనిగడ్డ ఆర్అండ్‌బీ డీఈ కార్యాలయాన్ని ఏళ్లుగా సిబ్బంది కొరత వేధిస్తోంది. సుమారు నాలుగేళ్లుగా ఇక్కడ ఉండాల్సిన చల్లపల్లి, నాగాయలంక, కోడూరు జేఈలు ముగ్గురితో పాటు జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు లేకపోవడంతో కార్యాలయం పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఓ సీనియర్ అసిస్టెంట్‌ని నియమించారు. ఒక అటెండరు మాత్రమే ఉన్నారు. అటెండరు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఎదురుమొండి వారధి పనులతో పాటు రహదారుల నిర్మాణ పనులను సైతం పర్యవేక్షించేది ఈ కార్యాలయమే.

❖ డీఈ పర్యవేక్షణలో ఉన్న అతిథిగృహంలో పని చేసే వాచ్‌మెన్ సుమారు 8 ఏళ్లుగా లేకపోవడంతో కొంతకాలంగా మూతపడింది. ప్రస్తుత డీఈ రమేష్ వచ్చిన తర్వాత అతిథిగృహం శుభ్రం చేయిస్తూ వచ్చిన వారికి వసతి కల్పిస్తున్నారు. వారికి ఏర్పాట్లు చేయడానికి, ఏవైనా కావాలంటే తెచ్చి ఇవ్వడానికి మాత్రం ఇబ్బందికరంగా ఉందని, కొద్దిమంది మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. ఇటీవల న్యాయమూర్తులు వచ్చినప్పుడు స్థానిక న్యాయస్థానం సిబ్బందిని వారికోసం ఏర్పాటు చేశారు. ఉండి కూడా ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. దీనిపై డీఈ రమేష్ మాట్లాడుతూ సిబ్బందిని నియమించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతూనే ఉన్నామని చెప్పారు. కార్యాలయంలో తనతో పాటు ఒక సీనియర్ అసిస్టెంటు, ఒక అటెండర్ మాత్రమే విధుల్లో ఉన్నామన్నారు.

అవనిగడ్డ శివాలయంలో..

ఘంటసాల ద్వారకాలయం వద్ద దీపారాధన

నాగాయలంక: అలంకరణలో రామలింగేశ్వరుడు

కార్తిక పూజలు.. వనసమారాధనలు

అవనిగడ్డ, కోడూరు, న్యూస్‌టుడే: సంకటహర చతుర్థి సందర్భంగా శివాలయాలు, వైష్ణవాలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవనిగడ్డ విష్ణాలయంలో సువర్చలా సమేత ఆంజనేయస్వామికి అభిషేకాలు చేశారు. కోడూరు మండలం లింగారెడ్డిపాలెంలో గోకర్ణేశ్వరస్వామికి జనసేన నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రామ్, ఘంటసాల ఏఎంసీ ఛైర్మన్ తోట కనకదుర్గలు పూజలు చేశారు. అనంతరం జరిగిన వన సమారాధనలో పాల్గొన్నారు.

ఘంటసాల: ఘంటసాలలో శ్రీకృష్ణ ద్వారకాలయం వద్ద శనివారం రాత్రి లక్ష వత్తులు దీపారాధన నిర్వహించారు.

గుడివాడ, న్యూస్‌టుడే: గుడివాడ మెయిన్ రోడ్డులోని విఘ్నేశ్వరస్వామివారి దేవస్థానంలో లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. 126 మంది ఉభయ దాతలు పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు, ఛైర్మన్ శాయన రాజేష్, ధర్మకర్తలు లోయ వాసు, పంచుమర్తి శ్రీనివాసరావు, వీరమాచనేని శైలజలు పాల్గొన్నారు.

నాగాయలంక : శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్ ఒడ్డున కొలువై ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారిని 1008 నిమ్మకాయలతో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం కోటి వత్తుల దీప స్తంభానికి జ్యోతి వెలిగించారు.

పామర్రుగ్రామీణం: మండలంలోని పెరిశేపల్లి శివారు కాపవరంలో స్వామివారిని చందనంతో అలంకరించారు.

గుడివాడ: గణపతి హోమంలో భక్తులు

పామర్రు: గణ్యశ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద కోటిరెడ్డిపేట యూత్ ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహించారు. కోటిరెడ్డిపేట యువకులు కేశవరావు, సత్తిబాబు, అంజిబాబు, పాండురంగారావు, వెంకట్రావులు పర్యవేక్షించారు.

పామర్రు, న్యూస్‌టుడే: స్థానిక విష్ణాలయంలో రజక సామాజిక వర్గం ఆధ్వర్యంలో కార్తిక వన సమారాధన నిర్వహించారు. ఎమ్మెల్యే కుమార్‌రాజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

పీ4తో పేదలకు మేలు

పెదపారుపూడి, న్యూస్‌టుడే: పేదలకు పీ4 పథకం చేయూతనందిస్తోందని ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా అన్నారు. మండలంలోని దోసపాడుకు చెందిన మూల్పూరి సునీల్ ఇటీవల ప్రమాదవశాత్తూ గాయపడి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడిని ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా శనివారం పరామర్శించారు. గ్రామానికి చెందిన నీటి సంఘం అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసరావు(స్వామి) పీ4 పథకంలో సాయం చేసిన రూ.25 వేలును కుమార్‌రాజా చేతుల మీదుగా సునీల్‌కు అందజేశారు.

మండలి మా నేస్తం

వెంకటకృష్ణారావు విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న కూటమి నేతలు

కోసూరుపాలెం (మోపిదేవి), న్యూస్‌టుడే: మండలి వెంకటకృష్ణారావు కుటుంబాన్ని మా నేస్తంగా చూసుకుంటామని కోసూరుపాలెం కూటమి నేతలు పేర్కొన్నారు. ఆయన శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పంచాయతీ అభివృద్ధికి నిధుల కేటాయింపు, ప్రకృతి విపత్తుల సమయంలో ఆదుకున్న తీరును వారు మననం చేసుకున్నారు.

ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం

ఘంటసాల, న్యూస్‌టుడే: ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని అవనిగడ్డ నియోజకవర్గ కూటమి నాయకుడు మండలి రాజా అన్నారు. శనివారం మచిలీపట్నం చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో ఘంటసాల మండలంలోని 287 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 50 కిలోల బియ్యం, కందిపప్పు, పామాయిల్, పంచదార కిలో చొప్పున ఘంటసాలలో 3 చౌకడిపోల ద్వారా అందజేశారు. మొంథా తుపానుకు ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు కూటమి నాయకులు రాజాతో పాటు తుమ్మల చౌదరిబాబు, గొర్రెపాటి వెంకటరామకృష్ణ, బండి పరాత్పరరావు, భానుప్రకాష్‌లు అందజేశారు. తహసీల్దార్ బి.విజయప్రసాద్, ఆర్ఐ కె.శ్రీనివాస్, వీఆర్వోలు వీరాంజనేయులు, లక్ష్మీతిరుపతమ్మ, పి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మికులకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్న కూటమి నాయకులు

మృతుడి కుటుంబానికి బీమా సొమ్ము అందజేత

పామర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని పసుమర్రుకు చెందిన ప్రభుదాసు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి బీమా చెక్కు అందించామని తపాలా శాఖ సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. సదరు వ్యక్తి తపాలా శాఖలో రూ.2 లక్షల జీవిత బీమా పాలసీ దారుడుగా ఉన్నారన్నారు. నామినీగా ఉన్న తల్లి సామ్రాజ్యానికి రూ.3,41,883 చెక్కు రూపంలో అందించామన్నారు.

వ్యాసరచన పోటీలో ప్రతిభ

కోడూరు(అవనిగడ్డ), న్యూస్‌టుడే: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా నేతృత్వంలోని వారధి ఫౌండేషన్‌వారు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో లింగారెడ్డిపాలెం విద్యార్థినులు కడవకొల్లు అర్చన, భావన సాయిశ్రీ, గాదె కావ్యలు ప్రత్యేక బహుమతిగా రూ.15,000 అందుకున్నారు. గత నెలలో పాఠశాల, మండల, జిల్లా స్థాయిల్లో విజయం సాధించిన 26 జిల్లా జట్లు అక్టోబర్ 16న రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొన్నారు. శనివారం వర్చువల్ పద్ధతిలో బహుమతులు ప్రకటించారని ప్రధానోపాధ్యాయిని కె.నాగరత్నకుమారి తెలిపారు. వారిని ఆమెతో పాటు ఎంఈవో రామదాసు అభినందించారు.

ఆటో కార్మికులకు దుస్తుల వితరణ

చల్లపల్లి, న్యూస్‌టుడే: చల్లపల్లిలోని గ్రేస్ వైద్యశాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లోని రేపల్లె పాయింట్ ఆటో కార్మికులు 50 మందికి ఆసుపత్రి ప్రతినిధులు పసుపులేటి కృష్ణ, శ్రీనివాసరావు, మహేష్‌లు శనివారం దుస్తులు అందజేశారు. సంఘ నేతలు వెనిగళ్ల వసంతరావు, మహమ్మద్ కరీముల్లా, రావుల దావీద్‌లు పాల్గొన్నారు.

హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు

గుడివాడ, న్యూస్‌టుడే: గుడివాడ మండలం వలివర్తిపాడు పంచాయతీ పరిధిలో బిహార్‌కు చెందిన వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిని గుడివాడ రూరల్ ఎస్ఐ ఎన్.చంటిబాబు శనివారం అరెస్టు చేసి కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన అన్షుకుమార్, చందన్‌కుమార్‌లు స్నేహితులు కాగా.. అన్షుకుమార్ గుడివాడలో ఒక డెయిరీ ఫారంలో పని చేస్తున్నాడు. ఈ నెల 5న ఇద్దరూ కలిసి వలివర్తిపాడు పంచాయతీ పరిధిలోని బైపాస్ రోడ్డులో నివాసం ఉంటున్న అన్షుకుమార్ సోదరుల ఇంటికి వచ్చారు. వీరిద్దరి మధ్య నగదు విషయంలో చిన్న వివాదం జరిగింది. ఈ క్రమంలో అన్షుకుమార్‌పై చందన్‌కుమార్ కత్తితో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండు విధించారు.

అపార్ట్‌మెంట్ కాపలాదారు ఆత్మహత్య

పెనమలూరు, న్యూస్‌టుడే: పోరంకిలోని ఓ అపార్ట్‌మెంట్ కాపలాదారు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లికి చెందిన కొక్కిలిగడ్డ రమేష్(40) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. నాలుగు నెలల కిందట కుటుంబంతో సహా వలస వచ్చి పోరంకిలోని సాయిగాయత్రి అపార్ట్‌మెంట్ కాపలాదారుగా చేరాడు. ఈ నెల 6న భార్య సజీవతో గొడవ జరిగింది. అదే రోజు ఆమెను ఇంట్లోంచి గెంటేశాడు. శనివారం ఉదయం అపార్ట్‌మెంట్‌లో నివసించే సూర్యనారాయణ అనే వ్యక్తి.. సజీవకు ఫోన్‌చేసి.. సెల్లార్‌లోని గదిలోని ఫ్యాన్‌కు రమేష్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జూదరుల అరెస్టు

నాగాయలంక, న్యూస్‌టుడే: మండలంలోని వక్కపట్లవారిపాలెం శివారు బ్రహ్మానందపురంలో జూదం ఆడుతున్న ఆరుగురిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్సై కె.రాజేష్ తెలిపారు. వారి నుంచి రూ.1,340 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరికి గాయాలు

గుడివాడ, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం ఢీకొని ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలైన సంఘటనపై గుడివాడ వన్‌టౌన్ పోలీసుల శనివారం కేసు నమోదు చేశారు. పట్టణంలోని ఇందిరానగర్ న్యూ కాలనీకి చెందిన డోలా బాబూరావు ఈనెల 6వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి వాంబే కాలనీ వద్దకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా వెనుక నుంచి ద్విచక్ర వాహనం బలంగా ఢీకొంది. బాబూరావు కుడి కాలుకు బలమైన గాయమయ్యింది. దీంతో అతడు ఈవీఆర్ ఆసుపత్రిలో చేరి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జగన్ నిర్వాకం.. లబ్ధిదారులకు శాపం

నీటమునిగిన కొక్కిలిగడ్డ కాలనీ

వెంకటాపురంలో పరిస్థితి ఇలా..

మోపిదేవి, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వ నిర్వాకం జగనన్న కాలనీల్లో లబ్ధిదారులకు శాపంగా మారింది. రైతుల నుంచి పల్లంగా ఉన్న పంట భూములను కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు అట్టహాసంగా ఇచ్చారు. కానీ మౌలిక సౌకర్యాలు కల్పించలేదు. దీంతో అక్కడ గృహాలు కట్టుకోవడం వారికి సవాల్‌గా మారింది. స్థలం వద్దకు నిర్మాణ సామగ్రి తరలించేందుకు రహదారులు వేయలేదు. మట్టి రోడ్లను అభివృద్ధి చేయకుండా, సౌకర్యాలు కల్పించకుండా దాదాపు మూడేళ్ల చుక్కలు చూపించారు. ఇటీవల వచ్చిన తుపానుకు జగనన్న కాలనీలు నీటమునిగాయి. కొక్కిలిగడ్డ, రావివారిపాలెం, వెంకటాపురం కాలనీల్లో సుమారు 370 ఇళ్లు మంజూరు కాగా.. వంద గృహాలు నిర్మించారు. ఆయా చోట్ల ప్రధాన రహదారులు నీటమునిగి పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. కాలనీలకు మౌలిక వసతులు కల్పించాలని లబ్ధిదారులు పలుమార్లు కోరినా గత ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు. అవసరం లేని విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేసి అసలు సమస్యను గాలికొదిలేసింది. కూటమి ప్రభుత్వంలోనైనా తమ సమస్యలు పట్టించుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

పార్టీ సభ్యత్వం తీసుకుంటే బీమా వర్తింపు

పెదప్రోలు(మోపిదేవి), న్యూస్‌టుడే: తెదేపా కార్యకర్తగా సభ్యత్వం తీసుకుంటే బీమా వర్తిస్తుందని ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. పెదప్రోలుకు చెందిన కార్యకర్త వెంకటలక్ష్మి ప్రమాదవశాత్తు మృతి చెందగా పరిహారం కింద రూ.5 లక్షలు మంజూరయ్యింది. చెక్కును ఆమె కుమారుడు నవీన్‌కు శనివారం అందించారు. మండల అధ్యక్షుడు జనార్దనరావు, ప్రసాద్,, రాజేష్ పాల్గొన్నారు.

సోషల్ మీడియా యాక్టివిస్టుకు పరామర్శ

అవనిగడ్డ: వైకాపా ఐటీ వింగ్ సోషల్ మీడియా యాక్టివిస్టు మాలపాటి భాస్కర్‌రెడ్డిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి అవనిగడ్డ సబ్ జైలుకు తరలించారు. శనివారం అతడిని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తనయుడు వికాస్, పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ, పులిగడ్డ సర్పంచి విజయకుమార్, శ్రీనివాసరావు, రమేష్, జయగోపాల్, సురేష్ పాల్గొన్నారు.

ప్రశంసా పత్రాల ప్రదానం

తాడంకి(పమిడిముక్కల): సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో శుక్రవారం మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్కిల్ కాంపిటీషన్ ప్రదర్శనలో తమ విద్యార్థులు పాల్గొని ప్రతిభకనబర్చి ప్రశంసా పత్రాలు అందుకున్నట్లు తాడంకి జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం ప్రసాద్ శనివారం తెలిపారు.

వాలీబాల్ పోటీలకు పెదముత్తేవి విద్యార్థిని

పెదముత్తేవి(కూచిపూడి): పెదముత్తేవి శ్రీలక్ష్మీపతి విద్యావిహార్ సంస్కృతోన్నత పాఠశాల విద్యార్థిని ఎ.గోపిక(8వ తరగతి) రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్టు హెచ్ఎం కె.మాధవి తెలిపారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన అండర్ 14 బాలికల వాలీబాల్ పోటీల్లో ఈ ప్రతిభ చూపినట్టు చెప్పారు.

కోసూరు(కూచిపూడి), న్యూస్‌టుడే: మొవ్వ మండలం కోసూరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ పి.టి.జోషన్ తెలిపారు. కోసూరు సన్ ఫ్లవర్ పాఠశాల విద్యార్థులు మానస, వి.రాజశేఖర్‌రెడ్డిలు శుక్రవారం గూడూరులో జరిగిన జిల్లా స్థాయి స్కూలు గేమ్స్‌లో ప్రతిభ చూపి అండర్ 17 బాల, బాలికల విభాగంలో జిల్లా జట్లకు ఎంపికయ్యారు. ఈ నెల 22వ తేదీ నుంచి కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి స్కూల్‌గేమ్స్ పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు. పీఈటీ రాజశేఖర్‌ను, విద్యార్థులను పాఠశాల ఛైర్మన్ పున్నంరాజు అభినందించారు.

12న వైకాపా నిరసన

అవనిగడ్డ, న్యూస్‌టుడే: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైకాపా ఆధ్వర్యంలో ఈనెల 12న నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. వైకాపా ప్రభుత్వంలో ఏటిమొగ-ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణానికి రూ.109 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆ నిధులు జగన్‌మోహన్‌రెడ్డి దోచుకున్నట్లు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. తీరప్రాంత గ్రామాలను అభివృద్ధి చేయడానికి బుద్ధప్రసాద్‌కు ఇష్టం లేదని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.

ప్రధాన మంత్రి అప్రెంటిస్‌షిప్ మేళా

గుడివాడ, న్యూస్‌టుడే: కేబీఆర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 10న ఉదయం 10 గంటలకు ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ మంజులాదేవి తెలిపారు. మేళాకు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై ఎంపికలు నిర్వహిస్తారన్నారు. ఐటీఐ ఉత్తీర్ణులై అప్రెంటిస్‌షిప్ పూర్తికాని అన్ని ట్రేడ్ల వారు తమ విద్యార్హతల పత్రాలతో హాజరు కావాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 08674-295953 నంబరును సంప్రదించాలన్నారు.

రాష్ట్ర స్థాయి సాఫ్ట్, బేస్‌బాల్ పోటీలకు ఎంపిక

కె.కొత్తపాలెం(మోపిదేవి), న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయిలో వివిధ జిల్లాల్లో నిర్వహించే సాఫ్ట్, బేస్‌బాల్ పోటీలకు కె.కొత్తపాలెం జడ్పీ విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం కృష్ణప్రసాద్, పీడీ మారుతిలు శనివారం తెలిపారు. గురువారం గూడూరు జడ్పీ పాఠశాల ఆవరణలో జిల్లా జట్ల ఎంపిక ఎంపిక జరిగిందన్నారు. అండర్-17 బాలుర సాఫ్ట్‌బాల్ జట్టులో మణికంఠ, బాబిలు, అండర్-17 బాలికల విభాగంలో రేష్మ, హారిక, అండర్-14 సాఫ్ట్‌బాల్ బాలుర విభాగంలో అబి, సురేష్‌లు, బాలికల విభాగంలో జాహ్నవిలు ఎంపికయ్యారన్నారు. చందన రంగారావు, సర్పంచి మాధవి, సొసైటీ అధ్యక్షుడు రత్నగోపాల్, పీఏసీఎస్ ఛైర్మన్ నాంచారయ్యలు అభినందించారు.

క్రీడాకారులతో పాఠశాల విద్యా కుటుంబం

మోపిదేవి, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయిలో త్వరలో నిర్వహించే బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ పోటీలకు నలుగురు విద్యార్థినులు ఎంపికైనట్లు మోపిదేవి పీఎంశ్రీ జడ్పీ పాఠశాల ప్లస్ హెచ్ఎం ప్రధానోపాధ్యాయిని పి.జయంతి, పీడీలు సుబ్బారావు, సాంబశివరావులు శనివారం తెలిపారు. బేస్‌బాల్ జూనియర్స్‌లో కొక్కిలగడ్డ తేజశ్రీ, పెదపూడి ప్రాజ్య, లంకె మోక్షదాయిని, నలిగిడి దుర్గలు ఎంపికయ్యారు. వీరికి శిక్షణ ఇచ్చిన పీడీలను రావి నాగేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యుడు మల్లికార్జునరావు, ఎంపీపీ రావి దుర్గావాణి, సర్పంచి మేరిరాణి తదితరులు అభినందించారు

ట్రోఫీలతో విద్యార్థినులు

అంతర్ జిల్లా స్కేటింగ్‌లో సత్తా

గుడివాడ, న్యూస్‌టుడే: ఈ నెల 2 నుంచి 5 వరకు విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ఇందిరాగాంధీ పార్కులో నిర్వహించిన 37వ అంతర్ జిల్లాల ఛాంపియన్ షిప్‌లో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం స్కేటింగ్ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభకనబర్చి విజేతలుగా నిలిచారని స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక స్టేడియంలో విజేతలను శనివారం అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఎనిమిది విభాగాల్లో స్కేటర్లు పాల్గొని బంగారు, వెండి, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారన్నారు. విజేతలను, కోచ్ రాజును స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగ ప్రసాద్ సిబ్బంది అభినందించారు.

రహదారిపై కొమ్మలు, చెత్త తొలగింపు

స్పందనకు వందనం

అవనిగడ్డ, న్యూస్‌టుడే: స్థానిక ఐదో వార్డు ఎన్నారై వికాస్ పాఠశాల వెనుక రోడ్డులో నుంచి కాంట్రేకుల జమిందారు దివాణంలోకి వెళ్లే సిమెంటు రహదారిని ఇటీవల తుపానుకు చెట్ల కొమ్మలు, చెత్త మూసేశాయి. దీనిపై ఈ నెల 6వ తేదీన ఈ దారిని పట్టించుకోండి..! శీర్షికన 'ఈనాడు' లో ప్రచురితమైన కథనానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి స్పందించి కొమ్మలు, చెత్త తొలగించి శుభ్రం చేయించారు. ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

మహారాజశ్రీ అవనిగడ్డ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో

IP No: 10/2025

Between

Chakka Murali Mohan Rao (చెక్క మురళీమోహన్‌రావు)

- పిటిషనర్/ డెటార్

సనకా నాగ రామాంజనేయులు & 46 ఇతరులు

- రెస్పాండెంట్స్ / రెస్పాండెంట్

1. సనకా నాగ రామాంజనేయులు, S/o కుటుంబరావు, 45 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
2. సనకా రామరత్నం, W/o కుటుంబరావు, 65 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
3. సనకా నాగ రాజకుమారి, W/o నాగరామాంజనేయులు, 40 సం. D.No. 3-89, R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
4. Polavarapu Subbarao, S/o రాఘవరావు, 70 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
5. బడుగు సాంబశివరావు, S/o పకీరుసామయ్య, 70 సం. వణుకూరు - పెనమలూరు మండలం. కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
6. పొలవరపు సుబ్రహ్మణ్యం, S/o బ్రహ్మారావు, 60 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
7. చెక్క నాగరత్నకుమార్, S/o శ్రీమన్నారాయణ, 42 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
8. సుంకర సాంబశివరావు, S/o కుమారస్వామి, 70 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
9. మానేపల్లి రవీంద్ర, S/o బాలకృష్ణ, 45 సం. కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
10. దేవినేని రత్నకుమారి?, 55 సం. ఉప్పలూరు?, కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
11. కోడూరు కృష్ణమోహన్, S/o విజయసారథి, 55 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
12. చెక్క హనుమంతరావు, S/o నాంచారయ్య, 60 సం. మొఘల్‌రాజపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
13. కోట భానుప్రకాశ్, S/o సాంబశివరావు, 58 సం. భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
14. Ch.రామారావు, S/o పూర్ణయ్య, 55 సం. చినకాకాని, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్.
15. కోపిలవాయి చంద్రశేఖర్, S/o నారాయణరావు, 40 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
16. కోట శ్రీనివాస్, S/o సాంబశివరావు, 59 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
17. గూడూరు గోపాలరావు, S/o సీతారామయ్య, 60 సం. R/o వణుకూరు, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
18. నగులూరు వెంకటేశ్వరరావు, S/o మాధవరావు, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
19. Ch.మహేష్, S/o.తెలీదు, 50 సం. R/o బేగంపేట, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
20. తాటికుంట ఆసిన్, S/o వెంకటేశ్, 42 సం. R/o మణికొండ, ఎప్సిన్ ప్లాజా అపార్ట్‌మెంట్స్, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
21. పాలినేని వేణు, S/o.తెలీదు, 50 సం. R/o మీనాక్షి, బాంబోస్, గచ్చిబౌలి, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
22. లక్ష్మీనారాయణ, S/o.తెలీదు, 55 సం. R/o వాసవి జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, ఎనికేపాడు, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
23. మృత్యుంజయరావు, S/o.తెలీదు, 60 సం. R/o అన్నపూర్ణ రైస్ జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
24. లక్ష్మీనరేంద్ర రైస్‌మిల్, మండపేట, ఈస్ట్‌గోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
25. కృష్ణ కోటి రైస్‌మిల్, R/o నాగుల్లంక?, మండపేట, ఈస్ట్‌గోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
26. పల్లవి రైస్‌మిల్, R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, సత్తెనపల్లి.
27. కుమార్ రైస్‌మిల్, R/o కొల్లిపర?, పొన్నూరు - గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, పొన్నూరు.
28. శ్రీరామచంద్ర రైస్‌మిల్, R/o Nidubrolu, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, గుంటూరు.
29. దండుగుంట మాధవరావు, S/o.తెలీదు, 55 సం. R/o ఉయ్యూరు, కృష్ణా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, ఉయ్యూరు.
30. చదలవాడ కృష్ణమూర్తి, S/o.తెలీదు, 50 సం. R/o రేపల్లె, బాపట్ల జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, రేపల్లె.
31. కొల్లూరు సత్యనారాయణ, S/o.తెలీదు, 70 సం. R/o పోరంకి, పెనమలూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
32. ఆదిత్య బిల్లా ఫైనాన్స్, R/o విజయవాడ, NTR District జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
33. గుడివాక గోపాలకృష్ణ, S/o నాగయ్య, 60 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
34. గుడివాక బాల రమ్య, D/o గోపాలకృష్ణ, 24 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
35. గుడివాక నాగలక్ష్మి, D/o గోపాలకృష్ణ, 26 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
36. గుడివాక వరణి, D/o గోపాలకృష్ణ, 28 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
37. నడెపల్లి ప్రభాకరరావు, S/o కృష్ణారావు, 60 సం. R/o చిన్నంపేట విలేజ్, చాట్రాయి మండలం, NTR జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, చాట్రాయి.
38. కానేటి హరికృష్ణ, S/o వెంకయ్య, 50 సం. R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, సత్తెనపల్లి.
39. కర్లపూడి బాలాజీ, S/o వెంకటరత్నం, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
40. ముసునూరు వరలక్ష్మి, W/o సత్యనారాయణ, 40 సం. R/o D.No. 4-12, ఓల్డ్ పోస్టాఫీసు, పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
41. ముసునూరు సత్యనారాయణ, S/o దశమంతరావు, 45 సం. Same above. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
42. తోటకూర నాగేశ్వరరావు, S/o పూర్ణచంద్రరావు, 60 సం. D.No. 3-109, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
43. తోటకూర సాంబశివరావు, S/o పూర్ణచంద్రరావు, 62 సం. D.No. 4-116, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
44. యలమంచిలి పద్మజ, W/o వెంకటరత్నం, 60 సం. R/o D.No. 33-41/17 HIG, మాధవేంద్ర కాలనీ, విశాఖపట్నం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VSP.
45. పోలిశెట్టి కోటేశ్వరమ్మ, W/o మురహరిరావు, 64 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
46. పోలిశెట్టి కోటేశ్వరరావు S/o మురహరిరావు, 35 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
47. పోలిశెట్టి పద్మశ్రీ, D/o మురహరిరావు, 40 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.

పై నెంబరు పిటిషనర్ ఇన్‌సాల్వెంట్‌గా డిక్లేర్ చేయమని కోరుచూ పై కోర్టులో ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసుకున్నందున సదరు పిటిషన్‌పై అక్షేపణలను తెలుసుకొనుటకు ది. 20-11-2025వ తేదీ పై వారు కోర్టు వాయిదా ఉన్నందున పై నెంబరు IP పిటిషన్‌లోని రెస్పాండెంట్స్‌లో గాని మరి ఎవరికైనా ఏవిధమైన అభ్యంతరములు ఉన్నయెడల 20-11-2025వ తేదీ ఉదయం 10.30 గంటలకు పై కోర్టులో స్వయంగా గాని మీ వకీలు ద్వారా గాని హాజరు అయి అభ్యంతరములు తెలుపుకోవలసినది. లేనియెడల ఏకపక్షంగా తీర్మానించబడును.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల మేరకు ప్రచురించడమైనది)

ఇట్లు, బడే వేంకట శేషగిరిరావు, M.A., L.L.B, బండే రఘుకుమార్, B.A., L.L.B., అడ్వకేట్స్, అవనిగడ్డ– 521 121. ఫోన్: 89784 49761

(c) eenadu

EENADU Classifieds

JOBS

ప్రముఖ రియల్ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు రిసెప్షనిస్ట్/ టెలీకాలర్స్ / మార్కెటింగ్ అడ్వయిజర్స్ కావలెను. జీతం+ ఇన్సెంటివ్స్ / కమీషన్ ఇవ్వబడును. 99510 51111

WANTED
REAL ESTATE LEADERS
450 ACRES
AVOCADO FARMLANDS PROJECT
@ VINUKONDA
Opportunity for Everyone
PART TIME / FULL TIME / WORK FROM HOME
Agents / Team Leaders / Managers
Retired People, Private Employees, House Wife, LIC Agents, Business People, All Network Marketing Agents
A LOT CAN BE DONE
Attractive Commission ★ Incentives ★ Foreign Trips
GAYATHIRI'99' DEVELOPERS
✆ 9392151116
★ Hyderabad ★ Vijayawada

లేడీ ఆఫీస్ అసిస్టెంట్ కావలెను. QLF: ఇంటర్/డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. CB అకాడమీ, BRTS రోడ్, S.N పురం, VJA-11 ✆ 9494248569

క్రాంతిరోడ్ ట్రాన్స్‌పోర్ట్ విజయవాడ ఆటోనగర్ లారీవర్క్ షాపు నందు పనిచేయుటకు ITI-మెకానికల్ చదివిన స్త్రీ, పురుష అభ్యర్థులు కావలెను. వివరాలకు. ✆ 81798 68999.

అసిస్టెంట్ అక్కౌంటెంట్స్ (కొత్తగా B.com చదివిన అభ్యర్థులు) DTP & ఫోటోషాపులోను అనుభవం & ఆఫీసు బ్యాయ్స్ కావలెను ✆ 93934 50186, 81421 43660

సోలార్ కంపెనీలో పనిచేయుటకు విజయవాడ మరియు గుంటూరు పరిధిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ & టెక్నీషియన్స్ కావలెను. మంచిజీతం+పెట్రోల్ ఎలవెన్స్. 2 వీలర్ తప్పనిసరి. ✆ 77939 33878

Practical Training in Tally, Prime, GST, TDS & TCS Returns. Contact : Veda Computers, VJA-10. ✆ 98485 82191.

Wanted B.Com /M.Com / MBA Finance / CA IPCC Droupouts To be work as Field / Back end Executive in Vijayawada in a Reputed Audit Firm. Interested Persons. Cont: 70135 11502 or Mail To kowthahr@gmail.com

Wanted Male / Female Sales Executives. Qul: 10+, Sal: 10k+ Incentives. ✆ 88864 22599.

Wanted Experienced Godown Incharge for Medical Agencies @ Srinivasa Drugs, Bhavanipuram, VJA. Ph: 9704071271.

WANTED
❖ TELECALLERS (Work form home and office)
❖ FIELD OFFICERS (Two Wheeler Must)
❖ CAR DRIVER
Fixed salary (15k above)
PROPERTY EXPERTS
Vijayawada, Brts road.
✆ 8233992339

Wanted Experienced Male Class/Floor Incharges - Sri Medha Jr College, Labbipet. Age 30-45Yrs. Qual:Any Degree/MBA. Min 3Yrs exp in educational sector. Salary from ₹15,000/-. 63024 84206.

Required ITI / Diploma in Electricals / Electronics Candidates With Without Exp. for UPS & Stabilizer Service Engineers at Vijayawada, Guntur, Ongole Contact: Techser Power Solutions Pvt. Ltd. ✆ 99497 71160.

Wanted Sales Executives (M); Office Staff (F,M) Inter / Diploma / Degree for D.G sets ; Exp : 0-2Y; For VJA / GNT ✆ 85238 92379

Wanted Telecallers for Real- Estate Firm earn Attractive Incentives on Top of a Basic Salary ✆ 88852 61888

బెంగుళూరులో తెలుగు డాక్టర్స్ ఇంటిలో ఇంటిపని, వంట చేయుటకు స్త్రీ కావలెను. వయసు: 20 నుండి 45 సం. జీతం 20 వేలు+భోజనం+వసతి. ఫోన్: 81063 35414.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+వ+జీతం. ✆ 96764 91122.

రామకృష్ణగ్రూప్ (AP no.1) Hyd VJA, స్యూడిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+ వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 01122, 96769 01122.

భవానీపురం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నందు పార్ట్ టైం/ ఫుల్ టైం పనిచేయుటకు పంపు బాయ్స్ కావలెను. ✆ 92464 00563, 90305 51555.

రామకృష్ణ గ్రూప్ HYD,VJAకు అనుభవం కల్గిన బైక్‌మెకానిక్‌లు వెంటనే కావలెను. భోజనం, వసతి, మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA. ✆ 94413 81122

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

VJA శ్రీరామయ్య మెస్‌లో పని చేయడానికి కూరగాయల కట్టింగ్ మాస్టర్స్, (6am -6Pm 17,500 Rs.) సప్లయర్లు జెంట్స్ (10am - 6Pm , 11,500 Rs.) కావలెను. ✆ 98844 94628, 92464 01797

మీకు లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో ఆసక్తి ఉందా? ఇన్సూరెన్స్ అమ్మకాలు మీరు స్వయంగా చేయకుండానే స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ✆ 90305 12580,95731 42460

విజయవాడ Keys Lite హోటల్‌కి స్టాఫ్ కావలెను. ఫ్రంట్ ఆఫీసు అసిస్టెంట్ (Male) ★ HK బాయ్స్ ★ వెయిటర్స్ ★ఆకర్షణీయమైన జీతం. ✆ 72888 85598

WANTED
⇨ Maketing Managers
⇨ Executives
⇨ Team Leaders
GM Solar Systems
(Distributor TATA Power Home Systems)
Vijayawada - HR
✆ 89777 46106
Guntur - HR
✆ 89777 46100

గవర్నర్‌పేట విజయవాడలోని ప్రముఖ ఆఫీసునందు M.S.ఆఫీస్ మరియు డేటాఎంట్రీ సామర్థ్యము గల ఆఫీసు స్టాఫ్ కావలెను. సోమవారం 10వ తారీఖు సాయంత్రం 6గం.లకు ఇంటర్వ్యూ జరుపబడును. మన్‌ఫార్ ఆయుర్వేద, # 27-11-37, దూబగుంటవారివీధి, సిద్ధార్థ టైల్స్ షోరూం ఎదురువీధి, స్టేట్‌బ్యాంక్ వెనకాల వీధి, పాత అన్నపూర్ణ సినిమాహాల్ దగ్గర, గవర్నరుపేట, విజయవాడ.

రామకృష్ణ గ్రూప్ VJA HYD. స్యూఢిల్లీకు 10th ఆపైన చదివిన అనుభవం ఉన్న డ్రైవర్స్ కావలెను. భో+వ+మంచిజీతం . ఇంటర్వ్యూ VJA ✆ 95736 91122.

DTP ఆపరేటర్ కావలెను. పటమట ఠాగూర్ టైపు ఇన్‌స్టిట్యూట్‌లో పని చేయుటకు. ✆ 98493 24619 / 95023 66365.

VJAలోని ప్రముఖ ఫొటో ప్రింటింగ్ కంపెనీకి సర్వీస్ ఇంజినీర్స్ ఫ్రెష్/ Exp కావలెను. వ: 20-30, మంచి జీతం. ✆ 92466 64999.

ప్రముఖ స్వీట్ షాపుకి క్యాషియర్ (2) వేర్‌హౌజ్ ఇంచార్జి (2) మరియు సూపర్ వైజర్స్ (2) కావలెను, సంప్ర: 96766 81835.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్సుగా (జిల్లా హెడ్‌క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

HYDలోని అమ్మాయిల అనాథా శ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో||వసతి. చదువు: డిగ్రీ 63013 28519

ప్రముఖ నిర్మాణసంస్థకు టెలీకాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఆఫీస్ స్టాఫ్, సైట్ ఇంజినీర్, సూపర్‌వైజర్, అకౌంటెంట్ కావలెను. ✆ 77024 66003, 89777 59919.

విజయవాడ సూర్యారావుపేటలోని సాగర్ ENT హాస్పిటల్‌కు నర్సులు, ఆపరేషన్ థియేటర్ బాయ్స్, ఫార్మసిస్ట్, రిసెప్షనిస్ట్ కావలెను. ✆ 91772 95201.

విజయవాడలో ఆటోమొబైల్ ఫైనాన్స్ కంపెనీలో ఫైనాన్స్ కలెక్షన్ చేయుటకు టు వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ గల మేల్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావలెను. ✆ 92478 64544

ప్రముఖ కం|| C&F గోడౌన్ కంకిపాడు ఏరియానందు పని చేయుటకు అనుభవజ్ఞులైన Asst మేనేజర్స్, గోడౌన్ సూపర్‌వైజర్స్ మరియు DOST TATAACE వాహనములు నడుపుటకు డ్రైవర్లు కావలెను. ✆ 92461 11973.

ఆఫీస్‌లో పని చేయుటకు లేడీ టెలికాలర్స్ కావలెను. జీతం 12,000/- + ఇన్సెంటివ్స్ ఇవ్వబడును. విజయవాడ టౌన్ పడమట. Cell: 74167 50222.

VJA, మహానాడు రోడ్డులో డెంటల్ క్లినిక్‌కి ఇంటర్ చదివిన ఫైర్‌సైడ్ అసిస్టెంట్ M/F కావలెను. జీ:7000/- టై: 9AM to7 PM ✆ 88861 59707

విజాన్ ఇంజనీరింగ్ కాలేజి, నున్న మేల్ / ఫీమేల్ వార్డెన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, బస్ డ్రైవర్లు కావలెను. వివరాలకు. ✆ 94931 40191.

గుణదల పడవల రేవు సెంటర్‌లో వేంచేసి ఉన్న శ్రీ పిచ్చమ్మ తల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అర్చకులు కావలెను. సంప్ర. 94409 45604.

వర్కర్స్ పోస్టుకు పురుషులు మరియు మహిళలు కావలెను. 10వ తరగతి పాసైనవారు. మన్‌ఫార్ ఆయుర్వేదిక్ డ్రగ్స్, దూబగుంటవారి వీధి, గవర్నరుపేట, విజయవాడలో సంప్రదించండి. ✆ 96037 88881. ఇంటర్వ్యూ టైమింగ్స్ (సోమ- శని) -సా|| 5 గం.లకు

కావలెను
విజయవాడ మొగల్రాజపురం PVP మాల్ రోడ్‌లో VHM TRADERS నందు కంప్యూటర్ ఆపరేటర్లు మరియు హెల్పర్లు కావలెను
✆ 93923 23465

కార్ డ్రైవర్ కావలెను. ★ విజయవాడ ఫిల్మ్‌కాలనీలో కార్ డ్రైవింగ్‌లో అనుభవం ఉన్న డ్రైవర్ కావలెను. జీతం: 16,000/- ✆ 99856 99990

NTR జిల్లా జి.కొండూరు ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు ఫుల్‌టైం Sr. & Jr. అకౌంటెంట్స్ & సూపర్‌వైజర్స్ కావలెను. 99599 98426, 98485 66629.

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషెంట్ల సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+ మంచి జీతం 99087 69888, 95420 47788

ప్రముఖ ఆటోఫైనాన్స్ ఆఫీస్‌కి అనుభవంగల కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. A:25-30Y Sal:18-25K Qul:డిగ్రీ ✆ 99495 58181, 8121558181

విజయవాడ, కృష్ణాజిల్లా పరిధిలో బ్యాంక్ రిజల్యూషన్ ఏజెన్సీనందు పని చేయుటకు టెలికాలర్స్ (F/M), ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ (M/F) కావలెను. (Qua: Inter to Degree Age: below 30Yrs) ✆ 90147 58586

VJAలో ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో వర్క్‌చేయుటకు MBA-4 ఫ్రంట్ ఆఫీస్ (F)-2, సూపర్‌వైజర్స్ -2 (ఏదైనా డిగ్రీ కావలెను.) ✆ 80965 56789.

లైట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో పనిచేయుటకు ఇంగ్లీష్ మరియు LKG టీచర్స్ కావలెను. ✆ 63001 75899.

SC రైల్వే విజయవాడ ఎలక్ట్రికల్ లోకోషెడ్ రైల్వేకాంట్రాక్టర్ వద్ద పనిచేయుటకు అనుభవంగల AC మెకానిక్స్ మరియు హెల్పర్స్ కావలెను. 9704571912.

MARKETING/ SALES

ప్రముఖ సోలార్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత: ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ (P/F) జీతం: కమీషన్ ఆధారంగా. ✆ 89777 59977, 81219 75369.

FACULTY/ TEACHERS

Wanted Teachers: English, Maths, Physics, Chemistry, Biology, Social, Hindi & Computer Operator, Pre-Primary-SriVidhathri World School. Ph: 80196 76724

DRIVERS

VJAలో కారుడ్రైవర్‌గా పనిచేయుటకు 50సం|| లోపు వయసు కలిగి కనీసం 5సం||లు డ్రైవింగ్ అనుభవంతో పాటు లైసెన్స్ ఉన్నవారు సంప్రదించగలరు. ✆ 88863 24444

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆9848782131 Nov25-Dec5

Book your 5 lines Classified Colour Rs.1200/-
3Ads Package Rs.3250/-
5 lines Classified B/W Rs.1025/-
3Ads Package Rs.2575/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం
PH: 98496 97616

దశ మారాలంటే.. నిర్దిష్ట దిశ అవసరం

'ఈనాడు-కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం' అవగాహన సదస్సులో వక్తలు

సదస్సులో పాల్గొన్న విద్యార్థినులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా విద్యార్థులు ముందుకెళితేనే విజయాలు అందుకోగలరని పలువురు వక్తలు పిలుపు నిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి శ్రీచైతన్య జూనియర్ కళాశాల రామన్‌భవన్-5లో శనివారం 'ఈనాడు-కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం' సంయుక్తంగా దశ-దిశ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యా నిపుణులు.. ఇంటర్ తర్వాత జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు సరైన నిర్ణయం తీసుకోవాలని.. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకొని, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ విద్యార్థులకు పలు సూచనలు చేసి, సలహాలు ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు యూనివర్సిటీ కిట్లు, కూపన్లు అందజేశారు. లక్కీడిప్‌లో ఎంపికైన విజేతలు సాత్విక, పూజశ్రీలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో 'ఈనాడు' విజయవాడ యూనిట్ మేనేజరు సీహెచ్ కిశోర్ కుమార్, శ్రీచైతన్య కళాశాలల డీన్ పి.వెంకటేశ్వరరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్యాలు, ఉపాధి కల్పనే లక్ష్యం

యువతలో నైపుణ్యాల పెంపు, పరిశోధనలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యం. అందుకు కేఎల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాం. చదివింది ఇంజినీరింగ్ అయితే వేతనాల్లో ఎందుకు వ్యత్యాసాలు ఉంటున్నాయో గమనించాలి. కాలానికి అనుగుణంగా పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాల ఆధారంగా వ్యత్యాసం ఉంటుందని విద్యార్థులు తెలుసుకోవాలి. ఇంటర్ తర్వాత ఎంచుకునే కోర్సుపై పూర్తిస్థాయి అవగాహన లేకనే చాలా మంది ఉన్న చోటనే ఆగిపోతున్నారు. ఇంజినీరింగ్ చదువుతూనే డ్యూయల్ డిగ్రీ కోర్సులపై పట్టు సాధించవచ్చు. జాతీయ స్థాయి ర్యాంకుల్లో 26వ స్థానంలో నిలిచిన కేఎల్ విశ్వవిద్యాలయం ఒక గొప్ప అవకాశం లాంటిది. ఏఐ(కృత్రిమమేధ) పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటేనే అవకాశాలు ఉంటాయి.

-డా.జె.శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం

అవకాశాలను సద్వినియోగం చేసుకోండి

విద్య ద్వారా విజ్ఞానంతో పాటు నగదు కూడా వస్తుంది. ఏటా ఇంటర్ తర్వాత విద్యార్థుల దశ మార్చే దిశను చూపేందుకు 'ఈనాడు-కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం' ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉపకార వేతనాలు మంజూరు చేస్తూ ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించే కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వంద శాతం ప్లేస్‌మెంట్స్‌తో ముందుకెళ్తోంది. విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షలో మెరిట్ సాధిస్తే రాయితీ ఇస్తున్నాం. గత 16 ఏళ్లుగా లక్షలాది మంది యువతకు ఇంటర్ తర్వాత అవకాశాలపై అవగాహన కల్పించాం. **-బొబ్బిలి మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్, కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం**

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి. మనం ఉండే వాతావరణ పరిస్థితులపై ఆధారపడి జీవితం ఉంటుంది. నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే పోటీ ప్రపంచంలో రాణించగలం. విద్యార్థుల ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు ఏఐ(కృత్రిమమేధ), ప్రాంట్ పరిజ్ఞానానిదే. ప్రతిఒక్కరూ ఆయా కోర్సులపై అవగాహన కలిగి ఉండాలి. ఒక్క సీఎస్ఈ విభాగమే కాదు.. ఇతర కోర్ కోర్సుల్లో కూడా ఎన్నో అవకాశాలున్నాయని గ్రహించాలి. **-కేవీ షణ్ముఖ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం**

విద్యార్థి దశ కీలకం

విద్యార్థి దశలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటికి అనుగుణంగా కష్టపడితే విజయం సాధించగలరు. ఇంటర్ తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలి. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు, ప్రొఫెషనల్ కోర్సులు చదివేందుకు.. మంచి మార్గాన్ని ఎంచుకొని ముందుకెళ్లాలి. అందుకు ఇటువంటి అవగాహన సదస్సులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. **-వెంకయ్య, ప్రిన్సిపల్, శ్రీచైతన్య జూనియర్ కళాశాల**

దేవస్థానం అధికారులు, సిబ్బందిపై దౌర్జన్యం

స్థలంలో బోర్డు ఏర్పాటు చేస్తుండగా ఘటన

అడ్డుకుంటున్న ఆక్రమణదారుల కుటుంబ సభ్యులు

గుడివాడ, న్యూస్‌టుడే: గుడివాడ వేణుగోపాలస్వామి దేవస్థానం స్థలం విషయంలో ఆ శాఖ అధికారులకు, ఆక్రమణదారులకు రగడ చోటుచేసుకుంది. దేవస్థానానికి ఓ దాత రాసిన స్థలాన్ని అతని వారసులు ఆక్రమించేందుకు పలు ప్రయత్నాలు చేయడంతో దేవాలయ అధికారులు.. ఆ శాఖ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ట్రైబ్యునల్ యథాతథ స్థితి ఇవ్వడంతో శనివారం దేవాలయ సిబ్బంది ఆ స్థలంలో బోర్డు ఏర్పాటు చేయగా దానిని ఆక్రమణదారులు తొలగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు.

గుడివాడ కాకర్ల వీధిలోని శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానానికి 1949లో ఘంటసాల శేషాచలం జ్ఞాపకార్థం అతని కుమారుడు కృష్ణమూర్తి 141 గజాల స్థలాన్ని వీలునామా రాసి రిజిస్టర్ చేయించారు. ఇటీవల ఆ స్థల దాతకు మనవడి వరుసైన కిరణ్, అతని తల్లి గ్రంధి లక్ష్మిలు గత కొద్ది రోజులుగా ఈ స్థలంపై కన్ను వేశారు. ఈ క్రమంలో గత నెల 29వ తేదీ అర్ధరాత్రి ఆ స్థలంలో ఉన్న పెంకుటిల్లు కూలదోసేందుకు యత్నించగా ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ అంగడాల సతీష్, ఈవో కందుల వేణుగోపాలరావు, సిబ్బంది అడ్డుకుని నిలుపు చేశారు. ఈ విషయంపై ఆలయ అధికారులు దేవాదాయ ధర్మాదాయ శాఖ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా.. యథాతథస్థితి ఇచ్చారు. దీంతో ఆలయ ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది శనివారం సదరు స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తుండగా కిరణ్, గ్రంధి లక్ష్మి, కిరణ్ సోదరిలు తీవ్ర పదజాలంలో అధికారులు, సిబ్బందిపై దౌర్జన్యం చేసి బోర్డు తొలగించారు. అంతేకాదు ఆలయ అటెండరు వెంకటేశ్వరరావుపై దాడికి దిగారు. ఛైర్మన్ అంగడాల సతీష్‌ను, సిబ్బందిని నెట్టి మరీ బోర్డు తీసేశారు.

24వ తేదీన కొలతలు : వెంటనే ఆలయ అధికారి వేణుగోపాలరావు, ఛైర్మన్ సతీష్‌లు టూటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఇరువర్గాలను పిలిచి ఇది పద్ధతి కాదని, వెంటనే స్థలం సర్వే చేయించి కొలతల ప్రకారం ఎవరి స్థలంలో వారు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఈ నెల 24వ తేదీన దేవాలయ స్థలంలో కొలతలు వేయనున్నారు.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
ఆర్య వైశ్య కుల వధూవరులకు సువర్ణావకాశం

నేడు ఆర్య వైశ్య కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్



తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, ఆర్య వైశ్య కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (9 నవంబరు 2025)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు
95501 28306 & 83744 45190
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

సైబర్ మోసాలకు పాల్పడిన అయిదుగురి అరెస్టు

పులి నాగ తారకేశ్వరరావు | పడమట శివకృష్ణ | బల్లా నాగరాజు | సాయి పవన్‌చందు | షేక్ అబ్దుల్ కరీం

ఎండాడ, పెడన, న్యూస్‌టుడే: వినియోగదారులకు తెలియకుండా వారి ఐడీలతో నకిలీ సిమ్ కార్డులు యాక్టివేట్ చేసి తద్వారా సామాజిక మాధ్యమ ఖాతాలు తెరచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న అయిదుగురు నిందితులను శనివారం సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. గాజువాక ప్రాంతానికి చెందిన బీహెచ్ఈఎల్ ఉద్యోగి వై.లక్షణ (59)కు రెండు నెలల క్రితం ఓ నెంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను బెంగళూరుకు చెందిన పోలీసు అధికారి నంటూ అతను పరిచయం చేసుకున్నాడు. మీ పేరుతో ఒక నకిలీ సిమ్‌కార్డు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై అంతర్జాతీయ కేసు నమోదవడంతో సుప్రీంకోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిందని నమ్మబలికాడు. సీబీఐ అధికారిగా నటిస్తూ వేరే వ్యక్తికి ఫోన్ కాల్ ట్రాన్స్‌ఫర్ చేసి వారితో కేసు, అరెస్టు అంటూ భయపెట్టారు. తనపై కేసు తొలగిపోవాలంటే రూ.15 లక్షలు చెల్లించాలన్నారు. దీంతో బాధితుడు పీఎఫ్ లోన్ తీసుకుని వారు చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ.10 లక్షలు పంపించారు. అనంతరం మిగిలిన రూ.5 లక్షలు పంపాలని డిమాండ్ చేయడంతో బంధువుల వద్ద రూ.4 లక్షలు అప్పు చేసి అదే ఖాతాకు జమ చేశారు. మొత్తం రూ.14 లక్షలు పంపిన తర్వాత పలుమార్లు ఫోన్ చేసి మరింత నగదు ఇవ్వాలని కోరడంతో వారిపై అనుమానం వచ్చింది. దీంతో జరిగిన మోసంపై ఈ ఏడాది ఆగస్టులో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ శంఖబ్రతబాగ్చీ ఆదేశాలతో 'డిజిటల్ అరెస్టు స్కామ్'గా పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక విధానాల్లో దర్యాప్తు చేసి కృష్ణా జిల్లాకు చెందిన అయిదుగురు యువకులు ఈ నేరంలో భాగస్వాములుగా గుర్తించారు. వారిలో పెడన మండలం బ్రహ్మపురానికి చెందిన పులి నాగ తారకేశ్వరరావు, పడమట శివకృష్ణ, బల్లా నాగరాజు, పెడన మండలం కొత్తపేటకు చెందిన ఎర్రా నాగవెంకటసాయిపవన్‌చందు, షేక్ అబ్దుల్‌కరీంలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు. వీరంతా ఇంటర్, డిగ్రీ చదివి తప్పుడు దారుల్లో నగదు ఆర్జించేందుకు సైబర్ నేరాల బాట పట్టారన్నారు.

పారిశ్రామికవేత్త సురేంద్రబాబు జీవితం ఆదర్శప్రాయం


సురేంద్రబాబు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్, కుమార్తెలు, అల్లుళ్లు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం మండలం చిక్కవరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముక్కామల సురేంద్రబాబు జీవితం ఆదర్శనీయమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గన్నవరం పట్టణ శివారులోని ఏబీ కన్వెన్షన్‌లో శనివారం నిర్వహించిన ముక్కామల సురేంద్రబాబు సంస్మరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. శ్రీవిద్యా పాలిమర్స్, పీపీ పాలిమర్స్, జయశ్రీ పాలిమర్స్ కంపెనీలను ఏర్పాటు చేసి.. నేటి యువతకు ఆదర్శ పారిశ్రామికవేత్తగా నిలిచారని పేర్కొన్నారు. తొలుత సురేంద్రబాబు చిత్రపటానికి నివాళులర్పించారు. ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, గద్దె రామ్మోహనరావు, యార్లగడ్డ వెంకట్రావు, చింతమనేని ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, సినీ నిర్మాత కేఎల్ నారాయణ, అదనపు ఎస్పీ మురళీ, సురేంద్రబాబు కుమార్తెలు పొట్లూరి పూజిత, నాగభైరవ పూర్ణిమ, అల్లుళ్లు శ్రీనివాస్, కృష్ణఫణీందర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ఇంద్రబాబు (పాత చిత్రం)

కోడూరు(అవనిగడ్డ), న్యూస్‌టుడే: విద్యుదాఘాతానికి గురై కృష్ణా జిల్లా కోడూరు మండలం రామకృష్ణాపురానికి చెందిన ఓలేటి ఇంద్రబాబు(23) మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఇంద్రబాబు, కుటుంబ సభ్యులు గ్రామంలో మరో నాలుగు కుటుంబాలు కలిసి వ్యవసాయ పనుల కోసం రేణిగుంట వెళ్లారు. అక్కడ ఏర్పేడు మండలం చెల్లూరు పొలాల్లో పని చేస్తున్నారు. ఓలేటి రాంబాబు కుమారుడైన ఇంద్రబాబు శుక్రవారం పొలంలో వరినారు మోసుకెళుతుండగా విద్యుత్తు తీగలకు తగలడంతో స్థలంలోనే మృతి చెందాడు. అక్కడే అతని మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి శనివారం ఉదయం స్వగ్రామం రామకృష్ణాపురం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. రాంబాబుకు ఇద్దరు కుమారులు కాగా ఇంద్రబాబు డిగ్రీ చదివి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు వెళుతున్నాడు. రామకృష్ణాపురం సమీప గ్రామాల్లో పొలాలు సముద్రపు పోటు కారణంగా బీడువారిపోగా. . ఉపాధి లేక వలస కూలీగా వెళ్లి ఇంద్రబాబు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. చేతికందొచ్చిన కుమారుడ్ని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

కాలువలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..

కాపాడిన ఆర్టీసీ డ్రైవర్

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించగా.. ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలకు తెగించి.. ఆమెను కాపాడిన ఘటన కంకిపాడు మండలం ఉప్పులూరులో చోటుచేసుకుంది. తెన్నేరు గ్రామానికి చెందిన మంచికలపూడి తేజ(35) అనే మహిళ.. గత కొంతకాలంగా భర్త తరపు బంధువులతో ఏర్పడిన వివాదాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో శనివారం ఉప్పులూరు రైవస్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వంతెన వద్దకు వచ్చి.. కాలువలో దూకు తుండగా.. అటుగా వస్తున్న కంకిపాడు-గన్నవరం ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు గమనించారు. అప్రమత్తమైన అతను.. బస్సును పక్కకు ఆపి.. కాలువలోకి దూకి తేజను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చాడు. అనంతరం స్థానికుల సాయంతో ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై వారు విచారణ చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరావును అందరూ అభినందించారు.

భక్త కనకదాసుకు ఘన నివాళి

చిత్రపటం వద్ద డీఆర్వో చంద్రశేఖరరావు, అధికారులు

కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌టుడే : ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్త కనకదాసు జయంతిని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో శనివారం నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కనకదాసు చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు, బీసీ సంక్షేమశాఖాధికారి జి.రమేష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ గోపాలరావు, జిల్లా వ్యవసాయ శాఖ ఏడీ మణిధర్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చరిత్ర గురించి పలువురు వక్తలు తెలియజేశారు.

గల్లంతైన సుధాకర్ మృతదేహం గుర్తింపు

చినయాదర(మచిలీపట్నం రూరల్), న్యూస్‌టుడే : చినయాదర గ్రామంలోని పంట కాలువలో గల్లంతైన రాసంశెట్టి సుధాకర్(22) మృతదేహం కొత్త వాడపాలెం వద్ద శనివారం సాయంత్రం లభ్యమయ్యింది. కాలువలో స్నానానికి దిగిన సుధాకర్ శుక్రవారం సాయంత్రం గల్లంతు కాగా రెస్క్యూ బృందం, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో చినయాదరలో విషాదం అలముకుంది. అతని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మచిలీపట్నం సర్వజనాసుపత్రికి తరలించినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెప్పారు.

91.9FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ. 7 - ఉ. 9
రాశి వాసి	ఉ. 9 - ఉ. 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ. 10 - మ. 2
ఈవారం అతిథి	మ. 2 - సా. 5
టెస్ట్ డ్రైవ్	సా. 5 - రా. 7
#హాష్‌టాగ్	రా. 7 - రా. 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 9 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

హిందూ హైస్కూల్ 1985-86 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నగరంలోని ఓ వేడుక మందిరంలో శనివారం జరిగింది. వృత్తి రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా దీనికి హాజరయ్యారు. ఆనాటి గురువులను సన్మానించారు. పూర్వ విద్యార్థి కాకానీ వివిధ సినీ గేయాలతో అలరించారు. గోల్డ్‌ప్రిన్స్ అధినేత చలమలశెట్టి నరసింహరావు, శంకు శ్రీను, కూరాళ్ల నాగరాజు, మోటమర్రి ప్రేమ్‌నాథ్ తదితరులు నేతృత్వం వహించారు. **- మచిలీపట్నం(గొడుగుపేట)**

బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -106 రిటైల్ ధర 133 చికెన్ విత్ స్కిన్ - 193, చికెన్ స్కిన్‌లెస్ - 219.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 125, 134, 145 చికెన్ విత్ స్కిన్ - 240 చికెన్ స్కిన్‌లెస్ - 250.

నెక్ సూచించిన కోడిగ్రుడ్డు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 600 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.95/-.

(c) eenadu

మీ పిల్లలకు పాస్‌పోర్ట్ ఉందా..!

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే

పాస్‌పోర్ట్ అనేది విదేశాలకు వెళ్లడానికే కాదు.. దేశంలో చెల్లుబాటయ్యే అన్ని రకాల గుర్తింపు పత్రాల్లో అత్యంత కీలకమైంది. చిరునామా, పుట్టిన తేదీ, వ్యక్తి గుర్తింపునకు పాస్‌పోర్ట్‌ను మించిన పత్రం మరొకటి లేదు. ఇది ప్రధానంగా ఇంజినీరింగ్, డాక్టర్ వంటి వృత్తివిద్యా కోర్సులు చదువుకునే పిల్లలకు అత్యంత అవసరం. మధ్యవర్తులను ఆశ్రయించకుండా మీరే.. ఆన్‌లైన్లో సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా చిరునామా గుర్తింపు పత్రం, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం సిద్ధం చేసుకోవాలి. https://www.passportindia.gov.in అనే వెబ్‌సైట్లోకి వెళ్లాలి. మెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబరుతో రిజిస్టర్ చేసుకుని, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. వాటి ద్వారా లాగిన్ అయి దరఖాస్తు పూర్తి చేయాలి.

వ్యక్తిగత వివరాల నమోదు

✦ కొత్తగా దరఖాస్తు చేసేవారు 'ఫ్రెష్' పాస్‌పోర్ట్ ఎంపిక చేసుకోవాలి. గడువు తీరిన పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకునే వారు 'రెన్యువల్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ✦ ఇంటి పేరు, వ్యక్తి పేరు పూరించాలి. పేరులో ఉన్న ఖాళీలను గమనించి పూరించండి. ✦ కుటుంబ సభ్యులు, చిరునామా, అత్యవసర పరిస్థితిలో కాంటాక్ట్ చేయాల్సిన వారి వివరాలు, చరవాణి నంబర్లు నమోదు చేయాలి. ✦ రెన్యువల్ చేసుకునే వారికి పాత పాస్‌పోర్ట్ నంబరు, ఇతర వివరాలు నమోదు చేయాలి. ✦ తర్వాత పాస్‌పోర్ట్ ప్రివ్యూ వస్తుంది. మీ వివరాలను సరి చూసుకోవాలి. మార్పులు చేయాల్సి వస్తే వెనక్కి వచ్చి మార్పులు చేసుకోవచ్చు. ✦ దరఖాస్తును సబ్మిట్

ఇలా దరఖాస్తు చేసుకోండి..

చేసిన తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదు. ✦ సబ్మిట్ చేయగానే ఒక రిఫరెన్స్ నంబరు (ఏఆర్ఎన్) వస్తుంది. ✦ తాజా పాస్‌పోర్ట్ పెద్దలకు రూ.1500లు, పిల్లలకు రూ.1000 చొప్పున రుసుము చెల్లించాలి. ✦ మీకు అపాయింట్‌మెంట్ ఇస్తారు. ఏ రోజు, ఎన్ని గంటలకు, ఎక్కడకు రావాలో ఉంటుంది. ■ విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో రేడియోస్టేషన్ ఎదురుగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఉంది. ఇవి కాక జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోస్టాఫీస్‌ల్లోనూ పాస్‌పోర్ట్ సేవలు లభిస్తాయి. ఎక్కడ కావాలో ముందుగానే అపాయింట్‌మెంట్‌లో మీరు నమోదు చేసుకుంటే సరిపోతుంది.

గుర్తింపు పత్రాలు..

☆ చిరునామా గుర్తింపు పత్రం, పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం ఒరిజనల్ తీసుకువెళ్లాలి. ☆ **చిరునామా గుర్తింపు పత్రాల్లో** 12 రకాల పత్రాలను అనుమతిస్తారు. దరఖాస్తుదారుని పేరు మీద వాటర్ బిల్, టెలిఫోన్ ల్యాండ్‌లైన్ బిల్, పోస్ట్‌పెయిడ్ బిల్, విద్యుత్తు బిల్లు, ఆదాయపు పన్ను అసెస్‌మెంట్ ఆర్డర్, ఓటరు గుర్తింపు కార్డు, గ్యాస్ కనెక్షన్, జీవిత భాగస్వామి పాస్‌పోర్ట్, పిల్లలకు అయితే తల్లిదండ్రుల పాస్‌పోర్ట్‌లు, ఆధార్ కార్డు, రెంట్ ఎగ్రిమెంట్ ☆ **పుట్టిన తేదీ ధ్రువీకరణపత్రం :** 2023, అక్టోబరు 1 ముందు పుట్టిన వారు మున్సిపల్ శాఖ జారీ చేసిన పుట్టిన తేదీ పత్రం, పదో తరగతి టీసీ, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డ్, ఎల్ఐసీ బాండ్. 2023, అక్టోబరు 1 తర్వాత పుట్టిన వారు అయితే.. మున్సిపల్ శాఖ జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాన్నే అనుమతిస్తారు.

ధ్రువీకరణాలు, నకళ్లతో హాజరు కావాలి

✦ దరఖాస్తు, ఫీజు చెల్లించిన పత్రం ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ✦ చిరునామా గుర్తింపు పత్రం, పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం ఒరిజనల్స్, జిరాక్సు కాపీలు తీసుకుని మీకు కేటాయించిన సమయానికి అరగంట ముందు పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి చేరుకోవాలి. ✦ ఒరిజనల్ పత్రాలు చూసి మీకు ఒక సీరియల్ నంబరు ఇస్తారు. ✦ మూడు కౌంటర్లకు పంపుతారు. 1. ఫొటో, వేలిముద్రలు సేకరిస్తారు. 2. దరఖాస్తు పరిశీలన. 3. మీకు ఒక పత్రం ఇస్తారు. ఇవన్నీ అయిన వెంటనే మీ చరవాణికి ఒక నంబరు వస్తుంది. ఆ నంబరుతో మీ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.

పోలీస్ విచారణ..

చివరగా పోలీసు విచారణ ఉంటుంది. మీపై సివిల్/ క్రిమినల్ కేసులు ఉన్నాయేమో అని స్పెషల్‌బ్రాంచ్ వారు విచారిస్తారు. దరఖాస్తు పూర్తి చేసే సమయంలోనే ఏమైనా కేసులు ఉన్నాయా? అని అడుగుతుంది. కేసులు దాచిపెడితే విచారణలో దొరికిపోతారు. అలా జరిగితే.. మీ దరఖాస్తును తిరస్కరిస్తారు. మీకు పాస్‌పోర్ట్ ఆగిపోతుంది. అన్నీ సక్రమంగా ఉంటే పోలీసులు నివేదికను పై అధికారులకు పంపిస్తారు. ఆ తర్వాత మీకు ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన పాస్‌పోర్ట్ వస్తుంది.

పండుటాకు కాదు.. పహిల్వాన్

న్యూస్‌టుడే, విజయవాడ క్రీడలు

ఎనిమిది పదుల వయసు పైబడినా తరగని ఉత్సాహం ఆయన సొంతం. ఆయనే కంది గంగాధరరావు (86). 16 ఏళ్ల వయసులో కుస్తీలో సాధన ప్రారంభించిన ఆయన పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో పతకాలు

సాధించారు. 1960 దిల్లీలో జరిగిన జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సాధించి, 1961లో చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో లోకో ఫైర్‌మెన్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఏడేళ్ల పాటు రాష్ట్ర ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా నాలుగేళ్ల బెజవాడ డివిజన్ కుస్తీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి వ్యక్తిగత, టీమ్ ఛాంపియన్‌షిప్‌ను డివిజన్‌కు అందించారు. 1963లో నగరానికే చెందిన సిరిపురపు దుర్గాంబతో వివాహం జరిగింది. ఓ వైపు కుస్తీలో రాణించడమే కాకుండా బాలగంగాధర్ తిలక్ (బీజీ తిలక్) ఆర్ట్ థియేటర్‌ను స్థాపించి ఎంతోమంది కళాకారులను సమాజానికి పరిచయం చేశారు. 1988లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు.

★ విజయవాడ రైల్వే ఇనిస్టిట్యూట్ కార్యదర్శిగా పని చేసి ఎంతో మంది క్రీడాకారులను, కళాకారులను ప్రోత్సహించారు. ప్రస్తుతం మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో సాధన చేసి పతకాలు కొల్లగొడుతున్నారు. ఆయనకు నలుగురు ఆడ, ఇద్దరు మగ సంతానం. అందరూ స్థిరపడ్డారు. భార్య మరణించగా ఒంటరిగా ఉంటూ నిత్యం అథ్లెటిక్స్, కుస్తీ సాధన చేస్తూ పలువురిని ప్రోత్సహిస్తుంటారు. ప్రస్తుతం అఖిల భారత రైల్వే పింఛనుదారుల సంక్షేమ సంఘ బెజవాడ డివిజన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

శ్రమైక తరుణి.. పులకించె ధరణి..

మైలవరం, న్యూస్‌టుడే

'పిల్లలు పెరుగుతున్నారు.. చదువులకు ఖర్చులూ భారమవుతున్నాయి. ట్రాక్టర్ డ్రైవర్‌గా వచ్చే జీతంతో సరిపెట్టుకోవడం ఎలా, అని తర్జన భర్జన. ఈ తరుణంలో ఉన్న రెండెకరాల్లో పంటల సాగు నేను చూసుకుంటాను, సొంతగా ట్రాక్టర్ కొని నడుపుకొంటే ఆదాయం పెరుగుతుంది కదండీ..అని ఆమెకు వచ్చిన ఆలోచన వారి జీవితాన్ని మార్చేసింది. కూరగాయల సాగుతో ప్రారంభించిన వ్యవసాయాన్ని, ప్రకృతి సేద్యం దిశగా మార్చి కుటుంబానికి ఆసరాగా ఉండటమే గాక, దిల్లీలో నిర్వహించిన పీఎం ధన ధాన్య కృషి యోజన కార్యక్రమంలో పాల్గొన్న అతి కొద్దిమందిలో ఒక గ్రామీణ ప్రాంత మహిళగా అవకాశం అందుకున్నారీ ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెవుటూరుకు చెందిన 'కంభంపాటి రమాదేవి'. ఇంటర్ వరకే చదివినా.. ప్రకృతి సేద్యం ద్వారా ఆమె సాధించిన అనుభవాలను, విజయాలు, సంపాదన వివరాలను న్యూస్‌టుడేతో పంచుకున్నారిలా..

సాగు చేస్తున్న బెండ తోటలో రమాదేవి

ఒడిదుడుకులు ఎదురైనా..

సాధారణంగా రైతు కుటుంబాల్లో మహిళలు భర్త చాటు భార్యగానే పొలం పనులకు వెళ్తుంటారు. కానీ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు సొంతగా వ్యవసాయ పనులు ప్రారంభించారు రమాదేవి. చెవుటూరులో పూర్వార్జితంగా వచ్చిన రెండెకరాల భూమిలో 15 ఏళ్ల కిందటి నుంచి మామిడి తోట ఉంది. ప్రకృతి సేద్యానికి అదే భూమి ఆదరువుగా, 2018లో భర్త శ్రీనివాసరావు సహకారంతో, కూరగాయల సాగుకు ఉపక్రమించారు. దాంతో పూర్తిస్థాయిలో కూరగాయలు, స్వల్ప కాలిక పంటలను ప్రకృతి సేద్యం ద్వారా చేపట్టాలని రైతు సాధికార సంస్థ ద్వారా సలహా వచ్చింది. అప్పటి నుంచి, తొలి రెండేళ్లు కొంత ఒడిదుడుకులు ఎదురైనా..ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఆలోచనతో సాగు కొనసాగిస్తున్నారు.

దిల్లీ సదస్సులో

కొత్త ట్రాక్టర్ సైతం కొనేశారు..

రెండెకరాల్లో మామిడి చెట్లకు పోనూ మిగిలిన భూమిలోనే అంతర పంటలుగా దాదాపు 10 రకాల పంటలు ఏడాది పొడవునా సాగుచేసేలా ముందుకెళ్తున్నారు. గోంగూర మొదలు, వివిధ రకాల కూరగాయలు, కంది, సజ్జ వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేశారు. ఈ క్రమంలో ఆదాయం సంపాదిస్తుండడంతో భర్త శ్రీనివాసరావు కొత్త ట్రాక్టర్‌ను కొనుక్కుని ఆ పనుల్లోనే స్థిరపడ్డారు. రమాదేవి పూర్తిస్థాయిలో రైతుగా మారిపోయారు. ఒకప్పుడు ఏడాదికి రూ.20 వేల ఆదాయం వస్తే గొప్ప అనే స్థితి నుంచి ఏడాదికి రూ.1.50 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఆమె ఆనందం వ్యక్తపరిచారు.

సిరుల తల్లి.. సత్యమ్మ

నందిగామ మండలం అంబారుపేట గ్రామం వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కొలువై ఉన్న సత్యమ్మతల్లి.. తెలుగు రాష్ట్రాల భక్తులకు ఇలవేల్పుగా నిలుస్తోంది. ఈ రహదారి మీదుగా రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాహనదారులు తమ ప్రయాణం ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని ఆలయం వద్ద ఆగి వాహనాలకు పూజలు చేస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు తీరతాయని పూర్వం నుంచి భక్తులకు ఎంతో నమ్మకం. గతంలో జాతీయ రహదారి విస్తరణలో దేవాలయాన్ని తొలగించకుండా ఆలయం వెనుక నుంచి జాతీయ రహదారిని రెండు వరుసలుగా అభివృద్ధి చేశారు. ఏటా దసరా రోజు అమ్మవారికి రథోత్సవం నిర్వహిస్తారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి ఏటా సుమారు రూ.50 లక్షల ఆదాయం వస్తోంది. భక్తుల కోసం సత్రాలు నిర్మించారు.

- అంబారుపేట(నందిగామ గ్రామీణం), న్యూస్‌టుడే

పుష్కర తీర్థం.. పుణ్యప్రదం

12 బావులు.. 12 రకాలుగా నీళ్లు

దత్తరామేశ్వర ఆలయ ప్రత్యేకత

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరం వద్దకు వెళ్లే మార్గంలో దత్తరామేశ్వరం ఆలయంలో 12 బావులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. సముద్ర స్నానం చేశాక ఈ బావుల్లోని నీటితో స్నానం చేయడం ఇక్కడ ఆనవాయితీ.. ఈ నీటితో స్నానం చేయడం తమిళనాడులోని రామేశ్వరం ఆలయంలోని 22 తీర్థాల నీటితో స్నానం చేసినట్టు భక్తులు భావిస్తారు. రామేశ్వరంలోని తీర్థాల మాదిరిగానే ఇక్కడి 12 తీర్థాల్లో 12 రకాలుగా

నీళ్ల రుచి ఉంటుంది. ఒక బావిలో తియ్యగా.. ఉప్పగా.. చప్పగా.. కొద్ది కొద్ది మార్పులతో నీళ్లు ఉంటాయి. సముద్రం అతి సమీపంలోనే ఉన్నా నీరు అంత ఉప్పగా ఉండవు. కార్తీక మాసంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. వారాంతాల్లోనూ రద్దీగా మారుతుంది. సముద్ర స్నానాలకు వచ్చే వారు తప్పని సరిగా ఈ బావుల నీటితో స్నానం చేసి వెళ్తారు. ఇలా చేస్తే తమ పాపాలు తొలగిపోతాయని.. శరీరంలోని అంటు వ్యాధులు దూరమవుతాయని నమ్ముతారు..

ఒక్కో తీర్థానికి ఒక్కో పేరు

వివిధ నదుల నుంచి సేకరించిన నీటిని ఈ బావులు తవ్వేటప్పుడు ఇక్కడ నిక్షేపించారని ఆలయ అధికారులు చెబుతున్నారు. అందుకే సముద్రం దగ్గరలో ఉన్నా నీరు ఉప్పగా ఉండదని.. వేరు వేరు రుచులు ఉంటాయని చెబుతారు. 1994లో వీటిని నక్షత్ర ఆకారంలో 1 నుంచి 12 బావులు తవ్వించారు. ఈ బావులను తీర్థాలుగా పిలుస్తారు. 1) ఔదుంబర 2) ఆమలక 3) నిర్వింధ్యా 4) పద్మ 5) సర్వ 6) ఉన్మోచన 7) పంపా 8) మతాజయలక్ష్మీ 9) నరహరి 10) గణపతి సచ్చిదానంద 11) దత్త 12) అనఘా అని నామకరణం చేశారు. ఒక్కో బావి నుంచి ఒక్కో బకెట్ నీరు శరీరంపై పోసుకుంటే 12 నదుల్లో పుష్కరస్నానం చేసినంత ఫలితం పొందుతారని భక్తులు.. ఆలయ సిబ్బంది నమ్మకం. స్నానానంతరం ఆలయంలోని మొదట దత్తాత్రేయ తర్వాత నగరేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ భావిస్తున్నారు.

ఇదో బావి సర్వతీర్థం

అటు 16.. ఇటు 15

ఒకే గదిలో రెండు ఇంటర్ తరగతులు

నందిగామ జడ్పీ ఉన్నత పాఠశాలలో (హైస్కూల్ ప్లస్) ఇంటర్ విద్యార్థినులకు తరగతి గదులు సరిపడక అసౌకర్యానికి గురవుతున్నారు. ఒకే గదిలో ఒక వైపు ప్రథమ ఇంటర్, మరో వైపు ద్వితీయ ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రథమ ఇంటర్ విద్యార్థినులు 16 మంది, ద్వితీయ ఇంటర్ 15 మంది ఉన్నారు. ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇద్దరు అధ్యాపకులు చెరోవైపు బోధించడం వల్ల పాఠాలు వినేందుకు అసౌకర్యంగా ఉందని విద్యార్థినులు తెలిపారు. వీరికి వృక్ష, జంతు శాస్త్రాలు బోధించడానికి ఉపాధ్యాయులు లేరు. సైన్స్ ల్యాబ్ లేక ప్రయోగాలు చేయించడానికి వీలు పడటం లేదు.

– నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

ఇంటికో ఇంకుడుగుంత.. నీటికి లేదోయ్ చింత!

వేసవిలోనూ ఆ ఊరిలో బోర్లలో సమృద్ధిగా నీళ్లొస్తాయి. చుట్టుపక్కల గ్రామాల్లో నీటి కోసం నానా పాట్లు పడుతుంటే.. వీళ్లకు మాత్రం ఆ ఇబ్బందే లేదు. ఆ ఊరిలో మురుగు నీటి కాలువలు కూడా కనిపించవు. దీంతో దోమల ఊసే లేదిక్కడ. పాతికేళ్ల కిందట చేసిన ఓ యజ్ఞం ఫలితమే ఇది. ఊరంతా కలిసి తీసుకున్న ఓ నిర్ణయం.. ఇప్పుడు ఆ ఊరికి శ్రీరామ రక్షగా మారింది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ప్రొద్దుటూరు వాసులు ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎప్పుడో ఆ ఊరికి చెందిన ఓ సర్పంచి ఆరంభించిన జలయజ్ఞాన్ని ఇప్పటికీ ప్రతి ఒక్కరూ తూచ తప్పక ఆచరిస్తున్నారు. అదే వారికి నీటి కష్టాలు లేకుండా కాపాడుతోందిప్పుడు. **-ఈనాడు, కృష్ణా**

కొత్తగా నిర్మిస్తున్న ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత

రాష్ట్రంలోనే నీటితో కళకళలాడే అతి కొద్ది ఊర్లలో ప్రొద్దుటూరు కూడా ఒకటి. ఎప్పుడో దశాబ్దాల కిందట ఆ ఊరికి చెందిన భీమవరపు వీరారెడ్డి, వెంకటరెడ్డి అనే ఇద్దరు ఇంకుడు గుంతలను తొలిసారి తవ్వించారు. ఆ తర్వాత 2000 ఏడాదిలో ప్రొద్దుటూరు సర్పంచిగా ఉన్న భీమవరపు గురవారెడ్డి.. ఈ ఇంకుడు గుంతలను ఉద్యమంలా ఆరంభించారు. ప్రతి ఇంటికీ కచ్చితంగా ఓ ఇంకుడుగుంత ఉండాల్సిందేనంటూ గ్రామస్థుల్లో చైతన్యం తీసుకొచ్చారు. దీంతో ఆ మరుసటి ఏడాది నుంచే వీరి ఊరిలో నీటి కష్టాలు పూర్తిగా దూరమయ్యాయి.

ఓ నూతినే ఇంకుడు గుంతగా..

గ్రామంలోని బీసీ కాలనీకి సమీపంలో ఉండే ఓ పాడుబడిన నేల బావి మొత్తాన్ని ఓ పెద్ద ఇంకుడు గుంతలా మార్చేశారు. ఊరిలో వర్షాకాలంలో వచ్చే వరద నీరంతా ఈ బావిలోకి వెళ్లిపోయేలా నాలుగు వైపులా ఏర్పాట్లు చేశారు. ఎంత నీటినైనా ఇంకించుకునేలా నేలబావిని మార్చేశారు.

✪ ఊరిలో ఎక్కడ నీటి వాడకం ఉంటే ఆ పక్కనే ఓ ఇంకుడుగుంతను ఏర్పాటు చేశారు. ఇలా గుడి, బడి, పంచాయతీ కార్యాలయం, కమ్యూనిటీ హాలు.. దేన్నీ విడిచిపెట్టలేదు. చివరికి చేతిబోర్ల వద్ద వృథాగా పోయే నీటిని సైతం భూమిలోకి ఇంకించేలా అక్కడో గుంతను ఏర్పాటు చేశారు



2000లో నేల బావి వద్ద తవ్విస్తున్న ఇంకుడు గుంత

మురుగు కాల్వల అవసరమే లేదు..

ఊరిలో వాడుక నీరంతా ఎక్కడిదక్కడే.. భూమిలోకి వెళ్లిపోయే ఏర్పాటు చేయడంతో ఇక మురుగు కాల్వల అవసరమే ఆ ఊరికి లేకుండాపోయింది. ఏ ఇంటిలో వాడిన నీళ్లు వాళ్ల పెరటిలోనే ఇంకిపోయేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంటిముందు కాల్వలా తీసి.. దానిని సైతం ఇంకుడు గుంతలా ఇసుక, బొగ్గు, రాళ్లు, ఇటుకలు వేసి మార్చేశారు. వాడిన నీరు నేరుగా వచ్చి దానిలో పడే ఏర్పాటు చేసుకున్నారు. ఒక్క బకెట్ నీళ్లు వాడితే.. అవన్నీ అలాగే తిరిగి నేలలోకి వెళ్లిపోతాయి.

నైపుణ్య యోగం.. ఉద్యోగ భాగ్యం..

కానూరు, పోరంకి, తాడిగడప, న్యూస్‌టుడే

ఐటీ రంగంలో సంక్షోభం.. ఆర్థిక మాంద్యం, వీటికి మించి కృత్రిమ మేధ ప్రభావం.. గత కొన్నేళ్లుగా ప్రాంగణ ఎంపికలపై పడింది. ఈ కారణంగా ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారికి కెరీర్ గ్యాప్ వస్తోంది. వారు ఆశించిన ఉద్యోగం కోసం ఏడాది నుంచి రెండేళ్ల వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఈ సమయంలో వారు నైపుణ్యాలు వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే అది తప్పనిసరి అంటున్నారు. లేకుంటే పోటీలో వెనుకబడే పరిస్థితి ఉంటుందని పేర్కొంటున్నారు.

ప్రొఫైల్‌ను నవీకరించుకోవాలి

పూర్తి చేసిన ప్రాజెక్టులను నెలకోసారైనా ఆన్‌లైన్ పోర్టఫోలియోలో లేదా ప్రాజెక్టు సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. కెరీర్ గ్యాప్‌లో నేర్చుకున్న చిన్న చిన్న విషయాలను కూడ రెజ్యూమ్‌లో పొందుపరచాలి. లింక్డ్ ఇన్‌లో ఉద్యోగ అవకాశాలకు సిద్ధంగా ఉన్నాననే గుర్తు ఉంచడం మంచిది. ఇంటర్వ్యూ సమయంలో నిజాయతీగా ఎందుకు గ్యాప్ వచ్చిందన్న విషయం తెలియజేయాలి.

-యు.సాయిరాం, కోడ్ జ్ఞాన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అధినేత

ప్రస్తుతం మార్కెట్‌లో ఏ కోర్సుకు డిమాండ్ ఉందో విద్యార్థులు తెలుసుకోవాలి. ఆసక్తి ఉన్న రంగంలోనే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. వాస్తవ అనుభవం నిమిత్తం ప్రాక్టికల్ ప్రాజెక్టులు, ఉచిత శిక్షణలు, లేదా సాధన చేయడం వంటివి చేయాలి.

ఉమ్మడి కృష్ణాలో..

ఏటా ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థులు:	18000
ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు:	7000 (సుమారు)
ఉన్నత చదువులు, విదేశీ విద్యకు వెళ్లే వారు:	2500

పరిచయాలు ముఖ్యం

పరిచయాలు కొత్త జీవన చరిత్ర లాంటివని నిపుణులు చెబుతున్నారు. లింక్డ్ ఇన్ ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ప్రతి వారం కనీసం ఐదుగురు వృత్తిదారులతో పరిచయాలు పెంచుకోవాలి. స్నేహితులు, ఇతరులకు నేను నా నైపుణ్యాలను మెరుగుపరచుకున్నానని తెలియజేయాలి. ఉద్యోగ మేళాలు, వెబినార్లు, వృత్తి సమావేశాలు వంటి వాటిలో పాల్గొని, పోటీలో ఉన్నానని తెలియజేయాలి.

-ఎన్వీ సురేంద్రబాబు, రాష్ట్ర ప్రాంగణ ఉపాధి అధికారుల సంఘం అధ్యక్షుడు

ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి

మీరు పాతబడిపోయారని, వెనుకబడ్డారని ఎవరికీ అనిపించకూడదు. ఇంటర్వ్యూలలో సమాధానం ఇచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయంలో నేర్చుకున్న కోర్సులు, ప్రాజెక్టులను వారికి చూపాలి. ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలకు తరుచూ హాజరుకావాలి. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి.

-కె.వేణుగోపాల్, ఛైర్మన్, రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాల

చిట్టినగర్ వెలిసిందిలా..

జాతీయోద్యమ ప్రముఖుల్లో కాంగ్రెస్ నాయకులు మరుపిళ్ల చిట్టి ఒకరు. ఆయన పేరుతో 1937లో ఏర్పడిందే చిట్టినగర్. ఒకప్పుడు ఆ ప్రాంతం చిట్టడవి. చూద్దామన్నా జనసంచారం కనిపించని ప్రాంతం.. నగరానికి పొలిమేరగా స్థానికులు చెబుతారు. అప్పటి మున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగం పట్టణంలోని మరుగుదొడ్ల వ్యర్థాలను ఎడ్ల బండ్ల మీద తీసుకొచ్చి చిట్టినగర్ కూడలిగా పిలబడే ప్రాంతంలో గోతులు తవ్వి పూడ్చే వారు. అయితే ఆ ప్రాంతంలో గడ్డి పెరగడంతో దాన్ని ఎద్దులకు పెట్టేవారు. ఎడ్ల బండ్లు తోలేవారు బండి తొట్టిలో కూర్చోకుండా నడుస్తూ వెళ్లాలని 1937 పూర్వం అప్పటి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు హుకుం జారీ చేశారు. నిబంధనలు పాటించని కార్మికులను తీవ్రంగా కొట్టేవాడు. అతని దాష్టీకాన్ని తట్టుకోలేక కార్మికులు తిరుగుబాటు చేశారు. దిబ్బలపై పాకలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. సమయంలో మరుపిళ్ల చిట్టి వారికి అండగా నిలిచి సుదీర్ఘ కాలం ఉద్యమానికి నాయకత్వం వహించారు. చిట్టడవిగా ఉన్న ప్రాంతం నేడు మహానగరంగా రూపాంతరం చెంది ప్రధాన కూడలిగా మారింది. కాలక్రమంలో మరుపిళ్ల చిట్టి రెండు మార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఎడ్లబండ్ల కార్మికులకు అండగా నిలిచిన ఆయన పేరుతోనే ఆ ప్రాంతం చిట్టినగర్‌గా స్థిరపడింది.

– చిట్టినగర్, న్యూస్‌టుడే

వ్యర్థానికి అర్థం.. హరితమే పరమార్థం!

ప్లాస్టిక్ కూల్‌డ్రింక్ సీసాలను రహదారులపై పడేసి పర్యావరణానికి హాని చేసే కన్నా.. వాటిని ఉపయోగించుకుని మొక్కలు పెంచి అందంగా రూపొందిస్తే వ్యర్థానికి అర్థం వస్తుంది. కేబీఎన్ కళాశాలలో బోటనీ విభాగం ముందున్న గ్రిల్స్‌కు కూల్‌డ్రింక్ బాటిల్స్ కట్ చేసి వరసలో పేర్చి మొక్కలు పెంచుతున్నారు. దీంతో కళాశాల భవనంలోకి అడుగు పెడుతుండగానే మొక్కలు అందంగా, ఆహ్లాదంగా దర్శనమిస్తూ స్వాగతిస్తున్నాయి.

ఈనాడు, అమరావతి- న్యూస్‌టుడే, చిట్టినగర్

సుకవి జీవించు.. చరితయందు

దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్లు..ఇతర భాషల్లో కంటే తెలుగు కవులే ప్రసిద్ధి. దేశ స్వాతంత్ర్యోద్యమం నుంచి తెలుగు వైభవాన్ని, పౌరుషాన్ని చాటి చెప్పిన కవులు ఎందరో.. ఉద్యమాల్లో తమ రచనలతో ప్రజలను చైతన్యపరిచి దేశం కోసం పోరాటానికి ఉత్తేజపరిచారు. సమాజ రుగ్మతలను ఎత్తిచూపుతూ, రూపుమాపేందుకు రచనలు, గేయాలు, పాటలు, నాటకాలు, నాటికలు రచించిన రచయితలు కోకొల్లలు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కొందరు కవులు గతించి శతాబ్దాలు గడిచినా తమ సాహిత్యంతో ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచారు. సుకవి జీవించే ప్రజల నాల్కల యందు అంటూ గుర్రం జాషువా చెప్పినట్లు...ఇప్పటి తరం విద్యార్థులకు ఆనాటి కవులు పేర్లు వారి రూపురేఖలు ఎలా ఉంటాయో తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలనుకు చెందిన ఊటుకూరు నారాయణరావు 111 మంది ప్రసిద్ధ తెలుగు కవుల చిత్రాలను సేకరించారు. నేటి తరం విద్యార్థులకు తెలుగు వైభవాన్ని, కవులు జీవిత విశేషాలను తెలిపేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఏటా మాతృభాషా దినోత్సవం సందర్భంగా (ఆగస్టు 29) ఆ కవుల చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ప్రతి చిత్రంలో పేరు, జనన, మరణ

తేదీలు వివరాలు ప్రచురిస్తారు. ఆయా తేదీల్లో వారి జయంతి, వర్ధంతి కూడా నిర్వహిస్తూ సమాజానికి తమ రచనలతో సేవలు అందించిన కవులను విస్మరించకుండా సేవ చేస్తుంటారు. తెలుగు సాహిత్యం, కళా వైభవాన్ని ప్రజలకు తెలియజేస్తున్న ప్రస్తుత తరం నాటకరంగ కళాకారులు, గాయకులు, కవులను కూడా సత్కరిస్తున్నారు. – న్యూస్‌టుడే, గంపలగూడెం

(c) eenadu

పెనమలూరు

• పెనమలూరు • గన్నవరం

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

కానూరు : 80085 74647 హనుమాన్‌జంక్షన్, 98486 27585

స్పందనకు వందనం

✤ పోరంకి-నిడమానూరు రోడ్డులో కొన్ని రోజులుగా చెత్త తీయడం లేదని స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. శానిటరీ అధికారి సుధాకర్ స్పందించి.. సమస్య పరిష్కరించారు. ✤ యనమలకుదురు శివపార్వతీనగర్‌లో కొన్ని రోజులుగా మురుగు కాలువల్లో పూడికతీత పనులు జరగక దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. కమిషనర్ షేక్ నజీర్ సిబ్బంది.. సమస్య పరిష్కరించారు.

- పోరంకి, యనమలకుదురు, న్యూస్‌టుడే

✤ అంబాపురం ప్రధాన రహదారి వెంబడి ఉన్న కాలువల్లో పూడిక పేరుకుపోయిందని స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు స్పందించి.. పారిశుద్ధ్య సిబ్బంది చేత పూడిక తీయించారు. ✤ నున్న ప్రధాన రహదారి వెంబడి ఉన్న చెట్లు వాహనదారుల రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నాయని స్థానికులు 'మేమున్నాం.. మీకు తోడుగా' దృష్టికి తేగా.. పంచాయతీ కార్యదర్శి కోట సురేష్‌బాబు స్పందించి సమస్య పరిష్కరించారు.

-నున్న, న్యూస్‌టుడే

మహారాజశ్రీ అవనిగడ్డ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో

IP No: 10/2025

Between

Chakka Murali Mohan Rao (చెక్క మురళీమోహన్‌రావు)

- పిటీషనర్/ డెటార్

సనకా నాగ రామాంజనేయులు & 46 ఇతరులు

- రెస్పాండెంట్స్ / రెస్పాండెంట్

1. సనకా నాగ రామాంజనేయులు, S/o కుటుంబరావు, 45 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
2. సనకా రామరత్నం, W/o కుటుంబరావు, 65 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
3. సనకా నాగ రాజకుమారి, W/o నాగరామాంజనేయులు, 40 సం. D.No. 3-89. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
4. Polavarapu Sucharad, S/o రామమూర్తి, 70 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
5. బయగు సాంబశివరావు, S/o పశురామయ్య, 70 సం. వణుకూరు - పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
6. పోలవరపు సుబ్రహ్మణ్యం, S/o ప్రహ్లాదరావు, 60 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
7. చెర్కు నాగరత్నకుమార్, S/o శ్రీమన్నారాయణ, 42 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
8. సుంకర సాంబశివరావు, S/o కమలాసాంబ, 70 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
9. మానేపల్లి రవీంద్ర, S/o బాలకృష్ణ, 45 సం. కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
10. దేవినేని రత్నకుమారి, 55 సం. ఈడుపుగల్లు, కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
11. కోడూరు కృష్ణమోహన్, S/o విజయసారధి, 55 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
12. చెక్కా హనుమంతరావు, S/o నాంచారయ్య, 60 సం. మొఘల్‌రాజపురం. విజయవాడ జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
13. కోట భానుప్రకాశ్, S/o సాంబశివరావు, 58 సం. భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
14. Ch. రామారావు, S/o పున్నయ్య 55 సం. చిరకాని, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్.
15. కోసూరాయి చంద్రశేఖర్, S/o నారాయణరావు, 40 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
16. కోట శ్రీనివాస్, S/o సాంబశివరావు, 59 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
17. గూడూరు గోపాలరావు, S/o సీతారామయ్య, 60 సం. R/o వణుకూరు, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
18. నగులూరు వెంకటేశ్వరరావు, S/o మాధవరావు, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
19. Ch. సహేష్, S/o తెలీదు, 50 సం. R/o బేగంపేట, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
20. తాడికుంట అనిల్, S/o వెంకటేశ్, 42 సం. R/o మణికొండ, ఎస్టేట్ ప్లాజా అపార్ట్‌మెంట్స్, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
21. పాలినేని వేణు, S/o తెలీదు, 50 సం. R/o మీనాక్షి, బాంబోమ్, గచ్చిబౌలి, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
22. లక్ష్మీనారాయణ, S/o తెలీదు, 55 సం. R/o వాసవి జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, ఎనికేపాడు, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
23. మృత్యుంజయరావు, S/o తెలీదు, 60 సం. R/o అన్నపూర్ణ రైస్ జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
24. లక్ష్మీనరేంద్ర రైస్‌మిల్, మండపేట, ఈస్ట్‌గోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
25. కృష్ణ కోటి రైస్‌మిల్, R/o నాగళ్లపెరుమ, మండపేట, ఈస్ట్‌గోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
26. వల్లభ రైస్‌మిల్, R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, సత్తెనపల్లి.
27. కుమార్ రైస్‌మిల్, R/o కట్రింపూడి, పొన్నూరు - గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, పొన్నూరు.
28. శ్రీరామచంద్ర రైస్‌మిల్, R/o Nidubrolu, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, గుంటూరు.
29. ఉండుగుంట మాధవసాయి, S/o తెలీదు, 55 సం. R/o ఉయ్యూరు, కృష్ణా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, ఉయ్యూరు.
30. తడికమళ్ళ కృష్ణమూర్తి, S/o తెలీదు, 50 సం. R/o రేపల్లె, బాపట్ల జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, రేపల్లె.
31. కాల్లూరు సత్యన్నారాయణ, S/o తెలీదు, 70 సం. R/o పోరంకి, పెనమలూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
32. ఆదిత్య బిల్లా ఫైనాన్స్, R/o విజయవాడ, NTR District. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
33. గుడివాక గోపాలకృష్ణ, S/o నాగయ్య, 60 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
34. గుడివాక బాల రమ్య, D/o గోపాలకృష్ణ, 24 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
35. గుడివాక నాగలక్ష్మి, D/o గోపాలకృష్ణ, 28 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
36. గుడివాక ధరణి, D/o గోపాలకృష్ణ, 28 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
37. నవేపల్లి ప్రభాకరరావు, S/o కృష్ణారావు, 60 సం. R/o చిన్నంపేట విలేజ్, చాత్రాయి మండలం, NTR జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, చాత్రాయి.
38. ఆనేటి హరికృష్ణ, S/o వెంకటరావు, 38 సం. R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, సత్తెనపల్లి.
39. కర్లపూడి బాలాజీ, S/o వెంకటరత్నం, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
40. ముసునూరు వరలక్ష్మి, W/o సత్యనారాయణ, 40 సం. R/o D.No. 4-12, ఓల్డ్ పోస్టాఫీసు, పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
41. ముసునూరు సత్యనారాయణ, S/o దశమంతరావు, 45 సం. Same above. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
42. తోటకూర నాగేశ్వరరావు, S/o పూర్ణచంద్రరావు, 60 సం. D.No. 3-109, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
43. తోటకూర సాంబశివరావు, S/o పూర్ణచంద్రరావు, 62 సం. D.No. 4-116, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
44. యలమంచిలి పద్మజ, W/o వెంకటరత్నం, 60 సం. R/o D.No. 33-41/17 HIG, మహేంద్ర కాలనీ, విశాఖపట్నం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VSP.
45. పోలిశెట్టి కోటేశ్వరమ్మ, W/o మురహరిరావు, 54 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
46. పోలిశెట్టి కోటేశ్వరరావు S/o మురహరిరావు, 35 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
47. పోలిశెట్టి రాజ్యలక్ష్మి, D/o మురహరిరావు, 40 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.

పై నెంబరు పిటిషనర్ ఇన్‌సాల్వెన్ట్‌గా డిక్లేర్ చేయుమని కోరుచూ పై కోర్టులో ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసుకున్నందున సదరు పిటిషన్‌పై ఆక్షేపణలను తెలుసుకొనుటకు ది. 20-11-2025వ తేది పై వారు కోర్టులో వాయిదా ఉన్నందున పై నెంబరు IP పిటిషన్‌లోని రెస్పాండెంట్స్ గాని మరి ఎవరికైనా ఏవిధమైన అభ్యంతరములు ఉన్నయెడల 20-11-2025వ తేది ఉదయం 10.30 గంటలకు పై కోర్టులో స్వయంగా గాని మీ వకీలు ద్వారా గాని హాజరు అయి అభ్యంతరములు తెలుపుకోవలెనుది. లేనియెడల పరోక్షంగా తీర్మానించబడును.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల మేరకు ప్రచురించడమైనది)

ఇట్లు, **బడే వేంకట శేషగిరిరావు,** M.A., L.L.B., **బండే రఘుకుమార్,** B.A., L.L.B., అడ్వకేట్స్, అవనిగడ్డ- 521 121, ఫోన్: 89784 49761

నున్న పీఏసీఎస్‌కు రూ.2.14 కోట్ల లాభం

నున్న, న్యూస్‌టుడే: నున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.14 కోట్ల లాభం గడించినట్లు సొసైటీ అధ్యక్షుడు కలకోటి శ్రీనివాసరెడ్డి శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. సొసైటీ సభ్యులకు సోమవారం రూ.39.45 లక్షల డివిడెండ్ పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురాం పాల్గొంటారని వెల్లడించారు. సొసైటీ మల్టీపర్పస్ గోదాము, మొదటి, రెండవ అంతస్తుల ఆవరణలో కల్యాణ మండపం, డైనింగ్ హాల్‌కు ఎమ్మెల్యే, కేడీసీసీబీ ఛైర్మన్లు శంకుస్థాపన చేస్తారని వివరించారు.

పేక్షావలికి నివాళి

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: మాజీ ఐపీఎస్ అధికారి, నూర్‌బాషా ముస్లిం సంక్షేమ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు షేక్ పేక్షావలి మృతి.. సంఘానికి తీరని లోటని నూర్‌బాషా ముస్లిం సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ చిన్నా అన్నారు. శనివారం ఈడుపుగల్లులో పేక్షావలి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నా మాట్లాడుతూ నూర్‌బాషా సంక్షేమ సంఘ అభివృద్ధికి ఎంతో పాటుబడ్డారన్నారు.

పోలీస్‌స్టేషన్లలో వంశీ హాజరు

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వరుసగా 19వ శనివారం వీరవల్లి, హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్లలో హాజరయ్యారు. వివిధ కేసుల్లో అరెస్టయి, బెయిల్‌పై విడుదలైన వంశీ, కోర్టు షరతుల మేరకు వారానికోసారి హాజరై సంతకాలు చేయాల్సి ఉండటంతో, ఈ శనివారం కూడా రెండు పోలీస్‌స్టేషన్లలో హాజరయ్యారు.

కార్యాలయం నిరుపయోగం.. పోస్టు ప్రశ్నార్థకం..!

✤ డైలమాలో హనుమాన్ జంక్షన్ సర్కిల్

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే

ఎంతో కీలకమైన హనుమాన్‌జంక్షన్ పోలీస్ సర్కిల్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. శాశ్వత భవనం సిద్ధంగా ఉన్నా ప్రారంభానికి నోచుకోకుండానే నిరుపయోగంగా మారగా.. సీఐ పోస్టులో ఎవరినీ నియమించకుండా రెండున్నర నెలలుగా ఖాళీగా ఉంచడం గమనార్హం. దీంతో ఇటు కేసుల దర్యాప్తు, బందోబస్తు అంశాలపై ప్రభావం పడడంతో పాటు, మూడు పోలీస్ స్టేషన్లపై క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లోపించింది.

నిరుపయోగంగా నూతన భవనం

పరిధి ఇదీ..

పోలీస్‌స్టేషన్లు	-3
మండలాలు	-3
గ్రామాలు	-36
సిబ్బంది	-70
ఏడాదిలో నమోదయ్యే కేసులు	-800

అత్యంత కీలకం: పోలీస్ సర్కిల్‌గా హనుమాన్‌జంక్షన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దాదాపు 25 కి.మీ మేర 16వ జాతీయ రహదారి వ్యాపించి ఉండడం, మల్లవల్లి పారిశ్రామికవాడతో సహా దాదాపు 150 వరకు పరిశ్రమలు, స్వర్ణ భారత్ ట్రస్ట్ దీని పరిధిలోనే ఉన్నాయి. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు సరిహద్దు ప్రాంతం కావడంతో నేరాలు, చోరీలు అధికంగా జరిగే ఇక్కడ నిరంతర పర్యవేక్షణ అవసరం.

70 రోజులుగా తాత్సారం: గోవుల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో సరిగా స్పందించలేదనే అభియోగంపై హనుమాన్‌జంక్షన్ సీఐ, ఆత్కూరు ఎస్సైను గత ఈ ఏడాది ఆగస్టు 29న ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపారు. గన్నవరం సీఐకు హనుమాన్‌జంక్షన్ బాధ్యతలు కూడా అప్పగించగా, హనుమాన్ జంక్షన్ ఎస్సై-2ను ఆత్కూరుకు బదిలీ చేశారు. కీలకమైన గణేష్ ఉత్సవాలు, దసరా నవరాత్రులు, మాజీ ఉపరాష్ట్రపతి ఆత్కూరు పర్యటనలకు సీఐ లేకపోవడం బందోబస్తు పర్యవేక్షణకు ఇబ్బందులు ఎదురయ్యాయి

ఎవరికి వారే పట్టు?: కొత్త సీఐ నియామకంలో రాజకీయ, అధికార వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే కారణమన్న ప్రచారం సాగుతోంది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఓ అధికారిని సీఐగా నియమించాల్సిందిగా ఎప్పుడో సిఫార్సు చేశారు. ప్రస్తుతం ఆయన నిఘా విభాగంలో పని చేస్తున్నారు. ఆయన్ను రిలీవ్ చేసేందుకు ఉన్నతాధికారులు సుముఖత చూపడంలేదు. దీంతో నూతన సీఐ నియామకంపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది.

ప్రారంభానికి నోచని భవనం: 30 ఏళ్ల గడిచినా శాశ్వత భవనం లేకపోవడంతో, గత ప్రభుత్వ హయాంలో పోలీసులు ప్రజా విరాళాలతో గ్రామ పంచాయతీ స్థలంలో నూతన భవనం నిర్మించారు. అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనం 2023 చివర్లోనే ప్రారంభానికి సిద్ధమైనా అనివార్య కారణాలతో వాయిదా పడింది. విరాళాల సేకరణ, నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ప్రారంభం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. అవకతవకలు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చని, భవనాన్ని అందుబాటులోకి తీసుకొస్తే అందరికీ ఉపయుక్తంగా ఉంటుందనే సూచనలు వెళ్లినా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త ఎస్పీ స్పందించి సత్వరమే కొత్త సీఐను నియమించి, భవనాన్ని కూడా ప్రారంభించాలన్న వాదన వినిపిస్తుంది.

జగదల్‌పూర్‌కు బస్సు సౌకర్యం

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: హనుమాన్ జంక్షన్ నుంచి జగదల్‌పూర్‌కు బస్సు సౌకర్యం కల్పించినట్లు గన్నవరం ఆర్టీసీ డీఎం శివాజీ తెలిపారు. ఇప్పటి వరకు గన్నవరం నుంచి మాత్రమే ఈ సర్వీసు ఉందని, ఇకపై హనుమాన్‌జంక్షన్ నుంచి బయలుదేరుతుందన్నారు. రోజూ రాత్రి 7 గంటలకు బయలుదేరి విజయవాడ, తిరువూరు, భద్రాచలం, కుంట, సుకుమా మీదుగా మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు జగదల్‌పూర్ చేరుకుంటుందన్నారు. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు జగదల్‌పూర్‌లో బయలుదేరి, తర్వాతి రోజు ఉదయం 5.15 గంటలకు జంక్షన్ వస్తుందన్నారు. ఆన్‌లైన్‌తో పాటు, జంక్షన్ బస్టాండ్‌లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు.

జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ

విద్యార్థినులను అభినందిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు పద్మజ

హనుమాన్‌జంక్షన్: కానుమోలు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు సీహెచ్ ఉమాదేవి(పదో తరగతి), జె. బాలచంద్రిక(9వ తరగతి).. ఈ నెల 7న మచిలీపట్నంలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగంలో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రతిభా పోటీల్లో సత్తా చాటి.. ప్రథమ బహుమతి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిని ప్రధానోపాధ్యాయురాలు పద్మజ అభినందించారు.

సర్టిఫికెట్స్ పోయినవి

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం, కాటూరు గ్రామ కాపురస్థులు జువ్వనపూడి ప్రఫుల్లా ఆనంద్, S/o జువ్వనపూడి ఆనంద్‌కుమార్ తెలియజేయునది..

(1) 10th Class Original సర్టిఫికెట్ - Roll No. 1313121599, 2013

(2) Inter Original సర్టిఫికెట్: Register No: 1505210837 28-4-2015

(3) ఇంజినీరింగ్ మార్కుల లిస్టు: Roll No: 315175710080, 22-4-2016.

ది.2-11-2025 ఉదయం 11.20 నిలకు కాటూరు గ్రామం, మర్రిచెట్టు సెంటర్‌లో పోయాయి. అక్కడి వారిని అడిగితే మాకు తెలియదని చెబుతున్నారు. మా సర్టిఫికెట్స్ ఎవరికైనా దొరికినయెడల క్రింది అడ్రసును సంప్రదించగలరు.

జువ్వనపూడి ప్రఫుల్లా ఆనంద్

S/o ఆనంద్‌కుమార్, D.No 10-96, కాటూరు గ్రామము, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా. Ph: 81426 13979

వృక్షం కాదు... విద్యుత్తు స్తంభం

ఉయ్యూరులో గరికపర్రు రోడ్డులోని జర్నలిస్టు కాలనీలో రోడ్డు పక్కగా వీధిదీపం ఉన్న విద్యుత్తు స్తంభం పిచ్చి తీగ మొక్కలతో నిండిపోయింది. తీగలు బాగా దట్టంగా అల్లుకుపోవడంతో వీధి దీపం వెలగని పరిస్థితి. విద్యుత్తు, పురపాలిక అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం శూన్యం. ఆ రహదారి వెంట కాలనీ నివాసితులతో పాటు రైతులు రాత్రి సమయాల్లో పంటలకు నీళ్ల పెట్టేందుకు తిరుగుతుంటారు. ఆ ప్రాంతంలో పాములు, విష పురుగులు సంచారం ఎక్కువగా ఉండడంతో వారు భయపడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, ఉయ్యూరు**

ఓవైపు మురుగు.. మరోవైపు గోతులు

మహదేవపురంకాలనీ (కానూరు), న్యూస్‌టుడే: కానూరు మహదేవపురం కాలనీ ప్రధాన ద్వారం ఎదురుగా కొన్ని రోజులుగా మురుగు నిలిచి కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిలిచింది. దీనికి తోడు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోని మురుగు ఈ నీటిలో చేరింది. దీంతో స్థానికులు అందులోనే రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డు కూడా గోతులమయంగా మారడంతో వాహనదారులు సైతం అవస్థలు పడుతున్నారు. పురపాలక అధికారులు స్పందించి.. మురుగు తొలగించి, నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు

నేడు అన్నాభిషేకం

హనుమాన్ జంక్షన్, న్యూస్‌టుడే: ఆరుద్ర నక్షత్రం సందర్భంగా పెరికీడు ముక్తికాంత ముక్తేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అన్నాభిషేకం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు చేయనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. అనంతరం భక్తులకు అన్నదానం ఉంటుందని పేర్కొన్నారు.

కాలినడకన ఇంద్రకీలాద్రికి..

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: రేమల్లెకు చెందిన ఇద్దరు మహిళా భక్తులు కాలినడకన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ సన్నిధికి బయలుదేరి వెళ్లారు. గ్రామానికి చెందిన అవిర్నేని అరుణకుమారి, కన్నికంటి శాంతి 13 రోజుల కిందట భవానీ మాల ధరించారు. దీక్ష విరమణ నిమిత్తం శనివారం స్థానికంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, ఇరుముడులు తలపై పెట్టుకుని కాలినడకన విజయవాడ పయనమయ్యారు. యనమదల నాగేశ్వరరావు, కృష్ణకుమారి వారి వెంట వెళ్లారు.

ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

విగ్రహాలకు పూజ చేస్తున్న నిర్వాహకులు, అర్చకులు

హనుమాన్ జంక్షన్, న్యూస్‌టుడే: బాపులపాడులో కొలువైన భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయ మొదటి వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠ, విజయగణపతి, శేష భగవానుడి ఆలయ ప్రవేశాలకు వీలుగా శనివారం కార్యక్రమాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 11 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.



ఘనంగా విగ్రహాల ప్రతిష్ఠాపన

గణపతి, కుమారస్వామి విగ్రహాల వద్ద భక్తులు

కంకిపాడు, న్యూస్‌టుడే: కంకిపాడులో కొలువైన వాసవీకన్యకాపరమేశ్వరి మందిరంలో విజయగణపతి, కుమారస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజలు, హోమం, మహా కుంభాభిషేకం, అన్నప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కన్యకాపరమేశ్వరి సంఘ అధ్యక్షుడు కొల్లిపర సీతారాంబాబు, ప్రతినిధులు చవట నరసింహారావు, యండూరి వాసు, అంతర్జాతీయ వైశ్య సమాఖ్య రాష్ట్ర అధికార ప్రతినిధి వెంట్రప్రగడ వీరాంజనేయులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన కామయ్యతోపు

పూజా కార్యక్రమంలో మంత్రి పార్థసారథి తదితరులు

కానూరు, న్యూస్‌టుడే: అయ్యప్పస్వామి శరణుఘోషతో కామయ్యతోపు ప్రాంతం మార్మోగింది. శనివారం రాత్రి శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్పపడి పూజా కార్యక్రమాన్ని కేరళ గురుస్వామి పద్మనాభన్‌నంబూద్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున స్వాములు పాల్గొని భజనలు చేశారు. కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, దేవభక్తుని చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: కంకిపాడు బ్యాంక్ కాలనీలో అయ్యప్పస్వామి పూజలు శనివారం ఘనంగా నిర్వహించారు. బ్యాంకు కాలనీకి చెందిన కస్తూరి శ్రీనివాసరావు, చిట్టిబాబుల ఇంటివద్ద అయ్యప్ప భజన ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో అయ్యప్ప, భవాని, శివస్వాములు హాజరయ్యారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

ఉయ్యూరు పట్టణాభివృద్ధే లక్ష్యంగా కృషి

కాటూరు రోడ్డులో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్

ఉయ్యూరు, న్యూస్‌టుడే: ఉయ్యూరులో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించి, పట్టణాభివృద్ధే లక్ష్యంగా ముందు కెళుతున్నట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఉయ్యూరులోని పలు ప్రాంతాల్లో శనివారం రూ.కోటితో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. పలు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఉయ్యూరు పురపాలిక ఛైర్మన్ వల్లభనేని సత్యనారాయణ(నాని) అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అతిథిగా హాజరయ్యారు. కాటూరు రోడ్డులో రిలయన్స్ మాల్ పక్కన రూ.40 లక్షలతో నిర్మించిన రోడ్డు, మినీ బైపాస్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన డ్రెయిన్‌ను ప్రారంభించారు. అలాగే కాటూరు రోడ్డులో రూ.14 లక్షలతో నిర్మించే సెంటర్ డివైడర్, రిలయన్స్ మాల్ రోడ్డులో రూ.18 లక్షలతో నిర్మించే ప్రధాన డ్రెయిన్‌కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు ఛైర్మన్ కొండా ప్రవీణ్, తెదేపా పట్టణ అధ్యక్షుడు గుర్నాథరావు, వైద్యశాల ఛైర్మన్ జయదేవ్, పూర్ణచంద్రరావు, వంగవీటి శ్రీనివాసప్రసాద్, డాక్టర్ జాన్‌డేవిడ్, డాక్టర్ మధుసూదనరావు, నేరెళ్ల వేణు, కూనపరెడ్డి వాసు, కమిషనరు జె.రామారావు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ

APSFC

(రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ చట్టం 1951 యొక్క LXIII క్రింద చేర్చబడినది)

విజయవాడ బ్రాంచి :1వ అంతస్తు, ప్లాటు నెం.ఓహెచ్‌టి-2, యల్‌ఆర్-3, ఇండస్ట్రియల్ పార్క్, జవహర్ ఆటోనగర్, విజయవాడ-520007, యన్.టి.ఆర్.జిల్లా. ఫోన్: 0866-2463934, 9491285898, E-mail: vijayawada@apsfc.com

అమ్మకం కొరకు బహిరంగ ప్రకటన SFC ల చట్టం 1951 సెక్షన్ 29 క్రింద

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ (APSFC), రాష్ట్ర ఆర్థిక సంస్థల చట్టం 1951లోని సెక్షన్ 29 క్రింద లభ్యమైన అధికారాలను వినియోగిస్తూ తనఖాదారుల యొక్క దిగువ వివరించిన సెక్యూర్డ్ ఆస్తుల స్వాధీనతాపుసారం ప్రజానీకానికి మరియు సంబంధిత ఋణగ్రహీత, హామీదారు, వారి వారసులు/ప్రతినిధులకు ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా దిగువ ఆస్తుల అమ్మకం "ఎక్కడ ఏది ఉన్నదో అది", "ఎలా ఉన్నది అలా", "ఉన్నది ఉన్నట్లుగా" మరియు "తిరిగి పొందవానికి అవకాశం లేకుండా" ప్రాతిపదికన దిగువ పేర్కొనబడిన ఋణగ్రహీతలు మరియు హామీదారుల నుండి రావలసిన బకాయి మొత్తము ది.31-10-2025 నాటికి రూ.42,64,230/- (అక్షరాల నలభైరెండు లక్షల అరవై నాలుగు వేల రెండు వందల ముప్పై రూపాయలు మాత్రము) మరియు కాంట్రాక్చువల్ రేటు ప్రకారం తదుపరి వడ్డీ మరియు ఇతర ఖర్చులతో ఋణగ్రహీతల నుండి రాబట్టుకొనేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, విజయవాడ బ్రాంచ్ వారిచే ఇ-వేలం ద్వారా ఆస్తులు విక్రయించబడును. సెక్యూర్డ్ ఆస్తుల యొక్క రిజర్వు ధర, ధరావత్తు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి. (రూపాయలు లక్షల్లో)

పారిశ్రామిక సంస్థ పేరు	ది.31-10-2025 నాటికి బకాయి మొత్తం	ఆస్తి వివరములు	డిమాండ్ నోటీసు తేదీ	స్వాధీనత నోటీసు తేదీ	రిజర్వు ధర	ధరావత్తు	బిడ్ పెంపుదల
ఋణగ్రహీత: మెస్సర్స్ లాండ్రీ కింగ్, యజమాని: శ్రీమతి బొండలపాటి ప్రేమలత, భర్త: బొండలపాటి ప్రభు వికాస్, ఫ్లాట్ నెం.58, ఎ.ఎల్.ఐ.ఎ.పి. ఇండస్ట్రియల్ ఎస్టేట్, సూరంపల్లి గ్రామం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా-521212.	42.64	ప్లాంట్ & మిషనరీ: ఎలక్ట్రిక్ డ్రై క్లీనింగ్ మరియు లాండ్రీ పరికరాలు	22-09-2023	23-05-2024	7.86	1.31	0.20

వేలము యొక్క తేది మరియు సమయం : ఈ-వేలం పోర్టల్ https://www.bankauctions.in ద్వారా 08-జనవరి-2026న ఉదయం 11.00 గం॥ల నుండి మధ్యాహ్నం 01.00 గం॥ల వరకు, ప్రతి 5 ని॥ల కాలవ్యవధితో అపరిమితంగా పొడిగింపుతో జరుగును. ఆసక్తి గల బిడ్డర్లు వారి బిడ్స్ సమర్పించుటకు మరియు ఈ-వేలం లో పాల్గొనుటకు ముందు మరిన్ని వివరములు, నియమనిబంధనలు వెబ్ పోర్టల్స్ https://esfc.ap.gov.in and https://bankauctions.in ద్వారా తెలుసుకొనవచ్చును. ప్రతి బిడ్డరుదారు అమ్మకం యొక్క నియమనిబంధనలను అంగీకరించి బద్ధుడై ఉంటారని భావించవలసివస్తుంది.

ధరావత్తు NEFT/RTGS ద్వారా ఈ క్రింది అకౌంట్‌లో చెల్లించవలెను. బెనిఫిషియరీ పేరు : APSFC, బ్యాంక్ పేరు : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రింగ్ రోడ్ బ్రాంచ్, విజయవాడ, కరెంట్ అకౌంట్ నెం.013411011000573 (IFSC Code: UBIN0801348). టెండరు ఫారం ధరావత్తుతో సమర్పించుటకు ఆఖరు తేదీ : 07-జనవరి-2026న సా॥ 5.00 గం॥ల లోపు.

ఈ వేలం టెండర్ ఫారం, డిక్లరేషన్, జనరల్ నియమనిబంధనలు ఆన్‌లైన్ వేలం అమ్మకం కలిగిన ఈ వేలం బిడ్ డాక్యుమెంట్ వెబ్ పోర్టల్స్ : https://esfc.ap.gov.in and https://bankauctions.in ద్వారా లభించును. మరిన్ని వివరములకు/ సందేహాల నివృత్తికి ఆసక్తి గల బిడ్డర్లు బ్రాంచ్ మేనేజర్ మొబైల్ నెం. 9491285898 నందు సంప్రదించగలరు.

ప్రదేశం : విజయవాడ, తేది : 07-11-2025 సం/- సీనియర్ బ్రాంచ్ మేనేజర్, విజయవాడ బ్రాంచ్.

ప్రకటన

మా క్లయింటు కర్నూలు జిల్లా, నంద్యాల గ్రామ కాపురస్తులు చాకలి రామలింగన్న గారి కుమారుడు చాకలి నరసింహులు గారి సంజాయిషీ పొంది తెలియచేయునది ఏమనగా.. కృష్ణా జిల్లా నందివాడ కాపురస్తులు బేతనపల్లి కృష్ణమూర్తి గారి భార్య తులశి గారు ది.25.06.1996వ తేదీన అనుమోలు మహేశ్వరరావు మరియు ఇతరుల వలన క్రయం పొంది శ్రీ కంకిపాడు సబ్ రిజిస్ట్రారు వారి ఆఫీసులో దస్తావేజు 1వ పుస్తకం, 693 వాల్యూం, 377 ల 382 పుటలలోని నెం. 1324/1996 రుగా రిజిష్టరు కాబడిన విక్రయ దస్తావేజు రీత్యా వారికి సంక్రమించి నేటి వరకు వారికి మాత్రమే సర్వ సంపూర్ణ స్వాధీన యాజమాన్య హక్కు, భుక్తములతో అనుభవించుచున్నారు. సదరు షెడ్యూలు దాఖలా ఆస్తులను మా క్లయింటు క్రయమును పొందుటకు విక్రయ ఒప్పందము కుదుర్చుకుని కొంత సొమ్ము బయానాగా చెల్లించి త్వరలో మా క్లయింటు పేరగాని, వారు కోరిన వారి పేరున గాని రిజిష్టరు దస్తావేజును వ్రాసుకొనబోవుచున్నారు. కావున యీ దిగువ షెడ్యూలు దాఖలాస్తిపై ఎవ్వరికి ఎట్టి ఆక్షేపణలు, తనఖాలు, కోర్టు దావాలు, డబల్ రిజిస్ట్రేషన్లు, క్లయిములు, మైనరు హక్కులు, వారసత్వపు హక్కులు వగైరాలు వున్న యెడల ఈ ప్రకటన వెలువడిన తేదీ లగాయతు 7 రోజుల లోపల చేరునట్లుగా ఎక్నాలెడ్జిమెంట్ గల రిజిష్టరు పోస్టు ద్వారా మా చిరునామాకు తెలియపరచవలసినది. అట్లు గడువు తేదీలోపు ఎట్టి అభ్యంతరములు, ఆక్షేపణలు వగైరాలు రానియెడల దిగువ షెడ్యూలు దాఖలాస్తి నిర్వివాదమైన ఆస్తిగా పరిగణించి మా క్లయింటు క్రయమును పొందుదురు. గడువు తేదీ దాటి వచ్చు ఎట్టి క్లయిములు, ఛార్జీలు, అభ్యంతరములు, ఆక్షేపణలు వగైరాలు మా క్లయింటును బద్ధులను చేయజాలవని ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయడమైనది.

షెడ్యూలు : కృష్ణా జిల్లా, కంకిపాడు సబ్ రిజిస్ట్రారు వారి ఆఫీసులో కంకిపాడు మండలం, ఈడుపుగల్లు గ్రామ పంచాయతీ ఏరియాలో చేరిన ఈడుపుగల్లు గ్రామ రీ.సర్వే నెం. 269/2 రు దాఖలా ప్లాటు నెం.52రు దాఖలా చ.గ.209లు ఖాళీ నివేశన స్థలముకు **హద్దులు: తూర్పు :** ప్లాటు నెం.53, **దక్షిణం:** ప్లాటు నెం.43, **పడమర:** ప్లాటు నెం.51, **ఉత్తరం:** అ. 33అ వెడల్పు గల రోడ్డు.

ఇట్లు: **యలమంచిలి రామకృష్ణ**
యలమంచిలి యశస్విని పద్మావతి
న్యాయవాదులు

షాపు నెం. 10, రాధాకృష్ణ రెసిడెన్సీ, న్యూ ఆర్.టి.సి. కాలనీ, పటమట, విజయవాడ- 7 ఫోన్ నెం.: 94946 23679, 99594 54322

విజయవాడ, తేది : 08-11-2025.

(c) eenadu

EENADU e Classifieds

JOBS

ప్రముఖ రియల్ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు రిసెప్షనిస్ట్/ టెలీకాలర్స్/ మార్కెటింగ్ అడ్వయిజర్స్ కావలెను. జీతం+ ఇన్సెంటివ్స్ / కమీషన్ ఇవ్వబడును. 99510 51111

WANTED REAL ESTATE LEADERS
450 ACRES AVOCADO FARMLANDS PROJECT @ VINUKONDA
Opportunity for Everyone
PART TIME / FULL TIME / WORK FROM HOME
Agents / Team Leaders / Managers
Retired People, Private Employees, House Wife, LIC Agents, Business People, All Network Marketing Agents
A LOT CAN BE DONE
Attractive Commission ★ Incentives ★ Foreign Trips
GAYATHIRI'99' DEVELOPERS
✆ 9392151116
★ Hyderabad ★ Vijayawada

లేడీ ఆఫీస్ అసిస్టెంట్ కావలెను. QLF: ఇంటర్/డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. CB అకాడమి, BRTS రోడ్, S.N పురం, VJA-11 ✆ 9494248569

క్రాంతిరోడ్ ట్రాన్స్‌పోర్ట్ విజయవాడ ఆటోనగర్ లారీపర్క్ షాపు నందు పనిచేయుటకు ITI-మెకానికల్ చదివిన స్త్రీ, పురుష అభ్యర్థులు కావలెను. వివరాలకు. ✆ 81798 68999.

అసిస్టెంట్ అకౌంటెంట్స్ (కొత్తగా B.com చదివిన అభ్యర్థులు) DTP & ఫోటోషాపిలోను అనుభవం & ఆఫీసు బ్యాయ్స్ కావలెను ✆ 93934 50186, 81421 43660

సోలార్ కంపెనీలో పనిచేయుటకు విజయవాడ మరియు గుంటూరు పరిధిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ & టెక్నీషియన్స్ కావలెను. మంచిజీతం+పెట్రోల్ ఎలవెన్స్. 2 వీలర్ తప్పనిసరి. ✆ 77939 33878

Practical Training in Tally, Prime, GST, TDS & TCS Returns. Contact : Veda Computers, VJA-10. ✆ 98485 82191.

Wanted B.Com /M.Com / MBA Finance / CA IPCC Droupouts To be work as Field / Back end Executive in Vijayawada in a Reputed Audit Firm. Interested Persons. Cont: 70135 11502 or Mail To kowthahr@gmail.com

Wanted Male / Female Sales Executives. Qul: 10+, Sal: 10k+ Incentives. ✆ 88864 22599.

Wanted Experienced Godown Incharge for Medical Agencies @ Srinivasa Drugs, Bhavanipuram, VJA. Ph: 9704071271.

WANTED
❖ TELECALLERS (Work form home and office)
❖ FIELD OFFICERS (Two Wheeler Must)
❖ CAR DRIVER
Fixed salary (15k above)
PROPERTY EXPERTS
Vijayawada, Brts road.
✆8233992339

Wanted Experienced Male Class/Floor Incharges - Sri Medha Jr College, Labbipet. Age 30-45Yrs. Qual:Any Degree/MBA. Min 3Yrs exp in educational sector. Salary from ₹15,000/-. 63024 84206.

Required ITI / Diploma in Electricals / Electronics Candidates With Without Exp. for UPS & Stabilizer Service Engineers at Vijayawada, Guntur, Ongole Contact: Techser Power Solutions Pvt. Ltd. ✆ 99497 71160.

Wanted Sales Executives (M); Office Staff (F,M) Inter / Diploma / Degree for D.G sets ; Exp : 0-2Y; For VJA / GNT ✆ 85238 92379

Wanted Telecallers for Real- Estate Firm earn Attractive Incentives on Top of a Basic Salary ✆ 88852 61888

బెంగుళూరులో తెలుగు డాక్టర్స్ ఇంటిలో ఇంటిపని, వంట చేయుటకు స్త్రీ కావలెను. వయసు: 20 నుండి 45 సం. జీతం 20 వేలు+భోజనం+వసతి. ఫోన్: 81063 35414.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+వ+జీతం. ✆ 96764 91122.

రామకృష్ణగ్రూప్ (AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+ వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 01122, 96769 01122.

భవానీపురం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నందు పార్ట్ టైం/ ఫుల్ టైం పనిచేయుటకు పంపు బాయ్స్ కావలెను. ✆ 92464 00563, 90305 51555.

రామకృష్ణ గ్రూప్ HYD,VJAకు అనుభవం కల్గిన బైక్‌మెకానిక్‌లు వెంటనే కావలెను. భోజనం, వసతి, మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA. ✆ 94413 81122

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

VJA శ్రీరామయ్య మెస్‌లో పని చేయడానికి కూరగాయల కట్టింగ్ మాస్టర్స్, (6am -6Pm 17,500 Rs.) సప్లయర్లు జెంట్స్ (10am - 6Pm , 11,500 Rs.) కావలెను. ✆ 98844 94628, 92464 01797

మీకు లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో ఆసక్తి ఉందా? ఇన్సూరెన్స్ అమ్మకాలు మీరు స్వయంగా చేయకుండానే స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ✆ 90305 12580,95731 42460

విజయవాడ Keys Lite హోటల్‌కి స్టాఫ్ కావలెను. ఫ్రంట్ ఆఫీసు అసిస్టెంట్ (Male) ★ HK బాయ్స్ ★ వెయిటర్స్ ★ఆకర్షణీయమైన జీతం. ✆ 72888 85598

WANTED
⇨ Maketing Managers
⇨ Executives
⇨ Team Leaders
GM Solar Systems
(Distributor TATA Power Home Systems)
Vijayawada - HR
✆ 89777 46106
Guntur - HR
✆ 89777 46100

గవర్నరుపేట విజయవాడలోని ప్రముఖ ఆఫీసునందు M.S.ఆఫీస్ మరియు డేటాఎంట్రీ సామర్థ్యము గల ఆఫీసు స్టాఫ్ కావలెను. సోమవారం 10వ తారీఖు సాయంత్రం 6గం.లకు ఇంటర్వ్యూ జరుపబడును. మన్‌ఫార్ ఆయుర్వేద, # 27-11-37, దూబగుంటవారివీధి, సిద్ధార్థ టైల్స్ షోరూం ఎదురువీధి, స్టేట్‌బ్యాంక్ వెనకాల వీధి, పాత అన్నపూర్ణ సినిమాహాల్ దగ్గర, గవర్నరుపేట, విజయవాడ.

రామకృష్ణ గ్రూప్ VJA HYD. న్యూఢిల్లీకు 10th ఆపైన చదివిన అనుభవం ఉన్న డ్రైవర్స్ కావలెను. భో+వ+మంచిజీతం . ఇంటర్వ్యూ VJA ✆ 95736 91122.

DTP ఆపరేటర్ కావలెను. పటమట రాగూర్ టైపు ఇనిస్టిట్యూట్‌లో పని చేయుటకు. ✆ 98493 24619 / 95023 66365.

VJAలోని ప్రముఖ ఫొటో ప్రింటింగ్ కంపెనీకి సర్వీస్ ఇంజినీర్స్ ఫ్రెష్/ Exp కావలెను. వ: 20-30, మంచి జీతం. ✆ 92466 64999.

ప్రముఖ స్వీట్ షాపుకి క్యాషియర్ (2) వేర్‌హౌజ్ ఇంచార్జ్ (2) మరియు సూపర్ వైజర్స్ (2) కావలెను, సంప్ర: 96766 81835.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

HYDలోని అమ్మాయిల అనాథ శ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో||వసతి. చదువు: డిగ్రీ 63013 28519

ప్రముఖ నిర్మాణసంస్థకు టెలీకాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఆఫీస్ స్టాఫ్, సైట్ ఇంజినీర్, సూపర్‌వైజర్, అకౌంటెంట్ కావలెను. ✆ 77024 66003, 89777 59919.

విజయవాడ సూర్యారావుపేటలోని సాగర్ ENT హాస్పిటల్‌కు నర్సులు, ఆపరేషన్ థియేటర్ బాయ్స్, ఫార్మసిస్ట్, రిసెప్షనిస్ట్ కావలెను. ✆ 91772 95201.

విజయవాడలో ఆటోమొబైల్ ఫైనాన్స్ కంపెనీలో ఫైనాన్స్ కలెక్షన్ చేయుటకు టు వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ గల మేల్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావలెను. ✆ 92478 64544

ప్రముఖ కం॥ C&F గోడౌన్ కంకిపాడు ఏరియానందు పని చేయుటకు అనుభవజ్ఞులైన Asst మేనేజర్స్, గోడౌన్ సూపర్‌వైజర్స్ మరియు DOST TATAACE వాహనములు నడుపుటకు డ్రైవర్లు కావలెను. ✆ 92461 11973.

ఆఫీస్‌లో పని చేయుటకు లేడీ టెలికాలర్స్ కావలెను. జీతం 12,000/- + ఇన్సెంటివ్స్ ఇవ్వబడును. విజయవాడ టౌన్ పడమట. Cell: 74167 50222.

VJA, మహానాడు రోడ్డులో డెంటల్ క్లినిక్‌కి ఇంటర్ చదివిన ఫైర్‌సైడ్ అసిస్టెంట్ M/F కావలెను. జీ:7000/- టై: 9AM to7 PM ✆ 88861 59707

వికాస్ ఇంజనీరింగ్ కాలేజీ, నున్న మేల్ / ఫిమేల్ వార్డెన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, బస్ డ్రైవర్లు కావలెను. వివరాలకు. ✆ 94931 40191.

గుణదల పడవల రేవు సెంటర్‌లో వేంచేసి ఉన్న శ్రీ పిచ్చమ్మ తల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అర్చకులు కావలెను. సంప్ర. 94409 45604.

వర్కర్స్ పోస్టుకు పురుషులు మరియు మహిళలు కావలెను. 10వ తరగతి పాసైనవారు. మన్‌ఫార్ ఆయుర్వేదిక్ డ్రగ్స్, దూబగుంటవారి వీధి, గవర్నరుపేట, విజయవాడలో సంప్రదించండి. ✆ 96037 88881. ఇంటర్వ్యూ టైమింగ్స్ (సోమ- శని) -సా|| 5 గం.లకు

కావలెను
విజయవాడ మొగల్రాజపురం PVP మాల్ రోడ్‌లో VHM TRADERS నందు కంప్యూటర్ ఆపరేటర్లు మరియు హెల్పర్లు కావలెను
✆ 93923 23465

కార్ డ్రైవర్ కావలెను. ★ విజయవాడ పిల్మ్‌కాలనీలో కార్ డ్రైవింగ్‌లో అనుభవం ఉన్న డ్రైవర్ కావలెను. జీతం: 16,000/- ✆ 99856 99990

NTR జిల్లా జి.కొండూరు ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు ఫుల్‌టైం Sr. & Jr. అకౌంటెంట్స్ & సూపర్‌వైజర్స్ కావలెను. 99599 98426, 98485 66629.

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషెంట్ల సేవకు ఇంటి/ వంట బేబికేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+ మంచి జీతం 99087 69888, 95420 47788

ప్రముఖ ఆటోఫైనాన్స్ ఆఫీస్‌కి అనుభవంగల కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. A:25-30Y Sal:18-25K Qul:డిగ్రీ ✆ 99495 58181, 8121558181

విజయవాడ, కృష్ణాజిల్లా పరిధిలో బ్యాంక్ రిజల్యూషన్ ఏజెన్సీనందు పని చేయుటకు టెలికాలర్స్ (F/M), ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ (M/F) కావలెను. (Qua: Inter to Degree Age: below 30Yrs) ✆ 90147 58586

VJAలో ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో వర్క్‌చేయుటకు MBA-4 ఫ్రంట్ ఆఫీస్ (F)-2, సూపర్‌వైజర్స్ -2 (ఏదైనా డిగ్రీ కావలెను.) ✆ 80965 56789.

లైట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో పనిచేయుటకు ఇంగ్లీష్ మరియు LKG టీచర్స్ కావలెను. ✆ 63001 75899.

SC రైల్వే విజయవాడ ఎలక్ట్రికల్ లోకోషెడ్ రైల్వేకాంట్రాక్టర్ వద్ద పనిచేయుటకు అనుభవంగల AC మెకానిక్స్ మరియు హెల్పర్స్ కావలెను. 9704571912.

MARKETING/ SALES

ప్రముఖ సోలార్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హతః ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ (P/F) జీతం+ కమీషన్ ఆధారంగా. ✆ 89777 59977, 81219 75369.

FACULTY/ TEACHERS

Wanted Teachers: English, Maths, Physics, Chemistry, Biology, Social, Hindi & Computer Operator, Pre-Primary-SriVidhathri World School. Ph: 80196 76724

DRIVERS

VJAలో కారుడ్రైవర్‌గా పనిచేయుటకు 50సం|| లోపు వయసు కలిగి కనీసం 5సం||లు డ్రైవింగ్ అనుభవంతో పాటు లైసెన్స్ ఉన్నవారు సంప్రదించగలరు. ✆ 88863 24444

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆9848782131 Nov25-Dec5

Book your 5 lines Classified Colour Rs.1200/-
3Ads Package Rs.3250/-
5 lines Classified B/W Rs.1025/-
3Ads Package Rs.2575/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం
PH: 98496 97616

దశ మారాలంటే.. నిర్దిష్ట దిశ అవసరం

'ఈనాడు-కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం' అవగాహన సదస్సులో వక్తలు

సదస్సులో పాల్గొన్న విద్యార్థినులు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా విద్యార్థులు ముందుకెళితేనే విజయాలు అందుకోగలరని పలువురు వక్తలు పిలుపు నిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి శ్రీచైతన్య జూనియర్ కళాశాల రామన్‌భవన్-5లో శనివారం 'ఈనాడు-కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం' సంయుక్తంగా దశ-దిశ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యా నిపుణులు.. ఇంటర్ తర్వాత జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు సరైన నిర్ణయం తీసుకోవాలని.. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకొని, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ విద్యార్థులకు పలు సూచనలు చేసి, సలహాలు ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు యూనివర్సిటీ కిట్లు, కూపన్లు అందజేశారు. లక్కీడిప్‌లో ఎంపికైన విజేతలు సాత్విక, పూజశ్రీలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో 'ఈనాడు' విజయవాడ యూనిట్ మేనేజరు సీహెచ్ కిశోర్ కుమార్, శ్రీచైతన్య కళాశాలల డీన్ పి.వెంకటేశ్వరరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్యాలు, ఉపాధి కల్పనే లక్ష్యం

యువతలో నైపుణ్యాల పెంపు, పరిశోధనలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యం. అందుకు కేఎల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాం. చదివింది ఇంజినీరింగ్ అయితే వేతనాల్లో ఎందుకు వ్యత్యాసాలు ఉంటున్నాయో గమనించాలి. కాలానికి అనుగుణంగా పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాల ఆధారంగా వ్యత్యాసం ఉంటుందని విద్యార్థులు తెలుసుకోవాలి. ఇంటర్ తర్వాత ఎంచుకునే కోర్సుపై పూర్తిస్థాయి అవగాహన లేకనే చాలా మంది ఉన్న చోటనే ఆగిపోతున్నారు. ఇంజినీరింగ్ చదువుతూనే డ్యూయల్ డిగ్రీ కోర్సులపై పట్టు సాధించవచ్చు. జాతీయ స్థాయి ర్యాంకుల్లో 26వ స్థానంలో నిలిచిన కేఎల్ విశ్వవిద్యాలయం ఒక గొప్ప అవకాశం లాంటిది. ఏఐ(కృత్రిమమేధ) పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటేనే అవకాశాలు ఉంటాయి.

-డా.జె.శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం

అవకాశాలను సద్వినియోగం చేసుకోండి

విద్య ద్వారా విజ్ఞానంతో పాటు నగదు కూడా వస్తుంది. ఏటా ఇంటర్ తర్వాత విద్యార్థుల దశ మార్చే దిశను చూపేందుకు 'ఈనాడు-కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం' ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉపకార వేతనాలు మంజూరు చేస్తూ ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించే కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వంద శాతం ప్లేస్‌మెంట్స్‌తో ముందుకెళ్తోంది. విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షలో మెరిట్ సాధిస్తే రాయితీ ఇస్తున్నాం. గత 16 ఏళ్లుగా లక్షలాది మంది యువతకు ఇంటర్ తర్వాత అవకాశాలపై అవగాహన కల్పించాం. **-బొబ్బిలి మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్, కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం**

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి. మనం ఉండే వాతావరణ పరిస్థితులపై ఆధారపడి జీవితం ఉంటుంది. నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే పోటీ ప్రపంచంలో రాణించగలం. విద్యార్థుల ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు ఏఐ(కృత్రిమమేధ), ప్రాంప్ట్ పరిజ్ఞానానిదే. ప్రతిఒక్కరూ ఆయా కోర్సులపై అవగాహన కలిగి ఉండాలి. ఒక్క సీఎస్ఈ విభాగమే కాదు.. ఇతర కోర్ కోర్సుల్లో కూడా ఎన్నో అవకాశాలున్నాయని గ్రహించాలి. **-కేవీ షణ్ముఖ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం**

విద్యార్థి దశ కీలకం

విద్యార్థి దశలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటికి అనుగుణంగా కష్టపడితే విజయం సాధించగలరు. ఇంటర్ తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలి. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు, ప్రొఫెషనల్ కోర్సులు చదివేందుకు.. మంచి మార్గాన్ని ఎంచుకొని ముందుకెళ్లాలి. అందుకు ఇటువంటి అవగాహన సదస్సులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. **-వెంకయ్య, ప్రిన్సిపల్, శ్రీచైతన్య జూనియర్ కళాశాల**

జానకిరామయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న చలసాని ఆంజనేయులు తదితరులు

పాడి రైతుల సంక్షేమానికి మండవ కృషి

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: విజయ డెయిరీ ఛైర్మన్‌గా పాడి రైతుల సంక్షేమం కోసం మండవ జానకిరామయ్య అహర్నిశలు కృషి చేశారని, ఆయన సేవలు చిరస్మరణీయమని ప్రస్తుత విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం హనుమాన్‌జంక్షన్ కాకాని భవనంలో జానకిరామయ్య సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ, 27 సంవత్సరాలకు పైగా ఛైర్మన్‌గా జానకిరామయ్య సమర్థంగా పనిచేసి ఓ వైపు రైతుల ప్రయోజనాలు, మరోవైపు సంస్థ ప్రయోజనాలకు పెద్దపీట వేశారన్నారు. రైతులకు బోనస్ పంపిణీని ప్రవేశపెట్టిన ఘనత ఆయనదేనన్నారు. పలువురు పాలకమండలి సభ్యులు, క్లస్టర్ మేనేజర్ మాగంటి హరిబాబు, వివిధ పాల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

జిల్లా జట్లకు ఎంపిక

ఉయ్యూరు, న్యూస్‌టుడే: గూడూరులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 కబడ్డీ పోటీల్లో ఉయ్యూరు జడ్పీ పాఠశాల విద్యార్థి పి.లక్ష్మీహేమంత్ ప్రతిభ చూపి జిల్లా జట్టుకు ఎంపికైనట్లు క్రీడల డివిజన్ కన్వీనర్ కె.బాలు తెలిపారు. అలాగే పి.వంశీకృష్ణ, ఎస్డీ అజీమ్‌లు స్కిల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఆయా విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు టీవీ నాగేశ్వరరావు, పాఠశాల ఛైర్మన్ శివనాగప్రసాద్‌లు అభినందించారు.

సిమ్మింగ్ పోటీల్లో ప్రతిభ

కానూరు: స్కాట్‌స్ప్రెన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్న త్రితిమౌర్య జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ చూపి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ చలసాని ప్రతిమ తెలిపారు. శనివారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కృష్ణాజిల్లా ఎమ్మెచూర్ అక్వాటిక్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో త్రితిమౌర్య పాల్గొని 100మీ ఫ్రీస్టైల్, 200 మీటర్ల ఇండివిద్యువల్ మెడ్లీ, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగాల్లో సిల్వర్ మెడల్ సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిన్నారిని పాఠశాల ఛైర్మన్ వీరమాచనేని వంశీకృష్ణ, డైరెక్టర్ వీరమాచనేని శాంతి, సీఈవో కొడాలి జాహ్నవి అభినందించారు.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
ఆర్య వైశ్య కుల వధూవరులకు సువర్ణావకాశం
నేడు ఆర్య వైశ్య కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, ఆర్య వైశ్య కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (9 నవంబరు 2025)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.
మరిన్ని వివరాలకు
95501 28306 & 83744 45190
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

సైబర్ మోసాలకు పాల్పడిన అయిదుగురి అరెస్టు

పులి నాగ తారకేశ్వరరావు | పడమట శివకృష్ణ | బల్లా నాగరాజు | సాయి పవన్‌చందు | షేక్ అబ్దుల్ కరీం

ఎండాడ, పెడన, న్యూస్‌టుడే: వినియోగదారులకు తెలియకుండా వారి ఐడీలతో నకిలీ సిమ్ కార్డులు యాక్టివేట్ చేసి తద్వారా సామాజిక మాధ్యమ ఖాతాలు తెరచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న అయిదుగురు నిందితులను శనివారం సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. గాజువాక ప్రాంతానికి చెందిన బీహెచ్ఈఎల్ ఉద్యోగి వై.లక్షణ (59)కు రెండు నెలల క్రితం ఓ నెంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను బెంగళూరుకు చెందిన పోలీసు అధికారినంటూ అతను పరిచయం చేసుకున్నాడు. మీ పేరుతో ఒక నకిలీ సిమ్‌కార్డు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై అంతర్జాతీయ కేసు నమోదవడంతో సుప్రీంకోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిందని నమ్మబలికాడు. సీబీఐ అధికారిగా నటిస్తూ వేరే వ్యక్తికి ఫోన్ కాల్ ట్రాన్స్‌ఫర్ చేసి వారితో కేసు, అరెస్టు అంటూ భయపెట్టారు. తనపై కేసు తొలగిపోవాలంటే రూ.15 లక్షలు చెల్లించాలన్నారు. దీంతో బాధితుడు పీఎఫ్ లోన్ తీసుకుని వారు చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ.10 లక్షలు పంపించారు. అనంతరం మిగిలిన రూ.5 లక్షలు పంపాలని డిమాండ్ చేయడంతో బంధువుల వద్ద రూ.4 లక్షలు అప్పు చేసి అదే ఖాతాకు జమ చేశారు. మొత్తం రూ.14 లక్షలు పంపిన తర్వాత పలుమార్లు ఫోన్ చేసి మరింత నగదు ఇవ్వాలని కోరడంతో వారిపై అనుమానం వచ్చింది. దీంతో జరిగిన మోసంపై ఈ ఏడాది ఆగస్టులో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ శంఖబ్రతబాగ్చీ ఆదేశాలతో 'డిజిటల్ అరెస్టు స్కామ్'గా పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక విధానాల్లో దర్యాప్తు చేసి కృష్ణా జిల్లాకు చెందిన అయిదుగురు యువకులు ఈ నేరంలో భాగస్వాములుగా గుర్తించారు. వారిలో పెడన మండలం బ్రహ్మపురానికి చెందిన పులి నాగ తారకేశ్వరరావు, పడమట శివకృష్ణ, బల్లా నాగరాజు, పెడన మండలం కొత్తపేటకు చెందిన ఎర్రా నాగవెంకటసాయిపవన్‌చందు, షేక్ అబ్దుల్‌కరీంలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు. వీరంతా ఇంటర్, డిగ్రీ చదివి తప్పుడు దారుల్లో నగదు ఆర్జించేందుకు సైబర్ నేరాల బాట పట్టారన్నారు.

పారిశ్రామికవేత్త సురేంద్రబాబు జీవితం ఆదర్శప్రాయం

సురేంద్రబాబు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్, కుమార్తెలు, అల్లుళ్లు

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం మండలం చిక్కవరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముక్కామల సురేంద్రబాబు జీవితం ఆదర్శనీయమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గన్నవరం పట్టణ శివారులోని ఏబీ కన్వెన్షన్‌లో శనివారం నిర్వహించిన ముక్కామల సురేంద్రబాబు సంస్మరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. శ్రీవిద్యా పాలిమర్స్, పీవీ పాలిమర్స్, జయశ్రీ పాలిమర్స్ కంపెనీలను ఏర్పాటు చేసి.. నేటి యువతకు ఆదర్శ పారిశ్రామికవేత్తగా నిలిచారని పేర్కొన్నారు. తొలుత సురేంద్రబాబు చిత్రపటానికి నివాళులర్పించారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, గద్దె రామ్మోహనరావు, యార్లగడ్డ వెంకట్రావు, చింతమనేని ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, సినీ నిర్మాత కేఎల్ నారాయణ, అదనపు ఎస్పీ మురళీ, సురేంద్రబాబు కుమార్తెలు పొట్లూరి పూజిత, నాగభైరవ పూర్ణిమ, అల్లుళ్లు శ్రీనివాస్, కృష్ణఫణిందర్ తదితరులు పాల్గొన్నారు.

చెరువులో పడి వ్యక్తి మృతి

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: వీరవల్లికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ స్థానిక చెరువులో పడి మృతిచెందిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కాల్వ ముత్యాలరావు(55) స్థానిక శాలివాహన కాలనీలో నివసిస్తుంటాడు. చెరువు కాపలాదారుడిగా వ్యవహరించే అతడు పెద్ద చెరువుపై సంచరిస్తూ జారి పడిపోయాడు. స్థానికులు గమనించేలోగా మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరవల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

అపార్ట్‌మెంట్ కాపలాదారు ఆత్మహత్య

పెనమలూరు, న్యూస్‌టుడే: పోరంకిలోని ఓ అపార్ట్‌మెంట్ కాపలాదారు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. . మోపిదేవి మండలం పెద్దకళ్లేపల్లికి చెందిన కొక్కిలిగడ్డ రమేష్(40) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. నాలుగు నెలల కిందట కుటుంబంతో సహా వలస వచ్చి పోరంకిలోని సాయిగాయత్రి అపార్ట్‌మెంట్ కాపలాదారుగా చేరాడు. ఈ నెల 6న భార్య సజీవతో గొడవ జరిగింది. అదే రోజు ఆమెను ఇంట్లోంచి గెంటేశాడు. శనివారం ఉదయం అపార్ట్‌మెంట్‌లో నివసించే సూర్యనారాయణ అనే వ్యక్తి.. సజీవకు ఫోన్‌చేసి.. సెల్లార్‌లోని గదిలోని ఫ్యాన్‌కు రమేష్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాలువలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..

కాపాడిన ఆర్టీసీ డ్రైవర్

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించగా.. ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలకు తెగించి.. ఆమెను కాపాడిన ఘటన కంకిపాడు మండలం ఉప్పులూరులో చోటుచేసుకుంది. తెన్నేరు గ్రామానికి చెందిన మంచికలపూడి తేజ(35) అనే మహిళ.. గత కొంతకాలంగా భర్త తరపు బంధువులతో ఏర్పడిన వివాదాల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో శనివారం ఉప్పులూరు రైవస్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు వంతెన వద్దకు వచ్చి.. కాలువలో దూకు తుండగా.. అటుగా వస్తున్న కంకిపాడు-గన్నవరం ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు గమనించారు. అప్రమత్తమైన అతను.. బస్సును పక్కకు ఆపి.. కాలువలోకి దూకి తేజను ప్రాణాలతో ఒడ్డుకు చేర్చాడు. అనంతరం స్థానికుల సాయంతో ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై వారు విచారణ చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరావును అందరూ అభినందించారు.

తెదేపా మండల అధ్యక్షుడిగా జంపన

వెంకటేశ్వరరావును సత్కరిస్తున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పక్కన అన్నే ధనయ్య, దేవినేని రాజా తదితరులు

కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే: సుదిమళ్ల రవీంద్ర మృతితో దాదాపు నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్న తెదేపా కంకిపాడు మండల అధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎంపిక చేశారు. ఈ పదవిని పునాదిపాడు గ్రామ మాజీ సర్పంచి జంపన వెంకటేశ్వరరావుకు కట్టబెట్టారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షుడు అన్నే ధనయ్య, మాజీ ఎంపీపీ దేవినేని రాజా, 20 గ్రామాల తెదేపా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో పదవి అప్పగించినందుకు ఎమ్మెల్యే ప్రసాద్, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వెంకటేశ్వరరావును సత్కరించారు.

పశువులు తరలిస్తున్న వాహనం పట్టివేత

ఘట్‌కేసర్: నిబంధనలకు విరుద్ధంగా పశువులను కుక్కి తీసుకెళ్తున్న వాహనాన్ని హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ పోలీసులు వరంగల్ జాతీయ రహదారిపై పట్టుకున్నారు. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై అక్రమంగా వాహనంలో పశువులను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి ఎదులాబాద్ మార్గంలో తనిఖీలు చేపట్టారు. ఓ కంటైనర్‌ను తనిఖీ చేయగా.. అందులో 31 ఆవులు, 35 ఎద్దులు ఉన్నట్లు గుర్తించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పశువుల సంతలో కొని నగరంలోని బహదూర్‌పురా కబేళాకు తీసుకొస్తున్నట్లు గుర్తించామని ఎస్సై చెప్పారు.

91.9FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
లైఫ్ ఈస్ బ్యూటిఫుల్	ఉ. 7 - ఉ. 9
రాశి వాసి	ఉ. 9 - ఉ. 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ. 10 - మ. 2
ఈవారం అతిథి	మ. 2 - సా. 5
టెస్ట్ డ్రైవ్	సా. 5 - రా. 7
# హాష్‌టాగ్	రా. 7 - రా. 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 9 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297

సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

హిందూ హైస్కూల్ 1985-86 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నగరంలోని ఓ వేడుక మందిరంలో శనివారం జరిగింది. వృత్తి రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా దీనికి హాజరయ్యారు. ఆనాటి గురువులను సన్మానించారు. పూర్వ విద్యార్థి కాకానీ వివిధ సినీ గేయాలతో అలరించారు. గోల్డ్‌ప్రిన్స్ అధినేత చలమలశెట్టి నరసింహారావు, శంకు శ్రీను, కూరాళ్ల నాగరాజు, మోటమర్రి ప్రేమ్‌నాథ్ తదితరులు నేతృత్వం వహించారు. **- మచిలీపట్నం(గొడుగుపేట)**

బ్రాయిలర్ ధరలు
(కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -106 రిటైల్ ధర 133 చికెన్ విత్ స్కిన్ - 193, చికెన్ స్కిన్‌లెస్ - 219.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 125, 134, 145 చికెన్ విత్ స్కిన్ - 240 చికెన్ స్కిన్‌లెస్ - 250.

నెక్ సూచించిన కోడిగ్రుడ్లు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 600 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.95/-.

(c) eenadu

విజేతలకు బహుమతులు అందజేసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ షణ్ముఖ కుమార్, ప్రవేశాల డైరెక్టర్ జె.శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్ బొబ్బిలి మూర్తి, శ్రీచైతన్య కళాశాల ప్రిన్సిపల్ వెంకయ్య తదితరులు

ఆసక్తి.. పట్టుదలతోనే విజయం

మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న అంశాలపై పట్టు సాధించడంతో పాటు నైపుణ్యాలు పెంచుకుంటే విజయాలు అందుకోగలరని వక్తలు సూచించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి శ్రీచైతన్య కళాశాల రామన్‌భవన్-5 బాలికల ప్రాంగణంలో శనివారం 'ఈనాడు-కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం' సంయుక్తంగా దశ-దిశ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రవేశాల డైరెక్టర్ డా.జె.శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్ బొబ్బిలి మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ జేవీ షణ్ముఖ కుమార్, శ్రీచైతన్య కళాశాలల డీన్ పి.వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ వెంకయ్య, ఈనాడు విజయవాడ యూనిట్ మేనేజరు సీహెచ్ కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే

కడలికి 53,460 క్యూసెక్కులు

ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : నగరంలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం ఆరు గంటలకు 5 గేట్లను రెండు అడుగులు, మిగతా 64 గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు. 53,460 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణా డెల్టాలోని పంట కాల్వలకు 7,546 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వకు 2,311, కృష్ణా పశ్చిమ ప్రధాన కాల్వకు 5,009, గుంటూరు ఛానల్‌కు 226 క్యూసెక్కులు ఇస్తున్నారు. కృష్ణా తూర్పు ప్రధాన కాల్వ నుంచి రైవస్‌కు 1,000, ఏలూరు 511, కేఈబీ 500, బందరు కాల్వలకు 300 క్యూసెక్కుల చొప్పున ఇస్తున్నారు.

ఆదిదేవాయ.. అఖండ దీపాయ

వైభవంగా 'ఈటీవీ లైఫ్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ' కార్తిక దీపోత్సవం

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: కృష్ణా నదీ తీరం దీపకాంతులతో ధగధగ మెరిసింది. ఓంకార నాదాలు, వేదమంత్రాలతో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిశాయి. 'ఈటీవీ లైఫ్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ' ఆధ్వర్యంలో విజయవాడలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో శనివారం రాత్రి కార్తిక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వందల మంది మహిళలు, యువతులు సంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చారు. తొలుత వైదిక నిర్వాహణకర్త బ్రహ్మశ్రీ పులుపుల వెంకట ఫణికుమారశర్మ బృందం గణపతి పూజ నిర్వహించారు. అనంతరం జ్యోతిప్రజ్వలన, కలువ పూలతో లక్ష్మీ పూజ, వేద స్వస్తి కార్యక్రమాలు జరిగాయి. శాస్త్రబద్ధంగా దీపారాధన చేయించి ఆ కాంతుల్లో లక్ష్మీపూజ చేశారు. ప్రవచనకర్త దెందులూరి సీతారామశర్మ ప్రవచనాలు భక్తులను పరవశింపజేశాయి. మహిళలందరూ ఒకే సమయంలో దీపాలను వెలిగించడంతో దీపోత్సవం కోటి కాంతులతో కళకళలాడింది. మహాలక్ష్మీ నమామ్యహం, కార్తిక దామోదరా నమోనమః, తదితర నామస్మరణలతో ప్రాంగణం మార్మోగింది. తొలుత కొత్తూరు తాడేపల్లికి చెందిన కప్పగంతు జానకిరామావధాని శిష్య బృందం వేద పారాయణం చేసింది.

కైలాస నాథుడి స్మరణలో.. శంభోశంకర.. హరహర మహాదేవ.. అని భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. సామూహికంగా మహిళలంతా కలిసి దీపోత్సవ పూజ నిర్వహించారు. సుమారు రెండు గంటల క్రతువులో మహిళలు భక్తిప్రపత్తులతో దీపాలు వెలిగించి కైలాస నాథుడిని ప్రార్థించారు. మహా హారతితో దీపోత్సవం ముగిసింది.

దీప వైభవం.. శోభాయమానం..

హరహర మహాదేవ..

దీప లక్ష్మీ.. నమోస్తుతే..

అలరించిన వేదపారాయణం

జ్యోతి వెలిగిస్తున్న మంత్రి వంగలపూడి అనిత. వేదికపై మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనూరాధ, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, విజయవాడ 'ఈనాడు' యూనిట్ ఇన్‌ఛార్జి కిశోర్‌కుమార్

దశావతారాల విశిష్టత.. శ్రీమహావిష్ణువు దశావతారాల విశిష్టత, కల్కి అవతారం ఎలా వచ్చింది?, కలియుగంలో దాన్ని ఎలా గుర్తిస్తారనే.. విషయాలను ప్రవచనకర్త దెందులూరి సీతారామశర్మ వివరించారు. త్రిమూర్తులకు శక్తి స్వరూపిణి ఆధారమని తెలియజేశారు. కార్తిక దీపోత్సవం విశిష్టత వివరించారు.

ప్రకటనకర్తలకు జ్ఞాపికల అందజేత.. ఈటీవీ కార్తిక దీపోత్సవ కార్యక్రమానికి సహకారం అందించిన ప్రకటనకర్తలైన.. పలు వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, 'ఈనాడు' విజయవాడ యూనిట్ ఇన్‌ఛార్జి సి.హెచ్.కె.కిశోర్ చేతులమీదుగా జ్ఞాపికలు అందజేశారు. ★ శ్రీభ్రమర టౌన్‌షిప్స్ - మారం రోజారాణి, ఎస్.ఎల్.వి.గ్రూప్ - పెన్మత్స శ్రీనివాసరాజు, లక్కీ షాపింగ్‌మాల్ - రాజేశ్, సాయిభాస్కర హాస్పిటల్స్ - శివ గాయత్రి, అనూస్ మైబేబీ - డాక్టర్ కె.శ్రీదేవి, వి.వి.ఐ.టి. యూనివర్సిటీ - డాక్టర్ ఉదయ్‌కుమార్, సంగం డెయిరీ - మోహన్ మురళి, గ్లోబల్ డిగ్రీస్ - జాస్తి మీనా కుమార్, బ్లాజమ్స్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ - పట్టాభి రామారావు, బాంబే జ్యూయలర్స్ - యష్‌కుమార్ చౌహాన్, ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ - శేషావలి, జె.లగ్జరీ - శ్రీకాంత్, రూబి రోటి - సీహెచ్ కుటుంబరావు, పూజ ఆయిల్స్ - గర్రె మదన్ కుమార్‌లకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమాన్ని ఈటీవీ డిప్యూటీ న్యూస్ కోఆర్డినేటర్ జి.అమరేశ్వరరావు పర్యవేక్షించారు.

BANK { Clerks POs
RRB (Railway Recruitment Board) | SSC Staff Selection Commission
and All other Competitive Exams
Batches on } 14-11-2025 (6.30 am - 9.30 am)
Sreedhar's CCE COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2.
Cell : 9392668899
www.sreedharscce.com

RAILWAY RECRUITMENT BOARD
Notifications Released
NTPC UNDER GRADUATES 3058 VACANCIES L D: 27-11-25 | GRADUATES 5810 VACANCIES L D: 20-11-25 | JE 2569 VACANCIES L D: 30-11-25
మా ప్రత్యేకతలు :
☞ 2000 పేజీల మెటీరియల్ (తెలుగు / ఇంగ్లీషులలో)
☞ తెలుగు మీడియంలో క్లాసుల నిర్వహణ
☞ అనుభవజ్ఞులైన విషయ నిపుణులచే బోధన
☞ ప్రతిరోజూ 3 గంటల చొప్పున కోచింగ్
☞ లైబ్రరీ సదుపాయం, ఆన్‌లైన్ మోడల్ టెస్ట్‌ల నిర్వహణ
తెలుగు మీడియం క్లాసులు ప్రారంభం 10-11-2025 (1.30 pm - 4.30 pm)
Sreedhar's CCE COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2.
Cell : 9392668899
www.sreedharscce.com

Exclusive
SSC (Staff Selection Commission)
CGL / CHSL / MTS / GD CONSTABLES
and All other Competitive Exams
Batches on } 27-11-2025 (1.30pm - 4.30pm)
Sreedhar's CCE COLLEGE FOR COMPETITIVE EXAMS
Suryaraopet, VIJAYAWADA-2.
Cell : 9392668899
www.sreedharscce.com

WANTED
SALES EXECUTIVE
For Inner garments Vests, Briefs, Trunks etc.,
Experience - Minimum 3 years
(Nellore, Guntur, Vijayawada, Khammam, Warangal)
Gokul® VESTS - BRIEFS
Right candidates contact & Apply with Photo to :
9789480185
9789480181
bluebullbbh@gmail.com

మార్కెటింగ్ లీడర్స్ & మార్కెటింగ్ మిత్రులకు...
"చతుర్భుజ" ఆహ్వానం పలుకుతుంది... రండి...
మాతో చేతులు కలపండి... కలిసి ప్రయాణం చేద్దాం....
సంతోషం.. విలువలు.. అభివృద్ధి మీ సొంతం
Aparna Legacy OPEN PLOTS @ CHEVITIKALLU
Anjana Paradise OPEN PLOTS @ PARITALA
Trimbak Oaks OPEN PLOTS @ PENAMALURU
Varaha Virtue OPEN PLOTS @ PAMARRU
మా వెంచర్లలో మరియు మా రాబోవు మెగా వెంచర్లలో మార్కెటింగ్ చేయుటకు, మార్కెటింగ్ లీడర్స్‌కి మరియు మార్కెటింగ్ మిత్రులకు ఆహ్వానం
దోనేపూడి దుర్గాప్రసాద్, ఛైర్మన్
CHATURBHUJA PROPERTIES & INFRA
పంటకాలువ రోడ్డు, కెనరా బ్యాంక్ దగ్గర, పటమట, విజయవాడ.
73965 34949, 89772 62683

పల్లవించె ఇళ.. పరవశించె ఇల!

కృష్ణా తీరాన ఇళయరాజా సంగీత స్వర నీరాజనం

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ సిటీ

ఇళయ గానం.. మలయమారుతమై మాయ చేసింది. ఆ సంగీతామృత ఝరి శ్రోతలను ముంచెత్తింది. మృదు మధుర పల్లవుల పల్లకి ఆపాత మధుర జ్ఞాపకాల్లోకి మోసుకెళ్లింది. ఓణీ కట్టిన పడుచుల్లాంటి బాణీలు యువతను కేరింతలు కొట్టించాయి. సుమధుర గీతమాలికలు జోలపాటలుగా మారి చిన్నారులను హాయి ఊయలలో నిద్రపుచ్చాయి. బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్ ఆలపించిన చరణాలు గాన గంధర్వుడి సంగీత ప్రస్థానానికి నివాళిగా నిలిచాయి. ఆయన బృందంలోని ప్రముఖ గాయకుల గాన మాధురి మనసును మీటింది. మొత్తంగా మ్యాస్ట్రో ఇళయరాజా విజయవాడ సంగీత కచేరీ సుమధుర గీతాలతో ఆబాలగోపాలాన్ని అలరించింది. ప్రతి పాట మనసుని మీటుతూ ప్రేక్షకులతో కూనిరాగాలు తీయించింది. హార్మోనియం వాయిస్తూ.. పాడిన గీతాలు సంగీత ప్రియులను ఓలలాడించాయి. ప్రేక్షకులతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. సినీ, రాజకీయ ప్రముఖులు తరలి రాగా... విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సందడి మిన్నంటింది.

ఇళయరాజా గానామృతంతో అభిమానుల తన్మయత్వం

హాజరైన మంత్రులు అనిత, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని చిన్ని, విప్ బొండా ఉమా

ఎస్పీ చరణ్, అనిత

విభావరి, మధుబాలకృష్ణన్

భవానీ దీక్షల విరమణకు ప్రత్యేక ఏర్పాట్లు

అధికారులతో చర్చిస్తున్న సీపీ రాజశేఖరబాబు

విజయవాడ నేరవార్తలు: భవానీదీక్షల విరమణకు విచ్చేసే భక్తుల కోసం గత ఏడాది రూపొందించిన యాప్‌ను మరింతగా ఆధునికీకరించి.. ముందస్తు సమాచారం, అమ్మవారి దర్శనం వివరాలు అందేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు. శనివారం భవానీదీక్షల విరమణ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, గిరి ప్రదక్షిణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. డిసెంబరు 11 నుంచి 15 వరకు జరిగే దీక్షల విరమణ జాగ్రత్తలపై అధికారులకు ఆయన సూచనలు చేశారు. ప్రసాదాలు త్వరితగతిన అందేలా చూడాలన్నారు. పార్కింగ్ ప్రదేశాలు, వైద్య శిబిరాలు, తాగునీరు, సమాచార కేంద్రం, గిరి ప్రదక్షిణ, దర్శన సమయాలు, పూజా విధానం తదితరాలన్నీ యాప్‌లో ఉండేలా చూసుకోవాలని సూచించారు. భక్తులు త్వరితగతిన క్యూలైన్లలో కలిసేలా అవసరమైన ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ కృష్ణకాంత్ పాటిల్, దుర్గగుడి ఈవో శీనానాయక్, ఏడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఐ గురుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

ఆదర్శ బాల.. అందుకో రోజా..!

ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. కొందరు తలకెక్కించుకోవడం లేదు. అయితే.. తల్లితో పాటు ప్రయాణిస్తున్న ఓ చిన్నారి శిరస్త్రాణం ధరించి అందరినీ ఆకర్షించాడు. ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం రోజా పువ్వు ఇచ్చి అభినందించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఆమె ఆధ్వర్యంలో శనివారం ట్రాఫిక్ పోలీసులు విజయవాడలోని ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. శిరస్త్రాణం ధరించి వాహనాలు నడిపిన వారికి ఇలా రోజా పువ్వులు అందించి అభినందించారు. - విజయవాడ నేరవార్తలు

WANTED TEACHERS
Devabhaktuni Rahul Vignan Vidyalayam
A well reputed institution in Charla, Bhadradri Kothagudem.
Interested Candidates are invited for the following subjects.
1. Social Studies (High School)
2. Biology (High School)
3. Mathematics (High School)
4. Accountant
5. P.E.T.
Interested Candidates Contact:
9666071271, 9440111032

జనార్దనరావుకు జోగి అండదండలు!

రెండోరోజు ఏడుగురు నిందితుల విచారణ

ఈనాడు - అమరావతి: నకిలీ మద్యం వ్యవహారంలో జనార్దనరావు (ఏ1)కు వైకాపా నేత జోగి రమేష్ అండదండలు ఉన్నాయని నిందితుడు రవి వెల్లడించాడు. రెండో రోజు కస్టడీలో భాగంగా శనివారం సిట్, ఎక్సైజ్ పోలీసుల విచారణలో... తనతో ఏ1 పలుసార్లు జోగితో బంధాన్ని చెప్పినట్లు రవి వివరించాడు. ఆయన ప్రోద్బలంతోనే ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ చేపట్టాడనీ.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించాడని వివరించాడు. జోగి మంత్రిగా ఉన్నప్పుడు 2023లోనే తయారీ చేపట్టాడన్నారు.

యూపీఐ లావాదేవీలపై ఆరా...

శనివారం ఏడుగురు నిందితులను వేర్వేరుగా సాయంత్రం వరకు ప్రశ్నించి పోలీసులు వివరాలు రాబట్టారు. ఏయే బ్రాండ్లకు నకిలీ లేబుళ్లను సరఫరా చేశారని ప్రశ్నించగా.. కేరళ మాల్ట్ విస్కీ, బెంగళూరు బ్రాండీకి లేబుళ్ళను తయారు చేయించి సరఫరా చేశానని అంగీకరించాడు. రవి ఖాతాల నుంచి ఏ1, ఇతరుల ఖాతాలకు లావాదేవీలు జరిగాయి. రాజు, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, జనార్దనరావులతో యూపీఐ లావాదేవీలు గుర్తించి.. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఉపాధి కోసం వచ్చి కటకటాలపాలు

ఒడిశా నుంచి ఇబ్రహీంపట్నంకు ఉపాధి నిమిత్తం వచ్చిన బాదల్ దాస్, ప్రదీప్ దాస్‌లను పోలీసులు ప్రశ్నించారు. ఎంత కాలం నుంచి జనార్దనరావుతో పరిచయం ఉంది? ఆయన వద్ద ఏ పని చేసేవారు? అని ప్రశ్నలు సంధించారు. తాము నాలుగేళ్ల నుంచి ఏఎన్ఆర్ బార్, కిరాణా దుకాణంలో పనిచేసే వారమన్నారు. ఆతర్వాత నకిలీ మద్యాన్ని సీసాల్లోకి నింపేవారమని చెప్పారు. వేతనాలు రెట్టింపు చేస్తామని జనార్దనరావు ఆశ చూపించాడని చెప్పాడు. తాము ఉపాధి కోసం వచ్చి ఈ కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లాల్సి వచ్చిందని వాపోయినట్లు తెలిసింది.

అధిక ధరకు ఆశపడి...

సీసాలు సరఫరా చేస్తే అధిక ధర ఇస్తానని జగన్మోహన్‌రావు (ఏ2) ఆశ చూపించడంతో అంగీకరించానని శ్రీనివాసరెడ్డి (ఏ11) విచారణలో చెప్పాడు. తొలుత సీసాల తయారీకి అంగీకరించలేదనీ, ఒక్కోదానికి 30 పైసలు ఎక్కువ ఇస్తానని చెప్పేసరికి ఒప్పుకొన్నానని వివరించాడు. ఎన్ని రకాల సీసాలు సరఫరా చేశావని పోలీసులు ప్రశ్నించారు. రెండు రకాల సీసాలు తయారు చేసి ఇచ్చానని చెప్పాడు. శ్రీనివాస వైన్స్‌కు జగన్మోహన్‌రావు (ఏ2) ఇబ్రహీంపట్నం నుంచి నకిలీ మద్యం సీసాలను పంపేవాడని చెప్పాడు. సరకు అందుకున్న తర్వాత లెక్కలు చూసి చెల్లింపులు చేసేవాడినని వివరించాడు. ఒకవేళ డబ్బు తక్కువగా ఉంటే.. మరుసటి రోజు ఇచ్చేవాడినని అన్నాడు.

నమూనాల మేరకు లేబుళ్లు...

షాప్ లైసెన్సు ఎవరి పేరున ఉందని పోలీసులు ప్రశ్నించగా.. నందిగామవాసి పూర్ణచంద్రరావు పేరుతో ఉందన్నారు. తానే దుకాణం నిర్వహిస్తానని చెప్పాడు. నకిలీ లేబుళ్లను తయారు చేసి ఇవ్వమని.. తిరుమలశెట్టి శ్రీనివాసరావు కోరాడని నిందితుడు అల్లాభక్ష్ వెల్లడించాడు. తనకు కొన్ని నమూనాలను ఇచ్చాడనీ.. వాటిని చూసి కంపెనీ నుంచి లేఖ ఇస్తేనే చేస్తానని స్పష్టం చేసినట్లు చెప్పాడు. లేఖ ఇవ్వడంతో లేబుళ్లను డిజైన్ చేసి, ముద్రించి అందజేసినట్లు చెప్పాడు.

శ్రద్ధాంజలి

కీ.శే. వెల్లంకి మధుసూదనరావు గారు
రిటైర్డ్ రైల్వే అధికారి
కుటుంబ శ్రేయస్సుకై అహర్నిశలు శ్రమించి, అందరి ఉన్నతికి తోడ్పడిన మీరు మా నుండి భౌతికంగా దూరమైనప్పటికీ మీతో మేము గడిపిన ప్రతిక్షణం మా మదిలో పదిలం మీ ఆత్మ శాంతికై భగవంతుని ప్రార్థిస్తూ...
భార్య : వెల్లంకి సరళకుమారి
కుమారుడు - కోడలు : V.S.S. ప్రసాదరావు - వి. జయలక్ష్మి (చిన్నపండు)
మనుమడు - మనుమరాలు : వెల్లంకి సాయి శ్రవణ్ - శ్వేత
మనుమడు : వెల్లంకి సాయి రేవంత్
కుమార్తె - అల్లుడు : పోట్ల సత్య కళ్యాణి - పోట్ల వెంకటకృష్ణ
మనుమరాలు - మనుమడు : పావులూరి రమ్య కీర్తన - పావులూరి రాకేష్
మనుమడు : పోట్ల సాయి రోహిత్
పెద్దకర్మ : ది. 09.11.2025 (ఆదివారం) విజయవాడ గురునానక్ కాలనీలో గల ఎన్.ఎ.సి. కళ్యాణ మండపం నందు జరుపబడునని తెలియపరచడమైనది.
adventure

(c) eenadu

AUTO

VEHICLES FOR SALE

VEHICLES FOR SALE
Kusalava Hyundai Promise

* 2024 Model EXTER Just for Rs.7.50 Lakhs
● 6 Air Bags ● ABS ● Alloy Wheels ● Sunroof ● Keyless Entry ● Automatic
Finance Available with low EMI 1 Lakh per 5 Years - Rs.2,327/- 3 Years - Rs.3,418/-
*Conditions apply.
Available More Models Creta, i 20, Verna,Exter, Nios, G.i10,Swift Dzire, Nexon, Brezza, Polo, Honda City, Baleno etc.
Kusalava Hyundai Ph: +91 99664 20510

2021 July Model, Mahindra Thar M.T- Maroon Colour, 60,000 Km, is for Sale ✆ 98482 42831.

2020 మోడల్ లీలాండ్ మరియు టాటా 14 టైర్స్, వెహికల్స్ మంచి కండిషన్‌లో ఉన్నవి అమ్మబడును. (తెలంగాణ రిజిస్ట్రేషన్) సంప్రదించండి. ✆7331191175

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

Wanted_Dealer (Hospital Software). Reasonable Investment. Good Annual Returns Call 7207801864. WWW.BRILLIAT.COM

WANTED DISTRIBUTORS
Milk Bread, Cream Buns, Sweet Buns, Biscuits, Plain Puffs, Cup Cakes, Instant Foods etc. Attractive Margins upto 30%.
QUALIFICATION
Already having Line Distribution.
AREAS
West Godavari, Krishna & Guntur Districts.
MODEL DAIRY VIJAYAWADA.
95534 65896
95421 51122

BUSINESS OFFER

అమరావతి CRDA పరిధిలో రానున్న జింఖానా క్లబ్ కొరకు పార్టనర్స్ & ఇన్వెస్టర్స్ కావలెను. ✆ 62817 64753.

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 99089 81464

Good Running Car Wash & Detailing Studio for sale in Vijayawada. Contact ✆ 92679 23927.

నో పెట్టుబడి. మీ ఇంటి వద్ద నుండే టీం లీడర్‌గా బిజినెస్ చేయించుచు ఆదాయం పొందండి. డోర్ టు డోర్ మార్కెటింగ్ చేయుటకు, చేయించుటకు. 83175 28192

విజయవాడ కేదారేశ్వరపేట 1వ లైన్‌లో ఫ్యాన్సీ షాపులోని ఐటమ్స్ & లేడీస్‌వేర్ ఐటమ్స్ అమ్మకమునకు కలవు. ఆసక్తి గల షాపువారు సంప్ర. ✆ 81422 30060

FOR SALE

కృష్ణా జిల్లా, పామర్రు, గపార్‌సెంటర్లో హాస్పిటల్స్‌కు, ఫంక్షన్ హాల్స్‌కు అనుకూలమైన G+3 బిల్డింగ్ అమ్మకం. ✆ 94400 36242, 73374 41975.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

PACKERS & MOVERS

Tirumala Packers & Movers an ISO 9001:2015 Certified CO. House Hold Goods Shifting any Time any Where. ✆ 97043 64389.

SOLAR PRODUCTS

PM సూర్యఘర్ 3KW సోలార్ 1,98వేలు బ్యాంక్‌లోన్ 90% - 100% Govt సబ్సిడీ 78 వేలు మిగిలిన 1,20వేలుకి 120 నెలలు EMI 97004 29623

BUILDING CONSTRUCTION

Raghava Associates We Do VMC/ APCRDA/ LRS/ BPS Approvals, Elevations & Structural Designs, Building Contracts. ✆ 98851 12999.

V.S. కన్స్ట్రక్షన్స్ ★ కాంట్రాక్టు పద్ధతిన అన్నిరకాల బిల్డింగ్‌లు మెటీరియల్స్‌తో మీరు కోరుకున్న విధముగా కట్టించబడును. అన్ని సివిల్ పనులకు. ✆ 95818 26633

WATER PROOFING

Tarun Slab Leakage works ★ 25y exp. ★ 5yrs warranty ★ Bathroom Leakage Grouting Epoxy works. ✆ 94940 02285, 99516 07504

SASI WATER PROOFING
1) బాత్‌రూమ్స్ లీకేజ (టైల్స్ పగలకొట్టకుండా)
2) స్లాబ్ లీకేజ (ఫ్లోరింగ్ పగలకొట్టకుండా కోటింగ్స్)
3) వాటర్ ట్యాంక్ లీకేజ
4) చెదల మందు కొట్టబడును.
5) FOSROC CHEMICALS SHOP
✆ 99121 89279

EDUCATION

COACHING CENTRES

Wisdom Academy Coaching for JEE-Mains, NEET @ S.N.Puram, Vijayawada. Cont. 81257 12665.

HOME TUITIONS

Navabharath Maths Home Tuitions. IX, X, +1, +2, Inter, EAMCET, JEE, IIT, B.Tech. ✆ 63010 48806.

Priya Home Tutions: 6th to 10th (State & Central) and Inter Maths. Specialization in Maths 100% Result. ✆ 93479 28272.

ప్రత్యూష (ఆన్‌లైన్ & హోమ్) ట్యూషన్స్ LKG to PG, All Objective సబ్జెక్ట్స్ ట్యూటర్స్‌కు. ✆ 92900 05677, 74165 35749.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఎక్కడ ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్, సిబిల్ అవసరం లేదు. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ. ✆ 93969 99669.

ఆస్తి/వ్యాపారం/ ఆచరణీయ ప్రాజెక్టులు/ NPA విడుదల/ అనారోగ్య యూనిట్లు & టేకోవర్ ROI 1 Cr. ఆపైన ఫ్లెక్సీ రుణాలు పొందండి. షరతులు వర్తించే ముందు చెల్లింపులు లేవు. 81110 75733

HOME NEEDS

MOSQUITO SCREENS

మెష్‌డోర్స్, కర్టెన్ రాడ్స్, కర్టెన్స్, కప్‌బోర్డ్స్, UPVC విండోస్ బ్లైండ్స్, వాల్‌పేపర్, Anti Bird మెష్. ఇన్విజిబుల్ గ్రిల్స్, దుర్గా ప్రసాద్. 98495 69111.

PEST CONTROL

Tarun Pest ★25y exp 5yrs Warranty ★ SmellLess ★ Bayers Chemicals(Pest & Other Insects Control) 94940 02285, 9951607504

ప్రియాంక పెస్ట్ & వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ 30 సం|| అనుభవం, 5 సం|| గ్యారెంటీ, వాసనలేని మరకలు పడని బేయర్ కెమికల్స్‌తో చెదలు నివారణ. బాత్‌రూమ్ లీకేజీకి ఎపాక్సి గ్రౌటింగ్ పెట్టబడును. ✆ 93932 30136

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

భారీపరిశ్రమలోని ఉపయోగించని/ పనికిరాని యంత్ర పరికరాలు కొనబడును. ఏదైనా పరిశ్రమ అమ్మాలని/ కొనాలని ఉన్నా సంప్ర|| amaravati.hyd26@gmail.com ✆ 94403 78266.

INDUSTRIAL SHED

1828 Sq.yds Industrial Land @ APIIC Kondapalli, Amaravati, AP with compound wall, 25hp power, 5000 sft shed. Cont: 97046 35917

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబికేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 99517 51166, 95052 76677

REAL ESTATE

మంచి Investment చేయాలి అనుకుంటున్నారా! అయితే తక్కువ టైంలో ఎక్కువ returns వచ్చే మా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కంద్రిక వెస్ట్ బైపాస్ హైవేను ఆనుకుని 55 ఎకరాల Residential ప్లాట్స్‌నందు invest చేసుకోగలరు. Pre Launching ఆఫర్ కలదు. ఫ్యామిలీతో సైట్ విజిట్ ఫ్రీ. ✆ 81848 96999.

రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్
● 55 ఎకరాల గ్రేటెడ్ కమ్యూనిటీ నందు
● హౌసింగ్ ప్రాజెక్ట్
● ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు 10 ని||ల దూరంలో
● రాజధాని అమరావతికి 15 ని||ల దూరంలో
ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్స్ కలవు
వెస్ట్ బైపాస్, కండ్రిక, విజయవాడ
సెల్: 8184896999

NTR మరియు కృష్ణా జిల్లాల్లో రెసిడెన్సీ, కమర్షియల్ ప్రాపర్టీస్ అమ్మాలన్నా, కొనాలన్నా. ✆ 98484 88999. వెబ్‌సైట్: propertyguru.site.

కృష్ణా జిల్లా ఉయ్యూరు మం. చిన ఓగిరాల గ్రామంలో 9&35 సెంట్లు ఇళ్ళ స్థలాలు, 50&60 సెంట్లు పొలాలు అమ్మకానికి కలవు. (Owner) ✆ 98483 05991.

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అ/కొ. సంప్ర|| 89195 62183.

FLAT FOR SALE

Premium 3BHK Flat 2360 Sq.Ft., Fully Furnished & Ready to Occupy. 2 Car Parkings, Loyola College Road, VJA. ✆ 80999 56788.

APARTMENT FOR SALE

విజయవాడ చిట్టినగర్ ఏరియాలో 186 చ.గ. గల G+5 అపార్ట్‌మెంట్ లో ప్రతి ఫ్లోర్ 1350 SFT ఫుల్లీ ఫర్నీచర్, కార్ పార్కింగ్ మరియు లిఫ్ట్ సౌకర్యంతో పూర్తిగా కానీ, లేక విడివిడిగా కాని అమ్మబడును.
✆ 98660 72200

Gannavaram 3BHK Flat for sale. 85Lacs 98666 69123, 2BHK 4Flours Building for Sale. 3.5Cr (Under Construction). 76748 19123

VJA, New RTC Colony, E/F, New 2BHK (1400 S.Ft.) Individual Floor & Ayyappa Nagar, E/F & W/F, 2BHK (1100 S.Ft.), Semi Furnished, 100% Loan Approval. 90144 47273

కానూరు మహదేవపురం కాలనీ వద్ద 1400 S.Ft. గల 3BHK డీలక్స్ ఫ్లాట్స్ గృహ ప్రవేశమునకు సిద్ధముగా ఉన్నవి. ✆ 98493 11499, 70328 58359.

విజయవాడ నక్కలరోడ్డు ఆంధ్రహాస్పిటల్ ఆనుకొని 6 ఫ్లోర్ల న్యూకమర్షియల్ బిల్డింగ్ (2024 ప్లాన్), 1 ఫ్లాట్ 2670 Sft. మొత్తం 12 ఫ్లాట్లు అమ్మకము. ✆ 88856 64444, 92479 86114.

విజయవాడ, NTR కాలనీలో అన్ని సౌ||తో గృహప్రవేశంకు సిద్ధముగా ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్స్ ✆ 93946 26067/ 94903 53541.

VJA రామవరప్పాడు తూర్పు/ పడమర రోడ్లుతో ఫ్లోర్‌కి ఒక్క ఫ్లాట్ చొప్పున నిర్మించిన 3BHK ఫ్లాట్స్ గృహ ప్రవేశమునకు సిద్ధముగా కలదు. ✆ 98485 98331

FLAT FOR SALE: West Facing, Fully Furnished 3 BHK New Flat, 1925 Sft, Beside Slate International School, Poranki. Car parking 100 Sft. ✆ 81065 49293.

EENADU eClassifieds

గన్నవరం సెయింట్స్ జాన్స్ స్కూల్ శ్రీనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన భాను ఎంపైర్ నందు 2BHK ఫ్లాట్స్ రెడీటూ ఆక్యుపై అమ్మకం. ✆ 98481 47485.

టైం హాస్పిటల్‌కి ఎదురుగా బందరురోడ్డుకి అతిసమీపమున అశోక్ నగర్ నందు 3BHK ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధముగా కలవు. ✆ 76800 70510.

మొగల్రాజపురం జమ్మిచెట్టు ఫ్లాట్ 302 శ్రీరామ్ ప్రియా రెసిడెన్సీ 3 BHK ఈస్ట్ ఫేస్. ✆ 94910 40015

పోరంకి, సాయినగర్‌లో 2500 SFT గల ఫుల్లీ ఫర్నిష్డ్ 1st ఫ్లోర్ ఫ్లాట్ (ఫ్లోర్‌కి ఒకటి మాత్రమే) అమ్మబడును ✆ 94908 67888.

బ్యాంక్ ఆక్షన్‌లో విజయవాడ, గొల్లపూడి, దేవీనగర్, సింగ్‌నగర్, యనమలకుదురు, వెటర్నరీ కాలనీ, తాడిగడపలో అమ్మకమునకు కలవు. ✆ 70134 39314.

సింగ్‌నగర్, ఆంధ్రప్రభ కాలనీ,నందమూరి నగర్ మారుతి కార్ల షోరూం వెనుక షిర్డీసాయి హైట్స్‌లో ఫర్నిష్డ్ 3BHK ఫ్లాట్స్ టోటల్‌ప్లింత్ 1,431SFt, 4th ఫ్లోర్, W/F రెడీటుఆక్యుపై @ 53ల బ్యాంక్ లోన్ తో. ✆ 98492 42413

ముత్యాలంపాడు శ్రీనగర్‌కాలనీ, శ్రీనివాస కన్స్ట్రక్షన్ వారి జంపాని హైట్స్‌లో న్యూ 3BHK డీలక్స్ ఫ్లాట్స్ సేల్. రెడీటు ఆక్యుపై ✆ 90520 66846, 80748 15982

4 BHK డీలక్స్ ఫ్లాట్ అమ్మకము
విజయవాడ, గురునానక్ కాలనీ NAC ఫంక్షన్ హాల్ దగ్గర, సుబ్బారావు కాలనీ, 4th క్రాస్ రోడ్డు, శ్రీ రాఘవేంద్ర ఎన్‌క్లేవ్ నందు 4 BHK డీలక్స్ ఫ్లాట్ అమ్మకమునకు కలదు
✆ 97017 88058

పోరంకి టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డులో కబోర్డ్ వర్క్, కార్ పార్కింగ్, CRDA అప్రూవల్‌తో 2 BHK ఫ్లాట్ అమ్మకమునకు కలదు. ✆ 92464 75466.

VJA కొత్త Govt. హాస్పిటల్ దగ్గర, NTR కాలనీలో న్యూ 4 BHK ప్రీమియం ఫ్లాట్ (3200 S.Ft) ఫ్లోర్‌కి 1 ఫ్లాట్ అమ్మబడును. ✆ 79957 29464.

మొఘల్‌రాజపురం వద్ద -2,3 BHK, బృందావన్ కాలనీలో -2, 3BHK, పటమట వద్ద-3, 4BHK, పటమటలో -277 గ|| స్థలం (నో బ్రోకర్స్). ✆ 92999 99714.

3 BHK PREMIUM FLATS FOR SALE
కరెన్సీనగర్, కనకదుర్గానగర్ కాలనీ, ప్రైమ్ లొకేషన్ 60 అడుగుల మెయిన్ రోడ్డు నందు ఫ్లోర్ ఒక్కటే కేవలం (5) ఐదు ఇండివిడ్యువల్ ఫ్లాట్స్ అల్టిమేట్ ఇంటీరియర్స్‌తో గృహప్రవేశంనకు సిద్ధంగా ఉన్నవి.
✆ 83418 87324

విజయవాడ, సింగినగర్, తోటవారి వీధి, ఆంధ్రప్రభకాలనీ చంద్రహాస అపార్ట్మెంట్ 4వ ఫ్లోర్, D2, 2BHK, 1200 Sft ఫ్లాట్ అమ్మకానికి కలదు. 89853 17009.

VJA నిడమానూరులో 2BHK ఫ్లాట్ 30 లక్షలకే, 3BHK ఫ్లాట్ 55 లక్షలకే అమ్మకం ★ ఇంటీరియర్ 1,50,000/- నుండి ప్రారంభం. 91822 43342.

సీతారాంపురంలో 3BHK 89 లక్షలకే సన్‌రైజ్ హాస్పిటల్ ప్రక్క సందులో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న N/F 1350 S.Ft. అమ్మకం. ✆ 98483 48759

2 B/R తూర్పుఫేస్ ఫ్లాట్ అమ్మకం. మిల్క్ ప్రాజెక్ట్, చనుమోలు వెంకటరత్నం బ్రిడ్జ్ దగ్గర, ఇన్నర్‌రింగ్ రోడ్, విజయవాడ. ✆ 81422 45999.

2 BHK వెస్ట్ ఫేస్ 1100 S.Ft. కమర్షియల్ ఫ్లాట్ అమ్మకం. కావూరి టవర్స్, Axis బ్యాంక్ బిల్డింగ్, కామయ్యతోపు సెంటర్. ✆ 81422 45999.

విజయవాడ భారతీనగర్ నందు గృహప్రవేశమునకు సిద్ధముగా 3BHK (3100 SF.t) సెంట్రల్ A/C, 3కార్ల పార్కింగ్‌తో అమ్మబడును. ✆ 99497 46789.

LIC కాలనీ 3BR E/F 1400S, 72లక్షలు మధురాగార్డెన్స్ 3BR W/F 1100S, 64లక్షలు గుణదల 200చ.గ 1Cr. రెంట్ 12వేలు 98661 38032

కానూరు నవతా ట్రాన్స్‌పోర్టు రోడ్డు ఈస్ట్‌ఫేస్ 3BHK సాయినగర్ క్యాపిటల్ ఎంపైర్ ఎదురుగా శ్రీ సాయి రెసిడెన్సీ నందు 2 ఫ్లోర్ 100% వాస్తు, కార్‌పార్కింగ్‌తో ఫ్లాట్లు అమ్మకం. 97016 99983

KANURU

కానూరు, మురళీనగర్, బల్లెంవారి వీధిలో, E/W,న్యూ 3BHK (1400 S.ft) ఫ్లాట్స్ కబోర్డ్స్, కారుపార్కింగ్. 56 లక్షలు. ✆ 89195 70872/ 96428 47736

Sri Lakshmi Nilayam, NTR Marg, Siri Nagar (Opp.Ria Orthopedic Hospital) Just 10 mins from Benz Circle 2BHK 1100 Sq.ft E/F, Car Parking Living: 950 Sq.ft, Site: 48 Sq.Yds Price: 65Lakhs WhatsApp Only: 76720 96106

బందరు రోడ్‌కి దగ్గర్లో కానూరు రత్నదీప్ సూపర్ మార్కెట్ ప్రక్కన 2400SFt గల న్యూ 3BH డీలక్స్ ఫ్లాట్స్ గలవు. 89196 79256, 99898 55219

న్యూ 3 BHK ఫ్లాట్స్
కానూరు విజయలక్ష్మి థియేటర్ దగ్గర మైత్రి నగర్‌లో 1895 S.Ft. గల 3 BHK ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధముగా వున్నవి.
99497 16957

3BH తూర్పు ఫేస్ డీలక్స్ ఫ్లాట్స్ అన్ని సౌకర్యములతో అమ్మకానికి కలవు. ★ బల్లెంవారి వీధి, గౌరిశంకర్ నగర్, కానూరు 97017 98726, 89196 79256

TADIGADAPA

బందరు రోడ్డు సిద్ధార్థ Eng. కాలేజి ఎదురు తాడిగడప పద్మజానగర్ కాలనీలో న్యూ 3BHK (1800 S.Ft.) అమ్మకం. (ఫ్లోర్‌కి 1 ఫ్లాట్) ✆ 94400 31268

పోరంకి, నిడమానూరు రోడ్డులో 2BHK (1300 SFt) ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధముగాకలవు. Car పార్కింగ్, జనరేటర్ 84989 17779, 91691 75959

CURRENCY NAGAR

VJA, కరెన్సీనగర్, డైమండ్ వ్యాలీ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో 2&3&4 BHK లగ్జరీ ఫ్లాట్స్ అమ్మబడును. ఏసీలు ఫ్రీ ఆఫర్. ✆ 86884 66789.

RAMAVARAPPADU

2BHK ఫ్లాట్ అమ్మకం 1100SFt, 2nd ఫ్లోరు లిఫ్టు కార్ పార్కింగ్ సౌ||లతో మనస్వినిహైట్స్, చిన్మయి జ్ఞాన మందిరం దగ్గర రామవరప్పాడు. ✆ 83743 34268

2BHK ఫ్లాట్స్ బల్లెం వారి St Medplus GF 800 plinth ఉత్తరం 22L SF 850 plinth West 25L. ✆ 79957 69538, 92464 93458.

TADEPALLI

విజయవాడ తాడేపల్లిలో 300 గ|| లలో 4ఫ్లోర్స్ బిల్డింగ్‌లో 1st ఫ్లోర్ 3BHK రెడీటు ఆక్యుపై RS. 1.62 CR Negotiable ✆ 98480 82879.

GOLLAPUDI

గొల్లపూడి వస్త్రలత కాలనీ, వెస్ట్ బైపాస్ దగ్గర, గేటెడ్ కమ్యూనిటీలో 2&3 BHK ఫ్లాట్స్ జిమ్, స్విమ్మింగ్ పూల్ సౌకర్యంతో అమ్మకంనకు కలదు. ✆ 92464 72524

SATYANARAYANAPURAM

VJA , సత్యనారాయణపురం, మాచే నూతనంగా నిర్మించిన 2 BHK డీలక్స్ ఫ్లాట్స్ గృహప్రవేశానికి సిద్ధముగా కలవు. ✆ 94403 57164, 98666 01999.

VJA సత్యనారాయణపురం BRTS రోడ్ దగ్గరలో 1,200 S.ft న్యూ 2BHK ఫ్లాట్స్ 90% బ్యాంక్ లోన్ సౌకర్యంతో అమ్మకంనకు కలవు. ✆ 91338 15555

HOUSE FOR SALE

Independent House for sale. Nethaji Street, Sitharampuram, VZA. Near Anil estate. E/F, 279 Sq.Yd. Suitable for both resi & comm purpose. Prime location. Clear title. Ph: 8790277465

VJA, బందరురోడ్డుకి దగ్గరలో ఆశోక్‌నగర్‌లోని కాకతీయ బజారు నందు 242 గజాలలో G+1 ఇల్లు అమ్మకం. ✆ 83416 37777, 77027 74977

కృష్ణలంక, నెహ్రునగర్, పోస్ట్‌ఫీస్ వీధిలో 227 చ||గ||లో 2 అంతస్తుల భవనం అమ్మకమునకు కలదు నోబ్రోకర్స్. ✆ 94408 01891,93984 19309

మొగల్‌రాజపురం, అమ్మ కళ్యాణ మండపం దగ్గర, సయ్యద్ బిర్యానీ వెనుక E/F, 72 గ.లలో G+1, పెంట్ హౌస్ బిల్డింగ్స్-2 అమ్మబడును. ✆ 92907 04186.

VJA భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలో 2019 కన్స్ట్రక్షన్ G+1; HIG: 207 సౌత్ ఫేస్ హౌస్ అమ్మకంనకు కలదు. ✆ 88975 63506.

VJA చిట్టినగర్ Frizerpet Dr. No:5-7-13 నందు 112 చ.గ.లల్‌లో G+1 ఇండివిడ్యువల్ బిల్డింగ్ 70 లక్షలకే అమ్మకం. ✆ 98662 52947

3BHK 153 చ.గ. (25x55) W/F CRDA అప్రూవుడ్ (G+1) 30 Ft. రోడ్ కబోర్డ్స్ సౌ.లతో అమ్మకం. కోడూరు కాలనీ, యనమలకుదురు. ✆ 82478 16275.

HOUSE FOR SALE
475 SQ Yards North - West Corner House for Sale at Veterinary Colony Vijayawada. Contact :
Ph: 98660 07296

చిన్న అవుటపల్లి పిన్నమనేని మెడికల్ కాలేజీ ఎదురు రోడ్లో 330 చ||గ|| G+4 నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్ అమ్మకానికి కలదు. ✆ 93472 52488.

VJA పెదపులిపాక రోడ్డు యనమలకుదురులో 96 గ||లలో 2B/R న్యూ G+1 బిల్డింగ్ గృహప్రవేశానికి సిద్ధంగా గలది అమ్మబడును. ✆ 92471 78887.

250గ||లలో డాబాఇల్లు 2 పోర్షన్స్ క్రింద. పైన 1 పోర్షన్ రేకుల షెడ్ గజం 25 వేలు మచిలీపట్నం నేషనల్ కాలేజి దగ్గర అమ్మకం ✆ 89785 42665

107.5 చ||గ||లలో పడమర 2BHK గ్రౌండ్‌ఫ్లోర్ RCC ఇల్లు దేవినగర్ ఆరవలైనులో అమ్మకము. కొనుగోలు దారులు మాత్రమే సంప్ర ✆ 90300 27833.

కుమ్మరిపాలెం, గుప్తా సెంటర్, బస్టాపు ప్రక్కన స్థలం రేటుకే G+2 బిల్డింగ్ (72 వేలు అద్దెలు) విడిగా / మొత్తంగా అమ్మకం. 1, 2 ఫ్లోర్లు 65 ల. ✆ 98498 31931

విజయవాడ ప్రసాదంపాడు బల్లెం వారి వీధిలో పెట్రోల్‌బంక్ దగ్గరలో 135 చ.గ.ల్లో G+2 బిల్డింగ్ ఒక్కొక్క ఫ్లోర్‌కి 2BHK అమ్మకం. 80740 23492.

CURRENCY NAGAR

VJA, Ramavarappadu Ring: E/F G+1+1 House in 214 Sq.Yards & 190 Sq.Yards Open Plot for Sale. ✆ 98800 79199, 97406 05740.

LAND FOR SALE

1100 Sq.Yds VUDA Plot 50% for Joint Development & 50% for Sale in Guntupalli Vijayawada. Ph: 7075749377

మెగా అవకాడో ఫామ్‌ల్యాండ్ 11సెంట్లు 6లక్షలు. 5వ సం- 40 సం||వరకు ఏటా 2-5 లక్షల ఆదాయం. 5ఎకరాల క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్ ✆ 9398621767.

1Acr Farm Land with N/E Facin 1000 Sft. House Nr. Pusapatirega 4KM from NH-5 Nr. Bhogapuram Airport. 8125499995/ 8499961919

LAND FOR SALE
Land best fit to farm development, area 183.97 acre (two parcels of 138.77 acre and 45.20 acre) in Chowtapalli Village, Pulallacheruvu Mandal Prakasham district Andhra Pradesh are available for sale.
Interested person, firm, company may contact us on
Narendra Prakash
94247 68026

Land for Development/outright sale for apartments only in Kankipadu Town , Just 750 meters from RTC Bus Stand, Godavarru Main Road Area: 60 Cents/2831 Sq.Yards, Call for More Details: Mr. Srikanth Hyderabad Ph: 7661977789

Machilipatnam Sale of Land 1725 Sq.Yds with builidgs old & New, Rd -2, Bhaskarpurm. Price Rs 35000/- Per Sq yd Direct party.Contact- 7780715986, 9246545366.

450ఎకరాల్లో ★ అవకాడో ★ ఫామ్‌ల్యాండ్‌లో 11 సెంట్లు ★ 6 లక్షలకే ★ 5వసంవత్సరం నుండి సంవత్సరానికి 2 లక్షలు ఆదాయం పొందండి ✆ 9133574455

గుడివాడ మండలం కొమరవోలు శివారు తటివర్రు గ్రామము నందు 20 ఎకరముల మాగాణి పొలము అమ్మకం. ✆ 93462 81147, 83676 38755.

తూర్పు గోదావరి జిల్లా లింగంపర్తిలో గల వైఆర్‌సి కాలువ ఆనుకుని 52 ఎకరాల వ్యవసాయ భూమి ఎకరం 35 లక్షలకు అమ్మకానికి కలదు. (నదిపాటి గోశాలకు 2 కి.మి. దూరం) ✆ 93909 91555

NTR జిల్లా, గంపలగూడెం మం||, గోసవీడులో 4 1/2 ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకము. బావి, కరెంట్ సౌకర్యం. రోడ్డు ప్రక్కన పొలం. Ph: 95603 06359.

RAMAVARAPPADU

రామవరప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర లేఅవుట్లకు అనుకూలమైన ఎకరం భూమి అమ్మకానికి కలదు. కాల్ : 7288861234.

PLOT FOR SALE

Gunadala, Near Prime Avenue Jewel City, HP Petrol Bunk, Layout East & West 200, 400 Sq.Yards Plots. ✆ 88825 79999.

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

గన్నవరంలో పాలిటెక్నిక్ నుండి హైవేకి వెళ్లే ఉత్తరం రోడ్డులో 5 ఫ్లాట్ల తరువాత 3 సెంట్స్ అమ్మకమునకు కలదు. ✆ 73829 02887, 96404 41792

హైదరాబాద్: పటాన్‌చెరు, ఇంద్రేశం, వికాస్ సొసైటీ, రామేశ్వరబండ, ఐనోలు, ఈదుల నాగులపల్లి, గౌతమినగర్, కొల్లూరులో ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 8555863999.

పునాదిపాడు మద్దాలి తిరుమల రావు గారి వెంచర్‌లో ప్లాటు నెం: 29Bలో 400 చ||గ||ల వెస్ట్ ఫేస్ స్థలము (కాలేజి గోడని ఆనుకుని) అమ్మకం ✆ 98487 14252

హరివిల్లు గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ హౌస్,CCరోడ్స్‌తో విల్లాస్ & విల్లా ప్లాట్స్ పెనమలూరు, గన్నవరం, గండిగుంట, మచిలీపట్నం, ఆగిరిపల్లి, పరిటాలలో ✆ 99633 28823

విజయవాడసిటీ రామవరప్పాడులో 350 ఎకరాల మెగా టౌన్‌షిప్ ఇంటర్‌నేషనల్ స్కూల్ స్టార్‌హోటల్ సౌకర్యాలతో CRDA ప్లాట్స్ అమ్మకంనకు కలవు. ✆ 77888 99999

హరివిల్లు ప్రీమియం Gatedలో హై రిటర్న్స్ ప్లాట్స్ @ పరిటాల, గన్నవరం, అంబాపురం, పెనమలూరు, ఆకునూరు పోర్ట్ మచిలీపట్నంలో ప్లాట్స్ డైరెక్ట్ ✆ 78937 66996

పొట్టిపాడు టోల్‌గేట్‌కి 1/2 Km తారు రోడ్డు ప్రక్కన సెంటు 1,95,000, మామిడి తోట సెంటు 65,000, ఇళ్ళ ప్రక్కన సెంటు 1,60,000/- ✆ 93903 15739

VJA ORR దగ్గర, ఆకునూరులో బందరురోడ్డు 700 మీ.లో, CRDA లేఔట్ సిగ్నేచర్ Park హైరిటర్న్స్ ప్లాట్స్ గ.12,999. లోన్ సౌ ✆ 9160312999

VJA పటమటలంక SBI ప్రక్కరోడ్డు నందు 67 X 41 కొ||తో పడమర ఫేస్ 307 చ||గ||ల స్థలము అమ్మబడును. సంప్ర: 98487 14252

AP రాజధాని అమరావతిలో SRM&VIT & హైకోర్ట్ వద్ద &TTD & మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఎదురు న్యూ సీడ్ ఆక్సిస్ రోడ్‌కి దగ్గరగా 210, 360, 600,1000Sq, ప్లాట్లు రిజనబుల్ ధరకే. ✆ 92907 63488

2700yds p/yd: 50,000 Eluru main road Before Kamineni Hospital & Guntur Main rd Highway 1200sq.yd P/yd: 40000/-. Ph: 984905 5557

స్థలము అమ్మకం
పామర్రు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దగ్గర, అనిత గార్డెన్స్ ఎదురుగా ఉన్న 6630 చ||గ||లు విస్తీర్ణం గల నివాస స్థలము యొక్క కనీసపు ధర గజమునకు రూ.1680/- గా నిర్ణయించి వేలము నందు అమ్మబడును.
98496 36969
83309 52080

Site about 410.22 Sq.yds. Facing Main Road, In prime Location, Vijayawada, Capital City. Machavaram Carl Marx Road (Eluru Road), Near Anjaneya Swamy Temple, Genuine Buyers only. Contact Ph: 9448750674. Brokers Excuse.

బందరురోడ్డు, పోరంకి, ఈడుపుగల్లు, ఆకునూరు, పామర్రు (హైవేఫేస్) ఏలూరు రోడ్డు, గూడవల్లిలో ఓపెన్ ప్లాట్స్, విల్లాలు అమ్మకానికి కలవు ✆ 97012 84449.

బందరురోడ్ నేషనల్ హైవే ఫేసింగ్ నార్త్ సైడ్ కంకిపాడు దగ్గరలో 450 చ||గ|| ప్లాట్ అమ్మకమునకు కలదు సంప్ర : 98483 43355.

విజయవాడ మధురానగర్ పప్పులమిల్లు ఎదురు రోడ్డులో 140 గజాల రేకులషెడ్ ఉత్తరం రోడ్డు21×60 కొలతలు గల స్థలం అమ్మకం.సంప్ర ✆ 9866121779

VJA, పెనమలూరు CRDA LP No.104/25 ప్లాట్లు, హౌసెస్, విల్లాలు ★ బ్యాంక్ లోన్ ★ స్పాట్ రిజి. ✆ 95531 29369, 94404 83810.

మచిలీపట్నం ఆటోనగర్ ప్రక్కన పోతేపల్లిలో మెయిన్‌రోడ్ ప్రక్కన రైల్వేగేటుకు దగ్గరలో తూర్పు ఉత్తరం ఫేసింగ్‌తో 440చ||గ|| స్థలం అమ్మబడును. ✆ 90301 62444

VJA పోరంకి 40 అ. రోడ్స్ CRDA గేటెడ్ కమ్యూనిటీలో 174, 220, 330, 500 గ. ప్లాట్లు చ.గ. 28,500/- స్పాట్ Reg. బ్యాంక్‌లోన్‌తో ✆ 98498 65959

అమరావతి రాజధానిలో 200 అ. ORRకి దగ్గరగా మరియు హరివిల్లువారి అన్ని CRDA వెంచర్లలో 200, 300, 400 గ. డైరెక్ట్‌సేల్. ✆ 92464 73929

మచిలీపట్నం పోర్ట్ రోడ్ సర్కిల్ పేటలో 7 సెంట్స్ స్థలము అమ్మకానికి కలదు. సెల్ నెం: 9494031133

మంగళగిరి దగ్గర నవులూరు నందు CRDA Layout (MIG Layout)లో 200 Sq. Yards అమ్మకంనకు కలదు. ✆ 99087 39516.

VJA హరివిల్లు క్వాలిటి డెవలప్‌మెంట్స్ గల అప్రూవ్డ్ ప్లాట్స్ మచిలీపట్నం, గన్నవరం, అంబాపురం, పరిటాలలో ప్లాట్స్ కంపెనీ సేల్ ✆ 95427 56666.

హరివిల్లువారి మెగా గేటెడ్ కమ్యూనిటీ గండిగుంట, గన్నవరం, ఆగిరిపల్లి, పరిటాల, మచిలీపట్నం వెంచర్‌లలో కంపెనీ డైరెక్ట్ సేల్. ✆ 70368 25555.

విజయవాడ-అంబాపురం జగన్నాథ ఇండస్ట్రీస్ ప్రక్కన R.S.No.104/2 నందు తూర్పుఫేస్ 336 చ||గ|ల స్థలం అమ్మకం. సంప్ర. ✆ 79894 66969.

విజయవాడ పాయకపురం డాక్టర్స్ కాలనీ నందు Dr. S.V.K. సత్యనారాయణమూర్తి గారి పేరున ఉన్న ప్లాట్ నెంబర్: 35, తూర్పు ఫేసింగ్ 54'X80' కొలతలు అనగా 480 చ||గ||ల స్థలము అమ్మకమునకు కలదు. కావలసిన వారు సంప్రదించండి. S.G.S సూర్యకుమార్ పాలకొల్లు, Cell: 94405 72380.

2.5/ 3.5 లక్షలకే 1 సెంటు వెస్ట్‌బైపాస్‌కి 3KM నున్న, గన్నవరం, మల్లవల్లి, నందిగామ, కంకిపాడు, తాడేపల్లిలలో 2/3 BHK విల్లాస్ ✆ 83749 36634

పోరంకి బందరు రోడ్డు పద్మావతి గార్డెన్స్‌లో తూర్పుఫేస్ 38x63 కొ||తో 270 చ||గ||లు అమ్మకం. చ||గ|| 42,000/- (నో బ్రోకర్స్) ✆ 93462 22427.

గురునానక్‌కాలనీలో 282చ|| బెంజ్‌కంపెనీ దగ్గర 175 గ|| ఇల్లు, మధురానగర్‌లో 740 గ|| కంచికచర్లలో 6ఎ, 3ఎకరాలు, 15సెంట్లు. ✆ 9848088338

విజయవాడ గుణదల VMC లేఅవుట్‌నందు, ప్లాట్ నెం.254, తూర్పుఫేస్, 40 అ||రోడ్డు, 120 చ||గ|| ప్లాటు అమ్మబడును. ★ చ||గ|| 35,000/- ✆ 94406 61789

పెనమలూరు కమర్షియల్ ల్యాండ్ 275 చ||గ|| పోరంకి సీతాపురం కాలనీ 165 చ||గ|| అయ్యప్పనగర్ 192 చ||గ|| పటమట 282 చ||గ|| ప్లాట్లు. ✆ 9396203890

లైరా కన్సల్‌టెన్సీ గురునానక్ కాలనీలో 390, 530, 315 గ., పటమటలో 290 గ., LIC కాలనీలో 315 గ., లబ్బీపేటలో 311 గ. ✆ 94919 57844

కంచికచర్ల మం. గొట్టుముక్కల గ్రామ మెయిన్‌రోడ్ పంచాయతీ ఆఫీసు ఎదురుగా కమర్షియల్ రెసిడెన్సీకు అనువైన 512.5 చ.గ. స్థలం అమ్మకం. 94404 88334

కార్తీకమాస స్పెషల్ ఆఫర్ చ||గ|| 3900/- ORR ప్రక్కన VJAకు అతిదగ్గరలో (కంచికచర్ల) వెంటనే గృహ నిర్మాణం. ఆఫర్ కొద్ది రోజులు. ✆ 93816 91391

133.33 Sq.Yds కేవలం 1,00,000/- మాత్రమే వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133445755.

పెనమలూరు హైస్కూల్ దగ్గర Eఫేస్ 246 చ||గ|| కంకిపాడు PLR N ఫేస్ 266 చ||గ|| ఆకునూరులో 205, 216, 275 చ||గ|| ప్లాట్లు అమ్మకం✆ 99898 47919.

కంకిపాడు- ఉయ్యూరు CRDA గ || 10,000,Non- CRDA గ|| 5700/- కంచికచర్లలో గ|| 4500, 6499, CRDA 9499/- ✆ 72073 17577.

TADIGADAPA

VJA జనచైతన్య వెంచర్స్‌లో రీసేల్ ప్లాట్లు అమ్మకం. తాడిగడప 100Ft. రోడ్డు & పోరంకి నిడమానూరు రోడ్డులో సాయిలక్ష్మి, సాయివిజయ వెంచర్స్‌లో 200, 400, 600 గ|| ప్లాట్లు అం., గంగూరు చేపలకుండీల 200 అ|| రోడ్డుకి 6వ ప్లాటు గ|| 25,000. ✆ 9290763488.

GANNAVARAM

NH-5 టోల్‌గేట్ దగ్గరలో గన్నవరంకి 4km దూరంలో పొట్టిపాడు గ్రామంలో అమృతాగార్డెన్స్ నందు 234 గజముల లేఅవుట్ ప్లాట్ అమ్మకం. ✆ 88856 12593

GOLLAPUDI

విజయవాడ గొల్లపూడిలో జనచైతన్య వెంచర్స్‌లో రీసేల్ ప్లాట్లు అం. వస్త్రలత కాలనీ & వెస్ట్ బైపాస్ వద్ద గల సాయిశక్తి, సాయిశంకర్ కాలనీలలో 200,400 గ. ప్లాట్లు అం & ఎండోమెంట్ ఆఫీస్ వెనుక కల్పతరువు, RTC కాలనీలలో 200, 400గ.& ఎటికిన్సన్ స్కూల్ వద్ద సీతారామ సొసైటీ, నందిని, సాయిప్రగతిలలో 200, 360, 600 గ. అం. ✆ 92907 63488

NUNNA ROAD

256 చ||గ|| స్థలం తూర్పు (East) సింగ్‌నగర్ మెయిన్ రోడ్డుకి 130 మీటర్ల దూరంలో విజయవాడ NTR. Ph.: 9063781000, 9154542000.

COMMERCIAL SPACE FOR SALE

నందిగామ, చందాపురం బైపాస్ రోడ్‌కి కమర్షియల్ బిట్ 1000 చ||గ|| అమ్మకానికి లేదా డెవలప్‌మెంట్‌కు కలదు. సం||ప్ర|| ✆ 9849546408.

విజయవాడ ఆటోనగర్ 100 అ|| రోడ్డు (వెస్ట్) ఫేసింగ్‌తో 450 చ||గ||ల కమర్షియల్ స్పేస్ (నెలకు 60,000 అద్దెతో) అమ్మకం. ✆ 70750 66789.

Above 10,000 S.Ft. Plus House Built in 428 Sq. Y in Commercial Area Close to Bundar Rd & Pantakaluva Rd, P&T Colony-3 Suitable for Commercial Purpose. ✆ 94915 44908

విజయవాడ గొల్లపూడి మార్కెట్ యార్డ్ దగ్గర నూతనముగా నిర్మించిన కమర్షియల్ షాప్స్ 35 లక్షలకే అమ్మకం. Ready to Occupy. ✆ 99851 51976.

గన్నవరం దగ్గర వీరపనేని గూడెంలో 1 ఎకరం 33 సెంట్లు స్థలంలో గల ఇండస్ట్రియల్ బిల్డింగ్ అమ్మకానికి కలదు. ✆ 93472 52458.

SHOP FOR SALE

Shop For Sale: Gummadi Complex Shop No: 3, 160 Sqft Besant Road. VJA (No Brokers) ✆ 98481 54312.

LEASE/ RENT

LEASE/RENT
6000 SFT, G+3 With Lift available. Behind PVR Mall, Prasanthi Hospital Back Side for Rent/Lease Good fit for Colleges/Hostels/ Hospitals/Real Estate Office/Residence at Vijayawada.
Cont: 98482 34606

G+4 Floors New Building 3000 S.Ft. Each Floor East and West Roads As Per Vaastu Available for Lease to Offices etc. in Currency Nagar Behind Aayush Hospital.
✆ 83097 56283

WANTED

విజయవాడ కానూరు, పోరంకి, తాడేపల్లి, కుంచనపల్లి ఏరియాలలో 200 గ|| నుండి 600 గ||ల డెవలప్‌మెంట్‌కి స్థలము కావలెను. ✆ 79937 96999.

LEASE/ SALE

చిట్టినగర్ వైశ్యాకాలనీలో 3 అంతస్తుల బిల్డింగ్‌లో 3 పోర్షన్లుగా అమ్మకం లేదా అద్దెకు. కృష్ణలంక శంకరమఠంవీధిలో గ్రౌండ్ & ఫస్ట్‌ఫ్లోర్లు అద్దెకు ✆ 98481 10301, 9246375420

TO LET

ఆశోక్‌నగర్ టైం హాస్పిటల్ ఎదురు ధనేకుల మేలిమి వారి వీధిలో 1st ఫ్లోర్ నందు 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అద్దెకు కలదు. ✆ 95153 32780.

VJA S.N పురం ఓల్డ్ CID ఆఫీస్ రోడ్డులో ఇండిపెండెంట్‌హౌస్ (3 BHK 1, 2 ఫ్లోర్లు Each 2,300 SFT) రెసిడెన్సీ/ కమర్షియల్స్‌కు అద్దెకు ✆ 99594 41358, 95020 86956.

గుణదల ఫ్లైఓవర్ నుండి ముస్తాబాద్ వెళ్ళు రోడ్డులో అర ఎకరం ఖాళీస్థలం గోడౌన్, వేర్‌హౌస్, ఇండస్ట్రియల్ పనులకు అద్దెకు ఇవ్వబడును. ✆ 94410 86870/ 91009 93761.

Flat 4th Floor, Plot No.158-159, Varalakshmi Nilayam, Trendset Meadows, Devi Nagar, 8th Line, Vijayawada. ✆ 98480 68666.

3bhk flat with car parking at Maruthinagar. Employees with small families preferred. ✆ 9948789554

మచిలీపట్నం ముస్తాకాన్‌పేటలో న్యూ ఇండిపెండెంట్ బిల్డింగ్ 2 BHK గ్రౌండ్ ఫ్లోర్ అద్దె/లీజు కలదు. 9,500/- ✆ 94412 50042, 98491 67170.

కానూరు KCP కాలనీ నియర్ సిద్ధార్థ ఇంజినీర్ కాలేజి హౌస్‌నెం28, 1300 SF.t ఫస్ట్‌ఫ్లోర్ 2BHK ఫ్లాట్ ఎంప్లాయిస్‌కు అద్దెకు కలదు.✆ 98663 36928

Old 5 బస్సు రూట్ 2nd క్రాస్ రోడ్ ITI కాలేజీ బస్ స్టాప్ 2nd లెఫ్ట్ G/F 3B/R హౌస్ అద్దెకు ✆ 94409 96750, 92464 77680.

3BHK ఫ్లాట్ 2nd ఫ్లోర్ సాయిప్రేమ రెసిడెన్సీ సూర్యారావుపేట ప్రకాశం రోడ్డు విజయవాడ కార్ పార్కింగ్, లిఫ్ట్, కప్‌బోర్డ్స్ సౌకర్యంతో అద్దెకు కలదు. ✆ 98661 47977.

పోరంకి సాలిపేట రోడ్డులో పద్మావతి గార్డెన్స్ సమీపంలో SGR టవర్స్ నందు ఫుల్లీ ఫర్నిషెడ్ 3BHK ఫ్లాట్ అద్దెకు కలదు. ఫోన్: 90104 21505.

COMMERCIAL

42000 Sq.Ft Godown available for Rent in Telaprolu, 10kms from Vijayawada Airport Rs: 12 Per Sq.Ft. ✆ 63013 39091.

Srinagar Colony- Hyderabad behind Big Bazar Office space 800 Sft on 2nd Floor with Stilt Parking only for 2 Wheeler for long term Rental. Well Designed, Good Quality, Teakwood Doors, Marble Floored with Good Fittings. BCB Reddy. 9444391787.

Tolet
వినాయక్ థియేటర్, సెంటిని హాస్పిటల్ ప్రక్కన, రోడ్ ఫేసింగ్ గ్రౌండ్, 1st ఫ్లోర్ మొత్తం 3200 చ. అ. బిల్డింగ్, కమర్షియల్‌కు, ఆఫీసులకు అద్దెకు
93936 40662
— Whatsapp —

కొత్తపేట బ్రాహ్మణవీధి నందు మెయిన్ రోడ్డులో సుమారు 1000 చ.అ. విస్తీర్ణముగల బిల్డింగ్ గ్రౌండ్‌ఫ్లోర్ ఆఫీస్/గోడౌన్ కొరకు అద్దెకు కలదు. ✆ 94495 99028.

గోడౌను అద్దెకు 1300 SF.tగల PACS గోడౌన్ తొట్లవల్లూరులో అద్దెకుకలదు VJA, బెంజిసర్కిల్ నుండి 23km ఉయ్యూరు నుండి 8km. ✆ 94901 79306

గాంధీనగర్ డి- మార్ట్ ప్రక్కన అద్దెకు. (27 54) 1,458 Sft ఆఫీస్, C&F, డిస్ట్రిబ్యూటర్స్, ప్రింటింగ్ ప్రెస్ , గోడౌన్‌లకు అనుకూలం ✆ 98487 74420

VJA గాంధీనగర్ స్వామివీధి, రాజ్‌యువరాజు థియేటర్ దగ్గర 1,500 S.ft & 800 S.ft గ్రౌండ్‌ఫ్లోర్ C&F గోడౌన్/షాప్స్‌కు అద్దెకు కలవు. ✆92464 72524.

WANTED

విజయవాడలో ప్రముఖ ప్లే స్కూల్ కోసం 450-500 గజాల Independent House లేదా డూప్లెక్స్ హౌస్ కావలెను. Contact: 9667899196.

JOBS

Wanted Faculty Social, English, Maths for 6th to 10th Classes ✆ 90101 60282. Interview Dates 10th NOV to 15 NOV. 10AM to 3PM. @ THE BRILLIANTS E.M. HIGH SCHOOL, Road No.2, Veterinary Colony, Vijayawada.

Wanted Real Estate Door to Door Field Marketing Executives in Nandigama (Freshers) Contact: ✆ 94324 54545.

డెంటల్ డాక్టర్లు కావలెను. త్వరలో ప్రారంభం కాబోతున్న డెంటల్ క్లినిక్ గ్రూప్‌నకు MDS (Endodontist), BDS, ఫ్రెషర్స్ 20 Nos కావలెను. ✆ 83090 87864.

ప్రముఖ వెండి సంస్థలో అకౌంటెంట్ కావలెను. Tally, డేటా ఎంట్రీ నందు అనుభవం వుండవలెను వెండిసంస్థలో పనిచేసేవారికి ప్రాధాన్యత. ✆ 90304 84545, 91338 42592.

విజయవాడలో కరెంటు మీటర్లు మార్చుటకు అనుభవం కలిగిన ఎలక్ట్రీషియన్స్ కావలెను. వీక్లీ పేమెంట్స్ ✆ 97035 51122, 94929 40505.

విజయవాడ & మచిలీపట్నం ప్రముఖ రియల్ ఎస్టేట్‌లో రిసెప్షనిస్ట్ (F) సిస్టమ్ ఆపరేటర్ (F) అకౌంటెంట్ (F) టెలికాలర్స్ (F) కావలెను. ఆకర్షణీయమైన జీతము + ఇన్సెంటివ్. సంప్ర: ✆ 88852 92227.

MORE CLASSIFIEDS ON PAGES 8

(c) eenadu

తిరువూరు
• తిరువూరు • మైలవరం

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM
కొండపల్లి: 8008574656, జి.కొండూరు 9063144762

? స్థానిక చెరువు బజారు, గుడి సెంటర్‌లో మురుగు కాలువల్లో పూడిక పేరుకుపోయి దోమలతో అవస్థలు పడుతున్నాం. - **నాగేశ్వరరావు, గ్రామస్థుడు**

✔ సమస్య తెలిసింది. సిబ్బందితో కాలువల్లో పూడిక తీయించి దోమల నివారణకు చర్యలు చేపడతాం.
-బసవలింగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి
– న్యూస్‌టుడే, జి.కొండూరు

స్పందనకు వందనం

★ స్థానిక పంచాయతీలోని 13 వార్డులో సిమెంట్ రహదారి వెంట ఉన్న డ్రెయినేజీలో పూడిక పేరుకు పోయి మురుగు పారడంలేదని స్థానికులు మేమున్నాం...మీకు తోడుగాకు తెలిపిన సమస్యను పంచాయతీ కార్యదర్శి ఎస్.రామారావు దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. శనివారం పంచాయతీ సిబ్బంది పంపి శుభ్రం చేయించారు.

★ పట్టణంలోని 2వ వార్డులోని ఖాళీ స్థలాల్లో మురుగు నీరు చేరి దోమలు వృద్ధి చెంది ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికుడు ప్రసాదరావు చేసిన ఫిర్యాదుపై శానిటరీ అధికారి సంతోష్ స్పందించారు. సిబ్బందిని పంపి మురుగు నీటిలో దోమల నివారణ మందు చల్లించారు.

★ విస్సన్నపేట కుక్కడపు వారి వీధి ముఖ ద్వారం వద్ద చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు తెలిపిన సమస్యను ఈవో కేశవ హరికృష్ణ కుమార్‌కు వివరించగా స్పందించారు. పారిశుద్ధ్య సిబ్బందిని పంపి శుభ్రం చేయించారు.
– న్యూస్‌టుడే, రెడ్డిగూడెం, తిరువూరు టౌన్, విస్సన్నపేట

ఆలయంలో హుండీల చోరీ

మైలవరం, న్యూస్‌టుడే: మండలంలోని పొందుగల సమీపంలో గల ఆంజనేయస్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు హుండీలను ఎత్తుకెళ్లారు. శనివారం తెల్లవారుజామున ఆలయ తాళాలు పగలగొట్టి ఉండడంతో లోపల పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించి ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. హుండీలో సుమారు రూ.4000 కానుకలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆలయానికి సమీపంలో ఒక తోటలో నివాసం ఉంటున్న వ్యక్తి ఇంట్లోనూ రూ.5000 నగదు అపహరించినట్లు బాధితులు చెప్పున్నారు. సంఘటనా స్థలాలను ఎస్సై కె సుధాకర్ పరిశీలించి నిందితుల కోసం సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.

ఉచిత వైద్య శిబిరం నేడు

జి.కొండూరు, న్యూస్‌టుడే: ధన్వంతరి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కవులూరు గ్రామంలో ఆదివారం ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తునట్లు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ జువ్వా వెంకటేశ్వరరావు తెలిపారు. మధుమేహం, రక్తపోటు, సాధారణ జబ్బులకు పరీక్షలు చేసి నెలరోజులకు ఉచితంగా మందులు ఇస్తామని, మండల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రెడ్డిగూడెం, న్యూస్‌టుడే: అన్నేరావుపేట గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో 60 పశువులకు వైద్యసేవలు అందజేసినట్లు రెడ్డిగూడెం పశువైద్యాధికారి డాక్టర్.తులసి తెలిపారు. ఎ.కొండూరు ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్.కె.రామారావు, డీఎల్‌డీపీ ఏడీఏలు డాక్టర్.కె.సునంద, డాక్టర్.కె.రాధిక, సర్పంచి బి.ప్రశాంతి, తెదేపా నాయకులు బి.రమేష్, డి.వేణు పాల్గొన్నారు.

సొంతింటి కల.. సాకారమిలా

ఇబ్రహీంపట్నం గ్రామీణం, గుంటుపల్లి, న్యూస్‌టుడే

స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్న పేదల సొంతింటి కల సాకారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. వీరికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై-2.0) పథకం ద్వారా ప్రభుత్వం గృహాలు మంజూరు చేయనుంది. లబ్ధిదారులు నమోదు గడువు ఈ నెల 5 తో ముగిసినా నెలాఖరు వరకు పొడిగించాయి. ఇంకా ఎవరైనా నమోదు కాకుంటే వెంటనే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రత్యేక సర్వేలు చేసి..

గ్రామాల్లో సొంతిల్లు లేని వారిని గుర్తించేందుకు అధికారులు రెండు నెలల కిందట సర్వే చేపట్టారు. ఇందులో ఎక్కువ మంది పేదలకు ఇళ్లు లేదని తెలిసింది. తదనుగుణంగా మరిన్ని గృహాలు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా అందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. పీఎంఏవైజీ 2.0 కింద గృహ నిర్మాణ అధికారులు మరో మారు ప్రత్యేక సర్వే చేశారు. దీని ద్వారా అర్హులైన కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆర్థిక చేయూత అందించి గృహయోగం కల్పించేందుకు చర్యలు చేపట్టింది.

మూలపాడులో లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్న అధికారులు

208 మంది నమోదు

ఇప్పటికే ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలంతో పాటు కొండపల్లి పురపాలికల్లో ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేపట్టి అర్హులను గుర్తించారు. అందులో సొంత ఖాళీ స్థలం ఉండి గృహనిర్మాణానికి ఆసక్తి చూపే కుటుంబాలకు చెందిన వారిని అర్హులుగా నమోదు చేశారు. వీరిలో పీఎంఏవై-2.0(అర్బన్) పథకం ద్వారా ఇళ్ల మంజూరుకు 92 మందిని పీఎంఏవై-2.0(గ్రామీణ్) కింది 116 మందిని గుర్తించగా విడతలవారీగా వీరికి ప్రభుత్వ గృహాలు మంజూరు చేస్తారని గృహనిర్మాణ సంస్థ అధికారులు చెబుతున్నారు. సర్వేలో గుర్తించిన అర్హులకు సంబంధించిన ఆదాయ, కుల ధ్రువపత్రాలతో పాటు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్‌ను పీఎంఏవై-2.0 పోర్టల్ నమోదు చేస్తున్నారు. ఇలా నమోదైన వారికి గృహాల మంజూరు కేంద్రస్థాయిలో పర్యవేక్షణ కమిటీ సమీక్షిస్తుంది.

ఇలా చేయండి: సీహెచ్ నాగరాజు, ఏఈ, గృహనిర్మాణ సంస్థ, ఇబ్రహీంపట్నం

సర్వేలో పేర్లున్న ఇళ్లు కావాల్సిన వారు సమీప సచివాలయాల్లో ఇంజినీరింగ్ సహాయకులను సంప్రదించాలి. వారు ముఖహాజరుతో లబ్ధిదారుడి వివరాలు నిక్షిప్తం చేశారు. ఈ పథకంలో సొంత స్థలంలో గృహనిర్మాణం కోసం పట్టణ ప్రాంతంలో ఒక్కొక్క లబ్ధిదారునికి రూ.2.50 లక్షలు చొప్పున, గ్రామీణ ప్రాంతంలో రూ.1.5 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయనుంది.

10న కౌన్సిల్ అత్యవసర సమావేశం

తిరువూరు టౌన్, న్యూస్‌టుడే: తిరువూరు మున్సిపాలిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఛైర్‌పర్సన్ కె.నిర్మల అధ్యక్షతన సోమవారం నిర్వహించనున్నామని కమిషనర్ కె.మనోజ శనివారం తెలిపారు. సాధారణ పరిపాలన, పట్టణాభివృద్ధి, పలు వార్డుల్లో నెలకొన్న తాగునీరు, వీధి దీపాలు, మురుగునీటి వంటి సమస్యలపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తామన్నారు. ఇంజినీరింగ్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొంటారని వివరించారు.

త్రుటిలో తప్పిన పెనుప్రమాదం

కాలువలో నిలిచిపోయిన లారీ

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: గుంటుపల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. పోలీసుల సమాచారం మేరకు..ఇబ్రహీంపట్నం వైపు నుంచి విజయవాడ వస్తున్న మినీ లారీ డాన్ బాస్కో పాఠశాల వద్ద వేగంగా డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డులోకి దూసుకొచ్చి రహదారి పక్కనున్న మురుగు కాలువలోకి వెళ్లి నిలిచిపోయింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇబ్రహీంపట్నం ఎస్సై విజయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తాం..

తిరువూరు టౌన్, న్యూస్‌టుడే: తిరువూరులోని ప్రముఖ ఆలయాలైన వేంకటేశ్వర, రామలింగేశ్వర స్వామి దేవాలయాలకు ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఛైర్మన్ శావల దేవదత్ హాజరయ్యారు. వేంకటేశ్వరస్వామి దేవాలయ ఛైర్మన్‌గా పర్వతం శ్రీను, కమిటీ సభ్యులు, రామలింగేశ్వర స్వామి దేవాలయ ఛైర్మన్‌గా జంగాల మురళీ కృష్ణ, కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నిబంధనలకు కట్టుబడి ఉంటామన్నారు.

తెదేపా నాయకుల నివాళి

తిరువూరు టౌన్, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన మాజీ హెడ్ కానిస్టేబుల్ (ఇంటిలిజెన్స్ విభాగం) చెడుగోండి శ్రీనివాసరావు (60) గుండెపోటుతో శనివారం మృతి చెందారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. భార్య సరస్వతి జడ్పీటీసీ మాజీ సభ్యురాలు, ప్రస్తుతం మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్‌గా ఉన్నారు. శ్రీనివాసరావు తెదేపాలో సీనియర్ నాయకుడు కావడంతో పలువురు నాయకులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం

సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు

తిరువూరు, గంపలగూడెం, న్యూస్‌టుడే: పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తిరువూరులోని తన కార్యాలయంలో శనివారం నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మందికి రూ.15.44 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 19 విడతలుగా తిరువూరు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీల ద్వారా పేదలకు వైద్య సదుపాయం కోసం రూ.4,78,80,243 అందించినట్లు తెలిపారు. పురపాలిక ఛైర్‌పర్సన్ కె.నిర్మల, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వి.మునియ్య, తెదేపా నాయకులు బి.ఉమామహేష్, సింధు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

జి.కొండూరు, న్యూస్‌టుడే: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆదేశాల మేరకు మండలంలోని గంగినేని గ్రామానికి చెందిన కొమ్మినబోయిన సైదులుకు రూ.23,400 సీఎం సహాయనిధి చెక్కు మంజూరు కాగా మండల అధ్యక్ష, కార్యదర్శులు వేములకొండ వెంకటేశ్వరరావు, లంకా నాగేశ్వరరావులు శనివారం అందజేశారు. గంగినేని పీఏసీఎస్ అధ్యక్షుడు మంగలంపాటి వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, చిట్టిబాబు పాల్గొన్నారు.

అన్నదాన ప్రభువే.. శరణం అయ్యప్ప

జి.కొండూరులో ప్రత్యేక అలంకరణలో వేదిక

తిరువూరు అయ్యప్పస్వామి గుడి వద్ద మహా పడిపూజలో భక్తులు

జి.కొండూరు, న్యూస్‌టుడే: స్థానిక పార్వతీ సమేత అమృత లింగేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో శనివారం అయ్యప్ప భక్తులు భక్తిశ్రద్ధలతో పడిపూజ నిర్వహించారు. మండలంలోని అయ్యప్ప మాలధారులు, మహిళలు గురుస్వాముల ఆధ్వర్యంలో భక్తి గీతాలు ఆలపిస్తూ భజన చేశారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు సద్ది ఏర్పాటు చేశారు.

తిరువూరు, గంపలగూడెం, న్యూస్‌టుడే: తిరువూరు నగర పంచాయతీలోని బైపాస్ రోడ్డులో ఉన్న అయ్యప్పస్వామి గుడి 28వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి మహా పడిపూజ వైభవంగా నిర్వహించారు. తిరువూరు పరిసర గ్రామాలకు చెందిన అయ్యప్ప దీక్షధారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప నామస్మరణ, పాటలతో ఆ ప్రాంతం మార్మోగింది. గుడి కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాజారావు, కె.సుబ్బారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

బహిరంగ ప్రకటన

నా క్లయింట్లు ఎన్.టి.ఆర్ జిల్లా, ఎ.కొండూరు మండలం, కోడూరు గ్రామ కాపురస్తులు గుడిపూడి (లేటు) కోదండరామయ్య గారి సంతానం 1) గుడిపూడి శ్రీనివాసరావు, 2) వెంకటేశ్వరరావు, తెలంగాణా స్టేట్, ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం, వి.యం. బంజర గ్రామ కాపురస్తురాలు గోగినేని పద్మావతి, W/o రమేష్ 1 టు 3 వారల సంజాయిషీతో మీకు యిందుమూలముగా తెలియజేయునది ఏమనగా..

నా క్లయింట్లు 1 టు 3 వారల తండ్రి గారు అయిన గుడిపూడి కోదండరామయ్య మరియు వారి సోదరుడు అయిన గుడిపూడి సత్యనారాయణ గారి పూర్వార్జితము బాపతు కోడూరు రెవెన్యూ గ్రామములో గల భూములను పంపిణీ చేసుకొనకుండా వారు జీవించియున్నంతవరకూ జాయింటుగా అనుభవిస్తూ ఫలసాయమును పంచుకుంటూ జీవించియున్నారు. కొంత భూమిని మాత్రమే పంట రుణాల నిమిత్తం గుడిపూడి సత్యనారాయణ గారి భార్య అయిన విజయలక్ష్మి పేరున పట్టాదారు పాసుబుక్ పొందియున్నారు. కానీ ఆన్‌లైన్ రెవెన్యూ రికార్డులలో నమోదు కాలేదు. ఇట్లుండగా నా క్లయింట్లు తండ్రి గారు ది.16-12-2023న మరణించియున్నారు. నా క్లయింట్లు తండ్రి గారి మరణానికి ముందే నా క్లయింట్ల బాబాయి గారు సత్యనారాయణ గారు అనారోగ్యంతో ది.22-02-2009వ తారీఖున చనిపోయినారు. వారిరువురి మరణానంతరం మా క్లయింట్ల పూర్వార్జితపు ఆస్తులను పంపిణీ చేసుకొని ఎవ్వరి వాటా భూములకు వారు పట్టాదారు పాస్ బుక్ పొందుదాము అని ఎన్నోమార్లు సదరు గుడిపూడి సత్యనారాయణ గారి భార్య విజయలక్ష్మిని కోరుచూ రాగా ఏదో కాలయాపన చేస్తూ దాటవేస్తూ వచ్చినది. మా క్లయింట్లలో 1, 2 వారలు బ్రతుకు తెరువురీత్యా గ్రామాంతరంలో వుంటున్నారు. నా 3వ క్లయింటు వారికి వివాహము అయి వి.యం. బంజరలో నివసిస్తున్నారు. అందువలన మా క్లయింటు భూములను మా క్లయింట్లు స్వయముగా పర్యవేక్షించలేని స్థితిలో మా క్లయింట్ల పిన్ని గారు అయిన గుడిపూడి విజయలక్ష్మి మా క్లయింట్ల పూర్వార్జితము ఆస్తిని కూడా పర్యవేక్షించుచూ మా క్లయింట్లకు కౌలు యిచ్చెడివారు. ఇట్లుండగా సదరు మా క్లయింట్ల పిన్ని గారు అయిన గుడిపూడి విజయలక్ష్మి గారు మా క్లయింట్లకు తెలియకుండా మా క్లయింట్ల వారికి జాయింటుగా వున్న పూర్వార్జితము ఆస్తిని మొత్తం ఆస్తి తనదే అని, తన భర్త గారి మరణాంతరం వారసత్వంగా తన ఒక్కదానికే చెందినదని అబద్ధపు సంగతులతో తిరువూరులో రిజిస్ట్రేషన్ చేయిస్తే మా క్లయింట్లకు తెలుస్తుంది అనే ఉద్దేశ్యంతో ఉయ్యూరు సబ్ రిజిస్ట్రారు వారి ఆఫీసులో విజయలక్ష్మి గారి సంతానము అయిన గుడిపూడి వెంకయ్య బాబు, గుడిపూడి నగేష్, బత్తుల సునీత పేర్లతో పార్టీషన్ దస్తావేజు నెం. 257/2025, పార్టీషన్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకొని రెవెన్యూ వారి సహకారముతో మా క్లయింట్లకు తెలియనివ్వకుండా అక్రమంగా ఆన్‌లైన్ రెవెన్యూ రికార్డులలో నమోదు చేయించుకొనియున్నారు. సదరు విషయము తెలిసి మా క్లయింట్లు మా పిన్ని గారిని ప్రశ్నించగా మా క్లయింట్ల పిన్ని విజయలక్ష్మి మరియు ఆమె కుమారులు గుడిపూడి వెంకయ్య బాబు, గుడిపూడి నగేష్‌లు మా క్లయింట్లను బెదిరించి పంపినారు. గత్యంతరం లేని స్థితిలో మా క్లయింట్లు వారికి గల హక్కులను సాధించుకొను నిమిత్తం నూజివీడు 15వ అడిషనల్ డిస్ట్రిక్టు జడ్జి వారి కోర్టులో పిటీషన్ (నెం.ఓ.ఎస్. 06/2025) దాఖలు చేసియున్నారు. సదరు దావా పెండింగ్‌లో వున్నది.

నా క్లయింట్లు ఈ దిగువ సర్వే నెంబర్ల దాఖలా సుమారు య 21.75 సెంట్ల మెరక బాపతు పల్లం భూములలో 1/2 వంతు వాటా కలిగియున్నందుననూ మరియు సదరు ఆస్తి పై కోర్టు వివాదములు వుండి కోర్టులో కేసులు నడుస్తున్నందుననూ సదరు సర్వే నెంబర్లు దాఖలా ఆస్తులపై నా క్లయింట్ల ఎరుక సమ్మతి లేకుండా ఎవ్వరూ ఎటువంటి ఋణములు, తనఖాలు, హామీ వగైరా మంజూరు చేయవలదని నాక్లయింట్ల సంజాయిషీతో యిందుమూలముగా తెలియచేయడమైనది.

జాయింటు ఆస్తి వివరములు: ఎన్.టి.ఆర్. జిల్లా, ఎ.కొండూరు మండలం, కోడూరు రెవెన్యూ గ్రామములో గల కోడూరు, 186/1 య 0.47 సెంట్లు, ఆర్.ఎస్.నెం. 86/5 య1.32 సెంట్లు, ఆర్.ఎస్.నెం 187/4 య. 0.18 సెంట్లు, ఆర్.ఎస్.నెం. 187/5 య 0.27 సెంట్లు, ఆర్.ఎస్.నెం. 70/1 య 4.07 సెంట్లు, ఆర్.ఎస్.నెం. 70/3 య 1.10 సెంట్లు, ఆర్.ఎస్.నెం. 177/1 య 0.11 సెంట్లు, ఆర్.ఎస్.నెం 147/1 య 0.94 సెంట్లు, ఆర్.ఎస్.నెం. 208/1 య 1.16 సెంట్లు, ఆర్.ఎస్.నెం. 62/1 య 5.05 సెంట్లు, ఆర్.ఎస్.నెం. 130/1 య 4.05 సెంట్లు, ఆర్.ఎస్.నెం. 159/2 య 3.03 వెరశి 21.75 సెంట్లు.

దారా మాధవరావు, ఎం.ఎ., బి.ఎల్., అడ్వకేట్
తిరువూరు – 521 235. సెల్ నెం.: 99851 08925
తిరువూరు, ది. 07-11-2025.

ప్రకటన

మా క్లయింట్లు అయిన 1) గోవా రాష్ట్రం, సౌత్ గోవా జిల్లా, సాల్ సిటీ, నావేలిమ్, డికర్‌పాలే, ఫాతిమా చర్చ్ దగ్గర, టంకామో రోడ్, హౌస్ నెం. 43/బి/2 (జిఎఫ్-ఎఫ్1) పాలోమ్ విల్లా కాపురస్తులు నూతక్కి పెద్ద నాగయ్య గారి కుమారుడు నూతక్కి కోటేశ్వరరావు. 2) నూతక్కి రమేష్ బాబు, తండ్రి పెద నాగయ్య, 15-18, శ్రీరామ్ జగన్ రెసిడెన్సీ, ఫ్లాట్ నెం యఫ్.యఫ్-1, శ్రీనగర్, కానూరు, కృష్ణా, ప్రస్తుతం యన్.టి.ఆర్. జిల్లా, ఆంధ్రప్రదేశ్-520007, 3) గద్దల లలిత కుమారి, భర్త నూతక్కి రమేష్‌బాబు, 15-18, శ్రీరామ్ జగన్ రెసిడెన్సీ, ఫ్లాట్ నెం. యఫ్.యఫ్-1, సిరి నగర్, కానూరు, కృష్ణా, ప్రస్తుతం యన్.టి.ఆర్. జిల్లా, ఆంధ్రప్రదేశ్-520007, 4) యలమంచిలి సురేఖ, కేరాఫ్ అర్జ యనమల కుమార్, 2-435, బి.యస్.యన్.యల్ ఇంజినీర్స్ కాలని, ఓల్డ్ ఏజ్ హోమ్ రోడ్డు, విజయవాడ (రూరల్) కానూరు, కృష్ణా, ఆంధ్రప్రదేశ్ - 520007. ఈ నలుగురు కలిపి ఈ దిగువ పేర్కొన్న షెడ్యూలు ఆస్తిని కొనుగోలు చేయదలచి పాత కృష్ణా జిల్లా, కొత్త యన్.టి.ఆర్. జిల్లా, జి.కొండూరు మండలం, గ్రామ కాపురస్తులు పజ్జూరు ఆదిగౌడ గారి కుమారుడు పజ్జూరు తిరుపతిరావు గారి దగ్గర నుండి కొనుగోలు చేయదలచి ది. 17.09.2025న వారికి కొంత బయానా చెల్లించి విక్రయ ఖరారు ఎగ్రిమెంటు వ్రాయించుకొనివున్నారు. మరియు త్వరలో రిజిస్ట్రేషన్ చేయించుకొనుటకు సిద్ధముగా వున్నారు. ఇందులో పైన పేర్కొన్న మా క్లయింట్స్ 1వ వారు నూతక్కి కోటేశ్వరరావు గారు య.0.24 సెంట్లు, 2, 3వ వారు నూతక్కి రమేష్ బాబు గారు మరియు భార్య గద్దల లలిత కుమారి గారు కలిపి జాయింటుగా 0.05 సెంట్లు, 4) యలమంచిలి సురేఖ గారు య.0.05 సెంట్లు రిజిస్ట్రేషన్ చేయదలచి ఈ ప్రకటన ద్వారా యావన్మందికి తెలియజేయునది ఏమనగా.. ఈ దిగువ షెడ్యూల్ ఆస్తికి ఎవరికైనా అభ్యంతరాలు, తాకట్లు, మనోవర్తి, విక్రయాది ఎగ్రిమెంట్లు, ఇంజక్షను ఆర్డరు, డిక్రీ, కోర్టు జప్తులు, ఎటాచ్‌మెంట్లు ఇంకెవరైనా వారసులు, ఏదైనా లిటిగేషన్ వున్నయెడల ఈ ప్రకటన జారీ చేసిన నాటి నుండి వారం రోజులలోపుగా మాకు తెలియజేయగలరు. లేనిచో గడువు దాటిన తరువాత సదరు ఆస్తి నిర్వివాద ఆస్తిగా భావించి రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు. అటువంటి క్లయిములు ఏమైనా వచ్చిన యెడల మా క్లయింటును ఎటువంటి బైండ్ చేయజాలవు.

షెడ్యూలు: యన్.టి.ఆర్. జిల్లా, మైలవరం సబ్-రిజిస్ట్రారు జి. కొండూరు మండలం మరియు గ్రామ పరిధిలో ఆర్.యస్. నెం. 148/6 మరియు 148/8 వెరసి య. 0.34 ఏకఖండముగా వున్న స్థిరాస్తి శేరి పల్లపు భూమికి **హద్దులు: తూర్పు:** డొంక, **దక్షిణం:** బురదగుంట నాగేశ్వరరావు గారి భూమి, **పడమర:** వేములకొండ కమల వగైరాల భూమి, **ఉత్తరం:** మిగతా పజ్జూరి తిరుపతిరావు గారి మిగిలివున్న భూమి.

యీ పై నాలుగు హద్దుల మధ్యస్థమైన య. 0-34 సెంట్లు స్థిరాస్తి శేరీ పల్లం భూమి.

ఇట్లు
ధరణికోట శ్రీనివాసరావు, ధరణికోట విజయలక్ష్మి
హౌస్.నెం.12-81, ఫెర్రి రోడ్, ఇబ్రహీంపట్నం, యన్.టి.ఆర్. జిల్లా.
✆ 94403 73237, 94415 69888

ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయుట ఏమనగా ఈ దిగువ ఆస్తిలో భాగమైనటువంటిది సూరనేని వెంకట నారాయణరావు (జమిందారు) వారికి సంక్రమించి తదనంతరం వారి ఏకైక కుమారుడు అయిన వెంకట సుబ్బారావు గారికి సంక్రమించి తదుపరి వారి కుమారులు అయిన సూరనేని వెంకట సత్యనారాయణ రావు మరియు హేమసుందర సోభనాద్రి రావు లకు సంక్రమించి వారి పేరుతో సదరు ఆస్తికి ఇంటి పన్నులు చెల్లించుకొనుచు తదుపరి కాకుమాను సీత గార్లకు విక్రయించి వారి పేరు మీద అస్వాధీనపు విక్రయ అగ్రిమెంట్ CUM GPA వ్రాసి ది.25.03.2008 న దస్తావేజు నెం.1578/2008 గా రిజిస్టరు పొంది, సదరు సీత, సదరు ఆస్తిని షేక్ నసీరుద్దీన్ కు విక్రయించి ది. 22.02.2016న దస్తావేజు నెం. 1045/2016 రిజిస్టరు చేసిన, అటులనే శ్రీ సూరనేని వెంకట అప్పయ్య దిగువ ఆస్తిలో భాగమైనటువంటిది కొనుగోలు చేసి ది. 08.05.1953 న ద.నెం. 323/1955న రిజిస్టరు పొంది హక్కు భుక్తములతో అనుభవిస్తు. ది.01.10.1985 న ఒక వీలునామా రాసి ద.నెం. 17/1985 Book 3 నందు రిజిస్టర్ చేసి మరణించినారు. సదరు వీలునామా ప్రకారం కోటగిరి వెంకటరామారావుకి సంక్రమించిన ఆస్తిని గొల్లపూడి నాగేశ్వరరావు కి విక్రయించి ది. 12.12.2007న ద.నెం. 5640/2007 గా, ఎస్.ఆర్.ఓ మైలవరం నందు వారి పేరు మీద అస్వాధీనపు విక్రయ అగ్రిమెంట్ కమ్ GPA వ్రాసి రిజిస్టర్ చేసియున్నారు.

తదుపరి గొల్లపూడి నాగేశ్వరరావు సదరు ఆస్తిని షేక్ నసీరుద్దీన్ కు విక్రయించి ది. 22.02.2016, ది.నెం. 1044/2016 గా, రిజిస్టర్ చేసియున్నారు. సదరు నసీరుద్దీన్ పై రెండు దస్తావేజుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో ఉన్న పురాతన భవనములు తొలగించి నివాస స్థలములుగా విభజించి దిగువ తెలిపిన ఆస్తిని ఉమ్మడి వెంకట స్వామి గారి సతీమణి శారద గారికి విక్రయించి ది. 23.04.2018, ది.నెం. 2071/2018, ది.29.07.2024 గా, ది.నెం. 10396/2024 & 10397/2024 గా, పై దస్తావేజుల అన్నియు ఎస్.ఆర్.ఓ మైలవరం నందు రిజిస్టర్ కాబడియున్నవి. సదరు శారదా గారు దిగువ ఆస్తిని స్వాధీన పరుచుకొని హక్కు భుక్తములతో అనుభవిస్తు దిగువ ఆస్తిని యూనియన్ బ్యాంక్ వారికి హామీగా ఉంచి లోన్ పొందనైయున్నారు. కావున దిగువ ఆస్తిపై, పైన తెలిపిన జమిందారు వారసులైన లేక ఇతరులు ఎవరికైన ఏవిధమైన హక్కులు, అగ్రిమెంట్లు, కోర్టు అటాచ్‌మెంట్లు, లీజు, వివాదములు ఉన్న యెడల 7 రోజులలోపు Regd Post with Ack Due ద్వారా తెలియపరచగలరు, లేని యెడల పై బ్యాంకు వారు వివాద రహిత ఆస్తిగా భావించి లోన్ మంజూరు చేయుదురు. తదుపరి వచ్చు అక్షేపణలు చెల్లనేరవు.

షెడ్యూల్
ఎన్.టి.ఆర్ జిల్లా, జి.కొండూరు మండలం, చెవుటూరు గ్రామ పంచాయతీ, ఆర్.ఎస్.నెం. 154/6 & 154/7. స్థలంకు హద్దులు:
1వ ఐటమ్: తూర్పు: షేక్ నసీరుద్దీన్, దక్షిణం: వేమిరెడ్డి సంగిరెడ్డి, పడమర: షేక్ నసీరుద్దీన్, ఉత్తరం: రోడ్డు. ఈ హద్దుల మధ్య 166.66 చ.గ.ల స్థలం.
2వ ఐటమ్: తూర్పు: షేక్ నసీరుద్దీన్, దక్షిణం: సూరనేని పార్థసారథి, పడమర: ఉమ్మడి శారదా, ఉత్తరం: రోడ్డు. ఈ హద్దుల మధ్య 145.88 చ.గ.ల ఖాళీ స్థలం.
3వ ఐటమ్: తూర్పు: ఉమ్మడి శారదా, దక్షిణం: సూరనేని పార్థసారధి రావు, పడమర: ఉమ్మడి శారదా, ఉత్తరం: దారి. ఈ హద్దుల మధ్య 48.4 చ.గ.ల స్థలం.

బి. వైటస్ జోసెఫ్, అడ్వకేట్
డోర్ నెం.17-11-1, కత్తి రామయ్య వీధి, బాప్టిస్ట్ నగర్,
విజయవాడ-3. సెల్: 9440943981, 9398852934.

ఎవరికి వారే యమునా తీరే

కేతనకొండ మండల పరిషత్తు పాఠశాల ప్రహరీ పక్కనున్న జాతీయ రహదారి మురుగు కాలువలో పూడికలు పేరుకుపోయి దుర్వాసన వస్తోందని విద్యార్థులు ఉపాధ్యాయులు వాపోతున్నారు. పూడికలు తొలగించే పనులు తమ తమ పరిధిలో లేవంటూ జాతీయరహదారుల సంస్థ, గ్రామ పంచాయతీలు పట్టించుకోవడంలేదు. చెత్తా చెదారంతో పాటు గ్రామంలో చనిపోయిన జంతువుల కళేబరాలను కూడా పడేస్తుండడంతో వచ్చే దుర్గంధంతో ఉండలేకపోతున్నామని పాఠశాల సిబ్బంది వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-న్యూస్‌టుడే, ఇబ్రహీంపట్నంగ్రామీణం

ఈ కాలువకు నామరూపాల్లేవ్

మండల కేంద్రమైన జి.కొండూరులో మైలవరం రోడ్డులోని పాత ఎంపీడీవో కార్యాలయం సమీపంలో నిర్మించిన పక్కా మురుగుకాలువ ధ్వంసమై మురుగు ప్రవాహానికి అంతరాయమేర్పడింది. దాదాపు రెండు దశాబ్దాల కిందట అప్పటి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సహకారంతో ర.భ రహదారి పక్కనే పక్కా మురుగుకాలువను పులివాగు వరకు ఏర్పాటు చేసి మురుగును వాగులో కలిపారు. కొన్నేళ్ల పాటు మురుగు సక్రమంగా ప్రవహించిన తర్వాత కాలువ కొంతమేర ధ్వంసమైంది. ఆ ప్రాంతంలో రహదారి పక్కనే లారీ స్టాండ్ ఏర్పాటు చేయడంతో భారీ లారీల రాకపోకలతో దాదాపు 100 మీటర్ల మేర ధ్వంసమై మట్టి కాలువగా మారి గడ్డి పెరిగిపోయింది.
- న్యూస్‌టుడే, జి.కొండూరు

సైనిక స్కూల్‌ను సందర్శించిన దగ్గుబాటి

సైనిక స్కూల్ ప్రతినిధులతో మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు శనివారం ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం కేతనకొండలోని నేతాజీ సైనిక్ స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పిల్లలకు ఇస్తున్న శిక్షణ తదితర విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో యాజమాన్యం ప్రతినిధులతోపాటు డాక్టర్ సీఎల్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

9 నామినేషన్ల దాఖలు

కొండపల్లి, న్యూస్‌టుడే: కొండపల్లి పురపాలిక కో-ఆప్షన్ పదవులకు తొమ్మిది నామినేషన్లు దాఖలు అయ్యాయని కమిషనర్ రమ్యకీర్తన తెలిపారు. ఎక్స్‌పీరియన్స్, స్పెషల్ నాలెడ్జ్ కో-ఆప్షన్ పదవికి నాలుగు, మైనార్టీ జనరల్‌కు మూడు, మైనార్టీ కో-ఆప్షన్‌కు నాలుగు దాఖలయ్యాయి. పదో తేదీ వరకూ నామినేషన్ల పరిశీలన ఉంటుందని, అనంతరం బరిలో ఉన్న వారి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు.

అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం



శంకుస్థాపనలో నాయకులు, స్థానికులు

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కొండపల్లి ఛైర్మన్ చిట్టిబాబు అన్నారు. పశ్చిమ ఇబ్రహీంపట్నం మసీదు సెంటర్ వద్ద సిమెంటు రహదారికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.16లక్షలతో రహదారిని నిర్మిస్తున్నామన్నారు. రహదారి అధ్వానంగా మారడంతో ఇబ్బందులు పడుతున్న స్థానికుల వినతిని కౌన్సిలర్ రావి అనూష ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఆయన కృషితో నేడు రహదారి నిర్మాణం ఆచరణలోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అరెస్టులు

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అక్రమ కేసులు, అరెస్టులు జరుగుతున్నాయని వైకాపా నాయకులు ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను వైకాపా నాయకులు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. నకిలీ మద్యంపై ప్రభుత్వ వైఫల్యాలను జోగి ఎండగడుతున్నందు వల్లే ఆయనను అరెస్టు చేశారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు జగన్మోహనరావు, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతల శ్రమదానం.. తీరిన సమస్య

విస్సన్నపేట, న్యూస్‌టుడే: విస్సన్నపేట మండలం కలగరలో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యను రైతులంతా కలిసి పరిష్కరించుకున్నారు. కలగరలో వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు గ్రామం నుంచి కి.మీ మేర 12 మీటర్ల వెడల్పుతో డొంక రహదారి ఉంది. గతంలో నాటిన మొక్కలు దట్టంగా పెరిగి రహదారిని ఆక్రమించడంతో రైతులు, కూలీలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. దీంతో గ్రామ రైతులు ముందుకు వచ్చి శనివారం వాటిని తొలగించారు. పలుశాఖల అధికారులతో పాటు, సమీప గ్రామ ప్రజలు వీరిని ప్రశంసిస్తున్నారు. కార్యక్రమంలో అన్నదాతలు భాస్కరరావు, వెంకటేశ్వరరావు, చెన్నారావు, సత్యనారాయణరెడ్డి, గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక



మైలవరం : విద్యార్థినులతో ఉపాధ్యాయులు

మైలవరం, న్యూస్‌టుడే: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు మండలంలోని చిలుకూరివారిగూడెం (పుల్లూరు) హైస్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ.కుసుమకుమారి తెలిపారు. అండర్ 17 విభాగంలో చల్లా స్వాతి, సద్గుర్తి సాక్షి, అండర్ 14 విభాగంలో స్టాండ్‌బైగా చింతా సుప్రియ, దుర్గం మధు ఎంపికయ్యారని పేర్కొన్నారు. వారిని, వ్యాయామోపాధ్యాయులు పి.శ్రీనివాసరావు, పల్లపు శ్రీనివాసరావులను అభినందించారు.

కొండపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు కొండపల్లి డీపీపీ పాఠశాల విద్యార్థులు ఏడుగురు ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్మోహన్ తెలిపారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో విద్యార్థులు సత్తాచాటారన్నారు. వారిని పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్టీటీపీఎస్ అధికారులు అభినందించారు.

తిరువూరు, గంపలగూడెం, న్యూస్‌టుడే: ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఖోఖో, కబడ్డీ పోటీల్లో తిరువూరు మండలం మల్లేల జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం ఎంఆర్.శేషంరాజు, పీడీ అనిత శనివారం తెలిపారు. శుక్రవారం గుడివాడలో జరిగిన అండర్-14 ఖోఖో జిల్లా స్థాయి పోటీల్లో 8వ తరగతి విద్యార్థి జి.జ్ఞానేశ్వర్, గూడురులో జరిగిన అండర్-17 కబడ్డీ జిల్లా స్థాయి పోటీల్లో 10వ తరగతి విద్యార్థి జి.చైతన్య సత్తాచాటారన్నారు. విశాఖపట్నం, కర్నూల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో తమ విద్యార్థులు జిల్లా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. తిరువూరు పట్టణంలోని సెయింట్ ఆన్స్ విద్యాలయానికి చెందిన వి.సాత్విక్ అండర్-14 విభాగంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సిస్టర్ ప్రీతివిన్సెంట్, వ్యాయామోపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు.



తిరువూరు: విద్యార్థులతో హెచ్ఎం శేషంరాజు, పీడీ

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

శ్రద్ధాంజలి

అమృతమూర్తికి అశ్రునివాళి



మా కుటుంబం వృద్ధి, అభివృద్ధికి నిరంతరం శ్రమించి మా అందరికి ప్రేమాభిమానాలు పంచి మా అందరినీ తీర్చిదిద్ది ఆకస్మికంగా మా నుండి భౌతికంగా దూరమైన మీకు.. మీ పవిత్ర ఆత్మకు... శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము.
కుటుంబ సభ్యులు

కీ॥శే॥శ్రీమతి మీసాల సరస్వతి గారు
మరణం: 27-10-2025. వయస్సు: 86 సం॥
స్వర్గీయ శ్రీ మీసాల పార్థసారధి గారి సతీమణి
సారధి హోటల్ వ్యవస్థాపకులు గంపలగూడెం

కుమారులు - కోడళ్ళు
మీసాల గోపాలరావు - పుష్పావతి
మీసాల ప్రసాదరావు - సుజాత
Rtd S.W. గురుకుల టీచర్
మీసాల శ్రీనివాసరావు - పద్మావతి
JNAFAU (Hyd), College of Fine arts dept. Animation Asst Professor.
మీసాల సత్యనారాయణ - వాణిశ్రీ

కుమార్తెలు - అల్లుళ్ళు
గుండపనేని పార్వతి - విశ్వనాథ్
గార్లపాటి శ్రీలక్ష్మి - వెంకటేశ్వరరావు
Rtd S.I., Tiruvuru

మనుమలు
పవన్‌పృథ్వి, హర్షచాణక్య
చిరంజీవి, భువన సాయికృష్ణ
బద్రీనాథ్, భూపార్థు

మనుమరాండ్రు
కృష్ణవేణి, భాగ్యలక్ష్మి
సుకృత, నళిని
భవాని, హేలంత

ముని మనుమలు - మనుమరాళ్ళు మరియు బంధుమిత్రులు

పెద్దకర్మ: ది. 09-11-2025 ఆదివారం ఉదయం కాపుల బజారులోని మా స్వగృహమునందు జరుగును. కావున తెలియపరచడమైనది. యన్.టి.ఆర్. జిల్లా, గంపలగూడెం. సారధి హోటల్ యాజమాన్యం
98850 30966, 99596 82018, 83747 33074, 93910 20226

విజయవాడ తూర్పు

ఎవరికీ పట్టక.. పూడిక తొలగించక..

4వ డివిజన్ కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ మొదటి రోడ్డు పార్కు ఎదురుగా భూగర్భ డ్రైనేజీ మ్యాన్‌హోల్ నుంచి మురుగు బయటకు వస్తోంది. ఈ వ్యర్థాలతో దుర్వాసన వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాకపోకలకు ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. **-కరెన్సీనగర్, న్యూస్‌టుడే**

వైభవంగా పూజా కార్యక్రమాలు

మొగల్రాజపురం (విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : కార్తిక మాసం సందర్భంగా మొగల్రాజపురంలోని శివగిరిపై శనివారం వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్అండ్‌బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ వేమూరి రామచంద్ర హాజరై స్వామి వారికి అభిషేకాలు, పూజలు చేశారు. కార్యక్రమాలను శివగిరి క్షేత్ర స్థాపకుడు మల్లికార్జునశర్మ పర్యవేక్షించారు.

పూజలు చేస్తున్న రామచంద్ర

వీధి శునకాలకు ఆహార కేంద్రాలు

రేబిస్ టీకాలు వేసేందుకు చర్యలు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే

నగరంలో 61 ఏర్పాటు

వీధి కుక్కలకు ఆహారం అందించే ప్రాంతాలు, కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు గుర్తించారు. శనివారం నుంచి వాటిని అందుబాటులోకి తెచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వాటిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. న్యాయస్థానం ఆదేశాలను పరిగణలోకి తీసుకుని నగర ప్రజలు ఆయా కేంద్రాల్లో మాత్రమే వాటికి ఆహారం అందించేలా చర్యలు చేపట్టారు. భిన్నంగా ఎక్కడబడితే అక్కడ ఆహారం అందించడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను గుర్తించి ప్రాథమికంగా 3 నియోజకవర్గాల్లోని ఖాళీ స్థలాలు, విశాలమైన ప్రాంతాలను ఎంపిక చేశారు.

అధికారులు గుర్తించిన ప్రాంతం

శస్త్రచికిత్సలకు థియేటర్..

నగరంలో 13 వేలుగా ఉన్న వీధి కుక్కల సంఖ్య ప్రస్తుతం 20 వేలకు పెరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అజిత్‌సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంటు ప్రాంగణంలో వాటికి ఇప్పటికే శస్త్రచికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. గుర్తించిన వాటిని తరలించి శస్త్రచికిత్సలు చేసేందుకు చర్యలు చేపట్టారు. వీటి కాటు వల్ల ర్యాబిస్ వ్యాధి సోకకుండా నగరంలోని వాటికి యాంటీ ర్యాబిస్ టీకాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

మొత్తం 61 పాయింట్లు..

వీధి కుక్కలు అత్యధికంగా ఉన్న 61 ప్రాంతాలను ప్రాథమికంగా గుర్తించారు. ఆ ప్రాంతాలకు చుట్టుపక్కల అధిక సంఖ్యలో ఉన్నందున తేలిగ్గా వాటికి ఆహారం అందించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతాలను ఫీడింగ్ జోన్లుగా విభజించి.. అక్కడే ప్రజలు వాటికి ఆహారం అందించే అవకాశం కల్పిస్తున్నారు. దీనిపై ప్రచారం చేస్తున్నారు. ఆహార కేంద్రాల సంఖ్య పెంచనున్నారు.

ఉన్నవి లేకుండా చేసి.. ఇక్కట్లు మిగిల్చి

❑ సామాజిక భవనాల్లో వార్డు సచివాలయాల నిర్వహణ ❑ ఇబ్బందులు పడుతున్న పింఛనుదారులు, ఇతర వర్గాలు

భ్రమరాంబపురం (కృష్ణలంక), న్యూస్‌టుడే

సామాజిక భవనంలో ఏర్పాటు చేసిన 110, 111 నంబర్ల వార్డు సచివాలయాలు

2014- 19 మధ్య అప్పటి తెదేపా ప్రభుత్వం స్వయం సహాయ సంఘాల మహిళలు, పింఛనుదారుల అవసరాలకు నిర్మించిన సామాజిక భవనాల్లో అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసింది. ఆయా వర్గాల ప్రయోజనాల నిమిత్తం నిర్మించిన భవనాలన్నీ గత ప్రభుత్వ నిర్ణయంతో ఆయా వర్గాలకు దక్కక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

◆ కృష్ణలంక 22వ డివిజన్ ఎస్వీరెడ్డి పాఠశాలలో గతంలో డివిజన్‌లోని పింఛనుదారులకు పింఛన్లు అందించే వారు. ప్రతి నెలలో వారు పాఠశాలకు రావాల్సి ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న కారణంగా వీఎంసీ సామాజిక భవనాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. సాధారణ నిధులతో 2017లో దోభీఘాట్ స్థలంలో సామాజిక భవనాన్ని నిర్మించింది. అనంతరం వైకాపా ప్రభుత్వం అందులో 110, 111 నంబర్ల వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయగా లక్ష్యం నీరుగారింది.

◆ యువత ఆరోగ్య పరిరక్షణ కాంక్షిస్తూ వీఎంసీ 1997లో 22వ డివిజన్ సతీష్‌కుమార్ రోడ్డులో వ్యాయామశాల ఏర్పాటు చేసింది. కాగా వైకాపా ప్రభుత్వం దాని ముందు భాగంలో 112వ నంబరు వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయడంతో స్థలాభావం తలెత్తి వ్యాయామ సాధనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

◆ డివిజన్‌కు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళల సమావేశాలకు 2017లో డివిజన్‌లోని స్వర్గపురి ఆరో రోడ్డులో వీఎంసీ వీరపాండ్యన్ సామాజిక భవనాన్ని నిర్మించింది. అనంతరం అందులో 109వ నంబరు వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయడంతో మహిళల సమావేశాలకు ప్రత్యేకించి భవనం అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆయా వర్గాలకు భవనాలు కేటాయించాలని వారు కోరుతున్నారు.

బ్లాక్‌లిస్టులో పార్కింగ్ గుత్తేదారులు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : పలు అక్రమాలకు పాల్పడటంతో పాటు, నగరపాలక సంస్థ నిర్దేశించిన పార్కింగ్ ఫీజులకు భిన్నంగా అత్యధిక మొత్తంలో ప్రజల నుంచి వాహన పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తూ, పార్కింగ్ వేలం నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించారన్న కారణంగా నగరంలోని పలువురు పార్కింగ్ గుత్తేదార్లను నగరపాలక సంస్థ అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టారు. ఇతర గుత్తేదారులు వేలంలో పాల్గొనకుండా వీరు అడ్డుకోవడం, బెదిరించడంతో పాటు, వాహనదారుల నుంచి వారి ప్రతినిధులు, గుమస్తాలు అధిక మొత్తం పార్కింగ్ ఫీజుల కోసం దౌర్జన్యాలకు పాల్పడటం వంటివి చేసినట్లు అధికారులు గుర్తించారు. వీరు ఇకపై పార్కింగ్ లీజు వేలాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఎస్.కె.బాజీ మీరావలి, ఎం.దేవీప్రసాద్, ఎస్.చంద్రప్రసాద్ తదితరులను ప్రాథమికంగా గుర్తించి బ్లాక్‌లిస్టులో పెట్టారు మరి కొందరు ఇదే తరహాలో వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. వారిపై కూడా త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.

నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

విజయవాడ నగరపాలక సంస్థ, పటమట, న్యూస్‌టుడే : నగరాభివృద్ధికి అనువైన ప్రణాళికలు తయారు చేయడంతో పాటు, నగర స్వరూపాన్ని మార్చడంలో ప్రణాళిక విభాగం ముఖ్యపాత్ర పోషిస్తుందని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్ అజయ్‌కుమార్, అసిస్టెంట్ సిటీప్లానర్ మోహన్‌బాబు, టౌన్ ప్లానింగ్ అధికారి వసీంబేగ్ అన్నారు. తూర్పులోని ఆర్టీసీ కాలనీ మున్సిపల్ ఇండోర్ క్రీడా ప్రాంగణంలో, పటమటలోని ఫన్ టైమ్స్ క్లబ్‌లో ప్రపంచ పట్టణ ప్రణాళికా దినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నగరాల విస్తీర్ణం, అభివృద్ధి, నూతన ప్రణాళికల అమల్లో ప్రణాళిక విభాగం కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. పట్టణాభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలు, ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని తెలిపారు. నగరవాసులంతా పట్టణాభివృద్ధిలో భాగస్వాములై మిగిలిన నగరాలతో పోటీ పడేందుకు సహకరించాలని కోరారు. అభివృద్ధి ప్రణాళికలకు నగరవాసులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాలనీవాసుల సందేహాలను నివృత్తి చేశారు. పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అధికారులు, కాలనీల ప్రజలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

మాట్లాడుతున్న టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్ అజయ్‌కుమార్

ఆక్రమించారు.. దారి లేకుండా చేశారు

8వ డివిజన్ 5వ నంబరు పాత రూటులో రోడ్డు ఇరువైపులా వాహనాలు నిలపడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో పాటుగా భవన నిర్మాణ సామగ్రిని నిల్వ చేయడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి. ఇరువైపులా కార్లను నిలపడంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలు వెళ్లలేని పరిస్థితి. అధికారులు స్పందించి.. ఆక్రమణలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. **-కరెన్సీనగర్, న్యూస్‌టుడే**

రహదారిలో నిలిపిన వాహనాలు

సమష్టి నిర్ణయం మేరకు అభివృద్ధి పనులు చేయాలి

కృష్ణలంక, న్యూస్‌టుడే : డివిజన్ పరిధిలో అయ్యప్ప ఆలయ అభివృద్ధి పనులను కమిటీ నిర్ణయం మేరకు చేపట్టాల్సిందిగా జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ అమ్మిశెట్టి వాసు సూచించారు. 16వ డివిజన్ బాలాజీనగర్ సమీపంలోని బందరు కాలువ తీరంలో గతం నుంచి అయ్యప్ప ఆలయం జి.వేణు పర్యవేక్షణలో ఉందని ఆయన చెప్పారు. ఆలయం, ఇతర ఉపాలయాల పునరుద్ధరణ పనుల నిమిత్తం కొన్ని నిర్మాణాలను ఇటీవల ఆయన తొలగించారని పేర్కొన్నారు. దీనిపై స్థానికులు విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్ తదితర ధార్మిక సంస్థలు, రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లడంతో వివాదం తలెత్తిందని తెలిపారు. దీంతో శనివారం ఆయా సంస్థల సభ్యులు, రాజకీయ పార్టీల నాయకులు, డివిజన్ మాజీ కార్పొరేటర్ తదితరులు ఆలయ ప్రాంతాన్ని పరిశీలించి సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా ఉన్న ఆలయాన్ని ఏ ఒక్కరి నిర్ణయం, సమ్మతి లేకుండా అభివృద్ధి పనుల పేరుతో ఏకపక్షంగా కూల్చివేయడం సరికాదని, పునరుద్ధరణ, ఇతరత్రా పనులు ఆగమ శాస్త్రానికి లోబడి చేయాలి తప్పించి ఒక్కరి నిర్ణయంతో చేపట్టకూడదని తీర్మానించినట్లు ఆయన పేర్కొన్నారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. వీహెచ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుట్టి శ్రీహరి, కాజా కిరణ్, భాజపా తూర్పు నియోజకవర్గ బాధ్యుడు పోతంశెట్టి నాగేశ్వరరావు, 16వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహదూర్, భజరంగ్‌దళ్ ప్రాంత ప్రముఖ్ శ్రీకాంత్, జనసేన డివిజన్ పార్టీ అధ్యక్షుడు శివరామకృష్ణ పాల్గొన్నారు.

ప్రకటన

నా క్లయింట్స్ అయిన విజయవాడ వాస్తవ్యులు పట్నాన గోవిందరావు గారు మరియు పట్నాన రాజేశ్వరి గారి సంజాయిషీ పొంది యావన్మందికి తెలియజేయునది ఏమనగా..

దిగువ షెడ్యూలు ఆస్తిని గూనా వెంకట రత్నం గారి కుమారుడు గూనా ఆదినారాయణ గారు వారి సోదరుడు అయిన గూనా నాగేంద్రప్రసాద్ గారు వారి తాలూకు స్థిరాస్తులను విభాగములు చేసుకొనుచూ అందుకు నిదర్శనముగా ది. 23-09-2015వ తేదీన ఒక పార్టీషన్ దస్తావేజు వ్రాసుకొని సదరు దస్తావేజును పటమట సబ్‌రిజిస్ట్రారు వారి ఆఫీసులో 1వ పుస్తకంలో ద.నెం. 6239/2015 నెంబరు దస్తావేజుగా రిజిష్టర్ చేయించుకుని సదరు పార్టీషన్ దస్తావేజు ప్రకారం వారికి సంక్రమించినటువంటి బి షెడ్యూలు దాఖలా ఆస్తిని సర్వ సంపూర్ణ హక్కుభుక్తములతో అనుభవించుచూ దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని మా క్లయింట్స్‌కు విక్రయించుటకు ఖరారుపడి కొంత సొమ్మును బయానాగా ఇచ్చి మిగిలిన సొమ్మును రిజిష్టర్ కాలములో ఇచ్చుటకు సమ్మతించి విక్రయ ఖరారునామా వ్రాసుకొనియున్నారు. దిగువ షెడ్యూలు ఆస్తిపై ఎవరికైననూ ఎటువంటి ఆక్షేపణలు, చెల్లదగు క్రయములు, కోర్టు జప్తులు, ఇంజక్షన్లు, భాగలబ్ధి తగాయిదాలు వగైరాలు ఏమైనా ఉన్నచో ఈ ప్రకటన వెలువడిన 7 రోజులలోగా ఈ దిగువ తెలిపిన అడ్రస్‌కు Reg. Post Ack. Due ద్వారా తెలుపవలెను. ఏ విధమైన క్రయములు రాని యెడల సదరు ఆస్తి నిష్పేచీ అని తలచి నా క్లయింట్ క్రయమును పొందెదరు. తదుపరి వచ్చు క్రయములకు నా క్లయింటును ఎంత మాత్రము బైండ్ చేయజాలరని తెలియపరచడమైనది.

షెడ్యూలు: లోగడ కృష్ణా జిల్లా ప్రస్తుతం యన్.టి.ఆర్. జిల్లా విజయవాడ రిజిస్ట్రేషన్ జిల్లా పటమట సబ్‌రిజిస్ట్రార్ వారి ఇలాకా, విజయవాడ కార్పొరేషన్ ఏరియాలోని, విజయవాడ కృష్ణలంక, డైవర్‌పేట, ఆనందభవన్ రోడ్డులోని ఆస్తికి రెవెన్యూ వార్డు నెం. 10, బ్లాకు నెం.8, NTS No. 311, పాత మున్సిపల్ వార్డు నెం. 30 దరిమిలా మున్సిపల్ వార్డు నెం. 30బి దరిమిలా మున్సిపల్ వార్డునెం 34, ప్రస్తుత మున్సిపల్ వార్డు నెం. 24 పాత అసెస్మెంట్ నెం. 28288బి దరిమిలా అసెస్మెంట్ నెం. 240981, కొత్త అసెస్మెంట్ నెం. 1073120323, పాత డోరు నెం. 41-26-31, కొత్త డోర్ నెం. 41-26/-39 దాఖలా స్థిరాస్తికి **హద్దులు: తూర్పు:** మున్సిపల్ రోడ్డు, **దక్షిణం:** గూనా నాగేంద్రప్రసాద్ గారు, తూర్పపాటి నాగేశ్వరరావు గారికి విక్రయించిన ఆస్తి, **పడమర:** మున్సిపల్ దోభీఖానా, **ఉత్తరం:** దిర్శాసి లక్ష్మయ్య గారి ఆస్తి. ఈ నాలుగు హద్దుల మధ్య చ.గ.190లు లేక చ.మీ. 108.69లు స్థిరాస్తి నివేశ స్థలమున్నూ యిందలి చ.అ.647.0లు ప్లింథేరియాలో గల ఆర్.సి.సి.దాబా కట్టడముతో సహాయున్నూ సదరు కట్టడములకు సంబంధించిన యావద్విషిష్ట కలప వగైరా సామానులతో సహాయున్నూ యిందలి కరెంటు ఫిట్టింగు నెం. 6424109097429లు గల సర్వీసు, సెక్యూరిటీ డిపాజిట్, లైట్లు, బాత్‌రూమ్, బోరింగ్ పంపు, మున్సిపల్ వాటర్, ట్యాప్ కనెక్షన్ నెం. 30ఎ/89, దాని సెక్యూరిటీ డిపాజిట్, మోటార్‌తో సహాయున్నూ యావత్తు యీజ్‌మెంట్ హక్కులతో సహాయున్నూ సదరు ఆస్తిపై నాకు గల యావత్తు యీజ్‌మెంట్ హక్కులతో సహా.

L.S.Pavan Kumar, Advocate
Off: 31-3-4/C-1, Upstairs of Priya Food,
Sardar Patel Road, Maruthi Nagar, Vijayawada.
Ph No. 92469 88678

మురుగు ముందుకు సాగదే?

నాలుగో డివిజన్ వినాయక్ థియేటర్ పక్కన లయోల రోడ్డులో కాలువ పూడి మురుగు ముందుకు సాగడం లేదు. ఇటీవల కురిసిన వర్షంతో హైవే సర్వీస్ రోడ్డు ముంపునకు గురై రాకపోకలు స్తంభించాయి. తరచూ కాలువలో వ్యర్థాలు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దుర్వాసన వస్తోందని కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. **-కరెన్సీనగర్, న్యూస్‌టుడే**

లయోల కళాశాల వద్ద కాలువలో వ్యర్థాలు

రాష్ట్ర స్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్ నేడు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో 9న గాంధీనగర్‌లోని సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్‌లో రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల మాస్టర్స్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తామని ఆ సంఘ అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఓబుల్‌రెడ్డి, కార్యదర్శి ఐ.రమేష్ తెలిపారు. 25+ నుంచి ప్రతి ఐదేళ్లకు ఒక కేటగిరి చొప్పున మొత్తం 13 కేటగిరిల్లో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఫ్రీస్టైల్, బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, బటర్‌ఫ్లై, 200 మీటర్ల వ్యక్తిగత ఈవెంట్లలో పోటీలు జరుగుతాయని వివరించారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర మాస్టర్స్ జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. ఎంపికైనవారు 21 నుంచి 23 వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగే 21వ జాతీయ మాస్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.

కోడి పందేల శిబిరంపై దాడి

చిట్టినగర్, న్యూస్‌టుడే: కోడి పందేలు ఆడుతున్న శిబిరంపై దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కొత్తపేట సీఐ చిన కొండలరావు తెలిపారు. విజయవాడ శివారు ప్రాంతమైన పి.నైనవరం గ్రామ పరిధిలో కోళ్లకు కత్తులు కట్టి పందేలు వేస్తున్నట్లు తమ సమాచారం అందగా సిబ్బందితో ఆ శిబిరంపై దాడి చేసినట్లు తెలిపారు. రూ.5,600, ఒక కోడి, రెండు కత్తులు, 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఘనంగా అయ్యప్పస్వామి పడిపూజ

పటమట, న్యూస్‌టుడే : ప్రముఖ న్యాయవాది కొంపల్లి అరుణ్ కుమార్ (నాని), భాను ప్రకాష్ ఆధ్వర్యంలో బృందావన్ కాలనీలో ఆదివారం నిర్వహించిన పడిపూజ మహోత్సవం నిర్వహించారు. గురుస్వామి తోట శివగురు స్వామి గణపతి, కుమారస్వామి, మెట్ల పూజలు చేయించారు. అయ్యప్ప స్వామి పూజ అనంతరం విగ్రహానికి పంచామృతాభిషేకం, కుంకుమ, చందన, పసుపు, భస్మాభిషేకాలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధ, సామినేని ఉదయభాను, తెదేపా నేతలు గద్దె క్రాంతి కుమార్, బోండా రవి తేజ, సిద్ధార్థ, జనసేన నేత అమ్మిశెట్టి వాసు, కృష్ణలంక సీఐ నాగరాజు తదితరులు హాజరయ్యారు. అయ్యప్ప స్వాములు ఆలపించిన గీతాలతో బృందావన్ కాలనీ మార్మోగింది.



అందంగా స్వామి మండపం

ఎంపీ శివనాథ్‌ను కలిసిన సినీ నిర్మాత అశ్వనీదత్

పటమట, న్యూస్‌టుడే : వైజయంతి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత చలసాని అశ్వనీదత్ శనివారం గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్‌లో ఎంపీ కేశినేని శివనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ కార్యాలయంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురామ్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను కూడా ఆయన కలిశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ శివనాథ్ కృషిని అభినందించారు. అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, సినీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.



ఎంపీ శివనాథ్‌తో అశ్వనీదత్, చిత్రంలో నెట్టెం రఘురామ్, బుద్దా వెంకన్న

'సత్యభారత్'పై కథల పోటీలు

పటమట, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారకనిధి, గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'సత్యభారత్' అంశంపై కథల పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థల ఛైర్మన్ కె.పి.సి.గాంధీ తెలిపారు. విద్యార్థి దశ నుంచి మార్పు రావాలంటే మంచితనం, మానవత్వం, సత్యం, దృఢ సంకల్పం వంటి అవసరమైన అంశాలను ఎంపిక చేసుకుని కథల రూపంలో అందించాలని పేర్కొన్నారు. 1 నుంచి 3వ తరగతి విద్యార్థులు 500 పదాలతో పాటు బొమ్మలతో.. 4 నుంచి 7వ తరగతుల విద్యార్థులు 800 పదాల్లో.. 8 నుంచి 10వ తరగతి విద్యార్థులు 1200 పదాల్లో కథ ఉండాలని సూచించారు. పైన తెలిపిన మూడు విభాగాలకు వేర్వేరుగా నగదు బహుమతులు అందజేస్తారని తెలిపారు. కథలను డిసెంబర్ 10లోపు 91105 51952 నంబరుకు వాట్సాప్ చేయాలని పేర్కొన్నారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, తిరుమలగిరి, జగ్గయ్యపేట మండలం, NTR జిల్లా

ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్ ప్రకటన

దేవస్థానమునకు అవసరమైన పచారీ సామాగ్రి సప్లై చేయుటకు ది.01-01-2026 నుండి 31-12-2026 వరకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్లు పిలుచుటకు జరుగుచున్నది. టెండర్ ఐ.డి. 862426 EMD రూ. 2,00,000/- పూర్తి వివరముల కొరకు tender.apeprocurement.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. ది. 25-11-2025 సా॥ 4 గం॥ కల్లా టెండర్లు దాఖలు చేయవలెను.

ఛైర్మన్, ధర్మకర్తల మండలి | సం/- సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి

ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే : ప్రపంచ రోంట్గెన్ (రేడియోగ్రఫీ) దినోత్సవం సందర్భంగా ఎక్స్‌రేలను కనుగొన్న విల్హెల్మ్ కాన్రాడ్ రోంట్గెన్ సేవలను సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా. ఎ.ఏడుకొండలరావు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్ డా.ఏవీ రావు కొనియాడారు. శనివారం కొత్త ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం నిర్వహించారు. రోంట్గెన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రేడియాలజీ విభాగాధిపతి డా.పార్వతీశం తదితరులు పాల్గొన్నారు.

రోంట్గెన్ చిత్రపటం వద్ద ఏడుకొండలరావు, ఏవీ రావు తదితరులు

సమాజసేవలో నిజమైన ఆనందం

కరెన్సీనగర్, న్యూస్‌టుడే : సమాజంలో సేవ చేయడంలో నిజమైన ఆనందం ఉంటుందని విశ్రాంత పోలీసు అధికారుల సంఘం విజయవాడ అధ్యక్షుడు ఎ.ఎస్.ఎన్.రెడ్డి అన్నారు. సంఘం ఆధ్వర్యంలో గుణదల విజయ మేరీ అంధుల పాఠశాల విద్యార్థులకు 50 కిలోల బియ్యం, 25 కిలోల కందిపప్పు, 15 లీటర్ల వంట నూనె, ఇన్వర్టర్, బ్యాటరీని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో ఉన్న సమయంలో ఒక వైపు శాంతిభద్రతలను కాపాడుతూ.. మరో వైపు సమాజానికి ఎంతో సేవ చేశామని, ఇప్పుడు ఉద్యోగ విరమణ చేసినా సమాజ సేవ చేయడం సంతృప్తి కలిగిస్తోందని చెప్పారు. ప్రతి నెలా ఇలాంటి సేవా కార్యక్రమాలు సంఘం తరపున నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు మునుసూరి రవీంద్రనాథ్ ఠాగూర్, కోశాధికారి బి.రాజారావు, కార్యదర్శి డీవీ నాగేశ్వరరావు, మాజీ కోశాధికారి జీఎస్ఎన్ మూర్తి, కార్యవర్గ సభ్యులు డీఎన్ మహేష్, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

అంధుల పాఠశాల విద్యార్థులతో విశ్రాంత పోలీసు అధికారుల సంఘ ప్రతినిధులు

కనకదాస్‌కు ఘన నివాళి

చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న రవీంద్రరావు, అధికారులు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : భక్త కనకదాస్ రచనలు ఎందరికో స్ఫూర్తి అని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (జీ) రవీంద్ర అన్నారు. ప్రధాన కార్యాలయంలో శనివారం భక్త కనకదాస్ 516 జయంతి సందర్భంగా ఉద్యోగులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రతి ఒక్కరూ కనకదాస్ రచనల గురించి తెలుసుకోవాలని చెప్పారు. ఆయన నరసింహ స్తోత్రం, రామధ్యాయ మంత్రం, మోహన తరంగిణి అనే గొప్ప రచనలు చేశారని అన్నారు. నలచరిత్ర, హరిభక్తిసార తదితర గ్రంథాలు కన్నడంలో రచించినట్లు వివరించారు. కార్యక్రమంలో అధికారులు కె.అర్జునరావు, అన్నపూర్ణ, బాబూ శ్రీనివాస్, గోపాలకృష్ణ నాయక్, శ్రీనివాసరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.

ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌కు జరిమానా

కృష్ణలంక, న్యూస్‌టుడే : ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌కు పోలీసులు జరిమానా విధించారు. విజయవాడ- చెన్నై ఇంటర్ సిటీ ట్రావెల్స్ బస్సు శనివారం రాత్రి సుమారు 8.30కు చెన్నై వెళ్లే క్రమంలో కనకదుర్గమ్మ వారధి కూడలి వద్దకు చేరుకుంది. ఎక్కాల్సినవారు ఉండటంతో తమిళనాడుకు చెందిన బస్సు డ్రైవర్ వీరబాస్కర్ గుంటూరు బస్టాపు వద్ద బస్సు ఆపాడు. అదే సమయంలో గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి మానవ అవయవాలు వెళుతున్నాయన్న సమాచారంతో పోలీసులు వారధి పరిసరాల్లో ట్రాఫిక్ ఆపి.. గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. పోలీసులు బస్సు తీయాలని డ్రైవర్‌కు చెప్పగా నిరాకరించి.. బస్సును రహదారికి మధ్యలో నిలిపేందుకు యత్నించాడు. దీంతో పోలీసులకు, డ్రైవర్‌కు వాగ్వాదం జరిగి.. పోలీసులు అతడిని వారధి వద్ద ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తీసుకెళ్లారు. డ్రైవర్‌కు ట్రాఫిక్ సీఐ బాలమురళీకృష్ణ జరిమానా విధించి పంపారు. డ్రైవర్ నిర్లక్ష్యానికి తాము అధిక సమయం నిరీక్షించాల్సి వచ్చిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

శిరస్త్రాణ ధారణతో సురక్షిత ప్రయాణం

కృష్ణలంక, న్యూస్‌టుడే : సురక్షిత ప్రయాణానికి శిరస్త్రాణం ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం అవసరమని ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం అన్నారు. కృష్ణలంక జాతీయ రహదారి నేతాజీ వంతెన వద్ద శనివారం ఆమె వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. శిరస్త్రాణాలు, సీటు బెల్టులు ధరించిన వారికి పూలు ఇచ్చి అభినందించారు. ట్రాఫిక్ సీఐ బాల మురళీకృష్ణ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

శిరస్త్రాణం ధరించిన యువతికి గులాబీ ఇస్తున్న ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం

11న యోగాసన జట్ల ఎంపిక

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : స్థానిక డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయ ప్రాంగణంలో 11న వర్సిటీ యోగాసన స్త్రీ, పురుషుల జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తామని వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఇ.త్రిమూర్తి తెలిపారు. వర్సిటీకి అనుబంధంగా ఉన్న వైద్య, దంత, ఆయుర్వేద, హోమియోపతి, యునాని, బీఎన్‌వైఎస్, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్‌టీ కళాశాలల విద్యార్థులు తలపడేందుకు అర్హులన్నారు. ఎంపికైనవారు త్వరలో జరిగే ఆలిండియా అంతర్ విశ్వ విద్యాలయాల యోగాసన ఛాంపియన్‌షిప్‌లో వర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఆసక్తిగల వారు అర్హత పత్రాలతో 11న ఉదయం 10.30 గంటలకు వర్సిటీ ప్రాంగణంలో హాజరు కావాలని ఆయన సూచించారు.

అంతర్ పాఠశాలల క్రికెట్ విజేత 'వీపీఎస్' జట్టు

విజేతలతో స్కూల్ ప్రిన్సిపల్ మేడా సీతారామయ్య, జట్ల శిక్షకులు, పీఈటీలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల్లో భాగంగా స్థానిక వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ మైదానంలో నిర్వహిస్తున్న అంతర్ పాఠశాలల క్రికెట్ టోర్నీలో ఆతిథ్య వీపీ సిద్ధార్థ స్కూల్ జట్టు విజేతగా నిలిచింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వీపీ సిద్ధార్థ స్కూల్ జట్టు ఆరు వికెట్ల తేడాతో సర్ సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ (ఏలూరు) జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన వీపీఎస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. బదులుగా 60 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వీపీఎస్ జట్టు 9.1 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ టోర్నీలో నిఖిల్ సాయి 'ఉత్తమ బౌలర్'గా, సాహుల్ 'ఉత్తమ బ్యాట్స్‌మన్'గా, పూజిత్ సాయి 'ఉత్తమ ఆల్‌రౌండర్'గా ఎంపికయ్యారు. విజేతలకు త్వరలో నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని స్కూల్ ప్రిన్సిపల్ మేడా సీతారామయ్య తెలిపారు.

మహారాజశ్రీ అవనిగడ్డ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో
IP No: 10/2025

Between

Chakka Murali Mohan Rao (చెక్క మురళీమోహన్‌రావు) - పిటీషనర్/ డెటార్

సనకా నాగ రామాంజనేయులు & 46 ఇతరులు - రెస్పాండెంట్స్ / రెస్పాండెంట్

1. సనకా నాగ రామాంజనేయులు, S/o కుటుంబరావు, 45 సం. D.No. 3-59 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
2. సనకా రామరత్నం, W/o కుటుంబరావు, 65 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
3. సనకా నాగ రాజకుమారి, W/o నాగరామాంజనేయులు, 40 సం. D.No. 3-89, R/o నాగాయలంక, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
4. Polavarapu Subbarao, S/o రాఘవరావు, 70 సం. పోరంకి, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
5. బొడుగు సాంబశివరావు, S/o పకీరాముడు, 70 సం. పటమట - పెనమలూరు మండలం కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్స్, VJA.
6. [illegible]
7. [illegible]
8. [illegible]
9. [illegible]
10. [illegible]
11. కోడూరు కృష్ణమోహన్, S/o విజయసారథి, 55 సం. పోరంకి, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
12. చెక్క హనుమంతరావు, S/o నాంచారయ్య, 60 సం. మొగల్రాజపురం, విజయవాడ జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
13. కోట భానుప్రకాశ్, S/o సాంబశివరావు, 58 సం. భవానీపురం, విజయవాడ, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
14. [illegible]
15. కపిలవాయి చంద్రశేఖర్, S/o నారాయణరావు, 40 సం. R/o భవానీపురం, విజయవాడ జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
16. కోట శ్రీనివాస్, S/o సాంబశివరావు, 59 సం. R/o భవానీపురం, విజయవాడ, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
17. గూడూరు గోపాలరావు, S/o సీతారామయ్య, 60 సం. R/o వణుకూరు, పెనమలూరు మండలం, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
18. నగులూరు వెంకటేశ్వరరావు, S/o మాధవరావు, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
19. [illegible] HYD.
20. [illegible] HYD.
21. [illegible] HYD.
22. [illegible] VJA.
23. [illegible] VJA.
24. [illegible]
25. [illegible]
26. [illegible]
27. [illegible]
28. [illegible]
29. [illegible]
30. [illegible]
31. [illegible] VJA.
32. [illegible] NTR District, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
33. గుడివాడ గోపాలకృష్ణ, S/o నాగయ్య, 60 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
34. గుడివాడ బాల రమ్య, D/o గోపాలకృష్ణ, 24 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
35. [illegible]
36. [illegible]
37. నదేపల్లి ప్రభాకరరావు, S/o కృష్ణారావు, 60 సం. R/o చిన్నంపేట విలేజ్, చాట్రాయి మండలం, NTR జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, చాట్రాయి.
38. [illegible]
39. [illegible] 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
40. [illegible] 40 సం. R/o D.No. 4-12, [illegible] పోరంకి, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
41. [illegible] 45 సం. Same above, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
42. [illegible] 60 సం. D.No. 3-109, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
43. [illegible] 62 సం. D.No. 4-116, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
44. [illegible] 60 సం. R/o D.No. 33-41/17 HIG, [illegible] విశాఖపట్నం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VSP.
45. [illegible]
46. [illegible]
47. [illegible]

[illegible] 20-11-2025వ తేది [illegible] 20-11-2025వ తేది ఉదయం 10.30 గంటలకు [illegible]

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల మేరకు ప్రచురించడమైనది)

ఇట్లు, బడే వేంకట శేషగిరిరావు, M.A., LL.B., బండే రఘుకుమార్, B.A., LL.B.
అడ్వకేట్స్, అవనిగడ్డ- 521 121, ఫోన్: 89784 49761

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

అంకితభావంతో పని చేస్తే గుర్తింపు

అల్లూరు (వీరులపాడు) : ఎన్టీఆర్ జిల్లా బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా శాఖ ఆధ్వర్యంలో శానిటరీ మేస్త్రీ బెజ్జం భూషణానికి మండల పరిధిలోని అల్లూరులో శనివారం సన్మానం నిర్వహించారు. అక్టోబర్ నెలలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కంచికచర్ల పంచాయతీ పరిధిలో పని చేస్తున్న బెజ్జం భూషణం పారిశుద్ధ్యం విభాగంలో అందించిన సేవలకు స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్ అవార్డును కలెక్టర్ లక్ష్మీశ నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. అంకితభావంతో పని చేస్తే గుర్తింపు లభిస్తుందని, దీనికి నిదర్శనమే భూషణం అని పేర్కొన్నారు. సొసైటీ గౌరవాధ్యక్షుడు పిల్లి స్వామిదాస్, రచయిత తంగిరాల సోని పాల్గొన్నారు.

నందిగామ

•నందిగామ •జగ్గయ్యపేట

మఠం శివాలయానికి విరాళం

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: పట్టణంలో కృష్ణ శిలలాతో నిర్మిస్తున్న మఠం శివాలయానికి వల్లూరి సురేష్, రజిత, సాయికృష్ణ, సాహితీ రూ.50 వేలు విరాళంగా అందించారు. ఆలయ కమిటీ సభ్యులు విరాళాన్ని స్వీకరించి దాతలకు స్వామివారి జ్ఞాపికలు అందించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

జగ్గయ్యపేట: 8008 574714, నందిగామ: 8008 574713

స్పందనకు వందనం

◆ చందర్లపాడు ఎస్సీకాలనీలో మూడు, పడమట బజారులో రెండు వీధి దీపాలు వెలగటం లేదని స్థానికులు మేమున్నాం మీకు తోడు ద్వారా పంచాయతీ కార్యదర్శి సాయిరాం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి దీపాలు ఏర్పాటు చేయించారు. ◆ స్థానిక ధర్మ చెరువు, రెడ్డిబజారు, బీసీకాలనీలో పలు ప్రాంతాల్లో కాలువలు పూడి మురుగు పారడం లేదని స్థానికులు మేమున్నాం మీకు తోడు ద్వారా పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కాలువల్లో పూడిక తీయించారు. ◆ చందర్లపాడు పంచాయతీ పరిధిలోని పాటెంపాడులో మూడు వీధి దీపాలు వెలగటం లేదని పంచాయతీ కార్యదర్శికి స్థానికులు తెలిపారు. ఆయన దీపాలు ఏర్పాటు చేయించారు. - **చందర్లపాడు, న్యూస్‌టుడే**

గో సంరక్షణకు నగదు అందజేత

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో గో సంరక్షణకు ఖమ్మం జిల్లాకు చెందిన అన్వాడి ముఖేష్ రెడ్డి, రవళీ దంపతులు రూ.10116 విరాళం అందించారు. వారికి ఆలయ అర్చకులు, వేదపండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అమ్మవారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ బద్దుల కృష్ణమోహన్ పాల్గొన్నారు.

ర్యాపిడ్ కిట్టు.. అక్రమ రవాణా అరికట్టు

○ రేషన్ బియ్యం గుర్తింపునకు ప్రభుత్వం చర్యలు
○ అధికారులు చిత్తశుద్ధి చూపితేనే ప్రయోజనం

నందిగామ, పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే

రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం ర్యాపిడ్ కిట్లను తీసుకొచ్చి.. క్షేత్రస్థాయిలో సిబ్బందికి సరఫరా చేసింది. వీటి వినియోగంపై పౌర సరఫరాల శాఖ అధికారులకు అవగాహన కల్పించారు. నందిగామ డివిజన్‌లో చౌక బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చౌక బియ్యం అక్రమ రవాణా పట్టుబడిన సమయంలో వాటిని గుర్తించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతుంటారు. కొన్నిసార్లు చౌక బియ్యం కావని పట్టుకున్న వాటిని పంపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శాస్త్రీయంగా నిర్ధారించేందుకు కిట్లు పంపిణీ చేశారు.

◆ నందిగామ పౌర సరఫరా శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల్లో కొందరు అధికారులు, కొందరు నాయకులు పూర్తిగా రేషన్ మాఫియాకు సహకరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ర్యాపిడ్ కిట్లు ఇచ్చినా వాటిని వినియోగిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నందిగామ నియోజకవర్గంలో కేవలం మామూళ్లే నెలకు మండలానికి రూ.10 లక్షలు చొప్పున రూ.40 లక్షలు రేషన్ మాఫియా అందిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం అధికారులు పని చేస్తే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుంది.

పరీక్షలు ఇలా చేస్తారు

కార్డుదారులకు క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ రేషన్ కార్డులు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందుకు ఈ-పౌర సరఫరాల యాప్ తీసుకొచ్చారు. నందిగామ డివిజన్‌లోని 309 రేషన్ దుకాణాలకు ఆధునిక ఈ పోస్ యంత్రాలు సరఫరా చేశారు. దుకాణాల్లో జరిగే ప్రతి లావాదేవీ ఇందులో నమోదు చేసి, సరకుల రాయితీ, ఇతర వివరాలతో డీలర్లు రశీదులు ఇస్తున్నారు. ఇప్పుడు ర్యాపిడ్ కిట్లను పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు, ఏఎస్‌వోలకు అందజేశారు. నందిగామ డివిజన్‌లో నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట పీడీఎస్ డీటీలకు ర్యాపిడ్ కిట్లు సరఫరా చేశారు. వంద గ్రాముల రేషన్ బియ్యంలో ఐరన్, బీ12, ఫోలిక్ యాసిడ్ పోషకాలు కలిగి ఉన్న బియ్యం కలిపి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. వీటిని కార్డుదారులకు పంపిణీ చేస్తారు. మార్కెట్‌లో లభ్యమయ్యే బియ్యంలో ఇలా పోషకాలు కలిగిన బియ్యం కలపరు. అక్రమంగా తరలిస్తూ రేషన్ బియ్యం పట్టుబడితే ర్యాపిడ్ కిట్‌లోని రసాయనాలను వాటిపై పిచికారీ చేస్తారు. బియ్యం ముదురు ఎరుపు రంగులోకి మారితే రేషన్ బియ్యంగా గుర్తించి చర్యలు తీసుకుంటారు.

◆ నందిగామ డివిజన్‌లో కార్డులు వివరాలు నందిగామ డివిజన్‌లోని ఏడు మండలాల్లో 310 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. వీటిలో 1,62,865 రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా 1433 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు.

బియ్యం పరిశీలించే ర్యాపిడ్ కిట్

కిట్లతో చౌక బియ్యం గుర్తింపు

ప్రభుత్వం సరఫరా చేసిన ర్యాపిడ్ కిట్లతో చౌక బియ్యం గుర్తించవచ్చు. దీనివల్ల అక్రమ రవాణా జరిగితే వెంటనే చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. చౌక బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటాం.

- కె.బాలకృష్ణ, ఆర్డీవో, నందిగామ

పట్టపగలే ఇంట్లో చోరీ.. బంగారం, వెండి మాయం

పగలగొట్టిన బీరువా లాకరు

జయంతి (వీరులపాడు), న్యూస్‌టుడే : మండల పరిధిలోని జయంతిలో పట్టపగలే ఇంటి తాళం పగలగొట్టి దొంగతనం చేశారు. శిక్షణ ఎస్సై కె.కిరణ్ వివరాల మేరకు... గ్రామానికి చెందిన రావుల అయ్యప్ప రెడ్డిది వ్యవసాయ కుటుంబం. భార్య సంధ్యారాణి శుభకార్యం నిమిత్తం కుమారుడిని తీసుకొని గుంటూరు వెళ్లింది. అయ్యప్ప శనివారం ఉదయం పొలం పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. తర్వాత అతని ఇంటి తలుపులు తెరచి ఉండటాన్ని గమనించిన ఎదురింటి శేషారెడ్డి సంధ్యారాణికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆమె వెంటనే భర్తకు తెలపగా, అతను ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి పరిశీలించగా.. దొంగలు బీరువా పగలగొట్టి బంగారం, వెండి, నగదు చోరీ చేసినట్లు గుర్తించాడు. పోలీసులకు తెలపగా.. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించాయి. గ్రామంలోని సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సుమారుగా 164 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి, రూ.20 వేల నగదు చోరీ చేసినట్లు బాధితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

అనధికార విద్యుత్తు కోత.. జనానికి వెత

నందిగామ, న్యూస్‌టుడే : నందిగామలో శనివారం గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిపి వేయడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది అనాలోచితంగా రాత్రి వేళ మరమ్మతుల పేరుతో సరఫరా ఆపటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. స్థానిక విద్యుత్తు ఉప కేంద్రంలో మరమ్మతులు, నిర్వహణ పనులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు నందిగామతో పాటు ఐతవరం, అంబారుపేట, చందాపురం గ్రామాల్లో అధికారికంగా విద్యుత్తు సరఫరా ఆపేశారు. తర్వాత ముందస్తు సమాచారం లేకుండా స్థానిక పాత భారత్ టాకీస్ ప్రాంతంలో లైన్ల మరమ్మతులంటూ మధ్యాహ్నం మూడున్నర గంటలకు సరఫరా నిలిపివేశారు. రాత్రి 7:50 వరకు పునరుద్ధరించలేదు. ◆ దీంతో పట్టణంలోని భారత్‌టాకీస్, పాత బస్టాండ్, రామన్నపేట రోడ్డు, నెహ్రూనగర్, బీసీకాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్తు లేక స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. చిన్న పిల్లలు, వృద్ధులు దోమలకు, ఉక్కపోతకు, చీకట్లో ఇళ్లల్లో ఉండలేక నరకయాతనకు గురయ్యారు. 55 వేల జనాభా ఉన్న పురపాలక సంఘ పరిధిలో ఒకే రోజు గంటల తరబడి విద్యుత్తు లేకపోవటం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీనిపై ఏడీఈ స్టాలిన్ మాట్లాడుతూ లైన్ల మరమ్మతులు చేశారని, రాత్రి వేళల్లో సరఫరా నిలిపి వేయకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ముప్పు ముంగిట చెత్త సంపద కేంద్రం

వరద ప్రవాహానికి కోతకు గురవుతున్న ప్రాంతం

కంచికచర్లలో కంచలమ్మ చెరువు వద్ద నిర్మించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ప్రమాదం అంచున ఉంది. చెరువు గట్టు మీద నిర్మించిన కేంద్రానికి ఒక వైపు చెరువు, మరో వైపు వాగు ఉంది. ఇటీవల భారీ వర్షాలకు వాగుకు వరదలు వస్తుండటంతో చెత్త సంపద కేంద్రం వద్ద మట్టి కోతకు గురవుతోంది. గత ఏడాదితో పోలిస్తే సుమారు పది అడుగుల మేర చెత్త సంపద కేంద్రం వద్ద మట్టి కోతకు గురైంది. అధికారులు స్పందించి మట్టి కోతకు గురవకుండా చర్యలు చేపట్టాలని, లేకుంటే సంపద కేంద్రానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు పేర్కొన్నారు. **-కంచికచర్ల, న్యూస్‌టుడే**

రహదారికి కోత.. ప్రయాణానికి వ్యథ

లింగాలపాడు- పాత బెల్లంకొండవారి పాలెం పంచాయతీరాజ్ రహదారి చెక్‌డ్యాం సమీపంలో భారీ కోతకు గురైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. వరద ఉద్ధృతికి రహదారి అంచు కోతకు గురై తూము, పైపులు బయటపడ్డాయి. ఇక్కడ రహదారిని తవ్వి పొలంలో కలిపేస్తున్నారు. పెద్దవరం, చెర్వుకొమ్ముపాలెం, కొత్త బెల్లంకొండవారిపాలెం గ్రామాల ప్రజలు ఈ రహదారి మీదుగా నందిగామకు రాకపోకలు సాగిస్తుంటారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయించాలని, ఆక్రమణ నుంచి రహదారిని కాపాడాలని వాహన చోదకులు కోరుతున్నారు.

- నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

కూడలి.. ప్రమాదాలకు లోగిలి

జాతీయ రహదారి- 65పై కీసర వద్ద నిర్మించిన స్వర్ణ టోల్ ప్లాజా జంక్షన్ నిత్యం ప్రమాదాలకు చిరునామాగా మారింది. జాతీయ రహదారిపై విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వాహనాలు, కీసర గ్రామానికి రెండు వైపులా గ్రామాల నుంచి వచ్చే వాహనాలు ఈ జంక్షన్ వద్ద కలుస్తాయి. వాహనాల వేగ నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారులు చర్యలు చేపట్టక కొద్ది కాలంగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. **- కీసర (కంచికచర్ల), న్యూస్‌టుడే**

బోర్ల మరమ్మతులు ప్రారంభం

మునేటిలో ఇసుకను కట్టగా పోస్తున్న జేసీబీ

రాఘవాపురం సామూహిక రక్షిత నీటి పథకం వద్ద మునేటిలో వరదనీటిలో ఉన్న బోర్లకు మరమ్మతులు శనివారం ప్రారంభించారు. ఇటీవలి మునేటి వరదకు బోర్లు మునిగి గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచింది. బోర్ల వద్దకు వరదనీరు రాకుండా జేసీబీతో ఇసుకను కట్టగా పోయిస్తున్నారు. బోర్లు, పైపులైన్‌కు మరమ్మతులు పూర్తయితే తాగునీటి పునరుద్ధరణకు వీలుపడుతుంది.

- నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

అసంపూర్తి భవనం.. అవస్థలు పదిలం

కొణకంచి(పెనుగంచిప్రోలు), న్యూస్‌టుడే: మండలంలోని కొణకంచి గ్రామంలో గ్రామ సచివాలయ భవన నిర్మాణం చివరి దశలో ఆగిపోయింది. గత వైకాపా ప్రభుత్వంలో ఆర్భాటంగా భవన నిర్మాణాన్ని చేపట్టారు. 80 శాతం పనులు పూర్తి అయ్యాయి. దీంతో గతంలో ఉన్న భవనంలోనే గ్రామ పంచాయతీ కార్యాలయం కొనసాగుతుంది. భవనం శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది, గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ సచివాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి వెంటనే అందుబాటులోకి తీసుకు రావాలని ప్రజలు కోరుతున్నారు.

◆ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆయుర్వేద వైద్యశాల, సచివాలయానికి వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన మురుగు కాలువలో పిచ్చిమొక్కలు పెరిగి అధ్వానంగా తయారైంది. డ్రెయిన్ నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా ఫలితం లేకపోయింది.

◆ ఎస్సీ కాలనీలో డ్రెయిన్లు నిర్మాణానికి నోచుకోలేదు. సిమెంట్ రోడ్ల పక్కన మురుగు కాలువలు దారుణంగా ఉన్నాయని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల విపరీతంగా దోమలు వస్తున్నాయని వాపోతున్నారు.

అధ్వానంగా డొంక రోడ్లు

◆ రోడ్డుపై వరద నీరు.. రాకపోకలకు అవస్థలు కొణకంచి నుంచి నవాబుపేట వైపు వెళ్లే రోడ్డులో మధ్యలో వరద నీరు ప్రవహిస్తుంది. దీనివల్ల రాకపోకలకు రైతులు, రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు తప్పడం లేదు. వరద ప్రవహించే ప్రాంతంలో రోడ్డుపై కల్వర్టు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. పొలాలకు వెళ్లే డొంక రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. గత పదేళ్ల నుంచి డొంక రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించట్లేదు.

◆ గ్రామంలో విద్యుత్తు లైన్‌లు తరుచూ దెబ్బతినడం వల్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోతుంది. దీనిపై ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వైభవంగా అయ్యప్ప పడి పూజ

పూజలో మాలధారులు

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: పెనుగంచిప్రోలులో తెదేపా నాయకుడు బొర్రా రమేష్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో అయ్యప్ప దీక్షాధారులు హాజరయ్యారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షుడు చింతల వెంకట సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

దాసాంజనేయస్వామికి పంచామృతాభిషేకం

నందిగామ గ్రామీణం: పల్లగిరిపై భవానీశంకరుని వాయులింగానికి శనివారం రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామికి అభిషేకం చేశారు. పుష్పాలు, బిల్వపత్రాలతో అలంకరించారు. 9న ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని దంపతులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, లక్ష్మీ కుబేర వ్రతాలు నిర్వహించనున్నారు. కె.కండ్రికలోని దాసాంజనేయ స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించారు. తమలపాకులు, సింధూరంతో అర్చన చేశారు. స్వామిని పుష్పాలతో అలంకరించారు.

కె.కండ్రికలో స్వామి

వేడుకగా సంకట హర చతుర్థి పూజలు

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ సాయి అయ్యప్ప దేవాలయ ఆవరణలో లక్ష్మీ గణపతికి శనివారం రాత్రి సంకట హర చతుర్థి పురస్కరించుకుని మహిళలు సామూహికంగా కుంకుమార్చన చేశారు. లక్ష్మీ గణపతి మూలమూర్తికి పంచామృతాభిషేకం, గరికతో సహస్ర నామార్చన చేశారు. మూలమూర్తిని పుష్పాలతో అలంకరణ చేశారు. దేవాలయ కమిటీ ఛైర్మన్ శాఖమూరు వంశీధర్, చిరుమామిళ్ల నారాయణ, ముక్కపాటి నాగయ్య, రాంబాబు, మోహనరావు, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. స్థానిక పాత బస్టాండులోని వరసిద్ధి వినాయకుడికి పంచామృతాభిషేకం చేశారు. గరికతో సహస్ర నామార్చన చేశారు. దేవాలయ కమిటీ ఛైర్మన్ అన్నవరపు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

సామూహిక కుంకుమార్చన

భజనలు చేస్తున్న సత్యసాయి సేవాదళ్ మహిళలు

◆ నందిగామ రైతుపేట భగవాన్ సత్యసాయి మందిరంలో బాబా 100వ జయంతి పురస్కరించుకుని 24 గంటల అఖండ భజనలు ప్రారంభించారు. సత్యసాయి సేవాసమితి కన్వీనర్ వాసుదేవరావు, చంద్రిక దంపతులు జ్యోతి వెలిగించారు. సత్యసాయి సేవాదళ్ మహిళలు ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు భజనలు నిర్వహిస్తారు. అఖండ భజనలు ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో నిర్వహిస్తున్నారని కమిటీ సభ్యులు తెలిపారు.

వైద్య శిబిరం నేడు

జి.కొండూరు : ధన్వంతరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కవులూరు గ్రామంలో ఆదివారం వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ జువ్వా వెంకటేశ్వరరావు తెలిపారు. మధుమేహం, రక్తపోటు, సాధారణ జబ్బులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇస్తామని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రకటన

జువ్వాజి చెన్నకేశవరావు S/o. జగన్నాధం అను నేను తక్కెళ్లపాడు గ్రామ పంచాయతీ సర్వే నెం. 99/1 & 99/3 లో Ac. 5.79 cents గల వ్యవసాయ భూమి; శ్రీ కసపర్తి వెంకట రమణ గారి భార్య కసపర్తి సుస్మిత గారి స్వాధీనంలో ఉండగా సదరు భూమిని కొనుగోలు చేస్తున్నాను. దీనిపై ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి వారం లోపు సంప్రదించగలరు. Phone: 88861 91686.

షెడ్యూలు: కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట సబ్‌డి॥, జగ్గయ్యపేట మండలం, తక్కెళ్లపాడు గ్రామ పంచాయతీ లిమిట్సులో ఉండబడిన తక్కెళ్ళపాడు గ్రామంలోని R.S No: 99/1రు, R.S.No.: 99/3రు Ac 5.79 cents దాఖలా శేరీ పల్లం భూమికి **హద్దులు: తూర్పు :** పోరంబోకు భూమి, **దక్షిణం** ఎన్.ఎస్.పి కాలువ, **పడమర :** కొత్తా వెంకటనర్సయ్య గారి భూమి, **ఉత్తరం :** డొంక. ఈ హద్దుల మధ్య Ac. 5.79 cents భూమికి హద్దులు.

KANTAMANENI PAVANI KUMARI
Advocate
T.S.P. LEGAL SERVICE
Teja Complex, Opp: Court Buildings, Station Road, MANGALAGIRI-522503.
Mobile: 89623 42347

విద్యార్థుల ఆకతాయితనం

బాలుడికి గాయం

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: జగ్గయ్యపేట పట్టణంలోని చెరువుబజార్‌కు చెందిన నలుగురు పిల్లలు శనివారం కబడ్డీ ఆడుతూ ఆకతాయి చేష్టలకు పాల్పడడంతో ఒక బాలుడు కత్తిపోటుకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. జగ్గయ్యపేట పార్క్‌లో వీరు ఆడుతున్న సమయంలో ఇద్దరు 9వ తరగతి బాలురు సరదాగా విసురుకున్న కత్తి ఒక బాలుడికి తగిలి వీపునకు గాయమైంది. దీంతో బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. అక్కడ పరీక్షలు, చికిత్స అనంతరం గాయపడ్డ బాలుడు క్షేమంగా ఉన్నాడని నిర్ధారించి శనివారం సాయంత్రానికి డిశ్చార్జ్ చేశారు.

● ఈ విషయమై సీఐ వెంకటేశ్వర్లును వివరణ కోరగా.. పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఇలా జరిగిందని.. దీనిపై కేసు నమోదు చేస్తామన్నారు. ఘటనలో బాధ్యులుగా బాలురు ఉండడంతో వారికి మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

నూతన పాలకవర్గం ఎన్నిక

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: జగ్గయ్యపేట పట్టణంలో శనివారం శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి విస్తృత స్థాయి సమావేశంలో నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కామిశెట్టి అమర్‌నాథ్, గుంటల లక్ష్మీనారాయణ, కోశాధికారిగా యర్రపోతు వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షులుగా గొగిశెట్టి మహేష్, చిట్టిపోతుల సత్యనారాయణ, గుత్తి విజయభాస్కర్, వంట్టెం మనోహర్‌లతో పాటు 15 మంది ఉపాధ్యక్షులు, 27 మంది సహాయ కార్యదర్శులు, 9 మంది మహిళా కార్యదర్శులను ఎన్నుకున్నారు. త్వరలోనే నియోజకవర్గ మండల పాలకవర్గాలను కూడా ఎన్నుకుంటామని ప్రతినిధులు తెలిపారు.

దేవుడి సొత్తూ వదల్లేదు

మైలవరం: మండలంలోని పొందుగల సమీపంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు హుండీలను ఎత్తుకెళ్లారు. శనివారం తెల్లవారుజామున ఆలయ తాళాలు పగలగొట్టి ఉండడంతో లోపల పరిశీలించగా చోరీ జరిగినట్లు గుర్తించి ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. హుండీలో సుమారు రూ.4000 కానుకలు ఉన్నట్లు చెబుతున్నారు. ఆలయానికి సమీపంలో ఒక తోటలో నివాసం ఉంటున్న వ్యక్తి ఇంట్లోనూ రూ.5000 నగదు అపహరించినట్లు బాధితులు చెప్పారు. సంఘటనా స్థలాలను ఎస్సై కే సుధాకర్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 98496 97616

సందడిగా ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యతో ఆలయ పాలకవర్గం

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: స్థానిక ముక్త్యాల రోడ్డులోని వరదరాజ స్వామి ఆలయానికి నూతన పాలకవర్గ ఛైర్మన్‌గా నియమితులైన భరత లక్ష్మీ పద్మావతి, సభ్యులు దేవత శ్రీరామ్మూర్తి, ఏనుగుల సీతారావమ్మ, కందిబండ రమేష్, ఉద్దంటి వాసు, గోలి రాఘవేంద్ర, గండికోట గోపాలకృష్ణ, గెల్లా ఫణీంద్రమణి శనివారం ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య, నందిగామ డివిజన్ ఇన్‌స్పెక్టర్ పవన్‌కల్యాణ్, ఈవోలు కుమారి, వైష్ణవి, అర్చకులు ముడుంబ తిరువెంగళాచార్యులు, జయప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

10న సామూహిక వ్రతాలు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని రుద్రభూమి శివాలయంలోని అన్నపూర్ణ సమేత రాజరాజేశ్వరీస్వామి సన్నిధిలో సోమవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10గంటలకు ఆరంభమయ్యే వ్రతంలో పాల్గొనే వారు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

జాతీయ పట్టణ సదస్సుకు హాజరు

సదస్సులో రాఘవేంద్ర తదితరులు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: దిల్లీలో శనివారం నుంచి ప్రారంభమైన జాతీయ పట్టణ సదస్సు-2025కు రాష్ట్రం నుంచి మున్సిపల్ ఛైర్మన్ హోదాలో ఎంపికైన జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మొదటి రోజు సదస్సులో పాల్గొన్నారు. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరైన సదస్సులో దేశవ్యాప్తంగా పాల్గొన్న వివిధ బాధ్యులతో కలిసి చర్చించడం సంతోషంగా ఉందని రాఘవేంద్ర పేర్కొన్నారు. ఇలాంటి సదస్సుల్లో పాల్గొనడం మున్సిపల్ స్థాయి అధికారులు, నాయకులకు ఎంతో ఉపయోగకరమని, పట్టణాల అభివృద్ధికి దిశానిర్దేశం అవుతుందని ఆయన 'న్యూస్‌టుడే'తో తెలిపారు.

వైభవం..చంద్రమౌళీశ్వరుడి కల్యాణోత్సవం

క్రతువు నిర్వహిస్తున్న రుత్వికులు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: పట్టణంలోని పురాతన చంద్రమౌళీశ్వరాలయంలో శనివారం స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పల్లికూన కేశవప్రసాద్, స్థానాచార్యులు పిల్లలమర్రి నాగకృష్ణశర్మ క్రతువు పూర్తి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు

నందిగామ, న్యూస్‌టుడే : రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం తగదని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు విమర్శించారు. స్థానిక గాంధీ సెంటర్‌లో శనివారం వైకాపా ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. పార్టీ నాయకులు కన్నెకంటి జీవరత్నం, వేల్పుల రమేష్, మహ్మద్ మస్తాన్, యార్లగడ్డ ప్రసాదు, నెలకుదటి శివనాగేశ్వరరావు పాల్గొన్నారు.

"స్వయంభూ వల్మీకోద్భవ"

శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానము, తిరుమలగిరి

ఫోన్: 94916 99726, 95333 88814, web: www.tirumalagirisvst.com

టెండర్/ బహిరంగ వేలం ప్రకటన

ఎన్.టి.ఆర్. జిల్లా, జగ్గయ్యపేట మండలం, తిరుమలగిరి గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునకు చెందిన బహిరంగ వేలం 1 సం॥రం కాలపరిమితికి అనగా **ది. 01-01-2026 నుండి ది. 31-12-2026 వరకు గాను ది.26-11-2025 ఉదయం గం. 11-00లకు** దేవస్థానం కార్యాలయం వద్ద టెండర్/బహిరంగ వేలము దేవదాయశాఖ అధికారుల సమక్షమున జరుపబడును. సదరు బహిరంగ వేలము నందు పాల్గొనువారు ఈ క్రింది ఉదహరించిన విధముగా ప్రథమ ధరావత్తు ముందుగా చెల్లించి సదరు బహిరంగ వేలము నందు పాల్గొనవలయును. ప్రథమ ధరావత్తు సొమ్మును డి.డి.ల రూపములో కార్యనిర్వహణాధికారి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, తిరుమలగిరి వారి పేరున మాత్రమే చెల్లించవలెను. నగదు స్వీకరించబడదు.

వ.నెం.	వేలము వేయు హక్కు వివరములు	కాలపరిమితి	ప్రథమ ధరావత్తు
1.	పాలు, బియ్యం, నెయ్యి, పప్పులు, వగైరా ప్రోగు చేసుకొను లైసెన్సు హక్కు (టెండర్/బహిరంగ వేలము)	ది.01-01-2026 నుండి ది.31-12-2026 వరకు	రూ. 1,00,000/-
2.	కొండక్రింద వున్న 12 షాపులయందు వ్యాపారము చేసుకొను లైసెన్సు హక్కు (విడివిడిగా పాటలు జరుపబడును) (టెండర్/బహిరంగ వేలము)	ది.01-01-2026 నుండి ది.31-12-2026 వరకు	షాపు 1కి రూ.20,000/-
3.	కొండ క్రింద వున్న క్యాంటిన్ నిర్వహించుకొను లైసెన్సు హక్కు (టెండర్/ బహిరంగ వేలము)	ది.01-01-2026 నుండి ది. 31-12-2026 వరకు	రూ. 25,000/-
4.	భక్తుల ఫొటోలు తీసుకొను లైసెన్సు హక్కు (టెండర్/బహిరంగ వేలము)	ది.01-01-2026 నుండి ది. 31-12-2026 వరకు	రూ.25,000/-
5.	కొండ క్రింద వున్న పొంగళి షెడ్డు నిర్వహించుకొను లైసెన్సు హక్కు (టెండర్/ బహిరంగ వేలం)	ది.01-01-2026 నుండి ది. 31-12-2026 వరకు	రూ. 25,000/-

1) ఈ పాటలు/టెండర్లు హిందూ దేవదాయ ధర్మదాయ శాఖ చట్టము మరియు శ్రీయుత కమిషనరు వారి ఆమోద ఉత్తర్వులకు లోబడి ఖాయపరచబడును. 2) పైన పేర్కొనబడిన పాటలన్నింటికీ హెచ్చుపాట కొట్టివేసిన వెంటనే చెల్లించవలయును. అట్లు చెల్లించని యెడల సదరు పాట రద్దు చేయబడి ప్రథమ ధరావత్తు దేవస్థానమునకు అపరాధము క్రింద చేయబడును. హెచ్చు పాట మొత్తమును కార్యనిర్వహణాధికారి, శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం, తిరుమలగిరి వారి పేరున డి.డి/ట్రాన్స్‌ఫర్ ద్వారా చెల్లించవలెను. నగదు స్వీకరించబడదు. షరతులు వర్తిస్తాయి.

ది. 08-11-2025, తిరుమలగిరి — ఛైర్మన్ & ధర్మకర్తల మండలి — సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి

శ్రీ స్వామివారి ఆలయంలో ప్రతినిత్యము అన్నప్రసాద వితరణ జరుగుచున్నది. "అన్నం పరబ్రహ్మ స్వరూపం" అన్నప్రసాద వితరణకు సహకరించండి. శ్రీస్వామి వారి కటాక్షమును పొందండి.

విజయవాడ పశ్చిమ

మాట్లాడుతున్న టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్ అజయ్‌కుమార్

నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

విజయవాడ నగరపాలక సంస్థ : నగరాభివృద్ధికి అనువైన ప్రణాళికలు తయారు చేయడంతో పాటు, నగర స్వరూపాన్ని మార్చడంలో ప్రణాళిక విభాగం ముఖ్యపాత్ర పోషిస్తుందని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్ అజయ్‌కుమార్, అసిస్టెంట్ సిటీప్లానర్ మోహన్‌బాబు, టౌన్ ప్లానింగ్ అధికారి వసీంబేగ్ అన్నారు. తూర్పులోని ఆర్టీసీ కాలనీ మున్సిపల్ ఇండోర్ క్రీడా ప్రాంగణంలో, పటమటలోని ఫన్ టైమ్స్ క్లబ్‌లో ప్రపంచ పట్టణ ప్రణాళికా దినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నగరాల విస్తీర్ణం, అభివృద్ధి, నూతన ప్రణాళికల అమల్లో ప్రణాళిక విభాగం కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. పట్టణాభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలు, ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని తెలిపారు. నగరవాసులంతా పట్టణాభివృద్ధిలో భాగస్వాములై మిగిలిన నగరాలతో పోటీ పడేందుకు సహకరించాలని కోరారు. అభివృద్ధి ప్రణాళికలకు నగరవాసులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాలనీవాసుల సందేహాలను నివృత్తి చేశారు. పలు సూచనలు చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

విజయవాడ వన్‌టౌన్ : 90320 99986

స్పందనకు వందనం

★ సౌరంగమార్గం వద్ద నూకాంబిక ఆలయం పక్క వీధిలో చెత్త తీయడం లేదని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇచ్చారు. దీనికి స్పందించిన పారిశుద్ధ్య అధికారులు కార్మికులతో చెత్త తీయించారు. ★ వాగుసెంటర్ వద్దపేట ప్రాంతంలో కుక్కల బెడద అధికంగా ఉందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇవ్వగా, స్పందించిన వెటర్నరీ విభాగం అధికారులు కుక్కలను పట్టారు. ★ చిట్టినగర్ బంకారామకృష్ణ వీధిలో రంగుమారిన మంచినీరు సరఫరా అవుతుందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇవ్వగా, స్పందించిన మంచినీటి విభాగం అధికారులు ఆ ప్రాంతంలో కాలువల పక్కనే ఉన్న పైపులైన్లను పరిశీలించారు. సమస్య లేదని ప్రజలకు అవగాహన కల్పించారు.

- న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

? చిట్టినగర్ గొల్లపాలెం గట్టు ఆర్‌సీఎం పాఠశాల వద్ద మురుగు కాలువలో చెత్త పేరుకుంది. **- శ్రీను, స్థానికుడు.**
✔ చెత్త తీయిస్తాం. **- కృష్ణ, స్థానిక శానిటరీ అధికారి.**

? ఏకలవ్యనగర్ మూడోలైన్‌లో రోడ్డుపై చెత్తను తరలించడం లేదు. **-కోటేశ్వరరావు, స్థానికుడు** ✔ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. పరిశీలిస్తాం. **- వెంకటేశ్వరరావు, శానిటరీ అధికారి**
? పాల ఫ్యాక్టరీ ప్రాంతంలో కుక్కల బెడద అధికంగా ఉంది. **- నాగేశ్వరరావు, స్థానికుడు.** ✔ పరిశీలించి వాటిని పడతాం. **- సోమశేఖరరెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్**

– న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

మాట్లాడుతున్న మూర్తి, హాజరైన అధ్యాపకులు

పరిశోధనలతో బోధన నైపుణ్యాలు పెరుగుదల

చిట్టినగర్, న్యూస్‌టుడే: రోజువారీ బోధనతో పాటు అధ్యాపకులు పరిశోధనలపై దృష్టి సారిస్తే నైపుణ్యాలు, నాణ్యత మరింతగా పెరుగుతాయని పుణెకు చెందిన ఎం.ఐ.టి వరల్డ్ పీస్ విశ్వవిద్యాలయం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెల్ డీన్ మూర్తి తెలిపారు. కొత్తపేటలోని కేబీఎన్ కళాశాల, ఇంటర్నల్ క్వాలిటీ ఎసెస్మెంట్ స్కిల్ రీసెర్చ్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో కళాశాల అధ్యాపకులకు ఫండింగ్ ఏజెన్సీలకు ప్రాజెక్టు ప్రతిపాదనలు-రచన అనే అంశంపై శనివారం ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశోధనకు తగిన అంశాన్ని ఎంచుకోవడంతో పాటు ఫండింగ్ అవకాశాలను గుర్తించడం కీలకమని చెప్పారు. పరిశోధనకు తగిన ప్రతిపాదన రాయడమే పరిశోధన నాణ్యత నిర్ణయిస్తుందన్నారు. సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవడంతో పాటు నైతిక విలువలను పరిశోధకులు తప్పకుండా పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో హిందూ హైస్కూల్స్ కమిటీ ఏవో వి.నారాయణరావు, ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఐక్యూ ఏసీ కన్వీనర్ షమీమ్, రీసెర్చ్ సెల్ డైరెక్టర్ కిరణ్‌కుమార్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో తనిఖీ

ఆయాతో మాట్లాడుతున్న డా.సుహాసిని తదితరులు

విజయవాడ పాతాసుపత్రి, న్యూస్‌టుడే: కలెక్టర్ ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కేంద్రాలు, నగర పాలక సంస్థకు చెందిన పాఠశాలల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.ఎం. సుహాసిని శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పిల్లలకు ఐరన్ మాత్రల పంపిణీ చేస్తున్న కార్యక్రమాన్ని పరిశీలించారు. వారికి పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. మంచినీటి సౌకర్యం, మధ్యాహ్నం భోజన పరిశీలించి క్లోరినేషన్ స్థాయి పరీక్షలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ మెనూ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

కోడి పందేల శిబిరంపై దాడి

చిట్టినగర్, న్యూస్‌టుడే: కోడి పందేలు ఆడుతున్న శిబిరంపై దాడి చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కొత్తపేట సీఐ చిన కొండలరావు తెలిపారు. విజయవాడ శివారు ప్రాంతమైన పి.నైనవరం గ్రామ పరిధిలో కోళ్లకు కత్తులు కట్టి పందేలు వేస్తున్నట్లు తమ సమాచారం అందగా సిబ్బందితో ఆ శిబిరంపై దాడి చేసినట్లు తెలిపారు. రూ.5,600, ఒక కోడి, రెండు కత్తులు, 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఆధ్యాత్మిక సేవ.. వికాసానికి తోవ

చిట్టినగర్, న్యూస్‌టుడే

రాష్ట్ర, రాష్ట్రేతర ఆలయాల్లో ఏ ఉత్సవాలు, వేడుకలు జరిగిన మహిళలు, యువతులు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందు ఉంటున్నారు. భక్త బృందాలు, సత్సంగాలు, కోలాట బృందాలుగా ఏర్పడి సేవ బాటలో నడుస్తున్నారు. ఒక వైపు కుటుంబ బాధ్యతలు చూస్తూ.. మరో వైపు ఆధ్యాత్మిక చింతనతో భక్తి భావాన్ని మరింతగా పుణికిపుచ్చుకుని సేవలో తరిస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా 50కి పైగా బృందాలు ఉన్నాయి. ఆలయాల వద్ద భక్తులను క్యూ మార్గాల్లో సాఫీగా వెళ్లేలా, తాగునీరు అందించడం, లలితాపారాయణం చేయడం, ఆలయాల విశిష్టతలు తెలుపుతూ దేవతామూర్తుల ఊరేగింపులు, నగరోత్సవాల్లో కోలాటం చేస్తూ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్నామంటూ శ్రీలలితా కోలాట భజన మండలి బృందం సభ్యుల గురించి తెలుసుకుందాం..

మహిళ బృంద సభ్యులు

36 ఏళ్లుగా...

నేను చిట్టినగర్‌లో ఉంటున్నాను. చిన్ననాటి నుంచి భక్తి పాటలపై ఆసక్తి. 36 ఏళ్లుగా ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటున్నాను. భక్తి గీతాలకు 25 ఏళ్లుగా కోలాటం నేర్పించడం, భజనకు భక్తి పాటలు రాయడం, పాడడం, పుస్తకాలు ప్రచురించడం తదితర కార్యక్రమాలు చేపడుతున్నాను. పలు బహుమతులు, అవార్డులు అందుకున్నాను. వారానికి 4 రోజులు ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటున్నా. 60 మందితో బృందాన్ని తయారు చేశాను. తిరుపతి, అన్నవరం, దుర్గగుడి తదితర దేవాలయాల్లో నిర్వహించిన అనేక ఉత్సవాల్లో పాల్గొని సేవలు అందించాను.

– ఎం.వరలక్ష్మి, చిట్టినగర్

అదృష్టంగా భావిస్తున్నాం..

నేను శ్రీలలితా కోలాట భజన మండలి బృందంలో 16 ఏళ్లుగా సేవలు అందిస్తున్నాను. పలు కీర్తనలకు కోలాటం, ఆలయాల్లో భక్తి గీతాలు ఆలపిస్తాం. తిరుపతి, దుర్గగుడి, ద్వారకా తిరుమల, బద్రినాథ్, నైనశరణ్యం తదితర ఆలయాల్లో సేవలు అందించాం. సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం.

– జి.వి.గౌరీ, అంబాపురం

ఆదిదంపతులకు ఊంజల్ సేవ

సేవలో భక్తులు, దుర్గగుడి ఛైర్మన్ రాధాకృష్ణ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: కార్తిక మాసాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయ ప్రాంగణంలో ఆదిదంపతులకు శనివారం ఊంజల్ సేవను కనులపండువగా రుత్వికులు నిర్వహించారు. గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భక్తులు సేవ చేశారు. మల్లేశ్వరస్వామికి వేకువ జాము నుంచి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సహస్రదీపాలంకృత స్టాండ్‌లో భక్తులు దీపార్చన చేశారు. కార్యక్రమంలో దుర్గగుడి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ పాల్గొన్నారు.

★ పాతబస్తీలోని శ్రీభ్రమరాంబ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (పాత శివాలయం)లో అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా శనివారం అలంకరించారు. అమ్మవారికి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యేక కుంకుమార్చన చేశారు. మల్లేశ్వర స్వామికి మహాలింగార్చన, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయ్యప్ప, భవానీ దీక్షాధారులు ప్రత్యేక అభిషేకాలు చేయించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో నటరాజన్ షణ్ముఖం, అర్చకులు మురళీధరన్ నంబూద్రి, నాగరాజు శర్మ, రాఘవేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.

చాముండేశ్వరి దేవి అలంకారంలో భ్రమరాంబదేవి

లక్ష పసుపు కొమ్ములతో అమ్మవారికి పూజలు

చిట్టినగర్, న్యూస్‌టుడే: చిట్టినగర్‌లోని నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి (కొత్త)అమ్మవారి ఆలయంలో కొలువైన అమ్మవారు లక్ష పసుపు కొమ్ముల అలంకరణతో శోభిల్లారు. అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించిన రోజు కావడంతో శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. ఏడాదిలో ఒకసారి అమ్మవారు ప్రత్యేకంగా ఈ అలంకరణలో కనిపించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ కమిటీ కార్యదర్శి, కోశాధికారి హనుమంతరావు, పిళ్లా శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు!

విజయవాడ పాతాసుపత్రి, న్యూస్‌టుడే: విజయవాడ వ్యాప్తంగా ఆగస్టు 19న ఆహార నియంత్రణ అధికారులు పలు హోటల్స్, దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులతో కలిసి మొత్తం 39 దుకాణాలు, హోటల్స్‌లో ఈ దాడులు సాగాయి. అందులో భాగంగా పలు సంస్థల యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమించినట్లు గుర్తించడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు పలు రకాల శాంపిల్స్ సెంట్రల్ ల్యాబ్‌కు పంపారు. వాటి ఫలితాలు ఇటీవల వచ్చినట్లు సమాచారం. ఇందులో 20 హోటల్స్, దుకాణాల్లో నాణ్యత లేకుండా, సరైన నిబంధనలు పాటించకుండా అమ్మకాలు, వంటలు నిర్వహిస్తున్నట్టు సెంట్రల్ ల్యాబ్ ఫలితాల్లో వెల్లడైంది. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణాజిల్లా ఆహార నియంత్రణ అధికారి బి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా వివిధ హోటల్స్‌ల్లో, రెస్టారెంట్‌ల్లో నిబంధనల మేరకు ఆహారాన్ని వండడం లేదని, నిబంధనల అతిక్రమిస్తున్నట్లు గుర్తించామని వివరించారు. 20 దుకాణాల్లో 17 వాటిపై క్రిమినల్ కేసులకు కోర్టులో దావా వేశామని చెప్పారు. కోర్టు ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాంటి దుకాణాల గురించి తెలిస్తే పాతాసుపత్రి ఆవరణలోని ఆహార నియంత్రణ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని, వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు

విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: పాతబస్తీ హార్పర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో విద్యార్థులకు ఆయాన్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో కంటి పరీక్షలు నిర్వహించారు. సుమారు 300 మంది విద్యార్థులను పరీక్షించగా 50 మంది విద్యార్థులు కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు వైద్యులు గుర్తించి మందులు అందించారు. ఆయాన్ ఆసుపత్రి ఇన్‌ఛార్జి డా.బషీర్ మాట్లాడుతూ... ఇటువంటి మరిన్ని వైద్య శిబిరాలను పాతబస్తీలోని పాఠశాలల్లో త్వరలో ఉచితంగా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ స్టీవెన్ హార్పర్ తదితరులు పాల్గొన్నారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం

దాత నీరజకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న సూపరింటెండెంట్ జగదీష్

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మంగళగిరికి చెందిన పోలవరపు నీరజ రూ.1,00,501 విరాళాన్ని శనివారం అందజేశారు. పోలవరపు వెంకట సాయి మనోజ్ చౌదరి పేరుతో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేయాలని దాత దేవస్థాన అధికారులను కోరారు. అనంతరం దాత కుటుంబానికి దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం సూపరింటెండెంట్ జగదీష్ వారి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, తిరుమలగిరి, జగ్గయ్యపేట మండలం, NTR జిల్లా

ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్ ప్రకటన

దేవస్థానమునకు అవసరమైన పచారీ సామాగ్రి సప్లై చేయుటకు ది.01-01-2026 నుండి 31-12-2026 వరకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్లు పిలుచుటకు జరుగుచున్నది. టెండర్ ఐ.డి. 862426 EMD రూ. 2,00,000/- పూర్తి వివరముల కొరకు tender.apeprocurement.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. ది. 25-11-2025 సా॥ 4 గం॥ కల్లా టెండర్లు దాఖలు చేయవలెను.

ఛైర్మన్, ధర్మకర్తల మండలి సం/- సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి

ప్రమాదకరంగా విద్యుత్తు నియంత్రికలు

విద్యాధరపురం, న్యూస్‌టుడే

గట్టువెనక ప్రాంతంలో రక్షణ కంచె లేని ట్రాన్స్‌ఫార్మర్లు, ఫ్యూజ్ బాక్సులు ప్రమాదకరంగా మారాయి. కొన్ని చోట్ల రోడ్లు ఎత్తు పెరగడంతో స్తంభాల పైన ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు మూగ జీవాల పాలిట శాపంగా మారాయి. ముఖ్యంగా ఆవులు, గేదెలు రోడ్డు మీద వెళ్లేటప్పుడు విద్యుత్తు తీగలను తాకి ప్రమాదానికి గురైన ఘటనలు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ట్రాన్స్‌కో అధికారులు కొంత ఎత్తులో ట్రాన్స్‌ఫార్మర్లు, ఫ్యూజ్ బాక్సులు ఏర్పాటు చేశారు. ఇటీవల ఈ ప్రాంతంలో సిమెంటు రోడ్ల ఎత్తు పెరగడంతో పూర్వ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కంచె లేని ట్రాన్స్‌ఫార్మర్లు, ఫ్యూజ్ బాక్సులు

ఏయే ప్రాంతాల్లో..

కామకోటినగర్, ఆర్టీసీ వర్కు షాపు రోడ్డు, అండిమాని బ్రహ్మయ్య వీధి, పార్థసారథి వీధుల్లో కొన్ని ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

★ వర్షం కురిసినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. గతంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినప్పుడు చుట్టు కంచె ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు కంచె ఏర్పాటు చేయకపోవడంతో కొందరు వ్యాపారులు ట్రాన్స్‌ఫార్మర్ దిగువన సైతం వ్యాపారాలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు ప్రమాదకరంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

★ ఈ విషయంపై ట్రాన్స్‌కో ఏఈ సతీష్‌కుమార్‌ను సంప్రదించగా.. ట్రాన్స్‌ఫార్మర్లు అధిక శాతం స్తంభాలపైన ఎత్తుగా ఏర్పాటు చేశామని తెలిపారు. రోడ్లు ఎత్తు పెరగడంతో ప్రమాద తీవ్రతను గుర్తించి రక్షణ కంచె ఏర్పాటు చేయడం, ఫ్యూజ్ బాక్సులు ఎత్తులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

స్వదేశీ వస్తువులే దేశాభివృద్ధి మూలం

ఇంటింటా కార్యక్రమంలో నాగలక్ష్మి, భాజపా నాయకులు

చిట్టినగర్, న్యూస్‌టుడే: స్వదేశీ వస్తువులు వినియోగిస్తే దేశం అభివృద్ధి పథంలో సాగుతుందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు 'ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంట స్వదేశీ' కార్యక్రమంలో భాగంగా భాజపా చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో ప్రవాస్ యోజనలో భాగంగా 46, 47, 48 డివిజన్లలో శనివారం భాజపా నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విదేశీ వస్తువులకు స్వస్తి పలకాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఇంటికి వెళ్తున్నామని అన్నారు. డ్రెయినేజీ సమస్య, మహిళలకు పింఛన్లు, తాగునీటి పైపులైన్ల లీకేజీ వంటి సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఆయా సమస్యలను ఎమ్మెల్యే సుజనాచౌదరి దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దుర్గగుడి పాలకమండలి సభ్యులు అవ్వారు బుల్లబ్బాయి, మండల కార్యదర్శి జేజిబాబు, శివరాత్రి శ్రీను, కొరగంజి మాధవ తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్ప దీక్షాధారులకు అన్నదానం

భోజనం స్వీకరిస్తున్న అయ్యప్ప స్వాములు, భవానీలు

విజయవాడ వన్‌టౌన్: పాతబస్తీలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయం(పాత శివాలయం)లోని అయ్యప్పస్వామి ఉపాలయంలో జనవరి 4వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం దీక్షాధారులకు అన్నదానం నిర్వహిస్తున్నామని ఉపాలయం అర్చకుడు మురళీ నంబూద్రి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఆలయ ఈవో నటరాజన్ షణ్ముగన్ సహకారంతో పాతబస్తీలోని పలువురు దాతలు సహకారంతో ప్రతి రోజు సుమారు వెయ్యి మందికిపైగా భక్తులు అన్నదానం స్వీకరిస్తున్నారని చెప్పారు.

బ్లాక్‌లిస్టులో పార్కింగ్ గుత్తేదారులు

విజయవాడ నగరపాలక సంస్థ: పలు అక్రమాలకు పాల్పడటంతో పాటు, నగరపాలక సంస్థ నిర్దేశించిన పార్కింగ్ ఫీజులకు భిన్నంగా అత్యధిక మొత్తంలో ప్రజల నుంచి వాహన పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తూ, పార్కింగ్ వేలం నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించారన్న కారణంగా నగరంలోని పలువురు పార్కింగ్ గుత్తేదార్లను నగరపాలక సంస్థ అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టారు. ఇతర గుత్తేదారులు వేలంలో పాల్గొనకుండా వీరు అడ్డుకోవడం, బెదిరించడంతో పాటు, వాహనదారుల నుంచి వారి ప్రతినిధులు, గుమస్తాలు అధిక మొత్తం పార్కింగ్ ఫీజుల కోసం దౌర్జన్యాలకు పాల్పడటం వంటివి చేసినట్లు అధికారులు గుర్తించారు. వీరు ఇకపై పార్కింగ్ లీజు వేలాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఎస్.కె.బాజీ మీరావలి, ఎం.దేవీప్రసాద్, ఎస్.చంద్రప్రసాద్ తదితరులను ప్రాథమికంగా గుర్తించి బ్లాక్‌లిస్టులో పెట్టారు

మహారాజశ్రీ అవనిగడ్డ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో
IP No: 10/2025

Between
Chakka Murali Mohan Rao (చెక్క. మురళీమోహన్‌రావు)
- పిటిషనర్/ డెటార్

సనకా నాగ రామాంజనేయులు & 46 ఇతరులు
- రెస్పాండెంట్స్ / రెస్పాండెంట్

1. సనకా నాగ రామాంజనేయులు, S/o కుటుంబరావు, 45 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
2. సనకా రామరత్నం, W/o కుటుంబరావు, 65 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
3. సనకా నాగ రాజకుమారి, W/o నాగరామాంజనేయులు, 40 సం. D.No. 3-89, R/o నాగాయలంక. కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
4. Polavarapu Subbarao, S/o రాఘవరావు, 70 సం. పోరంకి. కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
5. బడుగు సాంబశివరావు, S/o పరుశురామయ్య, 70 సం. వణుకూరు - పెనమలూరు మండలం. కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
6. [illegible]
7. [illegible]
8. [illegible]
9. [illegible]
10. [illegible]
11. కోడూరు కృష్ణమోహన్, S/o విజయసారథి, 55 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
12. చెక్కు హనుమంతరావు, S/o నాంచారయ్య, 60 సం. మొఘల్‌రాజపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
13. కోట బాసుప్రకాశ్, S/o సాంబశివరావు, 58 సం. భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
14. [illegible]
15. [illegible] చంద్రశేఖర్, S/o నారాయణరావు, 40 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
16. కోట శ్రీనివాస్, S/o సాంబశివరావు, 59 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
17. గుండూరు గోపాలరావు, S/o సీతారామయ్య, 60 సం. R/o వణుకూరు, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
18. నగులూరి వెంకటేశ్వరరావు, S/o మాధవరావు, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
19. [illegible] HYD.
20. [illegible] HYD.
21. [illegible] HYD.
22. [illegible] VJA.
23. [illegible] VJA.
24.–30. [illegible]
31. కాట్రూరు సత్యనారాయణ, S/o తెలీదు, 70 సం. R/o పోరంకి, పెనమలూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
32. ఆదిత్య బిర్లా ఫైనాన్స్, R/o విజయవాడ, NTR District జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
33. గుడివాక గోపాలకృష్ణ, S/o నాగయ్య, 60 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
34. గుడివాక బాల రమ్య, D/o గోపాలకృష్ణ, 24 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
35. [illegible]
36. [illegible]
37. సదెపల్లి ప్రభాకరరావు, S/o కృష్ణారావు, 60 సం. R/o చిన్నంపేట విలేజ్, చాట్రాయి మండలం, NTR జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, చాట్రాయి.
38. [illegible]
39. కర్రపల్లి బాలాజీ, S/o వెంకటరత్నం, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
40. ముసునూరు వరలక్ష్మి, W/o సత్యనారాయణ, 40 సం. R/o D.No. 4-12, ఓల్డ్ పోస్టాఫీసు, పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
41. ముసునూరు సత్యనారాయణ, S/o దశమంతరావు, 45 సం. Same above. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
42. తాటికూరు నాగేశ్వరరావు, S/o పూర్ణచంద్రరావు, 60 సం. D.No. 3-109, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
43. తాటికూరు సాంబశివరావు, S/o పూర్ణచంద్రరావు, 62 సం. D.No. 4-118, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
44. యలమంచిలి పద్మజ, W/o వెంకటరత్నం, 60 సం. R/o D.No. 33-41/17 HIG, మాధవధార కాలనీ, విశాఖపట్నం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VSP.
45. పోతిరెడ్డి కోటేశ్వరమ్మ, W/o మురహరిరావు, 54 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
46. పోతిరెడ్డి కోటేశ్వరరావు S/o మురహరిరావు, 35 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
47. పోతిరెడ్డి రాజ్యలక్ష్మి, D/o మురహరిరావు, 40 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.

పై నెంబరు పిటిషనరు ఇన్‌సాల్వెన్సీగా డిక్లేర్ చేయమని కోరుచూ పై కోర్టులో ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసియున్నందున సదరు పిటిషన్‌పై ఆక్షేపణలను తెలుపుకొనుటకు ది. 20-11-2025వ తేది పై వారు కోర్టులో వాయిదా ఉన్నందున పై నెంబరు IP పిటిషన్‌లోని రెస్పాండెంట్స్ గాని మరి ఎవరైనను ఏవిధమైన అభ్యంతరములు ఉన్నయెడల 20-11-2025వ తేది ఉదయం 10.30 గంటలకు పై కోర్టులో స్వయంగా గాని మీ వకీలు ద్వారా గాని హాజరు అయి అభ్యంతరములు తెలుపుకోవలసినది. లేనియెడల పరోక్షంగా తీర్మానించబడును.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల మేరకు ప్రచురించడమైనది)

ఇట్లు, బడే వేంకట శేషగిరిరావు, M.A., L.L.B., బండే రఘుకుమార్, B.A., L.L.B., అడ్వకేట్స్, అవనిగడ్డ– 521 121, ఫోన్: 89784 49761

తాగునీటి సమస్య పరిష్కరించాలి

చిట్టినగర్, న్యూస్‌టుడే: కొండ ప్రాంత ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీపీఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు 49వ డివిజన్ టైలర్‌పేట ప్రాంతంలో సీపీఎం నాయకులు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టైలర్‌పేట, మసీదు ఎదురువీధి కొండ ప్రాంతంలో మూడు రోజులుగా తాగునీరు సరఫరా లేకపోవడంతో కొండ దిగి నీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తాగునీరు కూడా సక్రమంగా అందించలేని విధంగా అధికారులు పని తీరు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్తు తీగలు కిందకు వేలాడుతూ ఉన్నాయని.. చెట్ల కొమ్మలు వీధి దీపాలకు అడ్డంకిగా ఉండడంతో వీధుల్లో చీకట్లు అలముకున్నాయని అన్నారు. పారిశుద్ధ్య అధ్వానంగా ఉందని ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఆయా సమస్యలపై చరవాణి ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

నలుగురిపై అట్రాసిటీ కేసు

చిట్టినగర్, న్యూస్‌టుడే: మద్యం మత్తులో దాడికి పాల్పడి కులం పేరుతో దూషించిన నలుగురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు కొత్తపేట సీఐ చిన కొండలరావు శనివారం తెలిపారు. కొత్తూరు తాడేపల్లికి చెందిన గజ్జి దుర్గాప్రసాద్, అతని స్నేహితుడు రాజ్‌కుమార్ ఈనెల 7న రాత్రి బీరు సీసాలు తెచ్చుకుని కొత్తూరు గ్రామంలోని ఓ ప్రాంతం వద్ద తాగేందుకు కూర్చున్నారు. ఇదే సమయంలో మద్యం మత్తులో ఉన్న మహేష్, సత్యం ఇక్కడేందుకు తాగుతున్నారని వారితో ఘర్షణకు దిగి బీరు సీసాతో దాడి చేశారు. ఈ ఘటనలో దుర్గాప్రసాద్, రాజ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో దుర్గాప్రసాద్ బంధువులకు ఫోన్ చేయగా పుల్లయ్య, రాజ్‌కుమార్ ఇద్దరు వచ్చారు. ఈలోగా మహేష్, సత్యం వారి స్నేహితులు వాసు, వేణు కూడా వచ్చారు. ఈ నలుగురు కలిసి పుల్లయ్య, రాజ్‌కుమార్‌లపై దాడి చేసి కులం పేరుతో దూషించారు. గొడవ విషయం తెలుసుకున్న దుర్గాప్రసాద్ తల్లి ఘటన ప్రాంతానికి రాగా ఆమెను కూడా దూషించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

రోడ్డు వేయాలని వినతిపత్రం అందజేత

ఈఈ శ్రీనివాస్‌తో మాట్లాడుతున్న శ్రీనివాసరావు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: కామకోటినగర్ పార్థసారథి వీధిలో రోడ్డు వేయాలని కోరుతూ భాజపా నాయకుడు లింగాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్థానికులు కార్పొరేషన్ అధికారులకు శనివారం వినతిపత్రం అందజేశారు. చుట్టుపక్కల రోడ్లు ఎత్తు పెంచడంతో మిగతా ప్రాంతంలో కురిసిన వర్షపునీరు ఈ రోడ్డు చేరడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని వారి కార్పొరేషన్ ఈఈ శ్రీనివాస్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యపై స్థానిక కార్పొరేటరు రత్నకుమారి కౌన్సిల్లో ప్రతిపాదించారని త్వరలో పనులు ప్రారంభిస్తామని కార్పొరేషను అధికారులు స్థానికులకు తెలిపారు. కార్యక్రమంలో డీఈ పురుషోత్తం, ఏఈ జనార్దన్ పాల్గొన్నారు.

శిరస్త్రాణం తప్పనిసరి



అవగాహన కల్పిస్తున్న వన్ ట్రాఫిక్ సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్సైలు ఓంకార్, శ్రీధర్

విద్యాధరపురం, న్యూస్‌టుడే: వాహన చోదకుల భద్రతపై అవగాహనలో భాగంగా వన్‌ట్రాఫిక్ పోలీసులు 'నో హెల్మెట్-నో ఎంట్రీ' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని సీతమ్మ వారి పాదాల సెంటరు వద్ద శనివారం నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం, ఏసీపీ రామచంద్రరావు ఆదేశాల మేరకు వన్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించి ఈ డ్రైవ్‌లో శిరస్త్రాణం లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి అవగాహన కల్పించారు. తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని సూచించారు. కార్యక్రమంలో వన్ ట్రాఫిక్ సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్సైలు ఓంకార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

'వైకాపాను ప్రజలు నమ్మడం లేదు'

విజయవాడ వన్‌టౌన్: వైకాపా నేత జోగి రమేష్ అబద్ధాలు మాట్లాడి ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నారని 51వ డివిజన్ తెలుగు యువత నియోజకవర్గ అధికార ప్రతినిధి తమ్మిన శేఖర్, తెదేపా నియోజక నాయకుడు బెవర రవి ఆరోపించారు. శనివారం తెదేపా కార్యాలయంలో మాట్లాడుతూ.. అధికారం ఉందని చంద్రబాబు ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. బీసీలను అడ్డం పెట్టుకుని సానుభూతి పొందాలనే ప్రయత్నంలో వైకాపా ఉందని.. వైకాపా నేతలను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు.

వీధి శునకాలకు ఆహార కేంద్రాలు

☛ నగరంలో 61 ఏర్పాటు
☛ రేబిస్ టీకాలు వేసేందుకు చర్యలు

నగరపాలక సంస్థ, చిట్టినగర్, న్యూస్‌టుడే

వీధి కుక్కలకు ఆహారం అందించే ప్రాంతాలు, కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు గుర్తించారు. శనివారం నుంచి వాటిని అందుబాటులోకి తెచ్చారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వాటిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. న్యాయస్థానం ఆదేశాలను పరిగణలోకి తీసుకుని నగర ప్రజలు ఆయా కేంద్రాల్లో మాత్రమే వాటికి ఆహారం అందించేలా చర్యలు చేపట్టారు. భిన్నంగా ఎక్కడబడితే అక్కడ ఆహారం అందించడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను గుర్తించి ప్రాథమికంగా 3 నియోజకవర్గాల్లోని ఖాళీ స్థలాలు, విశాలమైన ప్రాంతాలను ఎంపిక చేశారు.

అధికారులు గుర్తించిన ప్రాంతం

శస్త్రచికిత్సలకు థియేటర్..

నగరంలో 13 వేలుగా ఉన్న వీధి కుక్కల సంఖ్య ప్రస్తుతం 20 వేలకు పెరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అజిత్‌సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంటు ప్రాంగణంలో వాటికి ఇప్పటికే శస్త్రచికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. గుర్తించిన వాటిని తరలించి శస్త్రచికిత్సలు చేసేందుకు చర్యలు చేపట్టారు. వీటి కాటు వల్ల రేబిస్ వ్యాధి సోకకుండా నగరంలోని వాటికి యాంటీ ర్యాబిస్ టీకాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఫీడింగ్ జోన్లుగా.. విభజించి

వీధి కుక్కలు అత్యధికంగా ఉన్న 61 ప్రాంతాలను ప్రాథమికంగా గుర్తించారు. ఆ ప్రాంతాలకు చుట్టుపక్కల అధిక సంఖ్యలో ఉన్నందున తేలిగ్గా వాటికి ఆహారం అందించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతాలను ఫీడింగ్ జోన్లుగా విభజించి.. అక్కడే ప్రజలు వాటికి ఆహారం అందించే అవకాశం కల్పిస్తున్నారు. దీనిపై ప్రచారం చేస్తున్నారు. ఆహార కేంద్రాల సంఖ్య పెంచనున్నారు.

విజయవాడ మధ్య

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సీతారాంపురం–63036 11232, పాయకాపురం– 90631 44761

స్పందనకు వందనం

పాయకాపురం, న్యూస్‌టుడే : కొత్త రాజరాజేశ్వరీపేట ప్రభుత్వ గృహాల్లో పారిశుద్ధ్య సిబ్బంది చెత్త సేకరించడం లేదని స్థానికులు 'మేమున్నాం మీకు తోడుగా'కు సమాచారం ఇచ్చారు. దీనిపై శుక్రవారం 'ఈనాడు'లో వార్త ప్రచురితమైంది. స్పందించిన పారిశుద్ధ్య అధికారులు.. కార్మికులను పంపి చెత్తను సేకరింపజేశారు.

? వాంబేకాలనీ నుంచి రవీంద్ర భారతి పాఠశాలకు వెళ్లే దారిలో శ్మశానాల వద్ద చెత్త అధికంగా ఉంటోంది. రాకపోకలకు సాగించే వారికి అసౌకర్యంగా ఉంటోంది. **- సునంద, స్థానికురాలు** ✔ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. **- బాబూ శ్రీనివాసన్, ఏఎంవోహెచ్, సర్కిల్-2**

? కండ్రిక నుంచి డీ-మార్ట్‌కు వెళ్లే దారిలో ఖాళీస్థలాల్లో రాత్రివేళ కొందరు యువకులు కూర్చుని మద్యం తాగుతున్నారు. **- కిరణ్, స్థానికుడు** ✔ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తాం. **- కృష్ణమోహన్, సీఐ, నున్న**

– న్యూస్‌టుడే, పాయకాపురం

ధర వరలు

వంకాయలు-40/60/62, టమాటా-24/26, బెండ-36, పచ్చిమిర్చి-28, కాకర-46, బీర-48/50, క్యాలీ ఫ్లవర్-20/22/25, క్యాబేజీ-28, క్యారెట్-50/78, దొండ-42, బంగాళదుంప-30, ఉల్లిపాయలు-24, గోరుచిక్కుళ్లు-54, దోస-24, సొర-35/30, పొట్ల-28/30, అరటికాయ-5/6, చామదుంప-28, అల్లం-80, మునగ-10/8, ఆకు కూరలు (కట్ట)-4/10, కంద-48, బీట్ రూట్-50, కీరదోస-40, బీన్స్-80/70, క్యాప్సికమ్-68, చింతకాయలు-70, నిమ్మ (డజను)-24/28, కొత్తిమీర-14/28, పుదీనా-5/20, ముల్లంగి-10, పచ్చిమామిడి-20/15 (నిన్నటివి). నగరంలోని రైతుబజార్లలో ఈ ధరలు (రూ.ల్లో) వర్తిస్తాయి. - **ఎన్టీఆర్ కలెక్టరేట్, విజయవాడ**

నీచ పోస్టులపై అన్ని కోణాల్లో దర్యాప్తు

భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాలతో నేతల ప్రమేయంపై ఆరా?

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం– న్యూస్‌టుడే, పెనమలూరు

వైకాపా సానుభూతి పరుడు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త మాలపాటి విజయ్‌భాస్కర్‌రెడ్డి నీచ పోస్టులపై పెనమలూరు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కూటమి నేతలు.. వారి కుటుంబాల్లోని మహిళలే లక్ష్యంగా తీవ్ర అసభ్యకర పదజాలంతో పోస్టులు పెట్టడంలో మిగిలిన వారి ప్రమేయంపై లోతైన విచారణ చేస్తున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సహా.. న్యాయవ్యవస్థలోని ఉన్నత స్థానంలో ఉన్న వారు... ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితరులపై అసభ్యకర పోస్టులు పెట్టడంలో ప్రోత్సహించిన వారిని గుర్తించే పనిలోపడ్డారు. విజయ్‌భాస్కర్‌రెడ్డి సహా చాలా మంది యూకే నంబర్లతో వాట్సప్ గ్రూప్స్ క్రియేట్ చేసి.. వందల మంది సభ్యులుగా ఉంటూ తీవ్ర పదజాలంతో అసభ్యకర పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గ్రూప్‌లో ఇండియా నంబర్ల నుంచి వచ్చిన పోస్టులపై ఆరా తీస్తున్నారు. తాడేపల్లిలోని వైకాపా సోషల్ మీడియా సెల్‌లోని శ్రీను, రాజా.. కడపలోని వర్రా రవీంద్రరెడ్డి భాస్కర్‌రెడ్డితో తరచూ ఫోన్లో సంప్రదింపులు చేసి.. ఎలా పోస్టులు పెట్టించే వారు.. అతడు క్రియేట్ చేసిన అసభ్యకర కంటెంట్‌ను స్థానికంగా ఏయే గ్రూప్స్‌లో షేర్ చేశారు వంటి వాటిపై కూపీ లాగుతున్నారు. స్థానికంగా నిందితుడిపై 2009లో ఓ కేసు ఉన్నట్లు తెలిసింది. ఇతడికి స్థానికంగా ఇద్దరు నేతల సహకరిస్తున్నట్లు సమాచారం.

వైకాపా అధ్యక్షుడు జగన్‌తో భాస్కర్‌రెడ్డి

నేతల ప్రమేయంపై ఆరా

పోలీసుల విచారణలో నిందితుడు తెలిపిన వివరాలు.. అతడి సామాజిక మాధ్యమ ఖాతాలు.. ఫోన్‌లోని ఆధారాలతో సుమారు 54 పేజీల నివేదిక తయారు చేశారు. నిందితుడికి నేతలెవరైనా సహకరించారా? వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా ఎప్పటి నుంచి పోస్టులు పెడుతున్నారు వంటి వివరాలు సేకరిస్తున్నారు. ఎన్నికల ముందు నుంచి నిందితుడి సామాజిక మాధ్యమాల్లోని పెట్టిన వివరాలను కొంత మేర సేకరించారు. ఇతను నిర్వహిస్తున్న ఫేస్‌బుక్, వాట్సప్ గ్రూపులు ఎన్ని, వీటిలో ఎవరెవరు ఉన్నారు, పెట్టిన పోస్టులకు ఎవరెవరు ఏ విధంగా స్పందిస్తున్నారు అన్న అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. వైకాపా సోషల్ మీడియా సెల్ ప్రత్యేకంగా కొందరిని డబ్బులకు నియమించుకొని ఇలాంటి పోస్టులు పెట్టిస్తున్నట్లు నిందితుడు పోలీసుల విచారణలో అంగీకరించడంతో దీనిపైనా లోతుగా విచారిస్తున్నారు.

మైనర్లకు ఎలక్ట్రానిక్ సిగరెట్ల విక్రయం

విజయ్‌భాస్కర్‌రెడ్డి లండన్‌లోని టౌన్‌టన్ ప్రాంతంలో 'రెడ్డిస్ న్యూస్' పేరుతో నిర్వహిస్తున్న దుకాణంలో మైనర్లకు ఎలక్ట్రానిక్ సిగరెట్లు(వేప్) విక్రయించాడు. ఇది అక్కడి చట్టానికి వ్యతిరేకం కావడంతో దీనిపై మైనర్ల తల్లిదండ్రులు, స్థానికులు ఫిర్యాదుతో పోలీసులు భాస్కర్‌రెడ్డిని విచారించి కోర్టులో హాజరుపరచగా.. అతడు నేరాన్ని అంగీకరించాడు. దీంతో కోర్టు అతడికి గతేడాది 2,376 బ్రిటన్ పౌండ్ల (సుమారు రూ.2.77లక్షలు)జరిమానా విధించింది. ఈ విషయంపై పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

'సత్యభారత్'పై కథల పోటీలు

పటమట, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి, గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'సత్యభారత్' అంశంపై కథల పోటీలు నిర్వహిస్తున్నట్లు సంస్థల ఛైర్మన్ కె.పి.సి.గాంధీ తెలిపారు. విద్యార్థి దశ నుంచి మార్పు రావాలంటే మంచితనం, మానవత్వం, సత్యం, దృఢ సంకల్పం వంటి అవసరమైన అంశాలను ఎంపిక చేసుకుని కథల రూపంలో అందించాలని పేర్కొన్నారు. 1 నుంచి 3వ తరగతి విద్యార్థులు 500 పదాలతో పాటు బొమ్మలతో.. 4 నుంచి 7వ తరగతుల విద్యార్థులు 800 పదాల్లో. . 8 నుంచి 10వ తరగతి విద్యార్థులు 1200 పదాల్లో కథ ఉండాలని సూచించారు. పైన తెలిపిన మూడు విభాగాలకు వేర్వేరుగా నగదు బహుమతులు అందజేస్తారని తెలిపారు. కథలను డిసెంబర్ 10లోపు 91105 51952 నంబరుకు వాట్సాప్ చేయాలని పేర్కొన్నారు.

16న కార్తిక వనసమారాధన

సత్యనారాయణపురం(గాంధీనగర్), న్యూస్‌టుడే : బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన నున్నలోని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివార్ల దేవస్థానం ప్రాంగణంలో కార్తిక వన సమారాధన నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పరపు వెంకట బలరామకృష్ణ మూర్తి తెలిపారు. స్థానిక శృంగేరి పాదుకా క్షేత్రంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోజు ఉదయం 9గంటలకు సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, 10గంటల నుంచి సామూహిక రమా సత్యనారాయణ వ్రతాలు, రుద్రాభిషేకం, ప్రసాద వితరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట, పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమానికి విచ్చేసే భక్తులు శృంగేరి పాదుకా క్షేత్రం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు తణుకు రామకృష్ణ, కొప్పరపు మారుతి, పాండురంగ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

భక్త కనకదాసు జీవితం ఆదర్శనీయం

పాయకాపురం, న్యూస్‌టుడే : తత్వజ్ఞానాన్ని పామరులకు అర్థమయ్యేలా రచనలు చేసిన ప్రముఖ తత్వవేత్త, సంగీతకారుడు స్వరకర్త భక్త కనకదాసు జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. భక్త కనకదాసు జయంతి వేడుకలను శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి 20 సూత్రాల పథకం అమలు ఛైర్మన్ లంకా దినకర్‌తో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... సమాజంలో కుల వివక్షను రూపుమాపడంలో కనకదాసు రచనలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. రామ ధ్యాన చరిత్ర, మోహన తరంగిణి వంటి రచనలు ఎంతో ప్రాచుర్యం పొందాయని చెప్పారు. ఆయన్ని నేటితరం ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, బీసీ సంక్షేమ శాఖాధికారిణి డి.లక్ష్మీదేవి, డివిజనల్ సంక్షేమ అధికారులు ఆర్.రవిప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు.

భక్త కనకదాసు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న లక్ష్మీశ, దినకర్

ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆసరా

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే : పేద, మధ్య తరగతి ప్రజలు వైద్య ఖర్చులకు ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నామని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం అజిత్‌సింగ్‌నగర్ తెదేపా కార్యాలయంలో 24, 58 డివిజన్‌లకు చెందిన 13 మంది లబ్ధిదారులకు రూ.7.48 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఒక్కరి సమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 58వ డివిజన్ ఇన్‌ఛార్జి పిరియా సోమేశ్వరరావు, 24వ డివిజన్ ప్రధాన కార్యదర్శి గుడ్డేటి మురళి, మహిళా అధ్యక్షురాలు దుర్గా, సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే ఉమా

వ్యాపారం కల నెరవేరె

అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే : పీ4 పథకం ద్వారా నిరుపేదల కుటుంబాల్లో సొంత వ్యాపారాల కలలు నెరవేరుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం అజిత్‌సింగ్‌నగర్ తెదేపా కార్యాలయం వద్ద 59వ డివిజన్‌కు చెందిన తంగిరాల కొండలరావుకు పీ4 పథకం ద్వారా టిఫిన్ బండి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు సహాయం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని తెలిపారు. ఆయన దూరదృష్టి.. నాయకత్వంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో 59వ డివిజన్ అధ్యక్షుడు రాజానబంగారు నాయుడు, నాయకుడు ఘంటా కృష్ణమోహన్, క్లస్టర్ ఇన్‌ఛార్జి ఆలా తారక రామారావు, పర్వీన్, గౌసియా తదితరులు పాల్గొన్నారు.

కల్యాణ వేడుకలకు శ్రీకారం

మధురానగర్, న్యూస్‌టుడే : మధురానగర్ స్వయంభువుగా వెలసిన బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా శనివారం స్వామి వారి పెండ్లి పనులు ప్రారంభించారు. మహిళలు పసుపుకొట్టారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బోయిన గోపాలకృష్ణ, హరికృష్ణ దంపతులు, భక్తులు పాల్గొన్నారు.

ఆలయంలో పసుపు కొడుతున్న మహిళలు

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

సత్యనారాయణపురం(గాంధీనగర్), న్యూస్‌టుడే : రాష్ట్ర స్థాయిల లాంగ్ జంప్, 600 మీటర్ల పోటీలకు స్థానిక ఏకేటీపీఎం పాఠశాల 8వ తరగతి విద్యార్థి కె.ఆకాష్ ఎంపికయ్యాడు. ఈ నెల 4వ తేదీన కృష్ణా జిల్లా స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో ఆకాష్ మొదటి స్థానం, అలాగే 600 మీటర్ల పరుగు పందెంలో రెండో స్థానం కైవసం చేసుకున్నాడు. శనివారం అతడిని ప్రధానోపాధ్యాయుడు ఉమర్‌అలీ, ఫిజికల్ డైరెక్టర్ సుంకర మాధవి, ఎన్‌సీసీ ఆఫీసర్ కృష్ణప్రసాద్ అభినందించారు. ఉమర్‌అలీ విద్యార్థికి స్పైక్ షూ అందించారు.

రోడ్డు నిర్మాణం షురూ..

చుట్టుగుంట, న్యూస్‌టుడే : స్థానిక 26వ డివిజన్‌లోని అనుమోలు శేషగిరిరావు వీధిలోని రోడ్డు నిర్మాణ పనులను శనివారం స్థానిక మహిళలే శంకుస్థాపన చేసి ప్రారంభించారు. 'ప్రజలే నా దేవుళ్లు' అని తెదేపా స్థాపించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చూపించిన మార్గంలోనే డివిజన్ స్థాయి నాయకులు పయనిస్తున్నారని ఇన్‌ఛార్జి వల్లభనేని సతీష్ పేర్కొన్నారు. పటేల్ రోడ్డు నుంచి రైవస్ కాలువ గట్టు రోడ్డు వరకు గల అనుమోలు శేషగిరిరావు వీధిని పునర్నిర్మిస్తున్నారు. రూ.17.47లక్షల నిధులతో పనులు ప్రారంభించారు. స్థానిక మహిళలతో పాటు డివిజన్ అధ్యక్షుడు తోట పాండు తదితరులు పాల్గొన్నారు.

శంకుస్థాపన పూజా కార్యక్రమంలో స్థానిక మహిళ

మహాధర్నా విజయవంతానికి పిలుపు

విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్.గవాయ్‌పై దాడికి యత్నం ఘటనను నిరసిస్తూ ఈ నెల 20వ తేదీన దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ పిలుపునిచ్చారు. శనివారం ప్రెస్ క్లబ్‌లో కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీజేఐపై దాడికి యత్నం ఘటన.. అనాగరిక చర్య అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఒక ట్వీట్ చేసి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఇదే దాడి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ లేదా శంకరాచార్యులపై జరిగితే ఇలాగే స్పందిస్తారా? అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహాధర్నా కార్యక్రమానికి జిల్లా ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మానికొండ శ్రీధర్ మాదిగ, లంక బుజ్జి, పరిశపోగు రాజేష్, వి.విజయ్‌కుమార్ మాదిగ, కె.శ్రీను, ఎం.సంజయ్, లలిత తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న బ్రహ్మయ్య మాదిగ, శ్రీధర్, బుజ్జి, రాజేష్ తదితరులు

వీధి శునకాలకు ఆహార కేంద్రాలు

నగరంలో 61 ఏర్పాటు ● రేబిస్ టీకాలు వేసేందుకు చర్యలు

విజయవాడ నగరపాలక సంస్థ, మధురానగర్

వీధి కుక్కలకు ఆహారం అందించే ప్రాంతాలు, కేంద్రాలను నగరపాలక సంస్థ అధికారులు గుర్తించారు. శనివారం నుంచి వాటిని అందుబాటులోకి తెచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వాటిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. న్యాయస్థానం ఆదేశాలను పరిగణలోకి తీసుకుని నగర ప్రజలు ఆయా కేంద్రాల్లో మాత్రమే వాటికి ఆహారం అందించేలా చర్యలు చేపట్టారు. భిన్నంగా ఎక్కడబడితే అక్కడ ఆహారం అందించడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను గుర్తించి ప్రాథమికంగా 3 నియోజకవర్గాల్లోని ఖాళీ స్థలాలు, విశాలమైన ప్రాంతాలను ఎంపిక చేశారు.

శస్త్రచికిత్సలకు థియేటర్..

నగరంలో 13 వేలుగా ఉన్న వీధి కుక్కల సంఖ్య ప్రస్తుతం 20 వేలకు పెరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అజిత్‌సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంటు ప్రాంగణంలో వాటికి ఇప్పటికే శస్త్రచికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. గుర్తించిన వాటిని తరలించి శస్త్రచికిత్సలు చేసేందుకు చర్యలు చేపట్టారు. వీటి కాటు వల్ల ర్యాబిస్ వ్యాధి సోకకుండా నగరంలోని వాటికి యాంటీ ర్యాబిస్ టీకాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

అధికారులు గుర్తించిన ప్రాంతం

61 పాయింట్లు ఏర్పాటు

వీధి కుక్కలు అత్యధికంగా ఉన్న 61 ప్రాంతాలను ప్రాథమికంగా గుర్తించారు. ఆ ప్రాంతాలకు చుట్టుపక్కల అధిక సంఖ్యలో ఉన్నందున తేలిగ్గా వాటికి ఆహారం అందించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతాలను ఫీడింగ్ జోన్లుగా విభజించి.. అక్కడే ప్రజలు వాటికి ఆహారం అందించే అవకాశం కల్పిస్తున్నారు. దీనిపై ప్రచారం చేస్తున్నారు. ఆహార కేంద్రాల సంఖ్య పెంచనున్నారు.

ఆగండి.. ముఖం కడగండి..

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా పోలీసులు.. స్టాప్, వాష్, రీఫ్రెష్ అండ్ గో కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాలను నిలిపి డ్రైవర్లను చల్లని నీటితో ముఖం కడిగించారు. డ్రైవర్లు విశ్రాంతి లేకుండా ఎక్కువ దూరాలు ప్రయాణించటం వల్ల తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల సమయంలో నిద్రలోకి జారి ప్రమాదాలు చేస్తున్నారని వారు తెలిపారు. దీని వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని.. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని వివరించారు. డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

చోదకుడికి నీళ్లు అందజేస్తున్న పోలీసులు

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, తిరుమలగిరి, జగ్గయ్యపేట మండలం, NTR జిల్లా

ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్ ప్రకటన

దేవస్థానమునకు అవసరమైన పచారీ సామాగ్రి సప్లై చేయుటకు ది.01-01-2026 నుండి 31-12-2026 వరకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్లు పిలుచుటకు జరుగుచున్నది. టెండర్ ఐ.డి. 862426 EMD రూ. 2,00,000/- పూర్తి వివరముల కొరకు tender.apeprocurement.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. ది. 25-11-2025 సా॥ 4 గం॥ కల్లా టెండర్లు దాఖలు చేయవలెను.

ఛైర్మన్, ధర్మకర్తల మండలి సం/- సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి

ఆసక్తిగా ప్రాజెక్టుల ప్రదర్శన

చుట్టుగుంట, న్యూస్‌టుడే : చుట్టుగుంట మారుతీనగర్‌లోని నారాయణ ఇ-టెక్నో స్కూల్‌లో శనివారం 'స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్' కార్యక్రమం ఉత్సాహంగా సాగిందని స్కూల్ ప్రిన్సిపల్ హసీనా తెలిపారు. విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులే అతిథులుగా హాజరై ప్రారంభించారని పేర్కొన్నారు. సంవత్సరం మొదటి భాగంలో ముగిసిన పాఠ్యాంశాలు ప్రాజెక్టుల వారీగా తరగతి గదుల్లో ప్రదర్శించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి వివరణాత్మక సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు వివరించారు. ఏజీఎం రమేష్‌రెడ్డి, ఆర్‌అండ్‌డీ హెడ్ మారియా, ఈ కిడ్స్ సమన్వయకర్త చందన, వైస్ ప్రిన్సిపల్ శాంభవి తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న విద్యార్థుల తల్లి, చిత్రంలో రమేష్‌రెడ్డి, మారియా

మహారాజశ్రీ అవనిగడ్డ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో
IP No: 10/2025

Between

Chakka Murali Mohan Rao (చెక్క మురళీమోహన్‌రావు) - పిటిషనర్/ డెటార్

సనకా నాగ రామాంజనేయులు & 46 ఇతరులు - రెస్పాండెంట్స్ / రెస్పాండెంట్

1. సనకా నాగ రామాంజనేయులు, S/o కుటుంబరావు, 45 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
2. సనకా రామరత్నం, W/o కుటుంబరావు, 65 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
3. సనకా నాగ రాజకుమారి, W/o నాగరామాంజనేయులు, 40 సం. D.No. 3-89, R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
4. Polavarapu Subbarao, S/o రామయ్యరావు, 70 సం. పోరంకి, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
5. బడుగు సాంబశివరావు, S/o పేతురామయ్య, 70 సం. వణుకూరు - పెనమలూరు మండలం. కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
6. పొలవరపు సుబ్రహ్మణ్యం, S/o బ్రహ్మారావు, 60 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
7. చెక్క నాగరత్నకుమార్, S/o శ్రీమన్నారాయణ, 42 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
8. సుంకర సాంబశివరావు, S/o కుమారస్వామి, 70 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
9. మానేపల్లి రవీంద్ర, S/o బాలకృష్ణ, 45 సం. కంకిపాడు, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
10. దేవినేని రత్నకుమారి, 55 సం. ఉప్పులూరు, కంకిపాడు, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
11. కోడూరు కృష్ణమోహన్, S/o విజయసారథి, 55 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
12. చెక్క హనుమంతరావు, S/o నాంచారయ్య, 60 సం. మొఘల్‌రాజపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
13. కోట బానుప్రకాశ్, S/o సాంబశివరావు, 58 సం. భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
14. Ch.రామారావు, S/o పూర్ణయ్య, 55 సం. చినకాకాని, గుంటూరు జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్.
15. కపిలవాయి చంద్రశేఖర్, S/o నారాయణరావు, 40 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
16. కోట శ్రీనివాస్, S/o సాంబశివరావు, 59 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
17. గూడూరు గోపాలరావు, S/o సీతారామయ్య, 60 సం. R/o వణుకూరు, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
18. నగులూరు వెంకటేశ్వరరావు, S/o మాధవరావు, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
19. Ch.మహేష్, S/o.తెలీదు, 50 సం. R/o బేగంపేట, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
20. తాటికుంట అనిష్, S/o వెంకటేశ్, 42 సం. R/o మణికొండ, ఎస్టీన్ ప్లాజా అపార్ట్‌మెంట్స్, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
21. పాలినేని వేణు, S/o.తెలీదు, 50 సం. R/o మీనాక్షి, బాంబోమ్, గచ్చిబౌలి, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
22. లక్ష్మీనారాయణ, S/o.తెలీదు, 55 సం. R/o వాసవి జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, ఎనికేపాడు, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
23. మృత్యుంజయరావు, S/o.తెలీదు, 60 సం. R/o అన్నపూర్ణ రైస్ జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
24. లక్ష్మీనరేంద్ర రైస్‌మిల్, మండపేట, ఈస్ట్‌గోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
25. కృష్ణ కరిటి రైస్‌మిల్, R/o నాగల్లదేవుప్ప, మండపేట, ఈస్ట్‌గోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
26. వల్లభ రైస్‌మిల్, R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, సత్తెనపల్లి.
27. కుమార్ రైస్‌మిల్, R/o కట్రపూడి, పొన్నూరు - గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, పొన్నూరు.
28. శ్రీరామచంద్ర రైస్‌మిల్, R/o Nidubrolu, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, గుంటూరు.
29. దుండుగుంట మాధవరావు, S/o.తెలీదు, 55 సం. R/o ఉయ్యూరు, కృష్ణా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, ఉయ్యూరు.
30. చలిగుమశ్శ కృష్ణమూర్తి, S/o.తెలీదు, 50 సం. R/o రేపల్లె, బాపట్ల జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, రేపల్లె.
31. కాలహరి సత్యనారాయణ, S/o.తెలీదు, 70 సం. R/o పోరంకి, పెనమలూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
32. ఆదిత్య బిర్లా ఫైనాన్స్, R/o విజయవాడ, NTR District. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
33. గుడివాక గోపాలకృష్ణ, S/o నాగయ్య, 60 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
34. గుడివాక బాల రమ్య, D/o గోపాలకృష్ణ, 24 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
35. గుడివాక నాగలక్ష్మి, D/o గోపాలకృష్ణ, 26 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
36. గుడివాక ధరణి, D/o గోపాలకృష్ణ, 28 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
37. నడేపల్లి ప్రభాకరరావు, S/o కృష్ణారావు, 60 సం. R/o చిన్నంపేట విలేజ్, చాట్రాయి మండలం, NTR జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, చాట్రాయి.
38. కానేటి హరికృష్ణ, S/o వెంకటగిరి, 60 సం. R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, సత్తెనపల్లి.
39. కర్షపూడి బాలాజీ, S/o వెంకటరత్నం, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
40. ముసునూరు వరలక్ష్మి, W/o సత్యనారాయణ, 40 సం. R/o D.No. 4-12, ఓల్డ్ పోస్టాఫీసు, పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
41. ముసునూరు సత్యనారాయణ, S/o దశమంతరావు, 45 సం. Same above. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
42. తోటకూర నాగేశ్వరరావు, S/o పూర్ణచంద్రరావు, 60 సం. D.No. 3-108, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
43. తోటకూర సాంబశివరావు, S/o పూర్ణచంద్రరావు, 62 సం. D.No. 4-116, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
44. యలమంచిలి పద్మజ, W/o వెంకటరత్నం, 60 సం. R/o D.No. 33-41/17 HIG, మాధవేంద్ర కాలని, విశాఖపట్నం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VSP.
45. పోలిశెట్టి కోటేశ్వరమ్మ, W/o మురహరిరావు, 54 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
46. పోలిశెట్టి కోటేశ్వరరావు S/o మురహరిరావు, 35 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
47. పోలిశెట్టి లావణ్యలక్ష్మి, D/o మురహరిరావు, 40 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.

పై నెంబరు పిటిషనర్ ఇన్‌సాల్వెంట్‌గా డిక్లేర్ చేయుమని కోరుచూ పై కోర్టులో ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసుకున్నందున సదరు పిటిషన్‌పై ఆక్షేపణలను తెలుసుకొనుటకు ది. 20-11-2025వ తేది పై వారు కోర్టులో వాయిదా ఉన్నందున పై నెంబరు IP పిటిషన్‌లోని రెస్పాండెంట్స్ గాని మరి ఎవరికైనా ఏవిధమైన అభ్యంతరములు ఉన్నయెడల 20-11-2025వ తేదీ ఉదయం 10.30 గంటలకు పై కోర్టులో స్వయంగా గాని మీ వకీలు ద్వారా గాని హాజరు అయి అభ్యంతరములు తెలుపుకోవలసినది. లేనియెడల పరోక్షంగా తీర్మానించబడును.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల మేరకు ప్రచురించడమైనది)

ఇట్లు, బడే వేంకట శేషగిరిరావు, M.A., L.L.B., బండే రఘుకుమార్, B.A., L.L.B., అడ్వకేట్స్, అవనిగడ్డ– 521 121. ఫోన్: 89784 49761

నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

మాట్లాడుతున్న టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్ అజయ్‌కుమార్

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : నగరాభివృద్ధికి అనువైన ప్రణాళికలు తయారు చేయడంతో పాటు, నగర స్వరూపాన్ని మార్చడంలో ప్రణాళిక విభాగం ముఖ్యపాత్ర పోషిస్తుందని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్ అజయ్‌కుమార్, అసిస్టెంట్ సిటీప్లానర్ మోహన్‌బాబు, టౌన్ ప్లానింగ్ అధికారి వసీంబేగ్ అన్నారు. తూర్పులోని ఆర్టీసీ కాలనీ మున్సిపల్ ఇండోర్ క్రీడా ప్రాంగణంలో ప్రపంచ పట్టణ ప్రణాళికా దినోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నగరాల విస్తీర్ణం, అభివృద్ధి, నూతన ప్రణాళికల అమల్లో ప్రణాళిక విభాగం కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. పట్టణాభివృద్ధికి ప్రభుత్వ ప్రణాళికలు, ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని తెలిపారు. నగరవాసులంతా పట్టణాభివృద్ధిలో భాగస్వాములై మిగిలిన నగరాలతో పోటీ పడేందుకు సహకరించాలని కోరారు. అభివృద్ధి ప్రణాళికలకు నగరవాసులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాలనీవాసుల సందేహాలను నివృత్తి చేశారు. పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అధికారులు, కాలనీల ప్రజలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వృద్ధుడి అదృశ్యంపై కేసు

మధురానగర్, న్యూస్‌టుడే : గద్దె వెంకట్రామయ్యనగర్‌కు చెందిన తోట గణేష్ (73) అనే వృద్ధుడు బయటకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లి.. తిరిగి రాలేదని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. చిట్టీలు నిర్వహించే గణేష్.. గురువారం ఉదయం బయటకు వెళ్లారు. రెండు రోజులు దాటిపోయినా తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికారు. ఎక్కడా కనిపించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని చరవాణి స్విచ్ ఆఫ్ చేసి ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గణేష్

ఏటీఎం కార్డు మార్చి నగదు డ్రా

మధురానగర్, న్యూస్‌టుడే : ఏటీఎం వద్ద మహిళను ఏ మార్చి. . కార్డు దొంగిలించి నగదు విత్‌డ్రా చేసిన పాలపర్తి మధు (45)ను గుణదల పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పసుపుతోటకు చెందిన మధు.. గతంలో కొరియర్ బాయ్‌గా పనిచేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. గత నెల 31న మధురానగర్‌కు చెందిన వెంకట నాగలక్ష్మి.. స్థానిక మెయిన్‌రోడ్డులో ఎస్‌బీఐ ఏటీఎం వద్ద డబ్బులు విత్‌డ్రా చేసేందుకు వచ్చారు. ఆమెకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ.. ఏటీఎం కార్డును మధు మార్చివేశాడు. వేరే ఏటీఎంకు వెళ్లి దానితో రూ.35 వేలు విత్‌డ్రా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.

సమాజసేవలోనే నిజమైన ఆనందం

కరెన్సీనగర్, న్యూస్‌టుడే : సమాజంలో సేవ చేయడంలో నిజమైన ఆనందం ఉంటుందని విశ్రాంత పోలీసు అధికారుల సంఘం విజయవాడ అధ్యక్షుడు ఎ.ఎస్.ఎన్.రెడ్డి అన్నారు. సంఘం ఆధ్వర్యంలో గుణదల విజయ మేరీ అంధుల పాఠశాల విద్యార్థులకు 50 కిలోల బియ్యం, 25 కిలోల కందిపప్పు, 15 లీటర్ల వంటనూనె, ఇన్వర్టర్, బ్యాటరీని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో ఉన్న సమయంలో ఒక వైపు శాంతిభద్రతలను కాపాడుతూ.. మరో వైపు సమాజానికి ఎంతో సేవ చేశామని, ఇప్పుడు ఉద్యోగ విరమణ చేసినా సమాజ సేవ చేయడం సంతృప్తి కలిగిస్తోందని చెప్పారు. ప్రతి నెలా ఇలాంటి సేవా కార్యక్రమాలు సంఘం తరపున నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు ముసునూరి రవీంద్రనాథ్ ఠాగూర్, కోశాధికారి బి.రాజారావు, కార్యదర్శి డీవీ నాగేశ్వరరావు, మాజీ కోశాధికారి జీఎస్ఎన్ మూర్తి, కార్యవర్గ సభ్యులు డీఎన్ మహేష్, పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

నిత్యావసర సరకులు అందజేసిన సంఘం ప్రతినిధులు

స్మృతివనాన్ని సుందరీకరించాలి

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : అంబేడ్కర్ స్మృతి వనాన్ని నవంబరు 26న రాజ్యాంగ దినోత్సవం లోపు సుందరీకరించాలని వైకాపా ఎస్సీ సెల్ డిమాండ్ చేసింది. శనివారం సాయంత్రం వైకాపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఆధ్వర్యంలో అంబేడ్కర్ స్మృతివనం, పార్కు పరిసరాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అంబేడ్కర్ చరిత్రను భావితరాలకు తెలియజేయాలన్నదే జగన్ లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగానే విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారని తెలిపారు. స్మృతివనాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. రాజకీయ కారణాలతో మహనీయుడని అవమానించడం తగదన్నారు. కార్యక్రమంలో వెలంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్‌మోహన్‌రావు, దేవినేని అవినాష్, రాయన భాగ్యలక్ష్మి, పి.గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బ్లాక్‌లిస్టులో పార్కింగ్ గుత్తేదారులు

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : పలు అక్రమాలకు పాల్పడటంతో పాటు, నగరపాలక సంస్థ నిర్దేశించిన పార్కింగ్ ఫీజులకు భిన్నంగా అత్యధిక మొత్తంలో ప్రజల నుంచి వాహన పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తూ, పార్కింగ్ వేలం నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించారన్న కారణంగా నగరంలోని పలువురు పార్కింగ్ గుత్తేదార్లను నగరపాలక సంస్థ అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇతర గుత్తేదారులు వేలంలో పాల్గొనకుండా వీరు అడ్డుకోవడం, బెదిరించడంతో పాటు, వాహనదారుల నుంచి వారి ప్రతినిధులు, గుమస్తాలు అధిక మొత్తం పార్కింగ్ ఫీజుల కోసం దౌర్జన్యాలకు పాల్పడటం వంటివి చేసినట్లు అధికారులు గుర్తించారు. వీరు ఇకపై పార్కింగ్ లీజు వేలాల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. ఎస్.కె.బాజీ మీరావలి, ఎం.దేవీప్రసాద్, ఎస్.చంద్రప్రసాద్ తదితరులను ప్రాథమికంగా గుర్తించి బ్లాక్‌లిస్టులో పెట్టారు మరి కొందరు ఇదే తరహాలో వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. వారిపై కూడా త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.

వైభవంగా పూజలు

మొగల్రాజపురం: కార్తిక మాసం సందర్భంగా మొగల్రాజపురంలోని శివగిరిపై శనివారం వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ వేమూరి రామచంద్ర హాజరై స్వామి వారికి అభిషేకాలు, పూజలు చేశారు. శివగిరి క్షేత్ర స్థాపకుడు మల్లికార్జున శర్మ పర్యవేక్షించారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 98496 97616

(c) eenadu

EENADU Classifieds

JOBS

ప్రముఖ రియల్ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు రిసెప్షనిస్ట్/ టెలీకాలర్స్ / మార్కెటింగ్ అడ్వయిజర్స్ కావలెను. జీతం+ ఇన్సెంటివ్స్ / కమీషన్ ఇవ్వబడును. 99510 51111

WANTED
REAL ESTATE LEADERS
450 ACRES
AVOCADO FARMLANDS PROJECT
@ VINUKONDA
Opportunity for Everyone
PART TIME / FULL TIME / WORK FROM HOME
Agents / Team Leaders / Managers
Retired People, Private Employees, House Wife, LIC Agents, Business People, All Network Marketing Agents
A LOT CAN BE DONE
Attractive Commission * Incentives * Foreign Trips
GAYATHIRI'99' DEVELOPERS
9392151116
★ Hyderabad ★ Vijayawada

లేడీ ఆఫీస్ అసిస్టెంట్ కావలెను. QLF: ఇంటర్/డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. CB అకాడమీ, BRTS రోడ్, S.N పురం, VJA-11 ✆ 9494248569

క్రాంతిరోడ్ ట్రాన్స్‌పోర్ట్ విజయవాడ ఆటోనగర్ లారీపర్క్ షాపు నందు పనిచేయుటకు ITI-మెకానికల్ చదివిన స్త్రీ, పురుష అభ్యర్థులు కావలెను. వివరాలకు. ✆ 81798 68999.

అసిస్టెంట్ అక్కౌంటెంట్స్ (కొత్తగా B.com చదివిన అభ్యర్థులు) DTP & ఫోటోషాపిలోను అనుభవం & ఆఫీసు బ్యాయ్స్ కావలెను ✆ 93934 50186, 81421 43660

సోలార్ కంపెనీలో పనిచేయుటకు విజయవాడ మరియు గుంటూరు పరిధిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ & టెక్నీషియన్స్ కావలెను. మంచిజీతం+పెట్రోల్ ఎలవెన్స్. 2 వీలర్ తప్పనిసరి. ✆ 77939 33878

Practical Training in Tally, Prime, GST, TDS & TCS Returns. Contact : Veda Computers, VJA-10. ✆ 98485 82191.

Wanted B.Com /M.Com / MBA Finance / CA IPCC Droupouts To be work as Field / Back end Executive in Vijayawada in a Reputed Audit Firm. Interested Persons. Cont: 70135 11502 or Mail To kowthahr@gmail.com

Wanted Male / Female Sales Executives. Qul: 10+, Sal: 10k+ Incentives. ✆ 88864 22599.

Wanted Experienced Godown Incharge for Medical Agencies @ Srinivasa Drugs, Bhavanipuram, VJA. Ph: 9704071271.

WANTED
❖ TELECALLERS (Work form home and office)
❖ FIELD OFFICERS (Two Wheeler Must)
❖ CAR DRIVER
Fixed salary (15k above)
PROPERTY EXPERTS
Vijayawada, Brts road.
✆8233992339

Wanted Experienced Male Class/Floor Incharges - Sri Medha Jr College, Labbipet. Age 30-45Yrs. Qual:Any Degree/MBA. Min 3Yrs exp in educational sector. Salary from ₹15,000/-. 63024 84206.

Required ITI / Diploma in Electricals / Electronics Candidates With Without Exp. for UPS & Stabilizer Service Engineers at Vijayawada, Guntur, Ongole Contact: Techser Power Solutions Pvt. Ltd. ✆ 99497 71160.

Wanted Sales Executives (M); Office Staff (F,M) Inter / Diploma / Degree for D.G sets ; Exp : 0-2Y; For VJA / GNT ✆ 85238 92379

Wanted Telecallers for Real- Estate Firm earn Attractive Incentives on Top of a Basic Salary ✆ 88852 61888

బెంగుళూరులో తెలుగు డాక్టర్స్ ఇంటిలో ఇంటిపని, వంట చేయుటకు స్త్రీ కావలెను. వయసు: 20 నుండి 45 సం. జీతం 20 వేలు+భోజనం+వసతి. ఫోన్: 81063 35414.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+వ+జీతం. ✆ 96764 91122.

రామకృష్ణగ్రూప్ (AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కష్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+ వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 01122, 96769 01122.

భవానీపురం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నందు పార్ట్ టైం/ ఫుల్ టైం పనిచేయుటకు పంపు బాయ్స్ కావలెను. ✆ 92464 00563, 90305 51555.

రామకృష్ణ గ్రూప్ HYD,VJAకు అనుభవం కల్గిన బైక్‌మెకానిక్‌లు వెంటనే కావలెను. భోజనం, వసతి, మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA. ✆ 94413 81122

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

VJA శ్రీరామయ్య మెస్‌లో పని చేయడానికి కూరగాయల కట్టింగ్ మాస్టర్స్ (6am -6Pm 17,500 Rs.) సప్లయర్లు జెంట్స్ (10am - 6Pm , 11,500 Rs.) కావలెను. ✆ 98844 94628, 92464 01797

మీకు లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో ఆసక్తి ఉందా? ఇన్సూరెన్స్ అమ్మకాలు మీరు స్వయంగా చేయకుండానే స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ✆ 90305 12580,95731 42460

విజయవాడ Keys Lite హోటల్‌కి స్టాఫ్ కావలెను. ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ (Male) ★ HK బాయ్స్ ★ వెయిటర్స్ ★ఆకర్షణీయమైన జీతం. ✆ 72888 85598

WANTED
⇨ Maketing Managers
⇨ Executives
⇨ Team Leaders
GM Solar Systems
(Distributor TATA Power Home Systems)
Vijayawada - HR ✆ 89777 46106
Guntur - HR ✆ 89777 46100

గవర్నరుపేట విజయవాడలోని ప్రముఖ ఆఫీసునందు M.S.ఆఫీస్ మరియు డేటాఎంట్రీ సామర్థ్యము గల ఆఫీసు స్టాఫ్ కావలెను. సోమవారం 10వ తారీఖు సాయంత్రం 6గం.లకు ఇంటర్వ్యూ జరుపబడును. మన్‌ఫార్ ఆయుర్వేద, # 27-11-37, దూబగుంటవారివీధి, సిద్దార్థ బైల్స్ షోరూం ఎదురువీధి, స్టేట్‌బ్యాంక్ వెనకాల వీధి, పాత అన్నపూర్ణ సినిమాహాల్ దగ్గర, గవర్నరుపేట, విజయవాడ.

రామకృష్ణ గ్రూప్ VJA HYD. న్యూఢిల్లీకు 10th ఆపైన చదివిన అనుభవం ఉన్న డ్రైవర్స్ కావలెను. భో+వ+మంచిజీతం . ఇంటర్వ్యూ VJA ✆ 95736 91122.

DTP ఆపరేటర్ కావలెను. పటమట రాగూర్ టైపు ఇనిస్టిట్యూట్‌లో పని చేయుటకు. ✆ 98493 24619 / 95023 66365.

VJAలోని ప్రముఖ ఫోటో ప్రింటింగ్ కంపెనీకి సర్వీస్ ఇంజినీర్స్ ఫ్రెష్/ Exp కావలెను. వ: 20-30, మంచి జీతం. ✆ 92466 64999.

ప్రముఖ స్వీట్ షాపుకి క్యాషియర్ (2) వేర్‌హౌజ్ ఇంచార్జ్ (2) మరియు సూపర్ వైజర్స్ (2) కావలెను, సంప్ర: 96766 81835.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్లుగా (జిల్లా హెడ్క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

HYDలోని అమ్మాయిల అనాధా శ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో||వసతి. చదువు: డిగ్రీ 63013 28519

ప్రముఖ నిర్మాణసంస్థకు టెలీకాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఆఫీస్ స్టాఫ్, సైట్ ఇంజినీర్, సూపర్‌వైజర్, అకౌంటెంట్ కావలెను. ✆ 77024 66003, 89777 59919.

విజయవాడ సూర్యారావుపేటలోని సాగర్ ENT హాస్పిటల్‌కు నర్సులు, ఆపరేషన్ థియేటర్ బాయ్స్, ఫార్మసిస్ట్, రిసెప్షనిస్ట్ కావలెను. ✆ 91772 95201.

విజయవాడలో ఆటోమొబైల్ ఫైనాన్స్ కంపెనీలో ఫైనాన్స్ కలెక్షన్ చేయుటకు టు వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ గల మేల్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావలెను. ✆ 92478 64544

ప్రముఖ కం॥ C&F గోడౌన్ కంకిపాడు ఏరియానందు పని చేయుటకు అనుభవజ్ఞులైన Asst మేనేజర్స్, గోడౌన్ సూపర్‌వైజర్స్ మరియు DOST TATAACE వాహనములు నడుపుటకు డ్రైవర్లు కావలెను. ✆ 92461 11973.

ఆఫీస్‌లో పని చేయుటకు లేడీ టెలీకాలర్స్ కావలెను. జీతం 12,000/- + ఇన్సెంటివ్స్ ఇవ్వబడును. విజయవాడ టౌన్ పడమట. Cell: 74167 50222.

VJA, మహానాడు రోడ్డులో డెంటల్ క్లినిక్‌కి ఇంటర్ చదివిన చైర్‌సైడ్ అసిస్టెంట్ M/F కావలెను. జీ:7000/- టై: 9AM to7 PM ✆ 88861 59707

విటాన్ ఇంజనీరింగ్ కాలేజి, నున్న మేల్ / ఫిమేల్ వార్డెన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, బస్ డ్రైవర్లు కావలెను. వివరాలకు. ✆ 94931 40191.

గుణదల పడవల రేవు సెంటర్‌లో వేంచేసి ఉన్న శ్రీ పిచ్చమ్మ తల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అర్చకులు కావలెను. సంప్ర. 94409 45604.

వర్కర్స్ పోస్టుకు పురుషులు మరియు మహిళలు కావలెను. 10వ తరగతి పాసైనవారు. మన్‌ఫార్ ఆయుర్వేదిక్ డ్రగ్స్, దూబగుంటవారి వీధి, గవర్నరుపేట, విజయవాడలో సంప్రదించండి. ✆ 96037 88881. ఇంటర్వ్యూ టైమింగ్స్ (సోమ- శని) -సా|| 5 గం.లకు

కావలెను
విజయవాడ మొగల్రాజపురం PVP మాల్ రోడ్‌లో VHM TRADERS నందు కంప్యూటర్ ఆపరేటర్లు మరియు హెల్పర్లు కావలెను
✆ 93923 23465

కార్ డ్రైవర్ కావలెను. ★ విజయవాడ ఫిల్మ్‌కాలనీలో కార్ డ్రైవింగ్‌లో అనుభవం ఉన్న డ్రైవర్ కావలెను. జీతం: 16,000/- ✆ 99856 99990

NTR జిల్లా జి.కొండూరు ప్రముఖ కంపెనీలో పనిచేయుటకు ఫుల్‌టైం Sr. & Jr. అకౌంటెంట్స్ & సూపర్‌వైజర్స్ కావలెను. 99599 98426, 98485 66629.

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషెంట్ల సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+ మంచి జీతం 99087 69888, 95420 47788

ప్రముఖ ఆటోఫైనాన్స్ ఆఫీస్‌కి అనుభవంగల కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. A:25-30Y Sal:18-25K Qul:డిగ్రీ ✆ 99495 58181, 8121558181

విజయవాడ, కృష్ణాజిల్లా పరిధిలో బ్యాంక్ రిజల్యూషన్ ఏజెన్సీనందు పని చేయుటకు టెలీకాలర్స్ (F/M), ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ (M/F) కావలెను. (Qua: Inter to Degree Age: below 30Yrs) ✆ 90147 58586

VJAలో ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో వర్క్‌చేయుటకు MBA-4 ఫ్రంట్ ఆఫీస్ (F)-2, సూపర్‌వైజర్స్ -2 (ఏదైనా డిగ్రీ కావలెను.) ✆ 80965 56789.

లైట్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో పనిచేయుటకు ఇంగ్లిష్ మరియు LKG టీచర్స్ కావలెను. ✆ 63001 75899.

SC రైల్వే విజయవాడ ఎలక్ట్రికల్ లోకోషెడ్ రైల్వేకాంట్రాక్టర్ వద్ద పనిచేయుటకు అనుభవంగల AC మెకానిక్స్ మరియు హెల్పర్స్ కావలెను. 9704571912.

MARKETING/ SALES

ప్రముఖ సోలార్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హతః ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ (P/F) జీతంః కమీషన్ ఆధారంగా. ✆ 89777 59977, 81219 75369.

FACULTY/ TEACHERS

Wanted Teachers: English, Maths, Physics, Chemistry, Biology, Social, Hindi & Computer Operator, Pre-Primary-SriVidhathri World School. Ph: 80196 76724

DRIVERS

VJAలో కారుడ్రైవర్‌గా పనిచేయుటకు 50సం|| లోపు వయసు కలిగి కనీసం 5సం||లు డ్రైవింగ్ అనుభవంతో పాటు లైసెన్స్ ఉన్నవారు సంప్రదించగలరు. ✆ 88863 24444

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాఠ్మాండు అన్నీ ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆9848782131 Nov25-Dec5

Book your 5 lines Classified Colour Rs.1200/-
3Ads Package Rs.3250/-
5 lines Classified B/W Rs.1025/-
3Ads Package Rs.2575/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం
PH: 98496 97616

దశ మారాలంటే.. నిర్దిష్ట దిశ అవసరం

'ఈనాడు-కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం' అవగాహన సదస్సులో వక్తలు

సదస్సులో పాల్గొన్న విద్యార్థినులు

గన్నవరం (గ్రామీణం, న్యూస్‌టుడే: మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా విద్యార్థులు ముందుకెళితేనే విజయాలు అందుకోగలరని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి శ్రీచైతన్య జూనియర్ కళాశాల రామన్‌భవన్-5లో శనివారం 'ఈనాడు-కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం' సంయుక్తంగా దశ-దిశ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యా నిపుణులు.. ఇంటర్ తర్వాత జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు సరైన నిర్ణయం తీసుకోవాలని.. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకొని, ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ విద్యార్థులకు పలు సూచనలు చేసి, సలహాలు ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు యూనివర్సిటీ కిట్లు, కూపన్లు అందజేశారు. లక్కీడిప్‌లో ఎంపికైన విజేతలు సాత్విక, పూజశ్రీలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో 'ఈనాడు' విజయవాడ యూనిట్ మేనేజరు సీహెచ్ కిశోర్, శ్రీచైతన్య కళాశాలల డీన్ పి.వెంకటేశ్వరరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

నైపుణ్యాలు, ఉపాధి కల్పనే లక్ష్యం

యువతలో నైపుణ్యాల పెంపు, పరిశోధనలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యం. అందుకు కేఎల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోనే పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాం. చదివింది ఇంజినీరింగ్ అయితే వేతనాల్లో ఎందుకు వ్యత్యాసాలు ఉంటున్నాయో గమనించాలి. కాలానికి అనుగుణంగా పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాల ఆధారంగా వ్యత్యాసం ఉంటుందని విద్యార్థులు తెలుసుకోవాలి. ఇంటర్ తర్వాత ఎంచుకునే కోర్సుపై పూర్తిస్థాయి అవగాహన లేకనే చాలా మంది ఉన్న చోటనే ఆగిపోతున్నారు. ఇంజినీరింగ్ చదువుతూనే డ్యూయల్ డిగ్రీ కోర్సులపై పట్టు సాధించవచ్చు. జాతీయ స్థాయి ర్యాంకుల్లో 26వ స్థానంలో నిలిచిన కేఎల్ విశ్వవిద్యాలయం ఒక గొప్ప అవకాశం లాంటిది. ఏఐ(కృత్రిమమేధ) పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటేనే అవకాశాలు ఉంటాయి.

-డా.జె.శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం

అవకాశాలను సద్వినియోగం చేసుకోండి

విద్య ద్వారా విజ్ఞానంతో పాటు నగదు కూడా వస్తుంది. ఏటా ఇంటర్ తర్వాత విద్యార్థుల దశ మార్చే దిశను చూపేందుకు 'ఈనాడు-కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం' ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉపకార వేతనాలు మంజూరు చేస్తూ ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించే కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వంద శాతం ప్లేస్‌మెంట్స్‌తో ముందుకెళ్తోంది. విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షలో మెరిట్ సాధిస్తే రాయితీ ఇస్తున్నాం. గత 16 ఏళ్లుగా లక్షలాది మంది యువతకు ఇంటర్ తర్వాత అవకాశాలపై అవగాహన కల్పించాం. **-బొబ్బిలి మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్, కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం**

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి

శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి. మనం ఉండే వాతావరణ పరిస్థితులపై ఆధారపడి జీవితం ఉంటుంది. నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే పోటీ ప్రపంచంలో రాణించగలం. విద్యార్థుల ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు ఏఐ(కృత్రిమమేధ), ప్రాంప్ట్ పరిజ్ఞానానిదే. ప్రతిఒక్కరూ ఆయా కోర్సులపై అవగాహన కలిగి ఉండాలి. ఒక్క సీఎస్ఈ విభాగమే కాదు.. ఇతర కోర్ కోర్సుల్లో కూడా ఎన్నో అవకాశాలున్నాయని గ్రహించాలి. **-కేవీ షణ్ముఖ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం**

విద్యార్థి దశ కీలకం

విద్యార్థి దశలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటికి అనుగుణంగా కష్టపడితే విజయం సాధించగలరు. ఇంటర్ తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలి. జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు, ప్రొఫెషనల్ కోర్సులు చదివేందుకు.. మంచి మార్గాన్ని ఎంచుకొని ముందుకెళ్లాలి. అందుకు ఇటువంటి అవగాహన సదస్సులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. **-వెంకయ్య, ప్రిన్సిపల్, శ్రీచైతన్య జూనియర్ కళాశాల**

పథకాల లక్ష్యాలు సాధిద్దాం

అధికారులతో సమావేశమైన దినకర్, కలెక్టర్ లక్ష్మీశ

పాయకాపురం, న్యూస్‌టుడే : ప్రభుత్వ పథకాల లక్ష్యాలను అర్థం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని 20 సూత్రాల పథకం అమలు ఛైర్మన్ లంక దినకర్, కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. శనివారం నగరంలోని కలెక్టరెట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు. జననీ శిశు సంరక్షా కార్యక్రమం, ఆయూష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన తదితర పథకాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించే జల్‌జీవన్ అమృత్ పథకాలపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో 100 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని వివరించారు. జననీ సురక్షా యోజన ద్వారా ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 1685 మందికి, పట్టణ ప్రాంతాల్లో 924 మందికి లబ్ధి చేకూరిందని వివరించారు. స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వం దృష్టిసారించినట్లు తెలిపారు. మాతాశిశు మరణాల రేటు తగ్గించాలని పేర్కొన్నారు. ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద జగ్గయ్యపేట, ఎ.కొండూరు, తిరువూరులలో డయాలసిస్ సేవలు అందుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, సీపీవో వై.శ్రీలత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఎం.సుహాసిని, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ ఎ.విద్యాసాగర్, విజయవాడ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయకుమారి, ఉద్యాన అధికారి పి.బాలాజీకుమార్, ఎన్టీఆర్ వైద్య సేవ సమన్వయ అధికారి జె.సుమన్ తదితరులు పాల్గొన్నారు.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
ఆర్య వైశ్య కుల వధూవరులకు సువర్ణావకాశం

నేడు ఆర్య వైశ్య కుల వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, ఆర్య వైశ్య కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (9 నవంబరు 2025)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు
95501 28306 & 83744 45190
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

క్రీడాభివృద్ధికి ప్రభుత్వ సహకారం

హ్యాండ్‌బాల్ కోర్టును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న క్రీడా పథకాలను అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. పటమటలోని కేబీసీ జడ్పీహెచ్ స్కూల్‌లో మూడు రోజుల పాటు జరిగే 69వ రాష్ట్ర స్థాయి అండర్- 17 బాలికల హ్యాండ్‌బాల్, అండర్- 17 బాల, బాలికల నెట్‌బాల్ పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడల ద్వారా క్రమశిక్షణతో పాటు దేహదారుఢ్యం పెంపొందుతుందని చెప్పారు. సీఎం చంద్రబాబు క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటుచేసిన హ్యాండ్‌బాల్, నెట్‌బాల్ కోర్టులను ప్రారంభించారు. తొలుత బాలికల హ్యాండ్‌బాల్ పోటీల్లో విశాఖ, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జట్లు విజయం సాధించాయి. బాలికల నెట్‌బాల్ పోటీల్లో నెల్లూరు, కడప, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, బాలుర విభాగంలో కర్నూలు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, అనంతపురం జట్లు లీగ్ దశలో తమ సమీప ప్రత్యర్థులపై విజయం సాధించాయి. ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం.వెంకటేశ్వరరావు, డీఎస్‌డీవో కాకర్ల కోటేశ్వరరావు, హెచ్‌సీఎల్ ఫౌండేషన్ స్పోర్ట్స్ ఫర్ ఛేంజ్ సమన్వయకర్త వి.సత్యనారాయణ, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు కోనేరు రాజేష్ తదితరులు హాజరయ్యారు.

పారిశ్రామికవేత్త సురేంద్రబాబు జీవితం ఆదర్శప్రాయం

సురేంద్రబాబు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్, కుమార్తెలు, అల్లుళ్లు

గన్నవరం (గ్రామీణం, న్యూస్‌టుడే: గన్నవరం మండలం చిక్కవరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముక్కామల సురేంద్రబాబు జీవితం ఆదర్శనీయమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గన్నవరం పట్టణ శివారులోని ఏబీ కన్వెన్షన్‌లో శనివారం నిర్వహించిన ముక్కామల సురేంద్రబాబు సంస్మరణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. శ్రీవిద్యా పాలిమర్స్, పీపీ పాలిమర్స్, జయశ్రీ పాలిమర్స్ కంపెనీలను ఏర్పాటు చేసి.. నేటి యువతకు ఆదర్శ పారిశ్రామికవేత్తగా నిలిచారని పేర్కొన్నారు. తొలుత సురేంద్రబాబు చిత్రపటానికి నివాళులర్పించారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, గద్దె రామ్మోహనరావు, యార్లగడ్డ వెంకట్రావు, చింతమనేని ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, సినీ నిర్మాత కేఎల్ నారాయణ, అదనపు ఎస్పీ మురళీ, సురేంద్రబాబు కుమార్తెలు పొట్లూరి పూజిత, నాగభైరవ పూర్ణిమ, అల్లుళ్లు శ్రీనివాస్, కృష్ణఫణీందర్ తదితరులు పాల్గొన్నారు.

'పోలవరంపై చంద్రబాబుకు శ్రద్ధ లేదు'

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే : పోలవరంతో పాటు 56 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు.. వాటిని వదిలేసి లింక్ ప్రాజెక్టు అని అంటున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలారెడ్డి శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. డీపీఆర్‌లు, నిధుల సమీకరణపై పెట్టే దృష్టి.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంపై లేదన్నారు. జల యజ్ఞానికి నిధులు లేవు కానీ.. రూ.58వేల కోట్లతో పోలవరం-నల్లమర సాగర లింక్ కడతాననడం తగదన్నారు. రూ.25వేల ఆర్అండ్ఆర్ మిగులు కోసం పోలవరం ప్రాజెక్టును డ్యామ్‌గా మార్చి ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. గోదావరి లింక్ ప్రాజెక్టుకు పెట్టే నిధులతో జల యజ్ఞం పూర్తి చేస్తే.. 30 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు.

ఘనంగా యేసుక్రీస్తు జయంతి జూబ్లీ

వేడుకలు ప్రారంభిస్తున్న బిషప్‌లు బాల, రాజారావు తదితరులు

కరెన్సీనగర్, న్యూస్‌టుడే : తెలుగు నేలపై యేసు క్రీస్తు జయంతి- 2025 జూబ్లీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కథోలిక శ్రీసభ నూతన ఒరవడి దిశగా అడుగులు వేయనుందని విశాఖపట్నం అగ్రపీఠాధిపతి (ఆర్చి బిషప్) ఉడుమల బాల అన్నారు. ఆంధ్ర లయోల కళాశాల దేవయ్య ఆడిటోరియంలో శనివారం ఆర్చి బిషప్ బాల, విజయవాడ బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, మోన్సిగ్నోర్ మువ్వల ప్రసాద్, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బిషప్‌లు జ్యోతి వెలిగించి వేడుకలు ప్రారంభించారు. తొలుత జెండాను బాల ఆవిష్కరించి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు క్రీస్తు జూబ్లీ మైలురాయిగా నిలిచి పోతుందన్నారు. కథోలిక విశ్వాసమనే లంగరిని ఏ దుష్టశక్తులు తుడిచివేయలేవని స్పష్టం చేశారు. విజయవాడ కథోలిక పీఠం, వేడుకల కన్వీనర్ బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు మాట్లాడుతూ దివంగత పోప్ ఫ్రాన్సిస్ ఈ ఏడాదిని ఏసు క్రీస్తు జయంతి 2025 జూబ్లీ సంవత్సరంగా ప్రకటించారని గుర్తు చేశారు. అనంతరం ఆర్చిబిషప్‌లు ఉడుముల బాల, ఏలూరు బిషప్ పొలిమేర జయరాము, నెల్లూరు బిషప్ ఎం.డి.ప్రకాశం, గుంటూరు బిషప్ చిన్నాబత్తిన భాగయ్య, విజయవాడ బిషప్ రాజారావు, శ్రీకాకుళం బిషప్ రాయరాల విజయ్ కుమార్, కర్నూలు బిషప్ గోరంట్ల జాన్ ఏసు, ఖమ్మం బిషప్ సగిలి ప్రకాష్, నల్గొండ బిషప్ కరణం ధమన్ కుమార్, మోన్సిగ్నోర్ మువ్వల ప్రసాద్, సెయింట్ జాన్స్ ఆచార్యులు పాదర్ వల్లె విజయ జోజిబాబు తదితరులు ఆయా మేత్రాసనాల్లో శ్రీసభ ఆశయాలు, లక్ష్యాలను వివరించారు. సాయంత్రం బిషప్‌లంతా కలసి సమష్టి దివ్య పూజాబలి నిర్వహించారు. గుణదల పుణ్యక్షేత్రం రెక్టార్ పాదర్ ఏలేటి విలియం జయరాజు, ఫాదర్ వల్లె జోజిబాబు, ఎడ్యుకేషనల్ డెస్క్ డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న, పోక్రియిటర్ ఫాదర్ కిరణ్, తోట సునీల్ రాజు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఫాదర్లు, సిస్టర్లు పాల్గొన్నారు.

దుర్గగుడి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం

దాతలకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న రాధాకృష్ణ, శీనానాయక్

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అభివృద్ధికి విజయవాడలోని గవర్నరుపేటకు చెందిన ప్రకాష్ ఆర్ట్స్ నిర్వాహకులు సి.డి.వి. సుబ్బారావు దంపతులు రూ.10 లక్షలు విరాళం శనివారం అందజేశారు. దాత కుటుంబానికి దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజ చేయించిన అనంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ వారికి విరాళం రసీదుతోపాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : నున్నలోని గ్రీన్ హిల్స్ క్రికెట్ మైదానంలో రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి 'చుక్కపల్లి పిచ్చయ్య స్మారక వెటరన్ క్రికెట్ టోర్నీ'ని జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శి ఎం.రవీంద్ర

91.9FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
లైఫ్ ఈస్ బ్యూటిఫుల్	ఉ. 7 - ఉ. 9
రాశి వాసి	ఉ. 9 - ఉ. 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ. 10 - మ. 2
ఈవారం అతిథి	మ. 2 - సా. 5
టెస్ట్ డ్రైవ్	సా. 5 - రా. 7
#హాష్‌టాగ్	రా. 7 - రా. 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 9 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008003297

ఉత్సాహంగా వెటరన్ క్రికెట్ టోర్నీ

జట్ల సారథులకు జర్సీలు అందిస్తున్న రవీంద్ర చౌదరి

చౌదరి, పీపుల్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో- ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్ ఎ.యల్లారావు అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయసుతో నిమిత్తం లేకుండా ఉత్సాహంగా ఈ టోర్నీలో పాల్గొనడం అభినందనీయమన్నారు. గౌరవ అతిథిగా హాజరైన పాపులర్ షూ మార్ట్ ఎండీ చుక్కపల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఏటా వెటరన్ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నామని, గత ఏడాది అనివార్య కారణాలతో నిర్వహించలేదని చెప్పారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు జట్లు తలపడుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అతిథులు జట్లకు జర్సీలను అందజేశారు. టాస్ వేసి పోటీలు ప్రారంభించారు. కార్యక్రమంలో పాపులర్ షూ మార్ట్ మేనేజింగ్ పార్టనర్ సీహెచ్ విజయకుమార్, సీహెచ్ అవినాష్, రంజీ జట్టు మాజీ కెప్టెన్ విజయసారథి, జిల్లా క్రికెట్ సంఘం మాజీ సంయుక్త కార్యదర్శులు ఐ.పెంచలయ్య, కె.శ్రీనివాస్, రంజీ మాజీ క్రికెటర్లు వి.లెనిన్, జి.మల్లికార్జునరావు పాల్గొన్నారు. ☛ తొలి మ్యాచ్‌లో విజయవాడ సెక్రటరీస్ ఎలెవన్ జట్టు 97 పరుగుల ఆధిక్యంతో రాజమండ్రి ఎలెవన్ జట్టుపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో గుంటూరు ఎలెవన్ జట్టు అయిదు వికెట్ల తేడాతో వీసీఏహెచ్ హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది.

చిన్నారులకు అరుదైన గుండె శస్త్రచికిత్సలు



చిన్నారులతో విదేశీ వైద్యులు, ఆంధ్రా ఆసుపత్రి హార్ట్ కేర్ బృందం

సూర్యారావుపేట, న్యూస్‌టుడే : ఆంధ్రా ఆసుపత్రి హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటరులో హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే ఛారిటీ సౌజన్యంతో 9 మంది చిన్నారులకు ఉచితంగా అరుదైన గుండె శస్త్రచికిత్సలు చేశారు. స్పెయిన్, ఇంగ్లండ్ నుంచి వచ్చిన గుండె వైద్య నిపుణులు నవంబరు 2 నుంచి 8వ తేదీ వరకు ఈ శస్త్రచికిత్సలు చేసినట్లు ఆంధ్రా ఆసుపత్రి చీఫ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ డాక్టర్ పి.వి.రామారావు తెలిపారు. శనివారం ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లుగా విదేశీ నిపుణులు, ఆంధ్రా ఆసుపత్రి వైద్యులు పిల్లలకు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు తెలిపారు. ఇది 36వ శిబిరమని వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులకు ఆంధ్రా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా పిల్లలను తీసుకువస్తున్నారని వివరించారు. డాక్టర్ విక్రమ్ ఆధ్వర్యంలోని పీడియాట్రిక్ కార్డియాలజీ టీం, నవజాత శిశువులు, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్స్ కలిసి పని చేయటం వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఆంధ్రా ఆసుపత్రి మదర్ అండ్ ఛైల్డ్ ఫౌండేషన్, మహేష్‌బాబు ఫౌండేషన్, ఎన్టీఆర్ వైద్యసేవ సహకారంతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్య నిపుణులు బోస్కో మోస్కోనో, ఐద ఫిలిప్, ఐతోర్ లోపెజ్, నటాలియా సొరొళ, లారా, చిప్సి, నాగేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -106 రిటైల్ ధర 133 చికెన్ విత్ స్కిన్ - 193, చికెన్ స్కిన్‌లెస్ - 219.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 125, 134, 145 చికెన్ విత్ స్కిన్ - 240 చికెన్ స్కిన్‌లెస్ - 250.

నెక్ సూచించిన కోడిగుడ్డు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 600 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.95/-.

(c) eenadu

మీ పిల్లలకు పాస్‌పోర్ట్ ఉందా..!

గవర్నర్‌పేట, న్యూస్‌టుడే

పాస్‌పోర్ట్ అనేది విదేశాలకు వెళ్లడానికే కాదు.. దేశంలో చెల్లుబాటయ్యే అన్ని రకాల గుర్తింపు పత్రాల్లో అత్యంత కీలకమైంది. చిరునామా, పుట్టిన తేదీ, వ్యక్తి గుర్తింపునకు పాస్‌పోర్ట్‌ను మించిన పత్రం మరొకటి లేదు. ఇది ప్రధానంగా ఇంజినీరింగ్, డాక్టర్ వంటి వృత్తివిద్యా కోర్సులు చదువుకునే పిల్లలకు అత్యంత అవసరం. మధ్యవర్తులను ఆశ్రయించకుండా మీరే.. ఆన్‌లైన్లో సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా చిరునామా గుర్తింపు పత్రం, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం సిద్ధం చేసుకోవాలి. https://www.passportindia.gov.in అనే వెబ్‌సైట్లోకి వెళ్లాలి. మెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబరుతో రిజిస్టర్ చేసుకుని, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. వాటి ద్వారా లాగిన్ అయి దరఖాస్తు పూర్తి చేయాలి.

వ్యక్తిగత వివరాల నమోదు

✦ కొత్తగా దరఖాస్తు చేసేవారు 'ఫ్రెష్' పాస్‌పోర్ట్ ఎంపిక చేసుకోవాలి. గడువు తీరిన పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేసుకునే వారు 'రెన్యువల్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ✦ ఇంటి పేరు, వ్యక్తి పేరు పూరించాలి. పేరులో ఉన్న ఖాళీలను గమనించి పూరించండి. ✦ కుటుంబ సభ్యులు, చిరునామా, అత్యవసర పరిస్థితిలో కాంటాక్ట్ చేయాల్సిన వారి వివరాలు, చరవాణి నంబర్లు నమోదు చేయాలి. ✦ రెన్యువల్ చేసుకునే వారికి పాత పాస్‌పోర్ట్ నంబరు, ఇతర వివరాలు నమోదు చేయాలి. ✦ తర్వాత పాస్‌పోర్ట్ ప్రివ్యూ వస్తుంది. మీ వివరాలను సరి చూసుకోవాలి. మార్పులు చేయాల్సి వస్తే వెనక్కి వచ్చి మార్పులు చేసుకోవచ్చు. ✦ దరఖాస్తును సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదు. ✦ సబ్మిట్ చేయగానే ఒక రిఫరెన్స్ నంబరు (ఏఆర్ఎన్) వస్తుంది. ✦ తాజా పాస్‌పోర్ట్ పెద్దలకు రూ.1500లు, పిల్లలకు రూ.1000 చొప్పున రుసుము చెల్లించాలి. ✦ మీకు అపాయింట్‌మెంట్ ఇస్తారు. ఏ రోజు, ఎన్ని గంటలకు, ఎక్కడకు రావాలో ఉంటుంది. ■ విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో రేడియోస్టేషన్ ఎదురుగా పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఉంది. ఇవి కాక జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోస్టాఫీస్‌ల్లోనూ పాస్‌పోర్ట్ సేవలు లభిస్తాయి. ఎక్కడ కావాలో ముందుగానే అపాయింట్‌మెంట్‌లో మీరు నమోదు చేసుకుంటే సరిపోతుంది.

ఇలా దరఖాస్తు చేసుకోండి..

గుర్తింపు పత్రాలు..

☆ చిరునామా గుర్తింపు పత్రం, పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం ఒరిజనల్ తీసుకువెళ్లాలి. ☆ **చిరునామా గుర్తింపు పత్రాల్లో** 12 రకాల పత్రాలను అనుమతిస్తారు. దరఖాస్తుదారుని పేరు మీద వాటర్ బిల్, టెలిఫోన్ ల్యాండ్‌లైన్ బిల్, పోస్ట్‌పెయిడ్ బిల్, విద్యుత్తు బిల్లు, ఆదాయపు పన్ను అసెస్‌మెంట్ ఆర్డర్, ఓటరు గుర్తింపు కార్డు, గ్యాస్ కనెక్షన్, జీవిత భాగస్వామి పాస్‌పోర్ట్, పిల్లలకు అయితే తల్లిదండ్రుల పాస్‌పోర్ట్‌లు, ఆధార్ కార్డు, రెంట్ ఎగ్రిమెంట్ ☆ **పుట్టిన తేదీ ధ్రువీకరణపత్రం :** 2023, అక్టోబరు 1 ముందు పుట్టిన వారు మున్సిపల్ శాఖ జారీ చేసిన పుట్టిన తేదీ పత్రం, పదో తరగతి టీసీ, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డ్, ఎల్ఐసీ బాండ్. 2023, అక్టోబరు 1 తర్వాత పుట్టిన వారు అయితే.. మున్సిపల్ శాఖ జారీ చేసిన పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాన్నే అనుమతిస్తారు.

ధ్రువీకరణాలు, నకళ్లతో హాజరు కావాలి



✦ దరఖాస్తు, ఫీజు చెల్లించిన పత్రం ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ✦ చిరునామా గుర్తింపు పత్రం, పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రం ఒరిజనల్స్, జిరాక్సు కాపీలు తీసుకుని మీకు కేటాయించిన సమయానికి అరగంట ముందు పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి చేరుకోవాలి. ✦ ఒరిజనల్ పత్రాలు చూసి మీకు ఒక సీరియల్ నంబరు ఇస్తారు. ✦ మూడు కౌంటర్లకు పంపుతారు. 1. ఫొటో, వేలిముద్రలు సేకరిస్తారు. 2. దరఖాస్తు పరిశీలన. 3. మీకు ఒక పత్రం ఇస్తారు. ఇవన్నీ అయిన వెంటనే మీ చరవాణికి ఒక నంబరు వస్తుంది. ఆ నంబరుతో మీ దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవచ్చు.



పోలీస్ విచారణ..

చివరగా పోలీసు విచారణ ఉంటుంది. మీపై సివిల్/ క్రిమినల్ కేసులు ఉన్నాయేమో అని స్పెషల్‌బ్రాంచ్ వారు విచారిస్తారు. దరఖాస్తు పూర్తి చేసే సమయంలోనే ఏమైనా కేసులు ఉన్నాయా? అని అడుగుతుంది. కేసులు దాచిపెడితే విచారణలో దొరికిపోతారు. అలా జరిగితే.. మీ దరఖాస్తును తిరస్కరిస్తారు. మీకు పాస్‌పోర్ట్ ఆగిపోతుంది. అన్నీ సక్రమంగా ఉంటే పోలీసులు నివేదికను పై అధికారులకు పంపిస్తారు. ఆ తర్వాత మీకు ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన పాస్‌పోర్ట్ వస్తుంది.

పండుటాకు కాదు.. పహిల్వాన్

న్యూస్‌టుడే, విజయవాడ క్రీడలు

ఎనిమిది పదుల వయసు పైబడినా తరగని ఉత్సాహం ఆయన సొంతం. ఆయనే కంది గంగాధరరావు (86). 16 ఏళ్ల వయసులో కుస్తీలో సాధన ప్రారంభించిన ఆయన పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఎన్నో పతకాలు సాధించారు. 1960 దిల్లీలో జరిగిన జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సాధించి, 1961లో చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో లోకో ఫైర్‌మెన్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఏడేళ్ల పాటు రాష్ట్ర ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా నాలుగేళ్ల బెజవాడ డివిజన్ కుస్తీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి వ్యక్తిగత, టీమ్ ఛాంపియన్‌షిప్‌ను డివిజన్‌కు అందించారు. 1963లో నగరానికే చెందిన సిరిపురపు దుర్గాంబతో వివాహం జరిగింది. ఓ వైపు కుస్తీలో రాణించడమే కాకుండా బాలగంగాధర్ తిలక్ (బీజీ తిలక్) ఆర్ట్ థియేటర్‌ను స్థాపించి ఎంతోమంది కళాకారులను సమాజానికి పరిచయం చేశారు. 1988లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు.

★ విజయవాడ రైల్వే ఇనిస్టిట్యూట్ కార్యదర్శిగా పని చేసి ఎంతో మంది క్రీడాకారులను, కళాకారులను ప్రోత్సహించారు. ప్రస్తుతం మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో సాధన చేసి పతకాలు కొల్లగొడుతున్నారు. ఆయనకు నలుగురు ఆడ, ఇద్దరు మగ సంతానం. అందరూ స్థిరపడ్డారు. భార్య మరణించగా ఒంటరిగా ఉంటూ నిత్యం అథ్లెటిక్స్, కుస్తీ సాధన చేస్తూ పలువురిని ప్రోత్సహిస్తుంటారు. ప్రస్తుతం అఖిల భారత రైల్వే పింఛనుదారుల సంక్షేమ సంఘ బెజవాడ డివిజన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

86 ఏళ్ల వయసులో తరగని ఉత్సాహం

శ్రమైక తరుణి.. పులకించె ధరణి..

మైలవరం, న్యూస్‌టుడే

'**పి**ల్లలు పెరుగుతున్నారు.. చదువులకు ఖర్చులూ భారమవుతున్నాయి. ట్రాక్టర్ డ్రైవర్‌గా వచ్చే జీతంతో సరిపెట్టుకోవడం ఎలా, అని తర్జన భర్జన. ఈ తరుణంలో ఉన్న రెండెకరాల్లో పంటల సాగు నేను చూసుకుంటాను, సొంతగా ట్రాక్టర్ కొని నడుపుకొంటే ఆదాయం పెరుగుతుంది కదండీ..అని ఆమెకు వచ్చిన ఆలోచన వారి జీవితాన్ని మార్చేసింది. కూరగాయల సాగుతో ప్రారంభించిన వ్యవసాయాన్ని, ప్రకృతి సేద్యం దిశగా మార్చి కుటుంబానికి ఆసరాగా ఉండటమే గాక, దిల్లీలో నిర్వహించిన పీఎం ధన ధాన్య కృషి యోజన కార్యక్రమంలో పాల్గొన్న అతి కొద్దిమందిలో ఒక గ్రామీణ ప్రాంత మహిళగా అవకాశం అందుకున్నారీ ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెవుటూరుకు చెందిన 'కంభంపాటి రమాదేవి'. ఇంటర్ వరకే చదివినా.. ప్రకృతి సేద్యం ద్వారా ఆమె సాధించిన అనుభవాలను, విజయాలు, సంపాదన వివరాలను న్యూస్‌టుడేతో పంచుకున్నారిలా..

సాగు చేస్తున్న బెండ తోటలో రమాదేవి

దిల్లీ సదస్సులో

ఒడిదుడుకులు ఎదురైనా..

సాధారణంగా రైతు కుటుంబాల్లో మహిళలు భర్త చాటు భార్యగానే పొలం పనులకు వెళ్తుంటారు. కానీ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు సొంతగా వ్యవసాయ పనులు ప్రారంభించారు రమాదేవి. చెవుటూరులో పూర్వార్జితంగా వచ్చిన రెండెకరాల భూమిలో 15 ఏళ్ల కిందటి నుంచి మామిడి తోట ఉంది. ప్రకృతి సేద్యానికి అదే భూమి ఆదరువుగా, 2018లో భర్త శ్రీనివాసరావు సహకారంతో, కూరగాయల సాగుకు ఉపక్రమించారు. దాంతో పూర్తిస్థాయిలో కూరగాయలు, స్వల్ప కాలిక పంటలను ప్రకృతి సేద్యం ద్వారా చేపట్టాలని రైతు సాధికార సంస్థ ద్వారా సలహా వచ్చింది. అప్పటి నుంచి, తొలి రెండేళ్లు కొంత ఒడిదుడుకులు ఎదురైనా..ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఆలోచనతో సాగు కొనసాగిస్తున్నారు.

కొత్త ట్రాక్టర్ సైతం కొనేశారు..

రెండెకరాల్లో మామిడి చెట్లకు పోనూ మిగిలిన భూమిలోనే అంతర పంటలుగా దాదాపు 10 రకాల పంటలు ఏడాది పొడవునా సాగుచేసేలా ముందుకెళ్తున్నారు. గోంగూర మొదలు, వివిధ రకాల కూరగాయలు, కంది, సజ్జ వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేశారు. ఈ క్రమంలో ఆదాయం సంపాదిస్తుండడంతో భర్త శ్రీనివాసరావు కొత్త ట్రాక్టర్‌ను కొనుక్కుని ఆ పనుల్లోనే స్థిరపడ్డారు. రమాదేవి పూర్తిస్థాయిలో రైతుగా మారిపోయారు. ఒకప్పుడు ఏడాదికి రూ.20 వేల ఆదాయం వస్తే గొప్ప అనే స్థితి నుంచి ఏడాదికి రూ.1.50 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఆమె ఆనందం వ్యక్తపరిచారు.

సిరుల తల్లి.. సత్యమ్మ

నందిగామ మండలం అంబారుపేట గ్రామం వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కొలువై ఉన్న సత్యమ్మతల్లి.. తెలుగు రాష్ట్రాల భక్తులకు ఇలవేల్పుగా నిలుస్తోంది. ఈ రహదారి మీదుగా రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాహనదారులు తమ ప్రయాణం ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలని ఆలయం వద్ద ఆగి వాహనాలకు పూజలు చేస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు తీరతాయని పూర్వం నుంచి భక్తులకు ఎంతో నమ్మకం. గతంలో జాతీయ రహదారి విస్తరణలో దేవాలయాన్ని తొలగించకుండా ఆలయం వెనుక నుంచి జాతీయ రహదారిని రెండు వరుసలుగా అభివృద్ధి చేశారు. ఏటా దసరా రోజు అమ్మవారికి రథోత్సవం నిర్వహిస్తారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి ఏటా సుమారు రూ.50 లక్షల ఆదాయం వస్తోంది. భక్తుల కోసం సత్రాలు నిర్మించారు.

- అంబారుపేట(నందిగామ గ్రామీణం), న్యూస్‌టుడే

పుష్కర తీర్థం.. పుణ్యప్రదం

12 బావులు.. 12 రకాలుగా నీళ్లు దత్తరామేశ్వర ఆలయ ప్రత్యేకత

ఈనాడు డిజిటల్, మచిలీపట్నం

మచిలీపట్నం మంగినపూడి సముద్ర తీరం వద్దకు వెళ్లే మార్గంలో దత్తరామేశ్వరం ఆలయంలో 12 బావులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. సముద్ర స్నానం చేశాక ఈ బావుల్లోని నీటితో స్నానం చేయడం ఇక్కడ ఆనవాయితీ.. ఈ నీటితో స్నానం చేయడం తమిళనాడులోని రామేశ్వరం ఆలయంలోని 22 తీర్థాల నీటితో స్నానం చేసినట్టు భక్తులు భావిస్తారు. రామేశ్వరంలోని తీర్థాల మాదిరిగానే ఇక్కడి 12 తీర్థాల్లో 12 రకాలుగా నీళ్ల రుచి ఉంటుంది. ఒక బావిలో తియ్యగా.. ఉప్పగా.. చప్పగా.. కొద్ది కొద్ది మార్పులతో నీళ్లు ఉంటాయి. సముద్రం అతి సమీపంలోనే ఉన్నా నీరు అంత ఉప్పగా ఉండవు. కార్తీక మాసంలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. వారాంతాల్లోనూ రద్దీగా మారుతుంది. సముద్ర స్నానాలకు వచ్చే వారు తప్పని సరిగా ఈ బావుల నీటితో స్నానం చేసి వెళ్తారు. ఇలా చేస్తే తమ పాపాలు తొలగిపోతాయని.. శరీరంలోని అంటు వ్యాధులు దూరమవుతాయని నమ్ముతారు..

ఒక్కో తీర్థానికి ఒక్కో పేరు

వివిధ నదుల నుంచి సేకరించిన నీటిని ఈ బావులు తవ్వేటప్పుడు ఇక్కడ నిక్షేపించారని ఆలయ అధికారులు చెబుతున్నారు. అందుకే సముద్రం దగ్గరలో ఉన్నా నీరు ఉప్పగా ఉండదని.. వేరు వేరు రుచులు ఉంటాయని చెబుతారు. 1994లో వీటిని నక్షత్ర ఆకారంలో 1 నుంచి 12 బావులు తవ్వించారు. ఈ బావులను తీర్థాలుగా పిలుస్తారు. 1) ఔదుంబర 2) ఆమలక 3) నిర్మింధ్యా 4) పద్మ 5) సర్వ 6) ఉన్మోచన 7) పంపా 8) మతాజయలక్ష్మీ 9) నరహరి 10) గణపతి సచ్చిదానంద 11) దత్త 12) అనఘా అని నామకరణం చేశారు. ఒక్కో బావి నుంచి ఒక్కో బకెట్ నీరు శరీరంపై పోసుకుంటే 12 నదుల్లో పుష్కరస్నానం చేసినంత ఫలితం పొందుతారని భక్తులు.. ఆలయ సిబ్బంది నమ్మకం. స్నానానంతరం ఆలయంలోని మొదట దత్తాత్రేయ తర్వాత నగరేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ భావిస్తున్నారు.

ఇదో బావి సర్వతీర్థం

అటు 16.. ఇటు 15

ఒకే గదిలో రెండు ఇంటర్ తరగతులు

నందిగామ జడ్పీ ఉన్నత పాఠశాలలో (హైస్కూల్ ప్లస్) ఇంటర్ విద్యార్థినులకు తరగతి గదులు సరిపడక అసౌకర్యానికి గురవుతున్నారు. ఒకే గదిలో ఒక వైపు ప్రథమ ఇంటర్, మరో వైపు ద్వితీయ ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రథమ ఇంటర్ విద్యార్థినులు 16 మంది, ద్వితీయ ఇంటర్ 15 మంది ఉన్నారు. ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇద్దరు అధ్యాపకులు చెరోవైపు బోధించడం వల్ల పాఠాలు వినేందుకు అసౌకర్యంగా ఉందని విద్యార్థినులు తెలిపారు. వీరికి వృక్ష, జంతు శాస్త్రాలు బోధించడానికి ఉపాధ్యాయులు లేరు. సైన్స్ ల్యాబ్ లేక ప్రయోగాలు చేయించడానికి వీలు పడటం లేదు.

– నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే

ఇంటికో ఇంకుడుగుంత.. నీటికి లేదోయ్ చింత!

వేసవిలోనూ ఆ ఊరిలో బోర్లలో సమృద్ధిగా నీళ్లొస్తాయి. చుట్టుపక్కల గ్రామాల్లో నీటి కోసం నానా పాట్లు పడుతుంటే.. వీళ్లకు మాత్రం ఆ ఇబ్బందే లేదు. ఆ ఊరిలో మురుగు నీటి కాలువలు కూడా కనిపించవు. దీంతో దోమల ఊసే లేదిక్కడ. పాతికేళ్ల కిందట చేసిన ఓ యజ్ఞం ఫలితమే ఇది. ఊరంతా కలిసి తీసుకున్న ఓ నిర్ణయం.. ఇప్పుడు ఆ ఊరికి శ్రీరామ రక్షగా మారింది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ప్రొద్దుటూరు వాసులు ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎప్పుడో ఆ ఊరికి చెందిన ఓ సర్పంచి ఆరంభించిన జలయజ్ఞాన్ని ఇప్పటికీ ప్రతి ఒక్కరూ తూచ తప్పక ఆచరిస్తున్నారు. అదే వారికి నీటి కష్టాలు లేకుండా కాపాడుతోందిప్పుడు. **-ఈనాడు, కృష్ణా**

కొత్తగా నిర్మిస్తున్న ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత

రాష్ట్రంలోనే నీటితో కళకళలాడే అతి కొద్ది ఊర్లలో ప్రొద్దుటూరు కూడా ఒకటి. ఎప్పుడో దశాబ్దాల కిందట ఆ ఊరికి చెందిన భీమవరపు వీరారెడ్డి, వెంకటరెడ్డి అనే ఇద్దరు ఇంకుడు గుంతలను తొలిసారి తవ్వించారు. ఆ తర్వాత 2000 ఏడాదిలో ప్రొద్దుటూరు సర్పంచిగా ఉన్న భీమవరపు గురవారెడ్డి.. ఈ ఇంకుడు గుంతలను ఉద్యమంలా ఆరంభించారు. ప్రతి ఇంటికీ కచ్చితంగా ఓ ఇంకుడుగుంత ఉండాల్సిందేనంటూ గ్రామస్థుల్లో చైతన్యం తీసుకొచ్చారు. దీంతో ఆ మరుసటి ఏడాది నుంచే వీరి ఊరిలో నీటి కష్టాలు పూర్తిగా దూరమయ్యాయి.

ఓ నూతినే ఇంకుడు గుంతగా..

గ్రామంలోని బీసీ కాలనీకి సమీపంలో ఉండే ఓ పాడుబడిన నేల బావి మొత్తాన్ని ఓ పెద్ద ఇంకుడు గుంతలా మార్చేశారు. ఊరిలో వర్షాకాలంలో వచ్చే వరద నీరంతా ఈ బావిలోకి వెళ్లిపోయేలా నాలుగు వైపులా ఏర్పాట్లు చేశారు. ఎంత నీటినైనా ఇంకించుకునేలా నేలబావిని మార్చేశారు.

✪ ఊరిలో ఎక్కడ నీటి వాడకం ఉంటే ఆ పక్కనే ఓ ఇంకుడుగుంతను ఏర్పాటు చేశారు. ఇలా గుడి, బడి, పంచాయతీ కార్యాలయం, కమ్యూనిటీ హాలు.. దేన్నీ విడిచిపెట్టలేదు. చివరికి చేతిబోర్ల వద్ద వృథాగా పోయే నీటిని సైతం భూమిలోకి ఇంకించేలా అక్కడో గుంతను ఏర్పాటు చేశారు



2000లో నేల బావి వద్ద తవ్విస్తున్న ఇంకుడు గుంత

మురుగు కాల్వల అవసరమే లేదు..

ఊరిలో వాడుక నీరంతా ఎక్కడిదక్కడే.. భూమిలోకి వెళ్లిపోయే ఏర్పాటు చేయడంతో ఇక మురుగు కాల్వల అవసరమే ఆ ఊరికి లేకుండాపోయింది. ఏ ఇంటిలో వాడిన నీళ్లు వాళ్ల పెరటిలోనే ఇంకిపోయేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంటిముందు కాల్వలా తీసి.. దానిని సైతం ఇంకుడు గుంతలా ఇసుక, బొగ్గు, రాళ్లు, ఇటుకలు వేసి మార్చేశారు. వాడిన నీరు నేరుగా వచ్చి దానిలో పడే ఏర్పాటు చేసుకున్నారు. ఒక్క బకెట్ నీళ్లు వాడితే.. అవన్నీ అలాగే తిరిగి నేలలోకి వెళ్లిపోతాయి.

నైపుణ్య యోగం.. ఉద్యోగ భాగ్యం..

కానూరు, పోరంకి, తాడిగడప, న్యూస్‌టుడే

ఐటీ రంగంలో సంక్షోభం.. ఆర్థిక మాంద్యం, వీటికి మించి కృత్రిమ మేధ ప్రభావం.. గత కొన్నేళ్లుగా ప్రాంగణ ఎంపికలపై పడింది. ఈ కారణంగా ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారికి కెరీర్ గ్యాప్ వస్తోంది. వారు ఆశించిన ఉద్యోగం కోసం ఏడాది నుంచి రెండేళ్ల వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఈ సమయంలో వారు నైపుణ్యాలు వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే అది తప్పనిసరి అంటున్నారు. లేకుంటే పోటీలో వెనుకబడే పరిస్థితి ఉంటుందని పేర్కొంటున్నారు.



ప్రస్తుతం మార్కెట్‌లో ఏ కోర్సుకు డిమాండ్ ఉందో విద్యార్థులు తెలుసుకోవాలి. ఆసక్తి ఉన్న రంగంలోనే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. వాస్తవ అనుభవం నిమిత్తం ప్రాక్టికల్ ప్రాజెక్టులు, ఉచిత శిక్షణలు, లేదా సాధన చేయడం వంటివి చేయాలి.

ఉమ్మడి కృష్ణాలో..

ఏటా ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థులు: 18000

ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు: 7000 (సుమారు)

ఉన్నత చదువులు, విదేశీ విద్యకు వెళ్లే వారు: 2500

ప్రొఫైల్‌ను నవీకరించుకోవాలి



పూర్తి చేసిన ప్రాజెక్టులను నెలకోసారైనా ఆన్‌లైన్ పోర్టుఫోలియోలో లేదా ప్రాజెక్టు సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. కెరీర్ గ్యాప్‌లో నేర్చుకున్న చిన్న చిన్న విషయాలను కూడ రెజ్యూమ్‌లో పొందుపరచాలి. లింక్డ్ ఇన్‌లో ఉద్యోగ అవకాశాలకు సిద్ధంగా ఉన్నాననే గుర్తు ఉంచడం మంచిది. ఇంటర్వ్యూ సమయంలో నిజాయతీగా ఎందుకు గ్యాప్ వచ్చిందన్న విషయం తెలియజేయాలి.

-యు.సాయిరాం, కోడ్ జ్ఞాన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అధినేత

పరిచయాలు ముఖ్యం

పరిచయాలు కొత్త జీవన చరిత్ర లాంటివని నిపుణులు చెబుతున్నారు. లింక్డ్ ఇన్ ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ప్రతి వారం కనీసం ఐదుగురు వృత్తిదారులతో పరిచయాలు పెంచుకోవాలి. స్నేహితులు, ఇతరులకు నేను నా నైపుణ్యాలను మెరుగుపరచుకున్నానని తెలియజేయాలి. ఉద్యోగ మేళాలు, వెబినార్లు, వృత్తి సమావేశాలు వంటి వాటిలో పాల్గొని, పోటీలో ఉన్నానని తెలియజేయాలి.

-ఎన్వీ సురేంద్రబాబు, రాష్ట్ర ప్రాంగణ ఉపాధి అధికారుల సంఘం అధ్యక్షుడు

ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి

మీరు పాతబడిపోయారని, వెనుకబడ్డారని ఎవరికీ అనిపించకూడదు. ఇంటర్వ్యూలలో సమాధానం ఇచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయంలో నేర్చుకున్న కోర్సులు, ప్రాజెక్టులను వారికి చూపాలి. ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూలకు తరుచూ హాజరుకావాలి. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి.

-కె.వేణుగోపాల్, ఛైర్మన్, రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాల

చిట్టినగర్ వెలిసిందిలా..

జాతీయోద్యమ ప్రముఖుల్లో కాంగ్రెస్ నాయకులు మరుపిళ్ల చిట్టి ఒకరు. ఆయన పేరుతో 1937లో ఏర్పడిందే చిట్టినగర్. ఒకప్పుడు ఆ ప్రాంతం చిట్టడవి. చూద్దామన్నా జనసంచారం కనిపించని ప్రాంతం.. నగరానికి పొలిమేరగా స్థానికులు చెబుతారు. అప్పటి మున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగం పట్టణంలోని మరుగుదొడ్ల వ్యర్థాలను ఎడ్ల బండ్ల మీద తీసుకొచ్చి చిట్టినగర్ కూడలిగా పిలబడే ప్రాంతంలో గోతులు తవ్వి పూడ్చే వారు. అయితే ఆ ప్రాంతంలో గడ్డి పెరగడంతో దాన్ని ఎద్దులకు పెట్టేవారు. ఎడ్ల బండ్ల తోలేవారు బండి తొట్టిలో కూర్చోకుండా నడుస్తూ వెళ్లాలని 1937 పూర్వం అప్పటి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు హుకుం జారీ చేశారు. నిబంధనలు పాటించని కార్మికులను తీవ్రంగా కొట్టేవాడు. అతని దాష్టీకాన్ని తట్టుకోలేక కార్మికులు తిరుగుబాటు చేశారు. దిబ్బలపై పాకలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. సమయంలో మరుపిళ్ల చిట్టి వారికి అండగా నిలిచి సుదీర్ఘ కాలం ఉద్యమానికి నాయకత్వం వహించారు. చిట్టడవిగా ఉన్న ప్రాంతం నేడు మహానగరంగా రూపాంతరం చెంది ప్రధాన కూడలిగా మారింది. కాలక్రమంలో మరుపిళ్ల చిట్టి రెండు మార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఎడ్లబండ్ల కార్మికులకు అండగా నిలిచిన ఆయన పేరుతోనే ఆ ప్రాంతం చిట్టినగర్‌గా స్థిరపడింది.

– చిట్టినగర్, న్యూస్‌టుడే



వ్యర్థానికి అర్థం.. హరితమే పరమార్థం!

ప్లాస్టిక్ కూల్‌డ్రింక్ సీసాలను రహదారులపై పడేసి పర్యావరణానికి హాని చేసే కన్నా.. వాటిని ఉపయోగించుకుని మొక్కలు పెంచి అందంగా రూపొందిస్తే వ్యర్థానికి అర్థం వస్తుంది. కేబీఎన్ కళాశాలలో బోటనీ విభాగం ముందున్న గ్రిల్స్‌కు కూల్‌డ్రింక్ బాటిల్స్ కట్ చేసి వరసలో పేర్చి మొక్కలు పెంచుతున్నారు. దీంతో కళాశాల భవనంలోకి అడుగు పెడుతుండగానే మొక్కలు అందంగా, ఆహ్లాదంగా దర్శనమిస్తూ స్వాగతిస్తున్నాయి.

ఈనాడు, అమరావతి– న్యూస్‌టుడే, చిట్టినగర్

సుకవి జీవించు.. చరితయందు

దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్లు..ఇతర భాషల్లో కంటే తెలుగు కవులే ప్రసిద్ధి. దేశ స్వాతంత్ర్యోద్యమం నుంచి తెలుగు వైభవాన్ని, పౌరుషాన్ని చాటి చెప్పిన కవులు ఎందరో.. ఉద్యమాల్లో తమ రచనలతో ప్రజలను చైతన్యపరిచి దేశం కోసం పోరాటానికి ఉత్తేజపరిచారు. సమాజ రుగ్మతలను ఎత్తిచూపుతూ, రూపుమాపేందుకు రచనలు, గేయాలు, పాటలు, నాటకాలు, నాటికలు రచించిన రచయితలు కోకొల్లలు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కొందరు కవులు గతించి శతాబ్దాలు గడిచినా తమ సాహిత్యంతో ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచారు. సుకవి జీవించే ప్రజల నాల్కల యందు అంటూ గుర్రం జాషువా చెప్పినట్లు...ఇప్పటి తరం విద్యార్థులకు ఆనాటి కవులు పేర్లు వారి రూపురేఖలు ఎలా ఉంటాయో తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలనుకు చెందిన ఊటుకూరు నారాయణరావు 111 మంది ప్రసిద్ధ తెలుగు కవుల చిత్రాలను సేకరించారు. నేటి తరం విద్యార్థులకు తెలుగు వైభవాన్ని, కవులు జీవిత విశేషాలను తెలిపేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఏటా మాతృభాషా దినోత్సవం సందర్భంగా (ఆగస్టు 29) ఆ కవుల చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ప్రతి చిత్రంలో పేరు, జనన, మరణ తేదీలు వివరాలు ప్రచురిస్తారు. ఆయా తేదీల్లో వారి జయంతి, వర్ధంతి కూడా నిర్వహిస్తూ సమాజానికి తమ రచనలతో సేవలు అందించిన కవులను విస్మరించకుండా సేవ చేస్తుంటారు. తెలుగు సాహిత్యం, కళా వైభవాన్ని ప్రజలకు తెలియజేస్తున్న ప్రస్తుత తరం నాటకరంగ కళాకారులు, గాయకులు, కవులను కూడా సత్కరిస్తున్నారు. – న్యూస్‌టుడే, గంపలగూడెం



(c) eenadu

ఈనాడు అనకాపల్లి

ఆదివారం 9 నవంబరు 2025

గ్యాస్ బండకూ ఉందో గడువు!

పాయకరావుపేట, న్యూస్‌టుడే

గ్యాస్ సిలిండరు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ప్రభుత్వం ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా అందజేస్తోంది. సిలిండరు వాడకం ద్వారా వంట తేలిగ్గా చేసుకోవచ్చు. ఏమరుపాటుగా ఉంటే ప్రమాదాలు అదేస్థాయిలో చోటు చేసుకుంటాయి. జిల్లాలో 24 గ్యాస్ ఏజెన్సీలుండగా వీరి పరిధిలో సుమారు 4.9 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.

తేదీ చూడాల్సిందే: సిలిండరు ఇంటికి తెచ్చిన సమయంలో బరువు సహా దానిపై ఉన్న గడువు తేదీ తప్పనిసరిగా చూడాలి. గడువు ముగిసిన వాడితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. బండకు పైభాగంలో ఉన్న గుండ్రటి రింగుకు కింద ఉన్న ప్లేటుపై కోడ్ రాసి ఉంటుంది. దానిపై ఏ-26 అని ఉంటే 2026 జనవరి నుంచి మార్చిలోగా సిలెండరు గడువు ముగుస్తోందని అర్థం. ఏ అక్షరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలను.. బి అక్షరం ఏప్రిల్, మే, జూన్... సి అక్షరం జులై, ఆగస్టు, సెప్టెంబరు.. డి అక్షరం అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలను సూచిస్తుంది.

ప్రమాదం జరిగితే బీమా పొందొచ్చు

మనం ఎంత జాగ్రత్తగా ఉన్న ఒక్కోసారి సిలిండరు కారణంగా ప్రమాదం జరగొచ్చు. దీనిద్వారా బీమా పొందవచ్చనే విషయం తెలియక చాలా ంది పట్టించుకోవడం లేదు. ప్రమాదం జరిగిన కుటుంబానికి గరిష్ఠంగా రూ. 30 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. దీనికి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు 'పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్' పాలసీ ద్వారా బీమా వర్తిస్తుంది.

★ గ్యాస్‌బండ పేలి ఆస్తినష్టం వాటిల్లితే రూ. రెండు లక్షలు, వ్యక్తి ప్రాణాలు కోల్పోతే రూ.ఆరు లక్షలు చెల్లిస్తారు. గాయపడి చికిత్స పొందుతూ ఉంటే ఒక్కో వ్యక్తికి రూ.రెండు లక్షలు ఇస్తారు. తక్షణ సాయంగా రూ. 25 వేలు ముందుగా చెల్లిస్తారు.

తక్షణమే సమాచారమివ్వాలి: ప్రమాదం జరిగితే ఆలస్యం చేయకుండా సమాచారాన్ని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు అందించాలి. ఆయిల్ కంపెనీల ద్వారా సకాలంలో విచారణ చేపట్టి బీమా వర్తింపజేస్తారు. సిలెండరు తీసుకునే సమయంలో పూర్తిగా పరిశీలించాలి. వాసన వస్తున్నా, బరువు తక్కువగా ఉన్నా వెనక్కి ఇచ్చేయాలి.

– మూర్తి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి

భళా... కాగితంతో కళ!

కాగితాలతో రూపొందించిన పుష్పగుచ్ఛాలు

ఇస్రో రాకెట్ రూపొందించిన చిన్నారి

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: రంగురంగుల కాగితాలతో అద్భుతమైన ఆకృతులు రూపొందించి చిన్నారులు అబ్బురపరిచారు. ఆసక్తికి సృజనాత్మకతను జోడించి చక్కటి బొమ్మలు చేశారు. ఈ వస్తువుల్లో పుష్పగుచ్ఛాలు, అలంకరణ వస్తువులు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనిపై పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్ మాట్లాడుతూ పిల్లల్లో సృజనను వెలికితీయడానికి ఇరవై ఏళ్లుగా ఏటా నవంబరులో ఒరిగామి కళపై పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నర్సీపట్నం పరిసర మండలాలతో పాటు అల్లూరి జిల్లాలోని చింతపల్లి నుంచి సీనియర్స్ విభాగంలో రెండు వందలమంది, జూనియర్స్ విభాగంలో అరవైమంది పోటీపడినట్లు పేర్కొన్నారు. వీరిలో విజేతలకు బాలల దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తామన్నారు.

అక్రమ లేఅవుట్లు.. అడ్డగోలు విక్రయాలు

ఈనాడు డిజిటల్, అనకాపల్లి

మునగపాక: వీఎంఆర్‌డీఏ నుంచి అనుమతులు తీసుకోబోతున్నామంటూ వేస్తున్న లేఅవుట్

జిల్లాలో అనధికారిక లేఅవుట్లు ఎక్కడికక్కడ వెలుస్తున్నాయి. అనుమతులు లేకుండా, భూమార్పిడి పన్ను చెల్లించకుండా దర్జాగా వెంచర్లు వేసేస్తున్నారు. నిబంధనలు మాకేం పట్టవన్నట్లు అక్రమార్కులు వ్యవహరిస్తున్నారు. నేతల అండదండలు ఉండటంతో అనధికారిక వెంచర్లకు అడ్డుకట్ట పడటం లేదు.

జిల్లాలో 496 లేఅవుట్లకు అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. వాటికి నోటీసులు సైతం అందించారు. కానీ.. ఇప్పటివరకు ఒక్కరు కూడా అనుమతికి రుసుం చెల్లించలేదు. అధికారులు ఆయా వెంచర్లలో క్రయ విక్రయాలు చెల్లవంటూ బోర్డులు పెట్టారు. రియల్టర్లు ఆ బోర్డులను పీకి పక్కన పడేసి అమ్మకాలు చేస్తున్నారు.

ఈ అనుమతులు తప్పనిసరి: జిల్లాలో లేఅవుట్ వేయాలంటే వీఎంఆర్‌డీఏ అనుమతి తప్పనిసరి. లేఅవుట్ వేస్తున్న భూమి విలువ ప్రకారం నాలా పన్ను చెల్లించాలి. లేఅవుట్‌లో ఎకరాలో పదిశాతం స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వదిలిపెట్టాలి. కానీ.. వ్యాపారులు మొత్తం స్థలాన్ని ప్లాట్లుగా మార్చేసి అమ్మేస్తున్నారు. రెండు, మూడు ఎకరాల్లో లేఅవుట్ వేసి.. చిన్నచిన్న రాళ్లు హద్దులుగా నిర్ణయించి విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై కొనుగోలుదారులు ఫిర్యాదు చేస్తే లేఅవుట్లలో బోర్డు పెట్టి చేతులు దులుపుకొంటున్నారు.

వ్యవసాయ భూముల్లోనూ..

అనకాపల్లి ప్రత్యేక జిల్లాగా ఏర్పడటంతో భూముల విలువ భారీగా పెరిగింది. దీంతో రియల్టర్ల కన్ను ఆవ ఖండం భూములపై పడింది. ఇవన్నీ వర్షం కురిస్తే నిండిపోయే చిత్తడి నేలలు (వాటర్‌బెల్ట్). ఇవి గృహనిర్మాణాలకు అంత అనుకూలం కాదు. కానీ వీటినీ వెంచర్లుగా మార్చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయరహదారికి ఆనుకుని భారీ లేఅవుట్ వేశారు. తర్వాత దీనిపై భారీగా ఫిర్యాదులు రావడంతో కొంతకాలం నిలిపేశారు. మళ్లీ ఇప్పుడు అదే వెంచర్‌లో డ్రెయిన్లు, రోడ్ల పనులు చేస్తున్నారు.

మునగపాక విద్యుత్తు ఉప కేంద్రం ఎదురుగా ఆవఖండంలో భారీ లేఅవుట్లు వేస్తున్నారు. వీటికి ఎటువంటి అనుమతి లేకపోయినా.. ప్రపోజ్డ్ టు వీఎంఆర్‌డీఏ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని లేఅవుట్లు వేస్తున్నారు. దీనికి వెళ్లేందుకు పంట కాలువ పైనుంచి కల్వర్టు నిర్మించి మరీ రోడ్డు వేసుకుని పనులు చేస్తున్నారు.

సబ్బవరం నుంచి పాయకరావుపేట వరకు జాతీయ రహదారి వెంట భారీ వెంచర్లు వెలుస్తున్నాయి. నక్కపల్లిలో భారీ పరిశ్రమలు ఏర్పాటు అవుతుండటంతో.. రియల్ఎస్టేట్ వ్యాపారులు ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి వెంచర్లు వేస్తున్నారు.

నోటీసులు ఇచ్చాం

జిల్లాలోని అన్ని మండలాల నుంచి అనధికారికంగా వేసిన లేఅవుట్ల వివరాలు సేకరించి వాటికి నోటీసులు ఇచ్చాం. అయినా స్పందించనిచోట్ల బోర్డులు పెట్టి.. పన్నుకట్టి అనుమతులు తీసుకోవాలని సూచించాం. త్వరలో ప్రత్యేక శిబిరం పెట్టి అపరాధ రుసుంతో పాటు పన్నులు కట్టించుకుని అనుమతులు ఇస్తాం. అప్పటికీ స్పందించని వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – సందీప్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి

నమామి ఉగ్రనరసింహా!

కార్తిక మాసం సందర్భంగా కశింకోట శ్రీవేంకటేశ్వర ధ్యానమందిరంలో శనివారం రాత్రి నిర్వహించిన కూచిపూడి నాట్య ప్రదర్శన అలరించింది. శ్రీరాజరాజేశ్వరి కూచిపూడి కళామిత్ర ఆధ్వర్యంలో ప్రహ్లాద చరిత్ర నృత్యాన్ని ప్రదర్శించారు. నవరసాల సమ్మిళితమైన హావభావాలతో కె.కృత్తిక ప్రదర్శించిన నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది.

– కశింకోట, న్యూస్‌టుడే

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు క్షత్రియ అవివాహితులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

● తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' క్షత్రియ అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. విశాఖ నగరం అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ● వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, నవంబరు 09న) ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

● మరిన్ని వివరాలకు 9154918858, 8008001616 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.

– న్యూస్‌టుడే, విశాఖపట్నం

చింతలు తీర్చే చింతామణి గణపతి

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చింతామణి గణపతిని దర్శించుకుంటే జీవితంలో చింతలు, వ్యాధులు తొలగిపోతాయని మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పేర్కొన్నారు. సిరసపల్లి చింతామణి గణపతి దత్తక్షేత్రంలో శనివారం నిర్వహించిన లక్ష నవగ్రహ యాగం, శని తైలాభిషేకం, శ్రీచక్రార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్త విజయానంద తీర్థ స్వామి గణపతి మూలవిరాట్‌కు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గణపతి సచ్చిదానంద స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఈ ఆలయంలో 32 గణపతి విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. ఆదివారం విశాఖ పోర్టు స్టేడియంలో గీతామాత రాగసాగర పేరుతో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేపడుతున్నామని చెప్పారు. భక్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అందరూ భక్తి భావం పెంపొందించుకుని ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలని కోరారు. జీవితంలో దానగుణం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం కార్తిక దీపారాధనలో పాల్గొని దీపాలు వెలిగించారు. భక్తులకు కంకణాలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్ర ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఆంజనేయరాజు, రామారావు, సోమయాజులు ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు.

యాగశాలలో లక్ష నవగ్రహ యాగ పూజలో గణపతి సచ్చిదానంద స్వామి, దత్త విజయానంద తీర్థ స్వామి

బాలికా.. భయం లేదిక!

నర్సీపట్నం, న్యూస్‌టుడే: ఆకతాయిలను ప్రతిఘటించేలా విద్యార్థినులను తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమైంది. రాణి రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ సహకారంతో ఆత్మ రక్షణలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రతిపాదించారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలతో సమగ్రశిక్షా అధికారులు దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ఇది లాంఛనప్రాయంగా ప్రారంభమైంది. త్వరలోనే అన్ని పాఠశాలల్లో అమ్మాయిలకు తర్ఫీదు ఇవ్వనున్నారు.

★ బాలికల్లో ధైర్యసాహసాలు పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి అధికారులు గతంలోనే శ్రీకారం చుట్టారు. గతేడాది ఎన్నికల కోడ్‌తో ఇది ఉత్తరాంధ్రాలో అమలు కాలేదు. సర్కారు ఆదేశాలతో ఇప్పుడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల్లో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం 255 బడుల్లోని సుమారు 10 వేల మంది విద్యార్థినులు ఇందులో పాల్గొననున్నారు. 6వ, తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయిలంతా దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు.

★ విద్యార్థినులకు తర్ఫీదు నిమిత్తం జిల్లాలోని పలు క్రీడా సంస్థలు కోచ్‌లు 30 మందిని ఎంపిక చేశారు. ఈ నెల 6న సమగ్రశిక్షా ఆధ్వర్యంలోని జిల్లా బాలికా శిశు అభివృద్ధి అధికారి (జీసీడీఓ) జెమీమా ఈ కార్యక్రమానికి సబ్బవరంలో శ్రీకారం చుట్టారు.

ఆత్మరక్షణలో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు

★ దిశ, నిర్భయ వంటి చట్టాలు ఉన్నప్పటికీ అమ్మాయిలపై దాడులు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం వారికి ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని జీసీడీఓ **జెమీమా** తెలిపారు. బాలికలందరికీ తైక్వాండో, కరాటే, కుంగ్‌ఫూలోని ఆత్మరక్షణకు అవసరమైన అన్ని మెలకువలను నేర్పిస్తామన్నారు. పాఠశాల సమయంలో 40 నిమిషాలపాటు ఈ శిక్షణకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అన్నవరానికి ఎక్స్‌ప్రెస్ సర్వీసు

కార్పొరేషన్, న్యూస్‌టుడే: విశాఖ నుంచి నేరుగా అన్నవరం వెళ్లడానికి ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ బస్సులను నడపాలని మహిళల నుంచి వచ్చిన అభ్యర్థనలకు ఆర్టీసీ అధికారులు స్పందించారు. నగరం నుంచి అన్నవరానికి అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, శీతల బస్సులు తప్ప ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ సర్వీసులు లేవు. దీంతో నగరం నుంచి నేరుగా అన్నవరం వెళ్లేవారు అనకాపల్లి వరకు వెళ్లి అక్కడ నుంచి ఎక్స్‌ప్రెస్‌లో తునికి చేరుకుని, అక్కడ నుంచి మరో బస్సులో అన్నవరం వెళ్తున్నారు. దీంతో ఉదయం 7, సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం నుంచి అన్నవరం, రాజమహేంద్రవరానికి నేరుగా ఎక్స్‌ప్రెస్ సర్వీసు నడుపుతున్నారు.

నేడు, రేపు ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల సదస్సు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సును ఆర్అండ్‌బీ వద్ద నున్న మారియట్ హోటల్‌లో నేడు(9న), రేపు(10న) నిర్వహించనున్నట్లు ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు తెలియజేశారు.

WANTED

ప్రముఖ 2 వీలర్ ఫైనాన్స్ నందు తుని, పాయకరావుపేట, నర్సీపట్నం మరియు అడ్డరోడ్డు బ్రాంచిలలో బిజినెస్ మరియు కలెక్షన్ చేయుటకు ఎగ్జిక్యూటివ్స్ కావలెను

ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్స్

విష్ణుసాయి ఫైనాన్స్ కార్పొరేషన్

లక్ష్మీ థియేటర్ దగ్గర, పాయకరావుపేట

85006 44978

88863 33600

WANTED CIVIL ENGINEERS

B Tech/DCE Having Knowledge in execution of Major Building Projects, CC Roads, Drains etc with minimum 5 years experience having knowledge in handling the project individually and knowledge in taking levels to work at Jangareddygudem, Eluru District, A.P.

RVR INFRA DEVELOPERS

2-1-59, 4th floor, Rayanam's Complex, Opp Subhadra Arcade Complex, Bhanugudi Junction, KAKINADA.

E mail : rvrinfradevelopers@yahoo.com

ఇళ్ల దరఖాస్తుకు ఇంకాస్త గడువు

నక్కపల్లి, న్యూస్‌టుడే

యూడీఏ పరిధిలోని గ్రామాలకు ఎదురుచూపులే

ప్రజల సొంతింటి కల నెరవేర్చేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోంది. అర్హత కలిగిన వారికి ఇళ్లు మంజూరు చేయడానికి వీలుగా దరఖాస్తు గడువును మరింత పొడిగించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అసంపూర్తి ఇళ్లను పూర్తి చేయించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. దీనిలో భాగంగా వీటికి అదనపు సాయం ప్రకటించింది. మరోవైపు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద ఆసక్తి, అర్హత కలిగిన వారికి ఇళ్లను మంజూరు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. దీనికి తొలుత కేంద్రం ఈనెల 5 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు నెలాఖరు వరకు పొడిగించింది. తద్వారా మరో మూడు వారాలపాటు దరఖాస్తుకు అవకాశం ఉంది. దీని వల్ల మరింత మందికి మేలు జరగనుంది.

ఇళ్ల లబ్ధిదారుల సర్వే చేస్తున్న ఉద్యోగులు

★ ఈ పథకంలో పట్టణ, పురపాలిక ప్రాంతాల్లో ఉన్న వారికి కేంద్రంతోపాటు, రాష్ట్రం కలిపి రూ. 2.89 లక్షలవరకు ఇస్తున్నాయి. ఇందులో ఉపాధి హామీ, స్వచ్ఛభారత్ నిధులు కలిపి ఉన్నాయి. నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి పురపాలికల పరిధిలో 253 మందికి ఇంతవరకు అనుమతులు వచ్చాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి కేవలం రూ. 1.59 లక్షలు మాత్రమే వస్తుంది. జిల్లాలో కోటవురట్ల మండలంలో మూడు, చోడవరంలో అయిదు కలిసి మొత్తం ఎనిమిది పంచాయతీలకు ఇది వర్తిస్తుంది. ఇక మిగిలిన అన్ని గ్రామాలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూడీఏ) కింద ఉన్నాయి. వీటి పరిధిలో ఇళ్లకు సైతం పట్టణ, నగర ప్రాంతాల్లో మాదిరిగానే రూ. 2.89 లక్షలు చెల్లించాల్సి ఉండగా, దీనికి అనుమతులు రాలేదు. దీనిపై ఆశతో ఇప్పటికే జిల్లాలో 16 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణంలో ఉన్న వారికి తక్కువ నగదు వస్తుండటంతో వీరికి అదనపు సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని సంబంధిత శాఖ అధికారి ఒకరు 'న్యూస్‌టుడే'కి తెలిపారు.

అవకాశం సద్వినియోగం చేసుకోవాలి: పీఎంఏవై ద్వారా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకోడానికి సిద్ధంగా ఉన్నవారి వివరాలను యాప్‌లో నమోదు చేయిస్తున్నాం. ప్రభుత్వం గడువు పెంచడంతో అర్హులైన వారందరికీ మేలు జరుగుతుంది. ఇది కాకుండా గ్రామీణ పరిధి కింద ఇళ్లు నిర్మించుకోడానికి 298 మంది సిద్ధంగా ఉన్నారు. యూడీఏ కింద దరఖాస్తు చేసుకున్నవారికి అనుమతులు రావాల్సి ఉంది. అర్హత కలిగి ఉన్న ఎవరన్నా పీఎంఏవైను సద్వినియోగం చేసుకోవచ్చు. ఎలాంటి పరిమితులు లేవు. అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తులను గృహ నిర్మాణ సంస్థ, సచివాలయాల్లో అందిచొచ్చు. – వై.శ్రీనివాసరావు, పీడీ, గృహనిర్మాణ సంస్థ

ఉపాధి బాటలో మరో అడుగు

కలెక్టరేట్, న్యూస్‌టుడే

ఉన్నత చదువులు చదువుకున్న యువతకు ఇంటి వద్దే ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కౌశలం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఇంటింటా సర్వే చేపట్టారు. చదువుకొని ఖాళీగా ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారి వివరాలను సేకరించారు. అర్హత ఉన్న వారికి త్వరలో సచివాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపాధి కల్పించనున్నారు.

జిల్లావ్యాప్తంగా ఉన్న 522 సచివాలయ పరిధిలో ఉద్యోగులు ఉన్నత చదువులు చదువుకొన్న వారి వివరాలను ఇటీవల సేకరించారు. వయసు, విద్యార్హత తదితర వివరాలను యాప్‌లో నమోదు చేశారు. వీరిలో చాలా మంది పదోతరగతి, ఇంటర్ చదివిన వారు ఉన్నారు. డిగ్రీ, పీజీ, ఆపైన చదివిన వారు 1,09,854 మందిని గుర్తించారు. ఇటీవల 80 వేల మందికిపైగా అర్హత ధ్రువపత్రాలు, నైపుణ్యాలను పరిశీలించారు. వీరందరికీ త్వరలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపాధి కల్పించేలా చర్యలు చేపడతారు.

★ డిగ్రీ ఆపైన విద్యార్హత ఉన్నవారికి ఇంటివద్దనే మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా చూస్తారు. అవసరమైన వారికి తగిన నైపుణ్య శిక్షణ సైతం అందించనున్నారు.

ధ్రువపత్రాల పరిశీలన: సర్వేలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారి ధ్రువపత్రాల పరిశీలన చేపడుతున్నాం. ఎంత మంది ఇంటి వద్ద పనికోరుకుంటున్నారో వారి జాబితాలను సైతం సిద్ధం చేస్తున్నాం. మెరుగైన ఉపాధి అవకాశాలు కావాలన్న వారి వివరాలు తీసుకున్నాం. ముందుగా పరీక్షలు నిర్వహించి అనంతరం అర్హులైన వారికి ఇంటర్వ్యూలు చేపడతాం.

– మంజులవాణి, జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారి

Padmasri IVF CENTER

పిల్లలు లేని దంపతులకు శుభవార్త

తల్లితండ్రులు కావాలనే కల నిజం చేసుకోవాలి అనుకుంటున్నారా?

మెగా ఇన్ఫెర్టిలిటీ కన్సల్టేషన్ క్యాంప్

IVF ₹1.25* Lakhs నో హిడెన్ ఛార్జెస్

16 నవంబర్ 2025 ఉ॥ 9 గం॥ల నుండి మ॥ 3 వరకు

అపాయింట్‌మెంట్ తప్పనిసరి

ఉచిత కన్సల్టెన్సీ మరియు స్కానింగ్

జర్మనీలో తర్ఫీదు పొందిన ప్రముఖ సంతాన సాఫల్య నిపుణురాలు

డా॥ పి. సుధా పద్మశ్రీ గారు

M.D. (Obst.& Gynaec)

Specialist in Gynaec Laparoscopy and Infertility Core Fertility Specialist.

పద్మశ్రీ ఐ.వి.ఎఫ్. సెంటర్

డో.నెం. 49-48-16/5, ఎన్.జి.జి.ఓ. కోలనీ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం-16.

ఫోన్: 0891-2734747, 9246634747

అపాయింట్‌మెంట్ కొరకు:

9246634747, 8790538761, 6305229695

సందర్భమేదైనా ఈనాడును చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

పెళ్లి శుభాకాంక్షలు

ఈనాడు క్లాసిఫైడ్స్

జన్మదిన శుభాకాంక్షలు

జయంతి, వర్ధంతి

లీగల్ ప్రకటనలు

వేడుక ఏదైనా.. ఈనాడును చేసుకోండి వేదిక

అంత్యక్రియలు,

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి

80087 09638

బస్సుల్లో ప్రథమ చికిత్సకు ఏర్పాట్లు

స్పందనకు వందనం

నర్సీపట్నం, న్యూస్‌టుడే: జిల్లాలోని ఆర్టీసీ బస్సుల్లో 'ప్రథమచికిత్స' సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 'ఖాళీ పెట్టెలు.. ఏవీ మందులు' అనే శీర్షికతో ఈ నెల 6న 'ఈనాడు' ప్రచురితమైన కథనానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిబస్సుల్లో మందులు అందుబాటులో ఉంచడానికి ప్రజారవాణాసంస్థ ఈడీ ఈనెల 7న సర్క్యులర్ జారీ చేశారు. దీనికోసం తగు ఏర్పాట్లు చేయడంతో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజారవాణా అధికారి ప్రవీణ 'న్యూస్‌టుడే'కు తెలిపారు. డిపోలోని కండక్టర్ల వద్ద ఇవి అందుబాటులో ఉంటాయని అందరికీ తెలిసేలా బస్సులోనే ప్రచార బోర్డులు ప్రదర్శిస్తామని డీఎం దీరజ్ తెలిపారు.

బస్సులో ఫస్ట్‌ఎయిడ్ బాక్సు

మొంథా బాధితులకు ఊరట

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: తుపానుకు విలవిలలాడిన పేదలకు కూటమి ప్రభుత్వం ఊరటనిచ్చింది. కష్టం నుంచి త్వరగా కోలుకోవడానికి వీలుగా నిత్యావసర సరకులను పంపిణీ చేసింది.

జిల్లాలో మొంథా తుపాను దాటికి 24 మండలాల పరిధిలో 24,446 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. వారంరోజుల పాటు సముద్రంలో వేట సాగక మత్స్యకారులు నరకం అనుభవించారు. జిల్లాలో మునగపాక, అనకాపల్లి, కశింకోట, రాంబిల్లి, అచ్యుతాపురం, ఎలమంచిలి, నక్కపల్లి, ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో వేలాది మంది తుపాను వల్ల ఇబ్బందిపడ్డారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న ప్రభుత్వం బాధితులను ఆదుకోవడానికి వెంటనే నిత్యావసర సరకులను అందివ్వాలని, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పునరావాస కేంద్రాల్లో ఉండేవారికి రూ. 3 వేల ఆర్థిక సాయం అందివ్వాలని అధికారులకు సూచించింది. పునరావాస కేంద్రాల్లో భోజనాలు ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. దీంతోపాటు అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక వైద్యశిబిరాలను నిర్వహించారు. ఈ చర్యలతో తుపాను నష్టాలను చాలావరకు తగ్గించగలిగారు.

బియ్యం పంపిణీ చేస్తున్న నాయకులు

తుపాను బాధిత కుటుంబాల్లో 23,413 మంది కార్డుదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు, నూనెను అందించామని జిల్లా పౌరసరఫరాల అధికారి కె.వి.ఎస్.మూర్తి తెలిపారు. దేవరాపల్లి, నర్సీపట్నం, రోలుగుంట, గొలుగొండ, అచ్యుతాపురం, పరవాడ, ఎస్.రాయవరం, అనకాపల్లి, కె.కోటపాడు, సబ్బవరం, బుచ్చెయ్యపేట మండలాల్లో శతశాతం సరకులు పంపిణీ చేశామని చెప్పారు.

(c) eenadu

మత్స్యకార యువతకు ఉపాధి కల్పించరూ!

సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందిస్తున్న ప్రగడ నాగేశ్వరరావు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: నిర్వాసితులు, మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయుడును ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు కోరారు. మంగళగిరిలోని తెదేపా ప్రధాన కార్యాలయంలో శనివారం నియోజకవర్గ ముఖ్యనాయకులతో కలిసి చంద్రబాబును కలిసిన ప్రగడ ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. ప్రత్యేక ఆర్థిక మండలి పరిశ్రమల్లో నిర్వాసితులు, మత్స్యకార యువతకు ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎలమంచిలి నియోజకవర్గ తెదేపా నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి భరోసా కల్పించాలన్నారు. తెదేపా కార్యదర్శి రాజాన రమేష్‌కుమార్, నాయకులు పీలా తులసీరామ్, కాండ్రేగులు వెంకటరమణ, పొన్నమళ్ల కొండబాబు, కర్రి ఆదిబాబు పాల్గొన్నారు.

భక్తజన సందోహంగా సింహాచలం క్షేత్రం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి కొలువైన సింహాచలం క్షేత్రం శనివారం భక్తజన సందోహంగా మారింది. వారాంతం కావడంతో పెద్దఎత్తున ఆలయానికి భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో సింహగిరి మాడవీధులు రద్దీగా మారాయి. కేశఖండనశాల, గంగధార మార్గాల్లో జనం కిక్కిరిశారు. పార్కింగ్ ప్రాంగణం నిండిపోయింది. దీంతో గజపతి సత్రం రోడ్డు, టీవీ టవర్ రోడ్డు, హిల్‌టాప్ రహదారిలోకి వాహనాలను తరలించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా నేపథ్యంలో కొండపైకి రాకపోకలు సాగించేందుకు భక్తులు పోటీపడ్డారు. బస్సుల్లోకి ఎక్కేందుకు తోపులాటలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుమారు 40 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. వివిధ రూపాల్లో రూ.45.57 లక్షల ఆదాయం సమకూరగా ఒక్క దర్శనం టికెట్ల ద్వారా రూ.27 లక్షలు ఆదాయం వచ్చింది.

సింహగిరి మాడవీధుల్లో భక్తుల రద్దీ

'అల'సత్వమే ముంచేస్తోంది..!

ఈనాడు, విశాఖపట్నం

సువిశాల సముద్ర తీరం విశాఖ సొంతం. దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అందాల తీరంలో హాయిగా విహరిస్తూ సేద తీరుతుంటారు. కొందరు అత్యుత్సాహంతో సముద్రంలో ఈత కొడుతుంటారు. రాకాసి అలలు పొంచి ఉంటాయని గ్రహించరు.. వాటిల్లో చిక్కుకుని.. ఊపిరాడక.. విగతజీవుల్లా మారుతున్నారు. విశాఖ పరిసరాల్లో బీచ్‌ల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

తీర ప్రాంతంలో రిప్ కరెంట్‌తో జాగ్రత్త

గత ఐదేళ్లలో 165 మంది మృత్యువాత



ఏడాది	మృతులు
2025	24
2024	27
2023	33
2022	46
2021	35

● విశాఖ పరిధిలోని తీరంలో 30 చోట్ల పర్యాటకులు స్నానాలు ఆచరిస్తుంటారు. కొన్ని ప్రదేశాల్లో అలలు తీరాన్ని వేగంగా ఢీకొని అంతే వేగంగా వెనక్కి వెళతాయి. ఇలాంటి రెండు అలల మధ్య ఉండే నీటినే 'రిప్ కరెంట్' అంటారు. ఈ జలాలు చూడటానికి నిశ్చలంగా అనిపిస్తాయి. అందుకే వీటి బారిన పడి ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్నారు.

● ఆరిలోవ, భీమిలి, దువ్వాడ, త్రీటౌన్, వన్‌టౌన్, మల్కాపురం, న్యూపోర్టు, పీఎంపాలెం, ఎంవీపీ కాలనీ స్టేషన్ల పరిధిలో ఐదేళ్లలో 165 మంది సముద్ర స్నానాలకు వెళ్లి చని పోయారు.

ఇటీవలి ఘటనలు ఇలా..

★ అక్టోబరు 5న యారాడ బీచ్‌లో సముద్రంలోకి దిగిన నలుగురు విదేశీయులు కొట్టుకు పోయారు. లైఫ్ గార్డ్స్ ముగ్గుర్ని రక్షించగా, ఒకరు మృతి చెందారు.

★ అక్టోబరు నెలలోనే యారాడ బీచ్‌లో ఇద్దరు యువకులు గల్లంతవ్వగా నేటికీ ఆచూకీ తెలియరాలేదు.

★ ఆగస్టులో ఆర్కేబీచ్ పరిధిలో రాకాసి అలలకు ఓ కుటుంబంలో ముగ్గురు చిక్కుకోగా ఒకరు చనిపోయారు. వీరిని కాపాడటానికి వెళ్లిన ఒడిశాకు చెందిన యువకుడు సైతం మృతి చెందారు.

మెరైన్ పోలీసుల సూచనలు ఇవే..

● ఎక్కువ దూరం సముద్రంలోకి వెళ్లకుండా, అలలకు ఎదురు పోకుండా జాగ్రత్త వహించాలి.

● బీచ్‌ల వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డుల్లోని సూచనలను తప్పక పాటించాలి.

● వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు సముద్రంలో లోతుకు దిగకూడదు.

● ఏదైనా అనుమానాస్పద వస్తువును తీరంలో గుర్తిస్తే మెరైన్ కంట్రోల్ రూం 1093కు సమాచారమివ్వాలి.

● మద్యం తాగి స్నానం చేయడం పూర్తిగా నిషేధం

శ్రీవారి ఆలయంలో 14 నుంచి పవిత్రోత్సవాలు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డులోని రుషికొండ శ్రీవారి ఆలయం (తితిదే)లో ఈ నెల 14 నుంచి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఏఈఓ జగన్మోహనాచార్యులు తెలిపారు. 4 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు మొదటి రోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయన్నారు. 15 నుంచి 17 వరకు మూడు రోజులు ఉదయం, సాయంత్రం యోగశాలలో హోమాలు, ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి 11.30 వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

వెంకన్న ఆలయం కిటకిట

పుష్పాలంకరణలో ఉత్సవమూర్తులు

నక్కపల్లి, న్యూస్‌టుడే: ఉపమాక వెంకన్న ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ప్రస్తుతం కార్తికమాసం, రెండో శనివారం సెలవు కావడంతో పలు జిల్లాల నుంచి భక్తులు ఉదయం నుంచే దర్శనాలకు విచ్చేశారు. దీంతో క్యూలైను రద్దీగా మారింది. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. మెట్ల మార్గం, ధ్వజస్తంభం వద్ద భక్తులు దీపాలు వెలిగించారు. పెదబోదుగల్లానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బొందలపు లక్ష్మణరావు దంపతులు ఆలయానికి రూ. 50 వేలు విరాళంగా ఇచ్చారు. ఈ నగదును జిల్లా పరిషత్తు కోఆప్షన్ మాజీ సభ్యుడు కొప్పిశెట్టి కొండబాబు చేతుల మీదుగా ఇన్‌స్పెక్టర్ కూర్మేశ్వరరావుకు అందించారు.

సాంకేతికతతో బంగారు భవిష్యత్తు

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధిస్తే యువతకు బంగారు భవిష్యత్తు సొంతమవుతుందని జేఎన్‌టీయూ (కాకినాడ) వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జి.వి.ఎన్.ఆర్.దీక్షితులు పేర్కొన్నారు. శ్రీప్రకాష్ విద్యానికేతన్‌లో రిమ్‌జిమ్-2025 ముగింపు వేడుకలు శనివారం నిర్వహించారు. దీనికి హాజరైన వైస్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో సాంకేతికతపరంగా మరిన్ని వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ప్రతి విద్యార్థి సమాచార నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. పిల్లల అభిప్రాయాలకు విలువనిస్తూ, తల్లిదండ్రులు దిశానిర్దేశం చేయాలని చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాటల్లో కాకుండా తమ చేతల ద్వారా పిల్లల్లో స్ఫూర్తిని పెంపొందించాలని తెలిపారు. పుస్తక పఠనం అలవాటున్న వ్యక్తి మంచి నాయకుడిగా ఎదుగుతారని వెల్లడించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. హిందూ గ్రూపు (ఎస్అండ్‌డీ) వైస్ ప్రెసిడెంట్ ఎ.శ్రీధర్, శ్రీప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్‌ప్రకాష్, సీనియర్ ప్రిన్సిపల్ ఎం.వి.వి.ఎస్ మూర్తి, నీలాదేవి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులతో దీక్షితులు, విజయ్‌ప్రకాష్

కనకదాసు ఆలోచనలు నేటితరానికి స్ఫూర్తి

కలెక్టరేట్, న్యూస్‌టుడే: కనకదాసు జీవిత చరిత్ర నేటి యువత తప్పనిసరిగా తెలుసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం భక్తకవి సెయింట్ కనకదాసు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి డీఆర్‌ఓ పూలమాల వేసి నివాళులు అర్పించారు. సమాజంలో సమానత్వం, సేవాభావం, భక్తిమార్గాన్ని ప్రజలకు చూపిన మహోన్నత వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారన్నారు. ఆయన ఆలోచనలు నేటితరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. రచనల ద్వారా కుల వ్యవస్థ, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. ప్రజలకు భక్తి భావాన్ని చాటి చెప్పారన్నారు. ప్రజల్లో సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారన్నారు. సంగీతకారుడు, తత్వవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి శ్రీదేవి, బీసీ సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

కనకదాసు చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న డీఆర్వో సత్యనారాయణ, అధికారులు

మునగపాక గొప్పతనం చాటేలా 'మాఊరి వెంకన్న'

మునగపాక, న్యూస్‌టుడే: నాటక రంగానికి పుట్టినిల్లుగా మారిన మునగపాక కళాకారులు సినిమారంగం వైపు అడుగులు వేయడం అభినందనీయమని గవర కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్ర అన్నారు. మునగపాకకు చెందిన వెలవలపల్లి కోటేశ్వరశర్మ నిర్మాతగా కోరుకొండ గోపీకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'మాఊరి వెంకన్న' సినిమా గోడప్రతులను వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ మునగపాక గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ సినిమా తీసి 14న విడుదల చేయడానికి సన్నద్ధం చేయడం అభినందనీయన్నారు. సినిమాను ఆదరించాలని కోరారు. ఆర్ఈసీఎస్ మాజీ ఛైర్మన్ బొడ్డేడ ప్రసాదు మాట్లాడుతూ యువదర్శకులు గోపీకృష్ణకు మావూరి వెంకన్న సినిమా గొప్ప విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నామన్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ, జడ్పీటీసీ సభ్యుడు పెంటకోట స్వామి సత్యనారాయణ, సర్పంచి దిమ్మల అప్పారావు, ఎంపీటీసీ సభ్యులు సూరిశెట్టి రాము, బోడకుర్తి గణేష్, పెంటకోట విజయ్ పాల్గొన్నారు.

గోడప్రతులను ఆవిష్కరిస్తున్న సురేంద్ర, ప్రసాదు, సాయికృష్ణ తదితరులు

సేవా కార్యక్రమాల్లో ముందుండాలి

కలెక్టరేట్, న్యూస్‌టుడే: సేవా కార్యక్రమాల్లో రెడ్‌క్రాస్ సొసైటీ ముందుండాలని జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సమాజానికి అండగా నిలిచే సంస్థగా పేరుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన సాయాన్ని అందించడంలో బాధ్యతగా ఉండాలన్నారు. అనంతరం నూతన కమిటీ ఎన్నిక చేపట్టారు. జిల్లా రెడ్‌క్రాస్ ఛైర్మన్‌గా గ్రంధి శేషుకుమార్, వైస్ ఛైర్మన్‌గా పి.సర్వేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

బొలెరో వాహనం చోరీ

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పేటలో బొలెరో వాహనం చోరీకి గురైంది. పట్టణంలోని సాయి ఉత్సవ్ కల్యాణ మండపం పక్కన ఉన్న దొర చికెన్ సెంటర్ వద్ద ఉన్న వాహనాన్ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకు పోయారు. వాహనాన్ని నిత్యం అక్కడే ఉంచుతారు. ప్రధాన రహదారిలో చోరీ జరగడం సంచలనం సృష్టించింది. పోలీసులకు ఫిర్యాదు చేశామని యజమాని కేజీఎస్ సత్యనారాయణ తెలిపారు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు విద్యార్థుల సత్తా

చీడికాడ, న్యూస్‌టుడే: చీడికాడ మండలం దిబ్బపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 9వ తరగతి మోసూరు లీలావతి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. ఉమ్మడి జిల్లాస్థాయి గాజువాకలో జరిగిన అండర్-14 విభాగంలో ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ ప్రతినిధులు బాలికను అభినందించారు.

లీలావతిని అభినందిస్తున్న ఉపాధ్యాయులు

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: కొరుప్రోలు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్ తెలిపారు. కబడ్డీ అండర్-14 విభాగంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని పి.వైష్ణవి, తైక్వాండో 48 కేజీల విభాగంలో పదో తరగతి విద్యార్థి వై.ఆకాష్ కుమార్ జిల్లాస్థాయిలో ప్రతిభ చూపి, రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయుడు అమ్మోరియ్య తదితరులు అభినందించారు. ధర్మవరం-అగ్రహారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థినులు జయశ్రీ, తోనేశ్వరి రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. ప్రధానోపాధ్యాయుడు ప్రశాంతి, వ్యాయామ ఉపాధ్యాయుడు సత్య తదితరులు అభినందించారు.

సాఫ్ట్‌బాల్‌కు పది మంది..

మాకవరపాలెం, న్యూస్‌టుడే: ఉమ్మడి విశాఖ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదిమంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు దేవత నారాయణరావు తెలిపారు. అండర్-14 విభాగంలో శనివారం నిర్వహించిన సాఫ్ట్‌బాల్ పోటీల్లో సత్తా చాటారన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్‌పర్సన్ మాధవి, వ్యాయామ ఉపాధ్యాయుడు రవి, ఉపాధ్యాయులు క్రీడాకారులను అభినందించారు.

ఎంపికైన విద్యార్థులు

కొండకర్ల బాలిక..

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కొండకర్ల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని పి.కావ్య ఎంపికైంది. ఈనెల 7న గాజువాక ఉన్నత పాఠశాలలో జరిగిన ఎంపిక పోటీల్లో అండర్-14 విభాగంలో ప్రతిభ కనబరిచిందని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో కృష్ణాజిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు. ఈ బాలికను, వ్యాయామ ఉపాధ్యాయుడు ఉప్పాడ రామును తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ కృష్ణారావు, ఉపాధ్యాయులు అభినందించారు.

సరిహద్దుల్లో అభివృద్ధి శూన్యం

పాయకరావుపేట, న్యూస్‌టుడే

సరిహద్దు రహదారులకు ఏళ్ల తరబడి మరమ్మతు చేపట్టడం లేదు. కాకినాడ జిల్లా తుని నుంచి కొత్తూరు, తునిలోని కవలపాడు మీదుగా పాల్తేరు వెళ్లే రహదారులు ఇప్పట్లో కొత్తరూపు సంతరించుకునేలా లేవు. కొత్తూరు గ్రామస్థులకు ఏ చిన్న అవసరమొచ్చినా తుని, పాయకరావుపేట రావాల్సిందే. రాకపోకలకు ఇదే దగ్గర దారి. తుని మున్సిపాలిటీ ఉప్పరగూడెం దాటిన తర్వాత.. పేట మండల సరిహద్దు వరకు సిమెంట్ రోడ్డు వేసింది. అక్కడి నుంచి గ్రామానికి చేరాలంటే కిలో మీటరుకు పైగా దూరం ఉంది. తారురోడ్డు పూర్తిగా శిథిలమైంది. రాళ్లు తేలడంతో వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతంలో తమలపాకు, కూరగాయాలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. వ్యవసాయోత్పత్తులు మార్కెట్‌కు తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు.

కొత్తూరు సరిహద్దు వరకు వేసిన తుని మున్సిపాలిటీ సిమెంట్ రోడ్డు

✦ తుని నుంచి పాల్తేరు మీదుగా పాల్మన్‌పేట రోడ్డు శిథిలావస్థకు చేరుకుంది. కవలపాడు దాటిన తర్వాత పెద్ద గుంతలు పడ్డాయి. రోడ్డుకు ఇరువైపులా ఇటుక బట్టీలు ఏర్పాటు చేశారు. బూడిద రోడ్డుపైకి చేరుతోంది. దీనిపై నుంచే కాకినాడ జిల్లా అద్దరిపేట, ఉప్పాడ, కాకినాడ సహా మండలంలోని ఈదటం, చినకందిపూడి గ్రామాలకు రాకపోకలు సాగిస్తుంటారు. కొన్నేళ్ల నుంచి సరిహద్దులను కలిపే రహదారుల విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో కొత్తరూపు రావడంలేదు. తాత్కాలిక మరమ్మతులు కూడా చేయలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై మండలంలోని నామవరం వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు సీఐ అప్పన్న తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. నామవరం గ్రామానికి చెందిన షేక్ హుసేన్ (35) పెట్రోల్ బంకులో పనిచేస్తుంటారు. విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ వెల్లడించారు.

కొబ్బరిచెట్టు పైనుంచి పడి..

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: మండలంలో వడ్డాది గ్రామానికి చెందిన ముత్యాల శ్రీను (43) శనివారం కొబ్బరి చెట్టుపై నుంచి పడి మృతిచెందారు. కొబ్బరిబొండాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న ఆయన పొట్టిదొరపాలెంలో బొండాలు తీసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీను భార్య అమ్మాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని యువకుడు..

విశాఖపట్నం, న్యూస్‌టుడే: లారీ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి మద్దిలపాలెం కూడలి వద్ద చోటుచేసుకుంది. ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అల్లిపురం పిల్లావారివీధిలో నివాసం ఉంటున్న సాహుకారి జోగేశ్వర్ (24) శుక్రవారం అర్ధరాత్రి మద్దిలపాలెం వెళ్తున్నాడు. మద్దిలపాలెం కూడలి వద్ద సిగ్నల్ ఉండటంతో ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. ఇంతలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ద్విచక్రవాహనంపై ఆగి ఉన్న జోగేశ్వర్‌ను ఢీకొంది. ప్రమాదంలో కింద పడిపోయిన అతని శరీరంపై నుంచి లారీ చక్రాలు వెళ్లాయి. దీంతో జోగేశ్వర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఎంవీపీ స్టేషన్ సీఐ ప్రసాద్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేశారు. జోగేశ్వర్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.

ఉరి వేసుకొని ఇద్దరి ఆత్మహత్య

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం సాయినగర్ కాలనీలో ఓ మహిళ ఉరేసుకుని మృతి చెందిన ఘటన ఇది. సీఐ ఆర్ రామచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. సబ్బవరం సాయినగర్ కాలనీలో నివాసముంటున్న **పితాని స్వాతి** (29) పెళ్లిళ్లు, ఈవెంట్లకు బ్యూటీషియన్‌గా పని చేస్తున్నారు. భర్త చిరంజీవి విశాఖపట్నం మధురవాడలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్తతో విభేదించి సుమారు 6 నెలలుగా దూరంగా ఉంటున్నారు. ఇటీవల మళ్లీ కలిశారు. ఈ నేపథ్యంలో తాను నివాసమంటున్న గదిలో శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: మద్యం మత్తులో భార్యతో వాగ్వాదానికి దిగి ఇంటిలో ఉరేసుకొని భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. . అగనంపూడి ఫార్మాసిటీ కాలనీలో జె.సురేష్ రావు కుటుంబంతో నివాసముంటున్నారు. ప్రైవేటు సంస్థలో వెల్డరుగా పనిచేస్తున్న అతను మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా భార్యతో గొడవపడి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. శనివారం ఉదయం 8 గంటలైనా తలుపులు తీయకపోవడంతో భార్య కిటికీలోంచి చూసేసరికి ఉరేసుకొని ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదమని తెలిసినా.. సీటు కోసం ఆరాటం

బస్సులు వచ్చే ప్రాంతంలో వేచి ఉన్న విద్యార్థులు

ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని పోర్టికోల వద్దకు బస్సులు వచ్చే ప్రాంతంలో వేచి ఉంటూ కొంతమంది విద్యార్థులు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. బస్సులు పోర్టికోల నుంచి వెనక్కు వస్తుండటం, ఖాళీ అయిన పోర్టికోల వద్దకు బస్సులు నిలపడానికి వెళ్లే సమయంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల శ్రీకాకుళం వెళ్లాల్సిన ప్యాసింజర్ బస్సు పోర్టికో వద్దకు వస్తూ సకాలంలో బ్రేకులు పట్టకపోవడంతో పోర్టికో దాటి పిల్లర్‌ను ఢీకొట్టింది. బస్సుకు, పిల్లర్‌కు మధ్యలో ఓ మహిళ ఉండిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సిబ్బంది పెద్దగా పట్టించుకోకపోవడం, విద్యార్థులు వారి మాటను సైతం లెక్క చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సిటీ బస్ టెర్మినల్‌లోనే విద్యార్థులు వేచి ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, విశాఖపట్నం

పోటీతత్వాన్ని పెంచేలా బోధించండి

మాట్లాడుతున్న ఆర్జేడీ విజయభాస్కర్

నక్కపల్లి, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించేలా ఉపాధ్యాయుల బోధన ఉండాలని విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకులు (ఆర్జేడీ) విజయభాస్కర్ సూచించారు. చినదొడ్డిగల్లు ఉన్నత పాఠశాలలో రెండు రోజులపాటు ఉపాధ్యాయులకు నిర్వహించిన అభ్యసన సామర్థ్యాల కార్యశాలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు మరింత పెంపొందించడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో వారికి నైపుణ్యాలు అవసరమన్నారు. ఇందుకు తగ్గట్లుగా వారిని మలిచి, భవిష్యత్తు లక్ష్యాలను వివరించాలన్నారు. ప్రస్తుత పోటీ పరిస్థితులను వివరిస్తూ వాటికి ఎలా సన్నద్ధం కావాలో సంసిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఉప విద్యాశాఖాధికారి పి.అప్పారావు, ఎంఈఓలు కె.నరేశ్, ఆర్.నాగన్నదొర, ప్రధానోపాధ్యాయులు వేమగిరి నూకరాజు, భవాని తదితరులు పాల్గొన్నారు.

రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలి

విశాఖపట్నం, న్యూస్‌టుడే: నగరంలో చేపడుతున్న రహదారుల పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కాన్వెంట్ కూడలి నుంచి ఐఎన్ఎస్ డేగా, పోర్టు డాక్ ఏరియా వరకు చేపడుతున్న రోడ్డు పనులను జీవీఎంసీ, జాతీయ రహదారుల సంస్థ అధికారులతో కలిసి శనివారం కలెక్టర్ పరిశీలించారు. భాగస్వామ్య సదస్సు నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. నాణ్యతలో రాజీ పడవద్దన్నారు. అధికారులు పనుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్ వెంట జీవీఎంసీ సీఈ సత్యనారాయణ ఇతర అధికారులు ఉన్నారు.

అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్

వాహనాల చోరీ ముఠా అరెస్టు

రూ.60 లక్షల విలువైన వాహనాల స్వాధీనం

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: వివిధ జిల్లాల్లో ఆటోలు, ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముఠాను కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. పిఠాపురం పట్టణ పోలీసులు ఓ చోరీ కేసులో ఈ నెల 7న విరవాడ సెంటర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు పలుచోట్ల వాహనాలు దొంగిలించినట్లు గుర్తించారు. కాకినాడ గ్రామీణం తూరంగికి చెందిన పాతనేరస్థుడు పెమ్మాడి ఆశీర్వాదం, పెందుర్తి లోవరాజు, గోలీలపేటకి చెందిన కొల్లి దుర్గాప్రసాద్, కరపకి చెందిన కాల కృష్ణార్జున్, కాకినాడ, జగన్నాథపురానికి చెందిన కనుమూరి గణేష్‌లను అరెస్టు చేశారు. మొదటి ముగ్గురు నిందితులు వాహనాలను దొంగిలించి, ఇంజిన్, ఛాసిస్ నంబర్లను మార్చి తక్కువ ధరలకు కృష్ణ, గణేష్‌లకు విక్రయిస్తే, వారు ఇతరులకు అమ్మకాలు సాగిస్తున్నారు. కాకినాడ జిల్లాతో పాటు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మొత్తం 40 వాహన చోరీ కేసుల్లో రూ.48 లక్షల విలువైన 18 ఆటోలు, రూ.12 లక్షలు విలువ గల 22 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని అయిదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రాత్రి వేళల్లో ఇంటి ముందు ఉంచిన హ్యాండిల్ లాక్ వేయని ఆటోలు, ద్విచక్రవాహనాలను మారు తాళాలతో తెరిచి ఎత్తుకెళ్లేవారని ఎస్పీ తెలిపారు. ఈ కేసులను ఛేదించడానికి కృషి చేసిన ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఎస్పీ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, క్రైం సీఐ వి.కృష్ణ, పిఠాపురం సీఐ శ్రీనివాస్, క్రైం ఎస్సై వినయప్రతాప్, ఎస్సై మణికుమార్, సిబ్బందిని అభినందించారు.

స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తదితరులు

పెట్టుబడి లాభాల పేరుతో సైబర్ మోసం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపించి సైబర్ నేరగాళ్లు లక్షల్లో దోచేశారు. దీనికి సంబంధించి అనకాపల్లి పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్ కథనం ప్రకారం.. తుమ్మపాలకు చెందిన ఉమా రామచౌదరికి ఈ ఏడాది ఆగస్టులో వాట్సాప్‌కు ఒక లింకు వచ్చింది. దీన్ని ఓపెన్ చేయగా పెట్టుబడి పేరుతో లాభాలు వస్తాయని చెప్పి రూ. 1,737 నగదు వేశారు. దీనిని నమ్మి రూ. 12 లక్షల వరకు పెట్టుబడి కింద జమ చేశారు. తిరిగి నగదు రాకపోవడంతో శనివారం పట్టణ పోలీసులను బాధితుడు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

చికెన్ ధరలు (కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	108	105
లైవ్	135	125
డ్రెస్డ్	196	220
స్కిన్‌లెస్	223	230

(c) eenadu

అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

తెరపై ఈనాడు

అనకాపల్లి: రాజా: **మాస్ జాతర,** సత్యనారాయణ స్క్రీన్2: **బేడ్‌లాండ్స్,** పర్తిసాయి: **కృష్ణలీల,** షిర్డిసాయి: **గర్ల్‌ఫ్రెండ్,** రామచంద్ర: **ప్రేమిస్తున్నా,** సత్య నారాయణ స్క్రీన్1: **జటాధర,** వెంకటేశ్వర: **ఆర్యన్, అచ్యుతాపురం:** ఎస్‌టీబీఎల్ సినీవరల్డ్ స్క్రీన్-1 **జటాధర,** స్క్రీన్-2: **గర్ల్‌ఫ్రెండ్**

శూలాల ఉత్సవం రేపు

మునగపాక, న్యూస్‌టుడే: నాగులాపల్లిలో ఈనెల 10న సాంబమూర్తిదేవుని శూలాల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిద్దామని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అన్నారు. అచ్యుతాపురంలో ఈ ఉత్సవానికి సంబంధించిన గోడప్రతులను కమిటీ సభ్యులతో కలిసి శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దొడ్డి శ్రీనివాసరావు, ఆంధ్ర మల్లేష్, గోసాల గోవింద, మొల్లేటి ఆదినారాయణ, నాగు, జువ్వాల హరిప్రసాదు, కొణతాల రమేష్, ఆడారి గణేష్ పాల్గొన్నారు.

తాగునీటి పథకం ఆవరణ కబ్జా

గొలగాం పంచాయతీ శివారు దుర్గాదేవి కాలనీలో తాగునీటి పథకం చుట్టూ ఉన్న స్థలం కబ్జాకు

గురైంది. గతంలో గ్రామస్థుల తాగునీటి అవసరాలు తీర్చడానికి వీలుగా 20 వేల లీటర్ల తాగునీటి పథకాన్ని కొండపై ఏర్పాటు చేశారు. ఈ పథకం పక్కనే ఇల్లు నిర్మించుకుని చుట్టూ ఉన్న స్థలాన్ని కబ్జా చేసి మొక్కలు నాటి వాహనాలతో పార్కింగ్ స్థలంగా మార్చేశారు. పథకంవైపు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. తక్షణమే అధికారులు స్పందించి పథకం చుట్టూ ఉన్న స్థలాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, అనకాపల్లి గ్రామీణం

పెట్టుబడులు రాకుండా జగన్ కుట్ర

అనకాపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైఎస్ జగన్ కుట్ర పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో ఈనెల 14, 15న నిర్వహించే సదస్సులో విదేశాల నుంచి ఎంతో మంది పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ఈదశలో 12న వైకాపా విద్యార్థి విభాగం ఆందోళనకు పిలుపుఇవ్వడం సరికాదన్నారు. పరిశ్రమలతో దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. నాయకులు కోట్ని రామకృష్ణ, బోడి వెంకటరావు, సాలాపు నాయుడు, పిళ్లా తారకేశ్వరరావు పాల్గొన్నారు.

ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారం

కొత్తూరు (అనకాపల్లి): అనకాపల్లి దిబ్బవీధిలో వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం శనివారం వైభవంగా జరిగింది. సింహాచలం దేవస్థానం అర్చకులు నరసింహాచార్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షులుగా దొడ్డి వెంకట సత్యనారాయణ బాబు, ఛైర్మన్‌గా ఆళ్ల శ్రీరామచంద్రమూర్తి, కోశాధికారిగా కొణతాల త్రినాథరావు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. పీవీ జగన్మోహనరావు, కొణతాల మురళీకృష్ణ, బీఎస్ఎంకే జోగినాయుడు పాల్గొన్నారు.

నిరంతరం నిఘా నీడలో..

పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫుటేజీల పర్యవేక్షణ

నిఘా నీడలో అనకాపల్లి సీసీ కెమెరాలు అధిక సంఖ్యలో ఏర్పాటు చేసేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు పట్టణ పరిధిలో 60 కెమెరాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 80 కెమెరాలు బిగించి నిరంతర నిఘా కొనసాగించేలా చర్యలు ఆరంభమయ్యాయి. ఎంపీ సీఎం రమేశ్ సీసీ కెమెరాలకు ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ. 25 లక్షలు సమకూర్చారు. వీటిని ఎక్కడెక్కడ అవసరమో గుర్తించి ఆయా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారు. – న్యూస్‌టుడే, అనకాపల్లి పట్టణం

సీసీ కెమెరా బిగిస్తున్న సిబ్బంది

» అనకాపల్లి జిల్లా కేంద్రం రావడంతో వీఐపీల తాకిడికి ఎక్కువైంది. జన రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు తరచూ నిఘా పెట్టడం కష్టమవుతోంది. ఆయా ప్రాంతాల్లో రాత్రివేళలో కూడా స్పష్టంగా చిత్రాలు కనిపించేలా ఆధునిక కెమెరాలను అమర్చనున్నారు. దీనివల్ల చాలావరకు నేరాలను నియంత్రించవచ్చని భావిస్తున్నారు. గంజాయి రవాణా అరికట్టేందుకు ఇవి సహకారం అందిస్తాయని భావిస్తున్నారు. పట్టణంతోపాటు గ్రామాల్లోనూ వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

» ఎస్పీ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో నిఘా చేపడుతున్నారు. ప్రతి రోజు సాయంత్రం వేళలో శివారు ప్రాంతాల్లో నిఘా పెడుతున్నారు. ఆయా ప్రాంతాల్లోని అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల తోటాడ మార్గంలో జూదం ఆడుతున్న వారిని వీటి సాయంతోనే గుర్తించారు. పూల్‌బాగ్ రోడ్డులో గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్న వారిని గుర్తించి నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల పహారాకు సాంకేతిక సాయం తోడవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో కమాండ్ కంట్రోలు రూంకు వీటిని అనుసంధానం చేసి ఇక్కడి నుంచి పర్యవేక్షించనున్నారు.

వచ్చేనెల నాటికి మరిన్ని సీసీ కెమెరాలు

పట్టణ పరిధిలో అదనంగా 80 సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నాం. వచ్చే నెల కల్లా ఇవి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. పట్టణ పరిధిలో అవసరమైన చోట వీటిని అమర్చుతున్నాం. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేలా నిరంతర నిఘా కొనసాగుతుంది. – ప్రేమ్‌కుమార్, అనకాపల్లి పట్టణ సీఐ

ప్రతిభావంతులకు పురస్కారం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలో సాయి కుల్వంత్ కళాశాల విద్యార్థులు చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ చూపారు. 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో కళాశాలలో శనివారం నిర్వహించిన ప్రకృతి అందాలు అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో సత్తా చాటారు. వీరిలో బి.ప్రకాష్‌రాజ్, కె. మంజుల, ఎం.లక్ష్మి ప్రతిభ చూపారు. విజేతలకు కళాశాల కరస్పాండెంట్ కామరాజు బహుమతులు అందజేశారు.

పోటీలో పాల్గొన్న సాయి కుల్వంత్ కళాశాల విద్యార్థులు

బహుమతులు అందుకున్న విజేతలతో అధ్యాపకులు

మాక్ అసెంబ్లీ పోటీల విజేత గుణశేఖర్

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మాక్ అసెంబ్లీ పోటీల్లో ఎలమంచిలి నియోజకవర్గ ప్రతినిధిగా జంపపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పొలిమేర గుణశేఖర్ ఎంపికయ్యాడు. ఎలమంచిలి స్టేషన్‌రోడ్డు పాఠశాలలో నియోజకవర్గ స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుణశేఖర్‌ను ప్రధానోపాధ్యాయులు విజయకుమారి, ఉపాధ్యాయులు అభినందించారు.

గుణశేఖర్‌ను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

మలుపులతో నిత్యం అవస్థలు

రోడ్ల మలుపులు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. తంతడి-వాడపాలెం సముద్రతీరాన్ని సందర్శించడానికి జిల్లా నలుమూలల నుంచి పర్యటకులు వస్తుంటారు. శని, ఆదివారాల్లో ఈ రోడ్డు రద్దీగా ఉంటుంది. ఇదే తీరంలో సినిమా చిత్రీకరణలు కూడా జరుగుతుంటాయి. ఈరోడ్డులో ప్రమాదకరమైన మలుపులతో పాటు పెరిగిన తుప్పలు ప్రమాదాలు దారితీస్తున్నాయి. ఏడు కిలోమీటర్ల రోడ్డు దూరంలో ఉన్న కొండకర్ల-చూచుకొండ రోడ్డులో 32 మలుపులు ఉన్నాయి. వీటి వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేవు. ప్రమాదాల నియంత్రణకు అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, అచ్యుతాపురం,

శిథిలమైన షెడ్లు

రజకులకు పని ప్రదేశాల్లో నిలువ నీడ కరవైంది. కైలాసపట్నంలో దాదాపు 30 కుటుంబాలు కుల వృత్తిని ఆధారంగా చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. కుల వృత్తి చేసుకునే ప్రదేశంలో, 20 ఏళ్ల క్రితం తెదేపా హయాంలో, వరాహనది ఒడ్డున విశ్రాంతి షెడ్లను ఏర్పాటు చేసింది. ఇటీవల తుపానుకు షెడ్ల పైకప్పు ఎగిరిపోయింది. దీంతో వర్షం కురిస్తే షెడ్లలో వర్షం నీరు చేరి అధ్వానంగా తయారవడంతో నానాయాతన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి షెడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. – కోటవురట్ల, న్యూస్‌టుడే

వంతెన దారి.. ఆదమరిస్తే అంతే!

రక్షణగోడ లేని కాలువపై వంతెన

అనకాపల్లి బర్మాకాలనీలో చెర్లోపల కాలువ మీదగా ఉన్న వంతెనపై రక్షణ గోడ లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రాంతంలో వాహన రాకపోకలతో పాటు ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. వాహనదారులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న కాలువలోని పడిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ రక్షణ గోడను నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, అనకాపల్లి పట్టణం

తవ్వేసి.. నిర్లక్ష్యంగా వదిలేసి

పట్టణంలోని విజయరామరాజుపేట శ్రీకృష్ణ మందిరం సమీపంలో కల్వర్టు నిర్మాణానికి జీవీఎంసీ అధికారులు 15 రోజులు క్రితం రహదారిని అడ్డంగా తవ్వేసి అసంపూర్తిగా వదిలేశారు. దీంతో స్థానికులు నిత్యం అవస్థలు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరు వద్ద నీరు పట్టుకోవడానికి వీలు లేకుండా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. –న్యూస్‌టుడే, లక్ష్మీదేవిపేట(అనకాపల్లి)

బాబోయ్ కోతులు!

ఎలమంచిలిలో కోతులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రామ్‌నగర్, ఏఎస్ఆర్ కాలనీ, మిలట్రీకాలనీ, ద్వారకానగర్, న్యూ స్టేట్ బ్యాంకు కాలనీ తదితర ప్రాంతాల్లో ఇళ్లల్లోకి దూరుతున్నాయి. ఒంటరిగా వెళ్లే వారిపై దాడి చేస్తున్నాయి. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఎలమంచిలి గ్రామీణం

పొంచి ఉన్న ప్రమాదం

పెదరామభద్రపురం శివారు ప్రధాన రహదారికి అనుకుని ఉన్న విద్యుత్తు నియంత్రిక ఫ్యూజ్ వ్యవస్థ తీగలు బయటకు వచ్చి ప్రమాదకరంగా ఉన్నాయి. సమీపంలోనే పంట పొలాలు ఉన్నాయి. దీని నుంచి నిత్యం మంటలు వ్యాపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. దీనికి సమీపంలోనే పశువులు, మూగ జీవాలు మేత కోసం వస్తున్నాయని ఏక్షణం ఏ ప్రమాదం జరుగుతోందనని ఆందోళన చెందుతున్నామని పలువురు పేర్కొన్నారు. అధికారులు సమస్యపై దృష్టిసారించి ఫ్యూజ్‌బాక్స్ సరిచేసి రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పాయకరావుపేట గ్రామీణం

పది కేజీల గంజాయి పట్టివేత

గొలుగొండ, న్యూస్‌టుడే: ఏజెన్సీ నుంచి కృష్ణదేవిపేట మీదుగా గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని చిన్నయ్యపాలెం సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు నంబరు లేని బైకుపై వస్తున్న యువకుడిని అడ్డగించి తనిఖీ చేయగా గోనెసంచిలో పది కిలోల గంజాయి ఉన్నట్లు ఎస్సై రామారావు గుర్తించారు. పట్టుబడిన యువకుడు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన ఆకాశ్ బౌరావ్‌గోరే అని చెప్పారు. నిందితుడిపై కేసునమోదు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలి

నక్కపల్లి, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని మత్స్యకార నాయకులు డిమాండ్ చేశారు. వీరంతా రాజయ్యపేట శిబిరం వద్ద శనివారం నిరసన తెలిపారు. తుపాను సమయంలో భోజన విషయమై ప్రశ్నించినందుకే అన్యాయంగా కేసు పెట్టారన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. మరోవైపు నక్కపల్లి, ఉపమాక, రాజయ్యపేట ప్రాంతాల్లో పోలీసులు గస్తీ చేపట్టారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు, సీఐ జె.మురళి పర్యవేక్షించారు. కార్యక్రమంలో గోసల సోమేశ్వరరావు, మైలపల్లి మహేశ్‌బాబు, పిక్కి కాశీరావు తదితరులు పాల్గొన్నారు.



నక్కపల్లి కూడలిలో పోలీసులు

పంట కాలువల్లో వ్యర్థాలు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి పరిధిలోని పంటకాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. వాడిపడేసిన నీళ్ల సీసాలు, తాగిపడేసిన ప్లాస్టిక్ గ్లాసులు, సామాన్లు తెచ్చుకోవడానికి ఉపయోగించే పాలిథిన్ సంచులు పంట కాలువల్లోకి పోగవుతున్నాయి. కాలువల ద్వారా ఇవి పంటపొలాల్లోకి చేరి సాగు భూములు పాడవుతున్నాయి. ఎలమంచిలి, సోమలింగపాలెం, కట్టుపాలెం, రామారాయదుపాలెం మీదుగా మూడు కాలువలు ప్రవహిస్తున్నాయి. ఈ కాలువల కింద ఆరువేల ఎకరాలు ఉన్నాయి. కాలువలో నీరు లేనప్పుడు వ్యర్థాలను గట్లపై వేస్తున్నారు. వర్షాలకు తిరిగి కాలువలోకి చేరుతున్నాయి. నీటితో పాటు పొలాలకు చేరుతున్నాయి. వీటితో రైతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. పంటకాలువల్లోకి ప్లాస్టిక్ వ్యర్థాలు చేరకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

గేటు వద్ద గుట్టలుగా పాస్టిక్ సీసాలు, కవర్లు

కాలువ పనులకు శంకుస్థాపన

ఎస్.రాయవరం, న్యూస్‌టుడే: తిమ్మాపురం విశ్వబ్రాహ్మణుల కాలనీలో రూ.10 లక్షలతో నిర్మించనున్న కాలువ పనులకు ఎంపీపీ కేసుబోయిన వెంకటలక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి శంకుస్థాపన చేశారు. ఈ కాలనీలో డ్రైనేజీ లేకపోవడంతో మురుగు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో డ్రైనేజీ నిర్మాణానికి మండల పరిషత్ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఉప ఎంపీపీ బొలిశెట్టి గోవిందరావు, తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు అమలకంటి అబద్ధం, ప్రధాన కార్యదర్శి అల్లు నరసింహమూర్తి, కొరుప్రోలు పీఏసీఎస్ ఛైర్మన్ గుర్రం రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

శంకుస్థాపనలో పాల్గొన్న ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యురాలు

విద్యార్థుల శ్రమదానం

నక్కపల్లి, న్యూస్‌టుడే: చినదొడ్డిగల్లు గ్రంథాలయం వద్ద తుని ఆదిత్య కళాశాల విద్యార్థులు శనివారం శ్రమదానం చేపట్టారు. పాఠశాల ఎన్.ఎస్.ఎస్.లో భాగంగా విద్యార్థులు, సిబ్బంది ఇక్కడి ఆవరణలో చెత్త, తుప్పలు తొలగించారు. గ్రంథాలయంలో పుస్తకాలను శుభ్రం చేశారు. కొద్దిరోజుల పాటు గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపడతామని విద్యార్థులు వెల్లడించారు. గ్రంథాలయాధికారి కె.జనార్దన్, ప్రిన్సిపల్ దీప్తి, తమ్మారావు, దుర్గాబాంధవి, భాజపా నాయకుడు గట్టెం నానాజీ తదితరులు పాల్గొన్నారు.

గ్రంథాలయ ఆవరణను శుభ్రం చేస్తూ..

ముక్కంటి తనయుడికి మూడు నెలల పూజలు

అచ్యుతాపురం, ఎస్.రాయవరం, కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఎం.జగన్నాథపురంలో వినాయక నిమజ్జనం శనివారం వైభవంగా నిర్వహించారు. మూడు నెలల పాటు పూజలందుకున్న గణనాథుడికి శనివారం ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, ఉత్తరాంధ్ర జనసేన కన్వీనర్ సుందరపు సతీష్‌కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు వచ్చి వినాయకుడిని దర్శించుకున్నారు. అనంతరం వినాయక విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించి నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శలు ఆకట్టుకున్నాయి. భారీస్థాయిలో వెలిగించిన మందుగుండు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సర్పంచి కొరెడ్ల బుల్లమ్మ, మాజీ సర్పంచి ప్రకాశ్, నాయకులు పతివాడ చిన్నయ్యానాయుడు, భీముని నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, పైలా రాంబాబు పాల్గొన్నారు.

✦ వమ్మవరంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో వారం రోజుల పాటు నిర్వహించిన భజన శనివారంతో ముగిసింది. మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ రాయవరపు సుమంత్, సర్పంచి పాలపర్తి పాపారావు, ఎంపీటీసీ సభ్యుడు బాలం సూరిబాబు పాల్గొన్నారు. పిసినికాడ పంచాయతీ రామభద్రపురం కాలనీలో బాల గౌరీ పరమేశ్వరుల ఉత్సవం వైభవంగా జరిగింది. గవర కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్ర పూజలు చేసి అన్నసమారాధన ప్రారంభించారు. బొడ్డేడ శ్రీను, దొడ్డి వెంకటరావు, యల్లపు వెంటకరావు, వేగి కృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు.

పూజలు చేస్తున్న ఎమ్మెల్యే విజయకుమార్, స్థానికులు

నేడు బండిమాంబ జాతర

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఏటికొప్పాక బండిమాంబ జాతర ఆదివారం నిర్వహించడానికి ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. ఏటా కార్తిక మాసంలో అమ్మవారి జాతర నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు తరలివస్తారు. ఈ సందర్భంగా విద్యుత్తు దీపాలతో పురవీధుల్లో ఏర్పాటు చేసిన భారీ సెట్టింగ్‌లు ఆకట్టుకున్నాయి. అన్ని వీధుల్లో భారీగా విద్యుత్ లైటింగ్‌లో సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ చింతలపాటి దేవీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.

నైతిక విలువలు కీలకం

కశింకోట, న్యూస్‌టుడే: విద్యార్థులలో జీవన నైపుణ్యాలు, నైతిక విలువలు అలవడాలని హెచ్ఎం కె. నాగేశ్వరరావు అన్నారు. కొత్తపల్లి జడ్పీ పాఠశాలలో గత నెల 24 నుంచి శనివారం వరకు నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. విద్యార్థులకు బి.గురునాథ్, ఎం.నరేంద్రకుమార్, ఎస్.కామేశ్వరి వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇచ్చారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు బోయిన చిన్నారావు, చిన్ని శ్రీనివాసరావు, సునీత తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినికి బహుమతి అందజేస్తున్న శ్రీనివాసరావు

మత్స్యకారుడికి ఆర్థిక సాయం

నక్కపల్లి: రాజయ్యపేటకు చెందిన మత్స్యకారుడు చోడిపల్లి రాజన్న పక్షవాతంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఇతనికి వైద్యం నిమిత్తం తెదేపా నాయకులు పిక్కి గంగరాజు, పిక్కి కోదండరావు, వాసుపల్లి శివాజీ, రాము రూ. 10 వేలు శనివారం అందజేశారు.

WANTED TUTORS
SPICE COACHING CENTRE, ANAKAPALLI is a Competitive Exams Coaching Centre requires TUTORS to teach
❖ARITHMETIC & REASONING
❖GENERAL ENGLISH
❖GK & CURRENT AFFAIRS
Candidates with Degree and experience in Teaching / Self preparation of above subjects may apply to:
spiceakp@gmail.com
CALL: 8341672348

మేమున్నాం.. మీకు తోడుగా
అనకాపల్లి- 80085 74722 | పాయకరావుపేట- 80085 74750
ఎలమంచిలి- 80085 74726

అనకాపల్లి, న్యూస్‌టుడే: ?: గవరపాలెంలో కాలువలు శుభ్రం చేయడం లేదు. – కె.జనార్దన్, అనకాపల్లి, ✓: కార్మికులను పంపించి కాలువలను శుభ్రం చేయిస్తాం. – రవికుమార్, శానటరీ సూపర్‌వైజర్

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని జీవీ కోటేశ్వరరావు వీధిలో కాలువలు లేక మురుగు సమస్యను నెలకొంది. – సాంబశివరావు, అనకాపల్లి, ✓: కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. – రవికుమార్, జీవీఎంసీ శానటరీ సూపర్‌వైజర్

పాయకరావుపేట: ?: పాయకరావుపేటలోని పండరీపురంలో కుళాయిల నుంచి నీరు లీకవుతోంది. మూతలు సక్రమంగా లేకపోవడంతో నీరు డ్రైనేజీలోకి చేరుతోంది. – పి.రాజేష్, పాయకరావుపేట, ✓: కుళాయిలకు మూతలు ఏర్పాటు చేయిస్తాం. – కె.డేవిడ్, ఈవో

నక్కపల్లి, న్యూస్‌టుడే: ?: చినదొడ్డిగల్లు కమ్మవీధిలో రహదారిని ఆనుకుని భారీగా తుప్పలు పెరిగిపోయాయి. పాములు, కోతులకు ఆవాసంగా మారాయి. – కలగా జనార్దన్, ✓: కార్యదర్శితో మాట్లాడి సమస్య ఉన్నచోట్ల తుప్పలు తొలగించేలా చర్యలు తీసుకుంటాం. – చలపతిరావు, ఉప ఎంపీడీఓ

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ?: ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద భవిత, స్త్రీశక్తి భవనాలను ఆనుకొని ఉన్న భవనం కూలిపోయే ప్రమాదం ఉంది. – శ్యామల, డ్వాక్రా మహిళ, అచ్యుతాపురం, ✓: సగం కూలిపోయిన ఈభవనాన్ని పూర్తిగా తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. – నాయుడు, ఏఈ

విద్యుత్తు స్తంభం పునరుద్ధరణ

స్పందనకు వందనం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: కూండ్రం రోడ్డులో ఒరిగిపోతున్న విద్యుత్తు స్తంభాన్ని సరిచేశారు. 'మేమున్నాం మీకు తోడుగా'లో ఈనెల 7న సమస్యను అధికారుల దృష్టికి తీసుకురాగా శనివారం విద్యుత్తు అధికారులు ఈ సమస్యను పరిష్కరించారు.

కొత్తపేట బాలల ప్రతిభ

ఎలమంచిలి, న్యూస్‌టుడే: సబ్బవరంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్కిల్ గేమ్స్ పోటీల్లో కొత్తపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపి పతకాలు సాధించారని వ్యాయామ ఉపాధ్యాయులు కిషోర్ చెప్పారు. జిల్లాలోని 68 పాఠశాలల్లో 117 వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ పొందిన బాలబాలికలు తమ ప్రతిభను ప్రదర్శించారన్నారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఆనంద్‌కుమార్, సుజిత్ నాయుడు, శ్యామ్, సూర్య తయారు చేసిన హోం సెక్యూరిటీ సిస్టమ్‌కు ద్వితీయ బహుమతి, సూపర్ మార్కెట్ విభాగంలో నవ్యశ్రీ, గంగోత్రి, జోత్స్న, అంబిక, దివ్యలకు తృతీయ బహుమతి లభించిందన్నారు.

ప్రతిభ సాధించిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

సీతారాంపురం రోడ్డుకు మహర్దశ

పాయకరావుపేట, న్యూస్‌టుడే: కూటమి పాలనలో రోడ్లు కొత్తందాలు సంతరించుకుంటున్నాయి. జాతీయ రహదారి నుంచి మండలంలోని సీతారాంపురం వెళ్లే రోడ్డు రూపుమారుతోంది. దీనికోసం హోంమంత్రి వంగలపూడి అనిత రూ.60 లక్షల నాబార్డు నిధులు కేటాయించారు. దీంతో పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు గ్రామంలోని కొండగెడ్డ కాలువ వద్ద రక్షణ గోడను నిర్మించనున్నారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగిస్తున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా రహదారిని పూర్తిస్థాయిలో వెడల్పు చేస్తున్నారు. దీనిని 2005లో తారురోడ్డు వేశారు. ఆ తర్వాత ఒకసారి మరమ్మతులు చేపట్టారు. అప్పటి నుంచి ఏమాత్రం పనులు చేపట్టకపోవడంతో రహదారి శిథిలావస్థకు చేరింది. కొత్తగా నిధులు రావడంతో రాకపోకలకు ఇబ్బందులు తీరనున్నాయి.

సీతారాంపురం రోడ్డు

(c) eenadu

క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైంది.. తీసుకురావడమే మిగిలింది

- మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు వెల్లడి

ఈనాడు, అమరావతి: అమరావతిలో త్వరలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని.. తీసుకురావడమే (షిప్‌మెంట్) మిగిలిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్ని అడ్డంకులు అధిగమించి.. అనుకున్న సమయానికి దాన్ని అమరావతికి తీసుకొస్తామన్నారు. ఎక్కడ ఏర్పాటుచేసేదీ త్వరలో స్పష్టతనిస్తామని వెల్లడించారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్మాణాత్మకంగా నిర్వహిస్తామన్నారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన కొంత సేపు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బాధితులకు స్పష్టమైన సమాచారం ఇచ్చేలా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. "భాగస్వామ్య సదస్సును పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రజెంటేషన్, ఎగ్జిక్యూషన్, ఎగ్జిబిషన్, ఎంవోయూలు ఇలా వేటి



కవే జరుగుతాయి. గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ సహా అధునాతన సాంకేతిక అంశాలపై ఇందులో చర్చిస్తాం. ఇప్పటికే ప్రభుత్వం తరఫున మంత్రులు, అధికారులు దేశవిదేశాల్లోని ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులను ఆహ్వానించారు" అని చంద్రబాబు వివరించారు.

ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కారమయ్యేలా..

ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అయ్యే వ్యవస్థను తీసుకురానున్నట్లు చంద్రబాబు వివరించారు. "ప్రజాదర్బార్‌ను పటిష్ఠం చేస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే, పార్టీ బాధ్యుడు కచ్చితంగా ప్రతి శుక్రవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించాల్సిందే. సీఎం వద్దకు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందనే భావన ఉండకూడదు. కొన్ని సాంకేతిక కారణాలతో ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదో బాధితుడికి స్పష్టంగా తెలియజేసే విధానాన్ని మెరుగుపరుస్తాం" అని చంద్రబాబు వివరించారు. ముందు పెండింగ్ రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాల్సి ఉందని.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. త్వరలో 22ఏ భూముల సమస్యకు పరిష్కారం చూపిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోంది

హైదరాబాద్ తరహాలోనే అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోందని చంద్రబాబు అన్నారు. వివిధ ఈవెంట్లను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోందన్నారు. "సినీ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్, విజయవాడ ఉత్సవ్, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ నైట్ వంటి కార్యక్రమాలు అమరావతికి ప్రత్యేకగుర్తింపు తెస్తున్నాయి" అని చంద్రబాబు అన్నారు. తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారీ పెట్టుబడులు పెట్టనుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. "లోక్‌సభ నియోజకవర్గ కమిటీల మీద ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాం. డిసెంబరు చివరి నాటికి అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తాం" అని చంద్రబాబు తెలిపారు.

అంతా.. భూ మంత్ర కాళీ!

- వాస్తవంలో 8 వేల ఎకరాలు
- వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 13 వేల ఎకరాలుగా నమోదు
- ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలకూ ఫోర్జరీ పత్రాలు
- వైఎస్సార్ కడప జిల్లా బి.మఠం మండలంలో వైకాపా నేతల లీలలు

బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట గ్రామం వద్ద ఈ ప్రభుత్వ భూమికీ అక్రమార్కులు ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకం తయారు చేశారు

ఈనాడు, కడప: వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో 2016 నాటికి వెబ్‌ల్యాండ్‌లో 5,556 సర్వే నంబర్ల కింద 8,488 ఎకరాల భూములున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 13 వేల ఎకరాలకు పైగా పెరిగిపోయింది. ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు, డీకేటీ పట్టాలు తయారు చేసుకుని రెవెన్యూ అధికారుల సహకారంతో వెబ్‌ల్యాండ్‌లో భూముల్ని ఇష్టానుసారం నమోదు చేసుకోవడంతో వాస్తవం కంటే వెబ్‌ల్యాండ్‌లో భూమి విస్తీర్ణం అమాంతం పెరిగిపోయింది.

పుస్తకానికి రూ. లక్ష వసూలు

2014 వరకు మాత్రమే సాధారణ(మాన్యువల్) పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత కూడా ఓ ముఠా మాన్యువల్ విధానంలో ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీకి పాల్పడుతూ వచ్చింది. ఇందుకు ఒక పుస్తకానికి రూ.లక్ష చొప్పున వసూలు చేసింది.

ఫోర్జరీ పుస్తకాలే రెండు వేలు!

బ్రహ్మంగారిమఠం మండలంలో రెండు వేల ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేశారని అధికారులు అంచనా వేశారు. వైకాపా నేతల పాత్ర ఇందులో ఉందని ప్రాథమికంగా గుర్తించారు. వైకాపా ప్రభుత్వ హయాంలోనే మండలంలో వాస్తవిక భూమి కంటే విస్తీర్ణంలో వెబ్‌ల్యాండ్‌లో పెరిగిందని.. ఉద్యోగ విరమణకు దగ్గరున్న ఓ తహసీల్దార్ వెబ్‌ల్యాండ్‌లో ఎంట్రీలు అధిక సంఖ్యలో చేసినట్లు అంచనాకు వచ్చారు. ఈ ఫోర్జరీ పుస్తకాల్లో తహసీల్దార్, ఆర్డీవో సంతకాలున్నప్పటికీ వీటి కింద తేదీ లేకపోవడం గమనార్హం. 2013 తర్వాత ఎసైన్‌మెంట్ కమిటీలు లేవు. అయినా ఈ కమిటీ పేరుతో ఇటీవల వరకు కూడా డీకేటీ పట్టాలు జారీ అయ్యాయి.

వివాదాలు.. హత్యలు

ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేట్ భూములకూ నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలివ్వడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. ఒకే భూమికి ఇద్దరు/ ముగ్గురు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉండటంతో ఘర్షణలు తలెత్తాయి. ఇటీవల హత్యలు కూడా చోటుచేసుకున్నాయి.

అక్రమార్జనే లక్ష్యం ...

- ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలతో బ్యాంకు రుణాలు తీసుకోవడం.
- భూముల్ని ప్రైవేట్ రుణాల కోసం తాకట్టు పెట్టడం.
- ఆన్‌లైన్‌లో భూములు నమోదు చేసుకోవడం ద్వారా క్రయ విక్రయాలు సాగించడం.
- భూసేకరణ సమయంలో డీకేటీ పట్టాలను అడ్డుపెట్టుకుని పరిహారం పొందడం.

వాస్తవం కంటే వెబ్‌ల్యాండ్‌లో అధికంగా నమోదు చేసిన భూముల వివరాలు...

రెవెన్యూ గ్రామం	విస్తీర్ణం(ఎకరాలు)
దిగువ నేలటూరు	1,468.29
డి.అగ్రహారం	408.18
డి.నరసింహాపురం	44.53
దిరసవంచ	704.23
ఎగువ నేలటూరు	445.96
నాగిశెట్టిపల్లి	325.68
రేకులకుంట	662.94
సోమిరెడ్డిపల్లి	493.33
పలుగురాళ్లపల్లె	88.88
పాపిరెడ్డిపల్లి	180.71
మొత్తం	4,822.73

భూగర్భ డ్రైనేజీ, పచ్చదనంతో చల్లపల్లిలోని గంగులవారిపాలెం రహదారి ★ స్వచ్ఛ' కార్యకర్తలు

'స్వచ్ఛ చల్లపల్లి'కి 11 ఏళ్లు

- నిరాటంకంగా కొనసాగుతున్న కార్యక్రమం

చల్లపల్లి, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా 'స్వచ్ఛ సుందర చల్లపల్లి' ఉద్యమానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ పిలుపునకు స్పందించి 2014 నవంబరు 12న ప్రముఖ వైద్యులు డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులు, నల్లూరి రామారావు, టి.లక్ష్మణరావు, ఎన్.వెంకటేశ్వరరావు, ఇంకా అనేకమంది స్వచ్ఛసైనికులు.. రహదారులను ఊడ్చి, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఈ సేవకు నడుం కట్టారు. ఇందుకు మేము సైతం అంటూ పలువురు ముందుకు రావడంతో ఈ కార్యక్రమం నాటినుంచి నేటి వరకు నిరాటంకంగా సాగుతోంది.

ఇవిగో సేవలు

15 మంది కార్యకర్తలతో మొదలైన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం రోజూ 63 మంది పారిశుద్ధ్య, అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు.

డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతి దంపతులు

★ చల్లపల్లి రహదారుల్లో 30వేల మొక్కలు నాటారు. దీంతో చల్లపల్లి-మచిలీపట్నం జాతీయ రహదారి పచ్చదనంతో కళకళలాడుతోంది. శివరామపురం-వెంకటాపురం మార్గంలో పూలు, పండ్ల మొక్కలు నాటారు. ★ డంపింగ్‌యార్డు, శ్మశానం, బస్టాండ్ లాంటి ప్రదేశాలు పచ్చని చెట్లతో అందంగా మారాయి. ★ గంగులవారిపాలెం బజారు భూగర్భ డ్రైనేజీని సుందరంగా తీర్చిదిద్దారు.

నేడు వార్షికోత్సవం

స్వచ్ఛ సుందర చల్లపల్లి 11వ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, డాక్టర్ ఏవీ గురవారెడ్డి(హైదరాబాద్)లు పాల్గొంటారని 'స్వచ్ఛ చల్లపల్లి' రథసారథి, మన కోసం మనం ట్రస్ట్ ట్రస్టీ డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతిలు తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనుషులకు ఆరోగ్యవంతమైన జీవనం దక్కుతుందని పేర్కొన్నారు. 2014 నుంచి స్వచ్ఛతకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

తెల్లవారుజామున స్వచ్ఛ సేవలో..

గతంలో.. నిర్మాణ దశలో ఉన్న ఆలయం

ప్రస్తుతం పూర్తిగా కనుమరుగై ఇలా..

ఆలయం సముద్రం పాలు!

శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం-మత్స్యలేశం వద్ద సాగర తీరం కోతకు గురవుతోంది. రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అక్కడ రోజురోజుకూ బలహీనంగా మారుతోంది. వంశధార నది సముద్రంలో కలిసే సంగమం వద్ద గతంలో ఓ ఆలయ నిర్మాణం ప్రారంభించారు. కొంతకాలానికి ఆ నిర్మాణం బీటలువారి కొంత కూలింది. ఇటీవల వంశధారకు వరద పోటెత్తడంతో పూర్తిగా కూలి, ఆ శిథిలాలు సముద్రగర్భంలో కలిసిపోయాయి. – న్యూస్‌టుడే, గార(కె.మత్స్యలేశం)

కథా లోకంలో బాలల విహారం..!

అలరించిన జూనియర్ లిటరరీ ఫెస్ట్

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: కథలు చెప్పడం, చిత్రాలు గీయడం ద్వారా బాలల్లో సృజనాత్మకత పెంచే ఉద్దేశంతో శనివారం వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్‌ను బీచ్‌రోడ్డు హవామహల్‌లో ప్రారంభించారు. లిట్ లాంటర్న్ కల్చర్ అండ్ లిటరేచర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఫెస్ట్‌లో సుమారు 2వేల మంది చిన్నారులు పాల్గొన్నారు.

- ఉదయం నుంచి సాయంత్రం వరకు 50 సెషన్స్ నిర్వహించారు. దిల్లీకి చెందిన వత్స జుట్సీ, స్టోరీ వాలా సంస్థ వ్యవస్థాపకుడు అమీన్ హక్ కథలతో పిల్లలను అలరించారు. కవల సోదరులు శాశ్వత ముఖర్జీ, శుశ్రుత ముఖర్జీ సృజనాత్మక చిత్రాలను గీసి బాలలను ఆకర్షించారు. క్రియేటివిటీ, యానిమేషన్ రంగాల్లో భవిష్యత్తు గురించి వివరించారు.
- ముంబయికి చెందిన దిప్ప దర్యనాని, హైదరాబాద్‌కు చెందిన నుపుర్ అగర్వాల్, బెంగళూరుకు చెందిన విక్రమ్ శ్రీధర్ విభిన్న రకాల కథలు చెప్పి పిల్లలను ఉర్రూతలూగించారు. గోవాకు చెందిన నిషిత మొహతా పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని వివరించారు. తల్లిదండ్రులతో జరిగిన సెషన్‌లో పిల్లలు సెల్‌ఫోన్‌కు బానిస కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆదివారం కూడా కార్యక్రమం కొనసాగుతుందని వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ ప్రతినిధులు సంధ్యగోదె, ప్రియా ఉప్పలపాటి, సోనల్ శారద తెలిపారు. హవామహల్ ప్రతినిధి మయాంకాదేవ్ పాల్గొన్నారు

స్టోరీ టెల్లింగ్ సెషన్‌లో పాల్గొన్న చిన్నారులు

కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఫెస్ట్ ప్రతినిధులు

'అగ్గి' రేగితే... ఆర్పేదెవరు..?

అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత

విశాఖపట్నం, న్యూస్‌టుడే : విశాఖ నగరంలోని విశాలమైన వీధుల్లో ఎత్తైన భవంతులు కనిపిస్తుంటాయి. ఇరుకైన సందుల్లో పరిమితికి మించిన అంతస్తులతో కూడిన భవనాలు ఉన్నాయి. వీటితో పాటు పెంకుటిళ్లు, పూరి పాకలు ఉన్నాయి. వాటిల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగితే, నివారణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన అగ్నిమాపక కేంద్రాలు, సరిపడా సిబ్బంది లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది.



ఏటా అగ్ని ప్రమాదాలు: 880 (సుమారుగా..)

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేంద్రాలు: 4

నిర్మాణ దశలో ఉన్న నూతన కేంద్రాలు: 3

సూర్యాబాగ్ కేంద్రం ఫోన్ నంబరు: 0891-2563682

కేంద్రం	సిబ్బంది	ఖాళీలు
సూర్యాబాగ్	23	15
మర్రిపాలెం	20	15
పెదగంట్యాడ	19	11
తగరపువలస	10	5

సమాచారం అందిస్తే..: అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు 101 నంబర్‌కు కాల్ చేస్తే.. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించి, సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. ప్రమాద తీవ్రతను బట్టి అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది సంఖ్యను పెంచుతారు.

నియామకాలేవి..?

1. గత కొన్నేళ్ల నుంచి నూతన నియామకాలు లేకపోవడం, ఉద్యోగ విరమణ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
2. నగర పరిధిలో ప్రస్తుతం సూర్యాబాగ్, మర్రిపాలెం, పెదగంట్యాడ, తగరపువలస (చిట్టివలస)లో కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని పరిశ్రమలకు చెందిన అగ్నిమాపక వాహనాలు సేవలు అందిస్తున్నాయి.
3. ఎండాడ, సింహాచలం, కాపులుప్పాడలో నూతన కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఆయా నిర్మాణాలు పూర్తయి, అన్ని చోట్ల సరిపడా సిబ్బంది నియామకం జరిగితే తప్ప సమస్య పరిష్కారం కాదని పలువురు చెబుతున్నారు.

యంత్రాల వివరాలు...

సూర్యాబాగ్ కేంద్రంలో బ్రాంటో స్కైలిఫ్ట్, రెస్క్యూ టెండర్ (2), వాటర్ బ్రౌజర్, అడ్వాన్స్‌డ్ వాటర్ టెండర్, మల్టీపర్పస్ టెండర్, మిస్ట్ బుల్లెట్ యంత్రాలు ఉన్నాయి.

గ్యాస్, ఏసీలతోనే..: నగరంలో గ్యాస్ సిలిండర్లు పేలడం, ఏసీ యంత్రాలు కాలిపోవడం, విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ జరగడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కోసారి సకాలంలో సహాయక చర్యలు అందకపోవడంతో, నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటోంది.

- అలాగే ప్రతి కేంద్రంలో రెండు అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

అంకురాలకు ఆర్థిక ప్రోత్సాహం అవసరం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్)ను అనుసంధానం చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి, నిధుల ప్రోత్సాహంపై అవగాహన కల్పించొచ్చని ఎంఎస్ఎంఈ జాయింట్ డైరెక్టర్ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. ఫలితంగా తక్కువ ఖర్చుతో పాటు ఉత్పత్తుల శాస్త్రీయ పరిశీలన వేగంగా పూర్తవుతుందన్నారు. పెట్టుబడులకు ఆసక్తి చూపే వారి వివరాలు, ఎన్ని ఉద్యోగాలు అవసరమవుతాయో తెలుస్తుందన్నారు. వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణంలో 'అంకుర సంస్థలకు నిధుల ప్రోత్సాహం'పై అట్లాస్ కాన్సిల్లో కన్సల్టెన్సీ సంస్థ సహకారంతో ఆర్‌టీఐహెచ్‌తో కలిపి శనివారం సదస్సు నిర్వహించారు. ఆర్‌టీఐహెచ్ సమన్వయకర్త రవి ఈశ్వరరావు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలను అంకురాల్లోకి తీసుకురావడంపై దృష్టిసారించామన్నారు. అంకుర ఉత్పత్తులకు చెందిన వివరాలను తనిఖీ చేయడం, వాటి రిజిస్ట్రేషన్లు, ఫిర్యాదుల పరిష్కారం, ఇంక్యుబేటర్ గైడెన్స్ వంటివి పరిష్కరిస్తామన్నారు. రుణ సదుపాయాలపైనా అవగాహన కల్పిస్తామన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ఎంఈ జాయింట్ డైరెక్టర్ సెంథిల్ కుమార్, ఆర్‌టీఐహెచ్ సమన్వయకర్త రవి ఈశ్వరరావు, అట్లాస్ కాన్సిల్లో సంస్థ డైరెక్టర్ జి.శ్రీకాంత్, ఏపీ ఎయిర్ కార్గో ఫోరం ఛైర్మన్ సంపతిరావు, ఎస్ఎంఈ ఐపీవో నిపుణుడు పంకజ్, పంజాబ్ సింధ్ బ్యాంకు జీఎం రాజేంద్రకుమార్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శోభన్ ప్రకాశ్, బీఎస్ఈ లిమిటెడ్ హెడ్ రాధా కీర్తి వాసన్

అలంకరణ వెలుగుల్లో.. అవినీతి చీకటి..

విశాఖపట్నం, న్యూస్‌టుడే: భాగస్వామ్య సదస్సు నిర్వహణ సందర్భంగా మహా విశాఖ నగరపాలక సంస్థ నగరంలోని విమానాశ్రయం నుంచి బీచ్‌రోడ్డు వరకు విద్యుత్తు స్తంభాలకు ఎల్ఈడీ రోప్ దీపాలతో అందంగా అలంకరిస్తోంది. రూ.45 లక్షలతో కొనుగోలు చేసిన ఆయా రోప్ దీపాల వెలుగుతో నగరానికి మరింత కళ వచ్చింది. 2023 మార్చిలో నిర్వహించిన 'జీ-20' సదస్సు నిర్వహణతో మొదటిసారిగా ఎల్ఈడీ రోప్‌లతో అలంకరించే విధానాన్ని జీవీఎంసీ అధికారులు అమలు చేశారు. అప్పట్లో రూ.40 లక్షల వ్యయంతో ఎల్ఈడీ రోప్‌లను కొనుగోలు చేశారు. వాటిని నగరంలోని 1200 విద్యుత్తు స్తంభాలకు అమర్చిన తర్వాత ఆయా రోప్‌ల నిర్వహణకు మూడేళ్ల కాలానికి జీవీఎంసీ టెండర్లు ఆహ్వానించింది. రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్వహణ బాధ్యతలు ఓ గుత్తేదారుకు అప్పగించారు. మూడేళ్లపాటు ఆయా దీపాలు వెలిగించడంతో పాటు, ఒకవేళ మరమ్మతులకు గురైతే, కొత్తవి కొనుగోలు చేసి వేయాల్సి ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి టెండర్లు దక్కించుకున్న గుత్తేదారు 2025-2026 మార్చి వరకు నిర్వహణ బాధ్యతలు చూడాలి. చాలా చోట్ల దీపాలు వెలగక పోవడం, కొన్ని పాడైనప్పటికీ గుత్తేదారు ఆయా చోట్ల కొత్తవి అమర్చలేదు. అయినా జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు గుత్తేదారుడికి బిల్లులు జారీ చేయడం విశేషం. ఒప్పందం ప్రకారం సమయం ఉన్నప్పటికీ రోప్ దీపాల నిర్వహణ మరీ తీసికట్టుగా ఉండటం, ప్రస్తుతం భాగస్వామ్య సదస్సు నిర్వహించడంతో ఆ గుత్తేదారుడి గుత్తను రద్దు చేశారు. తిరిగి మళ్లీ రూ.45 లక్షల వ్యయంతో కొత్త రోప్ దీపాలను కొనుగోలు చేశారు. గుత్తేదారుడికి మేలు కలిగించేలా ఈ చర్యలు ఉన్నాయని పలువురు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి, జీవీఎంసీ చెల్లించిన నగదును గుత్తేదారు నుంచి రికవరీ చేయడంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

తెలుగు తల్లి పైవంతెనపై విద్యుత్తు స్తంభాలకు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ దీపాలు

సైబర్ మోసాలు.. అయిదుగురి అరెస్టు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: వినియోగదారులకు తెలియకుండా వారి ఐడీలతో నకిలీ సిమ్ కార్డులు యాక్టివేట్ చేసి తద్వారా సామాజిక మాధ్యమ ఖాతాలు తెరచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న అయిదుగురు నిందితులను శనివారం సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. గాజువాక ప్రాంతానికి చెందిన బీహెచ్ఈఎల్ ఉద్యోగి వై.లక్షణ (59)కు రెండు నెలల క్రితం ఓ నెంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను బెంగళూరుకు చెందిన పోలీసు అధికారినంటూ అతను పరిచయం చేసుకున్నాడు. మీ పేరుతో ఒక నకిలీ సిమ్‌కార్డు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై అంతర్జాతీయ కేసు నమోదవడంతో సుప్రీంకోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిందని నమ్మబలికాడు. సీబీఐ అధికారిగా నటిస్తూ వేరే వ్యక్తికి ఫోన్ కాల్ ట్రాన్స్‌ఫర్ చేసి వారితో కేసు, అరెస్టు అంటూ భయపెట్టారు. కేసు తొలగిపోవాలంటే రూ.15 లక్షలు చెల్లించాలన్నారు. దీంతో బాధితుడు పీఎఫ్ లోన్ తీసుకుని వారు చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ.10 లక్షలు పంపించారు. అనంతరం మిగిలిన రూ.5 లక్షలు పంపాలని డిమాండ్ చేయడంతో బంధువుల వద్ద రూ.4 లక్షలు అప్పు చేసి అదే ఖాతాకు జమ చేశారు. మొత్తం రూ.14 లక్షలు పంపిన తర్వాత పలుమార్లు ఫోన్ చేసి మరింత నగదు ఇవ్వాలని కోరడంతో వారిపై అనుమానం వచ్చింది. దీంతో జరిగిన మోసంపై ఈ ఏడాది ఆగస్టులో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ శంఖబ్రతబాగ్చీ ఆదేశాలతో 'డిజిటల్ అరెస్టు స్కామ్'గా పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక విధానాల్లో దర్యాప్తు చేసి కృష్ణా జిల్లాకు చెందిన అయిదుగురు యువకులు ఈ నేరంలో భాగస్వాములుగా గుర్తించారు. వారిలో పెడన మండలం బ్రహ్మపురానికి చెందిన పులి నాగ తారకేశ్వరరావు, పడమట శివకృష్ణ, బల్లా నాగరాజు, పెడన మండలం కొత్తపేటకు చెందిన ఎర్రా నాగవెంకటసాయిపవన్‌చందు, షేక్ అబ్దుల్‌కరీంలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు. వీరంతా ఇంటర్, డిగ్రీ చదివి తప్పుడు దారుల్లో నగదు ఆర్జించేందుకు సైబర్ నేరాల బాట పట్టారన్నారు.

పులి నాగ తారకేశ్వరరావు

పడమట శివకృష్ణ

బల్లా నాగరాజు

ఎర్రా నాగవెంకట సాయిపవన్‌చందు



షేక్ అబ్దుల్‌కరీం

డీఆర్ఎం విస్తృత తనిఖీలు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోహ్రా శనివారం విశాఖ-నౌపడ-పర్లాఖెముండి సెక్షన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పలు స్టేషన్లలో పునఃనిర్మాణాలు చేపట్టిన ప్లాట్‌ఫామ్‌లు, మెరుగైన విద్యుత్ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాలు, పాదచారుల వంతెనలు, దివ్యాంగులకు అందిస్తున్న మౌలిక వసతులను పరిశీలించారు. ఆయన వెంట పలువురు సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వినూత్న పద్ధతుల్లో పంటలు పండించాలి

మంత్రి శ్రీనివాస్

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వినూత్న పద్ధతుల్లో పంటలు పండించాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రెండో రైతు సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, అది లాభసాటిగా మారేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని వర్సిటీ అందించాలని సూచించారు. అనంతరం సీటీ స్కాన్ మోడల్ ల్యాబ్‌తో పాటు మరో రెండింటిని ప్రారంభించారు. వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొ. డీఎన్ రావు, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి, ఛాన్సలర్ జీఎస్ఎన్ రాజు, వైస్ ఛాన్సలర్ ప్రశాంత్‌కుమార్ మహంతి, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా ఎస్జీఎఫ్ ఈత పోటీలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఈత పోటీలతో విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. బీచ్‌రోడ్డు జీవీఎంసీ ఆక్వా స్పోర్ట్స్‌లో శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-14, అండర్-19 కేటగిరీల్లో ఈత పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. 13 జిల్లాల నుంచి 320 మంది క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమకుమార్, ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తి రాజు, రాష్ట్ర పరిశీలకులు రాధాకృష్ణ, మహమ్మద్ ఖుద్దూస్, రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ వెంకట్రామ్, జిల్లా అధ్యక్షుడు సంతోష్ శెట్టి, కార్యదర్శి శ్రీరామమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

జెండా ఊపి పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి చిత్రంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, తదితరులు

(c) eenadu

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

RCQ 10 L. to 100 CR బిజినెస్ ప్రొఫైల్స్ ఇతర అన్ని రకాల వ్యాపార కొలట్రాల్ లిఫ్టింగ్ షేరింగ్ ప్రొపర్టీస్ ప్రోజెక్ట్స్ * స్టార్టప్ రియల్ ఎస్టేట్ డీల్స్‌కు సంప్ర॥. 9502294163.

WANTED DEALERS/AGENTS

Wanted_Dealer (Hospital Software). Reasonable Investment. Good Annual Returns Call 7207801864. WWW.BRILLIAT.COM

BUSINESS OFFER

SREE KAMAL DIAMONDS
LAB GROWN DIAMONDS (CVD DIAMONDS)
ALL SIZES & ORDER SUPPLY AVAILABLE
✆ 9014516716, 7989571708
TOWN HALL ROAD, KURUPA MARKET, VISAKHAPATNAM.

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

Free Ayurvedic Consultation For All Chronic Diseases. Call 8074336266. Ayush Ayurvedic Healthcare.

Wanted business partner for existing ice cubes plant (for bars, clubs, caterers) Contact: Phone Number ✆ 9110708408

ఫెన్సింగ్ వేయబడును. మీ రియల్ ఎస్టేట్‌లో, మీ పొలంలో గానీ వేయబడును. అన్ని రకాల మొక్కలు 3 Years Warrantyతో వేయబడును. C: 8074323184

BUILDING CONSTRUCTION

LRS
FRESH APPLICATIONS
BPS
AWARENESS
LICENSED CIVIL ENGINEER
N. SAMPATH REDDY (Regd.)
9908613579
9989966440

Premium Quality Constructions for Duplex, Villas Indp. Houses & Apartments with Modern Interiors. ✆ 9676762671.

VIZAG TDR | BPS
Contact for BPS PLAN APPROVALS
PILLA BRAHMAJI RAO
Rtd. BUILDING INSPECTOR
GVMC PRESENT LICENSED SURVEYOR
92904 41348

మంచి క్వాలిటీ మెటీరియల్స్‌తో మీకు నచ్చినట్లుగా ఇల్లు, డూప్లెక్స్, విల్లాలు, గ్రూప్‌హౌస్, అపార్ట్‌మెంట్స్ నిర్మించి ఇవ్వగలము. పాత ఇంటిని రీమోడల్ చేయదలిచిన సంప్ర॥ డెవలప్‌మెంట్‌కి సైట్స్ కావలెను. 9966222349.

TDR
AP & TELANGANA BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

WATER PROOFING

27 సం॥ Exp తో పాత, కొత్త వాల్‌క్రాక్స్, చెమ్మలు, స్లాబ్, బాత్‌రూమ్ లీకేజీ, ఫ్లైజర్ గ్రౌటింగ్, చెదలు, బొద్దింకలు, పెస్ట్ కంట్రోల్, గ్యారంటీతో ✆ 9676276693.

వన్‌టైమ్ ట్రీట్‌మెంట్ - లైఫ్‌టైమ్ సెటిల్‌మెంట్॥ అన్ని రకాల స్లాబ్‌లు, బాత్‌రూమ్స్, వాటర్ ట్యాంకులు, రెయిన్ వాటర్ లీకులు లైఫ్ టైమ్ గ్యారంటీ కావాలంటే 33 సం॥ల అనుభవం గల మా సంఘమిత్ర బిల్డింగ్ డాక్టరు దగ్గర ఉన్న స్పెషల్ కెమికల్ ఫార్ములాతో ట్రీట్‌మెంట్ చేయించుకోండి ✆ 9393900900.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఎక్కడ ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్, సిబిల్ అవసరం లేదు. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ. ✆ 93969 99669.

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభ వాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ ✆ 73862 01191.

ఇళ్ల స్థలాలు, పంట భూములు, అపార్ట్‌మెంట్‌లు, గృహములకు, బ్యాంక్ & ప్రైవేట్ లోన్‌లు ఇప్పించబడును. ✆ 8328609197.

ఆస్తి/వ్యాపారం/ ఆచరణీయ ప్రాజెక్టులు/ NPA విడుదల/ అనారోగ్య యూనిట్లు & టేకోవర్ ROI 1 Cr. ఆపైన ఫ్లెక్సి రుణాలు పొందండి. షరతులు వర్తించే ముందు చెల్లింపులు లేవు. 8111075733

HEALTH & CARE

AYURVEDIC

యోగా & ప్రకృతిచికిత్స కేంద్రము 15 సం॥ పిల్లలకు ఉచితంగా, వృద్ధులకు 50% డిస్కౌంట్‌తో యోగా నేర్పబడును. అన్ని ఆరోగ్యసమస్యలకు మందులు లేకుండానే చికిత్సలు చేయబడును. PCOD/ ఒబెసిటీ-సంతానలేమితో బాధపడుతున్నవారికి ఆస్తమా, ఎలర్జీలకు, Autism పిల్లలకు గ్యారంటీతో ప్రత్యేక ప్రక్షాలనా చికిత్స. ADD Health, MVP Colony. 7569902073

HOME NEEDS

PEST CONTROL

No Smell, No Polution, Safe & Genuine (Govt. Licenced) SPL. in Termite & Cockroach. Coastal Pest Control. ✆ 7416532121, 8121219307.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

భారీపరిశ్రమలోని ఉపయోగించని/ పనికిరాని యంత్ర పరికరాలు కొనబడును. ఏదైనా పరిశ్రమ అమ్మాలని/ కొనాలని ఉన్నా సంప్ర॥ amaravati.hyd26@gmail.com ✆ 94403 78266.

PAYING GUEST ACCOMMODATION

Accommodation available. 60 rooms(20- 3 BHK flats) fully furnished with all facilities to stay is available near Shivaji park. 40 rooms(10- 4 bedroom flats available near AN beach hospital (beach facing) for corporate guest house, Institutional hostel/ guest house. Available from 1-1-2026 with all furniture and facilities in Vizag. Contact Sri Aditya hospitality services: 6309598840, 9949933456. ravichelamkuri@gmail.com

PEOPLE CARE

OLD AGE HOME

శ్రీనిజ ఓల్డ్ ఏజ్ హోమ్: వృద్ధులకు, పేషెంట్లకు ఏసీ, నాన్ ఏసి రూములతో రిటైర్మెంట్ హోమ్స్, ఇంటి వద్దకే సేవలు. రామాటాకీస్. 8919106992, 9059595022

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్ల సేవకు, ఇంటి/ వంట, బేబీకేరు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

శ్రీవైష్ణవి రిటైర్మెంట్ హోమ్స్, హాస్పిటల్, హోమ్ నర్సింగ్, బేబీకేర్, ఫిజియోథెరపీ, A/C, Non A/C @ MVP/ సీతమ్మధార/ విశాలాక్షినగర్/ P.M.పాలెం. నరసింహరెడ్డి: 9676000633

గోల్డేజ్ హోమ్ & హాస్పిటల్ Ex. ఆర్మీ డాక్టర్లచే 1979 నుండి 'సీవ్యూ', ఏ.సి, గార్డెన్, ఫిజియో, Wifi రుషికొండ, మారికవలస. ఫోన్: 9248445591

REAL ESTATE

GENERAL

VMRDA APPROVED PLOTS FOR SALE
2000 sq.yds in Gated community Villa project, 80ft Road, DORATHOTA ROAD, BHEEMILI
260 Sq. yds at DABBANDA, Near SIMHACHALAM
FLAT FOR SALE
2BHK 1125 sft East facing with all amenities Beside CID OFFICE, PINAPLECOLONY
Contact direct owner
LORVEN INFRA
✆ 9849999852

Sridevi Developers: Flats, 2 & 3 B/R In & Around City Limits, Bhogapuram, Bheemili, Tagarapuvalasa, Plots sale. ✆ 9392571522.

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

వైజాగ్, భీమిలి, ఆనందపురం, తగరపువలస, భోగాపురం ఏరియాల్లో ఉడా అప్రూవ్ ప్లాట్లు అమ్మాలన్నా కొనాలన్నా వెంటనే సంప్రదించండి. ✆ 9715971579.

FLAT FOR SALE

AKKAYYAPALEM

FLATS FOR SALE
AKKAYYAPALEM (VIDYUT NAGAR)
(4 Months to occupy)
3 BHK FLATS East Facing 1680 Sft 3rd & 5th Floor.
✆ 9885677206, 8977897777

2B/R 1060Sft, S, 1100, 2 B/R, E 1400, 3 B/R S @Seetammadara, 1500, 3 B/R Akkayyapalem, 1100 2B/R Yendada. ✆ 7674909589, 8688926789.

1350, 1450, 1662 Sft. North & West facing Flats in Seethammadhara & Akkayyapalem. Contact: 8885926926, 9553894444.

3BHK 1350 Sft, 5 years old, Fully Furnished, 4th Flr with Car Park @ Akkayyapalem. Contact between 4PM-5PM. ✆ 9346842819.

ANAKAPALLI

2&3 BHK Deluxe Flats Car Parking, Lift, Generator @ New Colony, SR Hotel Backside, Anakapalli. Booking. 9885657999.

3BHK Dlx 100 Ft. Road Facing Flat Car Park, Lift, Gen. @ Ring Road Nr. Rly. Station, Anakapalli. Work in Progress. 9885657999.

ATCHYUTAPURAM

FLATS FOR SALE
Hill Valley Apartments 1375 Sq.ft
3 BHK Luxury Apartments With Premium Specifications At ATCHUTHAPURAM Behind HP Petrol Bunk
✆ 98665 28777 & 99669 44405

FLATS FOR SALE
Uppuluri Residency 3 BHK - 1700 Sq.ft North & South Facing Flats
Premium Specifications At YENDADA Behind Skyline Apts
✆ 99669 44405

10 లక్షలుకట్టి నె. 10 వేలు అద్దెవచ్చే 900Sft 2BR సొంతం చేసుకోండి మిగతా 12 నెలల తర్వాత ఇవ్వవచ్చు సుజాతనగర్/అచ్యుతాపురం. 9701257689.

BEACH ROAD

FLATS FOR SALE
Ready to Occupy
2000 Sft
3 BHK
Chinna Waltair, Near Vuda Park, Beach Road
Cont: 80081 53335

1130Sft 2B/R Flat in East Point Colony N/F Generator & Solar Nr. Saibaba Temple for sale. Cont: 7981078734 Direct Parties.

DWARAKANAGAR

2 BHK 1228 Sft. Premium Flats North Facing Ready to Occupy (No GST) Nr. BVK College, Dwarakanagar. ✆ 9542794669, 9492458777

1000 Sft North Facing Commercial Flat in Satyam Plaza, Dwarakanagar 3rd Lane Vizag. Contact : 8639045966.

New 950sft 2bhk EF 3bhk 1250 WF 700sft 1bhk EF with car park lift Gen. etc @ Maduranagr Nr, DWK. ✆ 9246622644, 9063703383

1350 Sft Flat 3rd Flr. Flat No: 301 Sitharama Enclave Opp. Ramatalkies Ladies Gate Srinagar, VSP. 9492214689, 9440614634.

GAJUWAKA

Celest 3BHK East Facing 1650sft Flat for Sale. Gated community in Gajuwaka. Call : 9494019000

1350 Sft 3BHK Flat, East Facing in Srinagar, Gajuwaka, Beside NH-16 (Rs.50 Lakh) Owners/ Buyers only contact. ✆ 9866123690.

DELUX FLATS FOR SALE
ALL FLATS AS PER VASTU
3 BHK - 1330 Sft
2 BHK - 1135 Sft
@ Pantulu Gari Meda GAJUWAKA-Nr. NH Road
Work in Progress
91210 37765
89196 10262

EENADU Classifieds

FLATS FOR SALE
గాజువాకలో
3 బెడ్‌రూం ఫ్లాట్స్
కేవలం 38.99 లక్షలకే
(ఉచిత క్లబ్‌హౌస్ సదుపాయాలు, జనరేటర్, విద్యుత్ మరియు అన్ని సౌకర్యాలు కలిపి)
కొన్ని ఫ్లాట్లు మాత్రమే
గృహ ప్రవేశానికి సిద్ధంగా కలవు
✆ 77939 31000
70938 14153

Flats for Sale Sramikanagar 2&3 BHK 1400 SFt. with Car Parking East & West Facing. Gajuwaka 9948700138, 8143251873.

New 2BHK Flat 1000 Sft Car Parking, Lift, 200Ft From Main Road, Old Gajuwaka, Behind Joy Alukas. Contact: 8008831019.

3 BHK IN GAJUWAKA
READY TO MOVE
CHINNAGANTYADA
NEAR CMR CENTRAL
✆ 8977999861

శ్రీహరిపురం కోరమండల్ గేట్ దరి 1000 Sft 36 లక్షలు 6000 Sft గ్రూప్ హౌస్ మొత్తం 2.1Cr. Cell: 9441756359, 9989426554.

గాజువాకలో 100 అడుగులు రోడ్డు జంక్షన్ దరి పోలీస్ స్టేషన్ వెనుకాల భవ్య హైట్స్ అపార్ట్‌మెంట్స్ ఫస్ట్ ఫ్లోర్‌లో రెండు ఫ్లాట్స్, 3 బెడ్‌రూమ్స్ & 2 బెడ్‌రూమ్స్ విత్ కార్ పార్కింగ్ & లిఫ్ట్ సదుపాయాలు కలిగిన ఫ్లాట్స్ అమ్మబడును. ✆ 9866442779

JAGADAMBA

3BHK 1420 Sft W/F Road Facing 2nd Floor Sai Lorven Towers Premasamajam Road, Dabagardens, Vizag. ✆ 9848267461.

1BHK Flat at Townkotharoad Main Rd Facing Opp Jaganadhaswamy Temple 450Sft N/F Only Bikepark. Price 22Lakhs. 9963925557

KOMMADI

FLATS FOR SALE
READY TO MOVE IN
2&3 BHK FLATS FOR SALE
@ KOMMADI, MARIKAVALASA
NO GST
✆ 9676854545

FLATS FOR SALE
2 BHK 1125 SFT.
3 BHK 1750 SFT.
Deluxe Flats Near Kommadi jn., Highway facing, Paradesipalem, Opp. Audi Car Service Centre.
Club House & Swimming pool
FEW FLATS AVAILABLE No GST
✆ 9908512090
9848948292

2bhk flat for resale near kommadi raithu bazaar. east facing 954 sft. With car parking. Contact: +91 8374923532

3BHK 1750 Sft West Facing Flat with Carpark, Club House at Paradesipalem Nr. Kommadi. ✆ 7659017599, 9705966966.

855+60 Sft 2 BHK 4 Years old Flat 4th Floor E/F Nr. NH-5, Teachers Layout Kommadi Road. Cont: 9492959596, 9618427958.

KURMANNAPALEM

FLATS FOR SALE
READY TO MOVE
NO GST
High Rental Returns : Emerging Employment Hub MED Tech Zone- 15 min
2 BHK-1065 sft
35,99,999/-
(North Facing)
3 BHK-1425 sft
50,99,999/-
(East facing)
AGANAMPUDI
Duvvada Rly. Station Road
✆ 78937 67622

1100 SFt. 2BHK W/F 3rd Floor Teekshan Enclave at Rajeevnagar, Old Sivalayam Kurmannapalem Flat for Sale. ✆ 9291516515.

READY TO OCCUPY
3BHK
East & West Facing
Flats for Sale
@ AGANAMPUDI
99599 88825
95811 24093

MADHURAWADA

2&3 BHK New Flats at PM Palem 2nd Bus Stop E&S/F @ 43L & N/F @ 62L. 1050 Sft E/F @ 4800/- Sft. 1st Bus Stop. ✆ 9494432404.

3BHK 1775 Sft. S/F, 2BHK, 1125 Sft. S/F & 1065 Sft. N/F Flat Sale at MVV Highway Homes, Madhurawada Cont: 9502782988.

NEW FLATS FOR SALE
MIDHILAPURI VUDA COLONY, ROAD OPPOSITE TO ICICI BANK
MADHURAWADA.
3 BHK - 1420 TO 1515 SQ.FT.
NORTH / EAST / SOUTH FACINGS
NO GST - READY TO OCCUPY
OC ISSUED BY GVMC
LAST FEW FLATS
8822882828, 7075425471

FLAT FOR SALE
3BHK 2000 Sft Flats Ready to Occupy, Very Nr. to Highway Road @ MPR Residency, Srivalli Naagar Madhurawada Behind GVMC Zonal Office (Cost 75Lakhs)
Only 1Flat Available
PH: 8985079692

3 BHK - E/FACING
3 BHK, New, East Facing,
1640 Sft. FLAT FOR SALE
(NO OPPOSITE ROW FLATS)
3rd Floor, West Winds (Gated Community), Madhurawada, Club House, Gym, Generator.
9441072750, 8886718428

Visakhapatnam, Madurawada: 3BHK E/F, 1360 sft, interiors, amenities at Revallapalem for sale. 54L, Near Srinivasa School, adj. Gayathri Engg. college. ✆ 9490755489, 8247754600

Ready to Occupy 2,3 BHK Deluxe Flats for Sale. Putty, Car Parking, Generator. P.M.Palem Nr. 1st Bus Stop No GST. 8106696666.

2BHK 1000Sft+ 80Sft C.P. G/F 10Yrs. Old, N/F at P.M.Palem, 2nd Bus Stop. Close to Main Rd. Lift, CC Cameras, Generator 7702270515.

1850 Sft 3BHK Deluxe flats For Sale Mithilapuri VUDA Colony Each Floor 1 flat 100% Vasthu Nr. Main Raod. ✆ 8977391434.

2BH Flat, 1115 SFT, 3 Foor, S/F, 48 SFT UDS, 100 SFT Car Parking, 8 Years Old, SRO-Madhurawada, 45 Lakh. Cont: 9848398080

Ready to Occupy 1750 + 80 Sft 3 BHK Flat E/F Nr. NH-5 Midhilapuri VUDA Colony, Madhurawada. Cont: 9492959596, 9618427958.

1470 Sft, West Facing, 4th floor Old Flat, UDS-56, At Sai Priya Gardens, Madhurawada, Near. NH - 5. Call.9573372229

1030 sq ft West facing in FCI Layout, P M Palem. Price : 43 Lakhs. Contact: 9980570196, 7287887999.

FLAT for SALE
READY TO MOVE
2BHK fully furnished flat for sale near IT Hill's
MADHURAWADA
RTC Colony, Vizag.
✆ 93926 37557

3BHK సౌత్ ఫేసింగ్ లగ్జరీ ఫ్లాట్ ఫర్ రీసేల్, 2355 sft, పి.ఎం పాలెం మెయిన్ రోడ్, కాల్: 8800771193, 8800771197 ఇమ్మీడియేట్ పొజిషన్.

MVP COLONY

Pedawaltair 3 BHK (1270 Sft. & 1490 Sft.) 4 BHK 3000 Sft. Nr. Visakha Eye Hospital and MVP Colony 3 BHK 1295 Sft. Flats for Sale. No GST, Ready to Occupy @MVP Sector-1. ✆ 9888859333.

3BHK 2025 Sft E/F DLX Flats 5 Floors Each Floor One Flat @ MVP colony Sec-6 Hand over in 3 Months 7999/- Sft. ✆ 9505026333, 9246671272.

950 Sft 2 BHK MVP Double Rd. Lift & Car Park 30 Yrs Old * 950 Sft 2 BHK G/House, No Lift & Car Park 30 Yrs Old. Siripuram. 9985030820, 7330877718.

3BHK 1480 Sft W/F Sector -1 3BHK 1500 Sft N/F Sector -2 with all Amenities Flat for Sale Cont : 7981593694.

Visalakshinagar New 2BHK North/ South Facing Flats 930 Sft with Lift Car Parking & Generator ✆ 7702910936/ 6302455349.

Lansum SQUARE
FLATS FOR SALE
Opp. MVP DOUBLE Rd.
Premium, Spacious
East & West Facing
CITY & SEA VIEW
READY TO OCCUPY
3BHK-2165 sft - 2965 sft
OXYGEN TOWERS
F No. 3207, 2685 sft
CONTACT
93460 38244
77939 44443

FLATS FOR SALE
READY TO OCCUPY
MVP COLONY
3 BHK each Flr. single Flat 2300sft Luxury New Flats north facing like Individual House (Flats) with Premium Specifications @ sec-11, MVP Colony, VIZAG
9000922731
9866122731

FLATS FOR SALE
2100 Sft North East corner Flats For Sale in 60 feet Road, Opp. AUTOBAHN, Lawsons Bay Colony, Near Nandi Temple, Visakhapatnam.
Ph: 80080 14447

3 BHK FEW FLATS FOR SALE
1800 Sq.Ft/
1815 Sq.Ft
N/F & S/F
at LAWSONS BAY COLONY
Opp. Kamat, Vizag.
✆ 95050 54890

2BHK 1000 Sft. E/F Flat with Lift. Only Scooter Park, 4 Yrs. Old. Beside Ramalakshmi Appt. Pedawaltair 52 Lac. ✆ 9848492948

Ready to Occupy. New 3Bed Room, 1600 Sft., N/F Flats for sale @ Lawsons Bay Colony, Vizag. Ph: 9949292699

Visalakshinagar 3BHK 1500 Sft. W/F, 10 yrs old, Sea view, 5th Floor Flat by the side of Kailasagiri Road. ✆ 8919747086.

1860 Sft, 3 BHK, E/F – 61 Sq.yds UDS @ Old Venkojipalem, Vizag. Ph: 9985597645, 9515285952. www.hanureddyrealty.com

MADDILAPALEM

3 BHK East 1500 Sft. UDS 60 Sq.yds, 2nd Floor, Corner Flat, At Maddilapalem, Opp. Krishna collage ✆ 9652236857, 9030036857.

3BHK 1450 Sft 2nd Flr Fully Furnished 1 Car Parking & Bike Parking Nr. Krishna Clg. HB Colony Road. Cell: 9866223374.

New 3BHK with extraordinary Interior for Sale Opp: Krishna College Main Gate Maddilapalem Ph: 7702892529.

1 BHK Flat for sale Near Maddilapalem Road, Behind Kakathiya Convention Hall, P.J. Sivam Constructions, Vziag. Ph: 9177876683, 8179104157.

Maddilapalem: E/F, Gated Community, 2 BHK (1130 S.Ft.+ 120 S.Ft. Car Parking) Flat Sale in Devi Homes ✆ 90596 45819.

ఫ్లాట్ అమ్మబడును. డైరెక్ట్ పార్టీస్ మాత్రమే. 2 BHK 800 Sft, East Facing, KRM Colony, శివాలయం దగ్గర, VSP. ✆ 7287066419.

MURALINAGAR

2&3 BHK 1100, 1400 Sft. Deluxe Flat. 7 Yrs. Old Madhavadhara Main Road Facing Nr. More Birla Jn., ✆ 9966104129, 9032223911.

Nggos colony nearby (Murali Nagar) 1650 Sft north facing 1st floor Full interior, 4 years old. Ph: 7989319387

1450Sft. 3BHK S/F New Flat for Sale (Lift, Car Park, Generator) @ Pattabhireddy Gardens, No GST. ✆ 9494774074, 9848042661.

3 BHK Flat (1610 Sft) W/F, Lansum Greens, Gated Community, Madhavadhara. Contact: 949 138 7236, +91 9704926182

N A D

2BHK 1050 Sft Flat For sale with High Quality Interior Woodwork, Marble Flooring, 2nd Floor, Lift & Carpark at APSEB Colony, near Saibaba Temple, NAD Jn. No Brokers Pls. ✆ 9182957597.

NE Facing 3BHK, 1375 Sft. UDS: 68.75 Yds. Renovated 10Y, Furnished Flt-115, Vasavi Paradise, NAD Jn., Cont: 6301537635, 9032361435.

NAD జం. మహతి కాలేజిదగ్గర 1080Sft. Flat N/W/F & పాతగోపాలపట్నంలో 100 చ.గ. 3 ఫ్లోర్ల బిల్డింగ్ E/F కార్‌పార్కింగ్, 3BHK-3, లిఫ్ట్, సెల్లార్‌తోఅమ్మకం. 9393127459

PENDURTHI

New 2 & 3 BHK Flats for Sale Prasanthinagar, Pendurthi, Lift, Car Parking Puttywalls, Ceiling, Genrator ✆ 9849243243.

2 BHK 1000 Sft & 3 BHK 1260 Sft, Near Police Station, Pendurthi Centre, Zudio Backside. Contact: 8886216096, 9393108858.

Pendurty, Tirumala Sree Apartments, 2 BHK Flat, 1000 S.Ft, West Facing, Cont: Nagendra - Phone: 08792828323

2BHK 1126 Sft. Yadhuvamsi Ayathanam MS Ramayya Layout Flat 403 5th Flr. Narasimha Block 6 Yrs Old Pendurty. 7995593522.

2 BHK 1000 Sft. E/F 8 Yrs Old Flat Akshay Towers G-7, Very Near to Pendurthi Anjaneya Swamy Temple 80'' Road, 80 Sft Car Parking. ✆ 6281137077.

3BHK (W/F) 1060Sft + 80Sq.Ft CP 5th Flr Furnished 3Yrs. Old, Nr. Saradapeetam, Chinamushidiwada, 54L (Neg.) 9502100987, 7680013962

RLY. NEW COLONY

SALE
2000 Sft. Commercial space, 5th Floor, Opp. Mourya Hotel, Near Gokul Theatre. Suitable for Port related office. Rental income 60K PM.
✆ 9849427319
9848027042

2 BHK 1150 Sft S/F 2nd Floor Lift/Car Park Nr. Subbalaxmi Kalyana mandapam Rly.Station Rd. 74 Lks. ✆ 9441621767, 7780629461

RUSHIKONDA

2625 Sft, E/F, 3 BHK, Each Floor Single Flat, Opp. Radison Blue Hotel, Beach Road, Rushikonda. Cont: 8977810236.

LUXURY FLATS FOR SALE
3&4 BHK APARTMENTS. SEA VIEW
@ ROAD NO.1, DASAPALLA HILLS, VIZAG

3250 SFT, NORTH FACING & 1740 SFT. SOUTH FACING
PREMIUM BUILDING WITH ALL MODERN AMENITIES
✆ 73 964 95 111

FLATS FOR SALE
2 BHK-1150 & 3 BHK-1570 SFT
READY TO OCCUPY
NO GST
Available 2 BHK only
BRINDAVANAM
Beside ISKCON TEMPLE, SAGARNAGAR
Lansum Properties LLP
✆ 98488 55569

2430 SFt. East Facing for Sale at Aditya Ocean Height Rushikonda. 7 Yrs. Old. Price 6000/- P. SFt. Cont: 6300823389.

SIRIPURAM

Facor Layout 1590 Sft. 3BHK 15Yr. Old E/F 3rd. F. UDS 55S.Yd. @Rs.1.25Cr. Daspallahills, 1395Sft. E/F 3rd.F., UDS 50S.Yds. 12Yr. Old @ 99 Lakhs. Ph.: 7075454890.

FLAT FOR SALE
2BHK 1057 SFT.
South Facing 5th Floor Flat (30Yrs old) A BLOCK
SEASHELLS
Nr.NAVY HOUSE, backside WALTAIR CLUB
PH :73495 72001

COMMERCIAL FLAT FOR SALE
2985 SFT LUXURIOUS COMMERCIAL FLAT FOR SALE at Siripuram with Ready Rental Income from Reputed Tenant
✆ 9849188822

SEETHAMMADHARA

2800 SFT 3 BHK attached 3 WR East & West Facing Very Spacious and Ventlation New Flats (Near Completion) ✆ 9347997276.

Rate: 1.8 Cr, 1975 sft, 3BHK, S/F, 4th flr, 5 yrs old, UDS: 70yrd, Cozy interiors @ TPT colony, Setamdhara, nr. Laddu Gopal, neg., Ct: 7416529693

DELUX FLATS FOR SALE
ALL FLATS AS PER VASTU
All 3 BHK Premium Flats
2200 SFt & 1850 Sft
@ Seethammadhara North Extention Layout
Work in Progress
91210 37765
89196 10262

FLATS FOR SALE
Ready to Occupy 1150 Sft.
New 2 BHK North & South Facing Flats For Sale
Behind Volo offiice, Nr. Children park Seethammadhara, Visakhapatnam
Contact: 70930 52225

FLATS FOR SALE
Ready to Occupy 1240 Sft.
New 2 BHK East Facing Flats For Sale
Opp. Kashtriya Kalyana mandapam Seethammadhara, Visakhapatnam
Contact: 91007 58261

1750 Sft 3Bedroom Flat 2Yrs. Old Fully Furnished Flat for sale at Seethammadhara, Doctors Colony, 9985125184, 8247470346

2BHK, 1100 Sft, 4th Floor, South Facing, Car Parking, UDS 33 Sq., 60 Ft. Road, K.R.M. Colony, 15 Yrs, 55 Lakhs. Ph. 9885865719.

Seetammadara 1050 Sft East 2BHK 2nd F, 1400 Sft 3BHK Top F, Furnished Car Park, Lift 16 Yr. Old Flats Sale ✆ 9848126195

3 BHK New Delux Flat (Cupboards & Car Parking) 1600 Sft. Ready to Occupy 5th Flr. E/F, Beautiful Park View, Opp. Sneeper Park, Seethammadhara (NE) ✆ 9849819191.

3BHK Flat 1650+ 100 Sft N/F 2nd Each Flr 1 Flat Lift Carparking wood work Seethammadhara @ 1.25 Cr. Sale. ✆ 9246672227.

Continued on Page No's 16 & 17

AAvinash PROPERTIES
Handpicked property with real values
PREMIUM PLOTS AT PRIME LOCATIONS
R. TALLAVALASA Commercial VMRDA Approved Plotwith 80"ft road facing, behind SASI College 266 sq. yds.
TAGARAPUVALASA Y Jn, Commercial VMRDA Approved Plots, NH-5 facing 183 & 366 sq. yds.
SRI CHAKRA SAI MEADOWS at DAKAMARRI Close to Highway & Educational Institutions 90, 180, 240 sq. yds
Ph: 9989773031, 9866844433

STARTS 49 LAKHS
STUDIO FLATS READY TO OCCUPY
1BHK, 2BHK & 3BHK
548, 938,1463 sft
MODERN & HIGH STANDARD All FACILITIES, AMENITIES
COMMERCIAL SPACE
680, 1023,1654 SFT
ASN CITY CENTRE
1st LANE DWARAKANAGAR,VIZAG
✆ 93488 02456/ 81060 82982

Your Choice, Your Price ~~5999/-~~
Premium Corner Units ₹ 5499/- sft
Special Selective Units ₹ 4999/- sft
HURRY! Avail Limited Flats only

Premium Gated Community
MVV GREEN FIELD
LIVE THE PRIME LIFE
YENDADA
5 ACRES, 4 BLOCKS
2&3 BHK, 550 UNITS
1250 TO 2479 SFT
G+5 Floors Club House with Top Class Amenities
READY TO MOVE
NO GST
✆ 95179 91799

3 BHK FLAT@MADHURAWADA FOR THE PRICE OF 2 BHK@YENDADA
MVV&GV SUNRISE
Nearest to all upcoming IT companies, Malls, Star Hotels & Metro stations
SPECIAL OFFER ~~4999/-~~ ₹ 3999/- sft
READY TO OCCUPY
NO GST
Limited period offer! hurry
HURRY! LAST FEW FLATS AVAILABLE
3 BHK FLATS 1595 to 2258 Sft. RTC Colony, MADHURAWADA
✆ 99486 61600
RERA Regd. No.P03280031929

From the makers of Prestigious MVV City
MVV BUILDERS
MVV GV THE GRAND
Just Pay 10%* to BOOK
Company will pay your interest for 24 Months*
— Andhra's Mega Luxurious Gated Community —
Resort style Lifestyle

*t&c apply
~~5999/-~~ ₹ 5499/- sft
Block: 2,3,4,5 for Limited Flats Only!
~~6999/-~~ ₹ 6499/- sft
ICONIC Block-1 for Limited Flats Only!
✆ 99486 61600 / 98489 16600
NEAR CRICKET STADIUM, MADHURAWADA
9.5 Acres | 5 Blocks | Clubhouse 75000 sft | 2&3 BHK | 1390 sft to 2090 sft | 285 mtrs away from NH | 100 ft & 80 ft Road approach

Vaibhav Breeze
@ AGANAMPUDI
Vizag.
Vaibhav Mithra Infra
2 & 3 BHK Flats
Starting from
30 Lakhs
RENTAL GUARANTEE till the possession.
Flat Sizes:
2 BHK - 1050 Sft
3 BHK - 1305 Sft

For Details Contact Ph: 99889 62777, 81423 45687

(c) eenadu

EENADU eClassifieds

FLAT FOR SALE

SUJATHANAGAR

FLATS FOR SALE

3 BHK 1500 Sft. E/W/Facing, Premium Specification, VUDA Site, Lift, Generator, Car Parking, 80 Feet Road, SUJATHANAGAR. Walkble distance from BRTS Road.
9989077663, 9441935055

2 BHK 1200 Sft W/F 3rd Flr 4 Yrs old, Fully Furnished Techno Heights. Loan Avail. Sujathanagar ✆ 9989077663, 9441935055.

New 2BHK Premium Luxury West Facing 1100 Sft. Flats Sale @ Sft. 3000/- Nr. Jogulamba Bus Stop, Chinamusidiwada. 8143872529.

3 BHK (1145Sft) సుజాతనగర్ టీచర్స్ లేఅవుట్‌లో శ్రీతులసీ రెసిడెన్సీలో ఫ్లాట్ అమ్మకానికి కలదు. కార్ పార్కింగ్, లిఫ్ట్ సౌకర్యం. ✆ 8500436985.

SHEELANAGAR

1350 Sft 3BHK Flat(S/F) 2nd Flr with Cupboards, Carpark Lift @ 50Lks At: Goldn Nest Godavari Layout Sheelanagar 9247060474

విశాఖపట్నం: శీలానగర్, వెంకటేశ్వర కాలనీ, రోడ్ నెం.5 1st ఫ్లోర్ 2BHK ఫ్లాట్ అమ్మబడును. Cell: 89889 89222, 98482 12612.

TAGARAPUVALASA

Tallavalasa Near Tirumala School Close to Highway 950 Sft South Facing New Flats for sale. ✆ 7569397533.

YENDADA

Vaisakhi Sky park, Yandada, East And West 1500 to 3000 Sft Top Floor Flats Direct Parties Only. ✆ 7337252015

Yendad Spark Gvr Enclave 2 BHK 1150 sft Fully Furnished Flat For Sale Call: 9885110815.

2BHK Flat For sale W/F 1010 Sft& Car Park 9Y Old MVV Builders. 40 Sq UDS Prime Location. Near NH Road @45L ✆ 98662 43026

LUXURIOUS FLATS FOR SALE
Luxurious
3 BHK NEW FLATS
@ YENDADA EAST & WEST FACING, AREA 2876 Sft, CLEAR TITLE;
RERA APPROVED; No GST
9393740888

Yendada Valley Front Apartment 1730 Sq.Ft. N/F Daspalla Layout, Senora Beach Resort Road. 7 Yrs Old. ✆ 9100956099.

3 BHK New N/F with Pooja Room 1625 Sft Canara Bank Backside Nr. SkyPark Yendada No Brokers Pls. 9848419417, 9866546660.

3 BHK 1600 Sft Flat for Sale in MK Gold Coast, Yendada. Direct Parties only. Contact: 9848197251.

GENERAL

ఫ్లాట్స్ అమ్మకానికి కలవు
Ready to occupy

విశాఖపట్నం, పండ్ల మార్కెట్ ఎదురుగా, బొడరా రోడ్, పిల్లు బస్‌స్టాండ్ దగ్గరలో
2 BHK 1045 sq.ft. | 3 BHK 1300 sq.ft.
అపార్ట్‌మెంట్‌కి ఇరువైపుల 100 అడుగుల రోడ్డు మరియు 60 అడుగుల రోడ్డులతో
గ్రౌండ్ ఫ్లోర్‌లో 4500 చ॥ అ॥ కమర్షియల్ స్పేస్ కలదు.
Contact: 79012 78677

2790 Sft 3BHK 3rd Floor East Facing Maharanipeta Ocean View Apartment 2 Car Parking Ph: 9717795837.

2BHK 1125 Sft East & West Facing Flats for sale at Pineapalle Colony Arilova, with Car park. ✆ 9866909622, 7396663627.

Prime area Maddipalem, behind CMR, 2BHK 738 Sft, 47 Sq.yds, East facing, car parking100Sft, flat sale. 9849469641/ 9848133304

Resale of 3BHK flat near Coastal Battery. 1490 Sft marble floor flat in fourth floor in G+5 building near Coastal Battery. Three sides open, Puja room, sea view, CC camera, security guard , Lift available. Call 9051573038

FLATS FOR SALE
2 BHK, 1200 Sft., E/W FACING at RUSHIKONDA.
3 BHK 1800 Sft., N/F at MITHILAPURI COLONY
SIRI BUILDERS
9397667799
8464912345

ఫ్లాట్ అమ్మకం
గాజువాక, (గ్రీన్ సిటీ హోమ్ గేటెడ్ కమ్యూనిటీ నందు మూడవ అంతస్తులో 1100 చ॥అ॥లతో, పార్కింగ్ సౌకర్యంతో గల ఫ్లాట్ నెం.బి2-406 యొక్క రిజర్వు ధర రూ.32,76,000/- గా నిర్ణయించి వేలము నందు అమ్మబడును.
98496 36969

3 BHK సీతమ్మధార TPT కోలనీ, సీతంపేట అక్కయ్యపాలెం, NAD కొత్తరోడ్ ఏరియాలలో క్రొత్త ఫ్లాట్స్ సేల్. ✆ 9948446705.

MVP కాలనీలో 3BHK ఫ్లాట్, సాగర్‌నగర్ మరియు PM పాలెంలో 2BHK ఫ్లాట్ బ్యాంక్‌లోన్ సదుపాయంతో అమ్మకం. ✆ 8686997700.

వైజాగ్ పెందుర్తి BRTS రోడ్ దగ్గర 5th ఫ్లోర్ నందు 2BHK Flat 850+80CP sfలో S/F విత్ కబోర్డ్స్‌తో (6Years Old) ఇప్పటివరకు Use చేయలేదు. 32 లక్షలకు అమ్మకమునకు కలదు ✆ 70755 53377

విశాఖపట్నం సీతమ్మపేట బజారు దగ్గర, మధురానగర్ పాలడైయిరీ వీధి అమృత ఎన్‌క్లేవ్ గ్రౌండ్ ఫ్లోర్ 2BHKFlat అమ్మకమునకు కలదు. ✆ 62815 56902.

FLAT FOR SALE
FLAT No.G3, 3BHK, 1559 Sft. PRIME IMPERIA APARTMENT
H.No.31-58-56/2/4, Mathru Shri Nagar Near Dama Convention, Kurmannapalem Visakhapatnam
Cell: 98485 89947

HOUSE FOR SALE

ATCHYUTAPURAM

North East Corner House for Sale (Cellar+ G+1) Very Good Rental Property. Immediate Sale. Good Location ✆ 9885824528.

BEACH ROAD

Villa for Sale 4000 Sft. Individual Villa, 4BHK 2 Car Park, Prime Location, near Novotel. ✆ 9550131313.

BHEEMILI

భీమిలి నేరెళ్లవలసలో 220 గ॥లలో S/E కార్నర్ ఇల్లు, 182x81=1638 గ॥లు S/F స్థలం అమ్మకం. ✆ 7981188649, 9490375968.

GAJUWAKA

300Sq Yds House Residential/ Commerci @ Chaitanyanagar, Gajuwaka. 200 Mtrs from NH Near CMR Central. ✆ 9886079492

Gajuwaka Property for Sale: VUDA Colony, Vinayakanagar 442 Sq.Yards G+2 House (2.50 Cr.) Contact: 9392478947, 9100682263.

Gajuwaka East Facing Building for sale. Contact: 7330945594, 8185840223.

JAGADAMBA

Individual G+2 Duplex House 89 Sqyds S/F Car Parking @Maharanipeta Anthony Nagar, Vizag. ✆ 9701348764, 9603502734.

KOTHAVALASA

కొత్తవలస దేశపాత్రునిపాలెం N/F 121 గ.ల్లో కొత్తగా నిర్మించిన G+1 ఇండివిడ్యువల్ ఇల్లు అమ్మకం ✆ 9966218163, 9885223244.

KURMANNAPALEM

Vuda phase-1 267Sq.yd S/F 40ftRd 3Store semi-commercial building For Sale Cellar+G+2 Each flr 2200sft. Ph: 7330767171

MADHURAWADA

Individual House 66 Sq.Yds. W/F LIG Housing Board Colony, Near Ramalayam, P.M.Palem 2nd Bus Stop. Contact: 7702270515.

మధురవాడ బక్కన్నపాలెం, దోబి కాలనీ 140 చ.గ. 2 G+1 అండర్ కన్‌స్ట్రక్షన్ ఇండివిడ్యువల్ హౌస్ కార్ పార్కింగ్‌తో అమ్మబడును. ✆ 8309998454.

MVP COLONY

Individual Hose-3 Floor Building near Anjaneya Swamy Temple Sector-6, MVP Colony House for sale. ✆ 9866011499.

MVP-170, 300, 500, Setammadara-300, Yendada-270, Midilapuri Colony, P.M.Palem-200 to 600. Houses, Comml. Sites ✆ 9290809121.

167 Sq.Yds 2 Floors with Car Parking West Facing House. MVP Colony Price 2.90 Cr. Negotiable. 7760028985, 9491607335.

Group House Constructed in 1996 with 4 Storied for Sale at 6th Sector MVP Colony located in 169 Sqyds. Interested Parties Contact the Owner Ph: 9885362268.

MURALINAGAR

3000 Sqyards G+1 Building for sale near Ramalayam Temple Two Road corner at Muralinagar. Contact: 9704012866, 7760232232.

2BHK 550 Sft Group House 2nd Flr N/F, S/F, Kamakashinagar beside Govt. Polytechnical College Nr. Urvasi Jn. ✆ 8121043554.

N A D

Old House 100 Sqyds (15x60) S/F 15 Ft Rd 100 Mts to Main Rd Opp. Gopalapatnam CMR 75L, Negotiable. ✆ 8309494629, 9966633166

PENDURTHI

Pendurthi - Juthada G+1 & Dplx. Indp. House, N/F, E/N, N/W, W/F, W/S in 160, 100, 111, 85 Syd's Loans availble. ✆ 9440165171, 9398796679.

N/E కార్నర్ 92 Sq.Yds. 1800 Sft. 3BHK డూప్లెక్స్ ఇల్లు దేశపాత్రునిపాలెం BRTS రోడ్డు నుండి 200 మీ॥ 48 ల॥ రిజి॥. 8121359688.

పెందుర్తి సాధుమఠంలో 180 గ॥ల్లో N/F & 180 గ॥ల్లో E/F, G+1, 3BHK హౌస్ రెడీటు ఆక్యుపైతో కలదు. వెంటనే సంప్ర॥ ✆ 9052397455.

పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రం వెనుక East Facing 147 గజాల్లో ఇండివిడ్యువల్ ఇల్లు అమ్మకం. Ph: 7386501369, 9966690472.

SEETHAMMADHARA

House for Sale 1500 Sft. 2 BHK Flat 2nd Floor, BS Layout, No Lift, East Facing & Group House. Ph: 9553512121.

444 Sq. Yds 5 BHK Independent House North Facing at Seethammadhara Prime Area. Contact only Buyers. ✆ 8309950167.

233 Sqyds North Facing 7 Bed Rooms, 4 Bath Rooms Independent 2 Stored House at Seethammadhara. Cont: 7207134455.

SUJATHANAGAR

HOUSE FOR SALE
సుజాతనగర్ బిఆర్‌టిఎస్ రోడ్డుకి 600 మీటర్లు దూరంలో మూడు ఫ్లోర్లు మరియు పెంట్‌హౌస్, Cupboard Worksతో 87 గజాలలో, North Facing, 2 years old, ఇండివిడ్యువల్ ఇల్లు అమ్మకమునకు కలదు.
9908855106
8309967256

Papayarajupalem Colony 2 B/R Dlx House 170 Sqyds W/F, Putty, Fully Furnished, 3 Face Power. ✆ 9177743699, 8985650140.

SHEELANAGAR

167.8 Sq.Yds. (30x50) Independent House W/F, SriSatya Nagar (Dockyard Colony) Nr. Sattemmathalli Temple, VSEZ Backgate, Sheelanagar. ✆ 9885815445.

TAGARAPUVALASA

22లక్షలకే 2BHK హౌస్ NH-16కి 800 మీ॥ల సంగివలసలో వైజాగ్‌కి కేవలం, 24కి॥మీ॥ Prime Locationలో అమ్మకం 8374373299

GENERAL

10 Cents 4 BHK House For Sale in Narsipatnam & 2 BHK Flat For Sale in Madhurawada. ✆ 8328354553

వేపగుంటకు 2KM దూరం సాధులమ్మకాలనీలో 30' రోడ్డు N/F 142 గజాల్లో G+1 (సెల్లార్) ఇండివిడ్యువల్ ఇల్లు అమ్మకం. 9885624423, 8142332603.

పెందుర్తి BRTS రోడ్డుకి దగ్గరలో E/F 132 చ॥గ॥లో G+2లో వున్న ఇల్లు అమ్మకం. ✆ 7288866312, 7981402766.

సుజాతనగర్ - నాగమల్లి వుడా లే అవుట్‌లో 195 చ॥గ॥ W/F డూప్లెక్స్ పాత ఇల్లు అమ్మకం. & వుడా పంచాయతీ స్థలములు అమ్మకం. ✆ 7569242999.

వేపగుంట వయా లక్ష్మీపురం మెయిన్‌రోడ్డు ప్రక్కన క్రొత్త ఇండివిడ్యువల్ ఇల్లు 150 చ॥గ॥ E/F G+1, లోన్ సౌకర్యం. నో బ్రోకర్స్. 9963792719.

వేపగుంట టు రాంపురంలో మెయిన్‌రోడ్డు దగ్గరలో 104,116,136, 146 చ॥గ॥లో సెల్లార్ + 2BHK క్రొత్తఇల్లులు అమ్మకం. రెడీ టు ఆక్యుపే. 9866903151

LAND FOR SALE

ANANDAPURAM

ఆనందపురం హైవేకి 4KM దూరంలో Google Data Centre కి దగ్గరలో చందాక విలేజ్లో 17 ఎకరాలు అమ్మకానికి ఉంది. Cont.: 9392478947, 9100682263.

ఆనందపురం పూలమార్కెట్ జం॥కు 4KM దూరంలో N/F, గ్రావెల్ రోడ్డుతో 6సెంట్లు ఇళ్ళ స్థలంఅమ్మకం. సెంటు:4లక్షలు. 9866623569, 9985684795.

గూగుల్ డేటా సెంటర్‌కి దగ్గరలో తర్లువాడ మెయిన్ రోడ్‌కి ఆనుకొని 250, 400, 500 మరియు 800 గజాలు గల స్థలాలు అమ్మకానికి కలదు. ఫో.నెం. 9494574403

BHOGAPURAM

1Acr Farm Land with N/E Facin 1000 Sft. House Nr. Pusapatirega 4KM from NH-5 Nr. Bhogapuram Airport. 8125499995/ 8499961919

GAJUWAKA

Gajuwaka Pedagantyada Industrial Land 3600 Sq.Yds. for Sale with Power & 10 Feet wall. Contact: 9392478947, 9100682263.

VZM ROAD

విశాఖ నుండి రఘు కాలేజ్‌కి వెళ్ళె రోడ్డులో తారురోడ్డు ప్రక్కన 1 ఎకరము మామిడి తోట అమ్మకమునకు కలదు. ✆ 9110799289.

GENERAL

For Sale 1000 Sq Yards of Land on MVP Double Road, Near Petrol Bunk (Back side of Main Road) Contact: 9448075652.

విజయనగరం జిల్లా జామి మండలం జి.సింగవరం గ్రామంలో 1.39 ఎకరాలు సపోటా తోట, ఒక్క సెంటు: 3,00,000/- అమ్మకానికి కలదు. సంప్ర॥ 9063890162, 8106234196.

అన్నవరం దాటాక నేషనల్ హైవేకి కేవలం 3KM లోపల కొబ్బరిచెట్లతో, మామిడిచెట్లతో ఎకరం 30 లక్షల చొప్పున కలదు. రిజిస్ట్రేషన్ ఛార్జీ ఎక్స్‌ట్రా. 5 ఎకరాలు తీసుకొన్న ప్రతి ఒక్కరికి అనకాపల్లి దగ్గరలో 1 ఎకరం ఉచితంగా ఇవ్వబడును. మీ దగ్గర ఏదైనా అమ్మవలసిన భూమి ఉంటే మేముకొంటాము. అలాగే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా కలదు. నేను ఆంధ్ర శబరిమలైలో ఉంటాను. కాబట్టి అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. వాట్సప్‌కాల్స్ మాత్రమే వస్తాయి. వాట్సప్ వాయిస్ మెస్సెజ్ పెట్టవచ్చు. పూర్తి వివరములకు ఆంధ్రాశబరిమలై ఛైర్మన్, కుసుమంచి శ్రీనివాసరావు ✆ 9550258507

తూర్పుగోదావరి జిల్లా లింగంపర్తిలో గల వైజాగ్‌సి కాలువ ఆనుకుని 52 ఎకరాల వ్యవసాయ భూమి ఎకరం 35 లక్షలకు అమ్మకానికి కలదు. (నదిపాటి గోశాలకు 2 కి.మీ. దూరం) ✆ 9390991555

PLOT FOR SALE

ANANDAPURAM

Tarluwada Google Data/ IT Hub Nr. 150 Ft Rd @ Bakurupalem 60 & 40 Ft Rds. VMRDA LP- 38/24. Plots 150, 200, 400, 800 Sqyds. Bank Loan/ Spot Reg. Urgent Sale. ✆ 9346516388.

Vuda Approved PLOTS FOR SALE
167 & 200 Sq. Yds at "TARLUVADA" Anandapuram Mandal, Visakhapatnam.
✆ 9848322201

Google Data Center, Nr. VMRDA Plots Anandapuram, Tagarapuvalasa & Bhogapuram Highway facing with Loan. ✆ 9494794937.

VUDA 133, 200, 400, 450 SYds. E/W/N/F, 100Mtrs. from NH-16 Neelakundilu, Very close to Google Data Centre. Rs. 16K/Syd. 9502069015.

ఆనందపురం డేటాసెంటర్‌దగ్గరలో VMRDA,RERA అప్రూవల్ 167, 267, 500 గ॥ ప్లాట్స్ కలవు. @13999/- స్పాట్ రిజి॥ బ్యాంక్ లోన్. 7337584639

ఆనందపురంకి అతి చేరువలో గూగుల్ డేటా సెంటర్‌కి కేవలం 5KM దూరంలో VUDA అప్రూవల్ ప్లాట్స్ బ్యాంక్ లోన్ సౌకర్యంతో అమ్మకం. 9951611123.

ఆనందపురం గొట్టిపల్లిలో స్వాతి ప్రమోటర్స్ లక్ష్మీ క్షీరజ టౌన్‌షిప్‌లో 200 చ.గ. E/F, అమ్మబడును తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ 9km దగ్గర్లో Ph: 9182754451

ఆనందపురం పూల మార్కెట్ జం॥కు 5.5Km దూరంలో N/F, B.Tరోడ్డులో 210 గ॥ ఉడా ప్లాట్ అమ్మకం. గ॥16000/- 98666 23569, 99856 84795.

ఆనందపురం, తర్లువాడ AI సంస్థ చేరువలో శొంఠ్యాం 6 లైన్ల హైవేకి 300 మీ॥ న్యూ VMRDA వెంచర్ ఓపెనింగ్ ఆఫర్ గ॥17,999/- .9966613533.

శుభగృహ లేఅవుట్‌లో 160 చ॥గ॥ వుడా అప్రూవుడ్ వెస్ట్ ఫేసింగ్ స్థలం 26 లక్షలకే అమ్మకానికి కలదు. నీలకుండీల జం. శొంఠ్యాం. ✆ 7418300698.

ANAKAPALLI

200 Sqyard Plot for sale at Anakapalli, Kasimkota, VMRDA, RERA, NH Facing. Contact: 9000562466, 6300043281.

అనకాపల్లి మారేడుపూడి గ్రామం GPR లే అవుట్ గ్రీన్ యూనిట్ బ్లాక్‌లో 500 చ.గ.(75x60) WF ప్లాట్ అమ్మకం Wattsapp. 8500492109

ARAKU/PADERU

RESORT PLOTS Nr.LAMBASINGHI
100 ACRES LAYOUT VMRDA Approved 650 to 800 Sq.yds & 20,000 Sq.yds Single Large Plot in Same Venture
9347893977, 9866302039

ATCHYUTAPURAM

220 SY North 40 Ft Rd DTCP Aprvd Ganesh Tship Layout Somavaram 2km Before Atchutapuram. ✆ 9398490701, 9032456235

BEACH ROAD

167, 183, 200 SqYds E/F in New Layout -VUDA Approved the Golden Beach Phase-II, Very near to Beach Road. ✆ 7989142262.

BHEEMILI

VUDA approved 180 Sq.Yds. (30x55) E/F Near INS Kalinga Bheemili is for Sale. Contact 8367233999, 7997170011.

200 Sqyards North East Corner Plot in Vuda Approved Layout at Bheemili, VSP. Contact: 7382149955.

Excellent Beach View GVMC Layout RERA/ Approval Villa Plots for sale. Bank Loan Available. Ph: 8886621110.

2 Acrs Land Nr. Savaravalli Highway & Bheemili Dorathota Rd., 200 Sq.Y E/F in AK Promoters is for sale. ✆ 8688380054.

Bheemili, Kapuluppada VUDA Layout Plots 167, 267, 534, 600, 800, 1150. 2nd Plot from Beach Road Sale ✆ 9866883434.

బోయపాలెం జంక్షన్‌కు 3KM దూరంలో VMRDA లేఔట్ నందు 1500 గజముల E/W ప్లాట్స్ అమ్మకమునకు కలదు. ఫోన్: 7337339996

BHOGAPURAM

BULK PLOTS FOR SALE
BROOK FIELDS LAYOUT (Phase I, Block D)
Approved Layout (L.P. No.2/2010/VSP)
No.s plots : 18 Total:4300 Sq.yds
Sizes: 201.66 Sq. Yds & 336.11 Sq. Yds
Just 1 km from National Highway, Varisam Village, PYDIBHEEMAVARAM, Ranastalam Mandal,
PERFECT FOR INVESTMENT
9941223999
9000033336

200 Sq.Yds. at Srikakulam Dist. Dharmavaram (Vill) VMRDA & RERA Gated Project Beach view Facing. 6300043281, 9000562466.

Bhogapuram Nr. Airport Gated Community VMRDA Plots & Villas with Swimming Pool, 100 Ft. Rd. Face 70% Bank Loan 8499911449.

Bhomata Talluri Township, Polipalli, Bhogapuram Highway Facing 200 S.Y. VUDA Plot # 146 E/F Ct : 9908483664, 9393101741.

267+267 Sq.Yds E/S/W 40ft Three Roads Corner VUDA Approved Near Akkivaram Jn., Bhogapuram. Urgent sale. ✆ 7032871499.

VUDA Approved Open Plots 167, 200, 267 (Sizes) for Sale @ Bhogapuram, spot Registration. ✆ 8309038241

E/F VUDA Plot 201 Sq.yds 5 KM from Highway Nr. Bhogapuram Intl. Airport Excellent VUDA Layout. ✆ 8885512568, 8309275698.

Special offer: VUDA Plots Sq.Yd 11999/- Only. Near Savaravilli, Bhogapuram. Ph: 8309227118 , 9291656288.

Bhogapuram Highway Facing VMRDA Layouts New & ReSale Plots 167, 267, 500, 1000 Sq.Yds near to Airport ✆ 9966311167.

VMRDA Approved Luxury Villa Plots with All Amenities are for Sale. Near Bhogapuram Highway. Contact: 9394143777.

ఇళ్ళ స్థలాలు అమ్మకం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో 3జిల్లాల నడుమ ఇళ్ళ స్థలాలు
కేవలం గజం 3999/- మాత్రమే
(ఈ నెల వరకు మాత్రమే)
7095005999

PLOT FOR SALE
SUNRAY BEACH FRONT
1111Sq. Yards South Facing
Measurement 100x100 at BHOGAPURAM
9849279035

VMRDA అప్రూవ్డ్ Plots భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర & VSP-VZM రోడ్ ఐనాడ జం॥ దగ్గర రెసిడెన్షియల్ ఏరియాలో స్పాట్ రిజిస్ట్రేషన్ / బ్యాంక్‌లోన్ ఫెసిలిటీతో సేల్ ✆ 7995105369.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గర్లో VMRDA అప్రూవ్డ్ లేఅవుట్‌లో ప్లాట్లు 8సెంట్లు & ఆపైన సైజుల్లో అమ్మకమునకు కలవు. సంప్ర: 9908889999.

Rs.13999/-Per Sq.Yard భోగాపురం టోల్‌గేట్‌ని ఆనుకొని హైవే ఫేసింగ్ లేఔట్‌లో 335 చ॥గ॥లు N/W కార్నర్, అప్రూవ్డ్ ప్లాట్ అమ్మకం. ఫోన్:9603434344

Rs.15999/- చ॥గ॥ భోగాపురం ఎయిర్‌పోర్ట్, గమ్ సిటీ ఎదురుగా హైవే ఫేసింగ్ లేఔట్లో 208 చ॥గ॥లు N/W కార్నర్, అప్రూవ్డ్ ప్లాట్ (నో మీడియేటర్స్). ఫోన్: 7893653636

విశాఖపట్నం భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో VMRDA అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ కలవు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 7702923335.

క్రొత్తగా ప్రారంబించిన లేఅవుట్ నందు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుచున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కి 3K.M. సమీపంలో VMRDA (RERA Approved) Open Plots అమ్మకంనకు కలవు. 167చ॥గ॥ నుండి 1000చ॥గ॥ వరకు అందుబాటులో కలవు. 80% బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 9391471241, 9550757172.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గర హైవే ఫేసింగ్‌తో ఉన్న 1 ఎకరం స్థలం అమ్మకానికి కలదు. ఓన్లీ డైరెక్ట్ పార్టీస్ Ph: 9440255187, 9121454874.

Rs.3499/-Per Sq.Yds మెంటాడ బీచ్ రోడ్ VUDA LRS లేఔట్ Nr. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఫోన్ : 8885126888, 9800583899

GAJUWAKA

Commercial Land 3 Plots of 650 Sq.Yds Each or Total 1950 Yds. for Sale @ Pedagantyada, Gajuwaka, Near BC Road, VSP. Plz Contact: 9848029577.

KOTHAVALASA

NAD కి 22KM కొత్తవలస జం॥కి 4KM & రాయపూర్ హైవేకి 1KM లో B.T. రోడ్డుని ఆనుకుని VMRDA లేఅవుట్‌లో గజం 10,999/- కే. 9885186146, 7093317983.

శుభగృహ సుకృతి అవాస్ కొత్తవలస, వియ్యంపేటలో 155 గజాలు, VMRDA అప్రూవల్, E/F & N/F, కార్నర్ బిట్ అమ్మకానికి కలదు. కాంటాక్ట్ 9398879250.

3లక్షల 20వేల రూ॥లకే కొత్తవలస-దేవరపల్లి 12Dబస్ రోడ్లో ఊరుని ఆనుకొని ఇల్లు కట్టుకొనే స్థలములు 2సం॥లు బ్యాంకు లోన్ తో కలవు. ఫోన్ : 9247135127, 8297135127

KURMANNAPALEM

VUDA Phase-6, Kurmannapalem, 320 Sq.Y East & South, 2 Road Corner, East: 49, South: 60. Rate per Sq.Y: 72000/-. ✆ 9866140999, 8374910679.

కూర్మన్నపాలెం ఉడా ఫేస్ 2 గ్లోరియా స్కూల్ వెనుక E/F 107 S/Y డైరెక్ట్ పార్టీకు అర్జెంటుగా 44 లక్షలు 8977282848, 9848496317. స్పాట్ రిజి॥

KAPULUPPADA

167, 200, 267 Sq.Yds. Plots for Sale at Kapuluppada Near Beach & Near TCS. 75% Bank Loan available. ✆ 9494794937.

583 Sq.Yds. Panchayat Bit, Mahalaxminagar Layout Madhurakallivanipalem, Gambhiram. Ph: 7731919854, 7799188992.

MADHURAWADA

VUDA Approved North facing 267 Sqyds at Madhurawada, Ayodyanagar. ✆ 9985003759, 7989123906.

167 sq.yards, 30x50, North, VUDA plot, SBI backside, PM Palem, for sale. I am owner. Ph: 9347493409.

Midhilapuri Vuda Colony 200, 217 Yard (P. M. Palem 267, 400 Yard) (Rushikonda Tarakarama layout 167, 180, 600 Yards) Vuda Site For Sale PH: 8328461652

PM Palem Commercial 80Ft Road 300 Sq, 300 Sq. 2 Bits, Kommadi 311 Sq., IT Jn., 630 Sq., Yendada Nr. MK Gold Coast 700 Sq. Cont: 6302379709.

Midhilapuri Colony 83 Sqy- 50 Lacs & 67 Sqy- 40 Lacs Parking or Shop Each VUDA Site Free. ✆ 8978941242.

194 Sq.yds. Old House at Port Colony, East& West 15 Ft. Roads. Nr. Madhurawada Flyover, 300 Mtrs. from Highway. ✆ 9493540209.

300 sq.yards West facing site in Upadhyaya layout, on Dorathota Road, 19k/ yard. 300 sq.yards in SVL Nagar, near Sabbavaram, 6k/ sq.yd. Contact: 98453 56733

VUDA & RERA Approved Plots 367 Sqyds W/F, Park Street Avenue, behind Audi Service Centre, Paradesipalem. ✆ 9848090045.

Site for Sale 191 Sq.Yards North West Corner Baba College Road Last Bus Stop P.M.Palem. Contact 7013157545, 9248606115.

VUDA PLOT FOR SALE
☛ NORTH EAST CORNER
☛ 383 SQ.YDS
☛ LAKE VIEW LAYOUT @MADHURAWADA, Near Registrar Office
✆ 9948333303

మధురవాడ RTC కాలనీ & మానవ ఆంజనేయ కాలనీ మధ్యలో ఉన్న లూర్దునగర్ లేఅవుట్‌లో 133 చ॥గ॥ (40x30) స్థలం అమ్మకం ✆ 9885950512

మధురవాడ కొమ్మాది 100 అ॥ రోడ్ ఆనుకొని 600 గ॥ వుడా అప్రూవ్డ్ S/W కార్నర్ NH-5 ఆనుకొని భీమిలి Y జంక్షన్ 534 గ॥ E/N కార్నర్ బిట్ అమ్మకం. ✆9247493949.

MURALINAGAR

150 Sq.Yds Site for Sale. S/F at Madhavadhara VUDA Layout, VSP. Cont: Ratnam Properties Management ✆ 7780737339.

N A D

గోపాలపట్నం చంద్రనగర్‌లో N&S ఫేసింగ్‌లో 600 చ॥గ॥ టోటల్‌గా కాని / బిట్స్ వైజ్‌గా కాని అమ్మబడును. ✆ 9160349656, 9885500906.

PENDURTHI

Pendurthi : VUDA 40x60=267 Sq.yds East Facing Site for Sale at Pendurthi Price. per/Yard Rs. 42000/- ✆ 9490375968.

పెందుర్తి దగ్గరలో బస్ రూట్‌ని ఆనుకొని అన్ని సదుపాయాలతో 100 చ॥గ॥ కేవలం 14,00,000/- మాత్రమే. సంప్ర॥ 7386337633.

పెదగాడి జనచైతన్య సాయిసాగర్ VUDA లేఔట్‌లో 2 ప్రక్క ప్రక్క బిట్స్ (240+240Sq.Yards 36x60)W/F అమ్మకం Wattsapp. 8500492109.

పురుషోత్తపురంలో టీచర్స్ లేఅవుట్ నందు తూర్పు ఫేసింగ్ 175 గజాల స్థలం అమ్మకానికి ఉన్నది. సెల్ 9703724446.

పెందుర్తి - పోలీస్ స్టేషన్ డౌన్ 800 మీటర్లులో S/F 300 గ॥లు స్థలం గజం - 38,000/- లకు అమ్మకం. నో మీడియేటర్స్ సంప్ర॥ ✆7842848977.

జనచైతన్య చింతలపాలెం 707 గ॥ N/W కార్నర్,పినగాడి 440 గ॥ (N), అచ్యుతాపురం (మడుతూరు) RK వుడా 683 గ॥ N/W కార్నర్. 9154799799

RLY. NEW COLONY

Commercial Site for Sale 327Sq.Yds (95x31) Railway New Colony Main Road Vizag. Wattsapp Msg Only. 9490817394, 9493519273.

RUSHIKONDA

PLOT FOR SALE
OUT RIGHT
1280 Sq.Yards
Two side Roads, N/W, Near SAGAR NAGAR Beach. No Mediators
9866672512
9705614488

SABBAVARAM

సబ్బవరం 'లా' యూనివర్శిటీ దగ్గర NAD జం॥కు 23కి.మీ. పంచాయితీ అప్రూవ్డ్ ల్యాండ్ కన్వర్షన్ బిట్లు E&W/F స్పాట్ రి.జి॥ స్పెషల్ ఆఫర్‌తో 9550666109.

SEETHAMMADHARA

300 & 500 Sqyds Semi Commercial E/F Sites and 300 Sqyds Site with 3 Floors building for Immediate for Sale ✆9347997276

SUJATHANAGAR

సుజాతనగర్, గోపాలకృష్ణనగర్ లేఅవుట్‌లో ఉడా అప్రూవల్‌తో E/F- 267 & W/F 267 చ॥గ॥ స్థలములు అమ్మకమునకు కలవు. Cont: 9704381682.

SIMHACHALAM

VUDA Plot 269 Yds (39x62) West Facing 50 Ft Rd Padmavathinagar 100 Mts to BRTS Main Road. ✆ 8309494629, 9966633166.

SHEELANAGAR

112 Sq.Yds. Cost Rs. 20,000/- Per Sq.Yd. & 440 Sq.Yds. Cost 16,000/- Sites for Sale at Dockyard Colony, Nr. Sheelanagar. 9966722022.

720 Sq.Yards (80x81) South Facing Near KIM's Icon Hospital, Sheelanagar for Sale. Contact ✆ 9346114345.

SITE FOR SALE
మహా విశాఖ పట్టణ నగర నడి బొడ్డున షీలానగర్, కాపు జగ్గరాజు పేట, డాక్ యార్డ్ కోలనీ లో అతి తక్కువ ధరకు తూర్పు ఉత్తర 30 అడుగుల రోడ్లు గల 320 గ.ల నివాస స్థలం అమ్మకం కలదు.
✆ 6304192956
9885675011

TAGARAPUVALASA

Sale 400 Sq.Y, 770Sq.Y (VUDA approved), 3865 Sq.Y Surrounded by Residential Area Near Tagarapuvalsa. Mob: 9848426532.

భీమిలి రోడ్డులో 50ఎ. VMRDA Duplex Villas/Plots(33x50) Year Ending offer:1రూ. Down Payment 9701519395.

1350 గు॥స్థలం, 30 అ॥రోడ్డులో తాడితూరు (V), తగరపువలస నేషనల్ హైవేకి 2 కి॥మీ॥లలో అమ్మకం Badireddy Reality. 9780789999.

తగరపువలస "Y" జం॥ భోగాపురం ఏరియాలో ఉడా అప్రూవ్డ్ ప్లాట్లు చ॥గ॥ 12-16 వేలు, 80% బ్యాంక్‌లోన్ సదుపాయంతో అమ్మకం కలవు. 9494430643

YENDADA

ఎండాడ MK Gold Cost పక్క వీధిలో 703 గజముల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అమ్మకానికి కలదు. సంప్రదించండి ఫోన్: 94935 49787

VZM ROAD

Vuda Plots Dakamarri (Nr. Fortune Hills) 167, 200 Syds. N/F, Bank Loan Govt. Value 11,000/- Syd. Selling 13,000/- Syd. ✆9502069015.

Swathi Promoters, MKR Layout Plot No.88. 202 Sqy. W/F Jonnada, Opp. Raghu Eng. College Ct: 9393923672, 9603143052.

VZM Highway Face Prakruthi Layout 60 Ft. Road Face 311 Sq.Y. (40x70) & Lendi Backside 60 Ft. Road Face 627 Sq.Y. 9849626454.

విశాఖ VZM వెళ్లే రోడ్డులో 8500 చ॥గ॥ కమర్షియల్ సైట్150x500 చ॥గ॥ 17500/- సవరవిల్లి హైవేకి దగ్గరలో N/E 200 చ॥గ॥ అమ్మకం. 9247897294

TUNI

తుని, D-మార్ట్ ఎదురుగా 75 సెంట్లు స్థలము తుని డిగ్రీ కాలేజ్ దగ్గరలో 1ఎ.16 సెంట్ల స్థలము అమ్మబడును. ✆ 9848582586, 92474 69099.

GENERAL

House Plots for sale. Sq Yd 7000/- 10 KM to Bhogapuram Airport 2KM to Jonnada Ring Road, GVMC Limits, Bheemili Registration. Vizag District. Contact : 9151318111, 8919189884.

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

584 Sq. Yds Site Main Road Facing (East Facing) Padmanabham mandalam Visakhapatnam. 9440210525, 8919005758.

267 Sqyds (40x60) East facing VUDA Plot Desapatrunipalem. Price Per Sqyard 18000. Near Steel Plant. ✆ 9133337676.

Buy / Sell of Plots / Houses / Flats & Venture plots in Vizag. (8309534441)

306 yds East facing plot Lane 5 Viman nagar Visakhapatnam near national highway. Contact: 8800990254.

VUDA Plots for Sale. 300SqYd. Sontyam Anandapuram Per SqYd.11999/- *400 SqYd. Bhogapuram PerSqYd.12500/- B Srinivas 9059917267

PLOTS FOR SALE
ATCHUTAPURAM MADUTHURU JN.
Praposed 180ft 4 lane Road, Near Google Data Center and Industrial Hub
Rs.9,999/-
9441122447
9849122447

ప్లాటు అమ్మకం
లంకెలపాలెం జంక్షన్ దగ్గరగా, సబ్బవరం రోడ్డు నందు, ఎల్.పి.నెం. 24/204 లోని 200 చ॥గ॥ల ఖాళీ స్థల విస్తీర్ణంతో గల ప్లాట్ నెం.57 యొక్క కనీసపు ధర రూ.24,00,000/- గా నిర్ణయించి వేలము నందు అమ్మబడును.
98496 36969

PLOT FOR SALE
233 sq yards. Vuda Approved Plot. at Phool Bagh Road Near Maruthi Jnanamandiram Vizianagaram.
99895 47573

ఎండాడ, కొమ్మాది, మధురవాడ, బోయపాలెం, ఆనందపురం ఏరియాలలో కమర్షియల్ & నివాస ప్లాట్స్ కలవు. వుడా LP & ప్రైవేటు ప్లాట్స్. ✆ 9948446705.

హైదరాబాద్: పటాన్‌చెరు, ఇంద్రేశం, వికాస్ సొసైటీ, రామేశ్వరబండ, ఐనోలు, ఈదుల నాగులపల్లి, గౌతమినగర్, కొల్లూరులో ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 8555863999.

పినగాడికి 6KM లో మెయిన్‌రోడ్‌కి 400 Mts దూరంలో విలేజ్ ఆనుకొని ఇంటిస్థలం చ॥గ॥ 6 వేలకే ఇవ్వబడును. Contact: 8179735533.

పినగాడి దగ్గర్లో 100 Ft. రోడ్‌ని ఆనుకొని కమర్షియల్ ప్లాట్స్ కలవు & వెంటనే ఇల్లు కట్టుకొనుటకు తక్కువ ధరలో స్థలాలు. ✆ 9491884445.

భీమిలి మండలం నిడిగట్టు పంచాయితీ రామయోగి అగ్రహారంలో పడమర ఫేస్ 40 అ॥ రోడ్డు గల 267 గ॥ (60x40)స్థలం అమ్మకం. ✆: 8919610032.

పెందుర్తి వరుణ్ షోరూమ్ బ్యాక్‌సైడ్ 200 గ॥ N/F, వుడా పెందుర్తి ప్రశాంతినగర్ వుడా లేఅవుట్లో 158 గ॥ 2 బిట్లు N/F రాజియ్యపేట 200 గ॥ అమ్మకం. 6281847972.

తర్లువాడ IT హబ్ & గూగుల్ డేటా సెంటర్ దరి ఉడా స్థలాలు. గిడిజాలలో ఉడా N/F, 621, 1242, 2484గ॥ రామవరంలో 16 సెంట్లు. 9885166445

దేవరాపల్లి నుండి కొత్తవలస వెళ్ళే మెయిన్‌రోడ్డుకి 2 కి॥మీ॥ దగ్గర్లో లంకవానిపాలెంలో ప్లాట్లు అమ్మకంకు కలవు. చ॥గ॥ 1625/- మాత్రమే. ఫోన్: 9346842819

విశాఖపట్నం సత్తివానిపాలెం నరవ 80 అ॥ రోడ్ ఫేసింగ్‌లో 193 చ॥గ॥లు అమ్మకం. ✆ 7989686929, 8519878625.

పెందుర్తి ప్రశాంతినగర్ పోర్డ్ కళ్యాణమండపం దగ్గర E/F ఉడా 267 గ॥, వరుణ్ మోటార్స్ మరిడిమాంబదగ్గర E/F 150 గజాలు అమ్మకం. 8688056659

విశాఖపట్టణంలో సిటీలోపల, సిటీబయట ఇన్‌వెస్ట్‌మెంట్ పర్పస్‌తో కమర్షియల్ సైట్లు కలవు. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకొన్నవారికి అనకాపల్లి దగ్గర పొలం ఒక ఎకరం చొప్పున ఉచితంగా ఇవ్వబడును. మీ దగ్గర ఏదైనా అమ్మవలసిన భూమి ఉంటే మేము కొంటాము. అలాగే ఎక్స్చేంజి ఆఫర్‌కూడా కలదు. నేను ఆంధ్ర శబరిమలైలో ఉంటాను. కాబట్టి అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. వాట్సప్‌కాల్స్ మాత్రమే వస్తాయి. వాట్సప్ వాయిస్ మెస్సేజ్ పెట్టవచ్చు. Con: ఆంధ్ర శబరిమలై ఛైర్మన్ కుసుమంచి శ్రీనివాసరావు. ✆ 95502 58507.

భోగాపురం ఎయిర్‌పోర్ట్కు దగ్గరలో 200 చ॥గ॥ మరియు తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ దగ్గరలో 300, 200 చ॥గ॥ స్థలములు రీసేల్‌కు కలవు. Contact: 98668 20859.

స్థలం అమ్మకం
విశాఖపట్నం, వ్యాపగుంట లక్ష్మీపురంలో
150, 200 చ॥గ॥ల స్థలములు
వెస్ట్ ఫేసింగ్‌తో అమ్మకమునకు కలవు.
❖ స్విమ్మింగ్ పూల్
❖ క్లబ్ హౌస్
❖ గేటెడ్ కమ్యూనిటీ
మొదలగు సౌకర్యాలతో
74166 85566

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

Dwarakanagar Purerly Commercial Area 800 Sq.yds (70x100) 80feet Road Contact Only Buyers ✆ 9951217927.

Asilmetta Sampath Vinayaka Temple Road Purely Commercial 530 Sq.Yds, Jewellery Shops are Buyer's only ✆ 8309950167.

Commercial Space for Sale. 6750 Sft. each 1350 Sft. 5 Floors on 100' Rd. Suit for Hospitals & Showrooms, P.M.Palem. 9121088807.

KP Infra Comml. Complex 1065 Sft. E/F 2Flr. Shop.306, Opp. M.K. Gold Coast, Yendada Main Road. Sale Ct: 9393923672, 9394639097.

5000 చ॥గ॥ కమర్షియల్ బిట్ అమ్మకము 200ft మెయిన్ రోడ్డు ఫేసింగ్ విజయనగరం బైపాస్ రింగ్ రోడ్డు నందు. C:9848155578.

SHOP FOR SALE

GENERAL

Commercial Shop / Space 2800 N/F 1st flr main rd Dondaparty, 2BHK 1065 W/F Top flr ready Akkayyapalem ✆ 8341269391.

LEASE

GENERAL

Commercial Space 2200 Sft for Lease KIMS Hospital Opposite Seethammadara, Vizag. ✆ 9030309030.

Lease D.No: 49-54-16/2/2 G/F S/B 700 Sft No Rent No Interest BS Layout, Old Furniture also Sold. Ph: 9246674196.

LEASE/ RENT

GENERAL

Commercial Space 2 Floors Each 2000 Sft. for Rent/ Lease Seethammadhara Opp. HDFC Bank for Office/ Clinics/ MNC/ Bank. ✆ 9014171258, 9246622197.

RENT / LEASE / SALE
GF 1500 Sft Commercial space for Offices @ Satya Apartments Opp Varun Bajaj, Dondaparthi Jn.
✆ 9949923818

N/F Two Flrs. 2nd & 3rd Commercial Space Approx 3000 Sft. P/Flr. Rent/ Lease. Suitable Banks, Offices, Schools etc., Nr. Petrol Bunk, Akkayyapalem Main Road, VSKP-16. ✆ 9052269992, 9848642877.

N/F 400 Sq.yds. 3000 Sft. Industrial Shed Rent/ Lease Suitable Small Scale Industries, Warehouses, Retail Outlets, Offices etc., Nr. Sangam Office, Akkayyapalem, VSP-16. Cont: 9052269992.

మధురవాడ, పరదేశీపాలెం NH5 కి 100 మీటర్ల దూరంలో 30' రోడ్ S/Fలో 900 చ॥గ॥ కాలేజీలకు/ హాస్పటల్స్‌కు/ గోడౌన్‌లకు అనుకూలంగా ఉన్న స్థలం లీజు/ అద్దెకు. ✆ 9000602381

WANTED

GENERAL

Wanted Plot 267 to 300 Sqyds Plot Sale / Development Between Madhavadhara, MVP Colony, Direct parties Only : 9390850051.

Wanted 267 Sq.Yds. Site in Kapuluppada Satellite Township or Ozone Valley Layouts No Brokers. Con: 9440365875.

REQUIRED LAND
5-20 Acres for Villa's Joint Development / Outright in VIZAG for India's Top 5 Real estate Company.
89 89 129 555

మధురవాడ ఎండాడ ప్రాంతంలో 200-225 చ॥గ॥ N/F, E/F, W/F స్థలం కావలెను. డైరెక్ట్ పార్టీస్ మాత్రమే సంప్ర॥ 9490076153, 9110387747.

లంకెలపాలెం సర్వేనెం. 174/1లో ప్లాట్స్ & భీమిలి GPR లేఅవుట్‌లో పంచాయతీ ఉడా ప్లాట్స్ & కాపులుప్పాడ రాజుగారి లేఅవుట్‌లో ప్లాట్స్ కొనబడును. ✆ 9247493949, 7386520369.

PROPERTY FOR SALE

GENERAL

Farm Land Beside Steel Plant Out Gate Desapatruni Palem 44 C Full/Half Rate 5500/- P/Sy. Ph: 7702232484

1800 S.Ft. Comml. Space, 1st Fl, Simhapraba Residency, Sec-3, MVP Colony Main Road, Visakha-17. Contact: 9393109435

LEASE/ SALE

SEETHAMMADHARA

LEASE / SALE

INDEPENDENT VILLA with 5 Bed Rooms & Studio Flat. Built up area 5000 Sft in 600 Sq. Yards. Beside Residence suitable for Offices / Guest House / Clinic / Hospital / Diagnostic Centre / Banks etc..
Address:Harmya Prasanthi, D.No. 50-121-59/2, Balaji Hills, B.S. Layout, Vizag-13.
✆ 9985226066, 9949034560

Continued on Page No 17

(c) eenadu

ఫార్మా వ్యర్థాలపై చిత్త'శుద్ధి' ఉందా?!

➤ పరిశ్రమలే సీఈటీ ప్లాంట్ నిర్వహిస్తామన్నా ససేమిరా!
➤ గుజరాత్‌కు చెందిన ప్రైవేటు కంపెనీకి కట్టబెడుతూ నిర్ణయం
➤ రసాయనాలు శుద్ధికాకుండా సముద్రంలో కలిస్తే మత్స్యకారుల జీవనోపాధికి గండమే!

ఈనాడు-విశాఖపట్నం, అచ్యుతాపురం-న్యూస్‌టుడే

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీల వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంటు నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. అక్కడి పరిశ్రమలే కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (సీఈటీపీ)ని నిర్వహించుకుంటామని చేసిన ప్రతిపాదన పక్కనబెట్టారు. గుజరాత్‌లోని గజియాబాద్‌కు చెందిన హైపర్ ఫిల్టరేషన్ అనే కంపెనీకి ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ఇచ్చేందుకు ఏపీఐఐసీ సిద్ధమైంది. రసాయనాల శుద్ధి చేయడంలో ఆ కంపెనీకి అనుభవం, సామర్థ్యం ఉందా? ఏపీఐఐసీ సజావుగా నిర్వహిస్తూ ఒక్కసారిగా థర్డ్ పార్టీని ఎందుకు తెరపైకి తెచ్చింది? అచ్యుతాపురం ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ లిమిటెడ్ (ఏఈటీఎల్) బోర్డులోని పరిశ్రమలే నిర్వహణ చూస్తామంటే ఎందుకివ్వడం లేదు? ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టడంలో ఎవరైనా చక్రం తిప్పుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పర్యావరణ నిబంధనల ప్రకారం శుద్ధి చేయకుండా సముద్రంలోకి ఈ వ్యర్థాలను వదిలితే మత్స్యకారుల ఉపాధికి తీవ్ర ఇబ్బంది కలగకతప్పదు.

రూ.75కోట్లతో సీఈటీపీ ఏర్పాటు: ఫార్మా వ్యర్థాలను శుద్ధి చేయడానికి సెజ్‌లో రూ.75 కోట్లతో 1.5 మిలియన్ లీటర్ల (ఎంఎల్‌డీ) సామర్థ్యంతో ప్లాంటు అందుబాటులోకి తెచ్చారు. ఏపీఐఐసీ మెజార్టీ వాటా కలిగి, సెజ్‌లోని పరిశ్రమలతో కలిసి పీపీపీ మోడ్‌లో సీఈటీపీ ఏర్పాటు, నిర్వహణ చేసేలా 2016 డిసెంబరులో ఒప్పందం చేసుకున్నాయి. అచ్యుతాపురం ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ లిమిటెడ్ (ఏఈటీఎల్) పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అచ్యుతాపురం సెజ్‌లో 58 వరకు ఫార్మా పరిశ్రమలున్నాయి. వాటి నుంచి నిత్యం ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలు ఉత్పన్నమవుతుండగా, ప్రతిరోజూ ఒక ఎంఎల్‌డీ మాత్రమే శుద్ధి చేయగల్గుతున్నారు.

అచ్యుతాపురం సెజ్‌లోని ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్

రాంకీకి అప్పగించినా..: ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంటు నిర్వహణ బాధ్యతలు తొలుత ఏఈటీఎల్ బోర్డే చూసింది. కొన్ని కారణాలతో ఏఈటీఎల్ తప్పుకోగా, ఏపీఐఐసీ తీసుకుంది. గత ప్రభుత్వంలో ప్రైవేటుగా రాంకీ కంపెనీకి ఓఅండ్ఎం కింద అప్పగించగా, ఆరు నెలలకే వెళ్లిపోయింది. మళ్లీ ఏపీఐఐసీ బాధ్యతలు తీసుకుని చూస్తోంది. తాజాగా మళ్లీ ప్రైవేటుకి ఇచ్చేందుకు అడుగులు వేశారు. ప్లాంటు పూర్తిస్థాయిలో పనిచేసేలా రూ.3 కోట్లు మాత్రమే తొలి విడతలో గుజరాత్ కంపెనీ ఖర్చు చేస్తానని తెలిపింది. తరువాత సముద్రంలో శుద్ధి చేసిన వ్యర్థాలను కలిపే ప్రక్రియకు బ్రేక్ వేసి ఏకంగా జీఎల్‌డీ (జీరో లిక్విడ్ డిశ్చార్జ్) సిస్టం తెస్తామని చెప్పి కంపెనీ ముందుకొచ్చిందంటున్నారు అధికారులు. రాంకీ లాంటి అనుభవం ఉన్న కంపెనీనే నిర్వహణ చేయలేకపోతే గుజరాత్ కంపెనీ ఎలా చేస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

ఆగమేఘాలపై నిర్ణయం: నిర్వహణ ప్రైవేటుకు ఇచ్చే అంశంపై ఏఈటీఎల్ బోర్డులోని పరిశ్రమలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ ప్రతిపాదనను పరిశీలించాలని మంత్రి టీజీ భరత్, ఏపీఐఐసీ ఎండీకి లేఖలు రాశాయి. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సీఈటీపీ నిర్వహణ జరగడం వల్ల వ్యర్థాలు పర్యావరణ నిబంధనల ప్రకారం శుద్ధిచేసి సముద్రంలోకి పంపుతున్నారు. దీని వల్ల ఇబ్బందులు ఏమీ తలెత్తలేదు. ఈ బాధ్యతలను ఒక్కసారిగా గుజరాత్‌కు చెందిన కంపెనీకి ఇస్తూ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలలు మొదట నిర్వహణ చేసేందుకు కంపెనీ ఒప్పందం చేసుకోవడం చూస్తే ఏఈటీఎల్ బోర్డు నిధులను సామగ్రి పేరుతో ఖర్చు చేసేసి, ఆపై నిర్వహణ చేయలేనని వెళ్లిపోతే పరిశ్రమల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కథ నడుపుతుంది ఎవరు?

ఏఈటీఎల్ బోర్డు, ఇతర మరో కంపెనీ ఒకటి ఈ ప్లాంటు నిర్వహణ చేస్తామని ముందుకొచ్చినా, ఎక్కడో ఉన్న గుజరాత్ కంపెనీ వైపే మొగ్గు చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వైకాపా హయాంలో ఓ అధికారి ఈ ప్లాంటు విషయంలో కీలకంగా వ్యవహరించి చక్రం తిప్పారు. శుద్ధి చేయకుండానే రసాయన వ్యర్థాలను సముద్రంలో కలిపి ప్రతి నెలా రూ.లక్షల్లో జేబుల్లో వేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. రసాయన వ్యర్థాలు సముద్రంలో కలవడం వల్ల ఉపాధి లేకుండా పోతుందంటూ మత్స్యకారులు ఆందోళన సైతం చేశారు. ప్రస్తుతం ఆ అధికారి హెడ్క్వార్టర్‌లో ఉన్నప్పటికీ ఈ ప్లాంటును గుజరాత్‌కు చెందిన కంపెనీకి అప్పగించడంలో చక్రం తిప్పారన్న చర్చ సాగుతోంది.

★ 'సామర్థ్యం పెంచి బాగా పని చేయించేందుకు ఓ అండ్ ఎం బాధ్యతలు ఇచ్చాం. ఇలా ఇవ్వడం సాధారణ అంశమే' అని కొందరు ఏపీఐఐసీ అధికారులు చెప్పుకొస్తున్నారు.

రేడియాలజీ విభాగంలో మెరుగైన సేవలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్‌కు వచ్చే రోగులకు రేడియాలజీ విభాగం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి పేర్కొన్నారు. అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఎక్స్‌రే ఆవిష్కర్త డాక్టర్ రోంట్జెన్‌కు చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం డాక్టర్ వాణి మాట్లాడుతూ వ్యాధుల నిర్ధారణలో రేడియాలజీ విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఏపీ రేడియాలజిస్టుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వి.సురేష్ మాట్లాడుతూ ప్రజల్లో రేడియాలజీ విభాగ సేవల పట్ల అవగాహన పెంచాలన్నారు. కేజీహెచ్ రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ బుజ్జిబాబు, ఆ విభాగ ఆచార్యులు, రేడియోగ్రాఫర్స్, పీజీలు, మెడికోలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, చిత్రంలో వైద్యులు వి.సురేష్, బుజ్జిబాబు

ఆసుపత్రి అభివృద్ధికి విరాళం

గురుద్వారా, న్యూస్‌టుడే: సీతమ్మధార నార్త్‌ఎక్స్‌టెన్షన్ దరి లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధి నిమిత్తం జిల్లా విశ్రాంత న్యాయమూర్తి సలాది నరసింహారావు రూ.1.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావుకు శనివారం చెక్కు అందజేశారు. ఆయన తండ్రి సలాది గంగరాజు జ్ఞాపకార్థం ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్, కలర్ డాప్లర్ గదిని ఆధునికీకరించాలని కోరారు.

ఉమామహేశ్వరరావుకు చెక్కు అందజేస్తున్న విశ్రాంత న్యాయమూర్తి నరసింహారావు

EENADU Classifieds

TO LET

ANAKAPALLI

To-Let 2 Bed Room Portion Newly Renovated G/F Budda Surya Rao St, Nidamdoddi, D.No: 14-9-18, AKP. Cont: 8522899512/ 7032702868.

అనకాపల్లి శారదా గ్రంథాలయం వీధిలో శ్రీలక్ష్మీగణపతి రైస్ & జనరల్ స్టోర్స్, 1st ఫ్లోర్ (15x35) గల హాలు అద్దెకు కలదు. Cont: 9247139691.

BEACH ROAD

Rent: 4 B/R with attached bathrooms, sea view, 3,100 sft apt with 3 car parkings at Pandurangapuram. Ph: 9246675860

DWARAKANAGAR

3BHK Delux Flat No.:103 with Car Parking, Lift, Gen. 24 Hrs. Water at Seethammapeta, Rajendranagar. Cont.: 9948195944.

GAJUWAKA

Srinagar GWK Indp. F/F 4 Rooms Hall, Kitchen, Open Space for Office, Batchelors, Hostel, Godown etc. ✆ 9247212339.

JAGADAMBA

4500sft for rent/lease for just 75k p.m, at jagadamba. Call: 8374816236

KURMANNAPALEM

3BHK Spacious flat, fully furnished Acs, Beds, Fridge, close to K'palem main road. ✆ 9866182944

MADHURAWADA

3BHK Flat for Rent, Next to Northstar Appts, RTC Colony, Madhurawada. Veg Only. Ph: 7671062288

3 BHK Flat 1800 Sft E/F for Rent Sailakshmi Gardens Madhurawada, Near MVV City, Cupboards, Car Parking. 9490489655

2 BHK + 1 Study S/F 3rd Flr, Car Park, Lift for Rent at Carshed Jn. Opp. YSR Cricket Stadium Highway Side. 8076691937.

MVP COLONY

To-Let: 2&3BHK Flats (New) 1100 Sft. & 1650 Sft. Sector-12, MVP Colony. Contact for more details. 9866149975.

3 B/R E/F 2000 Sq.ft 1st Floor Independent House with Lift & Car Parking Sector -2, Main Road, MVP. ✆9849578586.

Gadiraju Empire, MVP Colony 3BHK premium Flat In Gated Community, Full Woodwork, Modular Kitchen with Chimney, Geysers, ACs in All Rooms & Hall. Ph: 9618630772

MARRIPALEM

3 BHK Flat for Rent at Near PF Office, Marripalem VUDA Layout. Cont: 9490942127 / 8790919709.

RAMNAGAR

2 BHK-4th Floor-A.C. & Furnished Cup Boards, Jyothi Apts.-Bombay Restaurant above, Ramnagar, Vizag-9440102899

RAMATALKIES

1425 SFt, Pent House 3B/R, 4th Floor Lift, Car Parking with Cup Boards. Srinagar, Nr. Ramatakies, VSP. Cont: 9710947109.

SIRIPURAM

3 BHK 2550 Sft. VIP Towers 4th Floor, Flat No.401, 2 Car Parkings, VIP Road, Siripuram, Vizag. Contact: 9182418680.

SEETHAMMADHARA

1600Sft. 3BHK Flat, Lift, CP, Cupboards, asper Vastu, CCCameras, 24Hrs. Wtr, Power @ Main Rd, Sitammadara. 8897693208, 9290663125

1600 Sft. 3BHK Flat Furnished at TPT Colony Seethammadhara & 3000 Sft. Open Floor at Subbalakshmi Nagar. ✆ 9849116584.

3B/R Dlx 1500 Sft. Flat Semi Furnished with Car Park, 2nd Floor HB Colony Main Road. Cont.: 9849280106, 8897543659.

Tolet For Office/commercial/residence Independent 1st floor 2B/R at B.S.Layout with all eminities Ph: 9951542667

YENDADA

MVV Green Field 3BHK 1873 Sft West facing corner flat (2502) with 2 car parking, interiors @32000. Call: 9848050126.

GENERAL

3 BHK Flat 1390 Sft 4th Floor E/F Complete Wood Work Car Parking. Ramnagar Nr. SBI Main Br. ✆ 9848156621, 9652103694.

Ramnagar Near Care Hospital 1900 Sft 3B/R Furnished with Fall Ceiling 1st & 3rd FLR @36000/- ✆ 9246212671/ 9866735212.

To-Let First Floor 1750 Sft. for Offices, Beside Akkayyapalem Post Office, Rajendranagar, Contact: 9100643365.

Office/ Godown Space for Rent 950 Sq.ft G/F Semi Commercial Near 'A' Zone Park, Walkable to BRTS Sujathanagar. Contact: 9393883992, 9515640439.

2BHK Ground Floor in HB Colony for Rent for Brahmins only. Contact 9818158258.

COMMERCIAL

AKKAYYAPALEM

1000 Sft. Commercial Space To-Let at Akkayyapalem Opp. Maharani Parlour for Offices Fully Furnished. Cont: 9542323000.

AUTONAGAR

Ground- Floor 7500 Sft Opp: S.S. Parlour beside K.K.Towers Appt. & Part 2600 Sft- 1400 sft Total: 4000 Sft Ground Floor at 'B'- Block, Autonagar near by pydithallimma temple for Rent. Contact: 9704012866, 7760232232.

DWARAKANAGAR

2800Sft Commercial Space 2nd Flr Pavan Towers Road Facing Opp: Budhil Park Hotel Dwarakanagar. ✆ 9440305360.

3500 Sft. East Facing Commercial Bit for Rent in Seethampeta Main Road. Open for Bankers also. Phone: 9494574674.

2,600 sft plug-n-play for software office ACs & 33 KVA genset Nr Sampath Vinayaka Temple Vizag. ✆ 98482 85415

1650 Sft Fully air conditioned ready plug & play office @Dwarakanagar Commercial For Rent Cont: 9849134639

KURMANNAPALEM

Commercial 2 Floors G+1 2200 Sft. Each For Rent Near Dama Convention Phase-7, VUDA Colony, Kurmannapalem. ✆ 7702232229.

MADHURAWADA

2600Sft- 8Rooms 2Flr. (Lift) individual/ Total Office/ Clinic/ Beauty Spas/ Any Comml. Madhurawada ✆ 9393101741, 9393923672.

3200 sft commercial space for rent in Ground & 1st floor in prime locality near NH16 Highway of PM Palem 80 feet road with lift and parking. Preferred for Office or Corporates Call or msg: 9059209162

MVP COLONY

Office/Shop F/F, 500 SFT, N/F Annapurna Complex, Opp. Ramalakshmi Apts, Peddawaltair, VSP. Cont: 94400 29208

MURALINAGAR

TO-LET
1st Floor, 2200 Sft Office (Or) Hospital (Or) Clinic
D.No. 39-13-8, Rubbi House Building Muralinagar, Vizag
✆ 99898 78872

RLY. NEW COLONY

Commercial Space for Rent 2000 Sft. N/F 1st Flr. S.S.Towers Srikanya Rd, Sharing/ IT, Offices Ph: 9177747003, 9490184140.

SEETHAMMADHARA

Commercial Offices 2200 & 1200 Sft. for Rent Seethammadhara B.S.Layout, Behind 4th Town P.S ✆ 9963324242, 9848199077.

YENDADA

Visalakshinagar. Highway facing building. Besides Mahindra showroom. Ground floor 1600 sft. 2nd, 4th and 5th floors, each 3200 sft. For Banks, Offices, Hotel, Doctor Clinics, Showrooms. Ph: 9652474621

GENERAL

Gopalapatnam, Ground Floor, Mainroad, 2000 Sft commercial space for Long Lease, Contact: 9948705849.

A Budget Economy Lodge (Dabagardens) (* 4.2 Rated) in full running condition for lease C: 8897955558, 9652222447.

Comm/ Office space for Rent in Maddilapalem opposite Krishna College Gate. 2nd floor, 2400 Sft. ✆ 9701924796

Tolet Waltair main road, Prakasaraopeta, opp. Sitharam Temple, D.No:12-4-28, I st flr. & II nd flr. 650sft each for rent commercial use Cont: 9849874013 / 9000270913.

Large open land with boundary wall for Lease/Rent in Kanithi, Gajuwaka. For Details, Call: 8978877880.

4600 sft Commercial Property for Long Lease Ground and First Floors (2300 sft Carpet Area each Floor) Opposite 3 Town PS, Peda Waltair Main Road. Con: 9849688299

Navaratna Trade Centre 1589 Sft. Commercial Shop for Rent Shop No.11, Beside Hotel Meghalaya, VSP. Contact: 9182418680.

42000 Sq.Ft Godown available for Rent in Telaprolu, 10kms from Vijayawada Airport Rs: 12 Per Sq.Ft. ✆ 63013 39091.

Looking for a individual House of 2000 Sft around Yendada for a Play School of Educational Institution. ✆ 8143143750.

Srinagar Colony- Hyderabad behind Big Bazar Office space 800 Sft on 2nd Floor with Stilt Parking only for 2 Wheeler for long term Rental. Well Designed, Good Quality, Teakwood Doors, Marble Floored with Good Fittings. BCB Reddy. 9444391787.

Commercial Space for Rent, Kancharapalem Main Road, Ground Floor, 1800 Sft. Contact Phone: 9110310640.

Commercial Space Ramanagar, Vizag Main Rd, beside Care Hospital. Each Shop 800, 500 Sft. Clinic, Retail Shops & Restaurant. 9963906847, 7093206706

VZM Town, Siddartha Nagar, (Opp) CTO (GST), Near RTC complex Road Suitable Banks & Offices 5600sft Total ✆ 9701129889.

SECOND SALE

Sell& Buy Old Furniture/ Cots/ Almars/ Fridges/ Sofas etc. on your behalf Masetty &Co. Nehru Bazar, Dwk ✆ 0891-2798616, 2563759

Used Furniture for hostels, iron cots (bunker beds), wooden cots, used mattress, used aluminium partition, used iron almaras, used book racks, used revolving chairs available for sale. Contact: 7702853630, 8367297960.

మిథున్ ఏజెన్సీ, కొనబడును: పాత A/Cలు, సెంట్రల్ A/Cలు, ఇన్వర్టర్, బ్యాటరీలు, ఫ్రిజ్, వాషింగ్‌మిషన్స్, ఫర్నిచర్, ఆన్‌లైన్ UPSలు కొనబడును. Cont:6309745364

JOBS

Kotak Life Insurance (Life Advisor) NAD Branch, VSP Hiring Rtd./ VRS/ Employees of PSU/ Govt/ Pvt. Sector & also Educated Housewives. Sal: 20 K - 70 K. ✆ 8790189686.

Wanted Computer Hardware Networking Engineers & Female Office Staff with good English, Aaron Tech, Maddilapalem, Vskp. Ph: 8886655592/ 38.

Wanted Engg to Work in Service Center Printers Freshers 10 Inter ITI Sal 10K KN Infotech VSP ✆ 9059981392, 8374192964

Wanted Telecallers *Marketing Executives *Accountants 2 Yrs Exp. Madhurawada, VSP. 9618009775, 7382621806.

Wanted Civil site Engineers (B.Tech/ Dip) with Min. 2 years experience.work Location: Visakhapatnam. Ph: 7702975666

Wanted Technicians (Field Job) Qua: 10th + ITI. Ph: 9246613966.

Wanted Staff. Shridurga Enterprises. Exclusive Ayurvedic Showroom, Hotel Green Park Rd., Jagadamba Jn. ✆ 9440513448.

Wanted Wash Care Laundry & Dry Cleaning Pickup, Delivery, Marketing Boys, Muralinagar. ✆ 9494563814.

WANTED Male marketing vice principals, computer operators and female telecallers qualification any Degree, Age limit: 25to45 years. Salary:12000/- to20000/-, Working location: MasterMinds College Vizag, Contact: 8008557071, 92487 22267.

Wanted for Food Court Asst. Restaurant Manager Captains, Stewards Kitchen, Chefs VMR-Central Aganampudi. 9045399799.

Need Teaching Staff for ITI Electrician / Fitter Trades Anakapalli / Atchutapuram Salary: 15K Contact: 7032015042.

P/F Time Employment for all new Retd., VRS, Steel Plant, Banks, Govt. & Pvt. Business People, Sr.Citizen & H.W. Fix. Salary & P.F, Pension. Con: 9441757324.

Receptionist-4, Field Manager-5, Admin's-3, Telecaller-10, BM-1. (Salary 8 to 35K) Contact: 9392590629.

Wanted Site Engineers/ Supervisors. B.Tech.,/ DCE with Min. 5 Years Exp. in Road and Drain Works @ Vizag. 9866316039.

Wanted Accountant Cum Computer Operator (Word, Excel, Internet, Speed Typing) to join immediately 8:30 AM to 6 PM 18K apx. WONWORLD SCHOOL, Behind Baba Bazar, Lawsonsbay, Pedawaltair. ✆ 8235123123.

Required Professional Gardener or Gardening consultant work - Weekly 1 Day work. Location - Vizag. 8801144552, 9553313451

Wanted Sales Manager on roles-Life Insurance. CTC ₹3.5-5 Lakhs Call: 9618322322 Now to Book Interview slot.

Wanted Marketing Executives Candidates Should Excelent Communication Skills Qlf; 10th or Inter. 2Wheeler. 9396411339.

Walk in for Managers (M/F) for a Leading ice cream store @ Visalakshi Nagar, Salary 12 K - Incentives. ✆ 9848506565.

Wanted Tele Calls Qlf: Fluent in Telugu, Location P.M.Palem 2nd Bus Stop, Opp: Guntur Mess Salary- 8,000/- +. ✆ 7780665874.

Wanted Receptionist (Female) with 2-3 Yrs. Exp @ Atchutapuram Salary 15 to 20K Food and Accommodation Free. ✆ 7702565000.

Sales Girl to Work in Tiles Shop at Pendurti, Vizag. SSC with 3 Yrs. Exp. in Sales Rs.: 10,000/- PM Cont.: 9494113399.

VSS Group Ramatalkies Branch Requires customer Relation Manager-(2) (Female Age above 30 Yrs) Executives-2, Accountant-(1) Male. ✆ 9912182555.

Wanted Sales Execs (2) @ 20K Desiner/ Field (1) @ 25K. Apply: subhodayaa@yahoo.com ✆ 9246622844.

Wanted Marketing Person - 2No (Qlf: Degree, B.Tech/ MBA) 2) Supervisors: Civil & Electrical (Exp. 2years). 9390850051.

Wanted office assistant male with BL/Bcom degree. With minimums 5 years experience. Contact: 8897663366

Wanted Fresh/Exp (M/F) to join our team @Vizag city. Office Executives-3, CAD Draftsmen-2, Field Executives-2, Office Boys-2. Send Bio data & Mention Post applied for to: hrsa.vizag@gmail.com

Required 1)Accountant with Tally. 2) Office boy. Work At Manikanta Construction Office. P. M.Palem. Call.9441559999

PRO to promote and arrange blood donation camps. B.Sc preferred. contact Lions Blood bank, Ramnagar. Ph: 6309552515

Wanted Immediately Experienced/ Freshers Female Tele-Callers for NGO at Rama Talkies for Interview. ✆ 9505117777

Wanted Sr.Marketing Executive Qlf: Any Degree, 2wheeler Must * Receptionist (Female) Qlf: Any Degree. Ph: 8978337777.

Wanted Accountant cum Data Entry Operator (M/F) Word, Excel & Internet Exp. Contact: 8125699066.

Laya Health Care, VSP Wanted Reception / Front Desk Staff (M/F) & Patient Relationship Executives @ HR at ✆ 8688401390.

Required Technical Sales Engineer, Exp. Mim 1-2 in Industrial Sales. Qlf: Diploma / B.Tech. Send Your CV to info@classique.co.in ✆ 8096666686.

Wanted DTP Operator Making PPTS Active in Business Social Media. Qlf: Any Degree / B.Tech. Send your CV to info@classique.co.in ✆ 8096666686.

Wanted a Female Receptionist with Good Communication skills and System Knowledge for our Watch Care Centre, Titan World at Gajuwaka. Contact : 9010511433.

WANTED
SALES EXECUTIVES
FOR A TECHNOLOGY PRODUCTS DISTRIBUTOR.
Any Graduate with 0-2 yrs Exp.
Contact us on the below for Interview
LAPIS TECHNOLOGIES
LALITHA NAGAR, VIZAG
vsp@lapistechnologies.in
✆7075766469, 7075766465

WANTED SALES EXECUTIVE
Sales and Marketing for Furniture Hardware Manufacturing Company preferably 2 Years Exp.
Salary + Incentives. Send resume to: sptmvizag@gmail.com
SAPTARISEE MANUFACTURING PVT.LTD.
CBM Compound, VSP.
Contact: 8179368825

WANTED
Jr. CIVIL ENGINEERS
to work at Sites in Vizag City. Send resumes to Whatsapp / E-Mail:
srisuryainfra16@gmail.com
Ph: 99660 68185
SRI SURYA INFRA
Akkayyapalem Highway, Beside Sai Baba Temple, R.S. Aravind Apartment, Flat No. 503, Visakhapatnam

WANTED
▸PRINCIPAL
▸HIGH SCHOOL MATHEMATICS FACULTY
▸PET (Female Only)
Excellent English Proficiency is required. Preferably from NAD / Pendurthi Area
Contact: 9613112233
Saraswathi Vidya Vihar
Main Campus - NAD Jn.
AC Campus Pendurthi Jn.

HOTEL OCEAN VISTA BAY VISAKHAPATNAM
WE ARE HIRING!
• SECURITY GUARD - 1
• HOSTESS - 1
• FRONT OFFICE EXECUTIVE - 1 or 2 No's
Location: East Point Colony, Visakhapatnam
Salary: Based on Interview
Immediate Joiners Preferred
Contact: NANDITHA 7416943429
Send Resume To: hr@oceanvistabay.com

JOB OPPORTUNITY
A Fast growing ISO Organisation newly open Seethammadhara Jn., / Office Work. No Field Work.
❖CHIEF ADMINISTRATION OFFICERS (M/F): Qualf: Retd., would be Retd. / VRS - State / Central. Yearly Package: 15 Lakhs (Salary + other allowances negotiable)
❖BUSINESS DEVELOPMENT MANAGERS: (M/F): Qualf: Non Banking, Chit Fund Companies or any Insurance Sectors. Yearly Package: 10 Lakhs (Salary + other allowances nego.)
❖RESIDENTIAL MANAGERS: Work from home and Part Time Jobs. Age: 30 Years above. Yearly Package: 7 Lakhs (Salary + other allowances nego.)
Interviews on 9, 10, 11 Nov 25
S. VISWESWARA RAO, DGM
DOCTORS COLONY, VIZAG
✆ 99854 61280

WANTED ACADEMIC ADMINS
● Pre-Primary ● Primary ● Middle School ● High School
Qualification: PG / Graduate / B.Ed. Strong Communication Skills in English. Exp: Min. 5 yrs as Principal or Academic Admin (min. 500 students and 20 staff). Salary: 40k+. Call between 10am to 07pm. only. Interview on 10th to 13th November 2025.
SRIKASHYAP VIDYAANIKETAN
Nr. Neelammavepachettu, Dabagardens, Vizag. Ph: 72072 72326

WANTED
ETOR VENTURES వారి అగ్రికల్చర్ వెంచర్ నందు పనిచేయుటకు ఈక్రింద తెలిపిన ఉద్యోగములకు పురుషులు కావలెను. మంచి జీతం + ఇన్సెంటివ్ + భోజనం + వసతి సౌకర్యం కలదు.
❖Sr. NUTRITIONIST - 5 No's (3-6 Yrs)
❖DOG TRAINERS - 4 No's (2-4 Yrs)
❖REAL ESTATE MARKETING EXECUTIVES - 10 No's (3-6 Yrs) (FOR VIZAG & VIZIANAGARAM)
❖CIVIL CO-ORDINATORS - 6 No's (3-6 Yrs)
❖CAR DRIVERS - 10 No's (5-8 Yrs)
❖CEO Sir (PA) - 3 No's (5-7 Yrs)
Audi Showroom Upstair, 3rd Floor, Resapuvanipalem, Visakhapatnam
✆73738 88999

విశాఖపట్నం నందు హోటల్‌లో పనిచేయుటకు రిసెప్షనిస్ట్, హౌస్‌కీపింగ్, బెల్ బాయ్స్, స్టాఫ్ కావలెను. సంప్రదించండి. ✆ 9246234599.

Wanted Helpers: కార్పెంటర్ హెల్పర్స్, ఫిట్టర్స్, ప్లంబింగ్ హెల్పర్స్ కావలెను. 10th/ ITI/ చదువుతో ప్రమేయంలేదు. మద్దిలపాలెం, VSP. 8885161888/ 8886655592.

ఉద్యోగ అవకాశం. ప్రముఖ సంస్థలో వైజాగ్‌లో మా బ్రాంచ్‌ల కొరకు ఈ క్రింది ఉద్యోగములకు అభ్యర్థులను ఎంపిక చేయబడును. (1) అసిస్టెంట్ జనరల్ మేనేజర్. (2) మేనేజర్. (3) మేనేజర్ ట్రైనీస్ (M/F). అర్హత: ప్రైవేట్/ ప్రభుత్వ సంస్థలలో పనిచేయువారు & పదవీ విరమణ చేయువారు అర్హులు. ✆ 9502720094.

ఇంట్లో అన్ని పనులు చేయుటకు సీతమ్మధార దగ్గరలో ఉన్న 25 సం.లోపు పనిమనిషి కావలెను. టైమింగ్స్: ఉ.10:00- సా: 6:30. ఫోన్: 8977574803

సీతమ్మధారలో ఇంటి వద్ద సీనియర్ సిటిజన్‌కు వెరికోస్ వెయిన్స్ స్టాకింగ్స్ రోజు వేయుటకు అనుభవం గల వ్యక్తి కావలెను. ✆ 8977574803

అరకు వ్యాలీలో రిసార్ట్/ రెస్టారెంట్ కి సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్/ తందూరి/ బిర్యాని/ చైనీస్ చెఫ్స్, మేనేజర్, వెయిటర్స్, బిల్లింగ్ రిసెప్షనిస్ట్ కావలెను. ఫోన్: 9440346269

కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వైజాగ్ VZM SKLM జిల్లాల్లో మైన్స్ హస్పిటల్స్, బ్యాంక్స్, స్కూల్స్ చెక్‌పోస్ట్ ఆపరేటర్స్, అటెండర్స్, డేటా ఎంట్రీ&కంప్యూటర్ ఆపరేటర్స్, జూనియర్ రికార్డ్ అసిస్టెంట్స్, PO's, క్లర్క్స్, GNM, స్పీచ్‌థెరపీ, ఫిజియోథెరపీ, ECG&Lab టెక్నీషియన్స్ Q:10th ఏనీ డిగ్రీ, ITI, B.Tech ఆల్ బ్రాంచ్ Age:18 to 42 జీ:20 to 50k, M/F ✆7036613444.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలికాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+వ+ జీతం. ✆ 95025 91122

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్ కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 91122, 99490 21122.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

లారీ మెకానిక్స్ *మెకానిక్ హెల్పర్స్ *లారీ ఎలక్ట్రీషియన్స్ *రిసెప్షనిస్ట్ *సూపర్‌వైజర్స్. 3-4సం॥ Exp టాటామోటార్స్ కమర్షియల్ వెహికల్ వర్క్‌షాప్ ఆనందపురం. 8977112399, 8121443704

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించబోవు M.V.P కాలనీ ఆఫీసు కొరకు టీం లీడర్లు మరియు మేనేజర్లు కావలెను. ✆ 9701598389.

రైల్వేన్యూకాలనీలో టూవీలర్ సర్వీస్ సెంటర్ నందు పనిచేయుటకు 3 నుండి 5 సం॥ అనుభవం గల టూవీలర్ మెకానిక్స్ కావలెను. సెల్ ✆ 9393107888.

ప్రముఖ బ్యూటీ సెలూన్ నందు పనిచేయుటకు 30 సం॥లోపు గల ఫిమేల్ అసిస్టెంట్స్ కావలెను. జీతం: 18K. వసతి సౌకర్యం కలదు. Ph: 9347168811.

ఫ్యాబ్రికేటర్-1 & డ్రాయింగ్ ఫిట్టర్-1, 4-6 సం అనుభవం కలిగిన వారు కావలెను సంప్రదించండి ఫోన్: 9963198351, 9515917372

అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ, వైజాగ్‌లో పనిచేయుటకు ★ సేల్స్ మేనేజర్స్ కావలెను. నో టార్గెట్స్. జీతం: 18,000 to 25,000 + ఇన్సెంటివ్. Contact Cell: 70932 67891.

సెక్యూరిటీ ఫీల్డ్ సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ గార్డులు, వాష్‌రూమ్, ఫ్లోర్‌క్లీనింగ్, హౌస్‌కీపింగ్ ఉద్యోగాలు. 12 గం॥ జీ 15K. బయోడేటా,ఫోటో వాట్సాప్ సం॥ 7306582829

Ola EV Autos నందు డ్రైవర్లు ఉద్యోగ అవకాశం (స్త్రీ/ పు) కావలెను. జీతం:21,000, వయస్సు: 20-50, సం॥ ✆ 6301138641, 8919037247

టూవీలర్ హెల్మెట్ & ఏక్సిరీస్ షోరూమ్‌లో పనిచేయుటకు స్టాఫ్ కావలెను. రైల్వే న్యూకాలనీ, వైజాగ్. ఫోన్ : 9491939592/ 8106950232.

ఆయా కావలెను: PM పాలెం ప్రాంతంలోని ప్రీస్కూల్‌కి అనుభవజ్ఞులైన మహిళా ఆయా అవసరం. సంప్రదించండి. ✆ 9666653382.

ఆఫీస్ బాయ్ 2 to 4 సం॥ అనుభవంతో 20-35 సం॥లు వయస్సు. జీతం 10-12 వేలు. సంప్ర॥ 10 వ తరగతి ఆపైన చదువు. 8919025470.

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వైజాగ్ బ్రాంచ్‌లో 40 సం||లు పైబడి M/F మార్కెటింగ్ చేయడానికి, ఏజెంట్లు కావలెను. AGM'sగా వర్క్ చేయడానికి రిటైర్డ్ పర్సన్స్ కావలెను. (MFI + ఇన్సెంటివ్స్ T&C apply) 9398033529

వైజాగ్‌లో ప్రముఖ హోటల్‌లో పనిచేయుటకు టిఫిన్స్, మీల్స్, టీ మాస్టర్స్ మరియు హెల్పర్స్, సర్వీస్ బాయ్స్ కావలెను. మంచి జీతం వసతి ఇవ్వబడును. ✆ 99088 67145

మా న్యూవెంచర్ నందు పనిచేయుటకు యువతీయువకులు, మార్కెటింగ్ Exe. కావలెను. ప్రతీనెలకు మంచి జీతం మరియు Incentives ఉంటాయి. 9966613533

రియల్‌ఎస్టేట్ సంస్థనందు మార్కెటింగ్ ఫీల్డ్‌వర్క్ చేయుటకు M/F కావలెను. జీతం+ ఇన్సెంటివ్. గాజువాక వారికి ప్రాధాన్యం. 9154529398, 9052889988.

మంచి పేరున్న రియల్‌ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ చేయుటకు రిటైర్ అయినవారు, హౌస్ వైఫ్స్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కావలెను మంచి కమీషన్+ శాలరీ. 8885567211

ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలో పనిచేయుటకు కలెక్షన్ బాయ్స్ కావలెను. జీతం 15 వేలు, సీతమ్మధార ఫోన్ : 9908955666, 9736489999.

మేరేజ్‌ఈవెంట్ MVP ఆఫీస్‌లో పనిచేయుటకు లేడీరిసెప్షనిస్ట్ 25 సం॥లోపువారు కావలెను. జీతం॥ 10 నుండి 20 వేలు. 9989719987, 9490925599.

శ్రీ కృష్ణ హోటల్ కూర్మన్నపాలెంలో పనిచేయుటకు రూమ్‌బాయ్స్ కావలెను. 35 సం॥లోపు గల వయసు ఉన్నవారు మాత్రమే. ఉచిత వసతి కల్పించబడును. 9866221503

వైజాగ్‌లో వృద్ధులకు, బెడ్ పేషెంట్‌లకు సేవ చేయుటకు కేర్ టేకర్స్, ఆయాలు కావలెను. సంప్రదించండి. ✆ 8341083731.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్లుగా (జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో||వసతి. చదువు: డిగ్రీ 6301328519

ప్రముఖ కొరియర్ ఆఫీసులో పనిచేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన పికప్ & డెలివరీ బాయ్స్ కావలెను. Ph: 8897955852

IDFC, Axis, ICICI, Kotak, HDFC, City యూనియన్ బ్యాంకులో Asst. Manager & క్యాషియర్స్ కావలెను. వ: 30 సం||లోపు Q: డిగ్రీ, బీటెక్, MBA ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ✆ 8179805919.

రామకృష్ణగ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు పేషంట్లసేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను భో+వ+మంచి జీతం ✆ 90631 72246, 82475 00792

Work from Home మీ ఇంటి వద్దనే ఉంటూ మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. జీవితంలో ఎదగాలి అనుకునే వారికి అవకాశం. 7396644489

WANTED
Immediate Job Openings in Global City Vizag
◆ Business Development Officers - M/F - 5
◆ Office Assistants M/F - 5
◆ Sales Incharge M/F - 10
Qua: Any Degree / Inter, Age: 30+
Eligibility - Any Experience in Any Sector
Salary + Incentives.
Discuss Interview.
C.V.SATYANARAYANA
District Forest Officer Rtd/DGM
Seethammadhara, Vizag
94411 23957
70936 59282

FACULTY/ TEACHERS

Wanted Teachers Higher Classes: Mathematics & Telugu Springdales High School, New Gajuwaka. Cont: 9848199867.

Wanted Tutor for Sainath Coching Centre 8 to 10th, timings 5pm- 9.30pm, Salary 8K to 10K. ✆ 9290008876, 9676302250

Wanted Teachers for Primary Hindi, Science & Social. Akshara School, Isukathota. ✆ 8096577555.

Wanted Preschool Teachers with Good Communication, Art, Craft and Drawing skills for a reputed play school in PM Palem. Contact: 9347845467, 7671883350.

స్కూల్ స్థాపించాలని ఆశయం ఉన్న 25-45సం|| ఉత్తమ ఉపాధ్యాయులకు స్కూల్లో వర్కింగ్ పార్టనర్‌షిప్ ఇవ్వబడును నోఇన్‌వెస్ట్‌మెంట్, నోరిస్క్ గాజువాక 8096767935.

DRIVERS

హెవీ వెహికల్ లైసెన్స్ కలిగి స్కూల్ కారు నడపడంలో అనుభవం కలిగినటువంటి డ్రైవర్లుగా పనిచేయుటకు కావలెను. 35-45 వయస్సు గలవారు అడ్రస్ ప్రూఫ్‌తో ఉన్నవారు బయోడేటాతో సంప్రదించగలరు. పొలాక్స్ స్కూల్, ద్వారకానగర్, విశాఖపట్నం. ఫోన్ : 9100666400.

కారు డ్రైవర్ కావలెను. అనుభవం కలిగినవారు మరియు గోపాలపట్నం పరిసర ప్రాంతాలవారు కావలెను. వెంటనే సంప్ర॥ ✆ 9666235666.

ACCOUNTING

Wanted Accountants & Audit Assistant Mail ID: dasarapalli@gmail.com Cont: 9949051445, 9949968686.

మీరు డిగ్రీ చదువుతున్నారా? అకౌంటింగ్‌గా ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే అకౌంటెంట్ ఉద్యోగంలో చేయవలసిన పనులను నేర్చుకోండి. ✆ 9292959527

SECURITY GUARDS

వైజాగ్, విజయనగరంలో పనికొరకు ఆఫీస్‌స్టాఫ్, ఫైర్‌మేన్స్, సెక్యూరిటీ సూపర్‌వైజర్స్, గార్డ్స్ (M/F), జీతం: 20వేలు, 36 వేలు, రూమ్, భోజనం. ✆ 6300071128.

సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీ ఆఫీసర్స్ కావలెను. (Male/ Female గాజువాక & వైజాగ్ సిటీ) మంచి జీతం ఇవ్వబడును. ✆ 9396333199.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఒక్క్ 28000 ✆9848782131 Nov25-Dec5

95 దివ్యదేశములు గంగాసాగర్ కామాఖ్య పంచద్వారకలు, కాశీ నేపాల్ ముక్తినాథ్ సంపూర్ణ యాత్ర రామేశ్వరం కర్ణాటక సాయిచరణ్ ట్రావెల్స్, ✆ 93983 36779.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

ప్రకృతిని కాపాడుదాం..

విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేస్తున్న విద్యార్థి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్

చోడవరం, న్యూస్‌టుడే: మారుతున్న కాలంలో కనుమరుగవుతున్న ప్రకృతి అందాలను కాపాడాలంటూ చిన్నారులు గీసిన చిత్రాలు మనసుకు హత్తుకున్నాయి. పట్టణంలోని విద్యార్థి జూనియర్ కళాశాలలో 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో శనివారం ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. 'ప్రకృతి అందాలు' అంశంపై విద్యార్థులకు చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చక్కటి చిత్రాలు గీసి ప్రతిభను చాటుకున్నారు. అధికంగా ప్రకృతిని నాశనం చేయవద్దంటూ సందేశాత్మకంగా వారి భావాలను గీశారు. ఎస్. అనురాధ, డి. నీలారాణి, జె. కల్యాణి విజేతలుగా నిలిచారు. వీరికి విద్యార్థి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బండారు కాశీ, ఉమాదేవి బహుమతులు, ప్రశంసాపత్రాలను అందించారు. అప్పలనాయుడు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.

చిత్రాలు గీస్తున్న విద్యార్థులు

అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి

చోడవరం: ఆర్అండ్‌బీ రహదారుల దుస్థితిపై కలెక్టరు కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రహదారులను అభివృద్ధి చేయాలంటూ పార్టీ నేతలు చేపట్టిన దీక్ష శనివారం నాటికి 13వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆప్ జిల్లా ధ్యక్షుడు కె.హరనాథబాబు, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త వేగి మహాలక్ష్మినాయుడులు మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.

తెరపై ఈనాడు

నర్సీపట్నం: శ్రీకన్య **ఆడి1:** తారకేశ్వరి, ఆర్యన్, కృష్ణలీల, DIES IRAE **ఆడి2:** DIES IRAE, బాహుబలి, మాస్ జాతర, **ఆడి3:** ది గర్ల్ ఫ్రెండ్, **ఆడి 4:** ప్రిడేటర్: బ్యాడ్ ల్యాండ్స్, జటాధార, **బంగార్రాజు:** మాస్ జాతర, **రాజు:** బాహుబలి **చోడవరం:** **శ్రీసాయిలక్ష్మి:** కె.రాంప్ **సాయిలక్ష్మి:** బాహుబలి, **పూర్ణ:** జటాధర

ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యం

రాజాంలో మసీదును ప్రారంభిస్తున్న ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, ఎమ్మెల్యే రాజు

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు, శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. రాజాంలో నూతనంగా నిర్మించిన మజీద్ ఏ జుబైర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. షాదీ ఖానాలు, మసీదుల అభివృద్ధికి స్థలాలు, నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. చింతూరుకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు డాక్టరు జమాల్‌ఖాన్ మసీదు నిర్వహణకు రూ. లక్ష విరాళం ప్రకటించారు. మిందికి చెందిన పారిశ్రామిక వేత్త షేక్ సలీం ప్రతినెలా రూ. 10వేలు ఇస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖ డెయిరీ డైరెక్టరు గేదెల సత్యనారాయణ, సర్పంచి మరిశా నాని, మాజీ ఎంపీటీసీ సభ్యుడు సతీష్, మరిశా నరేష్, మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

రచ్చబండ చదువులకు త్వరలో విముక్తి

రచ్చబండపై చదువుతున్న విద్యార్థులు

దేవరాపల్లి, న్యూస్‌టుడే : బోడిగరువు ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చొరవతో ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. చింతలపూడి శివారు నేరెళ్లపూడిలో 1984లో ఈ పాఠశాల ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలోని ఈ పాఠశాలకు చేరుకోవడానికి విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గ్రహించి దీన్ని నేరళ్లపూడికి మార్చారు. అంతేగాని ఎలాంటి భవనం నిర్మించలేదు.

★ భవనం లేకపోవడంతో ఎండ కాస్తే రచ్చబండ మీద, వాన కురిస్తే పరాయి ఇంట్లోనూ నెట్టుకొస్తున్నారు. గిరిజన బాల, బాలికలు చదువుతున్న ఈ పాఠశాల దుస్థితిని పలు కథనాల ద్వారా 'ఈనాడు' వెలుగులోకి తెచ్చింది. పాఠశాల భవనానికి అవసరమైన 9సెంట్ల స్థలాన్ని తామరబ్బకు చెందిన జి.దేవి ఉచితంగా ఇచ్చారు. ఈ స్థలంలో గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు నూతన భవనం నిర్మాణానికి భూమిపూజ చేశారు. అయినా నేటి వరకు పనులు ప్రారంభం కాలేదు.

★ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే దృష్టి సారించారు. నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాల్సిందిగా విద్యాశాఖతోపాటు సమగ్ర శిక్ష అధికారుల్ని ఆదేశించారు. పాఠశాల విద్యా కమిటీ పూర్వఛైర్మన్ పోయిరి రాములు, గ్రామస్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగదీష్ సహకారం అందించడంతో రెండునెలల కిందట భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పునాదులు పూర్తయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతినడంతో నిర్మాణ సామగ్రి తరలింపు కష్టం కావడంతో పనులకు ఆటంకం కలిగింది.

అదనపు నిధులు మంజూరు చేయాలి..

మా గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉంది. దీంతో భవనానికి అవసరమైన మెటీరియల్ తేవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అప్పట్లో మంజూరైన నిధులు ఇప్పటి ఖర్చులకు సరిపోవు. అదనంగా నిధులు మంజూరు చేస్తే భవనాన్ని పూర్తిచేయగలం. అధికారులు చర్యలు తీసుకోవాలి.
– పోయిరి రాములు, పూర్వ విద్యా కమిటీ ఛైర్మన్

రూ. 13 లక్షలు మంజూరు..

బోడిగరువు పాఠశాల భవనం నిర్మాణానికి రూ. 13 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు సుమారు రూ. 4 లక్షలకు పైగా ఖర్చు చేసి పునాదులు నిర్మించాం. త్వరలో పనులు పూర్తిచేయిస్తాం. **– పి.సంతోష్ కుమార్, ఏఈఈ, సమగ్ర శిక్షా, దేవరాపల్లి మండలం**

మట్టి అక్రమ తవ్వకాలపై చర్యలు

నాతవరం, న్యూస్‌టుడే: జిల్లేడిపూడి, చెర్లోపాలెం పరిధిలో ఏలేరు కాలువకు రక్షణగా ఉన్న గట్లను కొల్లగొట్టి మట్టిని తరలిస్తున్న వారిపై మండల అధికారులు కొరడా ఝుళిపించారు. కాలువ నిర్మాణం సమయంలో ఈ ప్రాంతం ఎత్తుగా ఉండటంతో ఇక్కడి మట్టిని వెలికితీసి రోడ్డుకు ఇరువైపులా వేశారు. ఇలా దాదాపు మూడు కి.మీ మేర తవ్విన మట్టితో గట్లను పటిష్ఠం చేశారు. ఈ గట్లను రాత్రివేళల్లో పొక్లెయిన్‌తో సమీపంలోని నర్సీపట్నం ఇతర ప్రాంతాలకు తరలిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్లు కొందరు పొక్లెయిన్, ట్రాక్టరు యజమానులపై ఆరోపణలున్నాయి. దీనిపై ఎస్సై తారకేశ్వరరావు, తహసీల్దారు వేణుగోపాల్ స్పందించి మైనింగ్‌కు కారణమని భావిస్తున్న రమేష్, కొంత మంది ట్రాక్టర్ యజమానులపై తక్షణ చర్యలు చేపట్టారు.

17న చలో దిల్లీ

నర్సీపట్నం అర్బన్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడిని వ్యతిరేకిస్తూ నిందితుడిని శిక్షించాలని ఈనెల 17న చలో దిల్లీ ఆందోళన కార్యక్రమం జరుగుతుందని ఎం.ఆర్.పి.ఎస్ (ఎం.ఎస్పీ) జిల్లా ఇంఛార్జి వెంకటరావు, నర్సీపట్నం ఇంఛార్జి సతీష్ తెలిపారు. ఈ దాడి రాజ్యాంగంపై, న్యాయదేవతపై జరిగిన దాడిగా అభిప్రాయపడ్డారు.

పొగతో ఉక్కిరిబిక్కిరి

మాకవరపాలెం, న్యూస్‌టుడే : మండల కేంద్రంలో సంపద కేంద్రం లేకపోవడం, పారిశుద్ధ్య కార్మికులు తక్కువగా ఉండడంతో గ్రామంలో ఏ వీధిలో చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. నెలల తరబడి వీధుల్లో పేరుకుపోయిన చెత్తచెదారాలతో ప్రజలు కనీసం నడిచి వెళ్లాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పేరుకుపోయిన చెత్తకుప్పలకు నిప్పు పెట్టడంతో పొగ వ్యాపించి పరిసర నివాసాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం

చోడవరం గ్రామీణం, న్యూస్‌టుడే: చోడవరం నుంచి గజపతినగరం వెళ్లే బీఎన్ రోడ్డులో కల్వర్టుపై ఉన్న రక్షణ గోడ శిథిలమై ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. గతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గోడ పాడైంది. ఈ మార్గంలో ప్రతిరోజు ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాలు వందల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించేవారు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వెంకన్నపాలెం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు గోవింద్ రాకపోకలు సాగించే వారికి సూచికగా ఎర్ర జెండాలతోపాటు బోర్డును ఏర్పాటు చేశారు. ఆర్అండ్‌బీ అధికారులు స్పందించి రక్షణ గోడకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, చోదకులు కోరుతున్నారు.

పైపులు సరే.. ప్రమాద సూచీ ఏదీ?

బైపాస్‌రోడ్డులో శిథిలమైన కల్వర్టు

నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలోని జోగునాథునిపాలెం బైపాస్ రోడ్డు మలుపులో కల్వర్టు శిథిలమై ఆరు నెలలు అవుతోంది. స్లాబ్‌కు పెద్ద రంధ్రాలు పడ్డాయి. ఉదయం, సాయంత్రం వేళ పెదబొడ్డేపల్లి కూడలి నుంచి బైపాస్ రోడ్డు మీదుగా భారీ వాహనాలను మళ్లిస్తుంటారు. కల్వర్టు వద్ద ప్రమాద సూచీ ఏర్పాటు చేయలేదు. పునరుద్ధరణ పనులకు సిమెంటు తూరలు తెచ్చి రోడ్డు పక్కనే పడేశారు. సమస్యను ఆర్అండ్ ఏఈఈ ఎన్.ఎల్.నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా గెడ్డలో నీటి ప్రవాహం తగ్గగానే తూములు వేసి కల్వర్టును పునరుద్ధరిస్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, నర్సీపట్నం

గ్రంథాలయాలు దేవాలయాలతో సమానం



పార్టీలో చేరిన మహిళలతో ఎమ్మెల్యే బండారు

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమని మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. మండలంలోని జమ్మాదేవిపేట గ్రామంలో తెదేపా తెలుగు యువత అధ్యక్షుడు వడ్డి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో గోసమాంబ వ్యవసాయ ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెట్ సౌజన్యంతో డిజిటల్ గ్రంథాలయ ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రంథాలయాలంటే దేవాలయాలని, గతంలో పుస్తకాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు డిజిటల్ గ్రంథాలయాలతో ఉండవన్నారు. గ్రామంలో దుర్గమ్మ ఆలయం నిర్మాణానికి ఏడుసెంట్ల స్థలం కేటాయించి విషయాన్ని తెలియజేస్తే నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పుప్పాల అప్పలరాజు, పీఏసీఎస్ ఛైర్‌పర్సన్ ఉండూరు దేముడు, స్థానికులు పాల్గొన్నారు.

మాడుగుల గ్రామీణం: మండలంలోని తెదేపా కార్యాలయం ప్రారంభోత్సవం మండల పార్టీ అధ్యక్షుడు నందారపు సన్యాసిరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దాదాపు 100మంది పార్టీలో చేరారు. వ్యవసాయమార్కెట్ కమిటీ ఛైర్మన్ పుప్పాల అప్పలరాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు, మండల పార్టీ కార్యదర్శి పుప్పాల రమేష్, తెదేపా పట్టణ అధ్యక్షుడు పుప్పాల లక్ష్మినారాయణ, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

అ వీ ఇ వీ

పది కేజీల గంజాయి పట్టివేత

గొలుగొండ, న్యూస్‌టుడే: ఏజెన్సీ నుంచి కృష్ణదేవిపేట మీదుగా గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని చిన్నయ్యపాలెం సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు సమాచారం మేరకు నంబరు లేని బైకుపై వస్తున్న యువకుడిని అడ్డగించి తనిఖీ చేయగా గోనెసంచిలో పది కిలోల గంజాయి ఉన్నట్లు ఎస్సై రామారావు గుర్తించారు. పట్టుబడిన యువకుడు మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాకు చెందిన ఆకాశ్ బౌరావ్‌గోరే అని చెప్పారు. నిందితుడిపై కేసునమోదు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

కార్యకర్తలు ప్రజల్లో ఉండాలి

నాతవరం, న్యూస్‌టుడే: కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు పి.వి. మాధవ్ పేర్కొన్నారు. ఆయన శనివారం కాకినాడ నుంచి పాడేరు వెళ్తూ యర్రవరం కూడలి వద్ద కొంత సమయం మండల నాయకులతో కలిసి మాట్లాడారు. మండల పార్టీ అధ్యక్షులు సబ్బి కుమార్ ఆధ్వర్యంలోని కార్యకర్తలు ఆయన్ని కలిసి మండలానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల కొరకు చర్చించారు.

బాలికలకు ద్వితీయ బహుమతి

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నైపుణ్య పోటీల్లో నర్సీపట్నం బాలికల హైస్కూల్లోని వృత్తివిద్య కోర్సు బాలికలు ప్రతిభ ప్రదర్శించి ద్వితీయ బహుమతి దక్కించుకున్నారు. విజేతలను ప్రధానోపాధ్యాయిని కె.మాధవి శనివారం జరిగిన కార్యక్రమంలో అభినందించారు. సబ్బవరంలో శుక్రవారం ఈ పోటీలను నిర్వహించారు. బ్యూటీ అండ్ వెల్‌నెస్ శిక్షకురాలు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

బాలికలను అభినందిస్తున్న మాధవి

ప్రభుత్వ స్థలంలో పెద్దల పంచాయితీ!

పనులు నిలిచిపోయిన పాఠశాల

అత్త సొమ్ము.. అల్లుడు దానం చేసిన చందంగా తూటిపాలలో ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన స్థలంలో ఓ వ్యక్తి ఇంటికి రాకపోకలు సాగించేందుకు దారి ఇవ్వాలంటూ గ్రామ పెద్దలు చెప్పడం గమనార్హం. 2022లో నాడు-నేడు నిధులతో భవనాలతోపాటు ఆవరణను సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాలను ఆనుకుని ఉన్న ఓ వ్యక్తి తాను రాకపోకలు సాగించేందుకు ఉత్తరం వైపు దారివ్వాలని అప్పట్లో ఉపాధ్యాయులతో గొడవకు దిగి పనులు అడ్డుకున్నాడు. ఈ పంచాయితీ గ్రామ పెద్దలు ముందుకు వెళ్లగా.. ఉత్తరం వైపు దారి వదిలేయాలంటూ ఉపాధ్యాయులకు సూచించారు. జాతీయ గ్రామీణాభివృద్ధి నిధులు మంజూరు కావడంతో ఇటీవల ప్రహరీ నిర్మాణం, ఇనుప గేట్ల ఏర్పాటు పనులు చేపట్టారు. పాఠశాల ఆవరణ మధ్యలో కొంత స్థలాన్ని వదిలేసి గుత్తేదారు ప్రహరీ నిర్మాణం చేశారు. ప్రవేశ ద్వారం వద్దా తనకు దారి కావాలంటూ గతంలో గొడవకు దిగిన వ్యక్తి అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి. అధికారులు స్పందించి సర్వే చేసి స్థలాన్ని కాపాడటంతోపాటు పాఠశాల అభివృద్ధికి సహకారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మాకవరపాలెం

ఏదో చేస్తారనుకుంటే... ఇంకేదో మిగిల్చారు

మెట్లు తొలగించడంతో ఏర్పాటు చేసుకున్న చెక్కలు

చోడవరం, న్యూస్‌టుడే: కొండ నాలుక్కి మందేస్తే.. ఉన్న నాలుక ఊడిన చందంగా తయారైంది చోడవరం పట్టణ ప్రజల పరిస్థితి. లక్ష్మీథియేటర్, ప్రధాన రహదారిలోనూ ఈ దుస్థితి నెలకొంది. కాలువల్లో పూడిక తీయక.. మురుగునీరు పారక దుర్గంధం, దోమలతో ఇబ్బంది పడుతున్నామంటూ పంచాయతీకి చెప్పుకొంటే కాలువలను తవ్వి వదిలేసి వెళ్లిపోయారంటూ నివాసితులు గగ్గోలు పెడుతున్నారు. రెండు వారాలుగా ఇలాగే ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఆక్రమణల తొలగింపులో భాగంగా ఇళ్లలోకి వెళ్లే మెట్లు తొలగించారు. త్వరలోనే పక్కా కాలువలు నిర్మించి కాలువల పై చప్టాలు వేస్తామని చెప్పి నేటికీ ఎలాంటి పనులు చేపట్టలేదని తెలిపారు. అధికారులు స్పందించి ఇబ్బందులు తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఉంటే మాత్రం.. ఉపయోగమేంటి ?

కూర్చోవడానికి చోటులేని అర్జాపురం కూడలిలోని బస్‌షెల్టర్

రావికమతం, న్యూస్‌టుడే: రహదారుల పక్కన ప్రయాణికుల సౌకర్యార్థం బస్‌షెల్టర్లు ఉన్నా ఉపయోగపడట్లేదు. ఇప్పటికే కొన్ని శిథిలావస్థకు చేరగా మరికొన్ని ప్రదేశాల్లో స్థానికులు తవుడు బస్తాలు, కట్టెలు తదితరాలు ఉంచుకోడానికి వాడుకుంటున్నారు.

★ బి.ఎన్ మార్గంలో టి.అర్జాపురం కూడలి, కొత్తకోట గాంధీ నగర్, గర్నికం, పి.పొన్నవోలు. రావికమతం- కన్నూరుపాలెం (ఆర్ఈసీ) మార్గంలో తట్టబంద జంక్షన్, పిల్లవానిపాలెం కూడలి, రావికమతం- కింతలి (ఆర్.కె) మార్గంలో చినపాచిల, బుడ్డిబంద కూడలి. దొండపూడి- కల్యాణపులోవ మార్గంలో దొండపూడి చెక్ పోస్టు, జెడ్.కొత్తపట్నం, గంపవానిపాలెం కూడళ్లు తదితర ప్రాంతాల్లో గతంలో బస్‌షెల్టర్లు నిర్మించారు.

★ అర్జాపురం, బుడ్డిబంద తదితర చోట్ల శిథిలావస్థలో ఉన్నాయి. నిర్వహణ లేక షెల్టర్ల పరిసరాలు చెత్తా చెదారంతో అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. దీంతో అసౌకర్యంతో బస్‌షెల్టర్ల దగ్గరకు వెళ్లేందుకు అక్కడ కూర్చోవడానికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రూ. లక్షలు ఖర్చుతో నిర్మించిన బస్‌షెల్టర్లు నిరుపయోగంగా ఉండిపోతున్నాయని వీటిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

రోడ్డులో గుంతల పూడ్చివేత

రావికమతం, న్యూస్‌టుడే: రావికమతం-కింతలి ఆర్అండ్‌బీ రోడ్డుమార్గంలో గుమ్మళ్లపాడు జంక్షన్‌లో ఉన్న ప్రమాదకర మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవు. ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవు. తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. దీనికి తోడు ఇక్కడ భారీగుంత పడటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాలు మట్టిలో కూరుకుపోతుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బంటు రామునాయుడు, యువకులు చొరవ తీసుకొని శనివారం గోతులు పూడ్చించి చదును చేయించారు. దీనిపై వాహనదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భారీ గుంతలో బండరాళ్లు వేసి పూడ్చిస్తున్న యువకులు

ఏకకాలంలో అఖండనామ సంకీర్తన

కె.కోటపాడు, న్యూస్‌టుడే: ఏకకాలంలో సత్యసాయి అఖండనామ సంకీర్తనలు 120 ప్రపంచదేశాల్లో జరుగుతాయని ఆసంస్థ జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు అన్నారు. సత్యసాయి శతవర్ష జన్మదిన వేడుకల సందర్భంగా జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడి సేవాసమితి ఆధ్వర్యంలో కె.కోటపాడులో శనివారం రాత్రి భజనలను కశిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బండారు నారాయణపాత్రుడు, కన్నూరు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

భజన పాటలు పాడుతున్న సత్యసాయి భక్తులు

ముగిసిన ఎన్ఎస్ఎస్ శిబిరం

వాలంటీర్లతో కలిసి మొక్కలు నాటుతున్న డ్వామా పీడీ పూర్ణిమాదేవి

కె.కోటపాడు, న్యూస్‌టుడే: కింతాడ, జోగన్నపాలెంలో అయ్యన్న డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులు చేపట్టిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం శుక్రవారం ముగిసింది. ఇందులో డ్వామాపీడీ పూర్ణిమాదేవి పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో పాటుగా మొక్కలు నాటారు. అయ్యన్న విద్యాసంస్థల అధినేత ఖాసీం, ఉపసర్పంచి బండారు ముత్యాలనాయుడు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు అప్పలనాయుడు, కన్నూరు సూర్యనారాయణ, కన్నూరు అప్పలనాయుడు, ఉప ఎంపీడీఓ రమణి, ప్రోగ్రాం అధికారులు గాడి అప్పారావు, సీముసిరి రమణ తదితరులు పాల్గొన్నారు.

ఊరంతా కదలి సారె సమర్పించి..

ఊరేగింపుగా వెళుతున్న మహిళలు

కె.కోటపాడు, న్యూస్‌టుడే : చౌడువాడ, గవరపేట వాసుల ఇలవేల్పు గౌరీపరమేశ్వరులకు సారె ఊరేగింపు కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. పళ్లేలతో తాము తయారుచేసిన వంటకాలతో మహిళలు సతకంపట్టు వద్దకు చేరుకుని సారె సమర్పించారు. అనంతరం గ్రామమంతా ఎడ్లబండ్లతో కనుల విందుగా ఊరేగింపు కార్యక్రమాన్ని పెద్దలు నిర్వహించారు.

స్థానికసంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి

నర్సీపట్నం, న్యూస్‌టుడే: స్థానికసంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని జనసేన నర్సీపట్నం నియోజకవర్గం ఇన్‌ఛార్జి రాజాన సూర్యచంద్ర కోరారు. ఇక్కడి 8వ, వార్డులో నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో చేపట్టనున్న ఈ ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీశ్రేణులు సన్నద్ధమై కూటమికి అన్ని స్థానాలు దక్కేలా కృషి చేయాలన్నారు. చక్రవర్తి, అల్లాడ సురేష్, పంచాడ హరినాథ్, దొరబాబు, శివ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి సూర్యచంద్ర

పోలీసుల చొరవతో గోతుల పూడ్చివేత

రావికమతం, న్యూస్‌టుడే: రావికమతం- తోటకూరపాలెం ఆర్ఈసీ రోడ్డు మార్గంలో దాసరయ్యపాలెం వద్ద భారీ గోతులను శనివారం రావికమతం పోలీసుల చొరవతో పూడ్చివేశారు. రావికమతం నుంచి దాసరయ్యపాలెం మీదుగా గొంప కూడలి వరకు, గుడ్డిప నుంచి తట్టబంద వరకు రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. దాసరయ్యపాలెం దగ్గర భారీ గుంతలో వాహనాలు కూరుకుపోతున్నాయి. దీంతో కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆదేశాల మేరకు రావికమతం ఎస్.ఐ రఘు వర్మ శుక్రవారం దాసరయ్యపాలెం నుంచి గొంప జంక్షన్ వరకు గ్రావెల్‌తో గోతులు పూడ్చించారు. ఎస్.ఐ రఘు వర్మ పర్యవేక్షణలో పొక్లెయిన్లతో గోతుల పూడ్చివేత, చదును చేసే పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: లింగభూపాలపుర అగ్రహారంలో తాగునీటి పైపులైన్ దెబ్బతిని నీరు వృథాగా పోతోంది. సరఫరా అవుతున్న నీరు కలుషితమవుతోంది. **– పల్లా వెంకటేష్, లింగభూపాలపుర అగ్రహారం** ✓: సిమెంటు రోడ్డు కింద నుంచి పైపులైన్ ఉంది. మరమ్మతులు చేయించి లీకేజీని అరికడతాం.
– మొల్లి శ్రీను, సర్పంచి

కె.కోటపాడు, న్యూస్‌టుడే: ఎ.కోడూరు శివార్లలోని మట్టి దారి దారుణంగా ఉంది. చర్యలు తీసుకోండి. **– దేముడు, ఎ.కోడూరు,** ✓: ప్రతిపాదనలు పంపాం నిధులు మంజూరు కావాల్సి ఉంది. **– బోడ్డు అక్కునాయుడు, సర్పంచి, ఎ.కోడూరు**

మేమున్నాం.. మీకు తోడుగా

నర్సీపట్నం - 80085 74743	చోడవరం - 80085 74732
మాడుగుల - 80085 74740	చీడికాడ - 80085 74742

స్పందనకు వందనం

గొయ్యి పూడ్చించారు: గొలుగొండ, న్యూస్‌టుడే: చోద్యం-కృష్ణదేవిపేట మధ్య రామచంద్రపాలెం సమీపంలో ప్రధాన రహదారిలో గొయ్యి ప్రమాదకరంగా మారింది. రాత్రిపూట ప్రయాణించే ద్విచక్ర వాహనచోదకులు ఇందులో పడి తీవ్రంగా గాయపడుతున్నారు. దీనిపై ఈ నెల 4న 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన 'ఈనాడు' లో వార్త ప్రచురితమైంది. స్పందించిన అధికారులు గొయ్యిని పూడ్చించి సమస్య పరిష్కరించారు.

రాకపోకల పునరుద్ధరణ

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: వడ్డాది వద్ద పెద్దేరు కాజ్‌వేపై నుంచి రాకపోకలు పునరుద్ధరించారు. మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కాజ్‌వే వద్ద డైవర్షన్ రోడ్డు కోతకు గురైంది. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై 'మేమున్నాం మీకు తోడు'గా శీర్షికతో శుక్రవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించి మరమ్మతులు చేయించారు. కంకరరాళ్లు వేసి గుంతలను పూడ్చించడంతో మళ్లింపు మార్గంలో యథావిధిగా రాకపోకలు సాగుతున్నాయి.

ఉచిత మధుమేహ వైద్య శిబిరం నేడు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: పెదబొడ్డేపల్లి థెరిస్సా కాలనీలో ఆదివారం ఉదయం ఆరుగంటల నుంచి పదిగంటల వరకు ఉచిత మధుమేహ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్‌క్లబ్(నవ్య) ప్రతినిధి బేతిరెడ్డి విజయ్‌కుమార్ తెలిపారు. పరీక్షలుచేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తారని పేర్కొన్నారు. మధుమేహ వైద్య నిపుణుడు రుత్తల రవికృష్ణ రోగులను పరీక్షిస్తారని వివరించారు. స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

చిన్నారుల వైద్య శిబిరం

నాతవరం, న్యూస్‌టుడే: నాతవరంలో ఆదివారం చిన్నారులకు ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు హెల్పింగ్‌హార్ట్స్ సంస్థ ప్రతినిధి జి.హరి తెలిపారు. ముందస్తు బాలల దినోత్సవం నిర్వహిస్తున్నామని ఇందులోభాగంగా వివిధ పాఠశాలల నుంచి సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన వివిధ సృజనాత్మక కార్యక్రమాలతో పాటు ఈఎన్‌టీ, సాధారణ వ్యాధులపై వైద్యశిబిరం నిర్వహిస్తామని తెలిపారు.

శ్రద్ధాంజలి

మంచికి, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచిన మీరు దైవసన్నిధికి చేరినందుకు చింతిస్తూ... మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... శోకతప్త హృదయాలతో...

కీ॥శే॥ శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారు
న్యాయవాది, నర్సీపట్నం
జననం: 02-10-1939 మరణం: 01-11-2025

భార్య: గుంటూరు సరోజిని
చెల్లెళ్ళు:
శ్రీమతి నిష్మల అన్నపూర్ణ
శ్రీమతి శ్రీపాద విజయలక్ష్మి
శ్రీమతి వడలి రమణి
మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు

దశాహం: తేది. 10-11-2025 సోమవారం &
వైకుంఠ సమారాధన: తేది. 12-11-2025 బుధవారం

లక్ష్మీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెం. 202, సూపర్ బజార్ ఎదురుగా, సాలిపేట, విశాఖపట్నంలో జరుపబడును. సెల్: 9291289867

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1
మాస్ జాతర

స్క్రీన్-2
గర్ల్‌ఫ్రెండ్

రోలర్ స్కేటింగ్ పోటీల్లో బంగారు పతకాలు

మద్దిలపాలెం: డాక్టర్ వీఎస్‌కృష్ణా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న విద్యార్థిని విద్యాప్రజాపతి ఇటీవల కాకినాడలో జరిగిన అంతర రాష్ట్ర రోలర్ స్కేటింగ్ మహిళా విభాగ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించిందని కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ బి.ఆర్.వేదవ్యాస్ తెలిపారు. శనివారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని విద్యాప్రజాపతిని ఆయన అభినందించారు. డిసెంబర్‌లో విశాఖలో జరిగే జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.

నిర్విరామంగా అఖండ నామ భజన

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం ఎంవీపీకాలనీలోని సత్యసాయి ప్రేమసదన్ మందిరంలో 24గంటలపాటు కొనసాగే సత్యసాయి గ్లోబల్ అఖండ నామ భజన కార్యక్రమం చేపట్టారు. సత్యసాయి సేవాసంస్థల విశాఖ జిల్లా అధ్యక్షుడు పి.ఆర్.ఎస్.ఎన్.నాయుడు, మాజీ ఎమ్మెల్యే పి.సాయిరాజ్, సిటీ సమితి కన్వీనర్ బి.సాయికుమార్, తదితరులు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో భాగంగా ప్రతిఏడాది నవంబరు నెల రెండో శనివారం సాయంత్రం 6 నుంచి ఆదివారం సాయంత్రం 6గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు ఒకే సమయంలో అఖండ భజనలో పాల్గొంటారని పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

వేపగుంట, న్యూస్‌టుడే: ?: చీమలాపల్లి పాతఊరు కాలనీలో సిమెంట్ రహదారులపై గోతులు పడి ప్రమాదకరంగా మారాయి. అదేవిధంగా కాలువలపై పలకలు పగిలిపోయి ఉన్నాయి. – నాగరాజు, చీమలపల్లి. ✓: రహదారులపై గోతులను పూడ్చిం చేందుకు చర్యలు తీసుకుంటాం. – దిలీప్‌కుమార్, వర్క్సు విభాగ ఈఈ

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం మండలం బంగారమ్మపాలెంలో వృద్ధాలు పేరుకుపోయాయి. – డి.అప్పారావు. ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – గుణ లక్ష్మి, గ్రామ కార్యదర్శి బంగారమ్మపాలెం

?: సబ్బవరం శివారు గణపతిపురంలో మురుగు కాలువలో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. – పి.నాగరాజు, సబ్బవరం. ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – డి.ప్రసాదరావు, సబ్బవరం సర్పంచి

పెందుర్తి ఆసుపత్రికి ఎట్టకేలకు మోక్షం

రూ.1.68 కోట్లతో నూతన భవనం నిర్మాణానికి సన్నాహాలు

'ఈనాడు' కథనాలకు స్పందన

కూల్చివేసిన పాత పీహెచ్‌సీ భవనం

పెందుర్తి, న్యూస్‌టుడే: జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తిలో దశాబ్దాల నాటి ఆసుపత్రికి ఎట్టకేలకు మోక్షం కలగబోతోంది. శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనంలోనే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ) కొనసాగడం, వసతుల లేమితో రోగులు, సిబ్బంది పడుతున్న అవస్థలపై 'ఈనాడు'లో పలుమార్లు కథనాలు ప్రచురితయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2న 'వైద్య సేవలకు నిత్యం అవస్థలే', మార్చి 21న 'సేవలు మెరుగు.. వసతులు కరవు..!' శీర్షికలతో ప్రచురితమైన కథనాలకు వార్డు కార్పొరేటర్, మేయర్ పీలా శ్రీనివాసరావు స్పందించారు. తక్షణమే యూపీహెచ్‌సీని అద్దె భవనంలోకి మార్చాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ఈ ఏడాది మే నెలాఖరులో బీసీ కాలనీ మహాలక్ష్మీనగర్‌లోని అద్దె భవనంలోకి ఆసుపత్రిని తరలించారు. అంతేకాకుండా ఆసుపత్రికి నూతన భవనం నిర్మాణానికి రూ.1.68కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఆ మేరకు అయిదు రోజుల క్రితం పనుల ప్రారంభానికి సన్నాహాలు ప్రారంభించారు. పెందుర్తి బీఆర్టీఎస్ రహదారిని ఆనుకుని ఉన్న పాత పీహెచ్‌సీ భవనాన్ని కూల్చివేశారు. స్థలాన్ని చదును చేసి నూతన భవనం నిర్మాణం చేపట్టనున్నారు. త్వరలోనే పనులకు మేయర్ శంకుస్థాపన చేస్తారని వార్డు ఏఈ శివరామ్‌ప్రసాద్ తెలిపారు.

'ఈనాడు'లో ప్రచురితమైన కథనం

రూ.3.55లక్షల సీఎం సహాయనిధి అందజేత

లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి సీఎం సహాయనిధి మంజూరైంది. శనివారం రత్నగిరినగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు చేతుల మీదుగా ఏడుగురు లబ్ధిదారులకు రూ.3,55,013 లక్షల మేర చెక్కులు అందజేశారు. కె.మాణిక్యాంబ(సుజాతనగర్) రూ.60వేలు, సాలాపు రాజు(జెర్రిపోతుల పాలెం) రూ.40వేలు, గోకాడ రాజబాబు(చోడవరం) రూ.60వేలు, నెక్కిల పైడికొండ(అంతకాపల్లి) రూ.39,786, బంధం శివలక్ష్మీ(లంకెల పాలెం) రూ.20వేలు, ఇచ్ఛిపురపు పెంటంనాయుడు(బంటాకాలనీ) రూ.20,227, రాయవరపు సూరిబాబు (చినముషిడివాడ) రూ.1.15లక్షలు మంజూరైంది. కూటమి నాయకులు కర్రి కనక రాజు, బొద్దపు శ్రీనివాసరావు, కరక దేముడు, మిడతాన మహాలక్ష్మీనాయుడు, ఇందల రమణ, శానాపతి సోమశేఖర్ నాయుడు, పిన్నింటి పార్వతి, తదితరులు పాల్గొన్నారు.

రంగోత్సవ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: ముంబయికి చెందిన రంగోత్సవ్ సంస్థ నిర్వహించిన పోటీల్లో చినముషిడివాడ ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారని ప్రధానోపాధ్యాయిని చైతన్య తెలిపారు. 200మంది విద్యార్థులు ఆన్‌లైన్ పోటీలో పాల్గొనగా 51మంది అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించారన్నారు. ఆర్.రిత్విక్ జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ చూపి బంగారు పతకం సాధించాడన్నారు. శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో డీన్ రమాదేవి, ప్రధానోపాధ్యాయిని చైతన్య, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

ప్రతిభ చూపిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

సంఘ కార్యాలయానికి భూమిపూజ

అక్కిరెడ్డిపాలెం(ఆటోనగర్), న్యూస్‌టుడే: ఆటోనగర్‌లోని ఏపీ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ సొంత భవనానికి శనివారం భూమి పూజ జరిగింది. ఇటీవల గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంఘానికి స్థలం కేటాయింపు చేయించారు. ఆ స్థలంలో శనివారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కరణం కనకారావు, ప్రతినిధులు వెంకటరమణ, పరదేశి, పాపారావు, ప్రసాద్, అచ్చిబాబు, రమణ, మురళీ, సభ్యులు పాల్గొన్నారు.

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తదితరులు

పదో తరగతి పరీక్ష కేంద్రాల పరిశీలన

రావులమ్మపాలెం పదోతరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తున్న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎ.శ్రీధరరెడ్డి

సబ్బవరం, న్యూస్‌టుడే: పదోతరగతి పరీక్షా కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎ.శ్రీధరరెడ్డి పరిశీలించారు ఈ మేరకు సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్, రావులమ్మపాలెం జెడ్పీ హైస్కూలు, సబ్బవరం ప్రభుత్వ హైస్కూలు, సబ్బవరం ప్రతిభా విద్యాలయం, సన్‌రిడ్జ్ హైస్కూల్, మదర్ పబ్లిక్ స్కూళ్లలో డెస్కులు, విద్యుత్తు, నీటి సదుపాయం, ఫ్యాన్లు, దివ్యాంగులకు రైలింగ్, తాగునీటి సదుపాయాలు ఎలా ఉన్నాయని ఆయా ప్రధానోపాధ్యాయులను ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంఈవోలు ఎస్ లక్ష్మణరావు, ఎంజే రవీంద్రబాబు, ఉపాధ్యాయులు పాల్గొలన్నారు.

శ్రీనివాసుడికి వైభవంగా తోమాల సేవ

విశేష పుష్పాలంకరణలో శ్రీనివాసుడు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: వేంకటాద్రిపై కొలువుదీరిన శ్రీనివాసుడికి శనివారం తోమాల సేవ ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు మహర్తి రామానుజాచార్యులు నేతృత్వంలో అర్చకులు శ్రీవారిని విశేష పుష్పాలు, తులసీ మాలలతో అలంకరించి సహస్రనామార్చన జరిపారు. ధూపదీప సేవలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తజనం కలియుగ దైవాన్ని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

శ్రీవారిని దర్శించుకుంటున్న మేయర్ పీలా శ్రీనివాసరావు

గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న కమిటీ సభ్యులు

15న శిర్డీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవం

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం ఆరిపాక చెరకు కాటా వద్ద నిర్మించిన శిర్డీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవం ఈనెల 15న జరుగుతుందని ఆలయ ధర్మకర్త మళ్ల కోటేశ్వరరావు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మహిళా కోలాటం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి బహుమతిగా రూ.10 వేలు, రెండో బహుమతిగా రూ.8 వేలు, మూడో బహుమతిగా రూ.6 వేలు, నాల్గో బహుమతిగా రూ.4 వేలు, 5వ బహుమతిగా రూ.2 వేలు, మిగిలిన జట్టులకు రూ.వేయి చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదే రోజు భారీ అన్న సంతర్పణ ఏర్పాటు చేశామన్నారు.

సింహాద్రినాథుడికి గరుడ వాహన సేవ

సింహాచలం, న్యూస్‌టుడే: సిరులొలికే సింహాద్రినాథుడికి శనివారం గరుడ వాహన సేవ ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని వెండి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. తులసీదళాలతో అష్టోత్తర శతనామార్చన జరిపారు. భక్తులు పాల్గొని స్వామికి ప్రదక్షిణలు చేశారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

గరుడ వాహన సేవలో పాల్గొన్న భక్తులు

12న గీతం స్మార్ట్ ఐడియాథాన్ పోటీలు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్ వర్సిటీ వెంచర్ డెవలప్‌మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో డిసెంబర్ 12వ తేదీన 'స్మార్ట్ ఐడియాథాన్' - 2025' పేరిట పోటీలు నిర్వహించనున్నట్లు వీడీసీ కోచ్ వికాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సెంటర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎడ్యుకేషన్, సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సహకారం అందిస్తున్నాయన్నారు. దేశంలోని విద్యార్థుల్లో స్టార్టప్ ఆలోచనలను ప్రోత్సహించడానికి వీలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆహారం, వ్యవసాయం, ఆరోగ్య సంబంధిత, హరిత సాంకేతిక పరిజ్ఞానాలు, నీటి వనరులు, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై నూతన ఆవిష్కరణలను స్టార్టప్‌లుగా మలచడానికి తమ ప్రాజెక్టులతో గీతం విద్యార్థులే కాకుండా దేశంలోని ఏ ప్రాంత విద్యార్థుల బృందాలైనా పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి బోస్టన్ (అమెరికా)లో జరిగే పోటీలకు హాజరయ్యేందుకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ ఏడాది పోటీల్లో సోషల్ ఇన్నోవేటర్స్, ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్ విభాగాలను ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 11వ తేదీ లోగా తమ ఆలోచనల సంబంధిత వివరాలను ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు గీతం వీడీసీ వెబ్‌సైట్ www.gitam.edu ను పరిశీలించాలని సూచించారు.

తెలంగాణ సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు

పెందుర్తి, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పెందుర్తిలో భారీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. నాయుడు అనే ఆయన అభిమాని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెందుర్తి కూడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి. పలువురు ఆసక్తిగా వాటిని తిలకించారు.

'దుష్ప్రచారాలు చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు'

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా గుర్తింపు పొందిన కేజీహెచ్‌పై దుష్ప్రచారాలు చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండబోదని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హెచ్చరించారు. కేజీహెచ్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి రోగులు ఇబ్బందులు పడ్డారని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై ఒక ప్రకటనలో ఆయన స్పందించారు. తాగునీటి పైపులైన్ పనుల కోసం పొక్లెయిన్‌తో గోతులు తీస్తుండగా విద్యుత్తు కేబుల్ లైన్లు తెగి ఆసుపత్రిలోని కొన్ని వార్డులకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందన్నారు. కేజీహెచ్ అధికారులు వెంటనే ఇంజినీరింగ్, ఈపీడీసీఎల్ అధికారులను అప్రమత్తం చేసి విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టారన్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. దేవి అనే మహిళ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో వచ్చి ఆసుపత్రిలో చేరారని, విద్యుత్తు లేమికి ఆమె మృతికి సంబంధం లేదన్నారు. వైకాపా నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పనికిమాలిన రాజకీయాలతో పరువు పోగొట్టుకోవద్దని హితవు పలికారు.

శోభాయమానంగా అప్పన్న నిత్య కల్యాణం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో నిత్య కల్యాణోత్సవం శనివారం శోభాయమానంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతా మూర్తుల పరిణయ వేడుకను కనులపండువగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు భక్తులు వేదమంత్రాలతో ఆశీర్వదించి కల్యాణ తలంబ్రాలు, శేషవస్త్రాలు అందజేశారు.

నిత్య కల్యాణంలో పాల్గొన్న భక్తజనం

'కోరమాండల్‌లో కార్మిక నిబంధనలు కరవు'

సింధియా, న్యూస్‌టుడే: కోరమాండల్‌లో కాంట్రాక్టు కార్మికులకు కనీస నిబంధనల అమలుపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని కాంట్రాక్టు లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం 61వ వార్డు (గ్రామ (సీపీఐ) మండలిలో జరిగిన కాంట్రాక్టు లేబర్ యూనియన్ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థలో కాంట్రాక్టు కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు సక్రమంగా అమలు చేయాలని కోరారు. యూనియన్ నాయకులు సత్యనారాయణరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు గుడాల రాంబాబు, కోలాట శంకరరావు, మహాలక్ష్మి, రమేష్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కోరమాండల్ కాంట్రాక్టు లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి

మహిళలకు ముగిసిన శిక్షణ శిబిరం

దేవీపురంలో శిక్షణకు హాజరైన మహిళలు

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం పరిధి పలు మండలాల్లోని షేర్ మార్క్సు లిమిటెడ్‌లో పని చేస్తున్న సుమారు 50 మంది మహిళా నాయకులకు రెండు రోజులుగా జరుగుతున్న శిక్షణ దేవీపురంలో శనివారం ముగిసింది. ఇందులో మహిళా సాధికారిత, సంస్థల బలోపేతానికి అవలంబించాల్సిన పద్ధతులు, వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను రిసోర్సు పర్సన్లు షేర్ సీఈవో కర్రి జోగినాయుడు, సబల సరస్వతి వివరించారు. కార్యక్రమంలో సతీష్, ప్రభాకర్ సంస్థ అభివృద్ధికి మెలకువల గురించి చెప్పారు.

వృత్తి విద్యా కోర్సుల్లో ప్రతిభ

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం ఇరువాడ జీవీస్ కన్వెన్షన్ హాలులో జరిగిన జిల్లా స్థాయి స్కిల్ కాంపిటేషన్ పోటీల్లో 68 పాఠశాలల నుంచి 117 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో తానాం ఎంజేపీ ఏపీబీసీడబ్ల్యూఆర్ పాఠశాల విద్యార్థులు అపెరల్ మోడ్ ఆఫ్ విభాగంలో విజేతగా నిలిచారని ప్రధానోపాధ్యాయిని ఎంవైఎస్ సుహాసిని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను, వృత్తి విద్యా ఉపాధ్యాయినులు రామలక్ష్మి, వెంకటలక్ష్మిలను అభినందించారు.

విజేతలతో ప్రధానోపాధ్యాయిని సుహాసిని

గంజాయి సీజ్.. ముగ్గురు నిందితుల అరెస్టు

గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక పోలీసుస్టేషన్ పరిధి జోగవానిపాలెం శ్మశానవాటికలో గంజాయి నిల్వఉంచి అక్రమంగా విక్రయాలు సాగిస్తున్న ముగ్గురు నిందితులను గాజువాక పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గాజువాక సీఐ అళహరి పార్థసారథి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జోగవానిపాలెం, మల్కాపురం, ఆటోనగర్ ప్రాంతాలకు చెందిన వై.భద్రరాజు, కె.సంతోష్‌కుమార్, జి.గోపీలు కొద్దిరోజులుగా గంజాయి, అనధికార మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వీరిపై నిఘా ఉంచారు. శనివారం శ్మశానవాటిక వద్ద వీరిని అదుపులోకి తీసుకోగా.. దాచిపెట్టిన 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై వివిధ సెక్షన్లతోపాటు, ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ పార్థసారథి ఆధ్వర్యంలో ఎస్ఐ హరికృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆహార ప్రయోగశాలకు మోక్షమెప్పుడో..!

ఆహార ప్రయోగశాల భవనం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి ఆహార ప్రయోగశాలకు ఇప్పట్లో మోక్షం కలిగే సూచనలు కనిపించడం లేదు. పనులు పూర్తికాకముందే గత వైకాపా ప్రభుత్వ హయాంలో దీన్ని హడావుడిగా ప్రధానిమంత్రి చేత ప్రారంభించారు. రెండు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని నాడు వైకాపా నాయకులు, అధికారులు ప్రకటించారు. ఇంతలో ఎన్నికలు రావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆహార ప్రయోగశాలను త్వరలో ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. నెల రోజుల కిందట డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విశాఖను సందర్శించిన సమయంలోనూ ఇదే విధంగా హామీ ఇచ్చారు. తర్వాత కొన్ని వైద్య పరికరాలను పంపించారు. అయితే పనులు ముందుకు సాగకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్న చందాన ఉంది. ★ రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనంలో కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడంతో వైద్య పరికరాల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మైక్రో బయాలజీ విభాగంలో పరికరాలు ఏర్పాటు చేసినా, కెమికల్ విభాగంలో ఆ ఊసే లేదు. సిబ్బందిని నియమించి.. వైద్య పరికరాలను బిగిస్తే ప్రయోగశాల అందుబాటులోకి వస్తుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ధర్నా

చీమలాపల్లి (వేపగుంట), న్యూస్‌టుడే : వరలక్ష్మీనగర్ శివారు చీమలాపల్లి సమీపంలో ఇళ్లు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్టీ ఎరుకల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ధర్నా చేశారు. తమకు నివాసాలు లేక గుడారాలు వేసుకుని జీవిస్తున్నామని వాపోయారు. సుమారు 100 కుటుంబాలు ఇక్కడ ఇళ్లు లేకుండా ఉన్నాయని, అధికారులు, పాలకులు గుర్తించి సహాయం చేయాలని కోరారు. సంఘం అధ్యక్షుడు సుంకయ్య తదితరులు పాల్గొన్నారు.

ధర్నా చేస్తున్న సంఘం సభ్యులు

బాధితులకు న్యాయ సేవలు అందించడమే లక్ష్యం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత సమాజానికి సేవ చేయాలని జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. జాతీయ న్యాయ సేవ సాధికార సంస్థ స్థాపన దినోత్సవం సందర్భంగా శనివారం ఎంవీపీకాలనీ సెక్టార్-1లోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతిగృహాన్ని ఆయన సందర్శించారు. భారత రాజ్యాంగంలో ఉద్దేశించిన సమన్యాయం, సామాజిక న్యాయం, అందరికీ న్యాయం గురించి విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల ప్రకారం 1987లో జాతీయ న్యాయ సేవ సాధికార సంస్థ ఏర్పాటైందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.రామారావు, సహాయ అధికారిణి ఆర్.శ్యామల, వసతిగృహ వెల్ఫేర్ అధికారి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు జ్ఞాపికలు అందజేస్తున్న సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు

ఆరు పదుల వయసులో అవార్డుల పంట

క్రీడాకారుడికి ధ్రువపత్రం, పతకాలు అందజేస్తున్న వావ్ ప్రతినిధులు

మురళీనగర్, న్యూస్‌టుడే: నగరంలో ఇటీవల నిర్వహించిన వెటరన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025 క్రీడాపోటీల్లో పాల్గొని 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం, జావలిన్‌త్రోలో రజత పతకాలు గెలుచుకున్న మహ్మద్‌ఖాన్(60)ను ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు మంగ వరప్రసాద్ అభినందించారు. డిసెంబరు 13, 14 తేదీలలో గుంటూరులో జరగనున్న 45వ ఏపీ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించారని పీఆర్వో వంశీ చింతలపాటి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. మురళీనగర్‌లో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను వావ్ ప్రతినిధులు అందజేశారు.

మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: సుజాతనగర్ బస్‌స్టాపు వద్ద మతిస్థిమితం లేని ఓ వ్యక్తి కొద్ది రోజులుగా హల్‌చల్ చేస్తున్నాడని ప్రయాణికులు తెలిపారు. బస్‌స్టాపు వద్దే ఉంటున్న అతను అక్కడే నిద్రించడంతోపాటు కాలకృత్యాలు కూడా చేస్తున్నాడన్నారు. ప్రయాణికులు ఎవరైనా అభ్యంతరం చెబితే ఆంగ్లంలో అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని పేర్కొన్నారు. ప్రయాణికులతో ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న అతనికి పోలీసులు ఆశ్రయం కల్పించాలని కోరారు.

వేడుకలను ప్రారంభిస్తున్న ఛైర్మన్ మండవ రవికుమార్, తదితరులు, విద్యార్థుల నృత్య ప్రదర్శన

విద్యార్థులకు ఆటపాటలూ అవసరం

పురుషోత్తపురం (వేపగుంట), న్యూస్‌టుడే : విద్యార్థులకు చదువుతోపాటు ఆటపాటలూ అవసరమని బాలాజీ విద్యా సంస్థల ఛైర్మన్ మండవ రవికుమార్ అన్నారు. పురుషోత్తపురం బాలాజీ హైఫీల్డ్స్ పాఠశాల 14వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రవణ్ షిప్పింగ్ సర్వీసెస్ కంపెనీ ఎండీ జి.సాంబశివరావు, శ్రీకనకమహాలక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు, బాలాజీ హైఫీల్డ్స్ డైరెక్టరు మండవ ప్రణీత్, ప్రిన్సిపల్ ఎం.ఎం.మదనమాల, వేదుల రమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.

ఎన్ఎస్ఎస్‌తో విద్యార్థుల్లో క్రమశిక్షణ

చీమలాపల్లి(వేపగుంట), న్యూస్‌టుడే : ఎన్ఎస్ఎస్ యూనిట్‌లో చేరితే విద్యార్థులకు క్రమశిక్షణ అలవడటంతోపాటు సామాజిక పరిజ్ఞానం పెరుగుతుందని ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ కె.మురళీమోహన్ అన్నారు. ఏయూ జాతీయ సేవా పథకం ఆదేశాల మేరకు శనివారం చీమలాపల్లిలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. మురళీమోహన్ మాట్లాడుతూ వారం రోజులపాటు చీమలాపల్లి పరిసర ప్రాంతాల్లో శ్రమదానం, ఉచితవైద్య శిబిరం, సామాజిక సర్వే, మొక్కలకు నాటే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు అయితఎర్నిబాబు, సంతోష్, వైద్యులు ప్రకాశ్, సింహాచలం, కిశోర్ పాల్గొని శిబిరానికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ప్రోగ్రాం అధికారి టి.గణపతి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం చీమలాపల్లి పాఠశాల ప్రాంగణంలో శ్రమదానం చేసి పరిసరాలను శుభ్రం చేశారు.

ప్రసంగిస్తున్న ప్రిన్సిపల్ మురళీమోహన్

(c) eenadu

ఈనాడు
అనంతపురం
ఆదివారం నవంబరు 9, 2025

విరుల గౌరమ్మ.. చల్లంగా చూడమ్మా!

నిమజ్జనానికి తరలివచ్చిన భక్తులు

విడపనకల్లులో శ్రీకడ్లే గౌరమ్మ పూల రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శనివారం అమ్మవారి ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఉత్సవంలో పాల్గొని తరించారు. శనివారం వేకువజామున రథాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి.. అమ్మవారిని కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. మధ్యాహ్నం గ్రామంలోని ప్రత్యేక పురాతన బావిలో వందలాది భక్తుల నడుమ అమ్మవారినినిమజ్జనం చేశారు.

- న్యూస్‌టుడే, విడపనకల్లు

ఓఎంసీలో లైడర్ సర్వే పూర్తి

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండల పరిధిలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రాంతాల్లో ఉన్న ఆరు లీజు గనులకు సంబంధించి సరిహద్దుల గుర్తింపు లైడర్ డ్రోన్ సర్వే పూర్తయిందని సర్వే బృందం అధికారులు తెలిపారు. 10 రోజులుగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆరుగురు అధికారుల బృందం ఓఎంసీ గనుల్లో సర్వే చేపట్టిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ఓబుళాపురం, సిద్ధాపురం, మలపనగుడి ప్రాంతాల పరిధిలోని అంతర గంగమ్మ మైనింగ్ 68.5 హెక్టార్లు, ఓఎంసీ-1, 2లో 25.98, 39.2 హెక్టార్లు, బీఐకేపీ 27.12 హెక్టార్లు, వై.మహాబలేశ్వరప్ప ఐరన్ ఓర్ 20.24 హెక్టార్లు, అనంతపురం మైనింగ్ కంపెనీ 6.5 హెక్టార్లలో అంతర్గత సరిహద్దుల గుర్తింపు సర్వే పూర్తయినట్లు సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు శనివారం వెల్లడించారు.

India's No.1
BEST FILTER COFFEE PARTNER
TRUSTED SINCE 1987
IS:612
JYOTHI
SUPER DELUX
CHICORY
Call : 98660 12915

అనంతకు రుణపడి ఉంటాం

కనకదాస జయంతి కార్యక్రమంలో మంత్రి లోకేశ్

ర్యాలీగా వస్తున్న లోకేశ్

ఈనాడు, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాకు తమ కుటుంబం రుణపడి ఉంటుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను 3 సార్లు హరికృష్ణను ఒకసారి, బాలకృష్ణను మూడు సార్లు అసెంబ్లీకి పంపించిన గొప్పనేల అనంతపురం అని కొనియాడారు. శనివారం కళ్యాణదుర్గంలో కనకదాస జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెదేపాను కురుబలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ సామాజికవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ప్రభుత్వపరంగా ఏం చేయాల్లో అన్ని చేస్తాం. కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు సాగునీరు అందించే భైరవానితిప్ప ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది తెదేపానే. పూర్తిచేసేది కూడా తెదేపానే. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు వీలైనంత త్వరగా పూర్తిచేస్తాం. కరవుసీమలో కార్ల పంట పండించిన చరిత్ర తెదేపాది. నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలను తీసుకొస్తున్నాం. జిల్లాను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దుతాం. తలసరి ఆదాయంలో 5వ స్థానంలో ఉన్న జిల్లాను 3వ స్థానంలోకి తీసుకొస్తాం" అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

వేలాది మందితో ర్యాలీ

కురుబల ఆరాధ్యదైవం భక్త కనకదాస జయంతి ఉత్సవాల్లో మంత్రి లోకేశ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెదేపా కార్యాలయం నుంచి బైపాస్ సర్కిల్ వరకు మహిళలు, స్థానికులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కనకదాస 9 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి బైపాస్ సర్కిల్‌కు శ్రీభక్త కనకదాస సర్కిల్‌గా నామకరణం చేశారు.

ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి

బీసీ భవనాలను నిర్మించాలి: ఎంపీ

భక్త కనకదాసు జయంతిని యువనేత లోకేశ్ నేతృత్వంలో చేసుకోవడం సంతోషంగా ఉందని ఎంపీ బీకే పార్థసారథి అన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి కురబలను తెదేపా ఆదుకుందని తెలిపారు. కుప్పంలో రూ.5 కోట్లతో కల్యాణ మండపం నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొమ్మిది కల్యాణ మండపాలు నిర్మించుకున్నామని స్పష్టం చేశారు. వడ్డెర, యాదవ, మైనార్టీలకు సైతం మండపాలు నిర్మించేలా కృషి చేస్తామన్నారు. అలాగే బీసీ భవనాలు నిర్మించాలని, గొర్రెలు, గొర్రెల కాపరులకు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.

బీటీ ప్రాజెక్టు పూర్తి చేయండి: ఎమ్మెల్యే

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తి చేస్తే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. ఆహ్వానించిన వెంటనే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి లోకేశ్ విచ్చేయడం ఆనందంగా ఉందన్నారు. 2019-24 వరకు వైకాపా ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించిందన్నారు.

తెల్లబంగారంపై ఆశలు

గిట్టుబాటు ధరకు ఎదురుచూపులు

కొట్టాలపల్లిలో రైతు తన ఇంట్లో నిల్వ చేసుకున్న పత్తి

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లాలో 65 వేలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అందులో అత్యధికంగా పెద్దవడుగూరు మండలంలోనే సాగవుతుండటం గమనార్హం. ఆ ప్రాంతంలో 35 వేల నుంచి 40 వేల ఎకరాల్లో రైతులు పంట వేశారు. హెచ్చెల్సీ ప్రధాన కాలువ కింద ఆయకట్టు భూములు ఉండటంతో పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తిని అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది.

● ఈ ఏడాది దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ గిట్టుబాటు ధర దక్కుతుందా అనే సంశయం రైతుల్లో నెలకొంది. ఏటా ఇదే పరిస్థితి. పంట చేతి కొచ్చే సమయానికి గిట్టుబాటు ధరలు దక్కక పలువురు ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. మంచి ధర వస్తే విక్రయించడానికి ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం కొట్టాలపల్లి, దిమ్మగుడి, గంజిగుంటపల్లి, కండ్లగూడూరు, చిట్టూరు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. చాలా మంది రెండేళ్లుగా ఇళ్లలోనే పెట్టుకున్నారు.

● తాడిపత్రి, గుత్తి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఇటీవల అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. కేంద్రాల ద్వారా క్వింటాలు రూ.8 వేలకు పైగా కొనుగోలు చేయనున్నట్లు తెలపడంతో గిట్టుబాటు అవుతుందని అన్నదాతల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలు ధర రూ.6,700 వరకు పలుకుతోంది.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

-శ్రీధర్, కడదరగుట్టపల్లి

ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దళారులను ఆశ్రయించకుండా నేరుగా కేంద్రాలకు తరలించి విక్రయిస్తే.. నగదు వస్తుందని భరోసా ఉంటుంది. దళారులకు విక్రయిస్తే నష్టపోవడంతోపాటు డబ్బును పొందలేక ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుంది.

సొమ్ములు ఎత్తుకెళ్లితే.. ఇంత ఉదాసీనతా?

గత ఖరీఫ్ విత్తనాల నాన్ సబ్సిడీ డబ్బుతో పరారీ

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: గత ఖరీఫ్-2024లో రాయితీతో విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. రైతులు నుంచి వసూలు చేసిన నాన్ సబ్సిడీ సొమ్ము ప్రభుత్వానికి చెల్లించకుండా రైతు సేవా కేంద్రాల సిబ్బంది ఎత్తుకెళ్లారు. ఇందులో పాత్ర ఉన్న ఏడుగురు మొత్తం రూ.22,49,752 చెల్లించాల్సి ఉంది. వారిలో ఒకరిపై పోలీసులు కేసు నమోదు చేయగా, మరో ఆరుగురిపై చర్యలకు ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు.

● కంబదూరు మండలం తిమ్మాపురం-1 సచివాలయంలో గ్రామ ఉద్యాన సహాయకులు ఎన్.ఎస్.నరేశ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ఖరీఫ్-2024లో 501 సంచి వేరుసెనగ కాయలు (సంచి ధర రూ.1,710), కందులు 30 సంచులు (సంచి ధర రూ.393) ఏపీ సీడ్స్ అధికారులు సరఫరా చేశారు. వేరుసెనగ, కంది విత్తనాలు రాయితీతోనే రైతులకు పంపిణీ చేశారు. మొత్తం రూ.8,68,453 రైతుల నుంచి వసూలు చేశారు. ఆ సొమ్ము ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో వీహెచ్‌ఏ నరేశ్‌కుమార్ అధికారులు ఒత్తిడి చేయగా, రూ.3.40 లక్షలు చెల్లించారు. మిగిలిన సొమ్ము రూ.5,28,483 చెల్లించకుండా పరారయ్యాడు. నరేశ్‌కుమార్ తల్లిదండ్రులకు సంప్రదించినా స్పందన లేకపోవడంతో అప్పటి కంబదూరు మండల వ్యవసాయాధికారి జాఫర్ 2024 నవంబరు 11న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పది రోజుల క్రితమే ఒకరిని అరెస్టు చేశారు. మిగిలిన ఆరుగురి సిబ్బందిపై జేడీఏ ఉమామహేశ్వరమ్మకు ఫిర్యాదు చేశామని మండలాల వ్యవసాయాధికారులు తెలిపారు.

ఫిర్యాదు చేసినా..

● బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి రైతుసేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకుడిగా పనిచేస్తున్న విద్యాసాగర్ వేరుసెనగ రాయితీ విత్తనాల నాన్ సబ్సిడీ సొమ్ము రూ.8,11,240 చెల్లించాల్సి ఉంది. కళ్యాణదుర్గం ఏడీఏ, బ్రహ్మసముద్రం మండలం ఏవో జేడీఏ కార్యాలయానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బ్రహ్మసముద్రం పడమటి కోడిపల్లి గ్రామ రైతుసేవా కేంద్రం సిబ్బంది అరుణ్‌కుమార్ రూ.2,09,732 చెల్లించాల్సి ఉంది.

● కుందుర్పి మండలం అపిలేపల్లి రైతుసేవా కేంద్రంలో పనిచేసే ఏఈవో హెచ్.రమేశ్ రూ.1,44,884, కుందుర్పి మండలం బెస్తరపల్లి రైతు సేవా కేంద్రంలో పనిచేసే వీహెచ్‌ఏ తిమ్మరాజు రూ.1,24,446 సొమ్ము చెల్లించాల్సి ఉంది. గుమ్మఘట్ట మండలం కలుగోడు-1 ఆర్ఎస్‌కేలో పనిచేస్తున్న విష్ణువర్ధన్ రూ.1,22,516, ఉరవకొండ మండలం వెలిగొండ ఆర్ఎస్‌కేలో పనిచేస్తున్న శ్రీలీల రూ.3,08,456 నాన్ సబ్సిడీ సొమ్ము చెల్లించకుండా పరారీలో ఉన్నారు.

ప్రముఖుల పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి శత జయంతి వేడుకలకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ట్రస్టీ రత్నాకర్, కలెక్టర్, ఎస్పీ, జేసీ మౌర్య భరద్వాజ్, అదనపు ఎస్పీ సూరణ అంకిత మహావీర్, వివిధ శాఖల అధికారులతో కలిసి మోదీ పర్యటించే ప్రదేశాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, సమీక్షించారు.

సంక్షేమ వసతిగృహాల వార్డెన్లు స్థానికంగా ఉండాలి

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు కచ్చితంగా స్థానిక వసతిగృహం ఉండే ప్రాంతాల్లోనే ఉండాలని బీసీ సంక్షేమశాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి సత్యనారాయణ , డీడీ ఖుష్బూ కొఠారి పేర్కొన్నారు. శనివారం బీసీ సంక్షేమశాఖకు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. బీసీ వసతి గృహాలు, మహాత్మా జ్యోతిబా పులే, బీసీ గురుకులాల్లో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మెనూ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. పదోతరగతి విద్యార్థులకు అదనపు శిక్షణ ఇచ్చి రాబోయే పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరత

గుత్తి, న్యూస్‌టుడే: గుత్తిలో నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు నెలలుగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు రూ.10, 20, 50, 100 విలువచేసే స్టాంపులను తెప్పించడం లేదు. వాటి కోసం స్థానికులు యాడికి, ప్యాపిలి, గుంతకల్లుకు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం గుత్తిలో స్టాంపు పత్రాల కొరతతో రిజిస్ట్రేషన్లు స్తంభిస్తున్నాయి. ఇక్కడికే పెద్దవడుగూరు మండల రైతులు, గ్రామస్థులు రిజిస్ట్రేషన్లకు వస్తుంటారు. అందుబాటులో స్టాంపు పత్రాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా కొంతమంది ఇష్టానుసారంగా విక్రయిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు.

రూ.100 స్టాంపునకు వేయి రూపాయలు: పట్టణంలో 22మంది స్టాంప్ వెండర్లు ఉన్నారు. దస్తావేజు లేఖరులే తమ భార్యల పేర్ల మీదుగా స్టాంప్ వెండర్లుగా లైసెన్సు తీసుకున్నారు. వారే లేఖరులు కావడంతో స్టాంపుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. పత్రాలున్నా అసలు ధరకు ఇవ్వడం లేదు. అవసరాన్ని బట్టి రూ.100 స్టాంపు పత్రాన్ని ఏకంగా వేయి రూపాయలకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. డిజిటల్ స్టాంపులను అధిక ధరలకు అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగినన్ని స్టాంపులు తెప్పించాలని ప్రజలు కోరుతున్నారు.

సత్యసాయి శతజయంతి వేడుకలకు ప్రత్యేక బస్సు సర్వీసులు

■ భక్తులు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
■ మధుసూదన్, ఆర్టీసీ ఆర్ఎం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి శత జయంతి వేడుకలకు తరలివచ్చే భక్తులకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా ప్రజా రవాణాధికారి మధుసూదన్ పేర్కొన్నారు. ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాతో పాటు సుదూర ప్రాంతాలకు ప్రత్యేకంగా 200 బస్సు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. భక్తులు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. బస్సుల వేళలు, ఇతర సమాచారం తెలుసుకునేందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. శనివారం ఆయన 'న్యూస్‌టుడే'తో బస్సు సర్వీసుల వివరాలు వెల్లడించారు.

● హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరుకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతాం. చెన్నై నుంచి రాకపోకలు పెరగడంతో అదనపు సర్వీసులు ఏర్పాటు చేస్తాం. రిజర్వేషన్‌కు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతాం.

● అనంతపురం నుంచి ధర్మవరం మీదుగా పుట్టపర్తికి 30, హిందూపురం నుంచి పెనుకొండ మీదుగా 10, కదిరి-నల్లమాడ, కదిరి-ముదిగుబ్బ మీదుగా 20 బస్సులను ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నడుపుతాం.

● పుట్టపర్తి, ధర్మవరం రైల్వేస్టేషన్ల మీదుగా బెంగుళూరుకు 62 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం పుట్టపర్తి రైల్వేస్టేషన్‌కు 30, ధర్మవరం రైల్వేస్టేషన్‌కు 20 బస్సు సర్వీసులు నడుపుతాం.

● WWW.apsrtconline.in ద్వారా సీటు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించాం.

● ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో సాధారణ ఛార్జీలు చెల్లించి ప్రయాణం చేసే సౌకర్యం కల్పించాం.

● పుట్టపర్తి బస్టాండ్‌లో భక్తులు, ప్రయాణికులకు అనుగుణంగా శుద్ధజల యంత్రం ఏర్పాటు చేశాం. అదనంగా కుర్చీలు, ఫ్యాన్లు అమర్చాం. మరుగుదొడ్లు, స్నానపుగదులు శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాం.

● అనంతపురం, ధర్మవరం, పుట్టపర్తి బస్టాండ్లలో భక్తులకు బస్సు సర్వీసుల వేళలు, సమాచారం తెలియజేసేందుకు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.

● భక్తులు, ప్రయాణికులు 40 నుంచి 50 మంది ఉండి ఆర్టీసీ అధికారులను సంప్రదిస్తే ప్రత్యేకంగా బస్సు సర్వీసు పంపుతాం.

WALK-IN-INTERVIEW
MARGADARSI CHIT FUND PRIVATE LIMITED
REQUIRES ASSISTANTS IN RECOVERIES, CUM DEVELOPMENT FOR OUR PROPOSED NEW BRANCH AT HINDUPURAM
Recoveries cum Development Assistants:
Male graduates with pleasing personality below 30 years with 2/3 years of experience in relevant fields. Candidates having valid two wheeler driving licence are preferred. The above posts are mainly field oriented. Experience in Chit Fund/ Financial Institutions will be given preference.
Fresh graduates also can attend for Trainee position.
Note : The selected candidates will have to undergo training at our Anantapur Branch for about 1 Month in all areas of operations of chit fund transactions and thereafter will be posted at our proposed new branch at Hindupuram.
Please attend WALK-IN-INTERVIEW ON 10th NOVEMBER, 2025 (MONDAY) AT OUR ANANTAPUR BRANCH from 10.30 A.M. to 4.00 P.M. alongwith latest Resume, xerox copies of educational certificates, recent colour passport size photographs and copy of Pan Card, Aadhaar card, Pan Card & Bank Passbook first page at the following address:
The Branch Manager
MARGADARSI CHIT FUND PRIVATE LIMITED.
2nd Floor, D.No.6-32-2, Shop No.1, Jojode Ganga Plaza, Ballari Road, Beside IOC Petrol Bunk,
Anantapur-515 004, A.P.
Ph.No. 08554- 274701/ 274211

WANTED
VENKATADRI INFRA
ప్రముఖ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ వెంకటాద్రి ఇన్‌ఫ్రా నందు అనంతపురంలో పనిచేయుటకు క్రింది స్టాఫ్ కావలెను.
డైరెక్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ : అర్హత:- సేల్స్ మరియు మార్కెటింగ్ రంగంలో 2సం॥ల అనుభవం, జీతం:- 20,000 (PM) + ఇన్సెంటివ్స్
CRM : అర్హత : B.Tech/ MBA 2సం॥ల అనుభవం, జీతం: 15,000 - 20,000 (PM)
డిజిటల్ మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్: అర్హత : 3సం॥లు డిజిటల్ మార్కెటింగ్ నందు అనుభవం, జీతం :- Rs. 20,000/- (PM)
అకౌంటెంట్ : అర్హత : Tally, అనుభవం కలవారికి ప్రాధాన్యత, జీతం: 20,000 (PM)
టెలీకాలర్స్ : 2 సం॥ల అనుభవం, జీతం : 15,000 (PM) + ఇన్సెంటివ్స్
ఆఫీస్ బాయ్ : అర్హత : 10th, జీతం : 10,000 - 15,000 (PM)
ఇంటర్వ్యూ తేది : నవంబర్ 9, 10, 11, 12. ఉదయం : 10 AM - 05 PM
సంప్రదించండి
VENKATADRI INFRA
1-1349-B-15, NH-44, Service Road, Opp: Sakshi office, Anantapuram.
Cell : 9848462555, 7780282377

అవని బ్రాండ్‌తో ప్రపంచ విపణిలోకి

■ మెప్మాలో నూతన ఒరవడికి శ్రీకారం ■ మహిళల ఉపాధికి ఊతం

అనంతపురం (అశోక్‌నగర్), న్యూస్‌టుడే: అనంతపురం మొదలుకొని మడకశిర వరకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహా ఉత్పత్తులకు ప్రసిద్ధి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ లేకుంటే స్థానికంగానే విక్రయాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఉమ్మడి జిల్లాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువులకు ఇక సరికొత్త బ్రాండ్ తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ద్వారా మహిళామణులు తయారు చేసే ఉత్పత్తులను ప్రపంచ విపణి ముందుంచనున్నారు.

జూట్ బ్యాగులు

లక్ష్యం ప్రతి ఇంటికి ఓ పారిశ్రామిక వేత్తను తీర్చిదిద్దాలి

ఆచరణ ఎలా..

పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఇన్నాళ్లు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ)లో ఉంచేవారు. ఇకపై ఈ ఉత్పత్తులకు అవని వేదిక ద్వారా విక్రయాలు జరుగుతాయి.

ప్రయోజనం

ముఖ్యమంత్రి చంద్రబాబు, మెప్మా ఎండీ తేజ్ భరత్ మెప్మా మహిళలకు ప్రత్యేకంగా ఒక బ్రాండ్ ఉండాలని నిర్ణయించారు. అవని విధానం ద్వారా మహిళలు సులభంగా ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసి కోరుకున్న వారికి వాటిని పంపవచ్చు.

ఏం మార్పులు జరుగుతాయి?

ధర్మవరానికి చెందిన తోలుబొమ్మలు

వస్తువు ప్యాకింగ్, ధర, నాణ్యత, నవ్యత, చూడటానికి ఆసక్తికరంగా రూపొందించి ఫొటోషూట్ తీసి 'అవని' పోర్టల్‌లో ఉంచుతారు. మార్కెటింగ్ కల్పించేందుకు మెప్మా చొరవ చూపుతుంది. కామన్ జీఎస్టీ మాత్రమే ఉండటంతో డబ్బులు మిగిలే అవకాశం ఉంది.

146 ఉత్పత్తులు

146 రకాలను ఓన్‌డీసీలో ఉంచారు. ఓన్ గ్రామ్ గోల్డ్, జూట్ బ్యాగులు, సౌందర్య సామగ్రి, తోలు బొమ్మలు, గృహ అలంకరణలు, డోర్ డెకరేషన్లు, బిస్కెట్లు, అగర్‌బత్తీలు, నైటీలు, ఫ్యాన్సీ వస్తువులు, చీరలు, చిన్న పిల్లల డ్రస్సులు ఇందులో ముఖ్యమైనవి. అమరావతిలో వర్క్‌షాపులో ఏఏ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఉంచారో అవగాహన కల్పించారు. ఇప్పటిదాకా 100 వరకు ఆర్డర్లు మహిళలకు వచ్చాయి. పూర్తి స్థాయిలో చైతన్యం తీసుకొస్తే విక్రయాలు ఊపందుకుంటాయి.

ప్రశాంతి నిలయంలో భజన చేస్తున్న భక్తులు

అఖండ భజన ప్రారంభం

అఖండ జ్యోతి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధి చెంత శనివారం సాయంత్రం ఆరు గంటలకు అఖండ భజన ప్రారంభమైంది. విశ్వవ్యాప్తంగా ఉన్న సత్యసాయి సంస్థల్లోనూ అఖండ భజనను భక్తులు నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ భక్తులు భజనలు చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు అఖండ భజన ముగియనుంది.

అంత్యక్రియలు, నిర్యాణం, వర్ధంతి, జయంతి
మీ ఉన్నతికై శ్రమించిన, మీ కుటుంబ సభ్యుల/ఆత్మీయుల అంత్యక్రియలు, నిర్యాణం, వర్ధంతి, జయంతి ప్రకటనలు ఈనాడులో తక్కువ ఖర్చుతో ప్రకటనలు ప్రచురణ కొరకు
పూర్తి వివరములకు:
8008709784

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా...

బ్రాహ్మణ అవివాహితులకు సువర్ణావకాశం

బ్రాహ్మణ అవివాహిత వధూవరులకు

ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', బ్రాహ్మణ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు **నేడు (ఆదివారం, నవంబరు 09న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు** తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91543 66099, 91547 72006 ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు.

వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

కుస్తీలో రోహిట్

ప్రతిభతో జాతీయ స్థాయికి ఎంపిక

రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో బరిలోకి దిగుతున్న రోహిత్

గోరంట్ల, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కొండాపురం పంచాయతీ చింతమానుపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు ప్రకాష్, అరుణమ్మ దంపతుల కుమారుడు రోహిత్‌కుమార్ పేదరికంతో 'కుస్తీ' పట్టి ప్రతిభతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

● రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి: 2025-26 ఏడాదికి సంబంధించి విజయవాడలోని నున్నాలో ఏపీ 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభచూపి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. డిసెంబరు మొదటి వారం నుంచి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి ఎంపికయ్యాడు.

నాలుగోతరగతి వరకు గోరంట్లలో చదివి ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ప్రవేశపరీక్షతో ప్రతిభచూపి గురుకుల పాఠశాలలో సీటు సాధించి అయిదు నుంచి పదోతరగతి వరకు ఉరవకొండ సమీపంలో ఉన్న కొనకొండ్లలో చదివాడు. అక్కడ పదోతరగతి పూర్తవగానే హిందూపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ప్రస్తుతం సీనియర్ ఇంటర్ (ఎంబైపీసీ) చదువుతున్నాడు.

క్రీడాకోటాలో ఉన్నతోద్యోగం సాధించడమే లక్ష్యం

కుస్తీ పోటీలో బాగా రాణించి క్రీడా కోటలో ఉన్నత ఉద్యోగం సాధించగమే లక్ష్యం. గోరంట్ల మండలానికే మంచి పేరు తీసుకురావాలన్నది నా ఆశయం. - రోహిత్

గుంతకల్లు విద్యార్థి ఆవిష్కరణ

జాతీయ యువశాస్త్రవేత్తల పోటీలో రెండో స్థానం

దిల్లీలో చెక్కు అందుకుంటున్న లలిత్ శివసాయి, అతడి తండ్రి శ్రీకాంత్

గుంతకల్లు, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి యువ శాస్త్రవేత్తల 'ఆవిష్కరణ' పోటీల్లో గుంతకల్లు పట్టణంలోని రైల్వే ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న లలిత్ శివసాయి ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నాడు. అతడికి గైడ్‌గా వ్యవహరించిన తండ్రి శ్రీకాంత్‌తో కలిసి దిల్లీలో గత నెల 29న జరిగిన కార్యక్రమంలో జ్ఞాపికలతో పాటు రూ.25వేల నగదు చెక్కు అందుకున్నారు. చీరాలకు చెందిన గీతా యంగ్ సైంటిస్ట్ సంస్థ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ శాస్త్ర సాంకేతిక మండలి సహకారంతో రెండు నెలల క్రితం 'ఆవిష్కార్' పేరుతో పోటీలు నిర్వహించింది. 26 రాష్ట్రాల నుంచి వేయి మందికిపైగా విద్యార్థులు పోటీపడ్డారు. కొత్త ఆలోచనలకు రూపకల్పన చేసి వీడియోలు పంపారు. రైల్వే గూడ్సులో గార్డుండే బ్రేక్‌వ్యాన్‌లో వెలుతురు అందించే 'డైనమో' ఆవిష్కరణకు రూపమిచ్చి, ఆ వీడియోను లలిత్ శివసాయి పంపాడు. దీనికి జాతీయ స్థాయిలో రెండో బహుమతి లభించింది.

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహణ

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లిన తన సోదరి షేక్ జుబేదా అనేక ఇబ్బందులు పడుతోందని, స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని గుంతకల్లుకు చెందిన షేక్ షబానా మంత్రి లోకేశ్‌ను కోరారు. శనివారం కళ్యాణదుర్గం వచ్చిన మంత్రి ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించారు. కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించి న్యాయం చేయాలని ఐకాస నాయకులు విన్నవించారు. ఐదు సెంట్ల స్థలాన్ని రామకృష్ణారెడ్డి, కుమారస్వామిరెడ్డి ఆక్రమించారని పుట్టపర్తి మండలం గువ్వలకుంటపల్లికి చెందిన సురేంద్రరెడ్డి ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి చెందిన 4.86ఎకరాల శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకున్నారని.. తగిన చర్యలు తీసుకోవాలని మౌక్తికాపురానికి చెందిన పలువురు కోరారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై సంఘం నాయకులు నరేంద్ర, తిమ్మారెడ్డి, కృష్ణయాదవ్, హరి మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

టేబుల్ టెన్నిస్ సింగిల్స్, డబుల్స్ టైటిళ్లు అనంతకే

టేబుల్ టెన్నిస్ విజేతలను అభినందిస్తున్న మాంచోఫెర్రర్, బొప్పరాజు వెంకటేశ్వర్లు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆతిథ్య జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. సింగిల్స్, డబుల్స్ విజేతలుగా నిలిచారు. సెమీఫైనల్, ఫైనల్ పోటీలు నువ్వా, నేనా అన్నట్లుగా సాగాయి. టీటీ సింగిల్స్ విభాగంలో డిప్యూటీ కలెక్టర్ జి.రామకృష్ణారెడ్డి అద్వితీయ ప్రతిభతో ప్రత్యర్థి అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ప్రవీణ్‌పై 15-13, 11-6 స్కోరుతో సంచలన విజయం సాధించారు. శనివారం ఆర్డీటీ మైదానంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలో తొలిసెట్‌ను చేజిక్కించుకోవడానికి ఇరువురూ చెమటోడ్చారు. ఏడు పాయింట్లు వెనుకబడ్డ రామకృష్ణారెడ్డి చెలరేగడంతో రెండు పాయింట్ల తేడాతో గట్టెక్కారు. రెండోసెట్‌లో కూడా అదే ఊపు కొనసాగించడంతో సునాయాసంగా నెగ్గారు. డబుల్స్ విభాగంలో ఆతిథ్య జిల్లాకు చెందిన జి.రామకృష్ణారెడ్డి, సందీప్ జోడీ అల్లూరి సీతారామరాజుకు చెందిన ప్రవీణ్ జోడీపై 2-0తో అవలీలగా గెలిచింది. సింగిల్స్, డబుల్స్‌లో ప్రత్యర్థులు ఒక్కరే కావడంతో అనంతపురం జిల్లా క్రీడాకారులు అదరగొట్టారు. విజేతలను ఆర్డీటీ పీడీ మాంచోఫెర్రర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అభినందించారు.

బ్యాడ్మింటన్ ఫైనల్‌కు కడప, ప్రకాశం జట్లు

పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రకాశం, కడప జిల్లా జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఆయా జట్లు ప్రత్యర్థులను మట్టి కరిపించి ఫైనల్‌కు చేరుకున్నాయి. క్యారమ్స్ సెమీఫైనల్ పోటీలో సీసీఎల్ఏ జట్టు విజయనగరంపై నెగ్గింది. ఈ పోటీలను రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, జిల్లా సంయుక్త కలెక్టర్ శివనారాయణశర్మ, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు పర్యవేక్షించారు. భోజనాల ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా సరిదిద్దారు. పోటీల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు ఘనంగా చేశారు.

అథ్లెటిక్స్‌లో కోస్తా జిల్లాల ఆధిపత్యం

● రాష్ట్రస్థాయి రెవెన్యూ ఉద్యోగుల అథ్లెటిక్స్ పోటీల్లో కోస్తా జిల్లాల క్రీడాకారులు ఆధిపత్యం ప్రదర్శించారు. పురుషుల విభాగం 100 మీ. పరుగులో పి.వి.రవివర్మ (విశాఖ), ఎ.అప్పలనాయుడు (కాకినాడ), కె.బాలాజీ దొర (అంబేడ్కర్ కోనసీమ), వి.మనోహర్‌రాజు (కాకినాడ) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు.

పరుగులో విజేతలు

● మహిళల విభాగం 100 మీ. పరుగులో వి.లహరిక (అనంతపురం), జ్యోతి (అనకాపల్లి), సి.పద్మజ (కడప), పి.లక్ష్మి (విశాఖ)లు వరుసగా 4 స్థానాలను సాధించారు.

పరుగులో మహిళా ఛాంపియన్స్

● మహిళల 4×400 రిలే పరుగులో అనంతపురం ప్రథమ స్థానం, శ్రీ సత్యసాయి జిల్లా రెండో స్థానం, మూడోస్థానం అనకాపల్లి, నాలుగోస్థానం కడప జిల్లాలు సాధించాయి. ● పురుషుల వాలీబాల్ పోటీల్లో నంద్యాల జట్టు తూర్పుగోదావరి జట్టుపై ఘన విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ పోటీల్లో నంద్యాల జట్టు విశాఖపై, తూర్పుగోదావరి జట్టు పార్వతీపురం జట్టుపై విజయాలు సాధించాయి.

రుద్రాభిషేకం చేస్తూ..

శివుడికి విదేశీయుల పూజలు

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ముదిగుబ్బలోని దొరిగల్లు రోడ్డులో ఉన్న పార్వ్వలింగేశ్వర స్వామి ఆలయంలో జర్మనీ దేశస్థులు హెర్బట్టు, ఇవంక, హెల్గాశాంతి, యాగన్ పూజలు నిర్వహించారు. స్వామికి రుద్రాభిషేకం చేయించారు. హిందూ ధర్మం ఎంతో గొప్పదని, ఉన్నతమైనదని వారు కొనియాడారు. దేవస్థానం అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, గురుస్వామి రాజశేఖర్, పూజారి గోపీనాథ్, చరణ్ పాల్గొన్నారు.

దివ్యాంగుల ఆదర్శ కులాంతర వివాహం

వధూవరులతో విజయసాయికుమార్, మాజీ మేయర్ స్వరూప

అనంత సాంస్కృతికం: నగరంలోని శివబాల యోగి ఆశ్రమ కల్యాణ మండపంలో ఆదివారం అంధుల ఆదర్శ కులాంతర వివాహం జరిగింది. జిల్లాలోని కుందిర్పి గ్రామానికి చెందిన అంధురాలు హనుమక్కకు, నెల్లూరు జిల్లా కలవాయి మండలం ఉయ్యాలపల్లెకి చెందిన అంధుడు భాస్కర్‌కు సాయిట్రస్టు ఆధ్వర్యంలో వైష్ణవ సంప్రదాయం మేరకు వివాహం జరిగింది. వధూవరుల కులాలు వేరే అయినా పరస్పర అవగాహనతో ఒక్కటయ్యారని ట్రస్టు అధ్యక్షుడు విజయసాయికుమార్ అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర మాజీ మేయర్ స్వరూప మాట్లాడుతూ.. మతం కన్నా మానవత్వం మిన్న అని వధూవరులు నిరూపించారన్నారు.

కదిరి, న్యూస్‌టుడే: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నేడు(ఆదివారం) 6 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది. 7 గంటల నుంచి 9 గంటల మధ్య స్వర్ణకవచ, అభిషేక పూజలు ఉంటాయి. 10 గంటలకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఉంటుంది. 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు స్వామివారి సర్వ దర్శనం ఉంటుంది.

వెంగళమ్మచెరువు పనులపై విచారణకు ఆదేశం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: మండల పరిధిలోని వెంగళమ్మచెరువు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని అప్పటి అధికారులు, పనులపై సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వ కార్యదర్శి సాయిప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. 2015-16లో దాదాపు రూ.60 లక్షల వ్యయంతో చెరువులో వివిధ పనులు చేశారు. పనుల పర్యవేక్షణ అధికారులు ఈఈ రాజస్వరూప్‌కుమార్, జేఈ జమునాబాయితో పాటు నాణ్యత విభాగం అధికారులు తరుణ్‌కుమార్, కృష్ణారెడ్డి, ప్రసాద్‌కు నోటీలు జారీ చేశారు. చెరువు పనుల పరిశీలన, రికార్డుల నమోదు తదితర వాటిపై సమగ్ర విచారణకు ప్రత్యేకాధికారిని నియమించారు.

పంచాయతీరాజ్ ఇంజినీర్ల సంఘం

నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రమాణ స్వీకారం చేస్తున్న సభ్యులు

తపోవనం (అనంత గ్రామీణం): ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీర్ల సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా, ప్రశాంతంగా ముగిశాయి. శనివారం పంచాయతీరాజ్ ఎస్ఈ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం నూతన అధ్యక్షుడిగా అనంతపురం డీఈఈ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడుగా జె.కృష్ణజ్యోతి, నారాయణస్వామి, ప్రధాన కార్యదర్శిగా గోపాల్‌నాయక్, కోశాధికారిగా పాండు రంగారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఓబుశేసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికైన వారిని పలువురు ఇంజినీర్లు ఘనంగా సత్కరించారు. పంచాయతీరాజ్‌లో ఇంజినీర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని అధ్యక్షుడు లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

BUILDING CONSTRUCTION

TDR AP & TELANGANA BONDS BUY & SALE KAMESH 92 92 15 15 15

EDUCATION

DMLT 2 సం॥ల కోర్సుకు అడ్మిషన్లు జరుగుచున్నవి. కొన్ని సీట్లు మాత్రమే కలవు. Q: ఇంటర్ (ఏ గ్రూపైన) SEEDS కాలేజ్, కమలానగర్, ATP. 9440255034

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూప్ VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

ముదిగుబ్బ మం॥ రాళ్ళ అనంతపురంలో హైవేకు ఆనుకొని ఉన్న 75 సెంట్ల స్థలం, ATPటౌన్ అనంతటౌన్ షిప్ నందు కల డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు , ఈనాడు ఆఫీసు దగ్గర కల 4 సెంట్ల స్థలము వెంటనే అమ్మబడను. Cont: 9912733883

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

హిందూపురంలో అద్భుతంగా డెవలప్ చేసిన KVR రియాల్టీ ప్రాజెక్ట్‌లో ప్లాట్లు & 37 లక్షలకే డబుల్‌బెడ్ రూమ్ హౌసెస్ కలవు. సంప్ర: 6281824204.

HOUSE FOR SALE

ATPటౌన్, విద్యుత్‌నగర్-2, హమాలీకాలని దగ్గర, ప్లాటునెం.88, D.No: 12-5-243 నందుకల గ్రౌండ్ మరియు 1వ ఫ్లోరుతో నిర్మితమై, బోర్ మరియు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కల్గిన ఇల్లు అమ్మబడును. Cell: 9441078762.

ఇల్లు అమ్మబడును సర్వేనెం. 212/2, డోర్ నెంబర్: 3-444, స్వార్ట్‌ల్స్ ప్రక్కన, సోమనాథ్‌నగర్, తపోవనం సర్కిల్ ATPలో పడమర ఫేస్ 5 సెంట్లలో గల ఇల్లు సెల్: 9441228059

KVR Layout HDPలో North Face హౌస్ అమ్మకానికి 40ft రోడ్ ఆర్కిటెక్ డిజైన్ టెర్రస్ గార్డెన్ 3 ఏళ్ళ వారంటీ వివరాలకు సంప్ర: 7674041416

PLOT FOR SALE

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

Plot for Sale: 5 Cents Site for Sale in Nandamuri Nagar, S.No.25 Second Left From KLD Road. Cont: 9849094047.

అనంతపురం టౌన్, సూర్యనగర్ నందు LNS గార్మెంట్స్ వెనుక LP No: 149/90, ప్లాట్‌నంబర్ 10 తూర్పుఫేస్ 2.92 సెంట్లు (15x85) ప్లాట్ అమ్మబడును. సెల్: 9440285259

ఏటీపీ To చెన్నైరోడ్, అనంతలక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజి ఎదురుగా ఇటుకలపల్లి దగ్గర కమర్షియల్‌కు అనుకూలంగా ఉన్న 12 సెంట్లు ప్రైవేటిట్ అమ్మబడును. (డైరెక్ట్) సెల్: 9440285259.

ATP Kadiri Rd., Vinsent Depaul School Opp రోడ్ నుంచి 3rd Bit AHUDA అప్రూవ్డ్, North 40ft West 30ft రోడ్, Corner 10 Cents Sale 9581196786.

TO LET

Tolet for 2 BHK House (2nd Floor), Behind Rajiv Children's Park, APHB-LIG Colony, Anantapur. Cell No: 8121174494.

COMMERCIAL

ATP టౌన్, గుత్తి రోడ్డు నందు ఉమా గోడౌన్ ఎదురుగా 25x100, 20x100 సైజు గల కోళ్ళఫారములు బాడుగకు ఇవ్వబడును. సంప్ర: 9440093337.

JOBS

Required Sales exicutives for Tanishq Jewellery Store, Inter Pass with Retail Experieance. Tanishq Jewellery, R.F. Road, ATP. 9441719143.

Urgent Civil Site Supervisors Required with or without Experience. Location Karnataka. Contact: 9347083151.

Wanted MNC Company in M/F MCA, MBA, B.Tech Any Degree. Salary: 25k to 36k. Ph: 8522010369, 9493086369

Required ITI/ Diploma in Electricals / Electronics Candidates with without Exp. for UPS & Stabilizer Service Engineers & Marketing Executives At Anantapur, Tirupathi, Kadapa. Cont: Techser Power Solutions Pvt. Ltd., Cell: 9849770651

Home Tutor Required for School Student. Preferably Degree Students Needed. Sai Nagar, Anantapur. Cell: 9573225322.

రామకృష్ణగ్రూప్ (AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 96764 91122, 95736 91122.

ATP టౌన్ శ్రీనగర్ కాలనీ, 80 Fts రోడ్, అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉన్న దరూర్ లైఫ్ స్టూడియో (జిమ్ సెంటర్/ స్విమ్మింగ్ అకాడమీ) నందు సూపర్‌వైజర్స్/ రిసెప్షనిస్ట్/ క్లీనర్స్/ సెక్యూరిటీ స్టాఫ్‌గా పనిచేయడానికి ఆసక్తి కల్గినవారు సంప్రదించండి. ✆ 9381625959, 7013173562.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్‌క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆ 98491 22077.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో॥వసతి. చదువు: డిగ్రీ 6301328519

ప్రభుత్వ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేయుటకు కం. ఆపరేటర్లు, అటెండర్స్, సూపర్‌వైజర్లు కావలెను. జీతం. 16500. ✆ 98487 71117.

నరసింహా హీరో రాంనగర్ టూ వీలర్ షోరూం నందు జాబ్‌చేయుటకు ఫ్రంట్‌లైన్ సూపర్‌వైజర్, టెలికాలర్లు కావలెను. సంప్రదించండి.: 9951300882.

ATPలో లేడీ హాస్టల్‌లో ఉండి పనిచేయుటకు లేడీ వార్డెన్స్, బాయ్స్ హాస్టల్ నందు బాయ్స్ వార్డెన్ 35 సం॥లోపు వారు కావలెను. మంచి జీతం. రూ+భో॥ ఫ్రీ. సెల్: 9491787979.

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషంట్లు సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+మంచి జీతం 82475 00574, 92814 52838

అమరావతికి చుట్టుపక్కల సిఆర్‌డిఏ అనుమతులతో విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ & అపార్ట్మెంట్స్ సేల్ చేయుటకు మార్కెటింగ్ టీం లీడర్స్, ఏజెంట్స్ కావలెను. 98859 26888: 79814 15262.

FACULTY/ TEACHERS

Wanted Experienced Female Staff for Science and English Subject (3 to 5 Classes) to Work in Blossoms School, Aravinda Nagar, ATP. Mob: 9030777676.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆ 9848782131 Nov25-Dec5

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU Classifieds 5 లైన్ల ప్రకటన రూ. 395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ప్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...

వివరాలకు: 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

అరాచకాలు సృష్టించాలని చూస్తే ఊరుకోం

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్

మాట్లాడుతున్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్

హిందూపురం, న్యూస్‌టుడే: రోడ్లపై అరాచకాలు చేయటం, ముఠాగా మారి గంజాయి విక్రయించటం, నకిలీ మద్యం సరఫరా చేస్తూ మహిళలను వైకాపా నాయకులు రాష్ట్రంలో వేధిస్తుంటే చూస్తూ ఊరుకోమని తోక కత్తిరిస్తామని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ హెచ్చరించారు. హిందూపురంలో శనివారం ఆయన పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం వైకాపా నాయకులకు ఇష్టం లేదన్నారు. విశాఖపట్నంలో వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి మత్తుమందుతో పట్టుబడ్డారన్నారు. పోలీసు అధికారులకు నేడు ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో వైకాపా వారు కోరుతున్నది అభివృద్ధా? అరాచకమా అని ప్రశ్నించారు. వైకాపా పాలనలో గంజాయి విచ్చలవిడిగా విక్రయాలు చేయటంతో ఎంతో మంది యువత దీని బారినపడి బానిసలుగా మారిపోయారని ఆరోపించారు. దీనిని అరికట్టి యువతను సక్రమైన మార్గంలో పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వం, పోలీసులదన్నారు. రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్లు పర్వీన్‌భాను, మంజునాథ్, భవానిరవికుమార్, మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ఎమ్మెల్యే కార్యదర్శి వీరయ్య, తెదేపా నియోజకవర్గం సమన్వయకర్త శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మస్కట్‌లో నరకం చూస్తున్నా

వీడియోలో గుంతకల్లు మహిళ వేదన

వీడియోలో జుబేదాబేగం

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: 'నేను 9 నెలల క్రితం మస్కట్ వచ్చా. ఇక్కడ నరకం చూస్తున్నా. తిండి సరిగా లేదు. లోబీపీ వచ్చింది. ఫైల్స్ సమస్య ఉంది. దాదాపు 20 గంటలూ పని చేయిస్తూ హింసిస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఉంటే చచ్చిపోతాను. ఇండియాకు రావాలంటే ఏజెంట్ రూ.2లక్షలు కట్టాలని అంటున్నాడు. సీఎం సార్, లోకేశ్ సార్, పవన్‌కల్యాణ్ సార్, జయరామ్ సార్ నన్ను మన దేశానికి రప్పించండి. దయచేసి నన్ను కాపాడండి' అంటూ గుంతకల్లు పట్టణానికి చెందిన జుబేదాబేగం సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపింది. ఆమె కుటుంబ సభ్యుడు ఖాదర్ తెలిపిన వివరాలు.. గుంతకల్లులోని దోనిముక్కల రోడ్డు ఏరియాలో ఉంటున్న జుబేదాబేగం కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త అలీబాష, రెండేళ్ల పాపను వదిలి కడపకు చెందిన ఏజెంటు ద్వారా 9 నెలల క్రితం మస్కట్‌లో పని చేయడానికి వెళ్లింది. మూడు నెలల తర్వాత యజమానులు నరకయాతన చూపడం మొదలుపెట్టారు. తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియోలో కన్నీటిపర్యంతమైంది.

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేలా చొరవ చూపండి

మంత్రికి ప్రజాప్రతినిధుల విన్నపం



మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

ఈనాడు, అనంతపురం: వెనకబడిన వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియ వేగవంతమయ్యేలా చొరవ చూపాలని మంత్రి లోకేశ్‌కు వాల్మీకి ప్రజాప్రతినిధులు కాలవ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం, అంబికా లక్ష్మీనారాయణ వినతిపత్రం అందించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నందున వాల్మీకి బోయ సమాజం న్యాయమైన హక్కులను పొందుతామని ఎంతో ఆశగా ఉందని తెలిపారు. 2016లో ప్రొఫెసర్ సత్యపాల్‌ను ఏకసభ్య కమిషన్‌గా నియమించి సమగ్ర అధ్యయనం చేయమని చంద్రబాబు ఆదేశించినట్లు గుర్తుచేశారు. 2017లో అసెంబ్లీలో ఇదే అంశంపై తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు. తదనంతరం భారత జనగణన కమిషన్ ఉప డైరెక్టర్ జనరల్ అడిగిన ప్రశ్నలకు 2019లో అధికారంలో ఉన్న వైకాపా తగిన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఒకే ఉన్నందున పొరుగు రాష్ట్రం కర్ణాటక వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించిందన్నారు. రాష్ట్రంలోనూ వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చే ప్రక్రియను వేగవంతం చేసేలా కేంద్రానికి నివేదిక అందించాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు ఆర్లయ్య

కొత్తచెరువు, న్యూస్‌టుడే: గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్లయ్య, జిల్లా అధ్యక్షుడు చౌడప్ప పేర్కొన్నారు. కొత్తచెరువు మేజరు పంచాయతీ కార్యాలయంలో శనివారం ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ప్రారంభం నుంచి అర్హత కలిగిన ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు కాలేదు. నిర్ణీత గడువు లోపు మంజూరు చేయాలని కోరారు. ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ప్రతి ఉద్యోగికి స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి. గతంలో వాలంటీర్లు నిర్వహించిన ఇంటింటి సర్వేల నుంచి విముక్తి కలిగించి సచివాలయ విధులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. రోజువారి కార్యాచరణపై జాబ్ చార్ట్ రూపొందించాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీల విధానం మేరకు వెబ్ బేస్డ్ ఆటోమేటెడ్ పోర్టల్ ద్వారా బదిలీలు నిర్వహిస్తే అందరికి సమాన అవకాశాలు లభిస్తాయన్నారు. సెలవు, పండుగ రోజుల్లో విధుల నుంచి మినహాయించి అత్యవసర సేవలకు రొటేషన్ విధానాన్ని అమలు చేయాలి. రీ క్యాగిరైజేషన్‌లో డిజిటల్ అసిస్టెంట్లకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో ఐకాస నాయకులు పద్మనాభరావు, పద్మ, తుకారాం, చంద్రశేఖర, విశ్వనాథ్, నాగరాజు, భార్గవ్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో పరిమళించిన చిన్నారి

పతకంతో మెరిసిన పి.జాహ్నవి

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: విశాఖపట్టణంలో శనివారం రాత్రి జరిగిన రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడల అండర్-14 విభాగం ఈత పోటీల్లో జిల్లాకు చెందిన పి.జాహ్నవి గుబాళించింది. 200 మీ. వ్యక్తిగత మెడ్లీ విభాగంలో ఆ బాలిక రజత పతకం సాధించింది. జిల్లా నుంచి పలువురు బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నప్పటికీ ఈ బాలిక మాత్రమే పతకంతో మెరిసింది. ఆరో తరగతి చదువుతున్న బాలిక కఠోర సాధనతో పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది.



శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము

కదిరి పట్టణము, శ్రీ సత్యసాయి జిల్లా . Ph.No.9491000739

e-Procurement Tender Notice Dt: 08-11-2025

దేవస్థానములో, దేవస్థానమునకు సంబంధించిన ప్రదేశములలో NAS టెక్నాలజీ సిస్టమ్‌తో కూడిన CC కెమెరాలను ఏర్పాటుచేయుటకు గాను CC Cameras, Hard Disks, Cables మొదలగు వస్తువులు సప్లయిచేయుటకు e-Procurement ద్వారా ఆన్ లైన్ ఇ-టెండర్లు కోరడమైనది. వివరములకు https://tender.apeprocurement.gov.in వెబ్ సైట్ ను చూడగలరు.

సం/- వెండిదండి శ్రీనివాసరెడ్డి, ఉపకమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.

హెచ్చెల్సీ కాలువలో గుర్తు తెలియని మృతదేహాల లభ్యం

బొమ్మనహాళ్, డి.హీరేహాళ్: తుంగభద్ర ఎగువ కాలువలో నీటి ప్రవాహంలో శనివారం రెండు గుర్తు తెలియని మృతదేహాలు కొట్టుకొచ్చాయి. స్థానికుల కథనం మేరకు.. ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో నీటిలో పడి ఉండొచ్చు స్థానికులు చెబుతున్నారు. 116వ కిలోమీటరు వద్ద ఇటీవల కూలిన హెడ్‌రెగ్యులేటర్ దిమ్మెలో మహిళా శవం ఇరుక్కుపోయిందన్నారు. కొంత దూరంలో 117వ కి.మీ వద్ద మరో పురుషుడి మృతదేహం కనిపించడం గమనార్హం. ఒకేసారి పురుష, మహిళా శవాలు ప్రవాహంలో కొట్టుకు రావడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై డి.హీరేహాళ్, బొమ్మనహాళ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.

రాయదుర్గం
• రాయదుర్గం • కళ్యాణదుర్గం • ఉరవకొండ

బస్సు ఎక్కడానికి గుంపుగా చేరిన మహిళలు

కిక్కిరిసిన ఉరవకొండ బస్టాండ్

ఉరవకొండ, న్యూస్‌టుడే: కార్తిక మాసం.. పైగా ఉచిత బస్సు ప్రయాణం కావడంతో ప్రయాణికుల రద్దీ అధికమైంది. రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో ఉరవకొండ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం మహిళలతో కిక్కిరిసింది. అత్యధిక మంది మహిళలు ఆలయాలకు వెళ్తూ కనిపించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమల్లోకి తేవడంతో ఈ పరిస్థితి నెలకొంది. గుంతకల్లు, అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం బస్సులు జనాలతో నిండిపోయాయి.

‘మంత్రిని అపార్థం చేసుకోకండి’

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: కనకదాస విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కళ్యాణదుర్గం వచ్చిన మంత్రి నారా లోకేశ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయకపోవడాన్ని అపార్థం చేసుకోవద్దని తెదేపా దళిత సంఘాల నాయకులు అన్నారు. శనివారం స్థానిక ఎన్టీఆర్ భవన్‌లో విలేకర్లతో మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం ఎక్కడా ఏ విగ్రహానికి పూలమాల వేయలేదని చెప్పారు. కార్యక్రమంలో సింగిల్‌విండో డైరెక్టర్ నారాయణ, సర్పంచి కుమార్, మాజీ జడ్పీటీసీ సభ్యులు కొల్లప్ప, మాజీ సర్పంచులు నరసింహులు, రామాంజి, మాజీ ఎంపీపీ దీనమ్మ, దళిత సంఘాల నాయకులు సురేంద్ర, ఓబయ్య పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

రాయదుర్గం పట్టణం: 9666888046
కళ్యాణదుర్గం గ్రామీణం: 9985668661
ఉరవకొండ: 8008573071

సమస్య : సోమలాపురంలోని జనతా కాలనీలో డ్రైనేజీ కాలువలో మురుగు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. **- రమేష్, గ్రామస్థుడు**
సమాధానం : తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. **- వేణుగోపాల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి**
సమస్య : ఓబుళాపురం గ్రామంలోని సచివాలయం ముందు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త, చెదారం పేరుకుపోయింది. **- వెంకటేశులు, స్థానికుడు**
సమాధానం: పేరుకుపోయిన చెత్తను తొలగింపజేస్తాం. **- మల్లికార్జున, సర్పంచి, ఓబుళాపురం**
సమస్య: జాజరకల్లులో అంగన్‌వాడీ కేంద్రం వెనకవైపు ఉన్న పశువుల నీటితొట్టె మరమ్మతుకు గురవడంతో నిరుపయోగంగా మారింది. **- గంగాధర్, జాజరకల్లు**
సమాధానం: నీటితొట్టెకు మరమ్మతులు చేయిస్తాం. **- దాసనాయక్, ఎంపీడీవో డి.హీరేహాళ్**
- న్యూస్‌టుడే, డి.హీరేహాళ్
సమస్య : లింగదీర్లపల్లి వెళ్లే రోడ్డుకిరువైపులా ఏపుగా కంపచెట్లు పెరిగిపోయాయి. తొలగించండి. **- తిప్పేస్వామి, బచ్చేహళ్లి**
సమాధానం : కంపచెట్ల తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. **- జిలాన్‌భాషా, ఎంపీడీఓ**
సమస్య : బచ్చేహళ్లి గేట్ వద్ద బస్‌షెల్టర్‌ను నిర్మించాలి. - నరసింహులు, గ్రామస్థుడు
సమాధానం : స్థలాన్ని పరిశీలించి బస్‌షెల్టర్ నిర్మాణానికి చర్యలు చేపడతాం. **- రఘురామ్‌రావు, ఈవోఆర్డీ**
- న్యూస్‌టుడే, శెట్టూరు

శ్రమదానంతో గుంతలు పూడ్చారు

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: మండలంలోని దర్గాహొన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఎట్టకేలకు తెదేపా నాయకుడు, వాల్మీకి సంఘం మండల అధ్యక్షుడు కేపీ వన్నూరు స్వామి ముందుకు వచ్చి గుంతలకు కంకర, ఎర్ర మట్టి తోలి చదును చేయించారు. ‘ఈనాడు’లో శుక్రవారం ‘వీధులన్నీ మురుగుమయం’ శీర్షికన చిత్రం కథనం ప్రచురితమైన సంగతి విదితమే. శ్రమదానంతో గుంతలు చదును చేయించిన వన్నూరుస్వామికి గ్రామస్థులు అభినందించారు.

చిట్టి చేతులు.. అందమైన కళాకృతులు

రాయదుర్గం పట్టణం, బొమ్మనహాళ్, న్యూస్‌టుడే: పాఠశాలల్లో విద్యార్థినులకు ప్రభుత్వం వివిధ అంశాలపై ఇస్తున్న ప్రత్యేక శిక్షణను పలువురు విద్యార్థినులు అందిపుచ్చుకుంటున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ కేజీబీవీ విద్యార్థినులు ఈ విషయంలో ప్రతిభ చాటుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చేతి అల్లికలు, యంత్రాలతో దుస్తులు కుట్టడంతో పాటు ఎంబ్రాయిడరీ వర్క్ ద్వారా పూలు, ఇతర అందమైన అల్లికలు చేస్తున్నారు. రంగుల పేపర్లతో వివిధ కళాకృతులు తయారు చేయడం, ఖాళీ సీసాలకు రంగులు వేసి అందులో వివిధ రకాల పూలు ఏర్పాటు చేస్తున్నారు.

తయారు చేసిన కళాకృతులతో విద్యార్థినులు

ఆకట్టుకుంటున్న చేతి అల్లికలు..

వస్త్రాలపై చెట్లు, పక్షులు, పూలతో పాటు వివిధ కళాకృతుల చేతి అల్లికలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ ఉపాధ్యాయిని సుధ, కుట్టు, అల్లికల ఉపాధ్యాయిని కీర్తి ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో నేర్చుకున్న వాటిని ఇళ్లలో తయారు చేసేలా ప్రోత్సహిస్తున్నారు.

సెలవుల్లో ప్రత్యేక నిఘా..

కేజీబీవీలో బాలికలు సభలు, సమావేశాల నిర్వహణకు అవసరమైన అలంకరణ సామగ్రిని కూడా సొంతంగా తయారు చేయిస్తున్నారు. సెలవుల్లో ఇళ్లలోనూ ఈ నైపుణ్యాన్ని ఉపయోగించుకునేలా ప్రత్యేకాధికారిణి కమలమ్మ విద్యార్థినుల ఇళ్లకు సిబ్బందిని పంపి పరిశీలిస్తున్నారు. పదో తరగతికి చెందిన అర్చన, అమృత సాయి, తొమ్మిదో తరగతి చదువుతున్న అనూష, మౌనిక, కీర్తి, శశికళ, మేఘన, వైష్ణవి, శిరీష వివిధ కళాకృతులు అందంగా తయారు చేస్తున్నారు.

ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం

- కమలమ్మ, ఎస్‌వో, బొమ్మనహాళ్
ప్రస్తుతం కేజీబీవీలో బాలికలకు కుట్టు, అల్లికలతో పాటు ఎంబ్రాయిడరీపై రోజూ తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యార్థినుల ఆసక్తిని బట్టి ఆయా అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.

కనకదాస విగ్రహం వద్ద కలశాలతో మహిళలు

మంత్రి లోకేశ్‌కు గొర్రెపిల్లను అందజేస్తున్న కురుబ నాయకులు

వైభవంగా భక్త కనకదాస జయంత్యుత్సవం

కళ్యాణదుర్గంలో భక్త కనకదాస జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలో కనకదాస విగ్రహావిష్కరణ చేసి.. బహిరంగ సభలో మాట్లాడారు. కురుబలు, స్థానికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. **- న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం**

ఉత్సాహంగా సభకు తరలివస్తూ..

కోలాహలంగా రాతిదూలం లాగుడు పోటీలు

కణేకల్లు, న్యూస్‌టుడే : మండలంలోని హులికెర గ్రామంలో గజగౌరి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయి ఎద్దుల రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా జరిగాయి. శనివారం ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన అద్దంకి మస్తాన్‌యాదవ్ ఎద్దులు ప్రథమ బహుమతి రూ.20వేలు, బొమ్మనహాళ్ మండల గోవిందవాడ గురుస్వామికి చెందిన ఎద్దులు ద్వితీయ స్థానం పొంది రూ.15వేలు అందుకున్నాయి. పులికొండ మాదవరాజు, లింగదహాళ్ ఎర్రిస్వామి ఎద్దులు మూడు, నాల్గో స్థానాల్లో నిలిచి రూ.7,500చొప్పున సమాన బహుమతి అందుకున్నాయి. ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్ల గాలి శీనప్ప ఎద్దులు ఐదో బహుమతి రూ.3వేల రూపాయలు గెలుచుకున్నాయి. తెదేపా నాయకులు నగేష్‌రెడ్డి, వెంకటరెడ్డి, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.

మురడిలో ఆంజనేయస్వామి

వద్రవన్నూరులో..

బొమ్మనహాళ్‌లో

ఉరవకొండ: ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు

ఆలయాలకు కార్తిక శోభ

డి.హీరేహాళ్, న్యూస్‌టుడే: మండలంలోని మురడి గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో కార్తికమాసం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు రామాంజినేయులు, పవన్ వేకువజామున నుంచి స్వామివారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, వెండి కవచాలంకరణ, ఆకుపూజ, ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. మహిళలు ఆలయంలో దీపాలు వెలిగించి, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్దఎత్తున పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు.

బొమ్మనహాళ్ : నేమకల్లు గ్రామంలో వెలిసిన అంజన్నకు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శ్రీనాథ్ పాల్గొన్నారు. 15న కార్తిక మాసం చివరి శనివారం సందర్భంగా కార్తిక దీపోత్సవం, పూల రథోత్సవం జరగుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

రాయదుర్గం గ్రామీణం: మండలంలోని వద్రవన్నూరు, టి.వీరాపురం, గ్రామదట్ల, కెంచానపల్లి, కాశీపురం, వేపరాళ్ల, కదరంపల్లి, చదం గొల్లలదొడ్డి, పల్లేపల్లి, మల్లాపురం తదితర గ్రామాల్లో గౌరమ్మ వేడుకలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. దేవిని ప్రతిష్ఠించి పవిత్ర జలాలతో గంగపూజ చేసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం మేళతాళాల నడుమ వేదవతి హగరి, గ్రామాల్లోని బావుల్లో నిమజ్జనం చేశారు.

అంబాపురంలో ఊరేగింపు..

కణేకల్లు : మండలంలోని హులికెర, కణేకల్లు తదితర గ్రామాల్లో భక్తులు గజగౌరీదేవికి మహిళలు చక్కెర హారతులు సమర్పించారు. అనంతరం ఊరేగింపు వైభవంగా సాగింది. యువతీయువకులు నృత్యాలతో సందడి చేశారు.

బొమ్మనహాళ్ : మండలంలోని వివిధ గ్రామాల్లో గజగౌరీదేవికి శనివారం చక్కెర హారతులతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొమ్మనహాళ్, బండూరు, నేమకల్లు, కొలగానహళ్లి, మైలాపురం తదితర గ్రామాల్లో దేవిని మంటపాల్లో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు.

ఉరవకొండ: మండలంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తిక మాసం కావడంతో ఉమ్మడి అనంత జిల్లాతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, నారసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లోని జలపాతం, పచ్చందాల మధ్య వారు సరదా గడిపారు.

మురుగును తొలగింపజేసిన మాజీ సర్పంచి

బొమ్మనహాళ్, న్యూస్‌టుడే : మండలంలోని దర్గాహొన్నూరు గ్రామంలో హొన్నూరు స్వామి ఉరుసు సందర్భంగా దర్గా ఎదుట, సచివాలయం వద్ద ఉన్న మురుగును మాజీ సర్పంచి తొలగింపజేశారు. కేశప్ప సొంత ఖర్చుతో ఇసుక తోలించి, జేసీబీతో చదును చేయించారు. ఇటీవల కురిసిన వర్షాలకు మురుగు పేరుకుపోయి ప్రజలు నానా అవస్థలు పడేవారు. గమనించి తెదేపా సీనియర్ నాయకుడు కేశప్ప ఆధ్వర్యంలో తెదేపా నాయకులు నాగరాజు, మహమ్మద్ రఫీ, ముక్కన్న, ఆనంద్, సంతోష్, వన్నూరప్ప తదితరులు ఈ కార్యానికి ముందుకొచ్చారు. దీంతో దర్గా కమిటీ సభ్యులు, ప్రజలు, మాజీ సర్పంచిని అభినందించారు.

దుర్గం సుందరీకరణ పనుల ప్రారంభం

● రూ.7.5 లక్షల కేటాయింపు

రాయదుర్గం, న్యూస్‌టుడే: పట్టణంలోని లక్ష్మీబజారులో డివైడర్ల మధ్య సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. నెల రోజుల క్రితం డివైడర్ల మధ్య ఉన్న పిచ్చిమొక్కలు, మట్టిని తొలగించి పలు కారణాలతో గుత్తేదారులు నిలిపేయగా ప్రస్తుతం మళ్లీ పనులు మొదలుపెట్టారు. పాత మట్టిని నాలుగడుగుల మేర తొలగించి మొక్కల పెంపకానికి కొంతమేర అనువైన చెరువు మట్టితో నింపారు. ఆ మట్టి అనువు కాకపోతే ఇతర మట్టిని కూడా సిద్ధం చేస్తున్నారు.

డివైడర్ల మధ్య మొక్కలు పెంచేందుకు వేసిన ఎర్రమట్టి

ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా..

పట్టణంలో భారీ వర్షం కురిస్తే వరద నీరు లక్ష్మీబజారులో చేరుతుంది. ఆ సమయంలో వ్యాపార దుకాణాల్లోకి నీరు చేరకుండా సాఫీగా వెళ్లేందుకు డివైడర్ల మధ్య ఐదారు చోట్ల గ్రిల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు డివైడర్లు ఎక్కువ పొడవు ఉండటంతో ట్రాఫిక్ సమస్యలతో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

★ వినాయక కూడలిలో బస్సులు రివర్స్ చేసే సమయంలో కర్ణాటక ఆర్టీసీ బస్సు కింద ఒకరు పడి మరణించారు. ఇక ముందు ప్రమాదాలు జరగకుండా వినాయక సర్కిల్, పాత బస్టాండు, ప్రభుత్వాసుపత్రి, ఇండేన్ గ్యాస్ వద్ద కణేకల్లు రోడ్డుకు వెళ్లేందుకు డివైడర్లను వెడల్పు చేశారు.

★ వాటి మధ్య అందాన్నిచ్చే ఐదారు రకాల మొక్కలను అధికారులు ఎంపిక చేశారు. త్వరలో వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయమై మున్సిపల్ ఏఈ. నరసింహులును వివరణ కోరగా పనులు వేగవంతం చేసి నెల రోజుల్లోగా మొక్కలునాటే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు.

రహదారి.. కోతకు గురి

మండలంలోని పుల్లంపల్లి నుంచి ఆదిగానిపల్లికి వెళ్లే రోడ్డులో వర్షపు నీటి ప్రవాహంతో కోతకు గురై, చప్టా కూలిపోయి ప్రమాదకరంగా మారింది. రాత్రిళ్లు వాహనచోదకులకు సరిగా కనిపించక ప్రమాదాలకు గురయ్యే ఆస్కారం ఉంది. గుంత పూడ్చేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కణేకల్లు**

స్తంభానికి పచ్చని తీగలు

విడపనకల్లు మండలం హావళిగి గ్రామంలోని రహదారికి ఆనుకొని ఉన్న విద్యుత్తు విద్యుత్తు స్తంభానికి పైవరకు పిచ్చి మొక్కల తీగలు కమ్మేశాయి. విద్యుత్తు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల పలు చోట్ల స్తంభాలు, నియంత్రికల పరిస్థితి ఇలానే ఉంది. దీని వల్ల సరఫరాలో తరచు అంతరాయం ఏర్పడుతుండటంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తీగలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, విడపనకల్లు**

నిరుపయోగం.. సామాజిక భవనం

మండలంలోని తెనగల్లు గ్రామంలో 13 ఏళ్ల క్రితం కురబ సామాజిక వర్గం కోసం గతంలో రూ.4 లక్షల వ్యయంతో కనకదాస కమ్యూనిటీ భవనం నిర్మించారు. అయితే ఇది నాలుగేళ్లుగా నిరుపయోగంగా మారింది. దాంతో భవనం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయి తీవ్ర అపరిశుభ్రత నెలకొంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి, భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కుందుర్పి**

చేతిపంపు ఇలా.. తాగునీరెలా!

మండలంలోని జానంపల్లి గ్రామంలో గ్రామస్థులు, విద్యార్థుల తాగునీటి సౌకర్యార్థం పాఠశాల ఆవరణలో గతంలో ఏర్పాటు చేసిన చేతిపంపు పూడిపోయింది. చేతి పంపు నేలను తాకుతూ నీరు తోడుకునేందుకు వీలులేకుండా వృథాగా ఉంది. ప్రస్తుతం గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి పూడిక తీయించి వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కుందుర్పి**

మానవతా విలువలకు ప్రతీక

కళ్యాణదుర్గం: భక్త కనకదాస బోధనలు సమానత్వం, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తాయని వైకాపా సమన్వయకర్త తలారి రంగయ్య అన్నారు. శనివారం భక్త కనకదాస జయంతిని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర నాయకుడు తిప్పేస్వామి, దొడగట్ట నారాయణ, మాజీ మున్సిపల్ ఛైర్మన్ రాజ్‌కుమార్, బిక్కి నాగలక్ష్మి, ఎంపీపీలు మారుతమ్మ, ఆంజనేయులు, భీమేష్ పాల్గొన్నారు.

కనకదాస చిత్రపటం వద్ద వైకాపా సమన్వయకర్త తలారి రంగయ్య, వైకాపా నాయకులు

నిరుపయోగంగా కేటీఎస్ ఛానల్

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని వేపరాళ్ల క్రాస్ వద్ద కాజ్‌వే వేదవతి హగరి పక్కన ఉన్న కణేకల్లు చెరువుకు వెళ్లే కేటీఎస్ ఛానల్ నిండా కంపచెట్లు, మట్టి పేరుకుపోవడంతో నిరుపయోగంగా మారింది. వేదవతి హగరిలో వృథాగా కిందికి పారే నీటిని కణేకల్లు వద్ద ఉన్న చిక్కణ్ణేశ్వర ఒడయార్ చెరువుకు మళ్లిస్తారు. బీటీ ప్రాజెక్టు నుంచి 15 రోజులుగా వేదవతి హగరి నదిలో నీరంతా కిందికి పారుతున్నాయి. హగరి వద్ద నూతనంగా నిర్మించిన వంతెన పక్కన కేటీఎస్ ఛానల్ నిర్మించి మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. కానీ దానిని పట్టించుకోకపోవడంతో నీరు కాలువ ద్వారా చెరువులోకి వెళ్లడం లేదు.

★ గతంలో వేదవతి హగరిలో వృథాగా వెళ్తున్న నీటిని హెచ్చెల్సీ అధికారులు కేటీఎస్ ఛానల్ ద్వారా కణేకల్లు చెరువుకు మళ్లించేవారు. ప్రస్తుతం కూడా నీరు మళ్లించి ఉంటే దాదాపు రెండు టీఎంసీల నీరు ఆదా అయ్యేవని ప్రజలు చర్చించుకుంటున్నారు. సంబంధిత హెచ్చెల్సీ అధికారులు కేటీఎస్ ఛానల్‌కు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

వేపరాళ్ల క్రాస్ వద్ద కేటీఎస్ ఛానల్‌లో పేరుకున్న మట్టి

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ లోకేశ్‌కు వినతి

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సంస్థలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు, నియోజకవర్గ కోశాధికారి పవన్‌కుమార్‌లు విన్నవించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, జీవో 77ను రద్దు చేయాలని కోరారు. మండలాల్లో జూనియర్ కళాశాలను నిర్మించాలన్నారు. కామన్ పీజీ సెట్ విధానాన్ని రద్దుచేయాలని విన్నవించారు.

జిల్లాస్థాయి పోటీలకు విద్యార్థులు

కుందుర్పి, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు.. జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు మండల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపీచంద్, ఫిజికల్ డైరెక్టర్ వీరేశ్ తెలిపారు. శెట్టూరు మండలంలో నిర్వహించిన డివిజనల్ స్థాయి పాఠశాలల క్రీడాపోటీలో ప్రతిభ కనబరిచారన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది విద్యార్థులను అభినందించారు.

స్వామికి సమర్పించడానికి ఊరేగింపుగా పూలహారాలు తీసుకొస్తున్న దర్గా కమిటీ సభ్యులు

హొన్నూరుస్వామికి ఘనంగా దీపారాధన

దర్గాహొన్నూరు(బొమ్మనహాళ్), న్యూస్‌టుడే : మండలంలోని దర్గాహొన్నూరు గ్రామంలో వెలిసిన హొన్నూరుస్వామి ఉత్సవాల్లో భాగంగా శనివారం మొదటి దీపారాధన పూజలు వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామికి చక్కెర చదివింపులు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం రెండో దీపారాధన, సోమవారం అర్ధరాత్రి దాటిన తరవాత దేవుడి సవారీ జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రాంతాల నుంచి హాజరయ్యే భక్తులకు బళ్లారి, రాయదుర్గం, ఉరవకొండ, అనంతపురం, కళ్యాణదుర్గం నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని గ్రామస్థులు కోరారు.

చదువు.. వ్యక్తిత్వ వికాసంలో తర్ఫీదు

■ పేద విద్యార్థులకు ఉపకరిస్తున్న విద్యా వికాస కేంద్రాలు

ఉరవకొండ, న్యూస్‌టుడే: నేటి తరం విద్యార్థులకు విద్యలో పునాది సరిగా లేకపోవడం.. సంస్కృతి, సంప్రదాయాలు తెలియకపోవడం అనేక మంది విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే చదువులకు దూరం కావడం.. ఫలితంగా చిన్న వయసులోనే పెడదారి పట్టడం చూస్తున్నాం. దీనిని గుర్తించిన ఓ సంస్థ వారికి చదువుతో పాటు మంచిని నింపాలని నిర్ణయించుకుంది.

హోంవర్క్.. ధ్యానం

ఉరవకొండకు చెందిన నిస్వార్థ ఫౌండేషన్ ప్రభుత్వ బడుల్లో చదివే 4 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ట్యూషన్లు నిర్వహిస్తోంది. విద్యా వికాస కేంద్రాల పేరుతో మూడేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగిస్తోంది. ప్రస్తుతం పట్టణంలోని పాతపేట, ఎస్ఎల్ఎన్ కాలనీ, గాంధీబజార్, ఇందిరానగర్‌లలో ట్యూషన్లు నడిపిస్తున్నారు. సుమారు 200 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఉదయం యోగా, ప్రాణాయామం, ధ్యానంతో పాటు నైతిక విలువలపై శిక్షణ ఇస్తున్నారు. సాయంత్రం ముందుగా పాఠశాలల్లో ఇచ్చిన హోంవర్క్ చేయిస్తారు.

★ ప్రతి ఆదివారం కరాటే, చేతిరాతలో నిష్ణాతుల చేత తర్ఫీదు ఇప్పిస్తున్నారు. నెలకోసారి క్షేత్ర పర్యటనలో భాగంగా చారిత్రక, పర్యాటక ప్రదేశాలను చూపిస్తూ, ప్రాధాన్యతలను వివరిస్తారు. ★

సామాజిక అంశాలపై అవగాహన..

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో సామాజిక స్పృహ నింపుతున్నారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడంతో పాటు సామాజిక సేవల్లో పాలుపంచుకునేలా అవగాహన కల్పిస్తారు. చదువుతో ఈ మూడు అంశాల్లో వారు రాణిస్తే భవిష్యత్తులో ఉత్తమ లక్ష్యాన్ని అందుకుంటారన్నది సంస్థ ప్రతినిధుల ముఖ్య ఉద్దేశం. ట్యూటర్లను నియమించి, వారికి దాతల సహకారంతో నెలకు రూ.4 వేలు గౌరవ వేతనాన్ని అందిస్తోంది.

యోగా సాధనలో విద్యార్థులు

చరవాణులకు అంకితం కారాదని

- వెంకట, నిస్వార్థ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు
పాఠశాలల లేని సమయాల్లో విద్యార్థులు చరవాణులకు, టీవీలకు అంకితం అవుతున్నారు. తల్లిదండ్రులకు తీరిక లేక వారిని దృష్టిని మరల్చడం ఇబ్బందిగా మారింది. ఇలాంటి తరుణంలో వారిని మంచి మార్గాల్లో నడిపించాలనే సదుద్దేశంతో ప్రత్యేక ట్యూషన్లు ఏర్పాటు చేశాం. మరింత సమర్థంగా నిర్వహిస్తూ, విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాం.

నేలకొరిగిన సూచిక బోర్డు

ఉరవకొండ, న్యూస్‌టుడే: జాతీయ రహదారి నిర్వహణలో అధికారుల ఉదాసీన వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. 42వ జాతీయ రహదారిలో ఉరవకొండ మండలం చిన్న ముష్టూరులో మూడు రోడ్ల కూడలి ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన సూచిక బోర్డును కంపచెట్లు కమ్మేశాయి. దీంతో వివరాలు కనిపించడంలేదని చోదకులు వాపోతున్నారు. కళ్యాణదుర్గం రహదారి నుంచి జాతీయ రహదారి మీదకు వచ్చే చోట ఏర్పాటు చేసిన సూచిక బోర్డు కింద పడిపోయి, శిథిలం అయ్యింది. ఆ దారిలో కొత్తగా వచ్చే వాహనదారులు ఎటు వెళ్లాలో అర్థం కాక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా వారు స్పందించి సూచికలను సరిగా ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. దీనిపై జాతీయ రహదారుల ఏఈఈ కుళ్లాయిరెడ్డిని వివరణ కోరగా.. త్వరితగతిన వాటిని సరి చేయిస్తామని చెప్పారు.

కళ్యాణదుర్గం రోడ్డు నుంచి జాతీయ రహదారి పైకి వచ్చే చోట కింద పడిన సూచిక బోర్డు

ద్విచక్రవాహనం నుంచి జారిపడి మహిళ మృతి

ఉరవకొండ, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన ఉరవకొండ వద్ద చోటుచేసుకుంది. మండలంలోని రాకెట్ల గ్రామానికి చెందిన మారెక్క(48) తన భర్త మారెప్పతో కలిసి శనివారం సాయంత్రం వేరు సెనగ కాయలు విక్రయించడానికి ద్విచక్రవాహనంలో ఉరవకొండకు వచ్చారు. పని ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఉరవకొండ శివారు 42వ జాతీయ రహదారిలో గుంతలో వెళ్లడంతో వాహనం కుదుపునకు గురైంది. దీంతో ఆమె జారి కిందపడి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్తతో పాటు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు వివరాలను సేకరించారు.

పబ్లిక్ నోటీసు

ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా అనంతపురం జిల్లా, విడపనకల్లు మండలం, గాజుల మల్లాపురం నివాసి అయిన **యం.విజయమోహన్, తండ్రి యం.శివరామప్ప** గారు పాల్తూరు నుండి ఉరవకొండకు ప్రయాణించు ఉద్దేశ్యంతో పాల్తూరు నందు బస్సు ఎక్కి, సీటు నందు తన బ్యాగు వుంచి అత్యవసరస్థితిలో బస్సు దిగి, తరువాత బస్సు ఎక్కి చూడగా తన బ్యాగు తస్కరించడినది. సదరుబ్యాగు నందు జత బట్టలతో పాటు మనీ పర్సునందు వుంచుకోబడిన స్టేటు బ్యాంకు ఆఫ్ ఇండియా, **చెక్కు నెం: 757080** - తేది మరియు ‘పేయి’ పేరు వ్రాయబడలేదు (Empty cheque) నా క్లయింటు సదరు బ్యాగు దొరికినవారు, లేదా తీసుకొన్నవారు, ఈ క్రింది అడ్రస్సు మరియు ఫోన్ నంబరుకు తెలియచేయవలసినదిగా కోరడమైనది.
తేది: 7-11-2025
వై.లక్ష్మినారాయణరెడ్డి, అడ్వకేటు.
9-2-289, ఉరవకొండ- 515812
అనంతపురం జిల్లా. ఫోన్.నెం: 9441639627

(c) eenadu

గుంతకల్లు

• గుంతకల్లు • శింగనమల • తాడిపత్రి

మంత్రి లోకేశ్ దృష్టికి నియోజకవర్గ సమస్యలు

మంత్రి లోకేశ్‌ను కలిసిన ఎమ్మెల్యే శ్రావణిశ్రీ, నాయకులు

బుక్కరాయసముద్రం: భక్త కనకదాసు విగ్రహావిష్కరణకు కళ్యాణదుర్గం విచ్చేసిన మంత్రి లోకేశ్‌ను ఎమ్మెల్యే శ్రావణిశ్రీ, ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కేశవరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు తదితరులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను విన్నవించారు. గార్లదిన్నె మండలంలో చీనీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పాలని, శింగనమల మార్కెట్ యార్డు నిర్మాణానికి నిధులు కావాలని, శింగనమల, బుక్కరాయసముద్రం మరువ వంకల దగ్గర వంతెనల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. స్పందించిన మంత్రి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు.

శృంగ మునికి మొక్కుల చెల్లింపు

శృంగ ముని, రంగరాయల చిత్రపటాలకు పూజలు

శింగనమల (బుక్కరాయసముద్రం), న్యూస్‌టుడే: శింగనమల క్రాస్‌లో వెలిసిన శృంగ మహాముని, రంగరాయలు మందిరాల్లో శనివారం విశేష పూజలు నిర్వహించారు. శింగనమల, శివపురం, బండమీదపల్లి, చక్రాయపేట, నాయన వారిపల్లి, సలకంచెరువు, గోవిందరాయుడిపేట గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వాములను దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. వర్షాలు బాగా కురిసి పంటలు పండాలని మొక్కుకున్నారు. దాత బాలరామాంజనేయులు భక్తులకు అన్నదానం చేశారు.

కురుబలకు న్యాయం చేయాలి

భక్త కనకదాస విగ్రహానికి పూలమాలలు వేస్తున్న కురుబ సంఘం నాయకులు

గుంతకల్లు, న్యూస్‌టుడే: తమ సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని కురుబ సంఘం నియోజకవర్గం అధ్యక్షుడు సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున కోరారు. పట్టణంలోని కనకదాస కూడలిలో శనివారం జరిగిన సంఘం సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. కురుబలకు చెందిన గుడిగట్ల ఆలయాల్లో పూజారులకు నెలకు రూ.7వేలు, వాటి నిర్వహణకు రూ.3వేలను కూటమి ప్రభుత్వం ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. అనంతపురం జిల్లాలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి, మరొకరికి తితిదే సభ్యుడిగా అవకాశం కల్పించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనకదాస కల్యాణ మండపానికి స్థలాన్ని కేటాయించి ప్రభుత్వమే నిర్మించాలని కోరారు. తిరుమలలో కురుబలకు స్థలాన్ని కేటాయిస్తే మఠాన్ని నిర్మించుకుంటామని తెలిపారు. పట్టణంలో 16న భక్త కనకదాస జయంతిని ఘనంగా నిర్వహిస్తామన్నారు. అదేరోజు కార్తిక వనభోజనం ఉంటుందన్నారు. తొలుత సంఘం నాయకులు కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు కదిరప్ప, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు మల్లికార్జున, మార్కెట్‌యార్డు ఉపాధ్యక్షుడు రాణాప్రతాప్, బీరప్ప ఆలయ పూజారులు బసప్ప, లింగన్న, సంఘం నాయకులు లింగన్నగౌడ్, శివన్న, సురేశ్, శివరాజ్, చంద్రహాస్ తదితరులు పాల్గొన్నారు.

భక్త కనకదాసకు ఘన నివాళి

కనకదాస చిత్రపటానికి నివాళులర్పిస్తున్న శైలజానాథ్ తదితరులు

బుక్కరాయసముద్రం: కురుబల ఆరాధ్యదైవం భక్త కనకదాస జయంతిని స్థానిక వైకాపా కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్, నాయకులు కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శైలజానాథ్ మాట్లాడుతూ భక్త కనకదాస ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, గోవిందరెడ్డి, శేషానందరెడ్డి, పార్వతి, వడియంపేట అంజి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్తు సమస్యలు తెలపండి

గుత్తి, న్యూస్‌టుడే: గుత్తి, గుత్తి ఆర్ఎస్, చెట్నేపల్లి, సూరశింగనపల్లిలో తలెత్తే విద్యుత్తు సమస్యలను ప్రజలు ఫ్యూజ్ ఆఫ్ కాల్‌సెంటర్ దృష్టికి తేవాలని ఆ శాఖ ఏడీఈ సాయిశంకర్ సూచించారు. చాలామంది ఉన్నతాధికారులకు సమస్యలపై ఫోన్లు చేస్తున్నారన్నారు. వారికి కాకుండా స్థానికంగా ఉన్న కాల్‌సెంటర్‌కు చరవాణి నంబరు 9554822823కు ఫోన్ చేయాలని, సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన వెల్లడించారు.

తారురోడ్డు నిర్మాణానికి డిమాండ్

గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే: మండల కేంద్రం గార్లదిన్నె నుంచి మర్తాడు, కోటంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వరకు తారురోడ్డు నిర్మించాలని కోరుతూ తహసీల్దారు కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేపట్టనున్నట్లు రాయలసీమ రైతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాలను శనివారం సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, నాయకులు విడుదల చేశారు. ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

అడుగడుగునా వాహన రద్దీ

❖ గంటల తరబడి నిరీక్షణ ❖ కాగితాలకే పరిమితమైన ట్రాఫిక్, క్రైమ్‌కంట్రోల్ స్టేషన్లు

కసాపురం రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్

గుంతకల్లు, న్యూస్‌టుడే: గుంతకల్లు పట్టణంలో నిమిషానికి ఒకసారి స్తంభిస్తున్న ట్రాఫిక్‌తో పాదచారులు, వాహన చోదకులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో రెండో పెద్ద పట్టణమైన గుంతకల్లులో ఇప్పటివరకు ట్రాఫిక్, క్రైమ్ కంట్రోల్ స్టేషన్లు లేకపోవడం శాపంగా మారిందని పట్టణవాసులు ఆవేదన చెందుతున్నారు. వీటిని ఏర్పాటు చేయాలని పదేళ్ల క్రితం జిల్లా అధికారులు నిర్ణయించినా అమలుకు నోచుకోవడం లేదు. సిబ్బంది కొరత, బందోబస్తు, ఇతర విధుల్లో తలమునకలై ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణ సాధ్యం కావడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.

పెరిగిన వాహనాల సంఖ్య: పట్టణంలో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు. ప్రస్తుతం 3వేలకుపైగా ఆటోలు, 25 వేలు ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు రెండువేల వరకు ఉన్నాయి. వాహనాల రద్దీతో పాటు శబ్ద, వాయు కాలుష్యంతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని, వీటికి తోడు ఇరుకు రోడ్లతో బయటకు అడుగు వేయడం గగనంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. ప్రధానంగా కసాపురం రోడ్డు, ధర్మవరం రైల్వే గేటు, రైల్వే జంక్షన్, మహాత్మాగాంధీ, తిలక్‌రోడ్లలో ఎక్కువ రద్దీ ఉంటోంది. ఒకసారి వాహనాలు నిలిచాయంటే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కనీసం గంట పడుతుంది. ఇకనైనా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు స్పందించి ట్రాఫిక్, క్రైమ్ కంట్రోల్ పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేసి వాహనాల రద్దీని నియంత్రించాలని పట్టణవాసులు, వాహనచోదకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం

గుంతకల్లు పట్టణం విస్తరించడంతో పాటు జనాభా, వాహనాల సంఖ్య బాగా పెరిగింది. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ అవసరం చాలా ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా మంజూరయ్యేలా చూస్తాం. ఉన్న సిబ్బంది లోనే కొంతమందిని కేటాయించి ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటాం.

- శ్రీనివాస్, డీఎస్పీ, గుంతకల్లు

మేమున్నాం.. మీకు తోడుగా

గుంతకల్లు పట్టణం: 80085 73072
తాడిపత్రి: 79950 67001
శింగనమల: 8008612342

సమస్య: రాజేంద్రనగర్‌లోని సాయిబాబా స్కూల్ దగ్గర రోడ్డుపై కుక్కలు గుంపులుగా ఉంటున్నాయి. **- రాజు, స్థానికుడు**

సమాధానం: త్వరలో కుక్కలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతాం. **- వేణుగోపాల్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

-న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

కంచె వేశారు.. ప్రమాదం తప్పించారు

ఈ నెల 8న 'ట్రాన్స్‌ఫార్మర్‌కు.. కంచె కరవాయె' శీర్షికన ప్రచురితమైన కథనంపై మండల విద్యుత్తు ఏఈ మధుసూదన్ స్పందించారు. శనివారం భోగేశ్వర ఆలయం పక్కనున్న నియంత్రికతో ఎవరికీ ప్రమాదం వాటిల్లకుండా కంచె వేయించడంతో స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఈనాడు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. **- న్యూస్‌టుడే, పామిడి**

అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం ఇవ్వరా?

స్టాక్‌పాయింట్ వద్ద వేచిఉన్న కార్యకర్తలు

పెద్దవడుగూరు, న్యూస్‌టుడే: మండలంలోని క్రిష్టిపాడు క్లస్టర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా కాక అవస్థలు పడుతున్నారు. కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం భోజన సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. సరైన సమయానికి స్టాక్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరా కాకపోవడంతో చిన్నారులను పస్తులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో బుర్నాకుంట, ముప్పాలగుత్తి, భీమునిపల్లి, క్రిష్టిపాడు తదితర గ్రామాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలు చిన్నారులను పస్తులు పెట్టలేక ఇతరుల నుంచి బియ్యం అరువు తీసుకొస్తున్నారు. వాటితో వండినా భోజనం సరిపోవడం లేదని వాపోయారు. ఈ తిప్పలు పడలేక రాయలచెరువు వద్దనున్న స్టాక్ పాయింట్ వద్దకు వెళ్లి నిరసన తెలిపినా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కేంద్రాలకు సరైన సమయానికి బియ్యం సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పట్టణ శుభ్రత అందరి బాధ్యత

పొట్టిశ్రీరాములు కూడలిలో మానవహారం నిర్మించిన విద్యార్థులు

గుంతకల్లు, న్యూస్‌టుడే: అందరూ కలిసి పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలంటూ భాగ్యనగర్‌లోని విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు శనివారం కరస్పాండెంట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి పొట్టి శ్రీరాములు కూడలిలో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ అధ్యక్షురాలు భవానీ మాట్లాడుతూ ఇళ్లలోని చెత్తాచెదారాన్ని రోడ్లపైన, మురుగు కాలువల్లో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు శుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. కొంతమంది పౌరుల బాధ్యతారాహిత్యంతోనే వీధులు, రోడ్లు అపరిశుభ్రంగా మారుతున్నాయని బాధపడ్డారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని, అందరూ శుభ్రతను పాటించాలని కోరారు. తొలుత పారిశుద్ధ్యం ఆవశ్యకతను తెలుపుతూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, పాటలు పాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని చిత్ర, తెదేపా నాయకులు అంజి, సుధాకర్, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

మైదానాన్ని బాగుచేస్తున్న కార్మికులు

క్రీడా పోటీలకు రైల్వే మైదానం ముస్తాబు

గుంతకల్లు, న్యూస్‌టుడే: క్రీడా పోటీల నిర్వహణకు అధికారులు రైల్వే మైదానాన్ని బాగు చేయిస్తున్నారు. ఈ నెల 11 నుంచి ఐదు రోజుల పాటు మైదానంలో డివిజనల్ అంతర్ విభాగాల క్రీడా పోటీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల మైదానాన్ని డీఆర్ఎం చంద్రశేఖర్, ఏడీఆర్ఎం సుధాకర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మైదానాన్ని తీర్చిదిద్దాలని, పనులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఇంజినీర్లు క్రికెట్‌కు అనుగుణంగా గ్రౌండ్‌ను బాగు చేశారు. మిగిలిన క్రీడలకు అవసరమైన వేదికలను తీర్చిదిద్దుతున్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ తదితర క్రీడలు జరగనున్నాయి.

నెట్టికంటి ఆంజనేయుడికి విశేష పూజలు

కసాపురంలో భక్తుల రద్దీ

యాడికి: రాజ వాహనంపై మారుతి గ్రామోత్సవం

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తిక మాసం మూడో శనివారం సందర్భంగా స్వామికి విశేష పూజలు నిర్వహించారు. మారుతిని దర్శించుకోవడానికి కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

యాడికి, న్యూస్‌టుడే: యాడికిలో అంజనీపుత్రుడి గ్రామోత్సవం శనివారం ఘనంగా జరిగింది. స్థానిక చింతవనంలోని మారుతి ఆలయంలో ఉదయం స్వామికి రకరకాల అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం పల్లకీ సేవ జరిపారు రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన రాజ వాహనంపై ఉత్సవ విగ్రహాన్ని ఉంచి మంగళవాయిద్యాల నడుమ గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.

బుగ్గరామలింగేశ్వరుడికి విశేషాలంకారం

పట్టణంలో ప్రసిద్ధి చెందిన బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తిక శనివారం పురస్కరించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరికతో లింగాన్ని వేదపండితులు విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి మహిళా భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించారు.

- న్యూస్‌టుడే, తాడిపత్రి పట్టణం

మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

తాడిపత్రి పట్టణం, న్యూస్‌టుడే: తాడిపత్రి ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మూడు మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ సీఐ నాయుడు తెలిపారు. ఈ నెల 10వ తేదీలోపు ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలు నింపిన దరఖాస్తులను స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లో అందించాలని ఆయన కోరారు.

పనిచేయని సర్వర్‌తో అవస్థలు

గుత్తి, న్యూస్‌టుడే: గుత్తిలోని పోస్టాఫీసుల్లో సర్వర్ మొరాయింపుతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పోస్టల్ ఆర్డీ కట్టాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. శనివారం ఉదయం 11గంటల నుంచే సర్వర్ మొండికేయడంతో ఖాతాదారులు మండిపడ్డారు. కొన్నిసార్లు రిజిష్టర్ పోస్టులు చేయాలన్నా వీలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సర్వర్ నిరంతరంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నేటి నుంచి మాలధారులకు అన్నదానం

నార్పల, న్యూస్‌టుడే: నార్పలలోని అయ్యప్ప దేవాలయంలో ఆదివారం నుంచి అయ్యప్ప, శివ మాలధారులకు రెండు పూటలా ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. దాతలు, భక్తుల సాయంతో మండలంలోని మాలాధారులు భిక్షకు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

నిరుపయోగంగా గోదాము

యాడికిలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన వ్యవసాయ గోదాము ఆరేళ్లు దాటినా నేటికీ నిరుపయోగంగానే ఉంది. ప్రభుత్వం నుంచి వివిధ రకాల విత్తనాలు, యూరియా బస్తాలు వచ్చిన సమయాల్లో నిల్వ ఉంచి రైతులకు పంపిణీ చేయడానికి గోదాము నిర్మించారు. ప్రస్తుతం దానిచుట్టూ ముళ్ల పొదలు, చెట్లు ఏపుగా పెరగడంతో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గుత్తేదారుడికి బిల్లు చెల్లించకపోవడమే ఈ దుస్థితికి కారణమని తెలుస్తోంది. ఇకనైనా అధికారులు స్పందించి దాన్ని వినియోగంలోకి తేవాలని రైతులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, యాడికి**

కుంగిన సీసీరోడ్డు

గుంతకల్లు పట్టణ పరిధి కసాపురం రోడ్డు ప్రాంతం సంజీవ్‌నగర్‌లోని నాలుగో సందులో వేసిన సీసీ రోడ్డు కుంగి పగుళ్లిచ్చింది. సీసీ రోడ్డు నిర్మించిన అధికారులు సైడు కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్డుపై వర్షపు నీరు ప్రవహించి ఓవైపునకు కుంగిందని స్థానికులు మండిపడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో సీసీరోడ్లు దెబ్బ తింటున్నాయని, పురపాలిక అధికారులు స్పందించి మరమ్మతుల చేయించాలని ఆయా కాలనీలు, వీధివాసులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం

దారి పొడవునా గుంతలే

మండలంలోని మర్తాడు, కోటంక గ్రామాలకు వెళ్లే రోడ్డు పొడవునా గుంతలు పడటంతో వాహనాల రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. ద్విచక్ర వాహనచోదకులు గుంతల్లో పడి గాయాలపాలవుతున్నారు. వృద్ధులు ఆటోలు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. గుంతల్లో ఆటో దిగినప్పుడు నడుములు పోతున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి కనీసం గుంతలనైనా పూడ్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, గార్లదిన్నె

నాడు బహుమతి.. నేడు అధోగతి

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి అందుకున్న పురపాలిక పార్కు అధికారుల నిర్లక్ష్యంతో పాడవుతోంది. పట్టణ శివారు కంపోస్టుయార్డులో 2012లో అప్పటి ప్రభుత్వం రూ.20 లక్షలు వెచ్చించి మూడు పార్కులు ఏర్పాటు చేసింది. ఆరంభంలో అవి కనువిందు చేసినా, నిర్వహణా లోపంతో పచ్చటి మొక్కలు చనిపోయి బోసిగా కనిపిస్తున్నాయి. వేసవిలో పెద్దలు, పిల్లలు ఈ పార్కుల్లో సేదదీరేవారు. ఇకనైనా పార్కుల పునరుద్ధరణకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

- న్యూస్‌టుడే, గుంతకల్లు

రెచ్చగొట్టే పోస్టులపై చర్యలకు వినతి

తాడిపత్రి, న్యూస్‌టుడే: తాడిపత్రి పట్టణ ప్రశాంతతకు భంగం కలిగించేలా 'కేతిరెడ్డి పెద్దారెడ్డి సైన్యం' పేరుతో ఫేస్‌బుక్‌లో రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతూ విభేదాలు సృష్టిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సోమశేఖర్ నాయుడు కోరారు. శనివారం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ను కలిసి ఈమేరకు విన్నవించినట్లు చెప్పారు. తాడిపత్రి పురపాలిక అధ్యక్షుడు, తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని కించపరిచేలా పోస్టులు పెట్టి రెచ్చగొడుతున్నారని ఏఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి దృష్టికి తెచ్చానన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులకు సంబంధించి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.

ఎన్నాళ్లీ నీటి అవస్థలు?

మాలదిగువ కాలనీలో పాడైన మినీట్యాంకు

పామిడి, న్యూస్‌టుడే: పామిడి పట్టణంలోని పలు వీధుల్లో మినీ ట్యాంకులు పాడవడంతో నీటి కొరతతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా మాలదిగువ కాలనీ, అమిద్యాల వీధిలో కొన్ని నెలలుగా మినీట్యాంకులు పాడైనా పట్టించుకోవడం లేదు. వాటికి మరమ్మతులు చేపట్టకపోవడం, కొత్తవి అమర్చకపోవడంతో ఆయా వీధులు, కాలనీ వాసులు నీటి కోసం ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

చోద్యం చూస్తున్న అధికారులు

మాలదిగువ కాలనీలో మినీట్యాంకును తొలగించి సిస్టర్న్ నిర్మాణానికి అవసరమైన సామగ్రిని దాదాపు మూడేళ్ల క్రితం తెచ్చి అక్కడే వదిలేశారు. అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. వైకాపా ప్రభుత్వంలో ఎలాగూ నీటి కష్టాలు పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వమైనా స్పందించిన తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై పామిడి మేజర్ గ్రామ పంచాయతీ ఈఓ అశ్వర్థమనాయుడును న్యూస్‌టుడే వివరణ కోరగా సమస్య తమ దృష్టికి రాలేదన్నారు. ఆయా కాలనీలు, వీధుల్లో పర్యటించి మినీట్యాంకులకు మరమ్మతులు చేయించి నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

బంగారు నగల మాయంపై ఫిర్యాదు

యాడికి, న్యూస్‌టుడే: బంగారు ఆభరణాల మాయంపై శనివారం యాడికి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. యాడికిలో ఫిజియోథెరపి కేంద్రం నిర్వాహకుడు సమీర్ తన భార్యతో కలిసి కుంట వీధిలో నివాసం ఉంటున్నారు. వీరికి స్థానిక కోట వీధిలో ఉంటున్న మహబూబ్ బాష కుటుంబంతో కొన్నాళ్లుగా పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల సమీర్ కుటుంబం ఊరికి వెళ్తూ, ఇంటి తాళాలను మహబూబ్‌బాష కుటుంబానికి ఇచ్చారు. తిరిగి ఇంటికి వచ్చిన సమీర్ బీరువా తెరిచి చూడగా 13 తులాల బంగారు నగలు కనబడలేదు. సమీర్ ఫిర్యాదుతో పోలీసులు మహబూబ్‌బాషాతో పాటు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎం.ఈరన్న తెలిపారు.

పంచాయతీ కార్మికుల సమ్మె

శిబిరంలో కూర్చొని నిరసన తెలుపుతున్న పంచాయతీ కార్మికులు

నార్పల, న్యూస్‌టుడే: నార్పల మేజర్ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం సమ్మెకు దిగారు. ఇక్కడ ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గోపాల్ మాట్లాడుతూ 30 ఏళ్లుగా పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. చాలీచాలని జీతాలతో వారి కుటుంబాలు గడవటం కష్టంగా మారిందన్నారు. ఒక్కో కార్మికుడికి కనీసం రూ.26వేలు తగ్గకుండా వేతనం ఇవ్వాలన్నారు. అధికారుల వేధింపులు ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండు చేశారు. సమస్యలు తీర్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

వాలీబాల్ పోటీలకు ఇద్దరు జిల్లావాసుల ఎంపిక

షాలిని

బి.కార్తిక్

అనంతపురం క్రీడలు: మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయస్థాయి పాఠశాల క్రీడల అండర్-19 వాలీబాల్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ఇటీవల పలమనేరులో జరిగిన రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడల వాలీబాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ పాటవాలు ప్రదర్శించిన షాలిని, బి.కార్తిక్‌లు జాతీయ పోటీలకు అర్హత సాధించారు. ఎస్ఎస్‌బీఎన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న షాలిని వరుసగా రెండోసారి జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. గత ఏడాది అండర్-17 విభాగంలో, ఈసారి అండర్-19 విభాగంలో జాతీయ పోటీలకు అర్హత సాధించింది. బాలుర విభాగంలో కార్తిక్ కూడా రాష్ట్ర పోటీల్లో మెరవడంతో తొలిసారి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఇద్దరూ ఎస్ఎస్‌బీఎన్‌లో చదువుతున్నారు. కళాశాల కరస్పాండెంట్ పీఎల్ఎన్ రెడ్డి, ప్రిన్సిపల్ కె.ఎస్.రామమోహన్, పీడీ ఎం.శ్రీవాస్ రెడ్డి, ఇతర అధ్యాపకులు వీరిని అభినందించారు. జాతీయ పోటీల్లో రాష్ట్ర జట్టును గెలిపించి జిల్లాకు పేరుప్రఖ్యాతులు తేవాలని వారు పిలుపునిచ్చారు.

IN THE COURT OF THE HON'BLE SENIOR CIVIL JUDGE, Gooty
E.P.No:12/2023 in O.S.No: 127/2016

Between:
B.Virupakshaiah, S/o Late **B.Subbanna,** Residing at D.No. 7/1455-A, Jangala Colony, Tadipatri Road, Gooty Town & Mandal, Ananthapuramu Dist. ... **Petitioner/D.Hr**
V/s
Posa Krishna Veni, W/o **P.Prabhakar,** Residing at Tadipatri Road, Gooty Town & Mandal of Ananthapuramu Dist. .... **Respondent/ J.Dr**

వేలం ప్రకటన

అర్జీదారుడు ఇ.పి. మొత్తమును రాబట్టుటకు J.Drకు సంబంధించిన ఈ క్రింది షెడ్యూలు ఆస్తిని పై తెలిపిన కోర్టులో వేలమునకు తెచ్చియున్నారు. వేలములో పాల్గొనదలచిన వారు 27-11-2025వ తేది ఉదయం 10:30 గం॥లకు పై కోర్టులో హాజరై కోర్టు షరతులకు లోబడి వేలములో పాల్గొనవచ్చును.

SCHEDULE

House Property situated in R.D of Anantapuramu and S.R.D of Gooty in Gooty village. Old- D.No. 7/833 A2, 7/833 A3, New D.No. 7/1384, 7/1385. Sy. No:- 582-B, Ac 0.03 cents, **MEASURMENTS: - East- West:-** 38 feet or 11.53 meters. **North - South:-** 34 ½ feet or 10.84 meters. **BOUNDARIES:- East:-** House of J. Maddiletamma, **West:-** House of M.Ramanjineyulu, **North:-** House of D.Janakamma, **South:-** 33 feet Road. **D.Hr. Value of Rs.15,00,000/- Amin Value of Rs.30,00,000/- Market Value of Rs.25,02,880/-**
(కోర్టువారి ఉత్తర్వుల మేరకు)

R.RAMAGOPAL, Advocate, Gooty. Cell: 9989160203

(c) eenadu

అనంతపురం

• అనంతపురం • రాప్తాడు

రామాచార్యుల జీవితం స్ఫూర్తిదాయకం

అనంత సాంస్కృతికం: సమాజ పురోగతి కోసం విభిన్న రంగాల్లో కృషి చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు, సాధన పత్రిక సంపాదకుడు పప్పూరు రామాచార్యులు నేటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం వేమన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి అధ్యక్షతన పప్పూరు రామాచార్యుల జయంతి సభ జరిగింది. పప్పూరు రామాచార్యులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సాధన పత్రిక ద్వారా సాహిత్య, సాంస్కృతిక వికాసంతో పాటు జాతీయోద్యమ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించారన్నారు.

వీరశైవ లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చాలి

రాంనగర్ (అనంతపురం), న్యూస్‌టుడే : రాష్ట్రంలోని వీరశైవ లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చాలని కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ తుల్జాపూర్ స్వప్న కోరారు. శనివారం మంత్రి లోకేశ్‌ను కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఛైర్మన్‌గా నియమించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరిగానని, వీరశైవ లింగాయత్ జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయని మంత్రికి ఆమె వివరించారు. ఓబీసీ జాబితాలో చేర్చాలని లింగాయత్ కులానికి చెందిన వారితో పాటు లింగాయత్ ఉద్యోగుల సంఘాల నుంచి వినతులు అందజేశారని, ఒకసారి పునఃపరిశీలించి లింగాయత్ కులానికి తగిన న్యాయం చేయాలని ఆమె మంత్రిని కోరారు.

నృత్యం.. మంత్రముగ్ధం

సీతాకోకచిలుక నృత్యంతో అలరించిన కళాకారిణి

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: పగలు ఆటలు, రాత్రి సాంస్కృతిక సందడితో రాష్ట్రస్థాయి రెవెన్యూ ఉద్యోగుల క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. శనివారం రాత్రి ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, చలనచిత్రాల పాటల సవ్వడులు అహా అనిపించాయి. సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్ ఓ. ఆనంద్, సహాయ కలెక్టర్ సచిన్ రహర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దివాకర్‌రావు, స్పోర్ట్స్, సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు సంజీవరెడ్డి తదితరులు వీక్షించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రాచీన కళా ప్రదర్శనలు, జబర్దస్త్ కళాకారుడు శాంతికుమార్ మిమిక్రీ, సినీ పాటలకు నృత్యాలు, ఏకపాత్రాభినయం వంటి కార్యక్రమాలతో అలరించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు తిలకిస్తున్న కలెక్టర్ ఆనంద్, సహాయ కలెక్టర్ సచిన్ రహర్

ముఖ్యమంత్రి వస్తారంటేనే పనిచేస్తారా?

ఎస్కేయూ, న్యూస్‌టుడే: జాతీయ రహదారుల నిర్వహణ గాలికొదిలేశారు. రహదారుల్లో వీధిలైట్లు, పారిశుద్ధ్యం, రోడ్డు అంచుల్లో మట్టి పేరుకుపోవడం, నడకబాటలు ఆక్రమణలు గుర్తైనా పట్టించుకొనే వారు లేరు. నిర్వహణ బాధ్యత జాతీయ రహదారులశాఖపై ఉంది.

పంగల్‌రోడ్డు వద్ద రోడ్డు అంచులకు పిచ్చిమొక్కలు పెరిగాయి. ముఖ్యమంత్రి ఆర్డీటీ క్రీడా మైదానానికి రానున్న సందర్భంగా ఆ ప్రాంతంలో మాత్రమే పిచ్చి మొక్కలు, గడ్డి, మట్టి శుభ్రం చేశారు. ఎస్కేయూ వైపు శుభ్రత పనులు చేపట్టకుండా వదిలేశారు. ముఖ్య అతిథులు ఏ ప్రాంతంలో పర్యటిస్తారో అక్కడ మాత్రమే శుభ్రం చేయడం దారుణం.

కరెంటు బిల్లులు పంచాయతీశాఖ భరించాలి. శుభ్రత పనులు కూడా గ్రామ పంచాయతీ విభాగం చేపట్టాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనంత నుంచి పంగల్‌రోడ్డు వరకూ రహదారిలో దయనీయ పరిస్థితి నెలకొంది. ✦ రెవెన్యూశాఖ రాష్ట్రస్థాయి క్రీడా సంబరాలు ఈనెల 7 నుంచి 9 వరకూ ఆర్డీటీ క్రీడా మైదానంలో నిర్వహణ నేపథ్యంలో ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవుతున్నట్లు తొలుత సంకేతాలు రావడంతో శుభ్రత పనులు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి వస్తేనే పారిశుద్ధ్య పనులు చేపడతారా అని విమర్శలు వచ్చాయి. అది కూడా ముఖ్య అతిథులు ప్రయాణించే చోట మాత్రమే పారిశుద్ధ్య పనులు చేపట్టి మిగతా ప్రదేశాలను వదిలేశారు. ఆర్డీటీ మైదానం దాటితే పంగల్ రోడ్డుపైపు స్వచ్ఛత పనులు వదిలేశారు. హైమాస్ట్ లైట్లు ఇప్పటికైనా వెలుగుతాయా? అని స్థానికులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

✦ నగరం నుంచి పంగల్‌రోడ్డు వరకూ నివాసాలు పెరిగాయి, కొత్త కాలనీలు వెలిశాయి. జనసంచారం పెరిగింది. వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. ట్రాఫిక్ పెరిగిపోతోంది. అయితే మౌలిక సమస్యలు వెంటాడుతున్నాయి. రోడ్డు పక్కనే చెత్తకుప్పలు, పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నా పట్టించుకోవడం లేదు. లైట్ల సంగతి దారుణం. వెలిగితే వెలుగుతాయి. లేకుంటే లేదు. అక్కడక్కడ మాత్రమే వెలుగులు కనిపిస్తాయి.

టీవీ టవర్ సమీపంలో ప్రధాన రహదారిపై కొన్ని హైమాస్ట్ లైట్లు వెలుగుతూ, కొన్ని వెలగని చిత్రమిది. నగర శివారు ప్రాంతంలో జాతీయ రహదారిలో హైమాస్ట్ లైట్లు సక్రమంగా వెలగడం లేదు. జాతీయ రహదారుల అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు.

▶ మేమున్నాం.. మీకు తోడుగా
ఎస్కే, జేఎన్‌టీయూ: 8008573005
శారదానగర్: 8008573049
అశోక్‌నగర్ : 8008573011

సమస్య: బి.యాలేరు ప్రాథమిక పాఠశాలలో గదుల కొరత ఉంది. రెండు తరగతులను ఒకే గదిలో నిర్వహిస్తున్నారు. అదనపు గదులను నిర్మించాలి.

- శ్రీనివాసులు, బి.యాలేరు

సమాధానం: అదనపు గదుల నిర్మాణాలపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. నిధులు వచ్చిన వెంటనే నిర్మాణాలు చేపడతాం. - న్యూస్‌టుడే, ఆత్మకూరు.

బంగారు నగల చోరీ

అనంత నేరవార్తలు: అనంతపురం నగరంలోని పాతూరులో బంగారు నగలు చోరీకి గురయ్యాయి. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాతూరులో ఇస్మాయిల్ బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. ఓ వినియోగదారుడు బంగారు నగలకు షైనింగ్ పెట్టాలనీ సదరు దుకాణం నిర్వాహకుడికి ఇచ్చి వెళ్లాడు. వాటిని ఓ ప్యాకెట్‌లో ఉంచి దుకాణంలో డిస్‌ప్లే ప్రాంతంలో పెట్టాడు. కాసేపటికి నగలను సరిచూసుకోగా కనిపించలేదు. దుకాణాదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముత్యాలదండ, గుండ్లు, ఉంగరం, తదితర నగలు ఐదు తులాల వరకు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

హాస్యచతురత చూపుతున్న డా.అనంత మాలతి

ఉల్లాస భరితంగా హాస్యభారతి

అనంత సాంస్కృతికం: హాస్యం ఆస్వాదించడం ఓ వరమేనని రచయిత అమరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని శిర్డీనగర్ వివేకానంద యోగా భవన్‌లో 'హాస్యభారతి' కార్యక్రమం ఉల్లాసభరితంగా జరిగింది. వివేకానంద యోగా కేంద్ర ఉపాధ్యక్షుడు దివాకర్, మానవత కో కన్వీనర్ సలీం మాలిక్, ప్రతిభా రాజీవ్ పురస్కార గ్రహీత తరిమల అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హాస్య కళాకారులు పాల్గొని కళానైపుణ్యం చాటారు. హైదరాబాద్ ఆర్టీసీ అధికారి శ్రీనివాసులు మిమిక్రీ చేసి ఆకట్టుకున్నారు. కళాకారుడు బాలుని ఘనంగా సన్మానించారు.

రాష్ట్రస్థాయి పాఠశాల ఖురాష్ పోటీలు ప్రారంభం

ఖురాష్ పోటీలు ప్రారంభిస్తున్న రవికాంత్ రమణ

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: పాఠశాల క్రీడల రాష్ట్రస్థాయి ఖురాష్ ఛాంపియన్‌షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. గొల్లపల్లి సమీపంలో ఉన్న మాంటిస్సోరి ఎలైట్ పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి మీనాక్షమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవికాంత్ రమణ, పాఠశాల కరస్పాండెంట్ భరత్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అండర్-19, 17, 14 విభాగాల్లో ప్రతిభ చూపిన బాలబాలికలను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. పాఠశాల క్రీడల సమాఖ్య కార్యదర్శులు శ్రీనివాసులు, శకుంతల, లక్ష్మీనారాయణ, సుహాసిని, ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల పీడీ ఎం.శ్రీవాస్‌రెడ్డి, పోటీల పరిశీలకులు పార్థసారథి, బాలశేఖర్‌లు హాజరయ్యారు. అండర్-14 విభాగంలో తొలిరోజు జరిగిన పోటీల్లో వివిధ జిల్లాల క్రీడాకారులు సత్తాచాటారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు..

అండర్-14 బాలికల విభాగం విజేతలు: కీర్తన, సింధు, అఖిల, భానుశ్రీ, అక్షిత (అనంతపురం), గంగ అఖిల (కడప), సమీరా (తూ.గోదావరి).

రజత పతకాలు సాధించిన వారు: రమ, ఇందుప్రియ (కడప), స్వీటీబెహరా (చిత్తూరు), మణి, మదరాబీ (కర్నూలు), పావని (కృష్ణా), లలితలక్ష్మి (తూ.గోదావరి), వైష్ణవి (గుంటూరు). ఈ పోటీలు ఆదివారం ముగుస్తాయి.

వాలీబాల్ పోటీలకు ఇద్దరు జిల్లావాసుల ఎంపిక

షాలిని

బి.కార్తిక్

అనంతపురం క్రీడలు: మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయస్థాయి పాఠశాల క్రీడల అండర్-19 వాలీబాల్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. ఇటీవల పలమనేరులో జరిగిన రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడల వాలీబాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ పాటవాలు ప్రదర్శించిన షాలిని, బి.కార్తిక్‌లు జాతీయ పోటీలకు అర్హత సాధించారు. ఎస్‌ఎస్‌బీఎన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న షాలిని వరుసగా రెండోసారి జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపికైంది. గత ఏడాది అండర్-17 విభాగంలో, ఈసారి అండర్-19 విభాగంలో జాతీయ పోటీలకు అర్హత సాధించింది. బాలుర విభాగంలో కార్తిక్ కూడా రాష్ట్ర పోటీల్లో మెరవడంతో తొలిసారి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఇద్దరూ ఎస్‌ఎస్‌బీఎన్‌లో చదువుతున్నారు. కళాశాల కరస్పాండెంట్ పీఎల్‌ఎన్ రెడ్డి, ప్రిన్సిపల్ కె.ఎస్.రామమోహన్, పీడీ ఎం.శ్రీవాస్ రెడ్డి, ఇతర అధ్యాపకులు వీరిని అభినందించారు. జాతీయ పోటీల్లో రాష్ట్ర జట్లను గెలిపించి జిల్లాకు పేరుప్రఖ్యాతలు తేవాలని వారు పిలుపునిచ్చారు.

గంగయ్య కుంటకు హంద్రీనీవా నీరు

గంగయ్య కుంటను పరిశీలిస్తున్న అధికారులు

ఆత్మకూరు, న్యూస్‌టుడే: మండలంలోని వేపచెర్ల గ్రామ పరిధిలో ఉన్న గంగయ్య కుంటకు హంద్రీనీవా నీటిని అందించేందుకు హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రాజ స్వరూప్‌కుమార్, మండల తెదేపా ఇన్‌ఛార్జి ధర్మవరపు బాలాజీ శనివారం పరిశీలించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సునీత గ్రామంలో ప్రచారానికి వచ్చినపుడు గంగయ్య కుంటకు నీటిని అందించాలని గ్రామస్థులు విన్నవించారు. ఆ అభ్యర్థన మేరకు గంగయ్య కుంటకు హంద్రీనీవా కాలువ నుంచి నీటిని అందించేందుకు హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు కాలువ ఏర్పాటు పనులను పరిశీలించారు.

కనకదాస గొప్ప సంఘ సంస్కర్త

ఎస్కేయూ, జేఎన్‌టీయూ, రాప్తాడు, బళ్లారిరోడ్డు : భక్త కనకదాస గొప్ప సంఘ సంస్కర్త అని పలువురు వక్తలు పేర్కొన్నారు. కనకదాస జయంతి సందర్భంగా ఎస్కేయూలో సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రెక్టార్ వెంకట నాయుడు మాట్లాడుతూ.. కన్నడ సాహిత్యంతో గొప్ప భక్తకవి అని కొనియాడారు. ఆయన జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకమన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన కవి ఏలూరి యంగన్న మాట్లాడుతూ కనకదాస తన కీర్తనలతో సమాజంలోని అసమానతల్ని రూపుమాపేందుకు కృషి చేశారన్నారు.
✦ భక్త కనకదాస ఆలపించిన కీర్తనలు అజరామమని జేఎన్‌టీయూ వీసీ సుదర్శనరావు పేర్కొన్నారు. కనకదాస జయంతి సందర్భంగా జేఎన్‌టీయూ పరిపాలనభవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.
✦ రాప్తాడు మండల కేంద్రంలో కనకదాస విగ్రహానికి మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ కిష్ట, కొండప్ప, సర్పంచులు శీనయ్య, ఉజ్జినప్ప పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఆయన రచించిన కీర్తనలు, పాటలు, కథలు, భక్తి, నీతి, వినయం సమానత్వాన్ని బోధిస్తాయని తెలిపారు.
✦ కీర్తనలు రచనలతో ప్రజలను చైతన్యపరిచిన శ్రీభక్త కనకదాస సేవలు స్ఫూర్తిదాయకమని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భాస్కర్‌బాబు పేర్కొన్నారు. గుత్తి రోడ్డు ఉన్న కనకదాస విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కనకదాస చిత్రపటానికి పూజలు చేస్తున్న కురుబలు

రాయి పడితే.. ప్రమాదమే..

నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా కొంతమంది వాహనదారుల్లో మార్పులు రావటం లేదు. ట్రాక్టర్లు, ఆటోలు, లారీలు అధిక లోడుతో ప్రమాదంగా ప్రయాణాలు సాగిస్తుంటారు. చుట్టూ జనం, వాహనదారులు, మధ్యలో పోలీసులు ఉన్నా రుద్రంపేట బ్రిడ్జి కూడలి వద్ద ఓ ట్రాక్టర్‌లో రాళ్లు నిండుగా వేసుకొని ప్రమాదకరంగా వెళుతున్నారు. - న్యూస్‌టుడే, కమలానగర్

బోర్డు చిరిగింది ?

కార్యాలయాన్ని గుర్తించే బోర్డులు శుభ్రంగా లేకపోయినా, చిరిగిపోయినా ఇబ్బందికరమే. రాంనగర్-01 వార్డు సచివాలయానికి బోర్డు చిరిగి అధ్వానంగా ఉంది. బోర్డు ఊగుతూ ఏ క్షణం కిందపడుతుందో తెలియని పరిస్థితి. నిత్యం సచివాలయానికి ఉద్యోగులు వస్తున్నా బోర్డును మార్చాలన్న ఆలోచన రాలేదు. - న్యూస్‌టుడే, కమలానగర్

ఇరుక్కుపోతే నరకమే..

సింగంపల్లి, తండా గ్రామాలు ఆత్మకూరు మండలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామాల ప్రజలు ఆత్మకూరుకి కేవలం ద్విచక్ర వాహనాలపైనే రావాల్సి ఉంటుంది. కూడేరు మండల కేంద్రం 5 కిలోమీటర్లే ఉండటంతోపాటు ఆటోలు ఎక్కువగా వెళుతూ ఉంటాయి. ఏ చిన్న పని ఉన్నా ప్రజలు ఆత్మకూరు కంటే కూడేరుకి ఎక్కువగా వెళతారు. ఈ గ్రామాల నుంచి కూడేరుకి ఉన్న తారు రోడ్డు నిర్మాణం పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. 5 కిలోమీటర్ల ప్రయాణం 20 నిమిషాలు పడుతుంది. శనివారం ఉదయం విద్యార్థులతో వెళుతున్న ఆటో మధ్యలో ఓ వంతెన వద్ద ఇరుక్కు పోయింది. గ్రామస్థులు వచ్చి ఆటోని ముందుకు తోసి విద్యార్థులను పాఠశాలకు పంపారు. - న్యూస్‌టుడే, ఆత్మకూరు

దిమ్మెలు శిథిలం.. రాకపోకలకు అంతరాయం

జామియా మసీదు ప్రహరీ గోడ పక్కన హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్లే రహదారిలో కల్వర్ట్‌పై ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెలు శిథిలావస్థకు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయంగా మారిందని స్థానికులు తెలిపారు. నగర కార్పొరేషన్ అధికారులు స్పందించి శిథిల సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, రుద్రంపేట

సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
అనంతపురము నగరములో FMCG కంపెనీ నందు పనిచేయుటకు అనంతపురము నందు ఉన్న అనుభవము కల సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. ఆసక్తి కలవారు సంప్రదించండి.
సెల్: 6301307896

CHANGE OF NAME
I, GONUGUNTLA RAMADEVI, W/o MARATHI UMA MAHESWAR RAO, Residing at D.No : 6-3-202, Flat No 101, Srivas Enclave, Ram Nagar, Anantapuramu City & District AP. I have Changed My name from GONIGUNTLA RAMADEVI (old name) to **GONUGUNTLA RAMADEVI** (new name) for all purposes

టైంస్కేల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న టైంస్కేల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు కోరారు. మంత్రి లోకేశ్‌కు కళ్యాణదుర్గంలో వినతిపత్రం సమర్పించారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, డీఏ, హెచ్‌ఆర్ఏ, సీసీఏ అమలు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లో టైంస్కేల్ ఉద్యోగులతో భర్తీ చేయాలన్నారు. పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. ఆ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయుడు, ప్రధాన కార్యదర్శి సంజీవప్ప పాల్గొన్నారు.

డీలర్‌కు మళ్లీ తాఖీదు

రాంనగర్: అనంతపురం నగరం కళ్యాణదుర్గం రోడ్డులోని ఎన్ఆర్ ఫర్టిలైజర్ నిర్వాహకుడు నాగభూషణ్‌రెడ్డి ఎరువులు, పురుగు మందుల దుకాణానికి శనివారం ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్, ఏవో వెంకట్‌కుమార్ వెళ్లారు. హైకోర్టు ఆదేశాలు మేరకు సదరు డీలరుకు మళ్లీ రెండోసారి షోకాజ్ నోటీసు అందజేసి, నాగభూషణ్‌రెడ్డి కుమారుడు వాసుదేవరెడ్డితో సంతకం కూడా తీసుకున్నామని వారు తెలిపారు. 15 రోజుల్లో గడువు ఇచ్చామని, అంతలోపు వివరణ ఇవ్వాలని డీలరును అధికారులు ఆదేశించారు. అంతవరకు ఎరువులు, పురుగు మందులు అమ్మకాలు చేపట్టకూడదని ఏడీఏ డీలరును హెచ్చరించారు.

ఆలయ అభివృద్ధిపై ఆరా..

ఆత్మకూరు: మండలంలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఆరాదీశారు. పునఃనిర్మాణం పనులు, ప్రణాళికలు, రాజగోపురం పనులను పరిశీలించి అధికారులకు సూచనలందించారు.

అవీ.. ఇవీ.. అన్నీ..

ఔషధ మొక్కలు నాటిన విద్యార్థులు

జేఎన్‌టీయూ: మిషన్ హరితాంధ్రప్రదేశ్, వనం-మనం కార్యక్రమంలో భాగంగా ఓటీపీఆర్ఐలో శనివారం ఔషధ మొక్కలు నాటారు. సంచాలకులు సుబ్బారెడ్డి మాట్లాడుతూ..విద్యార్థులు మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు.

తెదేపా నేత షేక్షావలి మృతికి సంతాపం

రాంనగర్, న్యూస్‌టుడే: అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెదేపా నేత, దూదేకుల నూర్‌బాషా సాధికార కమిటీ కోఆర్డినేటర్ షేక్షావలి (66) హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం గుండెపోటుతో మృతి చెందారు. షేక్షావలి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం తెదేపాపై అభిమానంతో పార్టీలో చేరి సేవలందిస్తూ.. ఎన్నికల సమయంలో పార్టీ విజయం కోసం ప్రచారం నిర్వహించారని సీఎం కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

'ఎమ్మెల్సీలు ప్రజలకు ఏం చేస్తున్నారు?'

గుల్జార్‌పేట: రాష్ట్రంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నాయకులు ప్రజలు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు పోతుల నాగరాజు పేర్కొన్నారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి కనబడటం లేదని, ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేలు బహుమతి ఇస్తానన్నారు.

ప్రైవేటీకరణపై నిరసనలు

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు కుట్ర పన్నిందని వైకాపా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో ప్రజాఉద్యమం నిరసన ర్యాలీ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈనెల 12న జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

రాప్తాడు, న్యూస్‌టుడే: రాప్తాడు మండలం మాంటిస్సోరి ఎలైట్ విద్యార్థులు బాస్కెట్ బాల్ పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్ సమీరా, ఎండి కృష్ణభరత్ తెలిపారు. 9వ తరగతి చదువుతున్న సోనాక్షి, పూజిత, హితేష్ అండర్-14 కేటగిరి జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 23, 24, 25 తేదీల్లో మదనపల్లెలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.

తెరపై ఈనాడు

కమలానగర్, న్యూస్‌టుడే : గంగ : **ఫోనిక్స్**, గౌరి : **మాస్ జాతర**, తరంగిణి : **జటాదర**, ఎస్వీ సినిమా : **ఆర్యన్**, నీలిమ : **ప్రిడియేటర్ బ్యాడ్‌ల్యాండ్స్**, త్రివేణి, శాంతి : **ది గర్ల్‌ఫ్రెండ్, డ్యూడ్**, తేజశ్విని, సుధా : **ఫ్రీ వెడ్డింగ్ షో, డైస్ ఏరియా.**

NOTICE
Public are informed that my client namely **Shri Nettem Kondaiah,** residing at Door No: 1-696b, Sreenagar Colony, Rudrampeta, Anantapur Rural, Anantapur, went with original document of Gift Deed **Number: 5676/2019,** dated 15th May 2019, registered at Anantapuram Rural to the xerox shop near Azad Nagar, Anantapur to take photo copy of the documents and while returning back he has lost the original documents. If anybody found the same, they are requested to handover the original documents to the informed advocate.
Any person/s claiming an interest in the above said property or any part of theirs or by way of sale, Gift, Lease, Will Exchange, Mortgage, Trust Possession, Easement, attachments, Maintenance, or otherwise of any one having claim over the said property or clients by any Person/s, Nationalised Banks, MNC Banks, Private Banks, any Financial institution may lodge their objections in writing to the above mentioned advocate address within **14 days** from the date of this publication, if any objections not received within the said time, they shall be considered as waived.
D.Manoj Kumar, Advocate, Anantapuramu. Cell: 9398121272

వైకాపా ఊళ్ల గొప్పలు దిబ్బలే..

ముళ్లపొదలు, మడుగులను తలపిస్తున్న ఉప్పరపల్లి జగనన్న కాలనీ

ఇళ్ల ముందు రోడ్ల పరిస్థితి

గత వైకాపా ప్రభుత్వ నాయకులు కాలనీలు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నామంటూ ఎంతో ఆర్భాటంగా పలికారు.. చివరకు వంకల్లో, కాలువల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ ప్రదేశాల్లో ఇళ్లు కట్టుకోలేక ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కాలనీల్లో మౌలిక వసతులు కల్పించక నివాసముంటున్న లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం రూరల్ ఉప్పరపల్లి జగనన్న కాలనీలో ఇంటినుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. ఇంటి ముందు మడుగులా నీరు, కంపచెట్లు, గడ్డి పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వ నాయకులైనా చొరవ చూపి వసతులు కల్పించాలని వేడుకుంటున్నారు. - న్యూస్‌టుడే, రాప్తాడు

సీనియర్ ఫెన్సింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలో ఈనెల 11న జరగనున్న రాష్ట్రస్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేశారు. విద్యారణ్య పాఠశాల ఆవరణలో ఎంపిక పోటీలు నిర్వహించి అందులో సత్తాచాటిన క్రీడాకారులను రాష్ట్ర పోటీలకు ఎంపిక చేశారు. ఈ క్రీడాకారుల వివరాలను జిల్లా ఫెన్సింగ్ సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి పుష్పావతి ప్రకటించారు. **విభాగాల వారీగా.. : పురుషుల ఫాయిల్ విభాగం:** ఎ.సాయి సుధీంద్ర పవన్, కె.సాత్విక్, పి.నవనీత్, పి.అభినవ్. **మహిళల విభాగం:** వై.జస్వర్, బి.గీతిక, కె.స్నుజన, కె.రిజ్వానా **పురుషుల ఇప్పీ విభాగం:** ఎ. రాహుల్‌బాబు, ఎ.ధ్యాన్ ధీరజ్, సాయిసూర్య, కరీం. **మహిళల విభాగం:** వి.ప్రబంద, ఎం.చేతన, పి.యశస్విని, ఆర్.లిఖిత **శాబర్ మహిళల విభాగం:** కె.వినీల, సాయిదీక్షిత, డి.రజియా, వై.సునీత. పురుషుల విభాగం: సుశ్రుత్ సింహా, ఎస్.పురంజయ్, కె.మోహిత్‌రావు, డి.రవికుమార్.

'తెలుగు వారిది ఖండాంతర ఖ్యాతి'

అనంత నగరపాలక: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని వారు ఖండాంతర ఖ్యాతి చాటుతున్నారని అనంతపురం మేయర్ వసీం పేర్కొన్నారు. కొరియాలోని యెంగ్నామ్ వర్సిటీ, పలు ప్రాంతాల్లోని తెలుగు వారు మేయర్‌ను ఆహ్వానించారు. మేయర్ మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలతోపాటు ఎస్కేయూ, జేఎన్‌టీయూకి చెందిన విద్యార్థులు సైతం తమ ప్రతిభతో రాణిస్తున్నారన్నారు.

నగరంలో నేడు

కమలానగర్, న్యూస్‌టుడే:
★ అనంత క్రీడా గ్రామంలో మూడో రోజు ముగియనున్న రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు. నేడు బహుమతులు ప్రదానం.
★ గ్రీన్ ఆర్మీ, డిస్కవర్ అనంతపురం ఆధ్వర్యంలో నేడు టవర్ క్లాక్ వద్ద ఉచితంగా క్లాత్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం

బ్యాంక్ ఆఫ్ బరోడా Bank of Baroda
సుబాష్‌రోడ్ బ్రాంచ్ అనంతపురం
DEO ఆఫీస్ ప్రక్కన, కమలా నగర్, అనంతపురం-515001
ఋణగ్రహీతకు సంక్షిప్త నోటీసు
బ్యాంక్ వారు తేది.18.10.2019 నాటి మంజూరు లెటర్‌ను అంగీకరించిన తర్వాత మీకు క్రెడిట్ సౌకర్యాలను మంజూరు చేసిందని ప్రజలకు సాధారణంగా మరియు ప్రత్యేకించి **ఋణగ్రహీతలు: శ్రీ చెల్లూరు సాయి బంధవ్, తండ్రి: చెల్లూరు కృపాకర్ రెడ్డి**
నివాసం: 6-5-64, శ్రీ నగర్ కాలనీ, అనంతపురం, ఆం.ప్ర-515001
శ్రీ చెల్లూరు కృపాకర్ రెడ్డి, తండ్రి: చెల్లూరు శివరామి రెడ్డి,
నివాసం: 7-41, ప్లాట్ నెం.బి33, ద్వారక విల్లాస్, న్యూ టౌన్, కళ్యాణదుర్గం రోడ్, అనంతపురం, ఆం.ప్ర-515001
హామీదారు: శ్రీ గుండ్రెడ్డి శివ రంగారెడ్డి, తండ్రి: లేటు గుండ్రెడ్డి నారాయణరెడ్డి
నివాసం: 8-7, ఓసి కాలనీ, ఉల్లికల్లు సింగనమల మండలం, అనంతపురం, ఆం.ప్ర-515611 లకు తెలియజేయడమేమనగా మీరు బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందున మీ రుణం RBI మార్గదర్శకాల ప్రకారం **28.01.2022**న నిరర్థక ఆస్తులు (NPA)గా వర్గీకరించబడినవి. మీకు 25.01.2024 మరియు 07.02.2024 మరియు 11.09.2025 నాటి మా మునుపటి నోటీసులు మరియు 23.12.2024 నాటి లీగల్ నోటీసు కూడా జారీ చేయడమైనది.
కావున ఈ నోటీసు ప్రచురణ అయిన 30 రోజులలోపు మీరు వడ్డీ మరియు ఇతర ఛార్జీలతో కలిపి **రూ.13,62,387.53** మొత్తం బకాయిలను చెల్లించవలసి ఉంటుంది. నిర్ణీత వ్యవధిలోపు చెల్లింపు చేయకపోతే, బ్యాంకు తాకట్టు పెట్టిన చరాస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మరియు తాకట్టు పెట్టిన ఆస్తులకు సంబంధించి ఇతర అవసరమైన చర్యలు తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది, ఇందులో బకాయి మొత్తాన్ని తిరిగి పొందడానికి ఆస్తులను విక్రయించడం కూడా ఉంటుంది. మిగిలిన ఏదైనా బ్యాలెన్స్ తదుపరి చట్టపరమైన చర్యలకు దారి తీస్తుంది.
గమనిక: ఇతర రుణ ఖాతాలలో మొత్తం బకాయిలు **తేది.31.10.2025** నాటికి **75350600000839**కు **రూ.2,46,422.58** (రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు మరియు యాభై ఎనిమిది పైసలు మాత్రమే) మరియు ఇప్పటివరకు వడ్డీ మరియు ఇతర ఛార్జీలు) & **75350400000629**కు **రూ.8,26,118.37** (ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల నూట పద్దెనిమిది రూపాయలు మరియు ముప్పై ఏడు పైసలు) మరియు ఇప్పటివరకు వడ్డీ మరియు ఇతర ఛార్జీలు)
వివరణాత్మక డిమాండ్ కమ్ రిపోసెషన్ నోటీసు కొరకు, దయచేసి **https://www.bankofbaroda.bank.in** వెబ్‌సైట్ లింక్‌ను చూడండి/సందర్శించండి.
ప్రదేశం: అనంతపురం సం/- అధీకృత అధికారి
తేది: 07.11.2025 బ్యాంక్ ఆఫ్ బరోడా

శివుడు.. గంగ శోభితుడు

రామసముద్రం దిగువపేటలోని చంద్రశేఖరస్వామి ఆలయంలో కార్తిక మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయి. ఇందుకుగాను ఆలయానికి విశేష అలంకరణ చేపట్టారు. సాయంత్రం వేళ విద్యుద్దీపాలంకరణ శోభ పుష్కరిణిలో ప్రతిబింబిస్తూ భక్తులకు కనువిందు చేస్తోంది. **- న్యూస్‌టుడే, రామసముద్రం**

కాబోయే వైద్యులు.. కళలే తోడు

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(కడప), న్యూస్‌టుడే: కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవాన్ని శనివారం సందడిగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వేడుకలు సందడిగా సాగాయి. పలువురు వైద్య విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. కూచిపూడి, భరతనాట్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. అనంతరం వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.



చిత్రావతీ.. నీ నుదుట తిలకమైతి

ఉదయాన్నే బంగారు వర్ణంలో ప్రపంచాన్ని పలకరించిన సూర్యుడు.. వెళ్తూ వెళ్తూ సాయంత్రం సమయంలో భగభగమండుతూ ఆకాశాన ఇలా కనువిందు చేశాడు. అస్తమించే సమయాన ఎరుపెక్కి పడమర దిక్కున ఆకాశాన్ని అరుణ వర్ణంగా మార్చాడు. ఈ దృశ్యం కొండాపురం శివారు కడప-తాడిపత్రి జాతీయ రహదారి పక్కన చిత్రావతి నదిలో శనివారం కనిపించింది. **- న్యూస్‌టుడే, కొండాపురం**

ప్రతిరోజూ 12 మంది పిక్కలు పీకుతున్నాయ్

వీధుల్లో ఇష్టారీతిన కుక్కలు, పశువుల సంచారం

రాయచోటిలోని నాయబ్‌సాబ్ వీధిలో 2024 జూన్‌లో సారా అనే రెండేళ్ల చిన్నారి ఇంటి ఎదుట ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు చేశాయి. చిన్నారి కేకలు విని బయటికి వచ్చిన కుటుంబ సభ్యులు కుక్కలను తరిమి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది. మొత్తం వైద్యానికి సుమారు.రూ.1.50 లక్షలు ఖర్చయింది.

● మదనపల్లె పట్టణం
ప్రశాంత్‌నగర్ జ్ఞానోదయ పాఠశాల మైదానంలో రెండు నెలల క్రితం ఆరేళ్ల బాలికపై కుక్కల మంద దాడికి యత్నించగా, అటుగా వెళుతున్న వ్యక్తి వాటిని తరిమేసి కాపాడారు.

● మదనపల్లె రామారావు కాలనీ, బసినికొండలో పిచ్చికుక్క దాడి చేసిన సంఘటనలో 16 మందికి గాయాలయ్యాయి.

కుక్క కాటు ఘటనలు పెరిగిపోతున్నందున సుప్రీంకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. జనసమ్మర్ద బహిరంగ ప్రదేశాల్లో వీధి శునకాలు సంచరించకుండా చేయాలని ఆదేశించింది. తక్షణమే షెల్టర్లకు తరలించి, సంతాన నియంత్రణ చికిత్సలు చేయాలని ఆదేశించింది. శునకాల దాడులతో అంతర్జాతీయంగా దేశానికి అప్రతిష్ఠ కలుగుతోందని పేర్కొంది. రహదారులపై తిరిగే ఆలనా పాలనాలేని పశువుల విషయంలోనూ అదే విధంగా స్పందించింది. జాతీయ, రాష్ట్ర రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేస్‌పై పశువులు, జంతువులు వాహనదారులకు అడ్డురాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సంస్థలకు సూచించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితులు చర్చనీయాంశంగా మారాయి. **- న్యూస్‌టుడే, రాయచోటి, రాయచోటి గ్రామీణం, మదనపల్లె పట్టణం**

గువ్వలచెరువు వద్ద జాతీయ రహదారిపై అడ్డంగా పశువులు

వీధుల్లో సంచరించే ఆవులు: 32,280

● రాయచోటి, మదనపల్లె, రాజంపేట పురపాలకలతో పాటు బి.కొత్తకోట, రైల్వేకోడూరు, పీలేరు, తంబళ్లపల్లె వంటి నగర పంచాయతీల్లో కుక్కల బెడద అధికం. ● కొత్త వ్యక్తులు కనిపించినా, చిన్నారులు, వృద్ధులు ఒంటరిగా బయటికి వచ్చినా వెంబడించి కరుస్తున్నాయి. ● వీధుల్లో విచ్చలవిడిగా సంచరిస్తూ వాహనదారుల వెంట పడుతున్నాయి. ● జిల్లా వ్యాప్తంగా గ్రామ సింహాల కట్టడి చర్యలు మొక్కుబడిగా సాగుతున్నాయి. ● శాస్త్రీయ పద్ధతిలో వాటి సంతతిని నిరోధించేలా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ● గ్రామాల్లో ఎన్ని కుక్కలు సంచరిస్తున్నాయి.. పట్టణాల్లోని ఏఏ ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉంటున్నాయి.. అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని నియంత్రణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

ప్రతి రోజూ సగటున 12 మంది కుక్క కాటుకు గురవుతున్నారు

పురపాలకలు:	గ్రామ పంచాయతీలు:	మొత్తం వీధి కుక్కలు:	వ్యాక్సిన్ వేసినవి:	పెంపుడు కుక్కలు:	గతేడాది కుక్క కాటు బాధితులు:
రాయచోటి, మదనపల్లె, రాజంపేట	501	1,75,000 (2024 అధికారిక లెక్కల ప్రకారం)	కేవలం 16,000	628	4,774 మంది

అడవిపల్లె.. సిగన జలమల్లె

పీలేరు మండలం తలపుల పంచాయతీ అడవిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి సద్గుర గుండాల మల్లేశ్వరస్వామి గుడి ఉంది. ఈ ఆలయం చుట్టూ గుట్టలతో కూడిన దట్టమైన అడవి విస్తరించి ఉంటుంది. అటవీ మీదుగా వాగు ప్రవహిస్తుంది. ఇది ఆలయం వద్దకు రాగానే జలపాతంలా రూపాంతరం చెందుతుంది. బండ రాళ్ల పైనుంచి జలజల పారుతూ కనువిందు చేస్తుంటుంది. ఇక్కడికి సందర్శకులు ఎక్కువగా వచ్చి సేదతీరుతుంటారు. **- న్యూస్‌టుడే, పీలేరు గ్రామీణ**

○ 12న చిన్నమండేనికి సీఎం చంద్రబాబు!



ఈనాడు, కడప, న్యూస్‌టుడే, చిన్నమండెం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12న అన్నమయ్య జిల్లా చిన్నమండెం రానున్నారు. పేదల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు నూతనంగా నిర్మించనున్న పక్కా ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిచనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి శనివారం సంకేతాలు రావడంతో కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గత నెల 29న ముఖ్యమంత్రి పర్యటించాల్సి ఉండగా తుపాను కారణంగా రద్దయింది. ఈసారి పర్యటన సందర్భంగా తెదేపా కార్యకర్తలతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి భేటీ కానున్నట్లు సమాచారం.

ప్రయాణికులకు విజ్ఞప్తి.. అభిప్రాయం చెప్పండి

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ క్యూఆర్ కోడ్ విధానం అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులు, అసౌకర్యాలు, సమస్యలను తెలిపే అవకాశాన్ని కల్పించింది. అందుకుగాను క్యూఆర్ కోడ్‌లను బస్టాండ్‌లలో ప్రయాణికులు కూర్చునే ప్రాంతాలు, ప్లాట్‌ఫామ్‌లు, రిజర్వేషన్ కౌంటర్లు, తాగునీటి కుళాయిల వద్ద అధికారులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఈ కోడ్‌ను స్కాన్ చేసి అభిప్రాయాలు తెలపొచ్చు. మొబైల్ ద్వారా స్కాన్ చేయగానే 'ఏపీ జీవోజీసర్వే.కామ్' అనే లింక్ ఓపెన్ అవుతుంది. అందులో 'ఆర్టీసీ బస్ స్టేషన్‌పై సర్వే' అని ఐదు అంశాలు ఉంటాయి. ప్రయాణికులు అందించే సమాచారం నేరుగా ఏపీ సర్వే సైట్‌కు చేరుతుంది. ఆ వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.

అన్నప్రసాద కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద యాత్రికుల రద్దీ

అన్నమో రామచంద్రా

ఒంటిమిట్ట క్షేత్రంలో భక్తుల రద్దీ
అసౌకర్యాలతో తప్పని అవస్థలు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయం దర్శనానికి వస్తున్న భక్తులు అన్నం తినేందుకు అగచాట్లు పడుతున్నారు. రామయ్య క్షేత్రానికి సందర్శకుల సంఖ్య బాగా పెరిగింది. అందుకు అనుగుణంగా అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాట్లు చేయలేదు. తమవంతు వచ్చే వరకు మండుటెండలో నిరీక్షించాల్సి వస్తోంది. కొందరు ఓపిక నశించి ఆకలి కేకలతో నిరాశగా ఇంటి దారి పడుతున్నారు.

● నిలువ నీడా లేదు: రాములోరి సన్నిధికి శనివారం అధిక సంఖ్యలో సందర్శకులు వచ్చారు. మధ్నాహ్నం 12 గంటల సమయంలో అన్న ప్రసాద కేంద్రం వద్దకు తరలివచ్చారు. లోనికి ప్రవేశించేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. తితిదే భద్రతా సిబ్బంది అప్రమత్తమై వరుసలో నిల్చోబెట్టారు. ఆ తర్వాత దశలవారీగా కొందరికే ప్రవేశం కల్పించారు. గంటల తరబడి నిల్చునే ఓపిక లేని చాలామంది ఇక్కడి నుంచి ఆకలితో నిరాశగా తిరుగుముఖం పట్టారు. గతంలో బయట నీడ కోసం చలువ పందిళ్లు వేశారు. వర్షాలు కురుస్తున్నాయని తొలగించారు. కాలిబాటలో సిమెంట్ అచ్చులపై పరిచిన తివాచీ కూడా తీసేశారు. దీంతో నెత్తిన ఎండ, కాళ్ల కింద భగభగలతో భక్తులు అల్లాడిపోతున్నారు.

● ఏదీ కోటా పెంపు?: భక్తుల అన్నదానానికి ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో రెండు యూనిట్లు(యూనిట్ 50 కిలోల బియ్యం) వాడుతున్నారు. ఒక్కో యూనిట్‌లో 250-275 మందికి వడ్డిస్తున్నారు. గత రెండు నెలలుగా భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. రెండో శనివారం కావడంతో చాలామంది వస్తున్నారు. అందుకు అనుగుణంగా కోటా పెంచడం లేదు. దీంతో పలువురికి భోజనం అందడం లేదు. రెగ్యులర్ డిప్యూటీ ఈవో లేక పోవడంతో పర్యవేక్షణ కూడా మొక్కుబడిగా సాగుతోంది. తితిదే పరిపాలన, సివిల్ ఇంజినీర్ల మధ్య సమన్వయం లేదు. ఇవన్నీ వెరసి భక్తులను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి.

మీ ఇల్లు మాకు మామూళ్లుగాను!

● పంచాయతీ కార్యాలయంలో భోజ్యం
● భవన నిర్మాణ అనుమతుల్లో చేతివాటం

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: సాధారణంగా గ్రామ పంచాయతీల పరిధిలో భవనం లేదా ఇల్లు కట్టుకోవాలంటే సదరు అధికారుల అనుమతులు అవసరం. సూచించిన మేరకు రుసుమును చలానా రూపంలో బ్యాంకులో చెల్లించాలి. ఆ రసీదులు తెస్తే పంచాయతీ కార్యదర్శి తన సంతకం, సీలుతో కూడిన అనుమతి పత్రం అందజేస్తారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో ఈ వ్యవహారం చాలా కీలకం. ఈ అనుమతులు, చలానాలతోనే పంచాయతీకి ఆదాయం చేకూరుతుంది. రైల్వేకోడూరు మేజర్ గ్రామ పంచాయతీలో గత ఏడాది కాలంగా ఈ విధానమే కొందరికి దోపిడీ మార్గంగా మారింది.

● రూ. కోటికి పైగా కాజేశారు: ఇళ్ల నిర్మాణాలకుగాను ఒక నెలలో వంద అప్రూవల్స్ వస్తే అందులో కేవలం పది శాతానికి మాత్రమే చలానాలను చూపుతూ పంచాయతీలో రికార్డులు నిర్వహించారు. సాధారణంగా పంచాయతీ పరిధిలో 9 నుంచి 14 శాతం వరకు బిల్డింగ్ అప్రూవల్(భవన నిర్మాణ) ఫీజు వసూలు చేస్తారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడే తిష్ట వేసి 14 శాతానికంటే ఎక్కువగా వసూలు చేస్తూ చలానాలు లేకుండానే దొంగ సంతకాలు, సీలుతో రూ. కోటికి పైగా కాజేశారన్న విమర్శలున్నాయి. రాజకీయ నాయకుల జోక్యంతో అధికారులు చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి. ఈ విషయమై డీపీవో రాధమ్మ మాట్లాడుతూ.. రైల్వేకోడూరు గ్రామ పంచాయతీ కార్యాలయం పరిధిలో ఎవరికి చలానా కట్టించారు, లేకుండానే ఎవరికి అప్రూవల్స్ ఇచ్చారు, మరెవరికి ఫోర్జరీ సంతకాలతో అనుమతులు మంజూరు చేశారన్న అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉందన్నారు. ఏడాది కాలంలో నిర్మించిన ఇళ్ల, వారికి మంజూరైన అనుమతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంది. ఆ దిశగా త్వరలోనే కార్యాచరణ చేపడతామని తెలిపారు.

గృహ యోగానికి గడువు పొడిగింపు

ఈనాడు, కడప: గ్రామాల్లో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణ 2.0) అమలవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద ఈ నెల 5 వరకు దరఖాస్తులు స్వీకరించింది. పలువురు పేదలు అవగాహన లేక దరఖాస్తు చేసుకోకుండా ఉండిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 30 వరకు కేంద్రం పొడిగించింది.

● ఇలా దరఖాస్తు చేయొచ్చు: ఇళ్లు లేని పేదలు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను కలిసి అధికారిక వెబ్‌సైట్ pmay-g ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

● సొంత స్థలంలో ఇంటి పట్టా తీసుకుని ఉండాలి. లేదంటే ఈనెలాఖరులోపు అందించేలా ఉండాలి.

● నివాస స్థలంలో లబ్ధిదారు ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. ఇళ్లు లేనట్లు, ఉన్నట్లయితే పాడైపోయిన ఇంటి ఫొటో జత చేయాల్సి ఉంటుంది.

● వ్యక్తిగత వివరాల కింద పేరు, లింగం, ఆధార్ కార్డు నంబర్, చరవాణి నంబరును పూరించాలి.

● బ్యాంక్ ఖాతా నంబర్, పేరు నమోదు. నరేగా జాబ్ కార్డు నంబరు వివరాలు అందించాలి. ఆధార్ నంబరును ఉపయోగించే అధికారం ఇవ్వడానికి సమ్మతి పత్రం అప్‌లోడ్ చేయాలి.

● పీఎంఏవై ఐడీ, ప్రాధాన్యత ఎంపికను ఉపయోగించాలి. ఆపై నమోదు చేసుకోవడానికి ఎంచుకోండి అనే ఐచ్ఛికం వద్ద క్లిక్ చేయడం. ఈ ప్రక్రియను ఇంజినీరింగ్ అసిస్టెంట్ ద్వారా పూర్తి చేసుకునే సౌలభ్యం ఉంది.

యువోత్సాహం.. నృత్య నీరాజనం

దండాలు.. దండాలు అమ్మోరు తల్లి: విద్యార్థినుల నృత్య సోయగం

జానపద గేయానికి నృత్యం చేస్తున్న విద్యార్థులు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: మదనపల్లె విద్యార్థులు తమ ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నారు. నృత్యంతో సత్తా చాటుతూ శెభాష్ అనిపించుకుంటున్నారు. ఇటీవల తిరుపతిలోని వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన యువతరంగ్-25 పోటీల్లో నృత్యం, గీతాలాపన, నాటిక, కొరియోగ్రఫీ, రంగోలి, ఆన్ ది స్పాట్ పెయింటింగ్ అంశాల్లో వహ్వా అనిపించారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి పతకాలు పొందారు. చెన్నైలో నిర్వహించనున్న సౌత్ జోన్ యువతరంగ్ పోటీలకు ఎంపికై అక్కడా సత్తా చాటేందుకు సన్నద్ధం అవుతున్నారు.

● నృత్యం కలిపింది ముగ్గురినీ...: శ్రీ జ్ఞానాంబిక కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న **సాయిమేఘన, మానస, కీర్తన** స్నేహితులు. వీరిది మదనపల్లె. చిన్నప్పటి నుంచి నృత్యం అంటే ఇష్టం. ఈ అభిరుచే ముగ్గురినీ కలిపింది. తమ ప్రతిభకు శిక్షణ తోడవ్వడంతో జానపద నృత్యం, బృంద గీతాలాపన, పాశ్చాత్య సాంగ్, క్రియేటివ్ కొరియోగ్రఫీ అంశాల్లో ప్రథములుగా నిలిచారు. గత సంవత్సరం దిల్లీలో నిర్వహించిన యువజనోత్సవాల్లోనూ ప్రతిభ చూపారు.

● ఆడి పాడితే కేరింతలే...: భానుప్రకాష్, **అనిల్ కుమార్** శ్రీ జ్ఞానాంబిక కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు. ఫోక్ ఆర్కెస్ట్రా విభాగంలో వీరి బృందం ప్రతిభ చూపింది. యువతరంగ్ పోటీల్లో ప్రదర్శించిన నృత్య రూపకానికి ఆహుతులు ఆడిటోరియాన్ని చప్పట్లతో మార్మోగించారు. ప్రథములుగా నిలిచారు. త్వరలో చెన్నైలో నిర్వహించే సౌత్ జోన్ పోటీలకు ఎస్వీయూ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. తల్లిదండ్రులు, కళాశాల నిర్వాహకుల సహకారంతో రాణిస్తున్నట్లు తెలిపారు.

అన్నీ.. ఆ ఒక్కటిలో ఉన్నాయి

మూడు సబ్జెక్టులు కలిపి రూపొందించిన ఆరో తరగతి పాఠ్య పుస్తకం

కలికిరి, న్యూస్‌టుడే: విద్యార్థులు ఎక్కువ పుస్తకాలతో బరువైన సంచి మోయడంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిపుణుల సూచన మేరకు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు పుస్తకాల సంఖ్య తగ్గించాలని ప్రభుత్వం సెమిస్టర్ విధానం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏడాదికి రెండు సెమిస్టర్లు అందుబాటులోకి తెచ్చింది. మొదటి విడత పుస్తకాలు పాఠశాలల పునఃప్రారంభం రోజే అందించింది. ఈ నెలలో రెండో విడత పుస్తకాలను పంపిణీకి సమాయత్తమైంది.

- 1, 2 తరగతులకు తెలుగు, ఆంగ్లం, గణితం కలిపి ఒక పుస్తకం, వర్క్‌బుక్ ఒకటి ఉంటాయి.
- 3, 4, 5 తరగతులకు తెలుగు, ఆంగ్లం కలిపి ఒకటి., గణితం, పరిసరాల విజ్ఞానం కలిపి మరొకటి ఉంటాయి.
- 6, 7, 8, 9 తరగతులకు తెలుగు, ఆంగ్లం, హిందీ కలిపి ఒకటి., జీవ, భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి మరొకటి., భూగోళం, చరిత్ర, అర్థ, పౌరశాస్త్రాలు కలిపి ఇంకో పుస్తకం మాత్రమే ఉంటాయి.
- జిల్లాలో మొత్తం 2,150 పాఠశాలలున్నాయి.
- 1,29,003 మంది విద్యార్థులు చదువుతున్నారు.
- వీరందరికీ సెమిస్టర్-2 పాఠ్యపుస్తకాలు అందించేందుకు మొత్తం 2 లక్షలకు పైగా పుస్తకాలను ఆయా మండల కేంద్రాలకు చేర్చారు.

జ్ఞాపకాల మదిలో...
జాతస్య హిధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యస్యచ
తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి
మీరు చూపిన ఆత్మీయత ..
అనురాగం మా అభివృద్ధికి వేసిన పూబాట
మీరు భౌతికంగా దూరమైనా మా చెంత ఉన్నట్లే ఉంది.
ఏమిచ్చి రుణం తీర్చుకోము మా యదలోతుల్లోని
భావాలను అక్షర రూపంలో
నివేదించడం తప్ప
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం
స్మృతి, వర్ధంతి, జయంతి ప్రకటనల వివరాలకు
ఈనాడు కార్యాలయము, ఆలంఖాన్‌పల్లి, కడప.
కడప: ✆ 99899 97626
మదనపల్లి: ✆ 80080 01768

పొలాల్లోని ఆ రాళ్లు.. రైతు నేస్తాలు

- జమ్మలమడుగు, న్యూస్‌టుడే

● ఏమిటి విషయం: జమ్మలమడుగు మండలం శేషారెడ్డిపల్లెలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇది అందరినీ ఆకర్షిస్తోంది. ఈ గ్రామం మండల కేంద్రమైన జమ్మలమడుగుకు అయిదు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఊరి చుట్టూ సుమారు రెండు కిలో మీటర్ల మేర గులక రాళ్లే ఉంటాయి. త్రేతాయుగంలో గ్రామం చుట్టూ రాళ్ల వర్షం కురిసిందని స్థానికులు కథలుగా చెబుతారు. అందుకే రాళ్ల గుండ్లకుంటగానూ పిలుస్తుంటారు.

● విరమించారు ప్రయత్నం: పొలాల్లోనూ కనుచూపు రాళ్లే ఉంటాయి. తొలినాళ్లలో రైతులు వీటిని తొలగించే ప్రయత్నం చేశారు. తవ్వే కొద్దీ గులక రాళ్లే భూమిలో నుంచి వస్తుండడంతో మానుకుని అందులోనే సాగు చేస్తున్నారు. శనగ, మినుము, జొన్న, ధనియాలు పండిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. గతేడాది సుమారు 800 ఎకరాల్లో శనగ సాగు చేసి ఎకరాకు 7 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి పొందారు. ఇతర నేలలకంటే వీరు అదనంగా క్వింటా పండించడం గమనార్హం.

● సాగుకు అదనపు బలం: రాళ్ల కిందనున్న తేమ ప్రతికూల పరిస్థితుల నుంచి పంటను కాపాడుతుందని రైతులు చెబుతుంటారు. పొలాల నిండా గులక రాళ్లు ఉన్నందున పంటలు ఎండిపోకుండా ఉంటాయని జమ్మలమడుగు మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి చెబుతున్నారు. గాలిలోని పోషకాలు మొక్కలకు అందేందుకు ఈ రాళ్లు సాయపడతాయని.. వానలు ఎక్కువైనా, తక్కువైనా ఈ రాళ్ల కారణంగా పంట పాడవ్వకుండా ఉంటుందని వివరించారు.

పెద్దకర్మ
స్వచ్ఛమైన చిరునవ్వు, వెల్లివిరిసిన హుందాతనం, రాజసం, మహోన్నతమైన వ్యక్తిత్వంతో విరాజిల్లే స్నేహశీలి
శ్రీ మలికిరెడ్డి వెంకటరమణారెడ్డి గారి అకాల మరణం మాకెంతో తీరని లోటు...
ఆయనతో గడిపిన ప్రతిక్షణం మధుర జ్ఞాపకంగా మిగిలింది. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
శోకతప్త హృదయాలతో...
భార్య : శ్రీమతి మలికిరెడ్డి లక్ష్మీకళ
కుమారుడు : ఎం.వి.రోహిత్‌రెడ్డి
కోడలు : పి.సాయిపూజిత
కుమార్తె : ఎం.వి.శివాని
అల్లుడు : బి.భరద్వాజ్‌రెడ్డి
కీ॥శే॥ శ్రీ మలికిరెడ్డి వెంకటరమణారెడ్డి
డెవలప్‌మెంట్ ఆఫీసర్ (రిటైర్డ్)
LIC of India, Kadapa
జననం : 02.07.1965 మరణం: 31.10.2025
గమనిక : 10.11.2025వ తేదీ సోమవారం ఉదయం 10.00 గం॥లకు శ్రీ సాయినాథ నిలయం, ప్లాట్ నెం. 203, కో-ఆపరేటివ్ కాలనీ, కడప నందు జరుగునని తెలియజేయడమైనది. CELL : 7337027017

(c) eenadu

కొన్నోళ్లకు లేదు పట్టా.. అమ్మినోళ్లు లేరు పత్తా

● ఇష్టారాజ్యంగా ప్లాట్లు.. లబ్ధిదారులకు పాట్లు
● మేజర్ గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు

కదిరి మార్గంలో వెలిసిన లేఅవుట్

గాలివీడు, న్యూస్‌టుడే: గ్రామీణులైతే నిబంధనలు అడగకుండా సులువుగా కొనుగోలు చేస్తారని పట్టణాల్లో ఉండే స్థిరాస్తి వ్యాపారులు పంచాయతీల్లో పాగా వేస్తున్నారు. రహదారులకు దగ్గరగా, గ్రామానికి సమీపంలో ఉండే వ్యవసాయ భూములను రైతుల నుంచి కొనుగోలు చేసి నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. అమ్మినోళ్లు పత్తా లేకుండా పోతుండగా కొన్నోళ్లకు నిబంధనల మేరకు ఇంటి పట్టాలు లేక ముప్పుతిప్పలు పడుతున్నారు.

ముడుపులు ముడితే చాలు

స్థిరాస్తి వ్యాపారులు రాజకీయ నేతల అండదండలతో అధికారులకు ముడుపులు ముట్టజెబుతూ తమ పబ్బం గడుపుకొంటున్నారు. రియల్టర్లే ప్లాట్లలో పునాదుల వరకు నిర్మాణాలు చేపట్టి విక్రయిస్తున్నారు. మరికొందరు భవనాలు సైతం నిర్మించి నేరుగా అమ్మకాలు చేస్తూ లబ్ధిపొందుతున్నారు.

ఆదాయానికి గండి

ఇలాంటి లేఅవుట్లలో స్థలాలు కొనుగోలు చేసుకున్న వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. గ్రామ పంచాయతీ, అనుడా పరిధిలో లే-అవుట్ వేయాలంటే స్థానిక మార్కెట్ విలువ మేరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ★ సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు బెటర్‌మెంట్ ఛార్జీలతో కలిపి ఎకరాకు రూ.50 వేలకు పైగా కట్టాల్సి ఉంటుంది. మౌలిక సదుపాయాల కోసం ఎకరానికి 10 సెంట్లు స్థలం కేటాయించాలి. ఈ నిబంధనలు పాటించకుండా స్థిరాస్తి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీవాసులు అధికారులను ఆశ్రయించినప్పుడు అనుమతులు లేవని తెలుసుకుని లబోదిబోమంటున్నారు.

నిబంధనలివి

వ్యవసాయ భూమిలో లేఅవుట్ వేయాలంటే వ్యవసాయేతర భూమిగా మార్చు చేయాలి. పంచాయతీ అనుమతులకు దరఖాస్తు కూడా చేయడం లేదు. లేఅవుట్‌లో కనీస అవసరాలకు స్థలాలను వదలడం లేదు. ★ అధికారులు పరిశీలించిన తర్వాత గ్రామ పంచాయతీ, అనుడా అధికారులు అనుమతులు మంజూరు చేస్తారు. అనుమతులు సూచించే బోర్డులో ప్లాటు లేఅవుట్ వివరాలు తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేయాలి. ★ అధికారిక గుర్తింపు వచ్చిన తర్వాతే విద్యుత్తు, నీటి సౌకర్యం, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు పంచాయతీ కల్పిస్తుంది. ఇవేవి లేకుండా ఇష్టారాజ్యంగా లేఅవుట్లు వేసి విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోడం లేదు.

ఎక్కడెక్కడంటే...

గాలివీడు మండలంలో సిరాస్థి వ్యాపారం జోరుగా సాగుతోంది. గాలివీడు, గోరాన్‌చెరువు, నూలివీడు, అరవీడు గ్రామాల్లో అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ★ వెలిగల్లు పర్యాటక కేంద్రాన్ని అడ్డుగా పెట్టుకుని నివాసాలకు దూరంగా ఉన్న భూముల్లో కూడా ఇంటి జాగా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలకు విక్రయిస్తున్నారు. కనీస సదుపాలు లేక అధిక ధరలకు కొనుగోలు చేసి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ★ గాలివీడు సమీపంలో వెలిగల్లు జలాశయం, సౌర విద్యుత్తు ప్లాంటు నెలకొల్పడంతో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందడంతో పాటు వాణిజ్య కేంద్రంగా గుర్తింపు వచ్చింది. గత పదేళ్లుగా అధికారులు పట్టించుకోకపోవడంతో అనుమతులు లేకుండానే లేఅవుట్లు వేసి యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తున్నారు. ★ గాలివీడులో 1,500 నివాసాలున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో మూడింతల ఇళ్ల నిర్మాణాలు ఉన్నట్లు సమాచారం. అనుమతి లేని భవనాలే అధికంగా ఉన్నాయని అధికారుల లెక్కలేస్తున్నారు. ★ గాలివీడు చుట్టుపక్కల లే అవుట్లు వేసి ప్లాట్లు విక్రయిస్తూ కాలనీలు వెలుస్తున్నా ఎక్కడా లేఅవుట్‌కు సంబంధించిన వివరాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. ఇప్పటి వరకు లేఅవుట్లకు అనుమతులు ఇవ్వలేదని గాలివీడు పంచాయతీ అధికారులు చెబుతున్నారు. అనుమతి లేని పాట్లను కొనుగోలు చేసి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.

సామాజిక సంఘ సంస్కర్త భక్త కనకదాసు

కనకదాసు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి, పక్కన పోలీసులు

రాయచోటి, న్యూస్‌టుడే: సామాజిక సంస్కర్త, కవి భక్త కనకదాసు సమ సమాజ స్థాపనకు చేసిన కృషి అజరామరమని అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి అన్నారు. భక్త కనకదాసు జయంతి వేడుకలు శనివారం రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థను అసమానతలను నిర్భయంగా ప్రశ్నించారన్నారు. మానవత్వపు విలువలే అత్యున్నతమని చాటి చెప్పారని ఆయన తెలియజేశారు. కనకదాసు స్ఫూర్తిని కొనసాగిస్తూ పోలీసు శాఖ సమాజంలో ఎలాంటి వివక్ష లేకుండా అట్టడుగు వర్గాలకు సత్వరం న్యాయం అందించే దిశగా చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఐ (అడ్మిన్) వీజే రామకృష్ణ, ఆర్ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సుబ్బారావుకు భీష్మా ఎక్సలెన్స్ పురస్కారం

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: అన్నమాచార్య విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగం హెచ్‌వోడీ, కళాశాల డీన్ డాక్టర్ ఎం.సుబ్బారావుకు భీష్మా ఎక్సలెన్స్ అవార్డు పొందినట్లు విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్ గంగిరెడ్డి, వీసీ సాయిబాబారెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యారంగంలో ఆయన చూపిన అంకితభావం, పరిశోధనలు, విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేసినందుకు ఈ అవార్డు రావడం జరిగిందన్నారు. హైదరాబాద్ టీ-హబ్‌లో బ్రెయిన్ విజన్ స్వచ్ఛంద సంస్థ, భారత్ ఎడ్యుకేషన్‌ల ఆధ్వర్యంలో ఏపీసీటీఈ ప్రధాన సమన్వయ అధికారి డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ చేతుల మీదుగా సుబ్బారావుకు అవార్డు అందించారని చెప్పారు.

ఆచార్య సుబ్బారావును అభినందిస్తున్న అన్నమాచార్య విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్ గంగిరెడ్డి, ఇతర సిబ్బంది

డిప్యూటీ సీఎంను కలిసిన ఎస్పీ

రాయచోటి, న్యూస్‌టుడే: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తెలిపారు. తిరుపతిలో శనివారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లాలని ఎస్పీకి తెలియజేశారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే అభివృద్ధికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన తెలియజేశారు. ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

హస్తకళల అభివృద్ధికి చేయూత

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: హస్తకళల నైపుణ్యానికి చేయూతనిచ్చేదిశగా కృషి చేస్తామని రాజంపేట డీఎఫ్‌వో జగన్నాథ్‌సింగ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని లక్ష్మీగారిపల్లెలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆర్టిస్ట్ ఉడెన్ టాయ్స్ మేకర్స్ అసోసియేషన్ కళాకారులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ముడి సరకు సభ్యత, విక్రయాల్లో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు. అడవిపై ఆధారపడకుండా స్వయం ఉపాధి సాధించేందుకు వారికి అవసరమైన శిక్షణ, ప్రత్యామ్నాయ వనరులను అందిస్తామన్నారు. అంతరించిపోతున్న కళాకారుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఆధునిక, సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు. రాజురాణి బొమ్మలు ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలు జరిపితే కళాకారులకు ఆర్థిక సౌలభ్యం కలుగుతుందని చెప్పారు. వారికి గుర్తింపు కార్డులను మంజూరు చేయిస్తామని వివరించారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్‌వో శ్యాంసుందర్, డీఆర్‌వో గురవయ్య, డిజైన్ ట్రైనర్ జ్యోతి మిశ్రా, అసోసియేషన్ అధ్యక్షుడు వేలూరు శంకర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

కళాకారులు తయారు చేసిన రాజు-రాణి బొమ్మలు పరిశీలిస్తున్న డీఎఫ్‌వో జగన్నాథ్‌సింగ్, అటవీ శాఖ అధికారులు

వంతెన కింద మృతదేహం లభ్యం

గుంజనేటి ఒడ్డున చనిపోయిన గుర్తు తెలియని వ్యక్తి

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని సూరపురాజుపల్లె పాత వంతెన కింద గుంజనేటి ఒడ్డున సుమారు 30 సంవత్సరాల వయసుగల వ్యక్తి మృతదేహం లభించినట్లు ఎస్సై లక్ష్మీప్రసాద్ రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ విజయ్‌కుమార్ శనివారం తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు మృతదేహాన్ని గుర్తించి రైల్వేకోడూరు ప్రభుత్వాసుపత్రి వద్ద శవపరీక్షా కేంద్రానికి తరలించామన్నారు. అతను ఎవరు అనే విషయం తెలియడం లేదని చెప్పారు. మృతుడు ఏటి గట్టున మద్యం సేవించి ప్రమాదవశాత్తు ప్రవాహంలో పడిపోయాడా లేక ఎగువ ప్రాంతంలో ఎక్కడో నీటిలో పడిపోయి చనిపోగా మృతదేహం ఇక్కడికి కొట్టుకువచ్చిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తించగలిగితే వెంటనే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని ఆయన సూచించారు.

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం

చిట్వేలి (పుల్లంపేట) : చిట్వేలి మండల పరిధిలోని వెంకటరాచపల్లె సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి గుర్తు రైలు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఓబులవారిపల్లె నుంచి నెల్లూరు వైపు వెళ్లే గూడ్స్ రైలు కింద పడినట్లు చెప్పారు. ఘటనా స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించి వెళ్లినట్లు సమాచారం.

విద్యార్థి హత్యపై విచారణ

● హార్డ్‌డిస్క్ చోరీపై పోలీసుల దృష్టి

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: మండలంలోని గుడిసెవారిపల్లెకు చెందిన ఎంబీఏ విద్యార్థి జయప్రకాశ్ రెడ్డి(22) హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మూడు ప్రత్యేక బృందాలు కొందరు అనుమానితులను విచారిస్తున్నారు. నాలుగు నెలలుగా కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఒంటరిగా ఉంటున్న మృతుడు తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఇవ్వాలని తల్లిపై ఒత్తిడి తెస్తున్నారు. ఆస్తి విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో హత్య జరిగిందన్న కోణంలో విచారణ సాగుతోంది. హతుడి తల్లి, సోదరుడితో పాటు సన్నిహితులను కూడా ప్రశ్నించి వివరాలు రాబడుతున్నారు. ఈ నెల 6న రాత్రి జయప్రకాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి బయటకు రమ్మని పిలిపించిన వ్యక్తితో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లతో పాటు చరవాణి సిగ్నల్ వంటి సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. కనిగలతోపు నుంచి గుడిసెవారిపల్లెకు వెళ్లే మార్గంలోని ఓ మద్యం దుకాణంలో ఏడో తేదీన రాత్రి దుండగులు మద్యం దుకాణం తలుపులు ధ్వంసం చేసి సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌తో పాటు డీవీఆర్‌ను అపహరించుకుని వెళ్లారు. జయప్రకాశ్ రెడ్డిని స్వగ్రామం నుంచి పిలుచుకుని వెళ్లడం, మృతదేహాన్ని తరలించడం వంటి దృశ్యాలు మద్యం దుకాణం ఎదురుగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమై ఉంటుందని భావించిన దుండగులు సాక్ష్యాలు లేకుండా చేసేందుకే హార్డ్‌డిస్క్‌ను తీసుకెళ్లినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై స్థానిక సీఐ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ... విచారణ వేగవంతమైందని, మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. మద్యం దుకాణంలో దుండగులు హార్డ్‌డిస్క్‌ను చోరీ చేసి సీసీకెమెరా ఫుటేజి దొరకకుండా చేశారన్న కోణంలోనూ విచారణ చేస్తున్నామని వివరించారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..
బ్రాహ్మణ అవివాహితులకు సువర్ణావకాశం
నేడు బ్రాహ్మణ అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' బ్రాహ్మణ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, నవంబర్ 09న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 9154366099 & 9154772006 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

అంతర్జాతీయ క్రీడలకు నాగరాజు ఎంపిక

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మండల పరిధిలోని దప్పేపల్లె పంచాయతీ మేడిమాకులగుంత గ్రామానికి చెందిన కొర్లకుంట నాగరాజు పవర్ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 10వ తేదీన భూటాన్‌లో అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన నాగరాజు ఆర్థిక పరిస్థితి బాగలేనందును మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి రూ.20 వేలు ఆర్థిక సాయం అందించారు. ఆ నగదును శనివారం నాగరాజుకు తెదేపా మండల అధ్యక్షుడు యనమల మదన్‌మోహన్ అందజేశారు. దీంతో ఆదివారం కలకత్తా నుంచి భూటాన్ వెళ్తున్నట్లు నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు పక్కీరయ్య, చింతకుంటపల్లె బాబు, తదితరులు పాల్గొన్నారు.

నాగరాజుకు నగదు అందజేస్తున్న మదన్‌మోహన్

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు విద్యార్థుల ఎంపిక

సుకన్య

గంగాద్రి

రామసముద్రం, న్యూస్‌టుడే: మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన ఖోఖో పోటీల్లో మట్లవారిపల్లె ఉన్నతపాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. అండర్-19 బాలికల విభాగంలో సుకన్య, బాలురు విభాగంలో గంగాద్రి జిల్లా జట్టుకు ఎంపికయ్యారన్నారు. విజయనగరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో వారు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా శనివారం విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ, పీడీ పార్థసారథి, ఉపాధ్యాయులు అభినందించారు.

వేర్వేరు ప్రాంతాలు.. అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని నడిమూరులో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... సుధాకర్, సుగుణ(30) అనే దంపతులు నీరగట్టువారిపల్లెలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ చేనేత కార్మికులుగా పనిచేస్తున్నారు. వారికి నందకిషోర్, తేజశ్విని ఇద్దరు పిల్లలున్నారు. శుక్రవారం పని నిమిత్తం కుటుంబంతో కలసి వారు స్వగ్రామం అయిన నడిమూరుకు వెళ్లారు. కుమారుడిని మాత్రం నీరుగట్టువారిపల్లెలోని తన సోదరి భాగ్యమ్మ ఇంట్లో ఉంచారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం భాగ్యమ్మ సుగుణకు ఫోన్ చేసింది. ఆమె ఫోన్ తీయకపోవడంతో అత్తింటి వారిని చరవాణి ద్వారా సంప్రదించింది. అయితే వారు సుగుణ నూతిలో పడి చనిపోయిందని చెప్పారు. దీంతో భాగ్యమ్మ కుటుంబ సభ్యులతో కలిసి నడిమూరుకు చేరుకునే సరికే మృతదేహాన్ని అత్తగారింట్లో ఉంచినట్లు బాధితులు తెలిపారు. మృతిరాలి శరీరంపై గాయాలు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుగుణ మృతికి అత్తింటివారే కారణమని బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.

★ **మదనపల్లె నేరవార్తలు :** అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన మదనపల్లె పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని మడికయ్యాల శివాలయం వీధికి చెందిన మహేశ్, అభినయ(20) దంపతులు అత్త నాగరత్నతో కలిసి బెంగళూరు రహదారిలో బోండాల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో పిండిని గ్రైండర్‌లో వేసేందుకు వెళ్లిన అభినయ ఎంత సేపటికి రాకపోయేసరికి నాగరత్నమ్మ ఫోన్ చేసింది. ఆమె ఫోన్ తీయకపోవడంతో వీరి ఇంటి పక్కనే నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి ఫోన్ చేసింది. దీంతో ఆయన వెళ్లి చూడగా అప్పటికే అభినయ వేసుకున్న ఓని గ్రైండర్‌కు చుట్టుకుని కింద పడిపోయి ఉన్నారు. వెంటనే ఆ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో నాగరత్నమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి అభినయను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

అప్పుల బాధతో ఆత్మహత్య

కలికిరిగ్రామీణ, న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మచేసుకున్నట్లు శనివారం పోలీసులు చెప్పారు. మండలంలోని తుమ్మలపేట వడ్డిపల్లెకు చెందిన చలమకోటి వెంకటరమణ(56) కుటుంబ ఖర్చులు, ఇతర అవసరాలకు అప్పులు చేశారు. అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషద్రావణం తాగారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

వంగిమళ్లలో అవివాహిత..

వీరబల్లి : మండలంలోని వంగిమళ్ల గ్రామానికి చెందిన షేక్ షామీమ్ (20) శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నరసింహారెడ్డి, స్థానికులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. షామీమ్ ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. తల్లి లేక పోవడం, తండ్రి షామీర్ కువైట్‌కు జీవనోపాధికి వెళ్లడంతో ఇంటిలో అవ్వ, అన్నలతో ఉంటోంది. ఇటీవల వీరబల్లిలోని డిగ్రీ కళాశాలలో చదువు పూర్తి చేసిందన్నారు. కారణాలు తెలియకపోగా తమకు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని ప్రస్తుతం శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని రాయచోటికి తరలించినట్లు ఎస్సై నరసింహారెడ్డి తెలిపారు.

ఢీకొట్టింది ఎస్సై కారు.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు!

నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు

ములకలచెరువు, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాయపడిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి ములకలచెరువు మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... పీటీఎంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న హరిహరప్రసాద్ తన సొంత కారులో కానిస్టేబుల్ మౌలాలితో కలిసి ఓ కేసు విషయమై బి.కొత్తకోటకు వెళ్లారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ మౌలాలి కారులో ఎస్సైని అక్కడ వదిలి ములకలచెరువు వెళ్లారు. అనంతరం మౌలాలికి ఎస్సై ఫోన్‌చేసి కారుని తీసుకురావాలని చెప్పడంతో ములకలచెరువు నుంచి బయలుదేరారు. అదే సమయంలో శ్రీసత్యసాయి జిల్లా, అమడుగూరు మండలంలోని మహ్మదాబాద్ క్రాస్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సుల్తాన్ మదనపల్లె నుంచి అదే మార్గంలో బెంగళూరుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుల్తాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై అక్కడికి చేరుకుని అక్కడే బాధితుడిని ఆసుపత్రికి తరలించకపోగా ప్రమాదానికి కారణమైన కారు నంబర్ ప్లేటును సంఘటనా స్థలంలోనే తొలగించి సమీపంలో ఓ ఫంక్షన్ హాల్‌లో భద్రపరచడం విమర్శలు తావిచ్చింది. స్థానికులు క్షతగాత్రుడిని గుర్తించి 108లో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై సీఐ వెంకటేశులును వివరణ కోరగా రోడ్డు ప్రమాదం జరిగింది వాస్తవమేనని అన్నారు. గాయపడిన సుల్తాన్‌ను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించామన్నారు. అక్కడి చోటు చేసుకున్న పరిణామాలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రమాదంలో గాయపడిన సుల్తాన్

ప్రమాదానికి కారణమైన కారు నంబర్ ప్లేట్ తొలగించారు ఇలా..

EENADU e Classifieds

AUTO

VEHICLES FOR SALE

రాజమండ్రి ప్రముఖ సంస్థకు కాంట్రాక్టు తిరిగిన 2022 Sep మోడల్, కండిషన్‌లో గల Bolero-Neo (నియో), N4 వెహికల్స్ 20 మొత్తం/ విడిగా అమ్మకం ✆ 9676144027

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

తిరుపతి నందు 22 సంవత్సరాల అనుభవం కలిగిన BIO-Aqua Water Bottling Factory వారికి మార్కెట్ చేయుటకు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు డీలర్స్ కావలెను. సంప్ర: 93918 21488, 91580 80444.

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

BUILDING CONSTRUCTION

కడపలో రెసిడెన్సియల్, కమర్షియల్ నిర్మాణాలకు ఆసక్తి ఉన్నవారు నిర్మాణ రంగంలో 30 సం॥ అనుభవం Er. M.శ్రీనివాసులు AMIE, BSc, LEC Sr. సివిల్ ఇంజినీర్. 8297757827.

EDUCATION

కడప & ప్రొద్దుటూరులో గల కళాశాలలో మెడికల్, డిప్లొమా కోర్సులు DMLT, DOA, DOM, DECG, DRGA, DMST (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్), DMIT-(CT/MRT టెక్నీషియన్), DMPHA (M) శానిటరి ఇన్‌స్పెక్టర్ అడ్మిషన్లు జరుగుచున్నవి. అర్హత: ఇంటర్ (ఎనీ గ్రూప్). Cell : 74166 23777, 7416523777. అర్హత గల వారికి స్కాలర్‌షిప్ కలదు. చివరి తేదీ: 10-11-2025.

ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ॥ 350/- మాత్రమే Contact: KDP: 9989997626 8008514248 PDTR: 8008597620 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

HEALTH & CARE

మనోహరి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ యూరాలజీ & ఐవిఎఫ్ సెంటర్ 548, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి. 0877-2220244, 7659077770 కిడ్నీలో రాళ్ళు? ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక థూలియం లేజర్ ద్వారా కుట్లు, కోత లేకుండా చికిత్స కిడ్నీ, మూత్ర, లైంగిక, సంతాన లేమి & క్యాన్సర్ సమస్యలు యూరాలజీ, గైనకాలజీ, గ్యాస్ట్రో, ల్యాపరోస్కోపీ, టెస్ట్‌ట్యూబ్ బేబి సెంటర్ Dr. K.HARSHA MBBS, MS, MCH(Urology), FEU, FMAS, DMAS CONSULTANT UROLOGIST & ANDROLOGIST

GYNAECOLOGY

ఇందిర హాస్పిటల్ స్త్రీ సంబంధిత వ్యాధులు, ప్రసూతి వైద్యశాల శివశక్తి కళ్యాణ మండపం దగ్గర, ప్రశాంతి నగర్, తిరుపతి. గత 20 సం॥లుగా రెడ్డి & రెడ్డి కాలనీ ఇందిర క్లినిక్‌లో సేవలందించిన డా॥ యం.మమత గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించబడుతున్న హాస్పిటల్ డా॥ యం.మమత MBBS, MD(OBG) స్త్రీల వైద్యనిపుణులు 0877-2222606 7337556382

CARDIOLOGY

డా॥ సి.వెంకటరమణ, M.D., D.M., (కార్డియాలజీ) ప్రముఖ గుండె వైద్యనిపుణులు, సంపూర్ణ గుండె చికిత్స ఇ.సి.జి. 2D & కలర్ డాప్లర్, పిడియాట్రిక్ చిన్నపిల్లలు గుండె స్కానింగ్, ఫేస్‌మేకర్, ఇంప్లాంటేషన్, వెంటిలేటర్ సదుపాయం. 24 గంటలు ఇంటెన్సివ్ కేర్ సదుపాయం. ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డా॥ ఆర్. నిరుపమ, MBBS, D.G.O. (24 గం॥లు ఎమర్జెన్సీ, ICU, Cathlab CTOT Advanced Surgical OT, Labour Room సౌకర్యం కలదు.) Dr.ఎన్.టి.ఆర్. ఆరోగ్యశ్రీ, EHS, WJHS, All Type of Insurance Available. APSPDCL, ప్రభుత్వ ఉద్యోగులకు రీ ఎంబర్స్‌మెంట్స్ సౌకర్యం కలదు. గుండెకు సంబంధించిన ఏ సమస్యకైనా సంప్ర॥ వెంకటరమణ హార్ట్ మరియు మెటర్నిటీ హాస్పిటల్, 10-3-206/A3/A, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి. ✆ 0877 - 2258183, 94901 09100.

CHEST PHYSICIAN

S.V. అలర్జీ & చెస్ట్ హాస్పిటల్, డా॥ ఎన్. సుబ్బారావు, M.D. (చెస్ట్) శ్వాసకోశ వ్యాధుల నిపుణులు New Address. 1st రైట్‌క్రాస్, D.B.R. రోడ్, తిరుపతి. ✆ 74161 10259.

డా॥ గండికోట గురుప్రసాద్, M.D., (చెస్ట్), ఊపిరితిత్తుల వ్యాధుల ప్రత్యేక నిపుణులు. శ్రీ సన్‌షైన్ హాస్పిటల్, # 18-1-50, (రిలయన్స్ ఫుట్‌ప్రింట్ ప్రక్కన), కె.టి.రోడ్డు, తిరుపతి. ✆ 80999 37392, 80999 37393.

RHEUMATOLOGY

డా॥ దామోదరం, MD, DM (NIMS), సీనియర్ రుమటాలజిస్ట్, కీలవాతం నిపుణులు, శుభోదయ రుమటాలజీ హాస్పిటల్, Opp: Raj Tyres, రామానుజ సర్కిల్ దగ్గర, తిరుచానూరు రోడ్డు, తిరుపతి. సంప్ర॥ ✆ 77023 22499.

NEURO

సుధాకర్ న్యూరో క్యూర్ ★ పక్షవాతం, మూర్ఛ వ్యాధి ★ తలనొప్పి, మెడ నొప్పి, నడుమునొప్పి ★ నరములు, కండరముల జబ్బులు ★ మెదడు & వెన్నెముక ఇన్‌ఫెక్షన్ ★ తల, కాళ్ళు చేతులు వణుకుట ★ మతిమరుపు, నిద్ర & మానసిక సమస్యలు డా॥ యమ్. సుధాకర్ రావు MD(GOLD MEDALIST), DM (NEURO), EX-ASSISTANT PROFESSOR (SVIMS) CONSULTANT NEUROLOGIST మెదడు, వెన్నెముక, నరముల వైద్య నిపుణులు 10-3-206/ఎ2, వెంకటరమణ హార్ట్ మెటర్నిటీ హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి 0877-2250600 9246770603

Dr. T.M.NAGESH, M.D., D.M. (Neuro), 24 Hrs. స్ట్రోక్ కేర్ సెంటర్, న్యూరో ఎమర్జెన్సీ, ఐ.సి.యూ, పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి, వంటి సమస్యలకై APSPDCL, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. సంప్ర॥ పద్మావతి మల్టీ స్పెషాలిటీ, 1-6-12E, ఆర్.ఎస్. గార్డెన్, పాత మెటర్నిటీ హాస్పిటల్ రోడ్ ప్రక్కన, రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర, తిరుపతి. ✆ 0877-2231599, 2230331, 85005 15515.

డా॥ నిరంజన్‌బాబు, MD (MED), DM, Neuro, పక్షవాతం Stokes, I.C.U (24 hrs), ఫిట్స్ (మూర్ఛ), తలనొప్పి, మైగ్రేన్, తల తిరుగుట, తిమ్మిర్లు, మెడ, నడుము, కండరాల నొప్పులు. సంప్ర॥ సాయినారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, DBR హాస్పిటల్ వెనుక, మారుతీ నగర్, తిరుపతి. ✆ 94944 03825.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబికేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్‌రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

PLOT FOR SALE

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

CONSULTANCY

తిరుపతి మరియు తిరుపతి పరిసర ప్రాంతాలలో స్థలం కొనాలన్నా అమ్మాలన్నా మమ్మల్ని సంప్రదించగలరు. Ph: 99890 76007, 90320 76007.

TO LET

COMMERCIAL

Commercial Space For Shops/Godowns Near Kadapa Central Jail Kadapa-Tirupati Road. Ph: 9490183339

కడప, 13/110, B.K.M. వీధి, నార్త్ ఫేసింగ్, 51X10, ఏజెన్సీలకు షోరూంలకు అనువైనది. సంప్రదించండి. Ph: 96525 05783.

JOBS

Required ITI/ Diplomain Electricals/ Electronics Candidates with without Exp.for UPS& Stabilizer Service Engineers & Marketing Executives At Anantapur, Tirupathi, Kadapa. Cont: Techser Power Solutions Pvt. Ltd., Cell:9849770651

రామకృష్ణగ్రూవ్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 96764 91122, 95736 91122.

ప్రొద్దుటూరులో పార్ట్‌టైం జాబ్ కలదు. కేవలం యువకులకు మాత్రమే అవకాశం. వివరాలకు: శివ శంకర్. సెల్: 9160854887.

బెంగుళూరులోని స్టీల్ కంపెనీలో వేబ్రిడ్జ్ నందు పనిచేయుటకు 2 పోస్టులు Male/Female, జీతం: 12,500 ఇల్లు ఇవ్వబడును. 9845088333, 9010559955.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్‌క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో॥వసతి. చదువు: డిగ్రీ, 6301328519

ప్రొద్దుటూరులో నూతన హోటల్ నందు పని చేయుటకు టీ, టిఫెన్ మరియు మీల్స్ మాస్టర్ కావలెను. Cell: 6305048902.

ప్రముఖ కూల్ డ్రింక్స్ ఏజెన్సీలో టాటా ఏస్, అశోక్‌లైలాండ్ దోస్త్ వాహనములలో లోడ్ వేసుకొని కడప టౌన్‌లో సప్లయ్ చేయుటకు డ్రైవర్లు కావలెను. జీతం : Rs 14,000. ఆసక్తి గలవారు సంప్ర: Cell: 9490048347, 9248006645.

రామకృష్ణ గ్రూవ్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషంట్ల సేవకు ఇంటి/వంట బేబికేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+మంచి జీతం 82475 00574, 92814 52838

FACULTY/ TEACHERS

Wanted Local Teachers Lower Section. TKR High School, Jammalamadugu. Cell : 9603737014

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆ 9848782131 Nov25-Dec5

గమనిక క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఏవైనా డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

మదనపల్లె
•మదనపల్లె • పీలేరు • తంబళ్లపల్లె

రోడ్డు భద్రతపై అవగాహన

మాట్లాడుతున్న సీఐ సత్యనారాయణ

రామసముద్రం, న్యూస్‌టుడే: మైనర్లకు మోటారు వాహనాలు ఇవ్వొద్దని మదనపల్లె రూరల్ సీఐ సత్యనారాయణ తల్లిదండ్రులను కోరారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో శనివారం రోడ్డు ప్రమాదాలపై ఆయన ఆరా తీశారు. ద్విచక్రవాహనాల ప్రమాదాల్లో చాలా వరకు మైనర్‌లే ఉండడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రమాదాల బారిన పడనీయకుండా సంరక్షించుకోవాలన్నారు. అనంతరం మట్లవారిపల్లె ఉన్నత పాఠశాలలో రోడ్డు భద్రతపై ఎస్సై రమేష్‌బాబు విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డి

నగిరిపల్లె(కలికిరి), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, బడుగు వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం నగిరిపల్లెలో పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 56 మంది లబ్ధిదారులకు రూ. 43.23 లక్షల విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను ఆయన అందజేశారు. కలికిరి మండలం నగిరిపల్లె కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అక్కడికక్కడే కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.

మిట్స్ కళాశాలకు ఏఐసీటీ ప్రోత్సాహకం

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: మిట్స్ డీమ్డ్ టుబీ విశ్వవిద్యాలయానికి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీ) న్యూఢిల్లీ వారు రూ. 1లక్ష నగదు ప్రోత్సాహకం అందించినట్లు వీసీ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. విశ్వవిద్యాలయంలో వారం రోజుల పాటు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ డేటా సైన్స్ విభాగం వారు స్మార్ట్ సిటీ, మెబిలిటీ డెవలప్‌మెంట్‌పై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ కార్యక్రమం నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ఏఐసీటీ వారు నగదు ప్రోత్సాహం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించిన విభాగాధిపతి డాక్టర్ కుసుమ, అసిస్టెంట్ ప్రొఫెసర్ పి. మంజులను వీసీతో పాటు ఛాన్స్‌లర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్‌చౌదరి, ప్రో ఛాన్స్‌లర్ ఎన్. ద్వారకనాథ్ అభినందించారు.

డాక్టర్ కుసుమ, మంజులతో వీసీ డాక్టర్ సి.యువరాజ్

జగనన్న కాలనీలకు జలగండం

❖ ముందుకు సాగని ఇళ్ల నిర్మాణాలు

నూనెవిత్తుల కర్మాగారం లేఅవుట్‌లో పారుతున్న ఊట నీరు

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: గత వైకాపా పాలనలో జగనన్న కాలనీల పేరుతో ఊర్లు నిర్మించామని గొప్పలు చెప్పుకున్నారు. అవి ఊర్లతో కాదు.. ఊట కుంటలతో పోటీ పడుతున్నాయి. పీలేరు మండలంలో జగనన్న కాలనీల పేరుతో 10 లేఅవుట్లు వేసి 15 వేలు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ కాలనీలన్నీ వాగులు, వంకలు, గుట్టలు, నిర్మాణాలకు అనువుగా లేని ప్రాంతాల్లో లేఅవుట్లు వేసి పేదలకు అంటగట్టారు. దీంతో చిన్నపాటి వర్షాలు కురిసినా ఈ ప్రాంతాలు నీటి కుంటలుగా మారిపోతున్నాయి. వీధుల్లో నీరు పారుతూ ఉంటోంది. కొంత మంది లబ్ధిదారులు తవ్విన పునాదుల్లో ఊట నీరు నిలిచి పోవడంతో నిర్మాణాలు మధ్యలోనే ఆపేశారు.

✧ మదనపల్లె మార్గంలోని ఏపీఐఐసీ లేఅవుట్- 1లో 1,118, ఏపీఐఐసీ లేఅవుట్- 2లో 2,500 డిప్ ద్వారా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ లేఅవుట్లు ఎత్తుపల్లాలు, వాగువంకలతో కూడి ఉన్నాయి. లబ్ధిదారులు ఎంతో కష్టపడి మిట్ట ప్రాంతంలో నిర్మాణాలు అరకొరగా సాగించగా లోతట్టు ప్రాంతాల్లో ఊట నీళ్లతో ఇబ్బందులు పడుతున్నారు.

✧ గూడరేవుపల్లె పంచాయతీ పరిధి పీలేరు- తిరుపతి మార్గం ఆనుకుని ఉన్న నూనె విత్తుల కర్మాగారం లేఅవుట్‌లో 1,146, కంకర ఫ్యాక్టరీ లేఅవుట్‌లో 689 పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ ప్రాంతాలలో కూడా వాగు వంకలు, గుట్టలు, నీటి కుంటలు ఉన్నాయి. వీటిని మసి పూసి మారేడుకాయ చేసినట్లు తాత్కాలికంగా మట్టిపోసి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. దీంతో పేదవారు నిర్మాణాలను పునాదులు దాటించలేక పోతున్నారు. ఇక్కడ వర్షాకాలం వచ్చిందంటే ఊట ఉప్పొంగుతూ ఉంటుంది. పునాదులు తీసిన ప్రాంతంలో ఊటనీరు నిండిపోవడంతో నిర్మాణాలు సాగించలేక కొందరు అలాగే వదిలేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. నిర్మాణాలు సజావుగా సాగించడానికి ఈ లేఅవుట్‌లలో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు పంపామని హౌసింగ్ డీఈ రమణయ్య తెలిపారు.

ఘనంగా ఉర్దూ దినోత్సవం

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: హృదయాలను కలిపే భాష ఉర్దూ అని మదనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారెడ్డి అన్నారు. ఉర్దూ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం పాఠశాలలో విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉర్దూ భాషాభివృద్ధికి ఎంతో మంది కృషి చేశారన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రూటా నాయకులు అబ్దుల్ వారీస్, అబ్దుల్ రజాక్ ఇలాహీ, పఠాన్ మహమ్మద్‌ఖాన్, ఉర్దూ విభాగాధిపతి కౌసర్ బేగంతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన

ఇంకెన్నాళ్లు... ఈ ప్రయాణ ప్రయాస

కలికిరి నుంచి కలకడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో శనివారం విద్యార్థులు ప్రమాదకరంగా తలుపు వద్ద నిలబడి ప్రయాణిస్తున్నారు. స్త్రీ శక్తి పథకంతో మహిళలు అధికంగా ప్రయాణిస్తుండటంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. దీంతో విద్యార్థులు ప్రయాణించడానికి తగినన్ని సర్వీసులు లేకపోవడంతో పాఠశాలలు, కళాశాలకు నిత్యం ఇలా ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఏ మాత్రం అదుపు తప్పిన ప్రమాదాల బారిన పడతారని తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి ఆ మార్గంలో బస్సు సర్వీసులను పెంచాలని కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, కలికిరి**

రూ.లక్షల వ్యయం... నిరుపయోగం

పీలేరు వెలుగు కార్యాలయం వద్ద రూ. 20.80 లక్షల వ్యయంతో నిర్మించిన ఆరోగ్యకేంద్రం ప్రారంభోత్సవానికి నోచుకోక నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం సచివాలయం కడప మార్గం మత్స్య కేంద్రం ఎదురుగా కావలిపల్లె పరిధిలో అద్దె భవనంలో నడుస్తోంది. అద్దె భవనంలోనే రెవెన్యూ కార్యదర్శి, డిజిటల్ సహాయకులు, ఆరోగ్య సిబ్బంది ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. కొత్త భవనం ప్రారంభిస్తే ఆరోగ్యకేంద్రం సిబ్బంది ఇందులో సౌకర్యంగా ఉంటూ ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తారు. దీనిపై పీలేరు పంచాయతీ రాజ్ ఏఈ రామకృష్ణ నాయక్‌ను వివరణ కోరగా ప్రారంభించడానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు. **-న్యూస్‌టుడే, పీలేరు**

రహదారిలా.. ప్రయాణించేదెలా?

మండలంలోని చీకలబైలు పంచాయతీలోని దొనబైలు గ్రామానికి వెళ్లే మార్గం ప్రమాదకరంగా మారింది. సరిహద్దు ప్రాంతమైన ఈ గ్రామం కొండపై ఉంది. బెంగళూరు రహదారిలోని చీకలబైలు నుంచి దాదాపు రెండు కి.మీ దూరంలో ఉంది. గత వైకాపా ప్రభుత్వంలో ఎన్నికల ముందు ఆర్భాటంగా రోడ్డు నిర్మాణానికి మట్టితవ్వేసి వదిలేశారు. దీంతో వర్షాలకు రోడ్డుపై రాళ్లుతేలాయి. వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. రాకపోకలు సాగించడానికి కాలినడకన, లేదా అత్యవసర పరిస్థితుల్లో ట్రాక్టర్‌లలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ**

నీరు నిలిచి అవస్థలు పెంచి

ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయం నుంచి మడికయ్యల శివాలయానికి వెళ్లే దారిలో వంతెనపై ఏర్పాటు చేసిన పైపు నుంచి నీరు లీకేజీ అవుతోంది. దీంతో ఆ నీరంతా వంతెనపై నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై పురపాలకసంఘం డీఈఈ శ్రావణి దృష్టికి తీసుకెళ్లగా లీకేజిని నియంత్రించడానికి తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. **- న్యూస్‌టుడే,మదనపల్లె పట్టణం**

సమస్యల పరిష్కారానికి కృషి

ఎన్నికైన నూతన కార్యవర్గం

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నూతన కమిటీని ఆ సంఘం రెండో మహాసభల అనంతరం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ శనివారం చెప్పారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా శ్రీలక్ష్మి, రాజేశ్వరి, కోశాధికారిగా ఎం. గౌరి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఓబులమ్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షులుగా శ్రావణి, ఈశ్వరమ్మ, యల్లమ్మ, సుంపూర్ణ, సహాయకార్యదర్శులుగా గంగాదేవి, భువనేశ్వరి, ప్రమీల, వసంత తదితరులతో కలిపి 33 మందితో జిల్లా కమిటీని ఏర్పాటుచేశామన్నారు. వీరితో పాటు 13 మంది ఆఫీస్ బేరర్లను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ... అంగన్‌వాడీ వర్కర్లు, సహాయకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, తమ డిమాండ్లపై రాష్ట్ర కమిటీతో కలిసి పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కోశాధికారి హరిశర్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి భాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.

అండర్-19 నెట్‌బాల్ బాలబాలికల జట్ల ఎంపిక

ఎంపికైన బాలికల జట్టుతో నిర్వాహకులు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: కురబలకోట మండలం అంగళ్లులోని విశ్వం సీబీఎస్‌సీ పాఠశాలలో అండర్-19 నెట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక చేసినట్లు విద్యా సంస్థల ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు రెడ్డి శనివారం తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు మండలాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. బాలుర విభాగంలో... భరత్, కాసీం అహ్మద్, రెడ్డి, సాయిసంతోష్, విశాల్, రెడ్డిశేఖర్, రవితేజ, సుశాంత్ ఎంపికయ్యారు. అలాగే బాలికల జట్టుకు ఐశ్వర్య, నజియా, యజ్ఞశ్రీ, హదీసున్, తేజశ్రీ, పల్లవి, రిజ్వానాభాను, దివ్యలత, ప్రహల్లక్ష్మీ, హారిక, సాయిరంజితలు ఎంపికయ్యారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రోజిలిన్‌ప్రియ, డాక్టర్ కాశయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

భజన మందిరం ప్రారంభం

ములకలచెరువు, న్యూస్‌టుడే: ములకలచెరువు మండలం, బురకాయలకోటలో నూతనంగా నిర్మించిన అయ్యప్పస్వామి భజన మందిరాన్ని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ప్రారంభించారు. శనివారం భక్తుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే మందిరానికి చేరుకుని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులతో కలిసి అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గురుస్వాములు నారాయణరెడ్డి, క్రిష్ణమాచారి, శ్రీనివాసులు, వీరభద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ఇద్దరి గాయపడిన ఘటన పీలేరు- చిత్తూరు మార్గంలోని ఐటీఐ కళాశాల వద్ద శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇందిరమ్మకాలనీకి చెందిన మునీశ్వర, రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన యాసిన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

విద్యార్థులు సాంకేతిక రంగంలో రాణించాలి

మురళీధర్‌కుర్ణిని సన్మానిస్తున్న ప్రిన్సిపల్ రాయుడు, అధ్యాపకులు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులు సాంకేతిక రంగాల్లో రాణించాలని అనంతపురం అనంతలక్ష్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఆర్ అండ్ డీ డీన్ డాక్టర్ మురళీధర్‌కుర్ణి అన్నారు. శనివారం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో జెనరేటివ్ ఏఐ టూల్స్ సహకారంతో పరిశోధన జర్నల్స్, పుస్తకాల నైతిక ప్రచురణ అనే అంశంపై ఒక రోజు ఫ్యాకల్టీ వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. జెనరేటివ్ ఏఐ టూల్స్ చాట్ జీపీటీ, జెమినీ, కోపైలట్ వంటివి వాడటంతో పరిశోధనా ప్రచురణలో తలెత్తే నైతిక సవాళ్లు, మూలాధార ప్రామాణికత, నైతిక ప్రచురణ ప్రాముఖ్యత వంటి అంశాలను అధ్యాపకులతో విశ్లేషించారు. నేటి తరానికి ఏఐ టూల్స్ అందించే సౌలభ్యం ఎంతో ఉన్నప్పటికీ వాటి వెనక ఉన్న బాధ్యతా భావం, నిజమైన సమాచార ప్రాముఖ్యతపై అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ రాంమోహన్‌రెడ్డి, అధ్యక్షుడు నాగమల్లారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ రామలింగారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ పి. రాయుడు, అధ్యాపకులు పాల్గొన్నారు.

ప్రధానోపాధ్యాయుడికి సన్మానం

గంగాధర్‌ను సన్మానిస్తున్న డీవైఈవో లోకేశ్వర్‌రెడ్డి తదితరులు

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లా సాధారణ పరీక్షా బోర్డు (డీసీఈబీ) విద్యార్థులకు ఉపాధ్యాయులకు సాధికారత తీసుకొస్తుందని డీవైఈవో లోకేశ్వర్‌రెడ్డి అన్నారు. డీసీఈబీ కార్యదర్శిగా పీలేరు మండలం జంగంపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాటిపర్తి గంగాధర్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శోభారాణి, సిబ్బంది పాల్గొన్నారు.

అట్టహాసంగా ప్రారంభమైన ఎస్వీయూ క్రీడాపోటీలు

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని పెంచుకుని ఆటల్లో రాణించాలని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఫిజికల్ డైరెక్టర్ శివశంకర్‌రెడ్డి, శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఆర్. గురుప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో అంతర్ యూనివర్సిటీ క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎస్వీయూ పరిధిలో ఉన్న వివిధ కళాశాలల విద్యార్థులు పోటీలకు హాజరయ్యారని విద్యార్థులు ఆటల్లో రాణించాలని కోరారు. అనంతరం టేబుల్ టెన్నిస్‌తో పాటు పలు పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో విజేతలు వీరే... చెస్ విభాగంలో ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థి ఎన్ఎస్ బాలాజీ విజేతగా నిలవగా ఎస్వీఆర్ట్స్ కళాశాల విద్యార్థి ఓంకార్ రన్నర్‌గా నిలిచాడన్నారు. షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల జట్టు విన్నర్స్‌గా, శ్రీ శ్రీనివాస డిగ్రీ కళాశాల రన్నర్స్‌గా నిలిచాయి. డబుల్స్ విభాగంలో ఎస్వీయూ ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజేతగా, ఎస్‌జీఆర్ ఆర్ట్స్ కళాశాల జట్టు రన్నర్స్‌గా నిలిచింది. టెన్నిస్ పోటీల్లో సింగిల్స్ విభాగంలో సీకాం డిగ్రీ కళాశాల విన్నర్స్‌గా, ఎస్వీయూ యూనివర్శిటీ కళాశాల జట్టు రన్నర్స్‌గా నిలిచిందన్నారు. అలాగే డబుల్స్ విభాగంలో శ్రీకాంత్ డిగ్రీ కళాశాల జట్టు విన్నర్‌గా శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల రన్నర్స్‌గా నిలిచాయి. టేబుల్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్ కళాశాల జట్టు విజేతగా నిలువగా, ఎస్వీయూ కళాశాల జట్టు రన్నర్స్‌గా నిలిచింది. డబుల్స్ విభాగంలో శ్రీకాంత్ కళాశాల జట్టు విన్నర్స్‌గా, రన్నర్స్‌గా ఎస్వీయూ కళాశాల జట్టు నిలిచింది. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమాదేవి, కళాశాల స్పోర్ట్స్ క్లబ్ సభ్యుడు రాటకొండ బాబురెడ్డి, బీపీ రాజు, పీడీలు శరత్‌నాయక్, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

మహిళ అదృశ్యంపై కేసు నమోదు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె రూరల్ సీఐ కళా వెంకటరమణ శనివారం తెలిపారు. మండలంలోని కోటవారిపల్లె పంచాయతీ అడివిలోపల్లెకు చెందిన ఓవ్యక్తి తన భార్య(43) గత నెల 27న పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లింది. నాటి నుంచి ఆమె ఇంటికి తిరగి రాలేదు. దీంతో ఆమె కోసం పలుచోట్ల గాలించారు. ఆచూకి లభించక పోవడంతో రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

వేతన బకాయిలు చెల్లించాలని వినతి


సమావేశానికి హాజరైన ఎస్టీయూఏపీ గురుకుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ

మదనపల్లె విద్య, న్యూస్‌టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఉపాధ్యాయులకు పాత టైమ్ టేబుల్ ప్రవేశ పెట్టాలని ఎస్టీయూ ఏపీ గురుకుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం మదనపల్లెలో ఎస్టీయూ భవన్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ... పీజీటీ హిందీ పోస్టు పునరుద్ధరించాలని, గురుకులాల్లో క్వార్టర్స్‌కు పూర్తి హెచ్ఆర్ పేరుతో రూ. 8 వేల నుంచి రూ. 15 వేలు వసూళ్లు చేయడం దారుణన్నారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, పీఆర్‌సీ వేతన బకాయిలు విడుదల చేయాలని, పార్ట్‌టైం టీచర్లకు ఉద్యోగ భద్రత, వేతనాలు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు జి. శ్రీనివాసులు, టి. మల్లీశ్వరి, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పాత కక్షలతో కుటుంబంపై దాడి

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే: పాత కక్షలతో కుటుంబంపై కొడవలితో దాడి చేసి గాయపర్చిన సంఘటన మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలంలోని వేంపల్లెకు చెందిన గణేష్‌కు స్థానికంగా ఓ బాణసంచా దుకాణంలో పనిచేసే యువకుడితో పాత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ యువకుడి ప్రోత్సాహంతోనే అదే గ్రామానికి చెందిన పందు తిమ్మప్ప, రెడ్డిశేఖర్‌లు గణేష్‌పై దాడి చేశారు. ఈ విషయాన్ని అడిగేందుకు వెళ్లిన గణేష్ తండ్రి వెంకటరమణ, తల్లి అరుణలపై కొడవలితో దాడి చేసి గాయపర్చారు. ఈ దాడిలో గాయపడిన ముగ్గుర్ని స్థానికులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

PUBLIC NOTICE

Under instructions from my client The Branch Manager, M/S Shriram Finance Ltd, B-Kothakota Branch, issue the Trade Loan Sri T.Bhagavathi Raja, S/o T.Venkatanarayana residing at D.No.14-60, Kothapalle, Gattu H/o, B-Kothakota Mandal, Annamayya District. By keeping of his property more fully described here under are security by way of Regd. Mortgage as such if anybody have any Claims, Charges, Mortgages, Sale Agreements, Court attachments etc. Shall be informed to the address mentioned below in writing within 7 days from the date of this notice otherwise, later objections will not bind on my client in this regard.

SCHEDULE

Chittoor (now Annamayya) District, B-Kothakota Sub-District, B-Kothakota Mandal, B-Kothakota Nagara Panchayat and Gramam, 9th ward, Beerangi road extinction, back side of Sunku College, S.No.342-8A1 paiki, house sites. **Bounded on:- East:-** 15 feet width road, **West:-** Government land, **North:-** Site belongs to S.Bhaskar Reddy, **South:-** Plot No.1 site of Manjunath, Within this area measuring East - West both side 44 feet or 13.41 meters, North - South both side 20.5 feet or 6.24 meters, in total area 100.22 Square yards site.

G.Janardhana Reddy
Advocate, Madanapalle.

జూదరుల అరెస్టు

నిమ్మనపల్లె, న్యూస్‌టుడే: మండలంలోని కొండయ్యగారిపల్లె వద్ద జూదం ఆడుతున్న ఆరుగురిని పట్టుకుని కేసునమోదు చేసినట్లు ఎస్సై తిప్పేస్వామి శనివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 2,620 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ట్రాన్స్‌కోలో సబ్ డివిజన్ల మార్పునకు చర్యలు

ట్రాన్స్‌కో డివిజన్ కార్యాలయం

మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే: విద్యుత్‌శాఖలో పరిపాలనా సౌలభ్యం కోసం, సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు జిల్లాలో తొలిసారిగా మదనపల్లె డివిజన్‌లోని సబ్ డివిజన్ల పరిధిలో మార్పుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో డివిజన్‌లో మూడు సబ్ డివిజన్లతో పాటు రెండు ఈఆర్వోలు ఉన్నాయి. విద్యుత్ వాడకం పెరగడంతో వాటిపై నిరంతర పర్యవేక్షణకు సబ్ డివిజన్ల పరిధి మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఆయా సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడితే ఏడీఈలు ఆయా మండలాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సబ్ డివిజన్ల పరిధిని మార్పు చేసి తద్వారా సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు ఈఈ గంగాధరం చర్యలు చేపట్టారు. పట్టణంలో ప్రస్తుత సబ్ డివిజన్‌కు చెందిన ఏడీఈ పరిధిని పట్టణానికే పరిమితం చేసి, మదనపల్లె నియోజకవర్గంలోని సీటీఎం, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాలను కలిపి కొత్తగా రూరల్ ఏడీఈ పరిధిలోకి తీసుకు రానున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గానికి సైతం వేర్వేరుగా సబ్ డివిజన్లను ఏర్పాటు చేయనున్నారు. బి. కొత్తకోట, ములకలచెరువు, పీటీఎం మండలాలకు కలిపి ములకలచెరువులోనే సబ్ డివిజన్‌ను ఏర్పాటు చేయనున్నారు. తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట మండలాలకు కలిపి అంగళ్లు కేంద్రంగా ఏడీఈ పర్యవేక్షణలో కొత్తగా సబ్ డివిజన్ కార్యాలయంతో పాటు విద్యుత్ బిల్లుల వసూలు కోసం అంగళ్లులోనే సబ్ ఈఆర్‌ఓ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదించారు.

మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించడం హర్షణీయం

సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ కమిటీ ఛైర్మన్ శివరాం, కూటమి నాయకులు

మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం మదనపల్లెను జిల్లాగా ప్రకటించడం ప్రజల చిరకాల కల నెరవేరిందని జనసేన రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రాందాస్‌చౌదరి, వ్యవసాయమార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాలశివరాంలు అన్నారు. శనివారం వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వంలో మదనపల్లెకు తీరని అన్యాయం జరిగిందన్నారు. మదనపల్లె జిల్లా సాధనకోసం నిరసన కార్యక్రమాలు చేపట్టినా పట్టించుకోలేదని గుర్తుచేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం జిల్లాగా ప్రకటించడం హర్షణీయమన్నారు. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌కల్యాణ్‌లకు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అదే విధంగా వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీకి ఈ నెల 13న ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కమిటీ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి సురేంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి సనావుల్లా, రెడ్డప్ప, భాజపా సీనియర్ నాయకులు కృష్ణయ్యవర్మ, తదితరులు పాల్గొన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80080 01768
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

(c) eenadu

రాయచోటి

• రాయచోటి • రాజంపేట • రైల్వేకోడూరు

యాచకులకు దుప్పట్ల పంపిణీ

దుప్పట్లు అందుకున్న యాచకులతో క్లబ్ ప్రతినిధులు

నందలూరు, న్యూస్‌టుడే: శ్రీసౌమ్యనాథ స్వామి ఆలయ ఆవరణంలోని అనాథ యాచకులకు శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్పెషల్ పోలీస్ ఎస్ఐలు మన్నెం రామమోహన్, జీవీ సుబ్బరాజు వితరణతో దుప్పట్ల పంపిణీ జరిగింది. అనాథలు, వృద్ధులకు శీతాకాలం సందర్భంగా వారికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. లయన్ కుర్రా మణి యాదవ్, సుధీర్ రాము, గురు ప్రసాద్, గంగాధర్, కృష్ణ, వెంకటేష్, సురేష్, సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు.

వేరుసెనగకు సరిహద్దు రక్షణ

సుండుపల్లి, న్యూస్‌టుడే: రబీ వేరుసెనగ సాగులో భాగంగా పొలం చుట్టూ సరిహద్దు పంటగా సజ్జ లేదా జొన్న రెండు వరుసలు వేయాలని ప్రకృతి సేద్య అధికారి ఆర్.వీరనాగయ్య తెలిపారు. శనివారం జి.రెడ్డివారిపల్లిలో రబీ వేరుసెనగ రైతులకు అవగాహన కల్పించారు. పొలం మధ్యలో అలసంద లేదా ఆముదం వేయాలని దీని వల్ల వేరుసెనగను ఆశించే వివిధ రకాల పురుగులు వాటిపై వాలి నష్టం తగ్గుతుందన్నారు.

జి.రెడ్డివారిపల్లిలో వేరుసెనగ సరిహద్దు పంట వేయిస్తున్న ప్రకృతి సేద్య అధికారి వీరనాగయ్య

ప్రభుత్వ ఆసుపత్రిలో లిఫ్ట్‌కు మరమ్మతులు

స్పందనకు వందనం

రాజంపేట, న్యూస్‌టుడే: రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు లిఫ్ట్ అందుబాటులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా లిఫ్ట్ పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారన్న విషయంపై ఈ నెల 7న 'లిఫ్ట్ పనిచేయక రోగుల ఇక్కట్లు' శీర్షికన 'ఈనాడు'లో కథనం రావడంతో అధికారులు స్పందించి లిఫ్ట్‌కి మరమ్మతులు చేయించారు. ఇకపై రోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, వారికి అనువుగా మరమ్మతులు చేయించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ పి.వి.ఎన్.రాజు తెలిపారు.

పిచ్చిమొక్కల తొలగింపు

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: మండల పరిధిలోని పోలి చెరువు కట్టపై రాజంపేట-నెల్లూరు రోడ్డుకు అడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కలను ఆర్అండ్‌బీ జేసీబీ సాయంతో తొలగించారు. గతంలో పిచ్చిమొక్కలు కారణంగా రోడ్డు కనిపించక పోలి చెరువు కట్టపై ఎక్కువ ప్రమాదాలు జరిగేవి. దీనిపై స్థానికలు, ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పిచ్చిమొక్కలను శనివారం తొలగించారు.

ప్రణాళికతో చదువుకో.. ఉపకారం అందుకో!

- ఈనాడు-ఈటీవీ సదస్సులో ఎంఈవో
- ఎన్ఎంఎంఎస్‌పై విద్యార్థులకు అవగాహన

ఈనాడు మీతోడు

చిన్నమండెం, న్యూస్‌టుడే: పోటీ పరీక్షల్లో ప్రణాళిక ప్రకారం చదివి ప్రతిభ చాటాలని చిన్నమండెం ఎంఈవో-2 ఆంజనేయులునాయుడు అన్నారు. చిన్నమండెం ఆదర్శ పాఠశాలలో శనివారం 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు జాతీయ ప్రతిభ ఉపకార వేతన పథక పరీక్షపై (ఎన్ఎంఎస్ఎస్) అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సును పాఠశాల ప్రిన్సిపల్ మలాంషావలీ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈవో-2 మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువు మధ్యలోనే ఆపకుండా ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,087 మందికి ఉపకారవేతనం అందివ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పరీక్షకు దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులు ఏ విధంగా చదివితే ప్రతిభ చాటవచ్చో విద్యార్థులకు తెలియజేశారు. మెంటల్ ఎబిలిటీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలకోసం మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయాలన్నారు పరీక్షలో సత్తా చాటిన వారికి తొమ్మిదో తరగతి నుంచి ఏటా రూ.12 వేలు వంతున నాలుగేళ్ల పాటు ఉపకార వేతనం అందుతుందన్నారు. ప్రిన్సిపల్ మలాంషావలీ మాట్లాడుతూ డిసెంబరు 7న జరిగే పరీక్ష కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నామని, ఇందు కోసం ఉపాధ్యాయులను కేటాయించామన్నారు. రోజువారీగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇష్టపడి, కష్టపడి చదివి ఎక్కువ మంది ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు విజయలక్ష్మి, కమలేష్‌రెడ్డి, గంధంరెడ్డిలు పలు సూచనలు చేశారు.

మాట్లాడుతున్న ఎంఈవో ఆంజనేయులు నాయుడు, పక్కన ప్రిన్సిపల్ మలాంషావలీ, ఉపాధ్యాయులు

పాత ప్రశ్నాపత్రాలు సాధన చేస్తున్నా

జాతీయ ప్రతిభ పరీక్ష కోసం పాఠశాలలో ఇస్తున్న శిక్షణతో ప్రణాళిక ప్రకారం చదువుతున్నాం. ఉపాధ్యాయులు పరీక్షకు సంబంధించిన అన్ని విషయాలు చర్చిస్తున్నారు. అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. జనరల్ నాలెడ్జ్, తాజా సమాచారాలు వివరిస్తున్నారు. కచ్చితంగా పరీక్షలో ప్రతిభ చాటి ఉపకార వేతనానికి ఎంపికవుతా. **- ఎం.చరణ్, 8వ తరగతి విద్యార్థి**

పరీక్షలో సత్తా చాటుతా

ఎన్ఎంఎస్ఎస్ పరీక్షకు దరఖాస్తు చేశాను. రోజువారీగా పాఠశాలలో ఇస్తున్న శిక్షణ సద్వినియోగం చేసుకొంటున్నాను. పాత మాదిరి ప్రశ్న పత్రాలతో సాధన చేస్తున్నాను. పరీక్షలో సత్తా చాటి ఉపకార వేతనం పొందాలని లక్ష్యంగా పెట్టుకొన్నా. పోటీ పరీక్షలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. **- ఎస్.ఆయేషా, 8వ తరగతి**

విద్యార్థులకు పోలీసుల శక్తి పాఠం

రాయచోటి, న్యూస్‌టుడే: యువత భవిష్యత్తుకు భద్రత కల్పించే లక్ష్యంతో జిల్లా పోలీసులు శనివారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో వినూత్నంగా అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ నేరాల నియంత్రణ, ఆన్‌లైన్ మోసాలపై విద్యార్థులకు తెలియజేశారు. తప్పుడు సమాచారం షేర్ చేయడం వల్ల ఎదురయ్యే చట్టపరమైన సమస్యలను వివరించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్తే భవిష్యత్తు బుగ్గిపాలవుతుందని విద్యార్థులకు సూచించారు. మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన శక్తియాప్ ప్రాముఖ్యత అత్యవసర సమయాల్లో ఉపయోగించే విధానాలపై విద్యార్థులకు తెలియజేశారు. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.

2వ కార్తీక వనభోజన మహోత్సవ ఆహ్వానము

అఖిలగాండ్ల తెలికుల సంక్షేమ సంఘం, రాయచోటి.



నేడు 09-11-2025వ తేదీ ఆదివారం ఉ॥ 7.00 గం॥ల నుండి సాయంత్రం 6.00 గం॥ల వరకు గాండ్ల సంక్షేమ సంఘం, రాయచోటి వారి ఆధ్వర్యంలో శ్రీ ఇంజేటి సిద్దయ్య, శ్రీమతి సుజాతమ్మ గారి మామిడితోట, కుంటక్రిందవాండ్లపల్లె (ఇందిర D.Ed కాలేజ్ వెనుక) రాయచోటి నందు కార్తీక వనభోజన మహోత్సవము కలదు. కావున రాయచోటి నియోజకవర్గంలోని గాండ్ల సోదరీ, సోదరులందరూ ఈ మన కార్తీక వన భోజన మహోత్సవములో పాల్గొని ఆనందించగలరని కోరుకుంటున్నాము.

ఆహ్వానించువారు

ఇంజేటి రమేష్, మాజీ సర్పంచ్, వండాడి గ్రా., కుంటక్రిందగాండ్లపల్లె, సెల్ : 9493075196

బద్రి రమేష్, రాయవరం, సెల్ : 7661922407

ఇంజేటి వెంకటరమణ, కుంటక్రిందగాండ్లపల్లె, సెల్ : 8919011706

ఇంజేటి రమేష్, సెంట్రింగ్ & పిల్లర్ బాక్స్‌లు, కుంటక్రిందగాండ్లపల్లె, సెల్ : 9949520895

మంచూరు రమేష్, వంట మాస్టర్, గాలివీడు, సెల్ : 9573418106

బి.వెంకటశివప్రసాద్, ఈనాడు ఏజెంట్, రాయచోటి, సెల్ : 9849587557

ఏపీటీఎఫ్ అధ్యక్షుడిగా మనోహర్

సంబేపల్లె, న్యూస్‌టుడే : సంబేపల్లె మండల ఏపీటీఎఫ్ అధ్యక్షుడిగా జి.మనోహర్ ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్షుడు అబ్బవరం హరిబాబు తెలిపారు. శనివారం నిర్వహించిన ఎన్నికలో కార్యదర్శిగా సురేష్ బాబు ఎన్నికయ్యారని తెలిపారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో రాయచోటి మండల అధ్యక్షులు మహమ్మద్ అలీ,జిల్లా బాధ్యులు వేణుగోపాల్, గున్నికుంట్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీజీకే రాజు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తెదేపా కార్యకర్తకు ఆర్థిక సాయం

రామాపురం, న్యూస్‌టుడే: మండలంలోని కసిరెడ్డిగారిపల్లె పంచాయతీ శివరాంపురానికి చెందిన నాడెం వెంకట సుబ్బయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందింది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రమాద బీమా రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఆ పత్రాన్ని శనివారం తెదేపా నాయకుడు అజామ్ బాషా బాధితులకు అందజేశారు. బీమా మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు.

పగటి పూటే విద్యుత్తు సరఫరా

రాజంపేట గ్రామీణ: వ్యవసాయానికి పగలు తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా అందించాలని విద్యుత్ శాఖ ఏడీఈ సురేంద్ర తెలిపారు. రాజంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి, చెర్లోపల్లి, ఆకేపాడు విద్యుత్ ఉప కేంద్రాలను ఆయన పరిశీలించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఏఈ ఈశ్వర్‌రాజు, సిబ్బంది శివనందన కుమార్‌రాజు, బాలకృష్ణ యాదవ్, రమేష్, సుబ్బయ్య, బాలాజీ, ప్రభాకర్ పాల్గొన్నారు.

టిప్పర్ బోల్తా.. ఇద్దరికి గాయాలు

లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: రాయచోటి- వేంపల్లె రహదారి మద్దిరేవుల వంతెన వద్ద శనివారం ఇసుక టిప్పర్ బోల్తా పడి ఇద్దరికి గాయాలయ్యాయి. గండి నుంచి రాయచోటికి వస్తున్న ఇసుక టిప్పర్ మార్గం మధ్యలో మద్దిరేవుల వంతెన వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. టిప్పర్‌లో ఉన్న చోదకుడు, క్లీనర్‌కు గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనం ద్వారా లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు.

మహారాజశ్రీ రాయచోటి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో

O.S.No. 112/2024

గాలి వెంకటరమణ నాయుడు, తండ్రి నారాయణ, హిందూ, వయస్సు 75 సంII, డి.నెం. 1/87, గాలివారిపల్లె గ్రామం, రంభంవారిపల్లె మండలం, అన్నమయ్య జిల్లా. ..(వాది)

వర్సెస్

చౌగాని అంజద్‌ఖాన్, తండ్రి జాఫర్ ఖాన్, ముస్లిం, వయస్సు 50 సంవత్సరాలు, డి.నెం.29/141-7, అలీమాబాద్ వీధి, రాయచోటి టౌన్ మరియు మండలం, అన్నమయ్య జిల్లా. ...(ప్రతివాది)

నోటీసు ప్రకటన

పై నెంబరు దావాలో వాది ప్రతివాది అయిన నీపైన అగ్రిమెంటు బాకీ విషయంగా సదరు కోర్టులో దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో మీరు 14-11-2025వ తేదీన ఉదయం 10.30 గంటలకు ఖుద్దున గానీ, వకీలు ద్వారా గానీ హాజరై మీకున్న ఆక్షేపణలు తెల్పుకొనవలయును. లేనంతట మీ పరోక్షమున తీర్మానించబడును అని యిందుమూలముగా తెల్పుచున్నాము.

ఇట్లు : R.వీరభద్రయ్య, వాది తరఫున అడ్వకేట్, రాయచోటి, సెల్ : 9441794038, 8919598646

IN THE COURT OF THE PRINCIPAL CIVIL JUDGE (SENIOR DIVISION): RAJAMPET

E.P. No.23/2023 in O.S. No. 133/2017

1. Pallamreddy Sreenivasulu Reddy, S/o Venkata Reddy
2. Pallamreddy Jayalakshumma, W/o Ramana Reddy, Pothapi Village, Nandalur Mandal, Annamayya District. - D.HRS

Vs

The Special Deputy Collector (LA), Somasila Project, Unit-IV, Rajampet. - J.DRs

ఇందుమూలముగా తెలియజేయడము ఏమనగా క్రింద తెలిపిన షెడ్యూల్ ఆస్తిని పై కోర్టులో వేలం వేయుటకు కోర్టు వారు ఆదేశించినారు. కావున ఎవరైనా పై కోర్టులో 24-11-2025 తేదీ ఉదయం 10-30 నిIIలకు హాజరై వేలంలో పాల్గొని క్రింద తెలిపిన షెడ్యూల్ ఆస్తిని పొందవచ్చును.

SCHEDULE

R.C.C. building bearing D.No. 4/253 situated in Rajampet Town and Mandal, Rajampet Sub-District, Kadapa District, presently Annamaya District. **Boundaries: East:** R & B Vacant site compound wall and Panchayat cement road, **West:** R & B A.E residence D.No. 4/250, **North:** D.E residence house D.No. 4/252, **South:** M.P. Elementary School.

D.Hr value is Rs. 8,00,000/-

Ammena Value Rs. 25,00,000/-

By Order of the Court

Sri T.Raghunath Reddy

Advocate, Rajampet.

పోలీసు వృత్తికి వన్నె తేవాలి

పుల్లంపేట, న్యూస్‌టుడే: మెరుగైన సేవలతో పోలీసు వృత్తికి వన్నె తేవాలని ఎస్‌బీవీడీ సభా సంస్థల కరస్పాండెంటు శ్రీరాములు తెలిపారు. శనివారం పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపికైన ఎం.మురళి, డి.రాజు, ఎం.శంకరయ్య, డి.బాలకృష్ణ, ఎం వంశీలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నుంచే విద్యను అందిస్తూ ఎంతో మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన సంస్థ అన్నారు. ఇటీవల డీఎస్సీ ఫలితాల్లో 10 మంది ఉపాధ్యాయవృత్తిని చేపట్టి సంస్థకు పేరు తెచ్చారన్నారు. పూర్వ విద్యార్థులు మాతృ పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు చలమయ్య, శివపార్వతి బాలికోన్నత పాఠశాల కరస్పాండెంటు బాలాజీబాబు, ప్రధానోపాధ్యాయుడు మురళీమోహన్‌రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

పుల్లంపేట సభా సంస్థలో చదివి కానిస్టేబుళ్లుగా ఎంపికైన పూర్వ విద్యార్థులను సత్కరిస్తున్న సంస్థ ప్రతినిధులు

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

వీరబల్లి, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని అటవీశాఖ సెక్షన్ అధికారి రజనీ, ఎఫ్‌బీవో జి.అనిల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్తిక వన మహోత్సవంలో భాగంగా వీరబల్లి జూనియర్ కళాశాల ఆవరణంలో శనివారం వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించిన వారవుతారన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని రక్షించే బాధ్యత కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అజంతుల్లా, ఎన్ఎస్ఎస్ పీవోలు భాస్కర్, రఘురామయ్య, అటవీశాఖ సిబ్బంది మధు, నాగయ్య, బాసి నాయుడు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

యార్డు ఛైర్మన్‌కు సన్మానం

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా బుధవారం గన్నే సుబ్బనరసయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు ఆయనను శనివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెదేపా నేతలు విజయ్‌కుమార్ చౌదరి, ఆరె జనార్దన్ నాయుడు, కావుటూరి జగన్‌మోహన్, పిడికిటి సంతోష్ చౌదరి, మల్లిశెట్టి సుబ్బరాయుడు, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

రాజంపేట యార్డు ఛైర్మన్‌ను సన్మానిస్తున్న తెదేపా నాయకులు

సమ సమాజ నిర్మాణంలో భక్త కనకదాసు ఆదర్శం

రాయచోటి, న్యూస్‌టుడే: భక్త కనకదాసు చూపిన బాటలో నడుద్దామని కురబ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ వల్లిగట్ల వెంకటరమణ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి నాగేంద్రరాజు అన్నారు. శనివారం భక్త కనకదాసు జయంతి సందర్భంగా రాయచోటి కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భక్త కనకదాసు తన రచనల ద్వారా సమ సమాజ నిర్మాణానికి దోహదపడ్డారన్నారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్త కనక దాసు సామాన్యులకు అర్థమయ్యే విధంగా కన్నడంలో రచనలు చేశారని అవి సమ సమాజ నిర్మాణానికి దోహదం చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి దామోదర్‌రెడ్డి, బీసీ వసతి గృహ సంక్షేమ శాఖ అధికారుల సంఘం అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, కురబ సంఘం నాయకులు రఘునాథ్, జబ్బుల శ్రీనివాస్, ఈశ్వరయ్య, అడ్వకేట్ రవిశంకర్, రమణ తదితరులు పాల్గొన్నారు.

2వ కార్తీక వనభోజన మహోత్సవ ఆహ్వానము

అఖిల గాండ్ల, తెలికుల సంక్షేమ సంఘం, రాయచోటి.

నేడు 09-11-2025వ తేదీ ఆదివారం ఉ॥ 7.00 గం॥ల నుండి సాయంత్రం 6.00 గం॥ల వరకు గాండ్ల సంక్షేమ సంఘం, రాయచోటి వారి ఆధ్వర్యంలో శ్రీ ఇంజేటి సిద్దయ్య, శ్రీమతి సుజాతమ్మ గారి మామిడితోట, కుంటక్రింద గాండ్లపల్లె (ఇందిర D.Ed. కాలేజ్ వెనుక), మదనపల్లె రోడ్, రాయచోటి నందు కార్తీక వనభోజన మహోత్సవము కలదు. కావున రాయచోటి నియోజకవర్గంలోని గాండ్ల సోదరీ, సోదరులందరూ ఈ మన కార్తీక వనభోజన మహోత్సవములో పాల్గొని ఆనందించగలరని కోరుకుంటున్నాము.

వనభోజన ముఖ్య కార్యక్రమాలు :

- ఉ॥ 7.00 గం॥లకు ఉసిరిచెట్టు దగ్గర పూజ
- ఉ॥ 10.00 గం॥లకు పరిచయ కార్యక్రమము
  మధ్యాహ్నం : - ❖ 1.00 గం॥లకు భోజనాలు
- 2.00 గం॥లకు శ్రీరామ కోలాట బృందంచే శ్రీ వండాడి గణేష్ వారి సారథ్యంలో కోలాటం
- 4.00 గం॥లకు పిల్లల క్రీడలు
- 5.00 గం॥లకు బహుమతుల ప్రదానం, సన్మానాలు
- 5.30 గం॥లకు వనభోజన మహోత్సవము ముగింపు

ఆహ్వానించువారు

ఇంజేటి వెంకటరమణ (గోపాల్), సెల్ : 8142512358

నారు శ్రీధర్ అబ్బవరం, సెల్ : 9849069976

చిలకల భాస్కర్, సెల్ : 9494688308

తుమ్మల నాగేశ్వరరావు, అరవీడు, సెల్ : 9491421842

టంగుటూరు గురుప్రసాద్, మ్యారేజ్ బ్యూరో, రాయచోటి. సెల్ : 9390228936

కురబలకోట రవీంద్ర, సెల్ : 7676282410

మల్లారి రెడ్డివరప్రసాద్, సంజీవిని మెడికల్ స్టోర్, రాయచోటి. సెల్ : 9550608729

బద్రి సుబ్రమణ్యం అబ్బవరం, సెల్ : 9985619443

కుర్నూతల నాగేంద్ర, సెల్ : 9032317135

వండాడి గణేష్, సెల్ : 9581639961

పబ్లిక్ నోటీసు

ఇందుమూలముగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయడము ఏమనగా! నా క్లయింటు అయిన షేక్ అబ్దుల్ లతీఫ్, తండ్రి షేక్ అస్లామ్, R/o ఉస్మాన్‌నగర్, రాజంపేట ఈ క్రింది షెడ్యూల్ ఆస్తిని కొండూరు లక్ష్మీ మాధవి, భర్త సుధాకర్ రాజు (డాక్యుమెంట్ నెం. 57/2020), dt. 06.01.2020, నందలూరు జయలక్షుమ్మ, భర్త సూర్యనారాయణరెడ్డి ద్వారా కొనిన (లింక్ డాక్యుమెంట్ నెం. 1793/2003, dt. 06.11.2003, Ex చప్పిడి నారపురెడ్డి, CL నందలూరు జయలక్షుమ్మ) ఆస్తిని నా క్లయింటుకు అమ్మచూపగా మా క్లయింటు కొనుటకు సిద్ధమయ్యాడు. ఎవరికైనా ఆక్షేపణలు ఉన్న యెడల ఈ రోజు నుండి 15 రోజుల లోగా ఈ క్రింది అడ్రసుకు సంప్రదించగలరు.

షెడ్యూలు

కడప (డి), రాజంపేట సబ్ (డి)లో చేరిన రాజంపేట మునిసిపాలిటీకి చెందిన 8వ వార్డు, బలిజవీధి ఏరియాకు చెందిన డోరు నెం. 8/47-ఐ4-1(టి) గల ఇంటికి సమీపంలో రాజంపేట గ్రామ పొలము సర్కారు పుంజి సర్వే నెం. 486/8 పైకి 0.05 సెంట్లు లేక 242 చ.గజములు గల జాగా.

చెక్కుబంది వివరము : తూర్పు : 20 లింకులు వెడల్పు గల మునిసిపాలిటీ రోడ్డు, **పడమర :** సంగరాజు వెంకటసుబ్బరాజు గారికి చెందిన జాగా, **ఉత్తరం :** మహేశ్వర రెడ్డి గారికి చెందిన ఇల్లు, **దక్షిణం :** నాగ సుబ్బరామిరెడ్డి, లీలావతి గార్ల ఇల్లు.

Address: **ఎస్.తౌఫిక్**, B.B.A., LL.B., అడ్వకేట్, **ఎస్.జబీన్‌తాజ్**, B.Sc., LL.B., అడ్వకేట్, Door No. 4/88, ఉస్మాన్ నగర్, రాజంపేట. Cell No: 8790620190

రక్తదాన శిబిరానికి స్పందన

రైల్వేకోడూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని శ్రీసాయి డిగ్రీ కళాశాలలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ప్రిన్సిపల్ ముత్యాల పెంచలయ్య పర్యవేక్షణలో తిరుపతికి చెందిన రక్షణ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి డీసీఎంఎస్ అధ్యక్షుడు జయప్రకాష్, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు పగడాల వరలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు, అధ్యాపకులు వంద మంది దాకా రక్తదానం చేశారు. రక్తదానంతో వేరొకరికి ప్రాణదానం చేయవచ్చని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ జనరల్ సెక్రటరీ జీవన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

రాయచోటిలో రచ్చబండ

రాయచోటి, న్యూస్‌టుడే: రాయచోటి ప్రాంతంలో శాశ్వత అభివృద్ధి పనులు వైకాపా హయాంలోనే జరిగాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని రాయుడు కాలనీలో 27, 32, 33 వార్డులలో శనివారం రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. రాయచోటిని జిల్లా కేంద్రం చేయడమే కాకుండా 95 ప్రభుత్వ శాఖలను రాయచోటికి తీసుకురావడం జరిగిందన్నారు. పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. కమిటీలను బలోపేతం చేసుకొని పార్టీని మరింత ముందుకు నడిపిస్తామని తెలియజేశారు. మున్సిపల్ ఛైర్మన్ ఎస్.ఫయాజ్‌బాషా, మాజీ కౌన్సిలర్ ఆనందరెడ్డి, కౌన్సిలర్ చంద్రశేఖర్, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు గువ్వలబుజ్జిబాబు, నాయకులు విజయభాస్కర్, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బిల్లులు చెల్లించక.. భవనం అప్పగించక

మండల పరిధిలోని బెస్తపల్లెలోని అంగన్‌వాడీ కేంద్రం పరిస్థితి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది. ఈ భవనం ఏడేళ్ల కిందట నిర్మించారు. అప్పట్లో బిల్లులు పెండింగ్‌లో ఉండిపోవడంతో పనులు చేసిన గుత్తేదారు భవనాన్ని అప్పగించలేదు. నాటి నుంచి నేటి వరకు భవనం అలాగే కంపచెట్ల మధ్యన ఉండిపోయింది. చేసేదేమి లేని అంగన్‌వాడీ సిబ్బంది అద్దె గదిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని గుత్తేదారుకు పెండింగ్ బిల్లులు చెల్లించి భవనాన్ని వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉంది. **- న్యూస్‌టుడే, సంబేపల్లె**

వైకుంఠ సమారాధన

మాకు తోడు, నీడగా, కలకాలం అండగా ఉంటావనుకున్న నీవు.. ఆకస్మికంగా మా నుండి దూరమవ్వటం మాకు తీరనిలోటు. నీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము.

బాధాతప్త హృదయాలతో...

అమ్మ : శ్రీమతి పాలెంపల్లి లక్ష్మీదేవి

నాన్న : శ్రీ పాలెంపల్లి భాస్కర్ గుప్త

మరియు

కుటుంబసభ్యులు, బంధుమిత్రులు

పాలెంపల్లి నాగరాణి

జననం : 18.04.2001 మరణం : 30.10.2025

వైకుంఠ సమారాధన : 9.11.2025వ తేదీ ఆదివారం రాజంపేట టౌన్, అమ్మవారిశాల వీధిలోని మా స్వగృహం నందు జరుపబడును. కావున అందరికీ తెలపడమైనది.

క్షత్రియ వన మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు

రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే: మందపల్లి గ్రామ పరిధిలో రాజంపేట తెదేపా నియోజకవర్గం బాధ్యుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు ఆధ్వర్యంలో క్షత్రియ వన మహోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. 100 మంది వేద పండితులతో ఆలయం వద్ద రుద్రాభిషేకం, చండీయాగం, గోపూజ, ఉసిరి చెట్టు కింద భోజనం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు నాలుగు వేల మంది వరకు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు క్షత్రియ సంస్కృతిక సాంప్రదాయాలకు అనుగుణంగా కార్తిక వన మహోత్సవంతో పాటు వినోదం, క్రీడలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అద్దెపల్లి ప్రతాప్‌రాజు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్ రాజు, చమర్తి మహేష్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.

కార్తిక మన మహోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న చమర్తి జగన్‌మోహన్‌రాజు, క్షత్రియ సంఘం నాయకులు

(c) eenadu

జన్మదిన శుభాకాంక్షలు

ఎంత ఎదిగినా ఒదిగివుండే మనస్సుతో ఎవరికీ అందని
ఆలోచనలతో, వేగంతో వరుసగా ఐదుసార్లు సంచలన
విజయాలు సాధించి, నిష్కళంక రాజకీయాలకు చిరునామాగా
రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రిగా కొత్త ఆవిష్కరణలకు శ్రీకారంచుడుతూ
నిరంతరం రాష్ట్రాభివృద్ధికి పాటుపాడుతున్న

శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి

హార్థిక **జన్మదిన శుభాకాంక్షలు...**

ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకుంటూ..
ఆయురారోగ్యాలతో మరెన్నో ఉన్నత పదవులు
అదిరోహించాలని ఆకాంక్షిస్తూ...

కామేపల్లి లక్ష్మీప్రసాద్
కామేపల్లి గ్రానైట్స్ & ఎక్స్‌పోర్ట్స
జొన్నతాళి & గుంటూరు

(c) eenadu

పళ్ళ సెట్టు వదులుగా ఉండటం, పళ్ళు లేకపోవటంతో విసుగు చెందుతున్నారా??

వారం రోజుల్లో డెంటల్ ఇంప్లాంట్స్‌తో శాశ్వత దంతాలు అమర్చబడును.

డా॥ రంజిత్ కుమార్ పెరవలి

MDS; ORAL & Maxillofacial surgeon
Fellow of International Congress of oral Implantology
Masters & Teacher In International Implant foundation

కాన్ఫిడెంట్జ్
డెంటల్ & ఇంప్లాంట్స్ సెంటర్
విద్యానగర్ మెయిన్ రోడ్డు, చంద్రమౌళి నగర్, గుంటూరు.
095422 76777

పంట సాగు హక్కు పత్రాలు దక్కేనా!

కౌలు రైతులకు అందక ప్రయోజనాలకు దూరం

న్యూస్‌టుడే, రేపల్లె అర్బన్

ఖరీఫ్, రబీ పంటలకు సంబంధించి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే సీసీఆర్ కార్డు (పంట సాగు హక్కు పత్రం) తప్పనిసరి. ఈ- పంటలో నమోదు చేసుకోవాలన్నా, ప్రకృతి విపత్తులతో నష్టపోతే ప్రభుత్వ పరిహారం దక్కాలన్నా ఈ కార్డే కీలకం. జిల్లాలోని కౌలు రైతులకు ఆశించిన రీతిలో కార్డులు అందక ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందడం లేదు. జిల్లాలో ఎక్కువ శాతం మంది రైతులు పొలం కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నారు. వీరితోపాటు సొంత పొలం ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ పథకాలు, రాయితీలు వర్తించేలా పంటసాగు పత్రాలు దోహదపడతాయి. క్షేత్రస్థాయిలో ఒకే సర్వే నంబరులో ఇద్దరు, ముగ్గురు కౌలు రైతుల పేర్లు నమోదు చేయిస్తున్నారు. వాస్తవానికి అక్కడ ఒక్కరే ఉంటున్నారు.

❖ ఏటా గతంలో ఉన్న కార్డుల లక్ష్యాన్ని మండలాల వారీగా పెంచుతున్నారు. భూ యజమానులు చాలాచోట్ల ఈ పత్రాలు ఇవ్వడానికి అంగీకరించడం లేదు. ఖరీఫ్, రబీ సీజన్లకు కౌలుకు (11 నెలలకు) ఇస్తే ఈలోగా వారి మధ్య విబేధాలు రావడం, భూ యజమాని వేరే ప్రాంతంలో ఉండటంతో సీసీఆర్ కార్డు ఇస్తే భవిష్యత్తులో చట్టపరంగా ఇబ్బందులు వస్తాయన్న భావన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు రెన్యువల్ చేయించేందుకు సైతం వెనకాడుతున్నారు.

జిల్లాలో ఇలా... మండలాలు	పంచాయతీలు :	సీసీఆర్ కార్డుల జారీ లక్ష్యం: లక్ష	పంపిణీ చేసింది :	ఇంకా అందించాల్సినవి:
25	459		44,717	55,283

సమగ్ర రీతిలో పత్రాలు జారీ

గతంలో సాగుపత్రాల జారీ ప్రక్రియ ఆధారంగా లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వస్తున్న ఇబ్బందుల దృష్ట్యా భూ యజమానుల ఒప్పంద పత్రంతో సీసీఆర్ కార్డు జారీ చేస్తున్నాం. రబీ సీజనుకు అవసరమైన పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

–అన్నపూర్ణ, ఇన్‌ఛార్జి వ్యవసాయాధికారిణి, బాపట్ల జిల్లా

వీర్యం ధర తగ్గింపు

వేమూరు, న్యూస్‌టుడే: మేలుజాతి పశుసంపద వృద్ధి కోసం వీర్యం ధరను ప్రభుత్వం రూ.500 నుంచి రూ.150కి తగ్గించిందని వేమూరు పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు జనార్దనరావు తెలిపారు. వేమూరు మండలం పోతుమర్రులో శుక్రవారం ఉచిత పశు వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 70 పశువులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. పశు వైద్యాధికారులు సుధాకర్, శ్రీనివాస నాయక్ పాల్గొన్నారు.

బాధ్యతల స్వీకరణ

బాపట్ల: బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బాపట్లకు చెందిన దుర్గాప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. బ్రాహ్మణ సోదరులకు కార్పొరేషన్ ద్వారా అన్ని విధాలా న్యాయం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
మాల కుల వధూవరులకు సువర్ణావకాశం
నేడు మాల కుల వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి మాల కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (9 నవంబరు 2025)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు
95501 28306 & 83744 45190
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

క్రీడలతో మంచి భవిత

పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, న్యూస్‌టుడే: క్రీడల్లో ప్రావీణ్యం చూపడం ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య అన్నారు. రాష్ట్రస్థాయి జూనియర్ టెన్నికాయిట్ పోటీలు చీరాల ఎన్ఆర్‌పీఎం పాఠశాల మైదానంలో ప్రారంభమయ్యాయి. మొత్తం 19 జిల్లాల నుంచి బాలబాలికలు పోటీల్లో పాల్గొన్నారు. రెండురోజుల పాటు జరిగే పోటీలను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా క్రీడాకారులనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం క్రీడలను బాగా ప్రోత్సహిస్తుందన్నారు. నగదు ప్రోత్సాహలతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మారుమూల పల్లె నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రికెటర్ శ్రీచరణిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. క్రీడాకారులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం కాసేపు ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. తదుపరి పోటీలు ప్రారంభమయ్యాయి. తమ జట్ల గెలుపు కోసం క్రీడాకారులు హోరాహోరీగా పోరాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్, అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవిన్వీ సత్యనారాయణ, కోశాధికారి కె.రమేష్, బాపట్ల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాంబశివరావు, కొల్లయ్య, ఎ.అలేఖ్య, రిఫరీలు, ప్రతినిధులు పాల్గొన్నారు.

యూకో బ్యాంక్

మిడ్ కార్పొరేట్ బ్రాంచి, 9/1, అరండల్‌పేట, గుంటూరు-522002.
ఫోన్ : 9230500223. E-mail: guntur@ucobank.co.in

స్థిరాస్తి కోసం ఇ-వేలం అమ్మకం యొక్క బహిరంగ ప్రకటన

(సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ (SARFAESI) చట్టం 2002కి అనుగుణంగా)

బ్యాంక్ యొక్క అధీకృత అధికారి SARFAESI చట్టం 2002 లోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ నోటీసులు జారీచేశారు మరియు ఆ తర్వాత SARFAESI చట్టం 2002 లోని సెక్షన్ 13(12) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని బ్యాంకుకు తనఖాపెట్టిన ఆస్తులను SARFAESI చట్టం 2002 లోని సెక్షన్ 13(4) క్రింద స్వాధీనం చేసుకున్నారు. అధీకృత అధికారి హోదాలో దిగువ సంతకందారు "ఎక్కడ ఏది ఉన్నదో అది", "ఎలా ఉన్నది అలా" మరియు "అక్కడ ఏది ఉంటే అది" ప్రాతిపదికన ఇ-వేలం ద్వారా ప్రజలకు దిగువ తెలిపిన ఆస్తులను విక్రయించేందుకు మరియు దిగువ తెలిపిన స్థిరాస్తుల కొనుగోలు కోసం కాగోరు కొనుగోలు దారుల నుండి బిడ్లు కోరాలని నిర్ణయించారు.

1) ఋణగ్రహీత పేరు : మెస్సర్స్ ఫ్యావరేట్ ఎంటర్‌ప్రైజెస్, యజమాని : శ్రీ కసిన సూర్యప్రకాష్ రెడ్డి, డి.నెం.25-16-48/ఎ, 12/3వ లైను, శ్రీనివాసరావుతోట, టుబాకో బోర్డ్ ఎదురు, గుంటూరు-522004, ఫ్యాక్టరీ : డి.నెం.19-9-203, కమ్మశేషయ్య గ్రౌండ్స్, ఏటుకూరు రోడ్డు, గుంటూరు-522017, హామీదారురాలు మరియు తనఖాదారురాలు : శ్రీమతి షేక్ సబీహా బాను, భర్త : కసిన సూర్యప్రకాష్ రెడ్డి, హెచ్.నెం.25-16-48ఎ, 12/3వ లైను, శ్రీనివాసరావుతోట, టుబాకో బోర్డ్ ఎదురు, గుంటూరు-522004.
బకాయి మొత్తం : ది.29-03-2025 నాటికి రూ.3,10,01,117/- (అక్షరాలా మూడు కోట్ల పది లక్షల ఒక్క వేల నూటపదిహేడు రూపాయలు మాత్రము) (ది.31-12-2020 నుండి వడ్డీ) ప్లస్ తదుపరి జమకూడు వడ్డీ మరియు అనుకోకుండా సంభవించు ఖర్చులు, డిమాండ్ నోటీసు తేది: 06-04-2021 మరియు స్వాధీనత నోటీసు తేది: 30-06-2021 న జారీచేయడం జరిగింది.
స్థిరాస్తుల వివరణ : ఐటమ్ నెం.1 : నరసరావుపేట యస్.ఆర్.ఒ లోని ది.27-07-2018 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.10790/2018 ప్రకారం కసిన సూర్యప్రకాష్ రెడ్డి, తండ్రి : కె.రామకృష్ణారెడ్డికి చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, నరసరావుపేట సబ్ జిల్లా, కొండకావూరు గ్రామపంచాయితీ మరియు గ్రామము, డి.నెం.315/ఏ సందు ఎ.1.93 సెంట్ల విస్తీర్ణము మరియు డి.నెం.315/బి సందు ఎ.2.74 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.315/సి సందు ఎ.3.17 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.319/1 సందు ఎ.0.21 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.316/1 సందు ఎ.0.01 సెంట్ల విస్తీర్ణము మొత్తం కలుపుకొని ఏకఖండముగా గల భూమి మొత్తం ఎ.8.06 సెంట్ల విస్తీర్ణములో ఎ.4.00 సెంట్ల విస్తీర్ణముగల భూమి రీసర్వే సర్టిఫికెట్, అడంగల్, ఫామ్ 1బి ప్రకారం డి.నెం.315/ఏ సందు మొత్తం ఎ.1.93 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.33 సెంట్ల విస్తీర్ణము మరియు డి.నెం.315/బి సందు మొత్తం ఎ.2.74 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.82 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.315/సి సందు మొత్తం ఎ.3.17 సెంట్ల విస్తీర్ణములో ఎ.0.85 సెంట్ల విస్తీర్ణము మొత్తం కలుపుకొని ఎ.4.00 సెంట్ల విస్తీర్ణములో డి.నెం.315/బి సందు పుర భూమి మొత్తం ఎ.2.74 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.82 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.315/సి సందు పుర భూమి మొత్తం ఎ.3.17 సెంట్ల విస్తీర్ణములో ఎ.0.85 సెంట్ల విస్తీర్ణము మొత్తం కలుపుకొని మొత్తం ఎ.2.67 సెంట్ల విస్తీర్ణముగల భూమి లేదా 1.08 హెక్టార్ల విస్తీర్ణములో ఎ.1.28 సెంట్లు కందుకూరి నాగరాజుకు అమ్మగా మిగిలిన నికర ఎ.1.39 సెంట్ల విస్తీర్ణము లేదా 5727.6 చ॥గ॥ల విస్తీర్ణముగల స్థలము కన్వర్షన్ సర్టిఫికెట్ ప్రకారం సమీప డోర్ నెం.1-207కు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగమిత్ర కు చెందిన భూమి హద్దు; దక్షిణం : శంభులింగం చెరువు పోరంబోకు హద్దు; పడమర : ఆసిన్స్ ఇండియాకు చెందిన భూమి హద్దు; ఉత్తరం : బద్రి సాంబయ్య మిగిలిన భూమి.
ఐటమ్ నెం.2 : గుంటూరు యస్.ఆర్.ఒ లోని ది.17-09-2018 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.13962/2018 ప్రకారం కసిన సూర్యప్రకాష్ రెడ్డి, తండ్రి : కె.రామకృష్ణారెడ్డికి చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, నరసరావుపేట సబ్ జిల్లా, కొండకావూరు గ్రామపంచాయితీ మరియు గ్రామము, డి.నెం.315/ఏ సందు ఎ.1.93 సెంట్ల విస్తీర్ణము మరియు డి.నెం.315/బి సందు ఎ.2.74 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.315/సి సందు ఎ.3.17 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.319/1 సందు ఎ.0.21 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.316/1 సందు ఎ.0.01 సెంట్ల విస్తీర్ణము మొత్తం కలుపుకొని ఏకఖండముగా గల భూమి మొత్తం ఎ.8.06 సెంట్ల విస్తీర్ణములో ఎ.4.00 సెంట్ల విస్తీర్ణముగల భూమి రీసర్వే సర్టిఫికెట్, అడంగల్, ఫామ్ 1బి ప్రకారం డి.నెం.315/ఏ సందు మొత్తం ఎ.1.93 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.33 సెంట్ల విస్తీర్ణము మరియు డి.నెం.315/బి సందు మొత్తం ఎ.2.74 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.82 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.315/సి సందు మొత్తం ఎ.3.17 సెంట్ల విస్తీర్ణములో ఎ.0.85 సెంట్ల విస్తీర్ణము మొత్తం కలుపుకొని ఎ.4.00 సెంట్ల విస్తీర్ణములో డి.నెం.315/ఏ సందు పుర భూమి మొత్తం ఎ.1.93 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.33 సెంట్ల విస్తీర్ణములో తూర్పువైపున గల ఎ.0.61 సెంట్ల విస్తీర్ణము గల భూమి లేదా 2952.4 చ॥గ॥ల విస్తీర్ణముగల భూమి కన్వర్షన్ సర్టిఫికెట్ ప్రకారం సమీప డోర్ నెం.1-207కు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగమిత్ర కు చెందిన భూమి హద్దు; దక్షిణం : కసిన సూర్యప్రకాష్ రెడ్డి(క్లైమెంట్)కి చెందిన స్థలము; పడమర : కందుకూరి నాగరాజుకు చెందిన భూమి; ఉత్తరం : కోటప్పకొండ నుండి చిలకలూరిపేట పోవు రోడ్డు.

రిజర్వు ధర : రూ.1,62,56,000/- (అక్షరాల ఒక్క కోటి అరవై రెండు లక్షల యాభైఆరు వేల రూపాయలు మాత్రమే), బయానా : రూ.16,25,000/- (అక్షరాల పదహారు లక్షల ఇరవైఐదు వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

2) ఋణగ్రహీత పేరు : మెస్సర్స్ మోక్ష అమృత ఎంటర్‌ప్రైజెస్, డి.నెం.16-17/2, బిబి నగర్, 4వ లైను, కమ్మశేషయ్య గ్రౌండ్స్ ప్రక్కన, ఏటుకూరు రోడ్డు, గుంటూరు-522003, మేనేజింగ్ పార్టనర్ మరియు హామీదారు : శ్రీ కుంపట్ల వెంకటరామారావు, తండ్రి : కె.వి.యస్.యన్.మూర్తి, ఫ్లాట్ నెం.5306, టవర్-5, వాసవి బృందావనం, మోతీనగర్ రోడ్డు, మీటర్ ఫ్యాక్టరీ, సనత్‌నగర్, హైదరాబాద్-500018, పార్టనర్, హామీదారురాలు మరియు తనఖాదారురాలు : శ్రీమతి గుండాల అనంతలక్ష్మి, భర్త : జి.శ్రీనివాసరావు, ఫ్లాట్ నెం.205, యల్.వి.హైట్స్ యాగంటి, మెయిన్ రోడ్డు, మారుతీ నగర్, గుంటూరు-522006, పార్టనర్, హామీదారు మరియు తనఖాదారు : శ్రీ లింగా కోటేశ్వరరావు, తండ్రి : వెంకయ్య, ఫ్లాట్ నెం.212, బి బ్లాక్, విఘ్నేశ్వర రెసిడెన్సీ, ఆక్స్‌ఫర్డ్ స్కూల్ దగ్గర, జానపాడు గ్రామము, పిడుగురాళ్ళ మండలం, గుంటూరు-522413.
బకాయి మొత్తం : ది.31-03-2021 నాటికి రూ.5,49,52,549.94 పై॥ (అక్షరాలా ఐదు కోట్ల నలభైతొమ్మిది లక్షల యాభైరెండు వేల ఐదు వందల నలభైతొమ్మిది రూపాయలు మరియు పైసలు తొంభైనాలుగు మాత్రమే) (ది.31-12-2020 వరకు వడ్డీ లెక్కించబడినది) జమకూడు వడ్డీ మరియు భవిష్యవడ్డీ, ఇతర ఖర్చులు, ఛార్జీలు మొ॥ చెల్లించవలసినదిగా ది.15-04-2021న డిమాండ్ నోటీసు మరియు ది.29-07-2021న స్వాధీనత నోటీసు జారీచేయడం జరిగింది.
బ్యాంకుకు తనఖాపుంచిన ఆస్తి వివరములు: గుంటూరు యస్.ఆర్.ఒ లోని ది.27-06-2013 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.7422/2013 ప్రకారం శ్రీమతి గుండాల అనంతలక్ష్మి మరియు శ్రీ లింగా కోటేశ్వరరావు లకు చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ జిల్లా, ఏటుకూరు గ్రామపంచాయితీ మరియు గ్రామములోని పరిధిలో డి.నెం.152/బి నందు మొత్తం ఎ॥4-37 సెంట్ల విస్తీర్ణములో ఎ॥1-50 సెంట్ల విస్తీర్ణములో గుంటూరు ఆర్‌డిఓ జారీచేసిన ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికెట్ ది.05-09-2013 నాటి ఆర్‌సి.నెం.1385/2012/ఇ ప్రకారం ఎ॥1-11 సెంట్ల విస్తీర్ణము లేదా 5372-4 చ॥గ॥ల విస్తీర్ణముగల స్థలమునకు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : 40 అ॥ వెడల్పుగల రోడ్డు హద్దు; దక్షిణం : లక్కాకుల థామస్ నాయుడుకు చెందిన భూమి హద్దు; పడమర : కోన శివశేషగిరి రావుకు చెందిన భూమి హద్దు; ఉత్తరం : కోన శివరఘురామయ్యకు చెందిన మిగిలిన భూమి.

రిజర్వు ధర : రూ.1,67,27,000/- (అక్షరాల ఒక్క కోటి అరవైఏడు లక్షల ఇరవైఏడు వేల రూపాయలు మాత్రమే), బయానా : రూ.16,72,000/- (అక్షరాల పదహారు లక్షల డెబ్బైరెండు వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

3) ఋణగ్రహీత: శ్రీ మిట్టపల్లి రమేష్‌బాబు, డి.నెం.4-19-94/1, 6వ లైను, వికాస్ నగర్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్-522006, రిజిష్టర్డ్ ఆఫీస్ చిరునామా: మెస్సర్స్ మిట్టపల్లి ఆగ్రో ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డి.నెం.5-90-56ఎ, 5/3, చంద్రమౌళీనగర్, గుంటూరు-522007, సహ-దరఖాస్తుదారులు : 1) శ్రీ అమిరినేని నరేష్, డి.నెం.16-9-481, ఫ్లాట్ నెం.504, లక్ష్మీ నివాసం, 10వ లైను, వికాస్ నగర్, గుంటూరు-522006, 2) శ్రీమతి అమిరినేని లక్ష్మీ ప్రియాంక, డి.నెం.16-9-481, ఫ్లాట్ నెం.504, లక్ష్మీ నివాసం, 10వ లైను, వికాస్ నగర్, గుంటూరు-522006, హామీదారురాలు : కుమారి మిట్టపల్లి లక్ష్మీ సుస్మిత, డి.నెం. 4-19-94/1, 6వ లైను, వికాస్ నగర్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్-522006,
బకాయి మొత్తం : ది.28-01-2025 నాటికి రూ.6,18,40,750.56 పై. (అక్షరాలా ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల నలభై వేల ఏడు వందల యాభై రూపాయలు మరియు యాభైఆరు పైసలు మాత్రమే) (ది.31-12-2024 వరకు వడ్డీ లెక్కించబడినది) ప్లస్ తదుపరి జమకూడు వడ్డీ మరియు అనుకోకుండా సంభవించు ఖర్చులు ది.10-02-2025 నాటి డిమాండ్ నోటీసు ప్రకారం మరియు స్వాధీనత నోటీసు తేది: 19-04-2025 న జారీచేయడం జరిగింది.
స్థిరాస్తుల వివరణ : గుంటూరు యస్.ఆర్.ఒ లోని ది.01-02-2014 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.979/2014 ప్రకారం ది.01-02-2014న రిజిష్టర్ కాబడిన శ్రీ మిట్టపల్లి హరిబాబు, తండ్రి : పాండురంగారావుకు చెందినది దీనిని శ్రీ మిట్టపల్లి రమేష్‌బాబు, తండ్రి: మిట్టపల్లి పాండురంగారావు మరియు మిట్టపల్లి సువర్ణ, భర్త : మిట్టపల్లి రమేష్ పేరున గల ఆస్తి.
గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ జిల్లా, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ లోని గుంటూరు, బ్రాడీపేట, అసెస్‌మెంట్ నెం.9480, టి.నెం.67 & 68 మరియు ఫ్లాట్ నెం.24, పాత వార్డు నెం.02, కొత్త వార్డు నెం.03, బ్లాక్ నెం.2, డోరు నెం.5-93-39 నందు 536 చ॥గ॥ల లేదా 490-11 చ॥మీ॥ల విస్తీర్ణముగల స్థలము అందులోని ఆర్.సి.సి. రూఫ్ బహుళ అంతస్తుల భవనమునకు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు: తూర్పు: వి. నాగ శివకు చెందిన ఫ్లాట్ నెం.39 స్థలము హద్దు 46 అ॥లు; దక్షిణం: బి. మంజులకు చెందిన ఫ్లాట్ నెం.25 స్థలము హద్దు 105 అ॥లు; పడమర: మునిసిపల్ రోడ్డు హద్దు 46 అ॥లు; ఉత్తరం: కె. నిర్మల్ కుమార్ ప్రసాద్‌కు చెందిన ఆస్తి హద్దు 105 అ॥లు.

రిజర్వు ధర : రూ.7,44,04,000/- (అక్షరాల ఏడు కోట్ల నలభైనాలుగు లక్షల నాలుగు వేల రూపాయలు మాత్రమే), బయానా : రూ.74,40,000/- (అక్షరాల డెబ్బైనాలుగు లక్షల నలభై వేల ఏడు వందల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

4) ఋణగ్రహీత పేరు : 1) మెస్సర్స్ వెంకటేశ్వర కాటన్ ట్రేడర్స్, యజమానురాలు : శ్రీమతి మంచికలపూడి పద్మజ, కేరాఫ్ : ఓంకార్‌నాథ్ కాటన్ జిన్నింగ్‌మిల్, డి.నెం.11-683, సినీస్క్వేర్ థియేటర్ ప్రక్కన, అమరావతి రోడ్, గుంటూరు-522002, 2) శ్రీమతి మంచికలపూడి పద్మజ, భర్త : శ్రీ రామారావు, హెచ్.నెం.4-15-73/2ఎ, పోస్టల్ కాలనీ, అమరావతి రోడ్, గుంటూరు-522002, 3) హామీదారు మరియు తనఖాదారు : శ్రీ ఆలపాటి గోపాలకృష్ణ, తండ్రి : శ్రీ నాగేశ్వరరావు, డి.నెం.2-1-64, రామాలయం దగ్గర, స్తంబాలగరువు, గుంటూరు-522006, 4) హామీదారు మరియు తనఖాదారు : శ్రీ ఆలపాటి రవికుమార్, తండ్రి : నాగేశ్వరరావు, డి.నెం.2-1-64, రామాలయం దగ్గర, స్తంబాలగరువు, గుంటూరు-522006, 5) హామీదారు : శ్రీ మంచికలపూడి రామారావు, తండ్రి : నరసింహారావు, డి.నెం.2-48, కర్లపూడి గ్రామము, అమరావతి మండలం, గుంటూరు-522016.
బకాయి మొత్తం : ది.20-10-2020 నాటికి రూ.5,14,85,006.26 పై॥ (అక్షరాల ఐదు కోట్ల పద్నాలుగు లక్షల ఎనభైఐదు వేల ఆరు రూపాయలు మరియు పైసలు ఇరవైఆరు మాత్రము) మరియు ది.29-02-2020 నుండి వడ్డీ ప్లస్ తదుపరి జమకూడు వడ్డీ మరియు అనుకోకుండా సంభవించు ఖర్చులు, డిమాండ్ నోటీసు తేది: 20-10-2020 మరియు స్వాధీనత తేది: 03-03-2021.
స్థిరాస్తుల వివరణ : ఆస్తి నెం.1 : ది.14-10-2010 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.4077/2010 ప్రకారం ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్ పేరున గల ఆస్తి : గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, పెదపరిమి గ్రామము, డి.నెం.112 సందు ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్, తండ్రి : నాగేశ్వరరావు లకు చెందిన య॥1.10(య॥0.80 సెంట్లు + య॥0.30 సెంట్లు) సెంట్ల విస్తీర్ణముగల భూమికి సంబంధించిన యావదాస్తి. ఆస్తికి హద్దులు(దస్తావేజు నెం.4077/2010) : ఐటమ్-1 : తూర్పు : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; దక్షిణం : పోతుగుంట్ల వీరరాఘవమ్మకు చెందిన ఆస్తి; పడమర : భాష్యం హనుమయ్య మొ॥ వారికి చెందిన ఆస్తి; ఉత్తరం : ఘంటా రామారావుకు చెందిన ఆస్తి. య॥0.80 సెంట్లు లేదా 3872.00 చ॥గ॥ల విస్తీర్ణము. ఐటమ్-2 : తూర్పు : ఆలపాటి గోపాలకృష్ణకు చెందిన ఆస్తి; దక్షిణం : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; పడమర : పెదపరిమి నుండి నెక్కల్లు రోడ్డు; ఉత్తరం : శ్రీ పోతుగుంట్ల వీరరాఘవమ్మకు చెందిన ఆస్తి. య॥0.30 సెంట్లు లేదా 1452.00 చ॥గ॥ల విస్తీర్ణము.
ఆస్తి నెం.2 : ది.14-10-2010 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.4078/2010 ప్రకారం ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్ పేరున గల ఆస్తి) : గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, పెదపరిమి గ్రామము, డి.నెం.112 & 113 నందు ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్, తండ్రి : నాగేశ్వరరావు లకు చెందిన య॥2.90(-య॥0.72 సెంట్లు + య॥0.83 సెంట్లు + య॥0.80 సెంట్లు + య॥0.55 సెంట్లు) సెంట్ల విస్తీర్ణముగల భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : ఐటమ్-1 : తూర్పు : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; దక్షిణం : పోతుగుంట్ల విఘ్నేశ్వరరావు కు చెందిన ఆస్తి; పడమర : పెదపరిమి నుండి నెక్కల్లు వెళ్ళు రోడ్డు; ఉత్తరం : ఆలపాటి గోపాలకృష్ణకు చెందిన ఆస్తి. య॥0.72 సెంట్లు లేదా 3484.80 చ॥గ॥ల విస్తీర్ణము. ఐటమ్-2 : తూర్పు : పోతుగుంట్ల వీరరాఘవమ్మకు చెందిన ఆస్తి; దక్షిణం : గాలి పూర్ణ మల్లిఖార్జునరావుకు చెందిన ఆస్తి; పడమర :భాష్యం సాంబశివరావుకు చెందిన ఆస్తి; ఉత్తరం : భాష్యం హనుమయ్యకు చెందిన ఆస్తి; య॥0.83 సెంట్లు లేదా 4017.20 చ॥గ॥ల విస్తీర్ణము. ఐటమ్-3 : తూర్పు : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; దక్షిణం : భాష్యం నరసయ్య కు చెందిన ఆస్తి; పడమర : భాష్యం మోహన్‌రావు కు చెందిన ఆస్తి; ఉత్తరం : పొట్లపల్లి లక్ష్మీనారాయణ రెడ్డి మరియు ఇతరులు అమ్మిన ఆస్తి. య॥0.80 సెంట్లు లేదా 3872 చ॥గ॥ల విస్తీర్ణము. ఐటమ్-4 : తూర్పు : భాష్యం మోహన్‌రావు మొ॥ వారికి చెందిన ఆస్తి; దక్షిణం : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; పడమర : పోతుగుంట్ల రమేష్ కు చెందిన ఆస్తి; ఉత్తరం : పొట్లపల్లి లక్ష్మీనారాయణ రెడ్డి మరియు ఇతరులు అమ్మిన ఆస్తి. య॥0.55 సెంట్లు లేదా 2662.00 చ॥గ॥ల విస్తీర్ణము.
ఆస్తి నెం.3 : ది.14-10-2010 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.4079/2010 ప్రకారం ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్ పేరున గల ఆస్తి) : గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, పెదపరిమి గ్రామము, డి.నెం.112 నందు ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్, తండ్రి : నాగేశ్వరరావు లకు చెందిన య॥1.30 సెంట్ల విస్తీర్ణముగల భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; దక్షిణం : గాలి పూర్ణ మల్లిఖార్జునరావుకు చెందిన ఆస్తి; పడమర : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరుల నుండి వెళ్ళు రోడ్డుమార్గం; ఉత్తరం : భాష్యం మోహన్‌రావు కు చెందిన ఆస్తి. మొత్తం ఆస్తి విస్తీర్ణము : య॥1.10+ 2.90+ 1.30= య॥ 5.30 సెంట్ల విస్తీర్ణము.

రిజర్వు ధర : రూ.8,69,51,000/- (అక్షరాల ఎనిమిది కోట్ల అరవైతొమ్మిది లక్షల యాభైఒక్క వేల రూపాయలు మాత్రమే), బయానా : రూ.86,95,000/- (అక్షరాల ఎనభైఆరు లక్షల తొంభైఐదు వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

5) ఋణగ్రహీత: మెస్సర్స్ ఏఎన్ఆర్ కాటన్ (ట్రేడర్స్ (పార్టనర్స్ : శ్రీ ఆలపాటి గోపాలకృష్ణ మరియు శ్రీ ఆలపాటి రవికుమార్), డి.నెం.2-1-64, స్తంబాలగరువు, రామాలయం దగ్గర, గుంటూరు-522006, హామీదారులు : 1) శ్రీ ఎమ్.శ్రీనివాసరావు, తండ్రి : యమ్. నరసింహారావు, 2) శ్రీమతి ఆలపాటి మోహిని దేవి, భర్త : ఆలపాటి గోపాలకృష్ణ.
బకాయి మొత్తం : ది.30-06-2019 నాటికి రూ.16,69,51,474.31 పై. (అక్షరాలా పదహారు కోట్ల అరవైతొమ్మిది లక్షల యాభైఒక్క వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు మరియు ముప్పైఒక్క పైసలు మాత్రమే) (ది.30-06-2019 వరకు వడ్డీ లెక్కించబడినది) మరియు తదుపరి జమకూడు వడ్డీ మరియు అనుకోకుండా సంభవించు ఖర్చులు ది.05-07-2019 నాటి డిమాండ్ నోటీసు ప్రకారం మరియు స్వాధీనత నోటీసు తేది: 12-12-2024 న జారీచేయడం జరిగింది.
స్థిరాస్తుల వివరణ : ఆస్తి నెం.1 వివరములు : మునిసిపల్ అసెస్‌మెంట్ నెం.967/1, 967/2, 968 లో ది.21-09-2002 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.65/2002/బిఐ3 ప్రకారం : గుంటూరు జిల్లా, మునిసిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధి, స్తంబాలగరువు, గుంటూరు, పట్టాభిపురం (పి.ఎస్), రామాలయం దగ్గర, డి.నెం.235/ఎ, పాత డోర్ నెం.2-1-53/ఎ, కొత్త డోర్ నెం.2-1-64 నందు శ్రీ ఆలపాటి గోపాలకృష్ణ, తండ్రి: నాగేశ్వరరావు మరియు శ్రీ ఆలపాటి రవికుమార్, తండ్రి: నాగేశ్వరరావుకు చెందిన 426 చ॥గ॥ల విస్తీర్ణములోని రెసిడెన్షియల్ స్థలము మరియు ఆర్‌సిసి రూఫ్ నివాస భవనమునకు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు :ఆలపాటి వెంకటేశ్వర్లు మరియు ఇతరులకు చెందిన ఆస్తి, దక్షిణం : మునిసిపల్ రోడ్డు, పడమర : ఖరి వీర రాఘవయ్యకు చెందిన ఆస్తి, ఉత్తరం : మునిసిపల్ బజార్.

రిజర్వు ధర : రూ.1,70,80,000/- (అక్షరాల ఒక్క కోటి డెబ్బై లక్షల ఎనభై వేల రూపాయలు మాత్రమే), బయానా : రూ.17,08,000/- (అక్షరాల పదిహేడు లక్షల ఎనిమిది వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

ఆస్తి నెం.2 వివరములు : ది.31-03-2003 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.1471/2003 ప్రకారం శ్రీమతి ఆలపాటి మోహిని దేవి, భర్త: ఆలపాటి గోపాలకృష్ణకి చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, తురకపాలెం రోడ్డు, పెదపలకలూరు, డి.నెం.371/సి, 367/బి3 నందు శ్రీమతి ఆలపాటి మోహిని దేవి, భర్త: ఆలపాటి గోపాలకృష్ణకు చెందిన ఎ.1.79 సెంట్ల విస్తీర్ణములోని ఖాళీ నివాస భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : 90 లింకుల వెడల్పు గల డొంక, దక్షిణం : తురకపాలెం వెళ్ళే రోడ్డు, పడమర : మన్నవ భారతమ్మ మరియు ఇతరులకు చెందిన ఆస్తి, ఉత్తరం : ఆలపాటి లక్ష్మీ సంయుక్త కి చెందిన ఆస్తి.

రిజర్వు ధర : రూ.7,07,50,000/- (అక్షరాల ఏడు కోట్ల ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే), బయానా : రూ.70,75,000/- (అక్షరాల డెబ్బై లక్షల డెబ్బైఐదు వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

ఆస్తి నెం.3 వివరములు : ది.22-12-2009 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.8079/2009 ప్రకారం యమ్. శ్రీనివాసరావుకు చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ డివిజన్, గుంటూరు న్యూ మునిసిపల్ పరిధిలోని నందివెలుగు రోడ్, పాత గుంటూరు, డి.నెం.579 నందు శ్రీ మంచికలపూరి శ్రీనివాసరావు, తండ్రి: నరసింహారావుకు చెందిన 1524 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీ భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : యజమానుల యొక్క ఆస్తి 284'-0, దక్షిణం : యజమానుల యొక్క ఆస్తి 49'-0, పడమర : అమ్మకముదారుల యొక్క ఆస్తి 284'-0, ఉత్తరం : అత్తోట సీతారామయ్యకు చెందిన ఆస్తి 49'-0.

రిజర్వు ధర : రూ.1,11,09,000/- (అక్షరాల ఒక్క కోటి పదకొండు లక్షల తొమ్మిది వేల రూపాయలు మాత్రమే), బయానా : రూ.11,10,000/- (అక్షరాల పదకొండు లక్షల పది వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

ఆస్తి నెం.4 వివరములు : ది.22-12-2009 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.8080/2009 ప్రకారం ఆలపాటి గోపాలకృష్ణకు చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ డివిజన్, గుంటూరు న్యూ మునిసిపల్ పరిధిలోని, నందివెలుగు రోడ్, పాత గుంటూరు, డి.నెం.579 నందు ఆలపాటి గోపాలకృష్ణ, తండ్రి: నాగేశ్వరరావుకు చెందిన 504 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీ భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : యమ్. శ్రీనివాసరావుకు చెందిన ఆస్తి 284'-0, దక్షిణం : యమ్. శ్రీనివాసరావుకు చెందిన ఆస్తి 1'-0, పడమర : గుడి వీరాస్వామి నాయుడుకు చెందిన ఆస్తి 284'-0, ఉత్తరం : 30 అ॥ల వెడల్పుగల రోడ్డు నుండి కొంత విస్తీర్ణము మరియు ఇతరులు 32'-0.

రిజర్వు ధర : రూ.36,74,000/- (అక్షరాల ముప్పైఆరు లక్షల డెబ్బైనాలుగు వేల రూపాయలు మాత్రమే), బయానా : రూ.3,67,000/- (అక్షరాల మూడు లక్షల అరవైఏడు వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

ఇ-వేలం మరియు సమయం: 28-11-2025 (శుక్రవారం ఉ॥11.00 గం.ల నుండి సా॥5.00 గం.ల మధ్య, ప్రతిసారి 5 నిమిషాల అపరిమిత పొడిగింపుతో.

విక్రయ నియమనిబంధనల కొరకు దయచేసి బ్యాంక్ వెబ్‌సైట్స్/ వెబ్ పోర్టల్ https//baanknet.com లను దర్శించగలరు. మరియు ఆసక్తి గల బిడ్డర్లు మిడ్ కార్పొరేట్ బ్రాంచి, 9/1, అరండల్‌పేట, గుంటూరు-522002 ఆఫీస్ పనివేళలలో ముందస్తు అనుమతితో సంప్రదించగలరు. ఫోన్ నెంబరు : 9230500223, ఇ-మెయిల్ :guntur@ucobank.co.in సంప్రదించగలరు.
తేది : 08-11-2025, స్థలం : గుంటూరు సం/- అధీకృత అధికారి, యూకో బ్యాంక్, మిడ్ కార్పొరేట్ బ్రాంచి, గుంటూరు.

భక్తిశ్రద్ధలతో భక్త కనకదాసు జయంతి

భక్త కనకదాసు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్

బాపట్ల, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్‌లో శనివారం శ్రీశ్రీ భక్తకనకదాసు జయంతి నిర్వహించారు. కలెక్టర్ వినోద్‌కుమార్ ఆయన చిత్రపటానికి భక్తిశ్రద్ధలతో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ కనకదాసు లాంటి మహనుభావుడి జీవితాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈయన శ్రీకృష్ణునికి గొప్పభక్తుడని తెలిపారు. కన్నడ సాహిత్యాన్ని పురాతన, మధ్య, ఆధునిక సాహిత్యంగా విడదీశారన్నారు. కనకదాసు కన్నడ భాషలో రచించిన కీర్తనలతో ప్రాచుర్యం పొందారన్నారు. కనకదాసు చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, బీసీ సంక్షేమశాఖ అధికారిణి శివలీల, డీఎంహెచ్‌వో విజయమ్మ, డీపీవో ప్రభాకరరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, తదితరులు నివాళి అర్పించారు.

ఆయన బోధనలు పోలీసుశాఖకు ఆదర్శం

బాపట్ల: కనకదాసు బోధనలను పోలీసుశాఖ మార్గదర్శకంగా తీసుకుని సమాజానికి మరింత సేవ చేయాలని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. భక్త కనకదాసు జయంతిని శనివారం తన కార్యాలయంలో నిర్వహించారు. కనకదాసు మహత్తరమైన కవి, కృష్ణ భక్తుడు, తత్వవేత్త మాత్రమే కాకుండా సమాజంలో సమానత్వం, సత్యం, ధర్మం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని కొనియాడారు.

నివాళి అర్పిస్తున్న ఎస్పీ ఉమామహేశ్వర్

అమెరికాలో కారంచేడు విద్యార్థిని మృతి



రాజ్యలక్ష్మి (పాత చిత్రం)

కారంచేడు: ఉన్నత విద్యనభ్యసించి కుటుంబాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో అమెరికాలో అడుగుపెట్టిన ఆ విద్యార్థిని ఆశలు అడియాసలుగానే మిగిలాయి. చదువు పూర్తి కావడంతో కొద్దిరోజుల్లో కొలువు వస్తుందనే నమ్మకంతో ఉన్న ఆ కుటుంబం ఆశల దీపాన్ని విధి వెక్కిరించి అనారోగ్యం రూపంలో బలిగొంది. బాపట్ల జిల్లా కారంచేడులో నివసించే యార్లగడ్డ రామకృష్ణ, నాగమణి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి కుమారుడు రాజా, కుమార్తె రాజ్యలక్ష్మి(23) ఉన్నారు. రాజా ఏజీ బీఎస్సీ చదివి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన రాజ్యలక్ష్మి ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్‌లో గల యూనివర్సిటీ ఆఫ్ న్యూహెవన్‌లో ఎంఎస్ కంప్యూటర్స్ విభాగంలో 2023లో చేరారు. ఇటీవల విద్యాభ్యాసం ముగియడంతో అక్కడే స్నేహితులతో కలిసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. రోజూ అమ్మ, నాన్నతో మాట్లాడే యువతి మూడు రోజుల క్రితం జలుబు, ఆయాసంగా ఉందని, చికిత్స కోసం ఈనెల 9న వైద్యుల అపాయింట్‌మెంట్ తీసుకున్నానని 6వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులకు తెలిపింది. అదే రోజు రాత్రి స్నేహితులతో కలిసి నిద్రపోయిన రాజ్యలక్ష్మిని ఉదయం అల్పాహారానికి స్నేహితులు లేపగా కదలికలు లేకపోవడంతో వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజ్యలక్ష్మి మృతికి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సృజనాత్మకతతో సాంకేతిక విద్యలో రాణింపు

బాపట్ల, న్యూస్‌టుడే: సృజనాత్మకతతో విద్యార్థులు సాంకేతిక విద్యలో రాణించాలని ఏపీఎస్‌సీహెచ్ఈ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్) ఛైర్మన్ డా.కె.మధుమూర్తి అన్నారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల 12వ స్నాతకోత్సవంలో శనివారం ఆయన మాట్లాడారు. నిరంతరం విద్యార్థులు ప్రయోగాలతో శ్రమిస్తేనే ఆయా రంగాల్లో అనుకున్న ప్రగతి సాధించగలరన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యా సముపార్జనలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే డాక్టర్ కృష్ణమూర్తి మెమోరియల్ బంగారు పతకాన్ని సీఎస్ఈ విద్యార్థిని పుణ్యవతికి అందజేశారు. వెండి పతకాన్ని ఈఈఈ విద్యార్థిని కె.లలితాసత్య మల్లిక, కాంస్య పతకాన్ని మెకానికల్ విద్యార్థి ఎన్.రామ్‌కుమార్ అందుకున్నారు. వివిధ విభాగాల్లో విద్యనభ్యసించి చివరి సంవత్సరం ముగించుకుని వెళుతున్న 650 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు పొందారు. తొలుత నెక్స్ట్‌జెన్ టెక్నాలజీ రీసెర్చ్ బ్లాక్ భవనంలో 250కి పైగా ఆధునిక కంప్యూటర్లతో నిర్మించిన అత్యాధునిక ప్రయోగశాలను మధుమూర్తి ప్రారంభించారు. బీఈఎస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపల్ రమాదేవి, వెంకట్రావు, చంద్రశేఖర్, వెంకటచౌదరి, వీరబ్రహ్మయ్య, ఎం.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మధుమూర్తి నుంచి బంగారు పతకం అందుకుంటున్న విద్యార్థిని పుణ్యవతి

ఉపాధి పథకం సుస్థిరాభివృద్ధికి తోడ్పడాలి

గుంటూరు: జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల్లో పెద్ద చెరువులను గుర్తించాలని అధికారులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. శనివారం కలెక్టరు కార్యాలయంలో ఉపాధి హామీ పథకం, గృహ నిర్మాణం, గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యక్రమాల అమలుపై పెమ్మసాని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పెద్ద చెరువుల్లో నీటి సంరక్షణతోపాటు వాటిని అందంగా, ఆహ్లాదంగా రూపొందించాలన్నారు. చెరువుల వద్ద వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తే ప్రజలకు బహుళ ఉపయోగాలు ఉంటాయన్నారు. ఉపాధి హామీ పథకం పనులు సుస్థిర ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్నారు. జిల్లాలోని ఉత్తమ స్వయం సహాయక సంఘాలను క్లస్టర్‌గా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పచ్చళ్లు తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో చేపడుతున్న పనుల గురించి కలెక్టరు అన్సారియా, డ్వామా పీడీ శంకర్ వివరించారు.

పుట్టిన రోజు వేడుకల్లో వివాదంపై ఇంటెలిజెన్స్ ఆరా

చీరాల అర్బన్, న్యూస్‌టుడే: ఓ పోలీసు అధికారి పుట్టిన రోజు వేడుకలను తీరంలో ఉన్న ఒక రిసార్ట్స్‌లో శుక్రవారం రాత్రి జరిగాయి. దీనికి ఇసుక అక్రమ రవాణాలో ఆరితేరిన వారు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పార్టీకి హాజరైన కానిస్టేబుల్ ఒకరు రిసార్ట్స్‌లో ఉన్న ఓ గదికి వెళ్లి తలుపు తట్టడంతో అందులో ఉన్న న్యాయవాది బయటకు వచ్చారు. ఆ సమయంలో వీరి మధ్య వివాదం జరగ్గా ఎస్సై కల్పించుకుని కానిస్టేబుల్‌ను మందలించి, అక్కడ నుంచి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయమై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

10 నుంచి శిక్షణ

వేటపాలెం: సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు ఏఐసీటీఈ ట్రెయినింగ్ అండ్ లెర్నింగ్ అకాడమీ(అటల్) ఆధ్వర్యంలో శిక్షణ (ఆన్‌లైన్ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల కార్యదర్శి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఇందులో అకడమిక్, నిట్, ఐఐటీ ఆచార్యులు, ఇండస్ట్రీ ప్రతినిధులు పాల్గొని ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీ, కాన్సెప్ట్ రీసెర్చ్, ట్రెండ్స్ అండ్ ప్రాసెస్‌లపై అవగాహన కల్పిస్తారని ప్రధానాచార్యుడు కె.జగదీష్‌బాబు తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని శనివారం కళాశాలలో ఆవిష్కరించారు. కన్వీనర్‌గా ఐవోటీ ప్రధాన విభాగాధిపతి ఇంద్రనీల్, కో-కన్వీనర్‌గా వి.వి.ప్రవీణ్ కుమార్ వ్యవహరించనున్నారు.

బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)



వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 108, రిటైల్ ధర - 135, చికెన్ విత్‌స్కిన్ - 196, చికెన్ స్కిన్‌లెస్ - 223.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -106 రిటైల్ ధర 133 చికెన్ విత్ స్కిన్ - 193, చికెన్ స్కిన్‌లెస్ - 219.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 121, 129, 140 చికెన్ విత్ స్కిన్ - 228 చికెన్ స్కిన్‌లెస్ - 238.

నెక్ సూచించిన కోడిగ్రుడ్డు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 600 (వాణిజ్య & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.95/-.

పంజాబ్ నేషనల్ బ్యాంక్

(భారత ప్రభుత్వ రంగ సంస్థ) ...విశ్వాసానికి మరోపేరు

అస్సెట్ రికవరీ మోనిటరింగ్ బ్రాంచ్: విశాఖపట్నం
డి.నెం.9-13-45/2/9/1, 5వ అంతస్తు, ఎమ్‌విఆర్ వినాయగర్ ట్రేడ్ సెంటర్, విఐపిరోడ్, విశాఖపట్నం-530003.
మొబైల్ నెం.: 98312 00669, 96409 33383

స్థిరాస్తుల అమ్మకం కొరకు వేలం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు, 2002 లోని రూలు 8(6) r/w 9(1) నిబంధనలతో చదువబడే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం నోటీసు

ఇందుమూలముగా నోటీసు జారీచేస్తూ, యావన్మంది ప్రజానీకానికి మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) & హామీదారు(లు)కు నోటీసు జారీచేస్తూ తెలియజేయునది ఏమనగా, దిగువ సెక్యూర్డు క్రెడిటార్ గారికి తనఖా ఉంచిన / ఛార్జిలో ఉన్న స్థిరాస్తులను నిర్మాణాత్మకంగా / భౌతికంగా / లాంఛనాత్మకంగా బ్యాంకు అధీకృత అధికారిగారు సెక్యూర్డు క్రెడిటార్ గారు స్వాధీనత తీసుకుని వాటిని "ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నదో అదే పద్ధతిపై" దిగువ పట్టికలో తెలిపిన తేదీలలో బ్యాంకు/సెక్యూర్డు క్రెడిటార్ గారు సదరు ఋణగ్రహీత(లు), హామీదారు(లు) నుండి రావలసిన బకాయిలను వసూలు నిమిత్తం ఈ నోటీసు జారీచేస్తున్నారు. ప్రతి ఆస్తికి ఎదుట దిగువ పట్టికలో రిజర్వు ధర & ధరావత్తు వివరములు తెలుపబడినవి.

ఇ-వేలం తేది, సమయం : 26-11-2025
ఉ॥ గం॥ 11.00 నుండి సా॥ గం॥ 4.00 వరకు

బయానా చెల్లింపునకు ఆఖరు తేది : 26.11.2025, మధ్యాహ్నం గం.03.00 గం॥ల లోపు
బిడ్ పెంపుదల మొత్తం : రూ.10,000/-

1) ఋణగ్రహీత పేరు / బ్యాంకుకు మొత్తం బకాయిలు : మెస్సర్స్ శ్రీ అనిత కాటన్ కార్పొరేషన్ (ఖాతా నెం.లు : 019500870011516, 019500IL00007398, 019500EG00000151)
& ప్రొప్రయిటర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు శ్రీ కన్నెబోయిన హరి హరప్రసాద్, డి.నెం.19/987(1), ఓగేరు రోడ్, క్లాక్ టవర్ దగ్గర, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా-522616.
హామీదారులు : శ్రీ జి.భవానీ శంకర్, శ్రీమతి కె.మల్లేశ్వరి, శ్రీ కె.మోహన్ సాయి.
బ్రాంచ్ ఆఫీస్ : స్టేషన్ రోడ్, గుంటూరు-019500 డిమాండ్ నోటీసు తేది. : 06-06-2022
బకాయి : తేది.31-03-2025 నాటికి బకాయి రూ.3,43,08,582/- + తదుపరి వడ్డీ, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర ఖర్చులు. స్వాధీనత తేది : 08-08-2022
స్వాధీనత స్వభావం : లాంఛనాత్మక ఉద్దేశించిన అమ్మకం నోటీసు : 19-04-2025
తనఖా చేసిన సెక్యూరిటీ / ఆస్తి వివరాలు / యజమాను(లు) పేరు (తనఖా చేసిన ఆస్తి(లు)
రిజిష్టర్డు విల్లు నెం.39/బిఐ3/2010, తేది.11-02-2010 ప్రకారం శ్రీ కన్నెబోయిన మోహన్‌సాయి, తండ్రి : రవీంద్రబాబు & శ్రీ కన్నెబోయిన హరిహర ప్రసాద్, తండ్రి : కన్నెబోయిన రామారావు గారి పేరున గల ఆస్తి : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, పాత గుంటూరు, శ్రీ రామయ్య ఫంక్షన్ హాల్ దగ్గర, యాదవుల బజారు 2/3, క్రొత్త అసెస్‌మెంట్ నెం.1021079972, క్రొత్త డోర్ నెం.62-18-844, పాత అసెస్‌మెంట్ నెం.23481, పాత డోర్ నెం.16-15-208, బ్లాకు నెం.11, క్రొత్త వార్డు నెం.11, పాత వార్డు నెం.07, టి.యస్.నెం. 879/2 వద్ద 165 4/9 చ.గ.లు లేదా 138.32 చ.మీ.ల భూమి మరియు రెసిడెన్షియల్ భవనమునకు హద్దులు : తూర్పు : కన్నెబోయిన నాగేశ్వర రావు, కన్నెబోయిన వెంకటేశ్వర రావు గార్ల ఆస్తి - 49.70 అ.లు, దక్షిణం : చెన్నంశెట్టి వెంకటేశ్వర రావు (బాబు) గారి ఆస్తి - 30.00 అ.లు, పడమర : మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు-49.80 అ.లు మరియు ఉత్తరం : మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు - 30.00 అ.లు.
రిజర్వు ధర : రూ.69,48,000/- ధరావత్తు : రూ.6,95,000/-
2. డాక్యుమెంట్ నెం.4494/2013, తేది.26-07-2013 ప్రకారం శ్రీమతి కన్నెబోయిన మల్లేశ్వరి, భర్త : రామారావు గారి పేరున గల ఆస్తి : గుంటూరు జిల్లా, చిలకలూరిపేట మున్సిపాలిటీ & మండలం, గొర్రెపాటివారి వీధి, డోర్ నెం.7-186-2, బ్లాకు నెం.07, డి.నెం.56/1 వద్ద 96.94 చ.గ.లు లేదా 81.04 చ.మీ.లు విస్తీర్ణం గల భూమి మరియు రెసిడెన్షియల్ భవనమునకు హద్దులు : తూర్పు : రామజోగయ్య ఆంజనేయులు గారి ఆస్తి-22.00 అ.లు, దక్షిణం : యంగల రాధాకృష్ణమూర్తి మరియు ఇతరుల ఆస్తి-39.80 అ.లు, పడమర : అమ్మకం దారుల మిగిలిన ఆస్తి-22.00 అ.లు మరియు ఉత్తరం : 8.00 అ.లు వెడల్పు రోడ్డు - 39.80 అ.లు.
సెక్యూర్డ్ క్రెడిటార్స్‌కు తెలిసిన మేరకు ఋణభారముల వివరాలు : ఋణ భారములు ఏమి లేవు.
రిజర్వు ధర : రూ.16,32,000/- ధరావత్తు : రూ.1,63,000/-

ఇ-వేలం నియమ నిబంధనలు :
1) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 లోని నియమ & నిబంధనలను అనుసరించి దిగువ తదుపరి తెలిపిన నిబంధనలను అనుసరించి అమ్మకం జరుపబడును.
2) ఆస్తులను 'ఎక్కడ ఎలా ఉన్నవి అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నవో అదే పద్ధతిపై' విక్రయించబడతాయి.
3) అధీకృత అధికారి గారి పద్ధగల షెడ్యూలులోని సెక్యూర్డు ఆస్తికి సంబంధించిన ఉత్తమ వివరముల మేరకు తెలుపబడినవి. కాని సదరు వివరములలోని తప్పులకు, తప్పుడు వివరములకు, వదిలివేయబడుటలకు అధీకృత అధికారి గారు సమాధానం తెలుపవలసిన అవసరం లేదు.
4) అమ్మకం ఇ-వేలం పోర్టల్ https:// baanknet.com ద్వారా ఆన్‌లైన్‌లో దిగువ సంతకందారు తేది.26-11-2025, ఉదయం గం.11-00 ల నుండి సాయంత్రం గం.4-00 ల వరకు నిర్వహించెదరు.
5) అమ్మకం యొక్క పూర్తి వివరములతో నియమ నిబంధనల కొరకు దయజేసి https:// baanknet.com & www.pnbindia.in వెబ్‌సైటులను చూడవలెను.

సర్ఫేసి చట్టం 2002 లోని రూలు 8(6) r/w 9(1) ప్రకారం చట్టబద్ధమైన అమ్మకం ప్రకటన
ప్రదేశం: విశాఖపట్నం, తేది : 05-11-2025 సం/- అధీకృత అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్

(c) eenadu

ఈనాడు బాపట్ల

ఆదివారం నవంబరు 9, 2025

బాలిక జానపద నృత్యం

కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు

నవ్యావిష్కరణలు.. నవ్వుల పరవళ్లు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: భావిభారత పౌరుల ఆలోచనా సరళికి అద్దం పడుతూ నవ్యావిష్కరణలతో కళకళలాడింది రెండోరోజు వీవీఐటీయూ బాలోత్సవం. విజ్ఞానానికి చిరునామాగానే కాక నవ్వుల పువ్వులు పూయిస్తూ కేరింతలు కొట్టించిన నాటికలు, ఏకపాత్రాభినయాలు కనువిందు చేశాయి. కూచిపూడి, భరతనాట్యం, శాస్త్రీయ, వాద్యసంగీత ప్రదర్శనలు, జానపద నృత్యాలతో బాలోత్సవ ప్రాంగణం నలుమూలలా ప్రతిధ్వనించింది.

బాలికల నృత్యాభినయం

పర్యావరణ హితంగా.. ప్రదర్శనల పోటీలో పలువురు విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ఆశ్చర్యపరిచారు. నత్తగుల్లలను వినియోగించి సున్నపురాయి తయారు చేసే విధానం, రైతన్నలు పొలాల్లో మందులు చల్లేందుకు, పిచ్చి మొక్కలు తొలగించేందుకు, పొలం చదును చేసేందుకు ఉపకరించే రిమోట్ కంట్రోల్ వాహనం, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, మద్యం తాగి డ్రైవింగ్ సీటులో కూర్చుంటే వాహనం కదలకుండా మొరాయించే విధానం, బస్సులు, కార్లు, స్కూటర్లు రోడ్డు మీద నడిచినప్పుడు టైర్ల నుంచి వచ్చే రబ్బర్ అణువులు కాలుష్య కారకాలు కాకుండా రక్షించే విధానాలు.. ఇలా ఎన్నెన్నో ఆవిష్కరణలు ప్రదర్శలో పోటీకి నిలిచాయి.

సాంస్కృతికాంశాల సందడి.. సంగీత, నృత్య గీత నాటికలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, సామాజిక రుగ్మతలను నిర్మూలించాలని సందేశమిస్తూ ప్రదర్శితమయ్యాయి. కథారచన, లేఖారచనల విషయాల్లో కూడా ఇటువంటి ఇతివృత్తాలే ఉన్నాయి. బాలల ఆనంద పరవళ్లతో వీవీఐటీయూ బాలోత్సవ ప్రాంగణమంతా వెల్లివిరిసింది.

కొండపల్లి బొమ్మలు చూస్తున్న విద్యార్థులు

మట్టికుండల తయారీని ఆసక్తిగా తిలకిస్తున్న విద్యార్థులు

బీచ్‌లో ప్రవేశాలకు అనుమతి

బాపట్ల, న్యూస్‌టుడే: మొంథా తుపాను నేపథ్యంలో సూర్యలంక బీచ్‌లోకి సందర్శకులను ఇటీవల వరకు అనుమతించలేదు. కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు శనివారం నుంచి పర్యాటకులను అనుమతించారు. స్థానిక నాయకుల సహకారంతో బీచ్‌లో 36 మొబైల్ మరుగుదొడ్లు, 90 షవర్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు 80 గదులను సిద్ధం చేశారు. పహారా నిమిత్తం అయిదు బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. తీరంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కార్తిక మాసం ముగిసే వరకు ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతున్నట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు. బీచ్ పర్యవేక్షణాధికారిగా డిప్యూటీ ఎంపీడీవో రామకృష్ణను నియమించినట్లు డీపీవో తెలిపారు. పహారా నిమిత్తం ఏర్పాటు చేసిన బోట్లలో ఫిషరీస్ అభివృద్ధి అధికారి రవీంద్ర, అడవి పంచాయతీ సిబ్బంది కలిసి గస్తీని పర్యవేక్షించారు.

అటవీ శాఖలో అవినీతి మేట

బినామీలతో నగరవనాల అభివృద్ధి పనులు ● బిల్లుల చెల్లింపుల్లోనూ కమీషన్ల కక్కుర్తి

న్యూస్‌టుడే, బాపట్ల

బాపట్ల, చీరాలలో అభివృద్ధి చేసిన నగర వనాల పనుల్లో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకుంది. అటవీ శాఖలో కొందరు అధికారులు బినామీలతో పనులు చేయించి రూ.లక్షలు స్వాహా చేశారు. గుత్తేదారు ఫిర్యాదుతో గత నెల 30న అనిశా అధికారులు దాడులు చేసి రూ.1.25 లక్షల లంచం తీసుకుంటుండగా అటవీ శాఖ రేపల్లె రేంజ్ అధికారి వీవీ రమణారావును పట్టుకున్నారు.

ఆదర్శనగర్ సమీపంలో నగరవనం

ఆదర్శనగర్, వాడరేవు సమీపంలో వైకాపా ప్రభుత్వ హయాంలో నగర వనాల అభివృద్ధి పనులు చేపట్టారు. నిబంధనల ప్రకారం వన సంరక్షణ సమితుల ద్వారా పనులు చేయాలి. అయితే అటవీ శాఖలో కొందరు అధికారులు తమ బినామీలను రంగంలోకి దించారు. గుత్తేదారుతో తొలుత ఒక్కో నగర వనంలో రూ.1.40 కోట్ల పనులు చేయించారు. దస్త్రాల్లో మాత్రం వన సంరక్షణ సమితులు చేసినట్లు చూపించారు. బిల్లులు మంజూరైన ప్రతిసారి బినామీల ఖాతాల్లో రూ.2 నుంచి రూ.4 లక్షల చొప్పున కమీషన్ నగదు వేయించి తర్వాత డ్రా చేసి పంచుకున్నారు. అంచనాలకు మించి పనులు చేసినట్లు చూపించి బిల్లులు రాసుకున్నారు.

అనిశా రంగప్రవేశంతో వెలుగులోకి..

ఆదర్శనగర్ వద్ద నగరవనంలో రెండో విడతలో రూ.60 లక్షలతో సుందరీకరణ పనులు చేశారు. గుత్తేదారు రూ.5.90 లక్షల పనులు చేసినా బిల్లు చెల్లించకుండా ఇబ్బంది పెట్టారు. కమీషన్ కింద తనకు రూ.లక్షన్నర చెల్లించాలని బెదిరించారు. మిగిలిన పనులు చేయకుండానే చేసినట్లు దొంగ లెక్కలు రాసి బినామీల ఖాతాలో వేసి డ్రా చేసుకున్నారు. గుత్తేదారు అనిశా అధికారులను ఆశ్రయించడంతో అవినీతి బహిర్గతమైంది.

- అనిశా అధికారులు దాడి ఏసీ ఎఫ్ఆర్‌వోను పట్టుకున్న తర్వాత గత నెల 30 నుంచి డీఎఫ్‌వో రవిశంకర్ అటవీ శాఖ కార్యాలయానికి రావడంలేదు. నగరవనం సుందరీకరణ పనుల తాలూకా దస్త్రాలు కనిపించడం లేదు. డీఎఫ్‌వోను రమ్మని కలెక్టర్ కబురు పంపినా స్పందన లేదు. డీఆర్వో గుంటూరులోని అనిశా కార్యాలయానికి వెళ్లి కొన్ని దస్త్రాలు సమర్పించినట్లు తెలిసింది.

నృసింహుని ఆలయ అభివృద్ధికి అడుగులు

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి మంత్రి నారా లోకేశ్ చొరవతో శ్రీకారం చుట్టారు. ఈ మేరకు కామన్ గుడ్ ఫండ్ నుంచి రూ.6.20 కోట్లు ఆలయంలో చేపట్టే నూతన నిర్మాణాలకు కేటాయించారు. ఇందుకుగాను దేవస్థానం అధికారులు టెండర్లు ఆహ్వానించారు. నృసింహునికి గర్భాలయానికి ముందున్న లోటస్ ఆకారం కలిగిన ముఖమండపంతోపాటు శ్రీకృష్ణదేవరాయలనాటి మరో మండపం, యాగశాల, వాహనశాలను ఆధునికీకరించనున్నారు. చారిత్రక ఆనవాళ్లకు ఎలాంటి ఆటంకం లేకుండా అదే తరహాలో నిర్మాణాలు చేపట్టనున్నారు. దీంతో పాటు మరో విడతలో మంజూరయ్యే నిధులతో అసంపూర్తిగా ఏళ్ల తరబడి నిర్మాణానికి నోచుకోని పడమర గాలిగోపురం నిర్మాణం చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు

బాపట్ల, న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడిపితే చర్యలు ఉంటాయన్నారు. జిల్లావ్యాప్తంగా గత నాలుగు రోజుల్లో 224 భారీ వాహనాలు, నిబంధనలు పాటించని 55 వాహనాలకు రూ.1,57,405 జరిమానా విధించినట్లు తెలిపారు. తాగి వాహనాలు నడుపుతున్న ట్రావెల్ బస్సు డ్రైవర్లపై కేసులు నమోదు చేశామని, గత రెండు నెలల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 2182 మందిపై, తాగి వాహనాలు నడిపిన 535 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా అయిదు ప్రత్యేక బృందాలతో ప్రతిరోజూ తనిఖీలు కొనసాగుతాయన్నారు.

10న కేంద్ర బృందం పర్యటన

బాపట్ల, న్యూస్‌టుడే: మొంథా తుపానుతో జిల్లాలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు 10న కేంద్ర బృందం పర్యటిస్తుందని, అధికారులందరూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. శనివారం కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న పంటలు, రోడ్లు, కల్వర్టులు, డ్రెయినేజీలు.. గృహ నిర్మాణ సంస్థ, విద్యుత్తు, ఉద్యాన శాఖల వారీగా నష్టాలను బృంద సభ్యులు పరిశీలిస్తారన్నారు. ముందుగా కలెక్టరేట్‌కు చేరుకుని న్యూ వీడియోకాన్ఫరెన్స్ హాలు వద్ద తుపాను నష్టంపై ఏర్పాటు చేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తారని తెలిపారు. శాఖల వారీగా నష్టం నివేదికలను జేసీకి అందజేయాలని అధికారులకు సూచించారు. జలవనరుల శాఖకు సంబంధించి మూడు డివిజన్లలో ఎంత నష్టం జరిగిందో ఆ వివరాలనూ ఇవ్వాలని ఆదేశించారు.

ది ఇండియన్ టుబాకో అసోసియేషన్

9వ లైను, శ్రీనివాసరావు తోట, జి.టి. రోడ్, గుంటూరు- 522004.
ఫోన్ 0863-2240085, 2216238, 2230245,
E-mail:itaguntur@gmail.com

FCV పొగాకు పండించే రైతు సోదరులకు
ది ఇండియన్ టుబాకో అసోసియేషన్ వారి విజ్ఞప్తి

గత సంవత్సరం (2024-25)లో భారతదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని పొగాకు పండించే దేశాలు అవసరానికి మించి పొగాకును ఉత్పత్తి చేశాయి. ముఖ్యంగా **బ్రెజిల్, జింబాబ్వే, టాంజానియా దేశాలు మరింత ఎక్కువగా పొగాకు ఉత్పత్తి చేశాయి.** దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 500 మిలియన్ కిలోల అధిక సరఫరా ఏర్పడింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, 2025–26 పంట సీజన్‌లో ప్రతి రైతు జాగ్రత్తగా వ్యవహరించి, టుబాకో బోర్డు నిర్ణయించిన అధికారిక పరిమితి మేరకే పొగాకు పంట సాగు చేయవలెను.

ఈ క్రింది విషయములను గమనించి పొగాకు విస్తీర్ణాన్ని నియంత్రించుకోవలసినదిగా కోరుచున్నాము:

1. మన దేశములో పండే వర్జీనియా పొగాకు పంటలో సుమారు 70% ఎగుమతి అవుతున్నది. ఈ కారణముగానే అంతర్జాతీయ మార్కెట్ ధరలు మన పొగాకు పంట ధరలను నియంత్రిస్తూ ఉంటాయి.
2. 2025-26 పంట సీజన్ లో కూడా బ్రెజిల్, జింబాబ్వే, టాంజానియా పొగాకు విస్తీర్ణాన్ని అధికముగా పెంచాయి. దీనివలన 2026 వ సంవత్సరములో అధిక ఉత్పత్తి నమోదు కాగల అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ పరిస్థితులు భారత పొగాకు వ్యవస్థ మీద తీవ్రముగా ప్రభవము చూపే అవకాశము వున్నది.
3. గత ఆంధ్ర సీజన్‌లో సుమారు 70 మిలియన్ కిలోల అనధికార ఉత్పత్తి కూడా మార్కెట్లో సరసమైన ధరలకు విక్రయించబడింది. ప్రస్తుతం సిగరెట్ తయారీదారుల వద్ద అవసరానికి మించిన నిల్వలు ఉన్నాయి.
4. నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం NIRCA సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. టుబాకో బోర్డు / NIRCA అనుమతించిన విత్తనాలనే ఉపయోగించాలి. సరైన నీటి నిర్వహణ, ఎరువుల సమతుల్య వినియోగం మరియు క్యూరింగ్ పద్ధతులు పాటించడం ద్వారా **బ్రైట్ గ్రేడ్ ఉత్పత్తిని పెంచి, లో గ్రేడ్ ఉత్పత్తిని తగ్గించాలి.**
5. **ప్రపంచ మార్కెట్ పరిస్థితులు త్వరితగతిన మారుతున్నాయి. అధిక పంట వల్ల ధరలపై ఒత్తిడి కొనసాగవచ్చు. కాబట్టి రైతులు ఉత్పత్తి పరిమితిని కచ్చితంగా పాటించి, నాణ్యతపై దృష్టి పెట్టడం అత్యవసరం.**

కావున రైతు సోదరులు పై విషయాలను దృష్టిలో ఉంచుకొని పొగాకు బోర్డు అనుమతి మేరకు పంటను నియంత్రించుకొనవలసినదిగా మరియు పొగాకు పంటను బాడవ భూములలో లేత తోటలుగా పండించవద్దు అని ఇండియన్ టుబాకో అసోసియేషన్ వారి విజ్ఞప్తి.

ఇట్లు: **ఇండియన్ టుబాకో అసోసియేషన్**

నూతన వధూవరులకు ముఖ్యమంత్రి ఆశీర్వచనం



వధూవరులకు పుష్పగుచ్ఛం ఇస్తున్న చంద్రబాబునాయుడు

మంగళగిరి, న్యూస్‌టుడే: బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కుమారుడు రాకేష్‌వర్మ, రూపానాగదేవికల వివాహ వేడుక శనివారం రాత్రి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు వేడుకకు హాజరయ్యారు.

కొత్త బ్యాంకులు వస్తున్నాయ్!

ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సేవలు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజలకు చేరువ కానుంది. బ్యాంకు సేవలను విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల బ్యాంకర్ల సమితులను (ఎస్ఎల్‌బీసీ) ఆదేశించింది. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక శాఖ లేదా బ్యాంకింగ్ సేవా కేంద్రం, ఏటీఎం తప్పనిసరిగా ఉండాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో పల్నాడు, బాపట్ల జిల్లాల్లో బ్యాంకు సేవలు అవసరమైన గ్రామాల్ని గుర్తించి ఏర్పాటు చేసేందుకు జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్లు సన్నాహాలు చేస్తున్నారు.

- ❖ పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం, ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామాల్లో గ్రామీణ బ్యాంకు నూతన శాఖలు తెరవబోతోంది.
- ❖ కెనరా బ్యాంకు బాపట్ల జిల్లా చినగంజాం మండలం పెదగంజాంలో బ్రాంచి ఏర్పాటు చేయనుంది.

నూతన బ్రాంచీల ఏర్పాటు

- ❖ ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకులు లేని.. ఐదు వేలకు పైబడి జనాభా ఉన్న గ్రామాల్లో నూతన బ్యాంకు శాఖల్ని ఏర్పాటుచేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 78 గ్రామాల్లో బ్యాంకు సేవలు అవసరమని గుర్తించారు.
- ❖ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పల్నాడు జిల్లా నూజండ్ల మండలం పుచ్చనూతల, బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి, గరికపాడు, దుర్గి మండలం పోలేపల్లెల్లో కొత్త శాఖలు ఏర్పాటు చేయనుంది.
- ❖ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురజాల మండలం మాడుగులలో నూతన బ్రాంచి తెరవనుంది.
- ❖ బ్యాంకు సేవా కేంద్రాలు, ఏటీఎం కేంద్రాలు అవసరమైన ప్రాంతాల్ని గుర్తిస్తున్నారు.

జిల్లాలో బ్యాంకింగ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఎస్ఎల్‌బీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ కె.శ్రీనివాస రాంప్రసాద్ చెప్పారు. నూతన బ్రాంచీలతోపాటు గ్రామాలు, పట్టణాల్లో సేవా కేంద్రాలు, బ్యాంకుమిత్ర కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

మేధో వికాసం.. ఏఐ ఆహ్వానం

బాపట్ల, న్యూస్‌టుడే

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) అన్ని రంగాలకు శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో అవకాశాల్ని అందిపుచ్చుకునేలా యువతను కేంద్ర ప్రభుత్వం వెన్నుతడుతోంది. జాతీయస్థాయిలో యువ ఏఐ యూత్ గ్లోబల్ ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

అర్హులు ఎవరంటే..

పోటీల్లో పాల్గొనేందుకు 13 నుంచి 21 ఏళ్లలోపు వారు అర్హులు. 8వ తరగతి నుంచి పది, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు. వ్యక్తిగతంగా, బృందంగా ఇద్దరు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. జిల్లాలో ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు అర్హత ఉన్నవారు సుమారు 1.30 లక్షల మంది ఉన్నారు.

ప్రాజెక్టులు రూపొందించాలి

పర్యావరణ పరిరక్షణ, సామాజిక సాధికారత, ప్రాధాన్య రంగాలు (వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా), స్మార్ట్ ఎకో సిస్టమ్, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర నగరాలు తదితర అంశాల్లో ప్రాజెక్టులు రూపొందించాల్సి ఉంటుంది.

30లోపు రిజిస్ట్రేషన్‌కు అవకాశం

దరఖాస్తు ఇలా..

ఔత్సాహికులు ఈ నెల 30వ తేదీ లోపు తమ వివరాలను https:///impart.inindiaai.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు పత్రంలో ప్రాజెక్టు వివరాలు సమగ్రంగా పొందుపర్చాలి. విద్యార్హతల సమాచారం కచ్చితంగా ఉంటేనే దరఖాస్తు స్వీకరిస్తారు.

విజేతగా నిలిస్తే..

పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రాజెక్టుకు రూ.15 లక్షలు నజరానాగా అందజేస్తారు. ద్వితీయ స్థానంలో నిలిస్తే రూ.10 లక్షలు, ప్రత్యేక గుర్తింపు అవార్డుల కింద రూ.5 లక్షలు అందజేస్తారు. దిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉచిత ప్రయాణం, వసతి సౌకర్యాలు కల్పిస్తారు.

చికుబుకు బండి.. చిత్రమే సుమండి..

గుంటూరు రైల్వే స్టేషన్‌లో పశ్చిమ టెర్మినల్ వైపు పాతరైలు బోగిని ఉపయోగించి రైల్‌కోచ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. గోడలపై రైలు ఆకృతి, పట్టాలు, చక్రాలను రంగులతో తీర్చిదిద్ది ఓ చిత్రకారుడు ఇలా గమ్మత్తు చేశారు. దూరం నుంచి చూస్తే నిజంగా పట్టాలపై రైలు ఉన్నట్లు కనిపిస్తుంది. దగ్గరకు వెళితే కానీ ఆర్ట్ అని తెలియడంలేదని ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు. **- ఈనాడు, గుంటూరు**

కేంద్ర మంత్రి చౌహాన్ గుంటూరు రాక రేపు

గుంటూరు, న్యూస్‌టుడే: కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సోమవారం గుంటూరు రానున్నారని డీపీఆర్వో శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వ తేదీ రాత్రి 8.40 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి కారులో బయలుదేరి 9.45 గంటలకు గుంటూరులోని ఐటీసీ వెల్‌కమ్ హోటల్‌కు చేరుకుంటారు. 11వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఐటీసీ హోటల్ నుంచి బయలుదేరి 9.45 గంటలకు గ్రామీణ గుంటూరు మండలం వెంగళాయపాలెం చేరుకుంటారు. 10.30 గంటల వరకు క్షేత్ర సందర్శన చేస్తారు. అనంతరం నల్లపాడు లయోల పబ్లిక్ స్కూల్‌కు చేరుకుని వాటర్ షెడ్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళతారు.

దారి.. ప్రమాదకరంగా మారి

న్యూస్‌టుడే, కొల్లూరు

కొల్లూరు - ఈపూరు మధ్య కిలోమీటరు దూరం కరకట్ట రహదారి దారుణంగా దెబ్బతింది. ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సుమారు రెండు దశాబ్దాల కిందట విజయవాడ - దోనేపూడి మధ్య కృష్ణానది పశ్చిమ కరకట్టపై తారురోడ్డు నిర్మించారు. అనంతరం రెండు వరుసలుగా విస్తరించారు. భూసేకరణకు సంబంధించి అవరోధాలతో కొల్లూరు- ఈపూరు మధ్య కిలోమీటరు మేర విస్తరణకు నోచుకోలేదు. నిత్యం రద్దీగా ఉండటంతో రోడ్డు దెబ్బతింది. ఏడేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా నదీ పరిరక్షణ శాఖ (ఆర్‌సీ) అధికారులు న్యాయపరమైన చిక్కులను సాకుగా చూపి కనీసం మరమ్మతులు చేయకుండా వదిలేశారు.

రహదారి దుస్థితిపై ఆగస్టు 8న 'ఈనాడు'లో 'కరకట్ట రహదారి.. యమపురికి దగ్గరగా మారి' శీర్షికన కథనం రావడంతో నదీ పరిరక్షణ శాఖ (ఆర్‌సీ) అధికారులు స్పందించారు. పరిశీలించి రూ.10 లక్షలతో వారం రోజుల్లో మరమ్మతులు పూర్తి చేస్తామని ప్రకటించారు. నెలలు గడిచినా గుప్పెడు మట్టి పోసిన పాపాన పోలేదు. ఈ విషయమై ఆర్‌సీ జేఈ విజయరాజు మాట్లాడుతూ మూడు నెలల కిందటే గుత్తేదారుకు అప్పగించినా పనుల్లో జాప్యం జరిగిందన్నారు. సమస్యను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

కొల్లూరు-ఈపూరు మధ్య కరకట్ట రహదారి ఇలా..

తొమ్మిది మంది బలి

రహదారి అంచులు రెండువైపులా కోతకు గురవడమే కాకుండా అడుగడుగునా పెద్ద గుంతలు పడ్డాయి. దారి వెడల్పు తక్కువ ఉండటంతో ఎదురుగా వాహనం వస్తే తొలగడానికి ఇబ్బంది ఎదురవుతోంది. ఈ క్రమంలో వాహనాలు అదుపు తప్పి సుమారు 20 అడుగుల లోతున పక్కనే ఉన్న పొలాల్లోకి లేదా మరోవైపు ఉన్న కృష్ణా పశ్చిమ కాలువలోకి పల్టీకొడుతున్నాయి. ఈ రహదారిలో ఇప్పటివరకు చోటుచేసుకున్న ప్రమాదాల్లో తొమ్మిది మంది మృత్యువాత పడగా క్షతగాత్రుల సంఖ్యకు లెక్కే లేదు.



(c) eenadu

భక్తి మార్గాన్ని అలవాటు చేసుకోవాలి

భక్తిమార్గాలను వివరిస్తున్న కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ

చెరుకూరు (పర్చూరు), న్యూస్‌టుడే: కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామీజీ శనివారం మండలంలోని చెరుకూరులో పలు దేవాలయాలను సందర్శించారు. బాపట్ల నుంచి రోడ్డు మార్గాన ఉదయం 10 గంటలకు చేరుకున్న స్వామీజీకి వేదపండితులు, గ్రామస్థులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని, శ్రీ త్రికోటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ గోవులకు అరటిపండ్లు తినిపించి గోసేవ చేశారు. భక్తులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గాన్ని అలవరుచుకోవాలని చెప్పారు. అనంతరం వామన అవతారంలోని శ్రీత్రివిక్రమస్వామి దేవాలయంలో స్వామిని దర్శించుకున్నారు. 1500 ఏళ్ల చరిత్ర కలిగిన గుడిలో ఆయన కలియతిరిగి పలు సూచనలు చేశారు. ఆలయ విశిష్టతను స్వామీజీకి దేవాదాయ శాఖాధికారులు వివరించారు.

యోగాసనాల పోటీల్లో విద్యార్థుల సత్తా

ప్రతిభ చూపిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

భట్టిప్రోలు, న్యూస్‌టుడే: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నరసరావుపేటలో జరిగిన అండర్-14, 17 విభాగాల్లో ఐలవరం విద్యార్థులు సత్తా చాటారు. 14 విభాగంలో జితేంద్రనాథ్ మణికంఠ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రథమ స్థానం, అండర్-17లో సీహెచ్ జ్యోతివెంకటస్వరూప్, కె.సంపత్ ప్రథమ స్థానాల్లో నిలిచారు. శనివారం పాఠశాల ఆవరణలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులను, శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డిని సర్పంచి మాచర్ల రామ్మోహనరావు, తోటి ఉపాధ్యాయులు అభినందించారు.

నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ జిల్లా కార్యవర్గం నియామకం

జిల్లాపరిషత్తు(గుంటూరు): ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ ఆదేశాలతో జిల్లా నూతన అడహక్ బాడీ కో-ఆప్షన్ అధికారి కె.సుబ్బనారాయణ 9 మంది జిల్లా కార్యవర్గ సభ్యులను శనివారం నియమించారు. జిల్లా అధ్యక్షుడుగా కె.శ్రీనివాసరావు, అసోసియేట్ అధ్యక్షుడుగా బి.వినోద్‌చౌదరి, ఉపాధ్యక్షులుగా బి.రమేష్, పి.కోటేశ్వరరావు, కార్యదర్శిగా ఎం.వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శులుగా జి.నరేష్, షేక్ సైదాబీ, కోశాధికారిగా వి.విజయ్‌ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.సేతురామ్‌నాయక్ నియమితులయ్యారు. నగరంలోని సంఘ కార్యాలయంలో జరిగిన అభినందన సభకు ఏపీ ఎన్జీజీవోల సంఘం అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూర్ హరీఫ్, నగర కార్యదర్శి కల్యాణ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఎస్.సాయిరాం, జిల్లా అధ్యక్షుడు జి.గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు

సుమంత్ (పాత చిత్రం)

ఇడుపులపాడు (ఇంకొల్లు): ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతైన ఘటన ఇడుపులపాడులో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బండారు సుమంత్, బండారు భువనేశ్వర్, కొమ్మూరు అనిల్‌లు శనివారం మధ్యాహ్నం గ్రామ చెరువులో ఈతకు దిగారు. చెరువు లోతుగా ఉండటంతో భువనేశ్వర్, అనిల్ ఒడ్డుకు వచ్చారు. సుమంత్(16) ఒడ్డుకు చేరుకోలేక నీటిలో మునిగి బయటకు రాలేదు. వీఆర్వో ప్రకాశం ఫిర్యాదు మేరకు సీఐ రమణయ్య, తహసీల్దార్ శ్రీనివాస్ ప్రమాద స్థలానికి వెళ్లి బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను, అగ్నిమాపక సిబ్బందిని రప్పించి వెతికించారు. రాత్రి 7 గంటల వరకు బాలుడి ఆచూకీ లభించలేదు. సుమంత్ తండ్రి భూషయ్య బేల్దారు పనులకు వెళ్లి వేరే ప్రాంతంలో ఉంటున్నారు.

91.9FM Vijayawada
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ. 7 - ఉ. 9
రాశి వాసి	ఉ. 9 - ఉ. 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ. 10 - మ. 2
ఈవారం అతిథి	మ. 2 - సా. 5
టెస్ట్ డ్రైవ్	సా. 5 - రా. 7
#హాష్‌టాగ్	రా. 7 - రా. 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 9 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 80080 03297

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

2020 మోడల్ లీలాండ్ మరియు టాటా 14 టైర్స్, వెహికల్స్ మంచి కండిషన్‌లో ఉన్నవి అమ్మబడును. (తెలంగాణ రిజిస్ట్రేషన్) సంప్రదించండి. ✆7331191175.

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

Wanted_Dealer (Hospital Software). Reasonable Investment. Good Annual Returns Call 7207801864. WWW.BRILLIAT.COM

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464.

FOR SALE

నరసరావుపేట, Prime ఏరియా రన్నింగ్‌లో ఉన్న కిడ్స్ క్లాత్ & టాయ్స్ షాపు మెటీరియల్, గుడ్‌విల్‌తో సహా అమ్మకానికి కలదు. 91118 79555.

SOLAR PRODUCTS

PM సూర్యఘర్ 3KW సోలార్ 1,98వేలు బ్యాంక్‌లోన్ 90% - 100%C Govt సబ్సిడీ 78 వేలు మిగిలిన 1,20వేలకి 120 నెలలు EMI 97004 29623.

BUILDING CONSTRUCTION

MARBLES & GRANITES

కోటి గ్రానైట్స్: న్యూస్టాక్, ఎక్స్‌పోర్ట్ ఫినిష్, బల్క్ స్టాక్ గ్రానైట్ స్లాబులపై ప్రత్యేక డిస్కౌంట్ సాయిబాబా రోడ్, గుంటూరు. 94402 49796.

WATER PROOFING

బాత్‌రూమ్‌లీకేజి గోడలపై చెమ్మ, శ్లాబ్‌లీక్, సంప్‌లీక్, శ్లాబ్‌క్రాక్స్, వాల్‌క్రాక్స్, ఎటువంటి లీకేజీనైనా గ్యారంటీతో కెమికలింగ్ చేయగలము. 8096113137, 9642458892.

FINANCIAL SERVICES

ఆస్తి/వ్యాపారం/ ఆచరణీయ ప్రాజెక్టులు/ NPA విడుదల/ అనారోగ్య యూనిట్లు & టేకోవర్ ROI 1 Cr. ఆపైన ఫ్లెక్సీ రుణాలు పొందండి. షరతులు వర్తించే ముందు చెల్లింపులు లేవు. 8111075733.

FOOD

CATERING SERVICES

నెలవారి వంట చేయబడును, క్యారియర్లు ఇవ్వబడును. అన్ని శుభకార్యాలకు కేటరింగ్ సప్లై చేయబడును. బ్రాహ్మణులు, వైశ్యులకు మాత్రమే. ✆: 96524 50286, తెనాలి.

HOME NEEDS

MOSQUITO SCREENS

మెష్‌డోర్స్, క్లాత్ రాడ్స్, కర్టెన్స్, కప్‌బోర్డ్స్, UPVC విండోస్ బ్లైండ్స్, వాల్‌పేపర్, Anti Bird మెష్. ఇన్విజిబుల్ గ్రిల్స్, దుర్గాప్రసాద్. 98495 69111.

PEST CONTROL

చెదపురుగుల నివారణ 10 సంవత్సరాల గ్యారంటీ ISO సంస్థ యూనివర్సల్ పెస్ట్ కంట్రోల్ ITC దగ్గర, గుంటూరు. ✆ 9030509880, 7702127789.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబికేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677.

REAL ESTATE

GENERAL

CRDA అప్రూవ్డ్‌తో గుంటూరు అమరావతి, విజయవాడ గేటెడ్ కమ్యూనిటి ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ బ్యాంక్‌లోన్ కలదు. ✆ 83176 90776.

ఇల్లు, ఇళ్ళ స్థలాలు, పొలాలు, రాజధానిలో ప్లాట్స్, అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్ అమ్మాలన్నా, కొనాలన్నా సంప్రదించగలరు. పవన్ చంద్ కన్సల్టెన్సీ, గుంటూరు. 89780 56257.

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అ/కొ. సంప్ర॥ 8919562183.

FLAT FOR SALE

BRODIPET

గుంటూరు, 6/18 బ్రాడీపేట, భవ్య ఓరియన్ అపార్ట్‌మెంట్ నార్త్‌ఫేస్ 100% వాస్తు ప్రతి ఫ్లోర్ 2000sft పుల్లీ ఫర్నిచర్డ్ 1st & 5th ఫ్లోర్స్ అమ్మబడును. సంప్ర. 9396272999, 9248713999.

NALLAPADU ROAD

గుంటూరు నల్లపాడు ఏరియాలో టెంపుల్ ట్రీ పార్కు అపార్టుమెంట్ నందు అన్ని వసతులతో 1485 sft 3 BHK ఫ్లాట్ అమ్మకానికి కలదు. ఫోన్ 9492955078.

GENERAL

Lakshmi Apartments, 860 Sft, Ground Floor, Flat No.7, Commercial Purpose Flat for Sale. Opp- Nuha Hospital, Old Bank Road, Kothapet, Guntur, AP. Contact Ph: 7662898989.

గుంటూరు స్తంభాలగరువు Licకాలనీ 2లైన్ శ్రీ రాధాకృష్ణటవర్స్ 2BHK Sft1250 ఈస్ట్‌ఫేసింగ్ ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధంగా ఉన్నవి. 9491942233.

గుంటూరు మల్లికార్జునపురం హరిహర ఎన్‌క్లేవ్ నందు 3BHK (2900Sft) నార్త్ ఫేస్, ఫుల్ ఫినిష్డ్ 5 ఫ్లోర్స్, 5 ఫ్లాట్స్, అమ్మకానికి కలవు. ✆: 93915 11135.

గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్ భగత్‌సింగ్ బొమ్మ దగ్గరలో రెడీ టూ ఆక్యూపై 3BHK(2300Sft) డ్యూప్లెక్స్, ఈస్ట్ ఫేసింగ్ అమ్మకానికి కలవు. ✆ 94909 60449.

గుంటూరు సిటీ, పట్టాభిపురం, SBI కాలనీ, పద్మావతి రెసిడెన్సీ, 3వ ఫ్లోర్లో 3BHK(EF), లిఫ్ట్ కారు పార్కింగ్ గల ఫ్లాటు అమ్మబడును. సం.89859 70681.

గుంటూరు పొన్నూరు రోడ్డులో Majestic టవర్స్ నందు 3 BHK ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు. ✆ 89854 09775, 96429 62619.

★పెంట్ హౌస్ అమ్మకం: ★ వికాస్ నగర్ ప్రైమ్ ప్రాంతంలో 5వ ఫ్లోర్ 729చ.అ, 25చ.గ.గ్రౌండ్ షేర్‌తో సింగల్ బెడ్ డీలక్స్ ఫ్లాట్ కలదు. 9849351256.

బ్రాడీపేట 2/17బాలకుటీర్ వద్ద R.V.టవర్స్ నందు 503 Flat, Fully Finished, పడమరఫేస్, Car పార్కింగ్‌తో అమ్మబడును. 99516 51629.

HOUSE FOR SALE

AMARAVATHI ROAD

గుంటూరు సిటీ గోరంట్ల సాయిసౌధా అపార్ట్మెంట్ రోడ్డు 1400 Sft, 2bhk 215 చ॥గ॥ 2కార్ల పార్కింగ్ బ్యాంక్ లోన్ గృహ ప్రవేశానికి సిద్ధం. 98495 10021.

A.T.AGRAHARAM

AT అగ్రహారం, బోరింగ్ పంపు సెంటర్, రైతు బజార్ ఎదురు, సౌత్‌రోడ్డు, 275 to 280 చ॥గ॥ స్థలం పాత బిల్డింగ్ అమ్మకం. నోబ్రోకర్స్. 9848364240.

CHUTTUGUNTA

గుంటూరు, చుట్టుగుంట, లక్ష్మీనగర్ 3వ లైన్‌లో 102 చ॥గ॥, 3 పోర్షన్స్, డాబా, ఈస్ట్ ఫేస్ ఇల్లు అమ్మకానికి కలదు. 85198 97706.

DONKA ROAD

గుంటూరు, డొంకరోడ్డు, ఓంకారం గుడి ప్రక్కన 230 చ॥గ॥, నెలకు 50,000/- అద్దెలు వచ్చే కమర్షియల్ బిల్డింగ్ (G+1 మెయిన్‌రోడ్ ఫేసింగ్) అమ్మబడును. బ్యాంకు లోన్ సౌకర్యం కలదు. నోబ్రోకర్స్. 83743 09436.

KORITEPADU

గుంటూరు కొరిటిపాడులో 135 గ॥ 12000/- అద్దె W&N రేకుల ఇల్లు 38L/- & స్తంభాలగరువులో 153 గ॥ 23,000/- అద్దె 85L/- No Brokers & Bargain. ✆ 8499907068.

INNER RING ROAD

NANDURI's Infra Triplex Villas for sale at 4th line ESR Nagar, Inner Ring Road, Guntur. Contact: 9090919126, 8520001199.

PATNAM BAZAR

గుంటూరు పట్నంబజార్ 7గుండుల సందులో 2వ సందు చివర ఇల్లు, 500 గ॥స్థలంలో 8 గదుల ఈస్ట్‌ఫేసింగ్ డాబాఇల్లు అమ్మకానికి కలదు. 9959019201.

GENERAL

SVN Colony 8th Line, Guntur. D-64 North Facing independent house (70X50) for sale 99893 00250, 93475 36222.

గుంటూరు పండరీపురం 4వ లైన్‌లో 30 వేలు అద్దె వచ్చు మూడంతస్తుల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకంనకు కలదు. వివరాలకు సం॥ సెల్. 89852 97643.

గుంటూరు లక్ష్మీపురం 3వ లైన్ UBI దగ్గర 236 చ॥గ॥ 5ఫ్లోర్ల కమర్షియల్/రెసిడెన్షియల్ బిల్డింగ్ (ఫ్లోర్1856 చ॥అ॥ 3BHK) ఫ్లోర్ వైజ్ / పూర్తి బిల్డింగ్ అమ్మకము. ✆ 88866 77515.

వెంగళాయపాలెంలో సాయిబాబాగుడి వెనుక 203 చదరపు గజములలో ఉన్న ఇల్లు అమ్మకమునకు కలదు ✆ 99660 27658, 80967 00746.

LAND FOR SALE

GENERAL

మెగా అవకాడో ఫామ్‌ల్యాండ్ 11సెంట్లు 6లక్షలు. 5వ సం॥- 40 సం॥వరకు ఏటా 2-5 లక్షల ఆదాయం. 5ఎకరాల క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్ ✆ 9398621767.

6.4 ఎకరాలు అమ్మకం. సంతగుడిపాడు, రొంపిచర్ల మండలం. ఎకరం 16 లక్షలు. Contact: 87903 01586 / 63009 92445.

450ఎకరాల్లో ★అవకాడో ★ ఫామ్‌ల్యాండ్‌లో 11సెంట్లు ★6 లక్షలకే ★5వసంవత్సరం నుండి సంవత్సరానికి 2 లక్షలు ఆదాయం పొందండి ✆ 9133574455.

బాపట్ల జిల్లా అమర్తలూరు గ్రామం/ మండలంలో 7.5 ఎకరాల మాగాణి పొలం అమ్మబడును. ✆: 8247335468.

చీరాల కొత్తపేట RTC కాలనీలో రోడ్డుకి 2 వ స్థలం 9.33 సెంట్లు స్థలం అమ్మకం. సంప్రదించండి: 9959673790. (Up to 7:00 PM Only).

గుంటూరు మహాత్మాగాంధి ఇన్నర్ రింగ్‌రోడ్ ఫేస్-1 ఏరియాలో ఇండ్ల మధ్యలో 121 గజాలు స్థలం అమ్మకంనకు కలదు. సం॥ సెల్: 94949 64459.

Gnt - Hyd హైవే దగ్గర విశదల గ్రామంలో 37సెంట్లు ఖాళీ స్థలము అమ్మకం. (కొత్త ORRకి దగ్గరలో) చుట్టూ ప్లాంట్స్. 7702995676, 9642454133.

గుంటూరు జిల్లా పేరేచర్ల జంక్షన్ దగ్గర సుభాష్‌చంద్రబోస్ కళ్యాణ మండపం రోడ్డు 460చ॥గజాల స్థలము అమ్మకమునకు కలదు. సంప్ర. Ph: 62815 56902.

గుంటూరు-కంకరగుంట గేటు వద్ద గాజుల వారి వీధి, సిమెంట్ వరల ప్రక్కన 100గజాల స్థలం(60x17) తూర్పు ఫేస్ అమ్మకమునకు కలదు. 99489 99895.

133.33 Sq.Yds కేవలం 1,00,000/- మాత్రమే వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133445755.

PLOT FOR SALE

AMARAVATHI ROAD

గుంటూరు, గోరంట్ల, మెయిన్ రోడ్డుకి దగ్గర, 64 చ॥గ॥ నార్త్ ఫేస్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్-1 టీచర్స్ కాలనీ దగ్గర, 165 చ॥గ॥, పడమర ఫేస్, ఫేస్-2 శ్రీ కన్వెన్షన్ దగ్గర, 335 చ॥గ॥, నార్త్ ఫేస్ స్థలాలు అమ్మకానికి కలవు. 81253 89495.

BRODIPET

165చ॥గ॥ తూర్పు ఫేస్ స్థలం అమ్మకానికి కలదు. బ్రాడీపేట 1/19 వలైన్, గుంటూరు. Cont: 94402 41440.

BRUNDAVAN GARDENS

బృందావన్ గార్డెన్స్ 270 గజాలు ప్రధాన రోడ్డు వెనుక వైపు ప్లాట్ N/F, స్టేడియంకు & చౌదరి మెడికల్స్ చాలా దగ్గరగా. సరసమైన ధర Ph: 9391032238.

GUJJANAGUNDLA

గుంటూరు, గుజ్జనగుండ్ల పలకలూరు వెళ్లే దారిలో సాయి చందన్ వెంచర్ UDA అప్రూవ్డ్ తూర్పు ఫేస్ కలిగిన 200గజాలు స్థలం అమ్మబడును. 74163 01481.

GENERAL

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam. ✆ 9440239894, 9108685818.

For sale of 40x60 rectangular 267 Sq Yards west facing cornor bit with South Road also at Venkataramana Colony, Guntur. ✆ 9440074770.

Guntur to Vijayawada Nagarjuna University Highway 3rd Bit 550 Sq.Yds. Sekhar Babu ✆ 9440337476, 9948862363.

సత్తెనపల్లి టౌన్ పరిధిలో నరసరావుపేట రోడ్ ఆనుకొని బైపాస్‌రోడ్ ప్రక్కన పడమర, ఉత్తరంలో 18x63 అ॥ కమర్షియల్ కాంప్లెక్స్‌కు అనువైన స్థలం అమ్మబడును ✆ 94405 76271.

హైదరాబాద్: పటాన్‌చెరు, ఇంద్రేశం, వికాస్ సొసైటీ, రామేశ్వరబండ, జనోలు, ఈదుల నాగులపల్లి, గౌతమి నగర్, కొల్లూరులో ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 8555863999.

గుంటూరు వికాస్‌నగర్ 1వ లైనులో 330 చ॥గ॥ ఇండ్ల స్థలం (పడమర ఫేసింగ్) అమ్మకమునకు కలదు. ఆసక్తిగలవారు సంప్రదించగలరు. ✆ 98855 55888.

LEASE

GENERAL

PrimeLand for Lease in GMC limits
Built or Empty Land 100% Vasthu, 300m from NH16, For Commercial Convention Malls Showroom Hotels Etc
SiteA (Ac3.8 approx): 200ft E-W x 800ft N-S, Eastfacing 100ft Gnt-PrathipaduPP Rd.
SiteB (Ac1.1): 150E-W x 300N-S, 300N - facing 40ft Pvt Rd, East Facing 100ft Gnt-PP Rd.
SiteC (Ac2.3): 200E-W x 500N-S, NE Entry 40ft. Pvt Rd (300ft. aproach to 100ft Gnt-PP Rd)
Whatsapp Msg Only 80930 49603

LEASE/ RENT

GENERAL

G+4 Floors New Building 3000 S.Ft. Each Floor East and West Roads As Per Vaastu Available for Lease to Offices etc. in Currency Nagar Behind Aayush Hospital. ✆ 83097 56283

PROPERTY FOR SALE

GENERAL

Commercial plot 1373 yds inner ring road facing for college or hospital with 100% loan. Call: 9573454266.

గుంటూరు నెలకు 2,25,000/- రెంట్ వచ్చు 11,000/- Sft గల 9సం॥ లీజ్ కల్గిన కమర్షియల్ న్యూబిల్డింగ్ అమ్మకానికి కలదు. 98481 48728 నోబ్రోకర్స్.

TO LET

Near Guntur Medical College 1BHK/2BHK Rent for women doctors & Female Students. With Ac, Fridge, Washing Machine, Study Room. ✆ 90525 70525.

3 Bhk duplex villa for Rent offices, godowns, PG hostels, at Golivaarithota. Ph: 9490339998.

1600 Sq.Ft 2Bedroom & 2400 Sq.ft 3 Bedroom for Rent in Individual House in Chowtra Sangadigunta Guntur. ✆ 9290044721.

గుంటూరు కోరిటపాడు చైతన్యపురి కాలనీ 3 వీధిలో చైతన్య హోమ్స్‌లో 2nd ఫ్లోర్ 3 BHK ఫ్లాట్ (SF1) సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ రెంట్‌కి కలదు ✆ 9866532817.

గుంటూరు బ్రాడీపేట 6/14 మౌర్యఎమరాల్డ్ అపార్ట్‌మెంట్ 5th ఫ్లోర్ 2250Sft, తూర్పుఫేసింగ్ ఫర్నిచర్, కారుపార్కింగ్‌తో అద్దెకి ఇవ్వబడును. 63011 15308.

తెనాలి చెంచుపేట డొంకరోడ్‌లో పెద్దఫ్యామిలీకి అనువైన 2BHK ఇండిపెండెంట్ ఇల్లు అద్దెకు (10 వేలు) కలదు. హిందువులకు ప్రాధాన్యత. ✆ 94410 41658.

బ్రాడీపేట, 3/17వ లైన్ శారద ఎన్‌క్లేవ్, 1st ఫ్లోర్/ నార్త్‌ఫేస్/ 2BHK/ ప్రక్క ప్రక్కన 2ఫ్లాట్స్ అద్దెకు కలవు. (హిందువులు). ✆ 94911 40299.

COMMERCIAL

Commercial Space for Lease Near Doctors Plaza YadavalliVari St. Kotha peta, Guntur, 3 Floors, Each-2000 S.Ft. Stilt Parking &Lift Provision Ideal for Hospitals, Banks, Clinics, Showrooms. ✆: 9963544488, 9490876155.

గుంటూరు, శ్రీనగర్ 7/5 లైన్ మసీద్ దగ్గర, 1600, 1100, 600 చ॥అ॥ రేకుల షెడ్ గొడౌన్స్ మొత్తముగా/ విడివిడిగా అద్దెకు కలవు. 99489 59888.

గుంటూరు RTC ఆ బస్టాండ్ ఎదురు, 40అ॥లు రోడ్‌లో 6 ఫ్లోర్స్ గల బిల్డింగు 17,000 Sft, సెల్లార్ పార్కింగ్ సౌకర్యముతో ఫ్లోర్ వైజ్‌గా లేదా మొత్తముగా అద్దెకు ఇవ్వ బడును. బ్యాంక్/ హాస్పిటల్స్/ కార్పొరేట్ ఆఫీసులకు/ స్కూల్స్/ ఈ కామర్స్ సంస్థలకు అనుకూలం. ఫైర్ NOC, Pollution NOC కలదు. 85199 93945.

గుంటూరు, అరండల్‌పేట, 11/1వ లైను D.No:6-11-39, 1st Floor Backside Office/ Residence అద్దెకు కలదు. Ph.No: 93983 26564, 73828 92714.

గుంటూరు పొన్నూరు రోడ్డులో Majestic Towers నందు Commercial Space అద్దెకు/లీజుకు ఇవ్వబడును. ✆ 8985409775, 9642962619.

గుంటూరువారి తోట 3వ లైన్, Dr No 13-4-10, 9 రూమ్‌లు గల, ఇల్లు అద్దెకు కలదు. హాస్పిటల్స్, క్లినిక్స్, లాబ్స్, ఫార్మసీకు అనుకూలం. 80747 24782.

JOBS

Wanted Civil Engineer or architect, 1-3 years experience, walk in interview between time: 11am 1pm contact: 80089 96555, kskarch17yahoo.in

Wanted Male Resident Warden (Single) required for a boys hostel located in Guntur. Minimum qualification graduate, with accounts knowledge. Age 40-50 Years, Salary-18,000/- (Food & Accomodation provided), Send details to officejobs999@gmail.com ✆ 72859 30630.

WANTED Teachers qual: B.Sc, B.A, Hindi, B.E.D, D.E.D Sal: 10k to 15k NTR U.R Vidya mission Guntur. Ph: 99859 96591, 96423 94248.

WANTED Hindi Teacher for High School. C.R English Medium School, Guntur. Contact: 9948999838.

EXCELLANT English Speaking Professionals for us Tax filing Co. Knowledge in MS office, Excel, emails & ability to speak with USA Clients over phone. Shifts: 4AM-12PM or 11PM-7AM 1st. Salary: 13K PM Also Monthly bonus 5K-10K. Job: Lakshmipuram, Guntur. Send resumes to taxfiling@taxcooler.com. ✆ 7416532696/8977014334.

off Asst. Male 35Y. MS Off/ Excel/ Bank/ Exp-7Year. Field Staff -2 Exp 10Yrs 9.30 AM-9PM. Sal:18K, Arundelpet, Guntur. 9948084005.

Wanted Accountants, Only Ladies. Contact: Pandu Rangarao (CA) Mahesa Groups (P) Ltd. Brundavan Gardens, Guntur-522006. Cell No: 91006 40321.

Hiring Sister/Physician Assistant/Skin Therapist/ Lab Technician for B-18 Skin Clinic, Nagaralu, Amaravathi Road, Guntur. ✆ 94417 89897.

Wanted Manager-HR@ML Agro Products Pvt.Ltd. Martur. ML Agro Products Pvt.Limited is seeking talented and dedicated manager to join our team. Requirements: 10+yrs of experience in the same field with relevant qualification proficient in MS-Office, Statutory compliance & LLB is an added advantage. Interested candidates can share their resumes. Location: ML Agro product Pvt. Ltd. Martur, Bapatla Dist. Contact: 63099 75555. Mail: vamsi@mlgroup.com

Wanted Accountant to work in Guntur with Tally knowledge. 94407 26391.

Wanted Accounts Supervisor with min 2yrs exp. in Tally Prime. Hycrop Agri Solutions Pvt.Ltd., Guntur. Send CV to carrers.hycrop@gmail.com. ✆ 6303633713.

Required ITI / Diploma in Electricals / Electronics Candidates With Without Exp. for UPS & Stabilizer Service Engineers at Vijayawada, Guntur, Ongole Contact: Techser Power Solutions Pvt. Ltd. ✆ 99497 71160.

గుంటూరు జిల్లాలోని ప్రముఖ హాస్పిటల్‌కు క్రింది పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు PROలు కావలెను. పర్చూరు, అద్దంకి, చీరాల, బాపట్ల, వేమూరు, రేపల్లె, నరసరావుపేట, వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లి, గురజాల, పెద్దకూరపాడు, చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో కావలెను. సంప్ర: 7796866666.

గుంటూరులో ఇన్సూరెన్స్ కంపెనీ మహిళా బ్రాంచ్ కస్టమర్ సర్వీస్ చానల్‌లో పనిచేయుటకు వివాహిత మహిళలకు ఉద్యోగ అవకాశం. Qly: డిగ్రీ Age: 21-45సం. జీ: 12 వేలు ఇన్సెంటివ్ 7,500/- ✆ 93979 79111.

గుంటూరు లోకల్ హోల్‌సేల్ మెడికల్ షాప్‌లో పనిచేయుటకు అనుభవం గల బాయ్స్ స్టాఫ్ 2వీలర్ తప్పనిసరి.జీ: 12000, 9:30-8:30pm, లేడీస్ స్టాఫ్ జీ: 10000. 9:30-7:30pm అ॥10th. గుంటూరు లోకల్ వారికి ప్రాధాన్యత. 8142104680.

బెంగుళూరులో తెలుగు డాక్టర్స్ ఇంటిలో ఇంటిపని, వంట చేయుటకు స్త్రీ కావలెను. వయసు:20 నుండి 45 సం. జీతం 20 వేలు+ భోజనం+ వసతి. ఫోన్: 8106335414.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+ వ+జీతం. ✆ 96764 91122.

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+ వ+ జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 01122, 96769 01122.

రామకృష్ణ గ్రూప్ HYD,VJAకు అనుభవం కల్గిన బైక్‌మెకానిక్‌లు వెంటనే కావలెను. భోజనం, వసతి, మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA. ✆ 94413 81122.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

శ్రీ శివ డిజిటల్స్ నందు పని చేయుటకు ఫోటోషాపు, DTPవచ్చిన సీనియర్స్ Male/ Female కావలెను. ఉప్పుబజారు, తెనాలి. ✆: 9618171384, 9849620254.

కాకానిలో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ & సూపర్‌వైజర్ కావలెను. 12 Hrs. DUTY. ఆసక్తిగలవారు సంప్ర: శ్రీనివాస్: 8830536175, రవి: 8099941234.

ప్రముఖ ఐస్‌క్రీమ్ కంపెనీ నందు పనిచేయుటకు లేడీ రిసెప్షనిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. అ॥ డిగ్రీ, ట్యాలీ. జీ: 15 - 20K. నల్లపాడు, గుంటూరు. 70323 51666.

గుంటూరు సిటీలోని ప్రముఖ బార్ నందు పనిచేయుటకు వెయిటర్లు కావలెను. రూం + భోజన వసతి కలదు. సంప్ర: 81431 98968.

రామకృష్ణ గ్రూప్ VJA HYD. న్యూఢిల్లీకు 10th ఆపైన చదివిన అనుభవం ఉన్న డ్రైవర్స్ కావలెను. భో+వ+మంచిజీతం. ఇంటర్వ్యూ VJA ✆ 95736 91122.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు SR Construction Site Incharges గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 35,000/- నుండి 45,000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: Civil Diploma మరియు Civil Engineering. వయస్సు: 30 సంవత్సరముల పైన ఉండవలెను. వివరముల కొరకు సంప్రదించగలరు. ఫోన్: 8978480429.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు Computer Operator గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 15000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: Any Degree, 55 WPH Typing Speed, MS Office Skills, వయస్సు: 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరములకు సంప్ర: 8978480429.

కొత్తపేటలో హోల్‌సేల్ మెడికల్ షాపులో పనిచేయుటకు రిటైల్ మరియు హోల్సేల్ ఏదైనా అనుభవము కలిగిన స్టాఫ్ కావలెను. ఫ్రెషర్స్ Age: 30 Only gents: Guntur లోకల్ Only. ✆ 99490 20008.

ప్రముఖ క్లాత్ షోరూమ్ గుంటూరు నందు పనిచేయుటకు లేడీ కంప్యూటర్ ఆపరేటర్ (బిల్లింగ్ చేయుటకు) మరియు సేల్స్ హెల్పర్స్ (మగవారు) కావలెను. 98494 14145.

Adobe PageMaker, Photoshop వారు Autocad, Word, Excel జిరాక్స్ తీయుటకు కావలెను. 9182482807 Hyd & Hnk మంచి జీతం.

గుంటూరు కొత్తపేటలోని యర్రాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన ANM, GNM నర్సులు & వాచ్‌మెన్, ఆయా కావలెను. భర్త వాచ్‌మెన్‌గా, భార్య ఆయాగా పనిచేయుటకు భార్యభర్తలు కావలెను. ఉచిత వసతి కలదు. ✆: 8019559657, 99491 25425, 91334 30333.

మేము నూతనంగా నిర్మించే అపార్ట్మెంట్‌లో సూపర్‌వైజర్‌గా సైటులో పనిచేయుటకు అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్‌లో 5 సం. అనుభవం కలిగిన 50సం.లోపు పురుషులు కావలెను. సంప్ర: 9866684838.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్ క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

10th పాసైన విశ్రాంత ఉద్యోగులు 50సం॥లు పైబడి-అదనపు ఆదాయం కొరకు గుంటూరులోని ప్రముఖ బ్యాంకుతో కలసి పనిచేయుటకు కావలెను. ✆ 81210 09396.

ఆర్మీ క్రీను బ్యాటరీస్ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన హెల్పర్స్ (5) మరియు సేల్‌పర్సన్స్ (5) కావలెను. ✆ 62814 94701, 73820 30370.

మా యొక్క మిస్టర్ హోమ్‌లోన్స్ నందు పనిచేయుటకు DSAలు కావలెను. ప్రతి ఊరికి ఇద్దరు ఉద్యోగులు కావలెను.జీ: 15-25K. 99660 46100, 99660 46500.

HYD లోని అమ్మాయిల అనాధాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవా దృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో॥ వసతి. చదువు: డిగ్రీ 6301328519.

హైదరాబాద్ Spices కంపెనీలో పనిచేయుటకు ప్యాకింగ్ హెల్పర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సూపర్‌వైజర్స్ (స్త్రీలు/ పురుషులు) కావలెను. 98482 73215.

గుంటూరు కారం మిల్లులో పనిచేయుటకు మిషన్ ఆపరేటర్ (జీతం: 15,000/-), కార్ డ్రైవర్ (జీతం:16,000/-) కావలెను. Ph: 98481 30281.

గుంటూరు ఆఫీస్‌లో పనిచేయుటకు కంప్యూటర్ నాలెడ్జి గల అకౌంటెంట్ (Male) కావలెను. 9:30 to 8PM. జీతం: 12k to 17k. 98481 30281.

గుంటూరు, కొత్తపేట, మెడికల్ హోల్‌సేల్ షాప్‌లో ప్యాకింగ్ మరియు డెలివరీ చేయుట కొరకు బాయ్స్/గర్ల్స్ కావలెను. 8000/- to 10000/- వర్క్ టైమ్: 10Am to 9.30Pm. లంచ్ టైమ్: 2PM to 3PM. ✆ 98481 26760.

గుంటూరు, బుడంపాడ్‌లో గల మా వెంచర్‌లో పని చేయుటకు సూపర్‌వైజర్స్ కావలెను. జీతం 14 నుండి 18వేలు + ఇన్సెంటివ్స్. 9 AM-6 PM. 9676653069.

ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో పనిచేయుటకు అనుభవం గల అకౌంటెంట్ మరియు ఆఫీస్ బాయ్ మరియు కావలెను. 99899 99057, 81433 45677.

గుంటూరులో చెన్నై తలపతి ఫ్యామిలీ రెస్టారెంట్ నందు పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ (F), టెలికాలర్(F), కెమెరామెన్, సౌత్ ఇండియన్ మాస్టర్, స్టీవార్డ్స్, క్లీనింగ్ స్టాఫ్ కావలెను. రూమ్+ఫుడ్ కలదు. క్యాటరింగ్ సౌకర్యం కలదు. 63666 66093, 81219 17747.

గుంటూరులోని ప్రముఖ కంపెనీ నందు అకౌంటెంట్ కావలెను. GST&TDS నాలెడ్జ్ must. రెజ్యూమ్ వాట్సాప్. 90528 77789. goodharvestspices@gmail.com

7Hills ఆఫీస్ నందు కంప్యూటర్ ఆపరేటర్-1, Tally అకౌంటెంట్-1, స్టాఫ్ (Female)కావలెను. 35 సం॥లోపు భారత్‌పేట, గుంటూరు. 7288877785.

పార్ట్ టైమ్‌గా సాయంత్రం 8.00 to 10.00గం॥ వరకు బట్టలషాప్‌లో పనిచేయుటకు యువకులుమాత్రమే కావలెను. లాలాపేట, గుంటూరు. 8897823313, 9292605043.

ప్రొద్దుటూరులో నూతన హోటల్ నందు పని చేయుటకు టీ, టిఫెన్ మరియు మీల్స్ మాస్టర్ కావలెను. Cell: 6305048902.

గుంటూరు కొత్తపేటలోని ది ప్రొఫెషనల్ కొరియర్ నందు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన స్టాఫ్ (M&F) & సీనియర్ సిటిజన్స్ కావలెను. 88855 11214.

గుంటూరు: ఆడిట్ ఆఫీసులో అకౌంటెంట్‌గా పనిచేయుటకు టాలీ, కంప్యూటర్ అకౌంటింగ్‌లో అనుభవం ఉన్న అభ్యర్థులు కావలెను. సంప్ర: 98852 88509.

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషెంట్లు సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+ మంచి జీతం 99087 69888, 95420 47788.

WANTED REAL ESTATE LEADERS
450 ACRES AVOCADO FARMLANDS PROJECT @ VINUKONDA
Opportunity for Everyone
PART TIME / FULL TIME / WORK FROM HOME
Agents / Team Leaders / Managers Retired People, Private Employees, House Wife, LIC Agents, Business People, All Network Marketing Agents
A LOT CAN BE DONE
Attractive Commission ★ Incentives ★ Foreign Trips
GAYATHIRI'99' DEVELOPERS
✆ 9392151116
★ Hyderabad ★ Vijayawada

WANTED
CRDA & RERA అప్రూవల్ లేఅవుట్‌లో ప్లాట్స్ అమ్మటానికి అనుభవం కలిగిన మార్కెటింగ్ ఏజెంట్లు కావలెను. బెస్ట్ కమీషన్ + స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు.
CALIBER INFRA, GUNTUR ✆7799751199

WANTED JOB

WANTED
⇨ Maketing Managers
⇨ Executives
⇨ Team Leaders
GM Solar Systems (Distributor TATA Power Home Systems)
Guntur - HR ✆ 89777 46100
Vijayawada - HR ✆ 89777 46106

MARKETING/ SALES

ప్రముఖ సోలార్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత: ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ (P/F) జీతం: కమీషన్ ఆధారంగా. ✆ 89777 59977, 81219 75369.

FACULTY/ TEACHERS

Wanted Teachers: English, Maths, Physics, Chemistry, Biology, Social, Hindi & Computer Operator, Pre-Primary-SriVidhathri World School. Ph:8019676724.

DRIVERS

డ్రైవర్ కావలెను. గుంటూరు నందు కారు డ్రైవింగ్ చేయుటకు అనుభవం గల కార్ డ్రైవర్ కావలెను. 94402 41366.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆9848782131 Nov25-Dec5.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

(c) eenadu

ఉచిత వైద్యశిబిరం నేడు

రాంభొట్లపాలెం (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: రాంభొట్లపాలెంలో వాసిరెడ్డి సుబ్బారావు వైద్యశాల వద్ద ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యుడు వాసిరెడ్డి విశ్వక్‌సేన్ తెలిపారు. ఆదివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిబిరం ఉంటుందన్నారు. అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారన్నారు.

శాంతి భద్రతలకు సహకరించండి

అమృతలూరు, న్యూస్‌టుడే: మండలంలో శాంతి భద్రతలకు ప్రజలందరూ సహకరించాలని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం అమృతలూరు పోలీసు స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా నడుచుకోవాలని చెప్పారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై రవితేజ ఉన్నారు.

బాపట్ల

•బాపట్ల •రేపల్లె •వేమూరు

వృత్తి విద్య కోర్సుల్లో ప్రతిభ

డీఈవో నుంచి ప్రశంస పత్రం అందుకుంటున్న విద్యార్థులు

చుండూరు, న్యూస్‌టుడే: విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం బాపట్లలో నిర్వహించిన వృత్తి విద్య కోర్సుల్లో యడ్లపల్లి బాలలు ప్రతిభ కనబరిచారని హెచ్‌ఎం శ్రీనివాసరావు తెలిపారు. యాంటి స్లీప్ అలారమ్ ఫర్ డ్రైవర్స్ మోడల్ ప్రాజెక్టును షేక్ అశ్వన్, నాగదుర్గ, కె. దుర్గాభవాని రూపొందించి ప్రదర్శించారు. వీరి ఆధునిక సాంకేతికత సృజనాత్మకతను గుర్తించిన డీఈవో పురుషోత్తం విద్యార్థులకు ప్రశంస పత్రాన్ని అందజేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

బాపట్ల : 80085 73141, రేపల్లె : 80085 73136, వేమూరు: 91107 83738

? సంగుపాలెం పంచాయతీ పరిధి బావాజీవాలెం వెళ్లే ప్రధాన రహదారిపై గుంతల్లో మురుగు నిలిచి దోమలతో ఇబ్బంది పడుతున్నాం. **- స్థానికులు, సంగుపాలెం**
✔ వెంటనే మురుగు తొలగించేలా చర్యలు చేపడతాం. **- సుజాత, కార్యదర్శి, సంగుపాలెం**

– న్యూస్‌టుడే పిట్టలవానిపాలెం

? చెరుకుపల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రోడ్డులో చెత్త పేరుకుపోయింది. **- రామారావు, చెరుకుల్లి** ✔ సిబ్బందిని పంపి చెత్త తొలగింపజేస్తాం. **- మల్లికార్జునరావు, పంచాయతీ కార్యదర్శి, చెరుకుపల్లి** – చెరుకుపల్లి, న్యూస్‌టుడే
? సిరిపూడిలోని ఎస్సీ కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. **- పరిశుద్ధరావు, నగరం** ✔ కొత్త దీపాలు ఏర్పాటు చేయిస్తా. **- రహీమ్‌తుల్లా, కార్యదర్శి, సిరిపూడి**

– న్యూస్‌టుడే సిరిపూడి

నీరు తొలగింది.. చింత తీరింది

స్పందనకు వందనం

ఆరుంబాక (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: పాఠశాల చుట్టూ చేరిన వాననీటితో విద్యార్థులు అవస్థలు పడ్డారు. దీనిపై ఈనెల 1న 'నీళ్లు దాటితేనే బడి' శీర్షికన ఈనాడులో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఎంపీడీవో సుభానీ చొరవతో పాఠశాల వద్ద ఉండిపోయిన నీటిని మోటార్ల సాయంతో తోడించారు. పాఠశాల వద్ద పల్లంగా ఉన్న ప్రాంతాన్ని మట్టితో చదును చేయించారు. విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు తొలగాయి.

వెలిగిన వీధి దీపాలు

గుళ్లపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: మండలంలోని గుళ్లపల్లిలో పలుచోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. దీనిపై ఈనెల ఒకటో తేదీన మేమున్నాం..మీకుతోడుగా శీర్షికన ప్రచురితమైన సమస్యపై ఈవోపీఆర్‌డీ శ్రీనివాసన్ స్పందించారు. గ్రామంలో మొత్తంగా 56 వీధి దీపాలు వెలగకపోవడం గుర్తించారు. కొత్త బల్బులు తెప్పించి శనివారం నుంచి ఏర్పాటు చేసే పనులు మొదలు పెట్టామన్నారు. సోమవారం నాటికి గ్రామం మొత్తం వీధి దీపాలు వెలుగుతాయని తెలిపారు. సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

శిక్షణ ఇచ్చారు.. యంత్రాలు మరిచారు

కుట్టు మిషన్ల కోసం ఔత్సాహికుల నిరీక్షణ

న్యూస్‌టుడే, పేటేరు(రేపల్లె అర్బన్)

శిక్షణ పొందుతున్న మహిళలు (పాత చిత్రం)

మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా వృద్ధి చెందాలన్న ప్రభుత్వ ఆశయం నీరుగారుతోంది. శిక్షణ వరకు పక్కాగా జరిగినా ఆ తరువాత వారికి ధ్రువపత్రాలు, యంత్రాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ అందజేయలేదు. ఇంటి వద్దనే ఉంటూ సంపాదించుకోవచ్చనే వారు నిరాశ చెందుతున్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వివిధ వర్గాల మహిళలకు పట్టణం, గ్రామాల్లో మూడు నెలలపాటు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చారు. 75శాతం హాజరు ఉన్న వారికి ప్రభుత్వం కుట్టు మిషన్ ఇస్తుందని ప్రకటించింది. ఒక్కో బ్యాచ్‌లో 120 మంది తర్ఫీదు పొందారు. శిక్షణ పూర్తయిన వెంటనే కుట్టు మిషన్ ఇస్తారని ఆశపడ్డారు. నెలలు గడుస్తున్నా యంత్రాలు ఇవ్వలేదని వాపోతున్నారు. రేపల్లె పట్టణం ఓపెన్ థియేటర్ పేటేరు, వడ్డివారిపాలెంలో ఒకటి చొప్పున శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం, మధ్యాహ్నం ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ ఇచ్చారు. రేపల్లె పట్టణం, రేపల్లె, బాపట్ల, వేమూరు నియోజకవర్గాల్లో కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలు మిషన్లు ఇస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఇచ్చి ఉంటే రోజుకు రూ.200 నుంచి రూ.500 వరకు సంపాదించుకునే వీలుండేదని లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ విషయమై కమిషనర్ సాంబశివరావు, ఇన్‌ఛార్జి ఎంపీడీవో రమేష్‌బాబు మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

నేర్చుకున్నది మర్చిపోతున్నాం

కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని ఆసక్తిగా కుట్టు శిక్షణ నేర్చుకున్నాం. యంత్రం కొనుగోలు చేసుకునే ఆర్థిక స్థోమతలేక మిన్నకున్నాం. మిషన్ ఇస్తే పిల్లల దుస్తులతోపాటు రోజుకు నాలుగు జాకెట్లు కుట్టినా రూ.300 వస్తాయని యోచించాం. శిక్షణ పూర్తయి అయిదు నెలలు దాటినా ఇప్పటికీ కుట్టుమిషన్ ఇవ్వలేదు. నేర్చుకున్నది మర్చిపోతామన్న భయం నెలకొంది. –లక్ష్మి, పేటేరు

స్వయం ఉపాధి లేదు

కుట్టు శిక్షణ పూర్తి చేయగానే ప్రభుత్వం మిషన్ ఇస్తుందని చెప్పడంతో శిక్షణ తీసుకున్నా. అంబరిల్లా కటింగ్, పంజాబీ డ్రస్, మిడ్డీ, స్కర్ట్స్ దుస్తుల తయారీలో మెలకువలు నేర్చుకున్నా. ఆధునిక పద్ధతుల్లో స్వయంగా దుస్తులు తయారు చేసుకుంటూ స్వయం ఉపాధి పొందవచ్చని భావించా. హాజరు తగ్గకుండా 80 రోజులకుపైగా శిక్షణ తరగతులకు హాజరయ్యా. తీరాచూస్తే కుట్టు మిషన్ ఇప్పటికీ ఇవ్వలేదు. –రాజ్యలక్ష్మి, రేపల్లె

ఇసుక అక్రమ రవాణా

కృష్ణానది నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్

కొల్లూరు, న్యూస్‌టుడే: కృష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో చింతల్లంక వద్ద నుంచి శనివారం ఇసుకను అక్రమంగా తరలించారు. పరిసర గ్రామాల్లోని ట్రాక్టర్ల యజమానులు అనుమతి పత్రాలు లేకుండానే రవాణా చేస్తున్నారు. అయితే మా గ్రామ సమీపం నుంచి ఇసుక తరలిస్తున్నందున ఒక్కో ట్రాక్టర్‌కు రూ.100 చెల్లించాలంటూ చింతల్లంకకు చెందిన కొందరు దౌర్జన్యంగా వసూళ్లు ప్రారంభించారు. ఇందుకు నిరాకరించిన వారి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో రెండువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండువర్గాలకు నచ్చజెప్పి నిష్క్రమించారు.

వందేమాతరం ఆలాపన

కావూరు (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: మండలంలోని కావూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు శనివారం ప్రత్యేకంగా వందేమాతరం ఆలపించారు. పాఠశాల ప్రారంభ సమయంలో రోజూ వారీ నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులతో హెచ్‌ఎం వనజాక్షి పాడించారు. గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ ప్రత్యేకంగా ఆలపిస్తున్నారు.

బాపట్ల కలెక్టర్‌కు 'ఫ్లెక్సీ'తో అభిమానం

కలెక్టర్ ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

కర్లపాలెం, న్యూస్‌టుడే: గ్రామాల్లో సహజంగా రాజకీయ నాయకులు, సినీ హీరోల ఫెక్ల్సీలను అభిమానులు ఏర్పాటుచేస్తారు. కానీ కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సమీపంలోని జాతీయ రహదారి వెంబడి గ్రామానికి చెందిన గరిగంటి వెంకట సుధీర్ అనే యువకుడు కలెక్టర్ వినోద్ కుమార్‌కు పాదాభివందనం అంటూ అతని ఫొటోలతో కూడిన పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇటీవల సంభవించిన మొంథా తుపానుకు జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కలెక్టర్ ప్రభుత్వ అధికారులు, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారి ప్రజల కోసం పనిచేస్తే ఇలా నీరాజనాలు పలుకుతారని ప్రజలు చర్చించుకుంటున్నారు. వాహనదారులు, పాదచారులు ఆగి మరీ ఫ్లెక్సీని వీక్షిస్తున్నారు.

భక్తిశ్రద్ధలతో సుమంగళి పూజ

ఇసుకపల్లిలో సుమంగళి పూజ చేస్తున్న మహిళలు

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె 17వ వార్డు ఇసుకపల్లి చెన్నమల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మాసం పురస్కరించుకుని శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మంది మహిళలు సుమంగళి పూజలు చేశారు. అనంతరం లలితా సహస్రనామ పారాయణం చేశారు. తెదేపా నేత అనగాని శివప్రసాద్ జోతిప్రజ్వలన చేసి వేడుక ప్రారంభించారు. మురహరిరావు, సాయికుమార్, ధర్మతేజ, రవి, తదితరులు హాజరయ్యారు.

గ్రామీణులకు సురక్షిత తాగునీరు

అమృతలూరు, న్యూస్‌టుడే: గ్రామీణులకు సురక్షితమైన, శుద్ధి చేసిన తాగునీటిని అందించడమే తమ సంస్థ లక్ష్యమని కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సహాయ మేనేజరు శ్రీనివాసరావు అన్నారు. తురుమెళ్లలో ఈనెల 9న సంస్థ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంటు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. యలవర్రు, పాంచాళవరం, పెదపూడి గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న వాటర్ ప్లాంట్లను శనివారం సందర్శించి పంచాయతీ అనుమతిని రాతపూర్వకంగా తమ సంస్థకు అందిస్తే వాటిని మళ్లీ పునఃప్రారంభించి శుద్ధజలాన్ని ప్రజలకు అందిస్తామని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు వివరించారు.

డిబేట్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ఉపాధ్యాయులతో విజేతలు

నగరం: వారధి ఫౌండేషన్ నిర్వాహకులు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన డిబేట్ పోటీల్లో ఉల్లిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల బాలికలు ద్వితీయ స్థానంలో నిలిచారు. రూ.30వేలు నగదు బహుమతి అందుకున్నారు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు దాసరి అలేఖ్య, దాసరి జన్నీఫర్, కారుమూరు ఐశ్వర్యలు ఇటీవల జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అక్కడ రెండో స్థానంలో నిలిచారు. బాలికలను ప్రోత్సహించిన ఉపాధ్యాయరాలు జ్యోతిని పాఠశాల ప్రతినిధులు శనివారం సత్కరించారు.

దస్తావేజు పోయినది

నేను అనగా చిప్పల గోవర్ధన, భర్త: శ్రీనివాసరావు, వయసు: 46, హిందూ, డోర్.నెం.6-349, కొత్తపాలెం గ్రామం, నిజాంపట్నం మండలం, బాపట్ల జిల్లా తెలియజేయునది ఏమనగా, నేను తేది. 06-10-2025న కొత్తపాలెం నుండి రేపల్లెకు జిరాక్స్ నిమిత్తం బైక్‌పై వెళుతుండగా, దారి మధ్యలో రేపల్లె S.R.O.లో రిజిష్టర్ కాబడిన నా ఒరిజినల్ సేల్ డీడ్ దస్తావేజు నెం.1764/2016 పోయినది. ఎంత వెతికినా ఆచూకీ కానరాలేదు. ఎవరికైన దొరికినచో ఈ క్రింది ఫోన్ నెంబరుకు తెలియజేయగలరు.

✆:99491 48533

మురుగు నిలిచి.. దోమలు కుట్టి!

బాపట్లటౌన్, న్యూస్‌టుడే: కురిసిన వర్షాలకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో మురుగు నిలిచి స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పల్లపు ప్రాంతాల్లో రోజులుగా మురుగు నిలిచినా అధికారులు పట్టించుకోవటంలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం ఎదురు ఇళ్ల మధ్య మురుగు నిలిచి దోమలు ముసురుతున్నాయని ప్రజలు తెలిపారు. జీబీసీ రోడ్డు హెచ్‌పీ గ్యాస్ గూడెం సమీపంలో మురుగు నిలిచి కాళ్లు పాచిపోయి గాయాలవుతున్నట్లు పుర వాసులు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది నీటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

పనులు మధ్యలోనే వదిలేశారు

అసంపూర్తిగా వెల్‌నెస్ సెంటర్ భవనం

పిట్టువారిపాలెం (పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే: పిట్టువారిపాలెంలో వెల్‌నెస్ సెంటర్ భవనం చివరి దశలో ఆగిపోయింది. నీటి సరఫరా, విద్యుత్తు సౌకర్యం తదితర పనులు మిగిలిపోయాయి. తలుపులు, కిటికీలు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. కొందరు రాత్రి వేళల్లో ఇక్కడ మద్యం తాగి సీసాలు పగులగొడుతున్నారు. అధికారులు స్పందించి వెల్‌నెస్ భవనాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ముళ్లచెట్లు తొలగించండి

గుడిపూడి(బాపట్లటౌన్) న్యూస్‌టుడే : బాపట్ల మండలం గుడిపూడి నుంచి కర్లపాలెం వెళ్లే మార్గంలో రోడ్డు వెంబడి ముళ్ల చెట్లు వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చెట్ల కొమ్మలు రోడ్డును ఆక్రమిస్తున్నాయి. అధికారులు రోడ్డు మీదకి వచ్చిన ముళ్ల చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SME బ్రాంచ్-63655, గ్రౌండ్ ఫ్లోర్, మధువాని అపార్ట్‌మెంట్, చిన్నరావూరు రోడ్డు, తెనాలి, గుంటూరు జిల్లా-522201

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ అండ్ రీకనస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 సెక్షన్ 13(2) క్రింద - జారీ చేయబడిన నోటీసు

(I) ఋణగ్రహీత పేరు మరియు చిరునామా : M/s రాము తులసి ట్రేడర్స్, ప్రొప్రయిటర్: శ్రీ నూకల వెంకట శివ నాగేశ్వరరావు, తండ్రి : వెంకట శివ రంగారావు, డి నెం.8-51, మెయిన్ రోడ్, పేటేరు, బాపట్ల జిల్లా-522265, ఆంధ్రప్రదేశ్.
శ్రీ నూకల వెంకట శివ నాగేశ్వరరావు, తండ్రి : వెంకట శివ రంగారావు ప్రొప్రయిటర్: M/s రాము తులసి ట్రేడర్స్, డి నెం.8-51, మెయిన్ రోడ్, పేటేరు, బాపట్ల జిల్లా-522265, ఆంధ్రప్రదేశ్.
హామీదారు : శ్రీ అల్లంశెట్టి శ్రీనివాసరావు, తండ్రి : వెంకటరత్నం, డి.నెం.11-15-61/A, గరికపాటి వారి వీధి, రేపల్లె, బాపట్ల జిల్లా-522265, ఆంధ్రప్రదేశ్.
NPA: EB-MSME-CC A/c No.39931576238, EB-MSME-CC A/c No. 37593214286, EB-GECL A/c No.40603440100

(II) బకాయి మొత్తం: తేది.31.10.2025 నాటికి మొత్తం రూ.94,65,949/- (అక్షరాల తొంభై నాలుగు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే) + పైన పేర్కొన్న మొత్తానికి కాంట్రాక్చువల్ రేటు ప్రకారం భవిష్య వడ్డీతో కలిపి ఇతర ఖర్చులు, కాస్ట్స్, ఛార్జీలు, మొ॥వితో కలిపి చెల్లించవలెను.

(III) డిమాండ్ నోటీసు తేది: 31.10.2025 NPA తేది: 30.10.2025

చరాస్తి వివరములు

Hypothecation of Stocks and Receivables

షెడ్యూలు ఆస్తి వివరములు

రేపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 30.03.1998 న రిజిస్టర్ కాబడిన దస్తావేజు నెం.661/1998 ప్రకారం శ్రీ అల్లంశెట్టి శ్రీనివాసరావు, తండ్రి: వెంకటరత్నం గారి పేరున గల ఆస్తి:

ఐటమ్ నెం.1 : పాత గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా, తెనాలి రిజిస్ట్రేషన్ జిల్లా, రేపల్లె సబ్-జిల్లా, రేపల్లె మునిసిపల్ డోర్ నెం.11-15-61/ఎ, రేపల్లె సర్వే నెం.219 లో ఉన్న 179 ¾ చ॥గ॥లు షెడ్యూల్ ఆస్తి హద్దులు: తూర్పు : మునిసిపల్ రోడ్ – 39 అ॥లు, దక్షిణం : గరికపాటి చిన వెంకట సుబ్బయ్య గారి ఆస్తి – 43 అ॥లు, పడమర : ఐటమ్ నెం.2 యొక్క ఆస్తి – 39 అ॥లు, ఉత్తరం : గరికపాటి చిన వెంకట సుబ్బయ్య గారి ఆస్తి – 40 అ॥లు.
పై హద్దుల యందు విస్తీర్ణం 179 ¾ చ॥గ॥లులోని స్థలంతో పాటు ఇల్లు కలదు.

ఐటమ్ నెం.2 : పాత గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా, తెనాలి రిజిస్ట్రేషన్ జిల్లా, రేపల్లె సబ్-జిల్లా, రేపల్లె మునిసిపల్ నమీద డోర్ నెం.11-15-60, రేపల్లె మునిసిపల్ డోర్ నెం.11-15-61/A, రేపల్లె సర్వే నెం.219 లో ఉన్న 131 చ॥గ॥లు షెడ్యూల్ ఆస్తి హద్దులు: తూర్పు : ఐటమ్ నెం.1 ఆస్తి – 32.9 అ॥లు, దక్షిణం : గరికపాటి చిన వెంకట సుబ్బయ్య గారి ఆస్తి – 36 అ॥లు, పడమర : కుడితిపూడి రాజేశ్వర రావు గారి చూరు నీళ్ళ స్థలం – 32.7 అ॥లు, ఉత్తరం : పుట్లగుంట సాంబ శివ రావు గారి ఆస్తి – 36 అ॥లు.
పై హద్దుల యందు విస్తీర్ణం 131 చ॥గ॥లు (లేదా) 109.516 చ॥మీ॥లులోని స్థలంతో పాటు ఇల్లు కలదు.
పైన పేర్కొన్న ఐటమ్‌లలో (ఐటమ్ నెం.1 + ఐటమ్ నెం.2) కలిపి 310 ¾ చ॥గ॥లు (లేదా) 264-1 ½ చదరపు మీటర్ల స్థలంతో పాటు ఆర్.సి.సి. రూఫ్ రెసిడెన్షియల్ గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు మరియు రెండవ అంతస్తులో పెంట్ హౌస్ మాత్రమే కలదు.

పైన చెప్పబడిన ఋణగ్రహీత/హామీదారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SME బ్రాంచ్, తెనాలి, గుంటూరు జిల్లా వారి నుండి ఋణము పొందియున్నారు. సదరు ఋణమునకు పైన పేర్కొన్న ఆస్తిని హామీగా ఇచ్చియున్నారు. ఋణము యొక్క నియమ నిబంధనలననుసరించి సకాలంలో చెల్లించకపోవటచే సదరు ఖాతాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నియమ నిబంధనల ప్రకారం నిరర్ధక ఖాతాగా పరిగణించబడినది. బ్యాంకువారు రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించిన డిమాండ్ నోటీసులు తిరిగి వచ్చినందున / ఋణగ్రహీత/హామీదారుల సంతకములు సరిగా లేనందున పత్రికా మూలకముగా మీకు మరల నోటీసు జారీచేయడమునుచున్నది. కావున మీరు పైన పేర్కొన్న మొత్తములను ఈ పత్రిక ప్రచురణ తేది నుండి 60 రోజులలోగా వడ్డీ & ఇతర ఖర్చులతో కలిపి మొత్తమును చెల్లించవలసినదిగా కోరడమైనది. లేని పక్షంలో పైన పేర్కొన్న చట్టము ప్రకారము బ్యాంక్‌కు చెల్లించవలసిన బకాయిని రాబట్టుకొను నిమిత్తం తదుపరి చర్యలు గైకొనుట దిగువ సంతకందారునికి అనివార్యమవుతుంది.

తేది: 31.10.2025, ప్రదేశం: తెనాలి సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

విత్తనశుద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి

చెరుకుపల్లి, న్యూస్‌టుడే: రబీలో అపరాల సాగు చేపట్టే రైతులు విత్తనశుద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని మండల వ్యవసాయాధికారి ఎండీ ఫారూక్ సూచించారు. విత్తన శుద్ధి చేయటం ద్వారా పైరును తొలిదశలో ఆశించే తెగుళ్లను నుంచి రక్షించవచ్చన్నారు.

మహారాజశ్రీ అవనిగడ్డ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో

IP No: 10/2025

Between

Chakka Murali Mohan Rao (చెక్క మురళీమోహన్‌రావు) - పిటిషనర్/ డెటార్

సనకా నాగ రామాంజనేయులు & 46 ఇతరులు - రెస్పాండెంట్స్ / రెస్పాండెంట్

1. సనకా నాగ రామాంజనేయులు, S/o కుటుంబరావు, 45 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
2. సనకా రామరత్నం, W/o కుటుంబరావు, 65 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
3. సనకా నాగ రాజకుమారి, W/o నాగరామాంజనేయులు, 40 సం. D.No. 3-89, R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
4. Polavarapu Subbarao, S/o రామమూర్తి, 70 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
5. ఐడుగు సాంబశివరావు, S/o పకీరయ్య, 70 సం. వణుకూరు - పెనమలూరు మండలం. కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
6. పొలవరపు సుబ్రహ్మణ్యం, S/o బ్రహ్మారావు, 80 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
7. చెక్క నాగకోటేశ్వరకుమారి, S/o శ్రీమన్నారాయణ, 42 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
8. సుంకర సాంబశివరావు, S/o కుమారస్వామి, 70 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
9. మానేపల్లి రవీంద్ర, S/o బాలకృష్ణ, 45 సం. కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
10. దేవినేని రత్నభూషణం, 55 సం. ఈడుపుగల్లు, కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
11. కోడూరు కృష్ణమోహన్, S/o విజయసారధి, 55 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
12. చెక్క హనుమంతరావు, S/o నాంచారయ్య, 60 సం. మొఘల్‌రాజపురం. విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
13. కోట భానుప్రకాశ్, S/o సాంబశివరావు, 58 సం. భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
14. Ch.రామారావు, S/o సూర్యయ్య, 55 సం. చిరాల, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్.
15. కొలిచాల చంద్రశేఖర్, S/o నాగాయణరావు, 40 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
16. కోట శ్రీనివాస్, S/o సాంబశివరావు, 59 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
17. గూడూరు గోపాలరావు, S/o సీతారామయ్య, 60 సం. R/o వణుకూరు, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
18. నగులూరు వెంకటేశ్వర్లు, S/o మాధవరావు, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
19. Ch.మహేష్, S/o తెలీదు, 50 సం. R/o బేగంపేట, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, HYD.
20. తాటికుంట అనిల్, S/o వెంకటేష్, 42 సం. R/o మణికొండ, ఎన్క్లేవ్ ప్లాజా అపార్ట్‌మెంట్స్, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, HYD.
21. పాలినేని వేణు, S/o తెలీదు, 50 సం. R/o మినార్ణ, జూబ్లీనగర్, గచ్చిబౌలి, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, HYD.
22. లక్ష్మీనారాయణ, S/o తెలీదు, 55 సం. R/o వాసవి జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, ఎనికేపాడు, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
23. మృత్యుంజయరావు, S/o తెలీదు, 60 సం. R/o అన్నపూర్ణ రైస్ జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
24. [illegible]
25. [illegible]
26. [illegible]
27. [illegible]
28. [illegible]
29. [illegible]
30. [illegible]
31. కాల్లూరు సత్యన్నారాయణ, S/o తెలీదు, 70 సం. R/o పోరంకి, పెనమలూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
32. ఆదిత్య బిర్లా ఫైనాన్స్, R/o విజయవాడ. NTR District. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
33. గుడివాక గోపాలకృష్ణ, S/o నాగయ్య, 60 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
34. గుడివాక బాల రమ్య, D/o గోపాలకృష్ణ, 24 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
35. [illegible]
36. [illegible]
37. నడేపల్లి ప్రభాకరరావు, S/o కృష్ణారావు, 60 సం. R/o చిన్నంపేట విలేజ్, చాట్రాయి మండలం, NTR జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, చాట్రాయి.
38. [illegible]
39. కర్లపూడి బాలాజీ, S/o వెంకటరత్నం, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
40. ముసునూరు వరలక్ష్మి, W/o సత్యనారాయణ, 40 సం. R/o D.No. 4-12, ఓల్డ్ పోస్టాఫీసు, పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
41. ముసునూరు సత్యనారాయణ, S/o దశమంతరావు, 45 సం. Same above. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
42. తోటకూర నాగేశ్వరరావు, S/o పూర్ణచంద్రరావు, 80 సం. D.No. 3-109, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
43. తోటకూర సాంబశివరావు, S/o పూర్ణచంద్రరావు, 62 సం. D.No. 4-116, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VJA.
44. యలమంచిలి పద్మజ, W/o వెంకటరత్నం, 60 సం. R/o D.No. 33-41/17 HIG, మాధవధార కాలనీ, విశాఖపట్నం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్ట్, VSP.
45. పోలిశెట్టి కోటేశ్వరమ్మ, W/o మురహరిరావు, 64సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
46. పోలిశెట్టి కోటేశ్వరరావు, S/o మురహరిరావు, 35 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
47. పోలిశెట్టి రాజ్యలక్ష్మి, D/o మురహరిరావు, 40 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.

పై నెంబరు పిటిషనర్‌ను ఇన్సాల్వెంట్‌గా డిక్లేర్ చేయవలెనని కోరుచూ పై కోర్టులో ఇన్సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసుకున్నందున సదరు పిటిషన్‌పై అక్షేపణలను తెలుపుకొనుటకు ది 20-11-2025వ తేది పై వారు కోర్టులో వాయిదా ఉన్నందున పై నెంబరు IP పిటిషన్‌లోని రెస్పాండెంట్స్ గాని మరి ఎవరికైనా ఎటువంటి అభ్యంతరములు ఉన్నయెడల 20-11-2025వ తేది ఉదయం 10.30 గంటలకు స్వయంగా గాని మీ వకీలు ద్వారా గాని మీ హాజరు అయి అభ్యంతరములు తెలుపుకోవలసినది. లేనియెడల పరోక్షంగా తీర్మానించబడును.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల మేరకు ప్రచురించడమైనది)

ఇట్లు, బడే వేంకట శేషగిరిరావు, M.A., LL.B., బండే రఘుకుమార్, B.A., L.L.B. అడ్వకేట్స్, అవనిగడ్డ- 521 121, ఫోన్: 89784 49761

వైద్య కళాశాలల నిర్మాణంలో పీపీపీ విధానం వద్దు

బాపట్లటౌన్, న్యూస్‌టుడే: పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలలను నిర్మించే విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఈనెల 12న చేపట్టనున్న నిరసన ప్రదర్శనకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలన్నారు. వైద్యవిద్యను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నారు. వైకాపా ప్రజా ఉద్యమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాఘవరెడ్డి, సుధీర్‌బాబు, ఏడుకొండలరెడ్డి, వీరారెడ్డి, జోగి రాజా, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వమే నిర్మించాలని డిమాండ్

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్మించాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేశారు. రేపల్లె తాలూకా సెంటర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తే వైద్యం వ్యాపారంగా మారుతుందన్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మణిలాల్, శోభారాణి, రమేష్‌రాంజీ, నాగబాబు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ఆలయ వార్షికోత్సవం

మాట్లాడుతున్న నరేంద్రరామానుజదాస స్వామీజీ

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: శ్రీవేంకటేశ్వరస్వామిని పూజించి సేవించిన వారికి సకల శుభాలు కలుగుతాయని తెనాలి శరణాగతి పీఠాధిపతి నరేంద్రరామానుజదాస స్వామీజీ అన్నారు. రేపల్లె మండలం పోటుమెరక ఎస్టీ కాలనీ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ రెండో వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాస కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గోమాతకు అంత్యక్రియలు

కొల్లూరు: కన్నబిడ్డలా పెంచుకున్న గోవు శనివారం మృతి చెందడంతో పోతార్లంకకు చెందిన ఓ రైతు కుటుంబం ఆవు కళేబరానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించింది. 20 ఏళ్ల క్రితం ఈడ్పుగంటి కుటుంబరావు ఏడాది వయసున్న ఆవు దూడను కొని లక్ష్మి అని పేరుపెట్టుకున్నారు. ఆవు వచ్చిన తర్వాత కలిసి వచ్చింది. పది ఈతలు ఈని మేలు జాతి దూడలను తద్వారా లక్షల రూపాయల ఆదాయాన్నిచ్చింది. నాలుగు రోజుల కిందట అనారోగ్యం బారిన పడిన గోవు చివరకు మృతి చెందింది. సొంత పొలంలో ఖననం చేసి గోమాతపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.

పంట నష్టం దక్కేనా..?

నీళ్లలో నాని మురిగిన వరి

పైరును చూపుతున్న రైతు

గూడవల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: మొంథా తుపాను దాటికి వరిపైర్లు నేలవాలాయి. పది రోజులపాటు పంటలు నీళ్లలో ఉండటంతో పైరు మురిగిపోయింది. పైకి నిలబెట్టి కట్టలు కట్టినా ప్రయోజనం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సైతం క్షేత్రస్థాయికి వచ్చి పంటను చూసి నష్ట పరిహారం రాస్తారేమోనని ఆశగా ఎదురు చూసిన రైతులకు ఎవరూ రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. పైరు బురదకు అతుక్కుపోయి కుళ్లిపోతోందని బోరుమంటున్నారు. అయితే అధికారులు మాత్రం నిబంధనలు గుర్తుచేస్తున్నారు. మండలం యూనిట్‌గా పంట కనీసం 30శాతం మేరకు నష్టం ఉండాలని, అప్పుడే పంట నష్టం నమోదు చేసి పరిహారం కోసం నివేదిస్తామని చెబుతున్నారు. చాలా చోట్ల పొలంలో అక్కడక్కడ కొంతమేరకు మాత్రమే నష్టం ఉంటోందని అంటున్నారు. సాగుచేసిన పొలంలో ఎకరా వరిపైరు దెబ్బతిన్నా ఆ నష్టం రైతే భరించాలికానీ అధికారులు కాదు కదా అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.

రూ.1.50 లక్షలు నష్టం

18ఎకరాల్లో వరిపైరు సాగుచేశా. పంట కంకిదశలో ఉంది. తుపాను కారణంగా ఐదు ఎకరాలలో పంట నేలవాలి నీటిలో నాని కుళ్లిపోయింది. తుపాను తర్వాత వ్యవసాయాధికారులు వచ్చి పైరును పరిశీలించి నష్టపరిహారానికి అర్హత ఉందని చెప్పారు. కానీ ఇంత వరకు వచ్చి పంట నష్టాన్ని నమోదు చేయలేదు. అడిగితే అదిగో, ఇదిగో అంటున్నారు. ఎకరాకు రూ.30వేల చొప్పున రూ.1.50లక్షలు నష్టం వచ్చింది.

- హరినాథ్‌బాబు, రైతు, గూడవల్లి

కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త బలవన్మరణం

వేమూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త బలవన్మరణం పొందాడు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం చెరుకూరుకు చెందిన యు.నాగరాజు(32)కు, వేమూరు మండలం పెరవలికి చెందిన వాసవికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. దంపతుల మధ్య తరచూ గొడవలు రావడంతో 20 రోజుల క్రితం వాసవి పుట్టింటికి చేరింది. ఈ క్రమంలో వాసవి భర్త నాగరాజు ఈనెల 3న అత్తింటికి వచ్చి, భార్యతో గొడవపడి ఎలుకల మందు తిన్నాడు. బంధువులు నాగరాజును గుంటూరులోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

చెరుకుపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే: చెరుకుపల్లి పోలీస్‌స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. చెరుకుపల్లి ఆదర్శకాలనీకి చెందిన గంజి అనిల్ ద్విచక్ర వాహనంపై కాపులబజారు నుంచి అపసవ్యదిశలో స్టేషన్ వద్ద రోడ్డు దాటి ఖాదర్‌ఖాన్ సెంటర్‌కు వెళుతుండగా ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. ఘటనలో అనిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

వారపు సంత.. సమస్యలతో చింత

రహదారిపైనే చేపల విక్రయం

చందోలు(పిట్టలవానిపాలెం): వారపు సంతల్లో అసౌకర్యాలు తిష్ట వేశాయి. నడిరోడ్డుపైనే వ్యాపారులు సంతలు ఏర్పాటు చేస్తుండగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వినియోగదారులు, కొనుగోలుదారులతో ఆయా ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. రాకపోకలకు తిప్పలు తప్పడం లేదు. పిట్టలవానిపాలెం మండలం చందోలులో ప్రతి శుక్రవారం వారపు సంత నిర్వహిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మీదుగా జాతీయ రహదారికి వెళ్లే సీసీ రహదారిపై వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వ్యాపారి నుంచి రూ.100 నుంచి 500 వరకు ప్రతి వారం పంచాయతీ వారు వసూళ్లు చేస్తున్నారు. కనీసం వారికి నీడ లేక పోగా మరుగుదొడ్ల సౌకర్యం కొరవడింది. పంచాయతీ వారు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రత్యేక స్థలం చూపించి షెడ్లు ఏర్పాటు చేయాలని వినియోగదారులు, వ్యాపారులు కోరుతున్నారు. దీనిపై చందోలు పంచాయతీ కార్యదర్శి సుజాత మాట్లాడుతూ వారపు సంత నిర్వహణకు పూర్తిస్థాయిలో స్థల విస్తరణ జరగాల్సి ఉంది. అధికారులు, పాలకుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Union Bank of India

రేపల్లె బ్రాంచి, 11-16-60, 1వ ఫ్లోర్, తాలూక ఆఫీస్ ఎదురు, మెయిన్ రోడ్, రేపల్లె బ్రాంచ్, E-mail:ubn0804771i@unionbankofindia.bank, Ph:9324988346.

బ్యాంకుకు తనఖాపెట్టిన వాహనం ఇ-వేలం అమ్మకపు ప్రకటన

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రేపల్లె బ్రాంచ్, సెక్యూర్డ్ క్రెడిటర్ స్వాధీనం చేసుకొన్న బ్యాంక్/సెక్యూర్డ్ క్రెడిటర్‌కు తనఖాపంచబడిన/ఛార్జ్ చేయబడిన క్రింద వివరించిన వాహనం పట్టికలో పేర్కొన్న విధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఋణగ్రహీతలు/హామీదారుల నుండి బకాయిల మొత్తాన్ని తిరిగి పొందడానికి ది.25-11-2025న "ఎక్కడ ఉన్నదో అక్కడే అలాగే" "ఎలా ఉన్నదో అలాగే" మరియు "ఏది ఉన్నదో అది" మరియు విత్‌ఔట్ రికోర్స్ ప్రాతిపదికన విక్రయించబడుతుందని ప్రజలకు మరియు ముఖ్యంగా ఋణగ్రహీతలు/హామీదారులకు నోటీసు ఇవ్వడమైనది. పట్టికలో పేర్కొన్న విధంగా ఋణగ్రహీతలు/హామీదారుల నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బకాయిల మొత్తాన్ని తిరిగి పొందేందుకు ఋణగ్రహీతలు/హామీదారులు బకాయి ఉన్న మొత్తం, వాహనం యొక్క వివరణ, స్వాధీనం రకం, రిజర్వు ధర మరియు ధరావత్తు సొమ్ము వివరాలు దిగువ పేర్కొనబడినవి.

ఋణగ్రహీత(లు) మరియు హామీదారు(లు)/ బ్రాంచ్	బకాయిసొమ్ము	వాహనం యొక్క వివరములు	స్వాధీనం రకం	రిజర్వుధర / ధరావత్తు సొమ్ము / బిడ్ పెంపుదల	అకౌంట్ వివరముల ప్రకారం ధరావత్తు సొమ్ము
ఋణగ్రహీత పేరు : శ్రీ కూచిభట్ల నాగభూషణం, తండ్రి : చలపతిరావు, హెచ్.నెం.10 13 94 39, దుల్‌ఐజి2, 12 వార్డు, హౌసింగ్ బోర్డు కాలనీ, రేపల్లె, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్-522265, అకౌంట్ నెం. 047716520000004	మొత్తం బకాయిసొమ్ము : ది.05-11-2015 నాటికి రూ.14,37,000/- మరియు తదుపరి జమకూడు వడ్డీ మరియు ఇతర ఖర్చులు	i. రిజిస్ట్రేషన్ నెం. AP40BM5438 ii. నమోదు సంవత్సరం : 2024 i. తయారీ సంవత్సరం : 2023 ii. తయారీ :TATA NEXON iii. మోడల్ : XZA-S RTNBS6PH2 iv. రంగు :Royal Blue v. చాసిస్ నెం. MAT627022PLF75847 vi. ఇంజన్ నెం. REVTRN21FWXK76834 vii. ఇంజన్ రకం : పెట్రోలు viii. మీటర్ రీడింగ్ (ఓడోమీటర్) ix. ట్రాన్స్ మిషన్ : మాన్యువల్	భౌతికంగా	రూ.7,65,000/- రూ.76,500/- రూ.8000/-	యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రేపల్లె బ్రాంచ్, అకౌంట్ నెం. 047711980050000 ఐయఫ్‌ఐసి : UBIN0804771

ఇ-వేలం తేది/ సమయం : ది.25-11-2025న ఉ॥12.00 గం॥ల నుండి సా॥4.00 గం॥ల వరకు
ధరావత్తుసొమ్ము చెల్లించుటకు చివరి తేది : ది.24-11-2025న సా॥4.00 గం॥ల వరకు
ఆస్తుల తనిఖీ తేది & సమయం : ది.21-11-2025న ఉ॥10.00 గం॥ల నుండి సా॥5.00 గం॥ల వరకు (తనఖీ కోసం దయచేసి సంప్రదించండి : 9959286061)
బ్యాంక్ అధికారిక వివరాలకోసం సంప్రదించు నెం.: 9959286061

★ బిడ్ సమర్పించే ముందు వాహనాన్ని తనిఖీ చేసి, తమను తాము సంతృప్తి పరచుకోవడం ఆసక్తిగల బిడ్డర్ల బాధ్యత.
★ ఉద్దేశించిన బిడ్డర్ బిడ్ దరఖాస్తుతో పాటు కెవైసి పత్రాలను సమర్పించాలి.
★ బిడ్డర్లు తమ ఆఫర్‌లను బిడ్ ఇంక్రిమెంట్ యొక్క గుణిజాలలో మెరుగుపరచుకోవాలి.
★ ఇ-వేలం ముగింపుతో అత్యధిక బిడ్ (రిజర్వు ధర కంటే ఎక్కువ) సమర్పించిన బిడ్డర్‌ను విజయవంతమైన బిడ్డర్‌గా ప్రకటిస్తారు.
★ సెక్యూర్డ్ క్రెడిటార్ ద్వారా నిర్ధారణకు లోబడి విజయవంతమైన బిడ్డర్ పేరుతో అమ్మకం నిర్ధారించబడుతుంది.
★ విజయవంతమైన బిడ్డర్ ఇ-వేలం తేది నుండి 7 రోజులలోపు మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి, లేకుంటే ధరావత్తు సొమ్ము మొత్తం జప్తు చేయబడుతుంది.
★ విజయవంతమైన బిడ్డర్ వర్తించే స్టాంప్ డ్యూటీలు/ అదనపు స్టాంప్ డ్యూటీ/ బదిలీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఖర్చులు వంటి అన్ని అవసరమైన ఖర్చులను భరించాలి. అతని/ఆమె పేరు మీద వాహనం బదిలీకి రుసుములు మొదలైనవి.
★ ఎవరికైనా చెల్లించాల్సిన అన్ని చట్టబద్ధమైన/ చట్టవిరుద్ధమైన బకాయిలు, పన్నులు, రేట్లు, అసెస్‌మెంట్‌లు, ఛార్జీలు, రుసుములు మొదలైన వాటి చెల్లింపు విజయవంతమైన బిడ్డర్ యొక్క ఏకైక బాధ్యత.
★ ఎటువంటి కారణం చూపకుండానే ఇ-వేలం యొక్క నియమనిబంధనలు మరియు షరతులను వాయిదా వేయడానికి/రద్దు చేయడానికి లేదా మార్చడానికి బ్యాంకుకు హక్కు ఉంది.
★ అమ్మకానికి సంబంధించిన వివరాణాత్మక నిబంధనలు మరియు షరతుల కోసం దయచేసి శాఖను సంప్రదించండి.
★ లాగిన్ ఐడి & పాస్‌వర్డ్‌ను సృష్టించడం, డేటాను అప్‌లోడ్ చేయడం, బిడ్ డాక్యుమెంట్లను సమర్పించడం, ఆన్‌లైన్ ఇంటర్ సే బిడ్డింగ్‌పై శిక్షణ/ ప్రదర్శన మొదలైన వాటితో సహాయం అవసరమైన ఆసక్తిగల బిడ్డర్లు https://www.bankeauctions.com ని సంప్రదించవచ్చును. మెస్సర్స్ సి1 ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఫోన్ : 7291981124/ 25/26, మొబైల్ నెం.9948182222, శ్రీ ధరణి కృష్ణ, హెల్ప్‌లైన్ ఇమెయిల్ ఐడి : dharani.p@c1india.com & support@bankeauctions.com

స్థలం : రేపల్లె, తేది : 06-11-2025 సం/- చీఫ్ మేనేజర్ & అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

చీరాల

• చీరాల • అద్దంకి • పర్చూరు

ప్రసన్నాంజనేయుడికి విశేష పూజలు

శింగరకొండ(అద్దంకి): శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద శనివారం భక్తులు విశేష పూజలు చేశారు. కార్తిక మాసం, ఉభయ దేవేరులకు ప్రీతిపాత్రమైన శనివారం కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. మహిళా భక్తులు ధ్వజ స్తంభం వద్ద దీపాలు వెలిగించారు. సాయంత్రం జరిగిన పల్లకీ సేవలో స్వామి, అమ్మవార్లకు నగరోత్సవం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పాలకమండలి ఛైర్మన్ చుండూరి మురళీసుధాకరరావు, ట్రస్టీలు నూతి ప్రసాద్, ధూళిపాళ్ల వెంకటరత్నం సేవలు అందించారు.

విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయాలి

మార్టూరు: మార్టూరు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు రెండు రోజులపాటు జరిగే టీచ్ టూల్ శిక్షణను శనివారం ఎంఈవో వస్రాం నాయక్ పరిశీలించారు. విద్యార్థులకు బోధించే తీరును, ఉపాధ్యాయులు మెరుగుపరుచుకునే అంశాలను ఆయన వివరించారు. ఎంఈవో-2 కె.ప్రేమలత, కోర్సు డైరెక్టర్ వసంతరావు పాల్గొన్నారు.

In the Court of the 1st Addl. Junior Civil Judge : Nellore
O.S.No. 512/2007
1. Pamuru Masthanamma
2. Vemireddy Lakshmi ... Plaintiffs
Vs.
1. Settypalli Lakshmaiah (Died) and 7 Others ... Defendants
NOTICE
D2, Syed Haneef S/o. Syed Saleed
D3, Syed Jaffron S/o. Shamsuddin
D5, Syed Baslim S/o. Shamim
Defendants 2,3,5 are same Address, Vetapalem Village, Prakasam District.
పై నెంబరు కేసులో వాదులు మీ మీద పై వారి కోర్టులో దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో మీకు నోటీసు నిమిత్తం తేది: 17-11-2025న వాయిదా వేసియున్నారు. ఆరోజు ఉదయం 10.30 గంటలకు మీరు స్వయంగా గానీ వకీలు ద్వారా గాని హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకొనవలెనని. లేనియెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.
పి. శ్రీనివాసరావు, B.A.L.B.L., వాదుల తరపు అడ్వకేటు, నెల్లూరు.

మోహనరంగా విగ్రహావిష్కరణ

కఠారివారిపాలెం(యద్దనపూడి), న్యూస్‌టుడే: మండలంలోని కఠారివారిపాలెంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. శనివారం రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, కాపు సంఘ నేత ఆమంచి స్వాములు రంగా విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు.

కాలువపై గండ్లు పరిశీలన

గండిని చూస్తున్న గుంటూరు జలవనరుల, డ్రైనేజి శాఖల ఎస్ఈ వెంకటరత్నం తదితరులు

చినగంజాం, న్యూస్‌టుడే: మొంథా తుపాను వరద నీటి తాకిడికి కొమ్మమూరు కాలువకు పడ్డ గండ్లను గుంటూరు జలవనరుల, ఇన్‌ఛార్జి డ్రైనేజి శాఖల ఎస్ఈ వెంకటరత్నం శనివారం సాయంత్రం పరిశీలించారు. కాలువకు కారంచేడు మండలం కుంకలమర్రు నుంచి చినగంజాం వరకు 35 గండ్లు పడ్డాయన్నారు. మట్టిగుంట వాగుకు పడ్డ గండ్లనూ పరిశీలించినట్లు తెలిపారు. 'ఈనాడు'లో మట్టిగుంట వాగుకు పడ్డ గండ్లపై 'గండ్లు..పూడ్చరూ' శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. నీటి సంఘాల వారితో కాలువలకు పడ్డ గండ్లను వీలున్నంత తక్కువ సమయంలోనే పూడ్చుతామని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. గండ్లను పరిశీలించేందుకు కేంద్ర బృందం సోమవారం పర్యటించనుందని ఎస్ఈ తెలిపారు. డీఈ ప్రసాద్, ఏఈ శ్రీధర్, చినగంజాం డిస్ట్రిబ్యూటరీ సంఘం మాజీ ఛైర్మన్, నీలాయపాలెం సర్పంచి తూమాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.



మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

చీరాల అర్బన్: 9849165189 అద్దంకి: 9440915704 పర్చూరు: 8008574106

సంతమాగులూరు, న్యూస్‌టుడే: ? కొప్పరం గిరిజన కాలనీలో రెండు చోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. అధికారులు స్పందించి మరమ్మతులు చేయించి, వినియోగంలోకి తేవాలి. **- స్థానికులు, కొప్పరం**

✔ తక్షణం పరిశీలిస్తాం. వెలగని వీధి దీపాలకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తెస్తాం. **- పూర్ణరావు, పంచాయతీ కార్యదర్శి, కొప్పరం**

స్పందనకు వందనం

శుభ్రం చేశారు

మేదరమెట్ల, న్యూస్‌టుడే: కొరిశపాడు మండలం కుర్రవానిపాలెంలోని దేవుని నామాల వద్ద అపరిశుభ్రంగా ఉంది. ఈ సమస్యపై మేమున్నాం..మీకు తోడుగాలో వార్త ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ కార్యదర్శి అజయ్‌బాబు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించారు. సమస్యకు పరిష్కారం లభించినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

రూ.6 లక్షల నగదు, బంగారు నగలు చోరీ

చీరాల అర్బన్: ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో నగదుతో పాటు బంగారు నగలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఈఘటన శనివారం ఉదయం పేరాలలో చోటు చేసుకుంది. రెండో పట్టణ పోలీసుల కథనం ప్రకారం... హోల్ సేల్ పండ్ల వ్యాపారం నిర్వహించే గుండా నరసింహారావు వేణుగోపాలస్వామి గుడి సమీపంలో నివాసం ఉంటారు. ప్రతిరోజు ఉదయం మూడున్నర గంటలకు చీరాల మార్కెట్‌కి వెళతారు. ఆ తరువాత అరగంట ఆలస్యంగా భార్య వెళుతోంది. రోజు మాదిరిగానే ఇద్దరు వెళ్లారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి విజయవాడ వెళ్లడానికి బీరువాలో ఉంచిన రూ.6 లక్షల నగదు, రూ.లక్ష విలువ చేసే బంగారు వస్తువులను చోరీ చేశారు. మార్కెట్‌లో పని ముగిసిన తరువాత ఇంటికి వచ్చిన భార్యాభర్తలు తాళాలు తీసి ఉండటంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా నగదుతో పాటు బంగారు వస్తువులు కనపడలేదు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన ఘటనాస్థలాన్ని సీఐ నాగభూషణం పరిశీలించారు.

(c) eenadu

బంతి పూల సోయగం.. మనసు పరవశం

మండలంలోని కొండమూరు నుంచి రేణింగవరం వెళ్లే దారిలో ఉన్న బంతి పూల తోట దారిన వెళ్లే ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. పలువురు ఆగి, తోటలో సెల్ఫీలు దిగుతున్నారు. బొప్పూడి సత్యనారాయణ అనే రైతు 60 సెంట్ల విస్తీర్ణంలో ఇది సాగు చేశారు. ఇప్పటి వరకు రూ.40 వేలు ఖర్చు చేయగా మొదటి కోతకు రూ.15 వేల ఆదాయం వచ్చింది. కార్తిక మాసం కావడం, అయ్యప్ప స్వాముల భజనలు జరుగుతుండటంతో తోట దగ్గరకు వచ్చి స్వాములు పూలు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ధర ఆశాజనంగా ఉందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

– న్యూస్‌టుడే, జె.పంగులూరు

భోగలింగేశ్వరుడికి సూర్య కిరణాభిషేకం

నాయునిపల్లిలోని గంగా పార్వతీ సమేత భోగలింగేశ్వరస్వామిని శనివారం సూర్యకిరణాలు అభిషేకించాయి. ఈ అపూరూప దృశ్యాన్ని తిలకించిన భక్తులు పరవశించిపోయారు. దాదాపు 1100 సంవత్సరాల క్రితం చోళరాజుల కాలంలో నిర్మించిన ఈ గుడిలో స్వామివారిని ఏటా కార్తిక, మార్గశిర మాసాల్లో సూర్యకిరణాలు తాకుతాయని అర్చకుడు కారంచేటి చంద్రశేఖరరావు తెలిపారు.

– న్యూస్‌టుడే, వేటపాలెం

వినాయక విగ్రహ ప్రతిష్ఠ

శింగరకొండ(అద్దంకి), న్యూస్‌టుడే: శింగరకొండ వద్ద గల కాకతీయ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సత్రంలో శనివారం ఉదయం వినాయకస్వామి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. దాతల సహకారంతో విగ్రహాన్ని సమకూర్చారు. ఉదయం వేళల్లో విగ్రహాన్ని నెలకొల్పిన అనంతరం సత్రం ప్రాంగణంలో అన్నదానం చేశారు. నియోజకవర్గ స్థాయిలో భారీగా కాకతీయ సోదరులు కార్యక్రమానికి హాజరయ్యారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు సందిరెడ్డి శ్రీనివాసరావు దంపతులు, వేములు హనుమంతరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఏర్పాటు చేసిన విగ్రహం

రోగులకు అందుబాటులో మెరుగైన సేవలు

ఏఆర్‌టీ, డయాలసిస్ కేంద్రాల కేటాయింపు

న్యూస్‌టుడే, అద్దంకి

అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం

అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ఐవీతో బాధపడుతున్న పీడితుల సౌకర్యార్థం ఏఆర్‌టీ కేంద్రం, రక్తశుద్ధి (డయాలసిస్) రోగులకు మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషితో ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఆరోగ్య కేంద్రంలో లింక్ ఏఆర్‌టీ కేంద్రం నిర్వహిస్తున్నారు. దీని పరిధిలో మొత్తం 1868 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 1300 మంది మాత్రమే సేవలు పొందుతున్నారు. ప్రస్తుతం అద్దంకిలో ఐసీటీసీ కౌన్సిలర్, స్టాఫ్ నర్సు మాత్రమే ఉంటారు. పీడితులకు అవసరమైన పరీక్షలు, నిర్ధారణ తదితర అంశాల నిమిత్తం 37 కి.మీ. దూరంలోని ఒంగోలు వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడే ఏఆర్‌టీ కేంద్రం మంజూరు కావడంతో దూరం వెళ్లే బాధ తప్పుతుంది. వారికి అన్నిరకాల సేవలు ఇక్కడే లభించే అవకాశం ఉంది. కేంద్రం ఏర్పాటుకు అవసరమైన గదుల నిర్మాణాలను మంత్రి రవికుమార్ తన సొంత ఖర్చులతో సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేయనున్నారు. అందువల్లనే ఇది సులభంగా మంజూరైందని ఆసుపత్రి పర్యవేక్షకురాలు వాహెలాచౌదరి తెలిపారు. ఇటీవల జిల్లా క్షయవ్యాధి నియంత్రణాధికారి సోమలానాయక్ పరిశీలించి వెళ్లారు. ఒంగోలులో పొందే సేవలన్నీ అద్దంకిలోనే లభించే అవకాశం ఉంది.

మరింత ఊరట

రక్తశుద్ధి(డయాలసిస్) కేంద్రం ఏర్పాటుతో రోగులకు మరింత ఊరట లభిస్తుంది. సమయం, దూరం తగ్గుతాయి. సకాలంలో డయాలసిస్ చేయించుకునే వీలు కలుగుతుంది. ఇతరుల సాయం లేకుండా నేరుగా పీడితులే రక్తశుద్ధి చేయించుకునేందుకు వీలు కలుగుతుంది. ఇదీ మంత్రి గొట్టిపాటి చొరవతోనే సాధ్యమైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

విద్యుత్తు రంగంలో సమూల సంస్కరణలు

నియోజకవర్గంలో 31 ఉపకేంద్రాల ద్వారా సరఫరా

అద్దంకి, న్యూస్‌టుడే: విద్యుత్తు శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక సంస్కరణలు చేపట్టారు. గతంలో ఎపుడూ లేని విధంగా ట్రూడౌన్ ఛార్జీలను ఈనెల బిల్లులోనే అమలు చేస్తున్నారు. ఎపుడూ విద్యుత్తు బిల్లులు పెంచడమే తప్ప తగ్గించిన చరిత్ర లేదు. కూటమి ప్రభుత్వంలోనే ఇది సాధ్యమైంది. అద్దంకి నియోజకవర్గంలో కొత్తగా ఉపకేంద్రాలు, పట్టణంలో టవర్ల నిర్మాణం వంటి పనులతో అనేక మార్పులు తీసుకొస్తున్నారు. వీటి నిర్మాణ సమయంలో కొంత మేరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుంది. అయినప్పటికీ భవిష్యత్తులో లో-వోల్టేజి సమస్య, సరఫరాలో అంతరాయాలు వంటివి లేకుండా చేయడమే నూతన సంస్కరణల ధ్యేయం. త్వరలో పేరాయపాలెం, వి.కొప్పెరపాడులో ఉపకేంద్రాలు మంజూరు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అద్దంకి పట్టణంలోని ఎన్నెస్పీ కాలనీలో ఇండోర్ విద్యుత్తు ఉపకేంద్రం, ద్వారకానగర్, టిడ్కో ఇళ్ల వద్ద ఉపకేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే పట్టణంలో విద్యుత్తు సమస్యలన్నింటికీ చెక్ పడినట్లే. నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు పట్టణంలో తొలిసారిగా టవర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి భూకంపాలు, తుపాన్లను తట్టుకుని నిలబడతాయని ఈఈ మస్తాన్‌రావు చెప్పారు.

ద్వారకానగర్‌లోని ఉపకేంద్రం

జాతీయ రహదారిపై తనిఖీలు

మార్టూరు, న్యూస్‌టుడే: చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై శనివారం రాత్రి మార్టూరు పోలీసులు వాహనాల తనిఖీలు చేశారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లే పలు ప్రైవేట్ బస్సులను నిలుపుదల చేసి చోదకులకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ పరీక్షలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

టోల్‌ప్లాజా వద్ద వాహన చోదకునికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేస్తున్న పోలీసులు

(c) eenadu

చేనేతలకు 200 యూనిట్ల విద్యుత్తు రాయితీ

కలవకూరు (అద్దంకి), న్యూస్‌టుడే: చేనేతలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల విద్యుత్తు రాయితీని అందుబాటులోకి తీసుకొచ్చిందని ఈఈ నల్లూరి మస్తాన్‌రావు అన్నారు. ఈ ఏడాది మార్చిలోనే ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. పేదరికంలో ఉంటూ నేత పనుల్లో ఉన్న చేనేతలు ఈ సదుపాయాన్ని పొందాలన్నారు. ఇప్పటి వరకు 150 యూనిట్ల వరకు రాయితీ అమల్లో ఉందన్నారు. 200 యూనిట్ల రాయితీ పొందాలనుకునే వారు మీసేవ ద్వారా తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హ్యాండ్‌లూం సంస్థ అధికారులు పరిశీలన చేసిన తరువాత నిర్ధారిస్తారని, అనంతరం వారి బిల్లుల్లో రాయితీ వర్తించేలా నమోదవుతుందని చెప్పారు. డివిజన్ పరిధిలోని కలవకూరు, వలపర్లలోని చేనేతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

కలవకూరు చేనేత కాలనీలో విచారిస్తున్న అధికారులు

చిన్నకొత్తపల్లిలో రైతులు సాగు చేసిన బర్లీ పొగాకు

యథేచ్ఛగా బర్లీ పొగాకు సాగు

బర్లీ పొగాకు సాగు చేయవద్దని ప్రభుత్వం సూచించినప్పటికీ రైతులు ఆ మాటల్ని పెడచెవిన పెట్టారు. ఇష్టారీతిన బర్లీ సాగు చేశారు. ఇప్పటికే గత ఏడాది పండించిన బర్లీ పొగాకును కొనుగోలు చేసే వారు లేక ప్రభుత్వంపై భారం పడింది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో పొగాకు కొనుగోళ్లు పూర్తి కాలేదు. దేనువకొండ వంటి గ్రామాల్లో ఇప్పటికీ రైతుల ఇళ్లలో పొగాకు నిల్వలు పేరుకున్నాయి. రైతులు అత్యాశకు పోయి దీన్ని ఇష్టారీతిన సాగుచేస్తున్నారు. దీనికితోడు భారీ వర్షాలకు తమ పంట దెబ్బతిందని, నమోదు చేయాలని వ్యవసాయ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయమై వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణను వివరణ కోరగా బర్లీ పొగాకును సంబంధిత కంపెనీల నుంచి ఒప్పంద పత్రాలు ఉన్నపుడే సాగు చేయాల్సి ఉందన్నారు. ఒప్పందం లేకుండా సాగు చేసి నష్టపోవద్దని సూచించారు. - **న్యూస్‌టుడే, అద్దంకి**

కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త బలవన్మరణం

వేమూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త బలవన్మరణం పొందాడు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం చెరుకూరుకు చెందిన యు.నాగరాజు(32)కు, వేమూరు మండలం పెరవలికి చెందిన వాసవికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. దంపతుల మధ్య తరచూ గొడవలు రావడంతో 20 రోజుల క్రితం వాసవి పుట్టింటికి చేరింది. ఈ క్రమంలో వాసవి భర్త నాగరాజు ఈనెల 3న అత్తింటికి వచ్చి, భార్యతో గొడవపడి ఎలుకల మందు తిన్నాడు. విషయాన్ని గమనించిన బంధువులు నాగరాజును తెనాలిలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. నాగరాజు తండ్రి రత్తయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.



విజేతలకు ధ్రువపత్రాలు అందజేస్తున్న అధికారులు

కొండమంజులూరు విద్యార్థుల ప్రతిభ

జె.పంగులూరు, న్యూస్‌టుడే: చదువుతో పాటు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడం ద్వారా జీవితంలో స్థిరపడటానికి ఎంతగానో దోహదపడుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయిని అనిత అన్నారు. వృత్తి నైపుణ్యంలో శుక్రవారం జిల్లా స్థాయి పోటీలు బాపట్లలో జరిగాయి. వీటిలో కొండమంజులూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సీహెచ్.పవన్ గోపికృష్ణ, సీహెచ్.హర్షవర్ధన్ రాజు, ఎ.హర్షవర్ధన్, సీహెచ్.పూర్ణ నాగచరణ్‌రాజులు జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించినట్లు ఆమె చెప్పారు. వీరు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు. విజేతలను, శిక్షకురాలు గంగ భవానీని హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు



ఇక్కడ గుంత ఉంది.. జాగ్రత్తగా వెళ్లండి

పట్టణంలోని విద్యానగర్ ప్రధాన రోడ్డు నుంచి మద్ది సీతాదేవి నగర్ మెయిన్ రోడ్డు కలిపే మలుపు వద్ద సాగర్ నీటివాల్వ్ గుంత ప్రమాదకరంగా మారింది. ఇది సుమారు ఐదడుగుల మేర ఉండగా, ఎటువంటి రక్షణ లేదు. గుంతకు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరగడంతో సరిగా కనిపించడం లేదని, పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రయాణించే సమయంలో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గుంత రోడ్డుకు సగభాగం వరకు విస్తరించి ఉండటంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రాణసంకటంగా మారిందని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు వాల్వ్ గుంత మీద కాంక్రీట్ మూత ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, మార్టూరు**

చీకటి పడితే హడలే

పర్చూరు, న్యూస్‌టుడే: చీకటి పడితే ఆ రహదారిలో ప్రయాణించాలంటే ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. పర్చూరు సీహెచ్‌సీకి వెళ్లే మార్గమంతా దట్టమైన చిట్టడవిని తలపిస్తూ ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిలిచి, విషసర్పాలకు నిలయంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. ఈ మార్గంలో విద్యుత్తు దీపాలు లేకపోవడంతో రాత్రి వేళ పోన్ల వెలుతురులో ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ముళ్ల చెట్లను తొలగించి, విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని వైద్య సేవలకు వచ్చే పలు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

(c) eenadu

ప్రభుత్వ కార్యాలయాలపై సౌర ఫలకాలేవీ?

అద్దంకి తహసీల్దార్ కార్యాలయం

అధిక విద్యుత్తు బిల్లులు చెల్లించే వారంతా ప్రధానమంత్రి సూర్యఘర్ పథకానికి తక్షణం నమోదు చేసుకోవాలని రెండు నెలల క్రితం అధికారులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. వార్డుకు 20 మంది చొప్పున 20 వార్డుల్లో 400 మంది లబ్ధిదారులకు పీఎం సూర్యఘర్ బిగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద వీటిని ఏర్పాటు చేసి విద్యుత్తు భారం తగ్గించుకోవాలని, మిగిలిన వారికి ఆదర్శంగా ఉండాలంటూ రాష్ట్ర విద్యుత్తు మంత్రి గొట్టిపాటి రవికుమార్ అనేకసార్లు వెల్లడించారు. రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద వీటి జాడే కనిపించడం లేదు. కనీసం దరఖాస్తు చేయకపోవడం వారి చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. రెవెన్యూ కార్యాలయం విద్యుత్తు బిల్లులు చెల్లించే వారు లేకుండా పోయారు. అందువల్లనే సౌర విద్యుత్తు గురించి వారికి ఏమాత్రం పట్టినట్లు లేదు. అద్దంకి పురపాలక కార్యాలయం బిల్లు రూ.13 వేలు చెల్లిస్తున్నారు. మిగిలిన శాఖల అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. – న్యూస్‌టుడే. అద్దంకి

గుండ్లకమ్మలో తొలగిన చిల్లచెట్ల సమస్య

నదిలో కొట్టుకుపోయిన చిల్లచెట్లు

మొంథా తుపాను ప్రభావంతో గుండ్లకమ్మ నదిలో ప్రక్షాళన జరిగింది. ఇప్పటి వరకు వంతెనకు రెండువైపులా దట్టంగా కనిపించిన చిల్లచెట్లు పూర్తిగా నేలకొరిగాయి. కూకటి వేళ్లతో పైకి లేవడం కారణంగా కొన్ని దిగువకు కొట్టుకుపోయాయి. మరికొన్ని నీళ్లలో ఉండిపోయి ఎండుముఖం పట్టాయి. దీనికితోడు ఇసుక తవ్వకం కారణంగా ఎత్తు పల్లాలుగా ఉన్న భూమి పూర్తిగా చదునుగా మారింది. – న్యూస్‌టుడే, అద్దంకి

అంజన్నకు లక్ష నాగవల్లి దళార్చన

జె.పంగులూరు, న్యూస్‌టుడే: మండలంలోని రామకూరులో రావిచెట్టు వీరాంజనేయ స్వామికి కార్తిక మాసం పురస్కరించుకొని శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకుడు నరసింహారావు తెలిపారు. అంజన్నకు ఉదయం మన్యుసూక్త అభిషేకం, లక్షనాగవల్లి దళార్చన పూజలు నిర్వహించారు.

కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఏలూరి లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గవ్యాప్తంగా 41 మందికి రూ.22.96 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. గడిచిన 10 నెలల కాలంలో పర్చూరు నియోజకవర్గంలో రూ.10 కోట్లకు పైగా సీఎంఆర్‌ఎఫ్ నిధులను పేదలకు అందించినట్లు తెలిపారు.

మార్టూరు, న్యూస్‌టుడే: ఏలూరి ఛారిటబుల్ ట్రస్ట్, నోవా అగ్రిగ్రూప్ లిమిటెడ్, గ్రీన్‌స్పార్క్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఇసుకదర్శిలోని ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో మెగా ఉచిత కంటి వైద్యశిబిరాన్ని నిర్వహించారు. తొలుత నందమూరి తారకరామారావు విగ్రహానికి, ఏలూరి నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శిబిరాన్ని ఏలూరి ప్రారంభించారు. 300 మందికి పరీక్షలు నిర్వహించగా 120 మందిని శస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు.

ఇంకొల్లు: గ్రామీణ ప్రాంత పేదలకు ఉచితంగా ఆధునిక వైద్యసేవలు అందడం హర్షణీయమని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. ఆస్టర్ రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం స్థానిక పర్చూరు రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏలూరి ప్రారంభించారు. 300 మందికి పరీక్షలు చేసి, మందులు అందజేశారు.

బుట్టగుంట కుంట వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తున్న పర్చూరు పోలీసులు

ప్రమాద సూచికల ఏర్పాటు

బోడవాడ మందగుంట(పర్చూరు), న్యూస్‌టుడే: ఇటీవల సంభవించిన తుపాను కారణంగా వరద నీటితో దెబ్బతిన్న రహదారుల్లో పర్చూరు పోలీసుల ఆధ్వర్యంలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేశారు. మండలంలోని బోడవాడ మందగుంట-రమణాయపాలెం మధ్యలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద కొన్నేళ్ల క్రితం నిర్మించిన రహదారిగా పూర్తిగా దెబ్బతింది. బుట్టగుంట కుంట వద్ద వరద నీటి ఉద్ధృతితో రోడ్డు ఒకవైపు గుంతలుగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో శనివారం ఉదయం ఈ మార్గంలోని గుంతల వద్ద పర్చూరు ఎస్సై జీవీ చౌదరి ఆధ్వర్యంలో సిబ్బంది, ప్రత్యేక కార్మికులు రాత్రి వేళల్లోనూ వాహనదారులకు కనిపించేలా రంగులతో కూడిన జెండాలు ఏర్పాటు చేశారు.

గొనసపూడిలో నేత్రదానం

హనుమంతరావు (పాత చిత్రం)

గొనసపూడి (ఇంకొల్లు), న్యూస్‌టుడే: రోటరీ క్లబ్ ఆఫ్ ఇంకొల్లు సెంట్రల్ ఆధ్వర్యంలో నేత్రదానం జరిగింది. గొనసపూడికి చెందిన రావిపాటి హనుమంతరావు((91) శనివారం మృతిచెందారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు రోటరీ అవయవ నేత్రదాన సలహా కేంద్రం ప్రతినిధులు ఎస్.రామమోహనరావు, జెట్టి స్వామిలు శంకర కంటి ఆస్పత్రి సిబ్బందిని రప్పించి మృతుడి కార్నియాలను సేకరించారు. దాత కుటుంబ సభ్యులను రోటరీ ప్రతినిధులు కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, రాఘవరెడ్డి అభినందించారు.



(c) eenadu

మా సమస్యలు వినండి.. న్యాయం చేయండి

తెదేపా నేతలకు వినతిపత్రం అందిస్తున్న ఎన్టీఆర్‌నగర్ ప్రజలు

ఎన్టీఆర్‌నగర్ (అద్దంకి), న్యూస్‌టుడే: మా సమస్యలు ఆలకించండి.. న్యాయం చేయండి అంటూ ఎన్టీఆర్ నగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో కాలనీలో సంతకాల సేకరణ పేరుతో వచ్చే వారికి అభ్యంతరం తెలుపుతున్నారు. ఆ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. కాలనీ వాసులు అందించిన సమాచారం మేరకు.. సుమారు 50 ఎకరాల్లోని ఎన్టీఆర్ నగర్‌లో పేదలంతా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతమంతా నీటిపారుదల శాఖ ఆధీనంలోని చెరువు అని, తక్షణం ఖాళీ చేయాలంటూ ఉత్తర అద్దంకి వాసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీ సంతకాల సేకరణ చేపట్టింది. ఆ పార్టీ నేతలంతా ఎన్టీఆర్‌నగర్ లోపలకు ప్రవేశించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాలనీ వాసులు వారి రాకను వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. వినతిపత్రాన్ని తెదేపా నేతల ద్వారా పోలీసులకు అందించనున్నట్లు కాలనీవాసులు తెలిపారు.

సమీక్షకుల్ని సత్కరిస్తున్న సాహితీ కౌముది నేతలు

డాక్టర్ నాగసూరి రచనలపై సమీక్ష

అద్దంకి, న్యూస్‌టుడే: ఆధునిక యుగంలో మీడియా మనిషి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తోందని శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక పుట్టంరాజు కళాక్షేత్రంలో శనివారం సాహితీ కౌముది ఆధ్వర్యంలో రచయిత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ రచనలపై సమీక్ష నిర్వహించారు. డాక్టర్ జాగర్లమూడి ప్రతాప్, పాలపర్తి జ్యోతిష్మతి, ఇలపావులూరి శేషతల్పసాయి, డాక్టర్ వేణుగోపాల్ రచన పుస్తకాలపై సమీక్ష చేశారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షత వహించారు. సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం వద్ద సృజన ఆధ్వర్యంలో విజ్ఞాన విశేషాలపై విద్యార్థులతో మాట్లాడారు. గాడేపల్లి దివాకర్ దత్తు, పాలపర్తి జ్యోతిష్మతి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు క్విజ్ పోటీలు

పోటీలకు హాజరైన విద్యార్థులు

వేటపాలెం, న్యూస్‌టుడే: లలిత కళాసమితి ఆధ్వర్యంలో 57వ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కళాశాలలో శనివారం విద్యార్థులకు పద్యలిఖిత, క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల ప్రారంభానికి ముందు విద్యాసంస్థల వ్యవస్థాపకుడు బండ్ల బాపయ్యశెట్టి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇటీవల మృతిచెందిన సమితి వ్యవస్థాపక కార్యదర్శి లోల్లా శ్రీరామ్మూర్తి సంస్మరణ సభ నిర్వహించారు. కేపాల్ ఆయిల్ మిల్లు విశ్రాంత ఉత్పత్తి మేనేజరు పి.ఉమామహేశ్వరరావు, కరస్పాండెంట్ చల్లా వాసుదేవరావు, ప్రధానాచార్యుడు ఎం.గంగాధరరావు, గొల్లపూడి సీతారాం, కొనసం నాగమాంబ, ఆవుల పున్నయ్య, ఉపాధ్యాయులు, సమితి సభ్యులు పాల్గొన్నారు.

వృత్తివిద్య ప్రదర్శనలో ప్రథమ స్థానం

చీరాల గ్రామీణం, న్యూస్‌టుడే: వృత్తివిద్య ప్రదర్శన పోటీల్లో ఈపూరుపాలెం జడ్పీ బాలికోన్నత పాఠశాల బ్యూటీ, వెల్‌నెస్ అంశంలో జిల్లా ప్రథమ స్థానం సాధించింది. బాపట్లలో శుక్రవారం నిర్వహించిన ఈ పోటీల్లో 40 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొనగా.. ఈపూరుపాలెం విద్యార్థినులు అక్షయ, చరణశ్రీ, శేషాలక్ష్మి ఆసక్తికరమైన నమూనాలు ప్రదర్శించి, ఆకట్టుకున్నారు. శిక్షణ అందించిన లక్ష్మీరాజ్యం, విద్యార్థులను జిల్లా అధికారులు, ప్రధానోపాధ్యాయిని హనోరా, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.

(c) eenadu

సిమెంటు రోడ్లు, సైడు కాలువలకు మోక్షం ఎపుడో?

విశ్వభారతి నగర్‌లో ఇదీ పరిస్థితి

అద్దంకి పురపాలక సంఘం పరిధిలోని విశ్వభారతి నగర్‌లో అభివృద్ధి ఛాయలు కనిపించడం లేదు. ఈ ప్రాంతంలో భూముల ధరలు తారాస్థాయికి చేరాయి. అధికారులు మాత్రం ఈ ప్రాంతంలో సిమెంటు రహదారులు, సైడు కాలువల నిర్మాణం చేపట్టకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. సంపన్నులు, విద్యావంతులు, ఉద్యోగులు నివసించే ఈ ప్రాంతంలో ఇంటి పన్నులు చెల్లించే వారు అధికమే. స్థానిక సమస్యల కారణంగా అభివృద్ధి పనులు అడుగులు పడటం లేదు. కొన్ని రకాల సాంకేతిక సమస్యల్ని అధిగమిస్తూ ఇపుడిపుడే సిమెంటు రహదారుల నిర్మాణం చేపట్టారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై పురపాలక ఏఈ జి.లోకేశ్‌ను వివరణ కోరగా పూర్తిస్థాయిలో గృహ నిర్మాణాలు లేని కారణంగా అభివృద్ధి పనులు ఆశించినంతగా జరగడం లేదన్నారు. త్వరలో మిగిలిన భాగంలోనూ సైడు కాలువలు, సిమెంటు రోడ్లు నిర్మిస్తామన్నారు. - న్యూస్‌టుడే, అద్దంకి

శాంతి భద్రతలకు సహకరించండి

అమృతలూరు, న్యూస్‌టుడే: మండలంలో శాంతి భద్రతలకు ప్రజలందరూ సహకరించాలని డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం అమృతలూరు పోలీసుస్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా నడుచుకోవాలని చెప్పారు.

వందేమాతరం ఆలాపన

కావూరు (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: మండలంలోని కావూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు శనివారం ప్రత్యేకంగా వందేమాతరం ఆలపించారు. పాఠశాల ప్రారంభ సమయంలో రోజువారీ నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులతో హెచ్‌ఎం వనజాక్షి పాడించారు. గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ ప్రత్యేకంగా ఆలపిస్తున్నారు.

నిధుల కొరత.. అసంపూర్తిగా గదులు

పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలకు ఆరు అదనపు గదులు మంజూరు కాగా మూడు మాత్రమే నిర్మించారు. మరో మూడు గదులకు సంబంధించి కట్టడాలు పూర్తయ్యాయి. శ్లాబు నిర్మాణ దశలో నిధుల కొరతతో నిలిచాయి. ఫలితంగా అసంపూర్తి భవనం నేటికీ అలాగే సాక్షాత్కరిస్తోంది. తరగతి గదులు అవసరం ఉన్నా అందుబాటులో ఉన్న గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. - న్యూస్‌టుడే, అద్దంకి

భక్తిశ్రద్ధలతో సుమంగళి పూజ

ఇసుకపల్లిలో సుమంగళి పూజ చేస్తున్న మహిళలు

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: రేపల్లె 17వ వార్డు ఇసుకపల్లి చెన్నమల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మాసం పురస్కరించుకుని శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మంది మహిళలు సుమంగళి పూజలు చేశారు. అనంతరం లలితా సహస్రనామ పారాయణం చేశారు. తెదేపా నేత అనగాని శివప్రసాద్ జ్యోతిప్రజ్వలన చేసి వేడుక ప్రారంభించారు. మురహరిరావు, సాయికుమార్, ధర్మతేజ, రవి, తదితరులు హాజరయ్యారు.

చివరిచూపు అప్పుడే

కారంచేడు, న్యూస్‌టుడే: కారంచేడుకు చెందిన విద్యార్థి యార్లగడ్డ రాజ్యలక్ష్మి(23) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిననాటి నుంచి ఒక్కసారే ఇంటికి వచ్చింది. గతేడాది డిసెంబరులో స్వగ్రామమైన కారంచేడు వచ్చి తిరిగి ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి పండగ తర్వాత తిరిగి వెళ్లింది. 18నెలలపాటు చరవాణిలోనే చూశామని, చివరిసారిగా వచ్చినప్పుడే అందరిలో కలిసి ఎంతో ఆనందంగా ఉందని, ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని, తమ దేవుడు అన్యాయం చేశాడంటూ మృతురాలి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ ఆ చేతనంగా పడిఉండటం అక్కడికి వచ్చిన వారిని సైతం కంటతడి పెట్టించింది. ప్రస్తుతం అమెరికాలో రాజ్యలక్ష్మి భౌతికకాయాన్ని తరలించే పనులను పర్యవేక్షిస్తున్న వారితో ఎమ్మెల్యే ఏలూరి ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. మరోవైపు అక్కడ సహచర విద్యార్థులు, ఆమె దూరపు బంధువులు తా.నాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

(c) eenadu

సజావుగా వాహనాల రాకపోకలు

పర్చూరు, న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రభావంతో పర్చూరును పోటెత్తిన వరద నీటిప్రవాహాన్ని దిగువ ప్రాంతాలకు తరలించేందుకు పిడుగురాళ్ల -వాడరేవు జాతీయ రహదారి 167(ఎ)పై ఉప్పుటూరు వద్ద రెండుచోట్ల భారీ ఎత్తున గండ్లను కొట్టారు. దీంతో ఈ మార్గం ద్వారా పిడుగురాళ్ల, హైదరాబాద్, చిలకలూరిపేట, నరసరావుపేట ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు పర్చూరు బొమ్మలకూడలి మీదుగా ట్రాఫిక్‌లో వెళ్లాల్సి వచ్చింది. జిల్లా మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులు గండ్లు కొట్టిన ప్రాంతంలో కల్వర్టు నిర్మించి భవిష్యత్తులో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని హైవే అధికారులకు సూచించారు. దీంతో హైవే నిర్మాణ సంస్థ ప్రతినిధులు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా గండ్లు కొట్టిన ప్రాంతంలో భారీ సైజులో పైపులను రహదారికి ఒకవైపు అమర్చి, మరోవైపు కల్వర్టు నిర్మాణ పనులను చేపట్టేలా చర్యలు చేపట్టారు. దీంతో తిరిగి ఈ రహదారిలో వాహనాల రాకపోకలు సాగుతుండటంతో చోదకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గండ్లు కొట్టిన ప్రాంతంలో ఒకవైపు వాహనాలు ప్రయాణించేలా తూములు ఏర్పాటు చేసిన హైవే అధికారులు

ముందు చూపుతో.... కాలువల నిర్మాణం

న్యూస్‌టుడే, చినగంజాం

రోడ్డుకు రెండు వైపులా చెరువుల వెంట కాలువలు

ఆక్వా రైతులు ముందు చూపుతోనే ఎవరికి వారు చెరువుల వెంట కాలువలు తవ్వుకున్నారు. కాలువల వద్ద ఎవరికి వారు బోర్లు వేసుకొని ఆక్వా సాగు చేస్తుంటారు. చెరువుల్లో వృథా నీటిని ఎప్పటికప్పుడు వారు తవ్వుకున్న కాలువల ద్వారా రొంపేరు కాలువకు, అక్కడ నుంచి సముద్రానికి పంపుతారు. వరదలు వచ్చిన నీటి వల్ల చెరువులకు ఎక్కువ శాతం ఇబ్బంది ఉండదని పలువురు రైతులు తెలిపారు. మొంథా తుపాను సమయంలో ఎక్కువగా వర్షం కురిసింది. ఆ ప్రభావంతో చెరువుల్లోనూ మూడు అడుగులు ఉండాల్సిన నీరు ఆరడుగుల వరకు పెరిగింది. వెంటనే వారు ఏర్పాటు చేసుకున్న కాలువల ద్వారా రొంపేరు కాలువలకు పంపి, పంటను కాపాడుకున్నారు.

డివిజన్ ఏర్పాటుతోనే పరిష్కారం

అద్దంకి, న్యూస్‌టుడే: అద్దంకిలో రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఏర్పాటు అవుతుందనే సమాచారంతో ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఆర్డీవో కార్యాలయం బహుదూరంగా ఉండేది. ఇనాం భూములు, దేవాదాయ భూములు అనేకం సమస్యల్లో ఉన్నాయి. ఇవన్నీ పరిష్కారం కావాలంటే రెవెన్యూ డివిజనల్ కార్యాలయం అందుబాటులో ఉండటమే తరువాయి. సుమారు 380 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణదారుల చెరలో ఉంది. దీంతోపాటు చారిత్రక నేపథ్యం కలిగిన అద్దంకిలో ఇప్పటి వరకు అభివృద్ధి అంతంతమాత్రమే. రాష్ట్ర మంత్రివర్గంలో అద్దంకి నియోజకవర్గానికి తొలిసారిగా అవకాశం రావడం, విద్యుత్తు శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ బాధ్యతలు తీసుకోవటంతో ప్రగతి పనులు పరుగులు తీస్తున్నాయి. కేవలం ప్రభుత్వం అందించే సంక్షేమం, అభివృద్ధి పథకాలతో పాటు సామాజిక బాధ్యతగా కొందరి పారిశ్రామికవేత్తల సహకారంతో దివ్యాంగులకు స్కూటీలు, విద్యార్థులకు సైకిళ్లు అందిస్తున్నారు. చిరు వ్యాపారులకు నెట్టుడు బండ్లు అందించారు. బల్లికురవ రహదారిలో సాగర్ కాలువపై రూ.రెండు కోట్లతో వంతెన నిర్మాణం పూర్తయింది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ముగిసిన శిక్షణ తరగతులు

పర్చూరు, న్యూస్‌టుడే: స్థానిక మండల విద్యావనరుల కేంద్రంలో టీచ్‌టూల్ అనే అంశంపై ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించే తీరును, పాఠ్యాంశాలపై విద్యార్థులు ఆసక్తి చూపే అంశాలపై ఎంఈవోలు ఎ.శివకోటేశ్వరరావు, వెంకట్రామయ్యలు అవగాహన కల్పించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో అవలంబించి, ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని వారు సూచించారు.





(c) eenadu

సోపిరాల రైల్వేగేటు భవనం పక్కన ఇలా..

పిచ్చి మొక్కలు తొలగించరూ!

సోపిరాల రైల్వేగేటు వద్ద సిగ్నలింగ్ వ్యవస్థ నిర్వహణకు భవనం ఉంది. దీని పక్కన పిచ్చి మొక్కలు దట్టంగా పెరగ్గా, వీటి కింద చేతి పంపు ఉంది. నిర్వహణ సరిగా లేకపోవడంతో పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగాయి. చేతి పంపు కన్పించని పరిస్థితి. మొక్కల మధ్య పాములు సంచరిస్తున్నాయి. ప్రజలు, ప్రయాణికులు భయపడుతున్నారు. అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి పిచ్చి మొక్కలు తొలగించి, పాములు బెడద నుంచి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, సోపిరాల (చినగంజాం)**

హైలెవల్ వంతెనల నిర్మాణం జరిగేనా?

అద్దంకి, న్యూస్‌టుడే

భారీ వర్షాలు కురిసిన సమయంలో వాగులు పొంగడంతో దిగువ వంతెనలపై రాకపోకలకు ఆటంకం కలుగుతుంది. రెండు మూడు రోజుల పాటు అలాంటి పరిస్థితి నెలకొని ఉండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఇలాంటి దిగువ స్థాయి వంతెనలు అనేకం ఉన్నాయి. వాటిపై హైలెవల్ వంతెనల నిర్మాణానికి నేటికీ అడుగులు పడలేదు.

☛ మొంథా తుపాను సమయంలో అద్దంకి మండలంలోని రెండు గ్రామాలకు చెందిన యువతికి, యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. తుపాను ముగిసిన తరువాత రోజు ముహూర్తం కుదిరింది. వరుడి ఇంటి నుంచి వధువు ఇంటికి వెళ్లాల్సిన వస్తువులతో పెళ్లిపెద్దలు వెళ్లాలంటే ఆ గ్రామ సరిహద్దులో వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో చేసేది లేక వరుడి తరపున బంధువులు ట్రాక్టర్ సాయంతో వంతెన దాటి వెళ్లి, పెళ్లి వస్తువులు అందజేశారు. సాయంత్రం పెళ్లి ముహూర్తానికి వాగు ఉద్ధృతి తగ్గడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇటీవల గోవాడ రహదారిపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు

☛ 2010 లైలా తుపాను సమయంలోనూ ఇలాంటి సంఘటనే ఎదురైంది. వాగులు దాటి ముహూర్తానికి చేరుకోలేమని భావించిన వధూవరుల తల్లిదండ్రులు వివాహాన్ని వాయిదా వేసుకున్నారు.

దిగువ వంతెనలున్న ప్రదేశాలు

- **అద్దంకి** - నాగులపాడు, చెరువుకొమ్ముపాలెం, జార్లపాలెం, చిన్నకొత్తపల్లి, గోవాడ, పేరాయపాలెం, మోదేపల్లి
- **జె.పంగులూరు** - చందలూరు, నూజెళ్లపల్లి, ఆరికట్లవారిపాలెం, టి.కొప్పెరపాడు, టి.తక్కెళ్లపాడు, జనకవరం
- **బల్లికురవ** - గుంటుపల్లి, నక్కబొక్కలపాడు, అంబడిపూడి, కొండాయపాలెం, కొరిశపాడు - బొడ్డువానిపాలెం.

ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఇబ్బందులు

అద్దంకి నియోజకవర్గంలో ఏళ్ల తరబడి ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కొద్దిపాటి వర్షం కురిసిందంటే చాలు వంతెనలపై నుంచి వరద నీరు పారుతోంది. దీనికితోడు సాగర్ జలాలు ప్రవహిస్తున్నాయి. ఈ రెండూ కలిసి పారడంతో ప్రజలు వాగులు దాటేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై అద్దంకి పంచాయతీరాజ్ డీఈఈ ఎం.నాగేశ్వరరావును వివరణ కోరగా దిగువస్థాయి వంతెనలు ఎత్తు పెంచేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్నారు.

రెండు మీటర్ల వెడల్పు ఉండాల్సిన గట్టు అడున్నర ఉందిలా..

దెబ్బతిన్న ఆక్వా చెరువుల గట్లు

చినగంజాం, న్యూస్‌టుడే: మొంథా తుపాను సమయంలో కురిసిన వర్షాలకు ఆక్వా చెరువుల గట్లకు నష్టం వాటిల్లింది. ఎకరం, రెండెకరాల విస్తీర్ణంలో రొయ్యల చెరువులు తవ్వి సాగును చేస్తున్నారు. చెరువుల మధ్య నడిచేందుకు అనువుగా సుమారు రెండు మీటర్ల పరిధిలో గట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి కరిగి ఒకటిన్నర అడుగుల మాత్రమే ఉన్నాయి. చినగంజాం మండలంలో సుమారు ఐదు వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. గట్లు దెబ్బతిని నష్టం వాటిల్లిందని పలువురు రైతులు తెలిపారు.

అలంకారప్రాయంగా సామూహిక మరుగుదొడ్లు

మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు అలంకారప్రాయంగా మిగిలాయి. 60 వేల మందికి పైగా జనాభా ఉన్న మండలంలో నిత్యం ప్రభుత్వ కార్యాలయాల పనుల కోసం ప్రజలు వందల సంఖ్యలో మండల కేంద్రానికి వచ్చి వెళుతుంటారు. ప్రాంగణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది, ప్రజలు సౌకర్యం కోసం 2019 ఫిబ్రవరిలో రూ.6 లక్షలతో పబ్లిక్ టాయిలెట్స్ బ్లాక్ నిర్మించారు. వీటిని అదే ఏడాది ప్రారంభించారు. వీటికి ఏడాదికి పైగా నీటి సౌకర్యం లేకపోవడం, నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. ఉపయోగించడానికి వీల్లేని విధంగా గదుల్లో నిర్మించిన పింగాణి బేషన్లు ఉన్నాయి. దీంతో ప్రజలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది వీటిని వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై అధికారులు తక్షణం స్పందించి పూర్తిస్థాయి మరమ్మతులు చేయించడంతో పాటు నీటి సౌకర్యం కల్పించి వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ బాషాను 'న్యూస్‌టుడే' సంప్రదించగా మరమ్మతులకు తక్షణం ప్రతిపాదనలు సిద్ధం చేసి, నిధులు మంజూరు కాగానే పనులు చేయించి వినియోగంలోకి తేనున్నట్లు తెలిపారు.
- న్యూస్‌టుడే, సంతమాగులూరు

చేపల చెరువులకు కోళ్ల వ్యర్థాలు

అద్దంకి, న్యూస్‌టుడే: చేపల చెరువుల్లో ఉపయోగించే దాణా ఖరీదు కారణంగా మాంసం వ్యర్థాలను ఉపయోగిస్తున్నారు. మండలంలోని శింగరకొండపాలెం, చక్రాయపాలెం, మోదేపల్లి, కొరిశపాడు మండలం అనమనమూరు, ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న చేపల చెరువుకు ఈ వ్యర్థాలను తరలిస్తున్నారు. ఈ వాహనం ప్రయాణించిందంటే చాలు చుట్టూ దుర్వాసన వెదజల్లుతుంటుంది. అద్దంకి పట్టణంలోని సుమారు 25 మాంసం దుకాణాల నుంచి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వ్యర్థాలను ఈ వాహనం ద్వారా సేకరిస్తారు.

మద్యం మత్తులో సెల్ టవరెక్కి..

బల్లికురవ, న్యూస్‌టుడే: మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కిన గ్రానైట్ కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఎస్సై నాగరాజు తెలిపిన సమాచారం ప్రకారం. . మండలంలోని మల్లాయపాలెంలో వంగూరి రాజేష్ తాను పనిచేస్తున్న గ్రానైట్ క్వారీ నుంచి తనను తొలగించారనే ఆవేదనతో శనివారం మద్యం తాగి, స్థానికంగా గల సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని అలజడి సృష్టించాడు. విషయం తెలుసుకున్న ఎస్సై నాగరాజు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్లి, అతనికి నచ్చజెప్పి కిందకు దించడంతో వివాదం సద్దుమణిగింది.

డ్రోన్‌తో వ్యక్తిని పరిశీలిస్తూ..

మృతదేహం గుర్తింపు

కొణికి (ఇంకొల్లు), న్యూస్‌టుడే: కొణికి శివారులో గుర్తుతెలియని మృతదేహాన్ని శనివారం గ్రామస్థులు గుర్తించారు. ఇది నీటిలో బాగా చివికిపోయి ఎముకల గూడుగా మిగిలింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ నుంచి ఊర వాగులో కొట్టుకువచ్చినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహం దగ్గర ఎటువంటి ఆధారాలు. కనీసం వస్త్రాలు లభించలేదు. మహిళదా, పురుషునిదా అని అర్థం కావడంలేదు. వీఆర్వో ఫిర్యాదు మేరకు ఇంకొల్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

కుంగిన గుండ్లకమ్మ వంతెన ఖానా

నియంత్రించకపోతే మనుగడ కష్టమే?

అద్దంకి, న్యూస్‌టుడే: రమారమి 44 ఏళ్ల క్రితం నిర్మించిన గుండ్లకమ్మ వంతెన ఉపరితలం పై నుంచి సామర్థ్యానికి మించి గ్రానైట్, గ్రావెల్, ఇసుక టిప్పర్లు ప్రయాణిస్తున్నాయి. ఇలాంటి వాహనాలు ప్రయాణించిన సమయంలో పడమర భాగం వంతెన వణుకుతోంది. ఏదేని అనుకోని సంఘటన సంభవిస్తే రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదు. తక్షణం భారీ వాహనాల రాకపోకల్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని వాహనచోదకులు, ప్రయాణికులు కోరుతున్నారు.

14 ఖానాలతో.. 1982లో నిర్మాణం

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ వంతెన కీలకమైనది. రాయలసీమ నుంచి కోస్తాకు ఈ వంతెన మార్గం దగ్గరి రహదారి అవుతుంది. లేదంటే అటు ఒంగోలు మీదుగా, ఇటు వినుకొండ, నరసరావుపేట మీదుగా విజయవాడ చేరాలి. నాటి శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి కృషితో 14 ఖానాలతో, ఒక్కో ఖానా 24 మీటర్ల పొడవున వంతెన నిర్మించారు. నాటి నుంచి పశ్చిమ ప్రకాశానికి రాకపోకలు సుగమం అయ్యాయి. 2004లో ఈ వంతెన పడమర దిక్కులోని రెండు ఖానాలు కుంగాయి. ఈ కారణంగా సుమారు ఆరు నెలల పాటు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఇనుప గడ్డర్లను ఉపయోగిస్తూ వంతెన ఉపరితలంలో మరమ్మతులు నిర్వహించారు. ఫలితంగా తిరిగి రాకపోకలు సాగిస్తున్నారు. అద్దంకి, దర్శి నియోజకవర్గాలకు చెందిన వారు నిరంతరం ప్రయాణిస్తుంటారు. రాయలసీమలో పండించిన అరటి, బత్తాయి, వేరుసెనగ, మిర్చి వంటి పంటలను విజయవాడ మార్కెట్‌కు తరలించేందుకు ఇదే సరైన దారి.

★ సాధారణ పరిస్థితుల్లో 25 టన్నుల సామర్థ్యం వరకు వంతెనపై తరలించేందుకు అవకాశం ఉంది. సుమారు 70-80 టన్నుల సామర్థ్యం గల గ్రానైట్, 40 టన్నుల బరువు గల ఇసుక/మట్టి టిప్పర్లు ప్రయాణిస్తున్నాయి. వంతెన ఉపరితలంలో అనేక సార్లు మరమ్మతులు జరిపించినప్పటికీ గుంతలు ఏర్పడి ప్రయాణం కష్టంగా మారింది.

వంతెన పైనుంచి వెళుతున్న గ్రానైట్ రాళ్ల లారీ

బోర్డులు ఏర్పాటు చేయిస్తాం

గుండ్లకమ్మ వంతెన కొంతమేర బలహీనంగా ఉంది. పడమరవైపు రెండు ఖానాలు కుంగాయి. తాత్కాలిక మరమ్మతులు జరిపించి, వాహనాల రాకపోకలు అనుమతించాం. నూతన వంతెన నిర్మాణానికి రూ.30 కోట్లతో అంచనాలు పంపాం. ప్రభుత్వం నుంచి ఆమోదం రావాలి.

శివన్నారాయణ, ఏఈ, ర.భ.శాఖ, అద్దంకి

ఆలయ వార్షికోత్సవం

మాట్లాడుతున్న నరేంద్రరామానుజదాస స్వామీజీ

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించి సేవించిన వారికి సకల శుభాలు కలుగుతాయని తెనాలి శరణాగతి పీఠాధిపతి నరేంద్రరామానుజదాస స్వామీజీ అన్నారు. రేపల్లె మండలం పోటుమెరక ఎస్టీ కాలనీ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ రెండో వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాస కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఉచిత వైద్య శిబిరం నేడు

రాంభొట్లపాలెం (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: రాంభొట్లపాలెంలో వాసిరెడ్డి సుబ్బారావు వైద్యశాల వద్ద ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యుడు వాసిరెడ్డి విశ్వక్‌సేన్ తెలిపారు. ఆదివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిబిరం ఉంటుందన్నారు. అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారన్నారు.

బాపట్ల కలెక్టర్‌కు 'ఫ్లెక్సీ'తో అభిమానం

కర్లపాలెం, న్యూస్‌టుడే: గ్రామాల్లో సహజంగా రాజకీయ నాయకులు, సినీ హీరోల ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటుచేస్తారు. కానీ కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సమీపంలోని జాతీయ రహదారి వెంబడి గ్రామానికి చెందిన గరిగంటి వెంకట సుధీర్ అనే యువకుడు కలెక్టర్ వినోద్ కుమార్‌కు పాదాభివందనం అంటూ అతని ఫొటోలతో కూడిన పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇటీవల సంభవించిన మొంథా తుపానుకు జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కలెక్టర్ ప్రభుత్వ అధికారులు, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారి ప్రజల కోసం పని చేస్తే ఇలా నీరాజనాలు పలుకుతారని ప్రజలు చర్చించుకుంటున్నారు. వాహనదారులు, పాదచారులు ఆగి మరీ ఫ్లెక్సీని వీక్షిస్తున్నారు.

కలెక్టర్ ఫొటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

వృకృత్వ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

నగరం: వారధి ఫౌండేషన్ నిర్వాహకులు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో ఉల్లిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల బాలికలు ద్వితీయ స్థానంలో నిలిచారు. రూ.30వేలు నగదు బహుమతి అందుకున్నారు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు దాసరి అలేఖ్య, దాసరి జన్నీఫర్, కారుమూరు ఐశ్వర్యలు ఇటీవల జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అక్కడ రెండో స్థానంలో నిలిచారు. బాలికలను ప్రోత్సహించిన ఉపాధ్యాయురాలు జ్యోతిని పాఠశాల ప్రతినిధుల శనివారం సత్కరించారు.

పంట పరిహారం దక్కేనా..?

గూడవల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే: మొంథా తుపాను దాటికి వరిపైర్లు నేలవాలాయి. పది రోజుల పాటు పంటలు నీళ్లలో ఉండటంతో పైరు మురిగిపోయింది. పైకి నిలబెట్టి కట్టలు కట్టినా ప్రయోజనం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు సైతం క్షేత్రస్థాయికి వచ్చి పంటను చూసి నష్ట పరిహారం రాస్తారేమోనని ఆశగా ఎదురు చూసిన రైతులకు ఎవరూ రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. పైరు బురదకు అతుక్కుపోయి కుళ్లిపోతోందని బోరుమంటున్నారు. అయితే అధికారులు మాత్రం నిబంధనలు గుర్తుచేస్తున్నారు. మండలం యూనిట్‌గా పంట కనీసం 30శాతం మేరకు నష్టం ఉండాలని, అప్పుడే పంట నష్టం నమోదు చేసి పరిహారం కోసం నివేదిస్తామని చెబుతున్నారు. చాలా చోట్ల పొలంలో అక్కడక్కడ కొంతమేరకు మాత్రమే నష్టం ఉంటోందని అంటున్నారు. సాగుచేసిన పొలంలో ఎకరా వరిపైరు దెబ్బతిన్నా ఆ నష్టం రైతే భరించాలి కానీ అధికారులు కాదు కదా అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.



(c) eenadu

నియోజకవర్గ ఏఎంఐ అధ్యక్షుడిగా సుందరరావు

కారంచేడు: పర్చూరు నియోజకవర్గ అంబేడ్కర్ ఇండియా మిషన్(ఏఎంఐ) అధ్యక్షుడిగా తనను నియమించినట్లు కారంచేడు గ్రామానికి చెందిన గర్నెపూడి సుందరరావు శనివారం రాత్రి తెలిపారు. ఈ మేరకు ఏఎంఐ అధ్యక్షుడు పీవీ సునీల్‌కుమార్ నియామక పత్రాన్ని అందజేశారని చెప్పారు. గ్రామాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం హక్కుల పరిరక్షణకు ప్రజలతో కలిసి పనిచేస్తానని సుందరరావు వివరించారు.

విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం

న్యూస్‌టుడే, అద్దంకి

గుండ్లకమ్మ వెళ్లే దారిలో ఇరువైపులా ఆక్రమణలు

ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడం, అందులో నిర్మాణాలు చేపట్టడం.. అధికారులు గుర్తించి స్వాధీనం కోసం ప్రయత్నించినపుడు న్యాయస్థానాలను ఆశ్రయించడం అద్దంకిలో పరిపాటిగా మారింది. ఈనెల మూడో తేదీన పురపాలక, రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల శాఖ అధికారులు గుండ్లకమ్మ రహదారిలోని ర.భ. శాఖ భూమిని కొలతలు వేశారు. సుమారు 45 సెంట్ల భూమిలోకి ఆక్రమణదారులు ప్రవేశించి నిర్మాణాలు జరిపినట్లు నిర్ధారించారు. పశ్చిమ ప్రాంతానికి, రాజధానికి అనుసంధానంగా ఉన్న రహదారి అంచుల్లోని ఈ భూమి విలువైనది. సెంటు భూమి సుమారు రూ.15 లక్షలు పలుకుతుంది. 45 సెంట్ల భూమి విలువ సుమారు రూ.6.7 కోట్లు పైమాటే. ఇదే క్రమంలో అద్దంకి-సంతమాగులూరు రాష్ట్రీయ రహదారిపై అద్దంకి బ్రాంచి కాలువ ఒడ్డున ర.భ. స్థలంలో స్థానికులు వినాయక విగ్రహం రాత్రికి రాత్రే నెలకొల్పి, సదరు స్థలాన్ని కాజేయాలని ప్రయత్నించారు. దీన్ని అధికారులు అడ్డుకుని తొలగించారు.

సర్కారు కార్యాలయాలకు స్థలాలు కరవు

అద్దంకిలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిద్దామంటే స్థలాలు లేవంటూ అధికారులు చెబుతున్నారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల్ని వెలికితీసి, వాటిలో కార్యాలయాలు నిర్మించాలంటూ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ అనేక పర్యాయాలు అద్దంకి పర్యటనలో ప్రకటించిన సంగతి పాఠకులకు విదితమే. త్వరలో రెవెన్యూ కార్యాలయం ఏర్పాటు చేయాలి. కనీసం 50 సెంట్ల భూమి అవసరం. ఎక్కడా అనువైన ప్రభుత్వ భూమి లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో ఆక్రమణల్లో ఉన్న సర్కారు భూమిని వెలికి తీసి స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి భూ సమస్య తొలగినట్లవుతుంది. గుండ్లకమ్మ రహదారిలోని ర.భ. శాఖ భూ ఆక్రమణ గురించి ఏఈ శివన్నారాయణను వివరణ కోరగా ఆక్రమణదారులు జిల్లా సర్వే అధికారులతో పునః సర్వే జరిపేందుకు దరఖాస్తు చేశారని, వాటి ఫలితాల అనంతరం చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందన్నారు.

చెత్త కేంద్రానికి చేరేదెలా?

కొత్తపాలెం గ్రామశివారులో రోడ్డు వెంబడి చెత్తాచెదారం

కొత్తపాలెం (పర్చూరు), న్యూస్‌టుడే: మండల పరిధిలోని కొత్తపాలెం గ్రామంలో చెత్తసంపద కేంద్రం ఉన్నా సరిగా పనిచేయడం లేదు. కొత్తపాలెం నుంచి చెరుకూరు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఒకవైపు చెత్తను పడేస్తుండటంతో ఆ పక్కనే ఉన్న మురుగు నీటి కుంటలో కలుస్తూ దుర్వాసన వెదజల్లుతోందని వాహనచోదకులు వాపోతున్నారు. అంతేగాకుండా ఈ చెత్తను పారవేసే ప్రాంతం మీదుగా రుద్రభూమికి వెళ్లాల్సి ఉండటంతో తమవారి అంత్యక్రియల సమయంలో ముక్కులు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి దాపురించిందని గ్రామప్రజలు తెలుపుతున్నారు. చెత్త సంపద కేంద్రాన్ని నిర్మించారే తప్ప నేటి వరకు చెత్తను దానిలోకి తరలించిన దాఖలాలు లేవని కొందరు స్థానికులు తెలుపుతుండటం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

గోపాలపురం వద్ద ఇలా..

ప్రమాదకరంగా నామ్ రహదారి

గోపాలపురం (అద్దంకి), న్యూస్‌టుడే: గోపాలపురం వద్ద నామ్ రహదారి ప్రమాదకరంగా ఉంది. ఒకే వరుసలో రెండు వాహనాల ప్రయాణం 17 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉన్న రహదారి వరకు అభివృద్ధి చేస్తే రెండువైపులా వాహనాల రాకపోకలు జరిపేందుకు వీలుంటుంది. నామ్ రహదారి గుత్తేదారు ఏకవాక్యంతో 'రహదారి అభివృద్ధిని గ్రామస్థులు అడ్డుకుంటున్నారు' అంటూ కాలయాపన చేస్తున్నారు. ఈనేపథ్యంలో మరమ్మతులు చేపట్టడం లేదు. దీంతో ఇటీవల గోపాలపురం వద్ద ఓ మహిళ ద్విచక్రవాహనంపై వెళుతూ గుంతలో పడి ప్రమాదానికి గురైంది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని వాహన చోదకులు కోరుతున్నారు.

కుంకలమర్రులో అభివృద్ధి పనులకు శ్రీకారం

గ్రామంలో విగ్రహ ప్రతిష్ఠకు శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి

కుంకలమర్రు (కారంచేడు), న్యూస్‌టుడే: మండలంలోని కుంకలమర్రులో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం శ్రీకారం చుట్టారు. గ్రామ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రూ.80 లక్షలతో నిర్మించిన పలు సీసీ రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాప్రస్థానం వద్ద శ్రీకైలాసనాథుని విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రహదారిపైనే చేపల విక్రయం

వారపు సంత.. సమస్యలతో చింత

చందోలు(పిట్టలవానిపాలెం): వారపు సంతల్లో అసౌకర్యాలు తిష్ట వేశాయి. నడిరోడ్డుపైనే వ్యాపారులు సంతలు ఏర్పాటు చేస్తుండగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వినియోగదారులు, కొనుగోలుదారులతో ఆయా ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. రాకపోకలకు తిప్పలు తప్పడం లేదు. పిట్టలవానిపాలెం మండలం చందోలులో ప్రతి శుక్రవారం వారపు సంత నిర్వహిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మీదుగా జాతీయ రహదారికి వెళ్లే సీసీ రహదారిపై వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి వ్యాపారి నుంచి రూ.100 నుంచి 500 వరకు ప్రతి వారం పంచాయతీ వారు వసూళ్లు చేస్తున్నారు. కనీసం వారికి నీడ లేక పోగా మరుగుదొడ్ల సౌకర్యం కొరవడింది. పంచాయతీ వారు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రత్యేక స్థలం చూపించి షెడ్లు ఏర్పాటు చేయాలని వినియోగదారులు, వ్యాపారులు కోరుతున్నారు. దీనిపై చందోలు పంచాయతీ కార్యదర్శి సుజాత మాట్లాడుతూ వారపు సంత నిర్వహణకు పూర్తిస్థాయిలో స్థల విస్తరణ జరగాల్సి ఉంది. అధికారులు, పాలకుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు.

(c) eenadu

నియోజకవర్గ స్థాయిలో ఉచిత నేత్ర వైద్యశిబిరం నేడు

ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో షామియానాల ఏర్పాటు

అద్దంకి, న్యూస్‌టుడే: నియోజకవర్గ స్థాయిలో ఆదివారం అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మెగా కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పుట్టినరోజు వేడుకలను దృష్టిలో ఉంచుకొని శంకర్ కంటి వైద్యశాల, జిల్లా అంధత్వ నివారణ సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. దీనికి గాను కళాశాల ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి అద్దంకి, కొరిశపాడు, జె.పంగులూరు, సంతమాగులూరు, బల్లికురవ మండలాల నుంచి రోగులు హాజరయ్యే అవకాశం ఉంది. శంకర్ నేత్రాలయానికి చెందిన వైద్యులు, సిబ్బంది ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు శిబిరంలో సేవలు అందిస్తారు. పరీక్షలతో పాటు రోగులకు అవసరమైన మందులు అందించనున్నారు. తెదేపా మండల అధ్యక్షుడు మానం మురళీమోహన్‌దాస్ ఆధ్వర్యంలో కేకు కోయనున్నారు. భవానీ కూడలిలోని వేయి స్తంభాల గుడి వద్ద నాగులపాడు తెలుగు యువత ఆధ్వర్యంలో దీక్షాపరులకు అన్నదానం నిర్వహించనున్నట్లు తెదేపా నేత పెంట్యాల రామాంజనేయులు తెలిపారు. ఇప్పటికే పట్టణంలోని పలు కూడళ్లలో మంత్రి గొట్టిపాటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేశారు.

ఎస్టీయూ నూతన కమిటీ ఎన్నిక

ప్రమాణం చేస్తున్న సభ్యులు

చీరాల, న్యూస్‌టుడే: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పట్టణ శాఖ నూతన కమిటీని శనివారం ప్రకటించారు. పట్టణ అధ్యక్షుడిగా జీఎస్ రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా జీవీ సుబ్బారెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా పేరం సుబ్బారావు, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికను జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు వి.ప్రభాకరరావు, ఏసురత్నం, బి.వెంకటేశ్వర్లు, కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

నేడు మంత్రి గొట్టిపాటి పుట్టినరోజు వేడుకలు

జె.పంగులూరు, న్యూస్‌టుడే: అద్దంకి శాసన సభ్యుడు, రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పుట్టినరోజు వేడుకలు ముప్పవరంలోని మండల తెదేపా క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు రావూరి రమేష్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

నిందితులకు 14 రోజుల రిమాండ్

జె.పంగులూరు, న్యూస్‌టుడే: మండలంలోని నూజిళ్లపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో జరిగిన అవకతవకలపై అరెస్టు చేసిన ఎనిమిది మందిని అద్దంకి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. సంఘ అధికారులు, పాలకవర్గంతో పాటు గ్రామంలోని కొంత మంది ప్రణాళిక ప్రకారం అవకతవకలకు పాల్పడ్డారని 2022లో గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా సహకార సంఘం అధికారులు విచారణ చేశారు. బంగారం, కర్షకులకు తెలియకుండా అధిక రుణాలు తీసుకోవడం, ఎరువుల అవకతవకలు మొత్తం కలిపి రూ.2.26 కోట్ల అవినీతి జరిగిందని తేల్చారు. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లా సహకార సంఘం అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు విచారించి, శుక్రవారం నిందితులను అరెస్టు చేశారు.

(c) eenadu

పేద విద్యార్థుల విద్యకు తోడ్పాటు అభినందనీయం

మాట్లాడుతున్న శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ రమేష్‌నాయుడు

యద్దనపూడి, న్యూస్‌టుడే: పేద విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా సాదినేని సంక్షేమ సంఘం అహర్నిశలు శ్రమించడం అభినందనీయమని శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు అన్నారు. యద్దనపూడికి చెందిన సాదినేని సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెదకాకాని శివాలయంలో శనివారం నిర్వహించిన సంఘం తెలుగు రాష్ట్రాల స్థాయి ఆరో వార్షికోత్సవానికి హాజరై ఆయన ప్రసంగించారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో సామాన్యులకు స్పర్శ దర్శనాలు పెంచేలా కమిటీ ప్రత్యేక శ్రద్ధ చూపిందని, వారికి లడ్డూ ప్రసాదం అందజేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మరో అతిథి అఖిల భారత కర్ణాటక కమ్మ సంఘం అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ మాట్లాడుతూ సంఘాలన్నీ సంఘటితంగా పనిచేస్తూ పేదలకు అండగా నిలవాలని కోరారు. మలినేని విద్యాసంస్థల ఛైర్మన్ మలినేని పెరుమాళ్లు మాట్లాడుతూ యువత ఎక్కడ ఉన్న ఎంత ఎత్తుకు ఎదిగిన పెద్దల కష్టాలను గుర్తెరిగి సమాజంలో నడవాలని కోరారు. ఈ సందర్భంగా సాదినేని సంక్షేమ సంఘం పేద విద్యార్థులకు అందజేసిన రూ. 1.30 లక్షల నగదు చెక్కులను అతిథులు రమేష్‌నాయుడు, రామకృష్ణ, పెరుమాళ్ల బాలల తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు సాదినేని హనుమంతరావు మాట్లాడారు. నాయకులు వెంకటసుబ్బారావు, శ్రీనివాసరావు, జగన్మోహనరావు, రంగారావు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణులకు సురక్షిత తాగునీరు

అమృతలూరు, న్యూస్‌టుడే: గ్రామీణులకు సురక్షితమైన, శుద్ధి చేసిన తాగునీటిని అందించడమే తమ సంస్థ లక్ష్యమని కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సహాయ మేనేజరు శ్రీనివాసరావు అన్నారు. తురుమెళ్లలో ఈనెల 9న సంస్థ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంటు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. యలవర్రు, పాంచాళవరం, పెదపూడి గ్రామాల్లో నిరుపయోగంగా ఉన్న వాటర్ ప్లాంట్లను శనివారం సందర్శించి పంచాయతీ అనుమతిని రాతపూర్వకంగా తమ సంస్థకు అందిస్తే వాటిని మళ్లీ పునఃప్రారంభించి శుద్ధజలాన్ని ప్రజలకు అందిస్తామని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు వివరించారు.

ఇసుక అక్రమ రవాణా

కొల్లూరు, న్యూస్‌టుడే: కృష్ణానదిలో నీటి ప్రవాహం తగ్గడంతో చింతల్లంక వద్ద నుంచి శనివారం ఇసుకను అక్రమంగా తరలించారు. పరిసర గ్రామాల్లోని ట్రాక్టర్ల యజమానులు అనుమతి పత్రాలు లేకుండానే రవాణా చేస్తున్నారు. అయితే మా గ్రామం సమీపం నుంచి ఇసుక తరలిస్తున్నందున ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 100 చెల్లించాలంటూ చింతల్లంకకు చెందిన కొందరు దౌర్జన్యంగా వసూళ్లు ప్రారంభించారు. ఇందుకు నిరాకరించిన వారి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో రెండువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండువర్గాలకు నచ్చజెప్పి నిష్క్రమించారు.

(c) eenadu

ఎంత పని చేశావమ్మా!

పిల్లలతోపాటు బావిలో దూకి తల్లి బలవన్మరణం

మేమేం చేశామమ్మా ఇంత పనిచేశావు
నీ పొత్తిళ్లలో మా బొమ్మను చేశావు
ఆవేదనలు ఎన్నున్నా ఆకలి తీర్చావు
మా కష్టానికి కన్నీరయ్యావు
ఇప్పుడెందుకు మృత్యువులా మారావు

వర్షిత్, ప్రశాంత్

నీటిలో ఆడుకుందామన్నావు.. ఆకలి తీరుస్తానన్నావు
ఈ చల్లదనం నీ ఒడిదే అనుకున్నా.. తాగేవి పాలనుకున్నా
ఎందుకో ఊపిరాడలేదమ్మా.. ఇంతకు మించి తాగలేనమ్మా

ధీరవనితవు.. ఆత్మస్థైర్యానికి ప్రతీక నీవు
నీవే మా ప్రాణమనా.. నీవు లేక బతకలేమనా
ఊపిరి పోసిన నీవే ఉసురు తీశావు
నీట ముంచావు.. నీతోనే తీసుకెళ్లావు

వరలక్ష్మి

– ఇద్దరు పిల్లలతోపాటు తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సూళ్లూరుపేట మండలంలో చోటుచేసుకుంది.

ఉగ్గుమూడి ఎస్సీ కాలనీకి చెందిన మాధవయ్య అదే కాలనీలో ఉండే వరలక్ష్మి(24)ని ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. దంపతులు కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి మగ బిడ్డలు వర్షిత్(4), ప్రశాంత్(2) పుట్టారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న కుటుంబంలో ఒక్కసారిగా కలత రేగింది. కుటుంబ కలహాలతో వరలక్ష్మి భర్తపై అలిగి మూడు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులకు తను భారం కాకూడదనుకుందో లేక తను లేని బిడ్డలు ఎలా బతుకుతారని భావించిందో ఆ తల్లి.. అందరూ పనులకు వెళ్లిన సమయంలో బిడ్డలు ఇద్దరినీ వెంటబెట్టుకుని శనివారం ఊరి పొలాల్లోకి వెళ్లింది. బిడ్డలిద్దరితోపాటు తనూ బావిలో దూకేసింది. అందరినీ శోకసంద్రంలో ముంచింది. **- న్యూస్‌టుడే, సూళ్లూరుపేట గ్రామీణ**

రాయితీ కావాలా.. ఈ-కేవైసీ చేయాల్సిందే

ఇంటి వద్దనే పూర్తి

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: వంట గ్యాస్ సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీ పొందాలంటే ఇక నుంచి ఈ-కేవైసీ, బయోమెట్రిక్ తప్పనిసరి. ఇప్పటి వరకు ఒక సారి ఈ-కేవైసీ చేస్తే రాయితీ అందుతుంది. ఇకనుంచి ఏడాదికి ఒకసారి.. అదీ 8, 9వ సిలిండర్లు పొందే ముందే చేయించుకోకుంటే రాయితీ కోల్పోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం మార్చి 31 వరకు గడువు ఉంటుంది. ఐవోసీ, హెచ్‌పీసీ, భారత పెట్రోలియం కంపెనీల వినియోగదారులందరికీ ఇది వర్తిస్తుంది. జిల్లాలో 5.60 లక్షల గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 20-25 శాతం మంది ఇంకా ఈ- కేవైసీ చేసుకోలేదని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.

● కేంద్ర ప్రభుత్వం ఏడాదికి గరిష్ఠంగా తొమ్మిది సిలిండర్లకు రాయితీ ఇస్తోంది. వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రాయితీ నగదు జమవుతుంది. సాధారణ కనెక్షన్లకు రాయితీ తక్కువగా ఉండగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కనెక్షన్లకు ఎక్కువగా ఉంటుంది.

● ఈ- కేవైసీ, బయోమెట్రిక్ ధ్రువీకరణను వినియోగదారులు ఉచితంగా పొందొచ్చు. సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి గానీ, డెలివరీ బాయ్ వద్దనున్న యాప్ ద్వారా గానీ పూర్తి చేసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉంటే నేరుగా యాప్‌లో ధ్రువీకరణ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ గ్యాస్ రాయితీలు పొందాలంటే ఈ-కేవైసీ విధిగా చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శంకరన్ తెలిపారు.

ప్రపంచానికి దిక్సూచిగా కుప్పం

సీఎం చంద్రబాబు

వర్చువల్‌లో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, హాజరైన కలెక్టర్ సుమిత్ కుమార్, హిందాల్కో పరిశ్రమ ప్రతినిధులు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: 'ఒకప్పుడు మారుమూల ప్రాంతం.. ఇప్పుడు అభివృద్ధిలో ఆదర్శంగా మారింది.. కుప్పం ఇకపై రాష్ట్రానికే కాకుండా ప్రపంచానికి దిక్సూచిగా మారాలి. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు వ్యాపారవేత్తగా ఎదగాలి.. ఇదే నా లక్ష్యం' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం కుప్పం నియోజకవర్గంలో 241 ఎకరాల్లో రూ.2,203.5 కోట్లతో ఏడు పరిశ్రమలకు వర్చువల్ విధానంలో ఆయన శంకుస్థాపన చేశారు. భూసేకరణకు రైతులు సహకరించారని, నాయకులు సమష్టిగా పనిచేశారని, కడా పీడీ వికాస్ మర్మత్ నిరంతరం కృషి చేశారని సీఎం అభినందించారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఆర్టీసీ వైస్‌ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, రెస్కో ఛైర్మన్ ప్రతాప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీజ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ తదితరులు

సీఎంతో స్థానికుల అభిప్రాయాలు ఇలా..

విమానాశ్రయం త్వరగా ఏర్పాటు చేయాలి

– శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రైతు, శాంతిపురం

కుప్పంలో విమానాశ్రయం త్వరగా ఏర్పాటు చేయాలి. నాకు పదెకరాల పొలం ఉంది. మామిడి, అరటి సాగుచేస్తున్నా. మామిడికి మార్కెటింగ్ లేక కృష్ణగిరి, చిత్తూరుకు వెళ్లాల్సి వస్తోంది. బెంగళూరులోని మదర్ డెయిరీకి ఒకసారి అరటిని విక్రయించా. ఇలాంటి పరిశ్రమ కుప్పంలో రావాలని కోరుకున్నా. ఇప్పుడు ఏర్పాటు కావడం సంతోషంగా ఉంది.

విద్యతోపాటు.. ఉపాధి

– మునికుమార్, తంబిగానిపల్లె, కుప్పం పురపాలిక

కుప్పంలో పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయించారు. నేను ఇంజినీరింగ్ చదివా. బెంగళూరులో ఉద్యోగం చేస్తూ.. కొవిడ్‌లో ఉద్యోగం కోల్పోయా. మూడు ఆవులతో నెలకు రూ.40 వేలు సంపాదిస్తున్నా. హిండాల్కో పరిశ్రమ ఏర్పాటుతో మా ఊరి యువతకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

ఇంత అభివృద్ధా..

– లావణ్య, పొగురుపల్లె, గుడుపల్లె

గుడుపల్లె మండలం పొగురుపల్లె ఒకప్పుడు అడవిలా ఉండేది. బయటకు రావాలంటే భయపడే వాళ్లం. ఇప్పుడు నాలుగైదు పరిశ్రమలు రావడంతో మా ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించి, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంది. ఇక్కడే ఉపాధి అవకాశాలు లభిస్తుండటం సంతోషాన్నిస్తోంది.

వీడలేదు.. విడదీయలేదు

తిరుపతి నగరంలోని ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ప్రవేశ మార్గ సమీపంలోని బస్టాప్ వద్ద మర్రిచెట్టు ఊడలు వర్సిటీ గోడను ఇలా అల్లుకొని పెరిగాయి. మొక్కగా ఉన్నప్పుడే గోడకు ఆనుకొని. . నిను వీడలేనంటూ పెనవేసుకుపోయింది. సిబ్బంది కూడా మొక్కను తొలగించక పోవడంతో విడదీయరాని బంధంగా మారిపోయింది. ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
- ఈనాడు, చిత్తూరు

కెనరా బ్యాంక్ Canara Bank
Together we can
ప్రాంతీయ కార్యాలయం, గోవిందరాజస్వామి దక్షిణ మాడ వీధి, తిరుపతి

జ్యువెల్ అప్రైజర్స్ కావలెను

తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలలో నూతనంగా ప్రారంభించనున్న మా కెనరాబ్యాంక్ శాఖల నందు పనిచేయుటకు అనుభవం మరియు అర్హత కలిగిన జ్యువెల్ అప్రైజర్లు కావలెను.

చిత్తూరు జిల్లా : బైరెడ్డిపల్లి శాఖ, రామకుప్పం శాఖ తిరుపతి జిల్లా: పచ్చికాపల్లం శాఖ, తిరుపతి ఐ.ఎస్.మహల్ శాఖ నందు అదనపు జ్యువెల్ అప్రైజర్ మరియు తిరుపతి ప్రాంతీయ కార్యాలయంలోని ప్యానెల్ నందు పనిచేయుటకు జ్యువెల్ అప్రైజర్ కావలెను.

అప్రైజర్‌కు కావలసిన అర్హతలు:-1) వయస్సు: 30 నుండి 60 సంవత్సరాల లోపు, 2) విద్యార్హతలు: పదవ తరగతి ఉత్తీర్ణులై వుండాలి. 3) ఈ రంగంలో కనీసం 5సం॥ అనుభవం కలిగి వుండాలి (రుజువు తప్పనిసరి) 4) పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్, 5) కె.వై.సి. డాక్యుమెంట్లు: పాన్ కార్డు, ఆధార్ కార్డు & ఇతర గుర్తింపు పత్రాలు. 6) రెండు లోకల్ రిఫరెన్స్ మరియు వారి ప్రూఫులు అనగా ఆధార్ కార్డులు. పైన తెలిపిన డాక్యుమెంట్లను పోస్ట్ ద్వారా క్రింద తెలిపిన చిరునామాకు తేది: 21.11.2025 సా.4.00 గం॥ల లోపు పంపగలరు.

చిరునామా: అడ్వాన్సెస్ సెక్షన్, కెనరాబ్యాంక్ రీజనల్ ఆఫీస్, 15-2-118, శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం దక్షిణ మాడ వీధి, తిరుపతి - 517501

ఇతర వివరములు మరియు సందేహాల కొరకు క్రింద తెలిపిన నెంబర్లకు సంప్రదించగలరు.
కెనరాబ్యాంక్, రీజనల్ ఆఫీస్, తిరుపతి,
సెల్: 9182333504, 8332997679, ఫోన్: 0877-2500121.

ఆక్వా పరీక్షల ప్రయోగశాల కలేనా?

గూడూరు గ్రామీణం: జిల్లాలోని వాకాడు, కోట, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లో ఆక్వా సాగు జోరుగా సాగుతోంది. ఇక్కడి నుంచి ఉత్పత్తయ్యే రొయ్యల్ని దేశవిదేశాలకు ఎగుమతి చేస్తూ రూ.వందల కోట్ల వ్యాపారం సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆక్వా ప్రయోగశాల ఏర్పాటు చేయకపోవడంతో రైతులు నెల్లూరులోని ప్రైవేటు ప్రయోగశాలలను ఆశ్రయిస్తున్నారు. ఆ ప్రయోగశాలల యజమాన్యాలు ఆక్వా హేచరీలతో కుమ్మక్కై పరీక్షల్లో తేడాలు కనిపిస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం కోట రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఆక్వా ప్రయోగశాల ఏర్పాటుకు స్థలం కేటాయించారు. భవన నిర్మాణానికి రూ.30 లక్షల అంచనాలతో వైకాపా పాలనలో ప్రతిపాదనలు పంపారు. నేటికీ నిధులు విడుదల కాలేదు.

ఒక్క ఎర్రదుంగా పక్కదారి పట్టడానికి వీల్లేదు

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

ఈనాడు డిజిటల్, తిరుపతి; న్యూస్‌టుడే, తిరుపతి (జీవకోన, కలెక్టరేట్), రేణిగుంట: ఎర్రచందనం దుంగలు పట్టుబడిన దగ్గర నుంచి విక్రయించే వరకు అనుమతి లేకుండా ఒక్క దుంగ కూడా పక్కదారి పట్టడానికి వీల్లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖ అధికారులకు ఆదేశించారు. లాట్లు, నంబర్లు ఇచ్చే పాత విధానాల స్థానంలో అధునాతన సాంకేతికతతో విలువైన ఎర్రదుంగలకు భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. తిరుపతి పర్యటనలో భాగంగా ఆయన శనివారం స్థానిక మంగళంలోని ఎర్రచందనం డిపోలోని ప్రతి దుంగను నిశితంగా పరిశీలించారు. గోదాముల డీఎఫ్‌వో రవిశంకర్‌శర్మను అడిగి పలు అంశాలు తెలుసుకున్నారు. నాణ్యత ఆధారంగా దుంగల గ్రేడ్లు నిర్ణయిస్తారని అధికారులు తెలుపగా, సుత్తితో కొట్టి శబ్దం ఆధారంగా గ్రేడ్లలోని తేడాలను, టెరోమా జెరా అనే విదేశీ జాతి మొక్కను ఆసక్తిగా తిలకించారు.

మాట్లాడుతున్న పవన్ కల్యాణ్. చిత్రంలో కలెక్టర్, ఎస్పీ

కమాండో దుస్తుల్లో ..

పవన్‌కల్యాణ్ కమాండో దుస్తుల్లో సందడి చేశారు. ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. గుంటిమడుగు వాగులో నడుస్తూ... ప్రకృతి అందాలను ఆస్వాదించారు. మెల్లం వెదురు బొంగుల ప్రత్యేకతలు తెలుసుకున్నారు. అంకుడు చెట్లు 20 మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతాయని అధికారులు తెలపగా.. విరివిగా పెంచాలని సూచించారు. కొండపల్లి బొమ్మల కళాకారులకు సరఫరా చేయాలన్నారు.

ఎలా అడ్డుకుంటారో చెప్పండి..

రైతులు పట్టా భూముల్లో పెంచిన ఎర్రచందనం చెట్లలో నాణ్యత ఉండదని, వారు కత్తిరించే చెట్లకు సుత్తితో (హేమర్‌మార్క్) నంబరింగ్ వేసిన తర్వాతే విక్రయాలకు అనుమతి ఇస్తామని పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు.. పవన్‌కల్యాణ్‌కు వివరించే ప్రయత్నం చేశారు. 'మీరు సక్రమంగానే పనిచేయవచ్చు.. నిబంధనలు పాటించవచ్చు.. కానీ స్మగ్లర్లు రైతుల ఎర్రచందనంలో వారి సరకు కలపకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుందా' అని ప్రశ్నించారు.

అర్జీలు స్వీకరిస్తూ..

● విమానాశ్రయం నుంచి మామండూరుకెళ్లే మార్గంలో, అక్కడి ఎర్రచందనం డిపోనకు, తర్వాత కలెక్టరేట్‌కు వెళ్లే మార్గమధ్యంలో కనిపించిన అభిమానులు, కార్యకర్తలు, జనసైనికులు, దివ్యాంగులు.. తదితరులకు కాన్వాయ్ ఆపి వారికి అభివాదం చేసుకుంటూ.. వారి అర్జీలు తీసుకుంటూ వెళ్లారు.

● ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కలెక్టరేట్‌కు వస్తారని తెలిసి తరలివచ్చిన అర్జీదారులను పోలీసులు అడ్డుకోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ-పంట నమోదు గడువు పెంపు

చిత్తూరు(వ్యవసాయం): ఈ-పంట నమోదు గడువును సోమవారం వరకు పొడిగించారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ శనివారం తెలిపారు. ఇప్పటికి జిల్లాలో 96 శాతం పూర్తి చేశామన్నారు. రైతులు ముందుకురావాలన్నారు.

ANNAMACHARYA UNIVERSITY
(Estd, under AP Private Universities (Establishment and Regulation) Act, 2015)
(University listed in UGC as per section 2(f) of the UGC Act, 1956)
New Boyanapally, RAJAMPET, Annamayya District, A.P. 516 126
www.annamacharyauniversity.edu.in COUNSELLING CODE: AITSPU
ADMISSIONS OPEN - 2025-26

COLLEGE OF AGRICULTURE	COLLEGE OF LAW	COLLEGE OF HEALTH SCIENCES
B.Sc. (Hons) Agriculture	3 Year L.L.B (Hons)	1) B.Sc.- Anaesthesiology Technology and Operation Technology 2) B.Sc. in MLT 3) BPT-Physiotherapy

are offering the following courses at University:

LIMITED MANAGEMENT QUOTA SEATS AVAILABLE
Students interested can attend the admission process at the University premises with all original documents on or before 15.11.2025.
Contact for Admissions: 8978508913/ 8978608915/ 9848998641
REGISTRAR

అవరోధాలు ఆవిరి.. కొత్త జీవితానికి ఊపిరి

దివ్యాంగ బాలలకు అండగా 'శ్రవణం'

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం. ఇదే పేరుతో తితిదే నిర్వహణలో ఏర్పాటు చేసిన సంస్థ దివ్యాంగ చిన్నారులకు అండగా నిలుస్తోంది. వారి భవితకు భరోసా ఇస్తోంది.

ఉద్దేశం: మూడు మాసాల వయసు నుంచి మూడున్నరేళ్ల చిన్నారులను శ్రవణం సంస్థ అక్కున చేర్చుకుంటోంది. మాటలు రాని, వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి అవసరమైన శిక్షణ, ఉపకరణాలు ఉచితంగా అందిస్తోంది. విద్యాబుద్ధులు నేర్పిస్తోంది.

ఆట వస్తువులు ఉపయోగించి చిన్నారులతో మాటలు పలికిస్తున్న శిక్షకురాలు

వసతులు ఇలా..

● ఇక్కడ చేరే విద్యార్థులతోపాటు వారి తల్లిని సంరక్షకురాలిగా ప్రత్యేక వసతిగృహంలో ఆశ్రయం ఇస్తారు.

● నిరక్షరాస్యులైన తల్లులకు చదువు నేర్పిస్తారు. వారి పిల్లలతో మాటలు ఎలా పలికించాలి. వినికిడి లోపాలు ఎలా సరిదిద్దాలో శిక్షణ ఇస్తారు.

● మూడుపూటలా ఉచిత భోజనం.

● చిన్నారులకు ఐదేళ్లు నిండగానే.. సాధారణ పాఠశాలలకు వెళ్లి అందరితో కలిసి చదువుకునేలా ఇక్కడ ధైర్యం ఇస్తారు.

● చిన్నారులకు ఉచితంగా వినికిడి యంత్రాలు ఇస్తారు..

ఇక్కడ అన్నీ ఉచితం..

శ్రవణం సంస్థలో ఇవన్నీ ఉచితమే. ఈ విషయం తెలియక చాలామంది ప్రైవేటు సంస్థలను ఆశ్రయిస్తున్నారు.

ప్రారంభం:	డిసెంబరు 15, 2006
ఉపాధ్యాయులు:	14 మంది
ఇప్పటివరకు శిక్షణ పొందినది:	714 మంది
ప్రస్తుతం వసతి పొందుతున్న విద్యార్థులు:	54 మంది
బయట ఉంటూ శిక్షణ పొందుతున్న వారు:	29 మంది

నిర్లక్ష్యం నుంచి..

గతంలో చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా బిస్కెట్లు, హార్లిక్స్ వంటివి ఇచ్చేవారు. తరువాత నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. తితిదే పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి చొరవతో ఛైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రాన్ని సందర్శించి వాటిని పునరుద్ధరించారు. వినికిడి యంత్రాలను సైతం నిలిపివేయగా. . 2024లో ప్రత్యేకంగా వీటి కోసం రూ. 47 లక్షలు విడుదల చేశారు. కొత్త దుప్పట్లు, దిండ్లు అందించారు.

ఇంకేం కావాలంటే..

ప్రస్తుతం వసతిగృహంలో ఉంటున్న విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. బయటి నుంచి వచ్చి చదువుకొని వెళ్లే వారికి ఈ సదుపాయం లేదు. వీరికి కూడా అక్కడే భోజనం అందించాలని పలువురు కోరుతున్నారు.

శ్రవణం చిరునామా..

సరోజినీదేవి రోడ్డు, పాత ప్రసూతి ఆసుపత్రి ఆవరణం, తిరుపతి ఫోన్ నం. 0877-2264290, 2264644

విద్యార్థులకు కేంద్ర ఉపకార వేతనాలు

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: కేంద్రం ఇచ్చే ఉపకార వేతనాలు పొందేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 9వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం బీసీ, ఈబీసీ, డీఎన్‌టీ(సంచార జాతులు) విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్(పీఎం యశస్వి)లో ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలలోపు ఉండాలి. గతేడాది మార్కుల జాబితా, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనానికి శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద శనివారం 20 వేల టోకెన్లు ఇచ్చారు.

104FM Tirupati
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈస్ బ్యూటీఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశి వాసి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - రా॥ 7
# హాష్‌ట్యాగ్	రా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499



(c) eenadu

ఘీంకారాలు.. కిలకిలారావాలు

తర్ఫీదు పొందుతున్న కుంకీలు

పలమనేరు, న్యూస్‌టుడే: పలమనేరులోని కౌండిన్య అభయారణ్యంలో ప్రభుత్వం ఏనుగుల శిబిరాన్ని నిర్వహిస్తోంది. అందులో అడవిలోని ఏనుగులను నియంత్రించడానికి ఆరు కుంకీలుంటాయి. ఈ శిబిరంలో వన్యప్రాణులతో పాటు అరుదైన పక్షిజాతులు కూడా ఉన్నట్లు ఇక్కడి జువాలజిస్టు భువన్‌శంకర్ గుర్తించారు.

భువన్‌శంకర్

ఫ్లమ్‌హెడెడ్ పారాకీట్

బ్లాక్ ఈగల్

శిబిరంలో గుర్తించిన అంశాలు

- 50 రకాల పక్షిజాతులు ఉన్నాయని చెప్పడానికి ఒక డాక్యుమెంటరీ చేస్తున్నారు.
- అత్యంత అరుదుగా కనిపించే బ్లాక్‌ఈగల్, ఫ్లంహెడెడ్ పారాకీట్స్, ర్యాప్టర్స్, గుడ్లగూబ (గద్దజాతి) ఉన్నాయి.
- వలస సమయంలో ఇంకా కొన్ని పక్షిజాతులు రానున్నాయి.
- ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో వంద రకాల పక్షులు వస్తాయి.

ఆదివారం ప్రత్యేకం

చిత్తూరు యాస.. దుమ్ము రేపుతా ఉండాది బా..!

ఈనాడు, చిత్తూరు: 'భాకరాపేట, మంగళంపేట, తలకోన, పెంచలకోన, కలకడ కోన, తిరుపతి కొండలు మొత్తం రీసౌండ్ వచ్చే మాదిరి చెప్తా ఉండా. చెవులు నిలుసుకోని వినండి. ఈడ జరిగేది ఒకటే రూల్.. అది ఏ రూల్ తెల్సునా.. పుష్పా గాడి రూల్' పుష్ప సినిమాలో చిత్తూరు యాసలో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ థియేటర్లలో మార్మోగింది. ఇప్పుడు చిత్తూరు యాస పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము రేపుతా ఉండాది. 'పుష్ప'లా చెప్పాలంటే వైల్డ్‌ఫైర్‌లా సినీ పరిశ్రమను చుట్టుముట్టింది.

నేర్చుకుంటున్నారు..

మన తెలుగు భాషలో ఎన్నో మధుర యాసలున్నాయి. మొన్నటి వరకు తెలంగాణ, ఉత్తరాంధ్ర, గోదావరి యాసల్లో నటులు సంభాషణలు పలికేవారు. ఫ్యాక్షన్ నేపథ్యమున్న సినిమాల్లో రాయలసీమ మాండలికాన్ని ఉపయోగించేవారు. సినిమాల్లో అడపాదడపా మాత్రమే చిత్తూరు యాస ఉండేది. ఇప్పుడు కథే చిత్తూరు జిల్లాలో జరుగుతున్నట్లు దర్శకులు తయారు చేస్తున్నారు. కొందరు నటులు ఈ మాండలికాన్ని స్పష్టంగా పలికేందుకు చిత్తూరు పల్లెలకే వస్తుండటం విశేషం.

యూట్యూబ్ ఛానళ్లతో వినోదం

యూట్యూబ్ ఛానళ్ల ద్వారా చిత్తూరు యాసలో వీడియోలు చేస్తూ కొందరు యువకులు దేశ విదేశాల్లోని తెలుగు వారికి వినోదం పంచుతున్నారు. ఐరాల మండలం పుత్రమద్దికి చెందిన తేజ.. 'చిత్తూరు కుర్రాడు' ఛానల్ ప్రారంభించారు. కొవిడ్ సమయంలో ట్రంప్-కిమ్.. చిత్తూరు యాసలో సరదాగా మాట్లాడుకుంటే ఇలా ఉంటుందని వీడియోలు తీశారు. అవి వైరల్ అయి నవ్వులు పంచాయి. ఈ మాండలికం కారణంగానే ఎస్ఆర్ కల్యాణ మండపం, క, వినరో భాగ్యము విష్ణుకథ వంటి సినిమాల్లో అవకాశాలు పొందారు. ప్రస్తుతం తేజ ఛానల్‌కు 7.44 లక్షల మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు మరి.

వెంకటనాథుడు.. ఆసీనుడయ్యాడు

శ్రీదేవీ, భూదేవీ సమేతంగా కొలువు

ఏర్పేడు, న్యూస్‌టుడే: తాళ్లపాక అన్నమాచార్యులు కీర్తించినట్లు 'దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి.. రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు..' ఆ శ్రీనివాసుడు తన భక్తుని కోర్కె మేరకు ఇంట్లో కొలువుదీరిన దివ్యధామమే తొండమానుపురం. ఆకాశ రాజు సోదరుడైన తొండమాన్ చక్రవర్తి వయసు మళ్లడంతో తిరుమలకు వెళ్లలేక తీవ్ర ఆవేదనకు గురి కాగా ఆయన మొర ఆలకించిన వెంకటనాథుడు ఎక్కడా లేని విధంగా శ్రీదేవి, భూదేవిలతో కలిసి ఒకే ఆసనంపై ఆసీనులయ్యారు. తిరుమలలోని ఆనంద నిలయాన్ని పోలిన విధంగా ఇక్కడ విమాన గోపురాన్ని నిర్మించారు.

సాగు.. బాగుందయ్యా చంద్రం

చంద్రమోహన్‌రెడ్డి

కల్లూరు, న్యూస్‌టుడే: హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కశ్మీర్ కొండల్లో మాత్రమే సాగయ్యే ఆపిల్‌ను మైదాన ప్రాంతాలకు తెచ్చారు రొంపిచెర్ల మండలం వంకిరెడ్డిగారిపల్లెకు చెందిన విశ్రాంత ఎంఈవో చంద్రమోహన్‌రెడ్డి.

రూ.2.50 లక్షల పెట్టుబడితో: గుంటూరులోని ఓ నర్సరీ నుంచి మొక్క రూ.250తో 600 తెచ్చారు. ఎకరాలో 400, అర ఎకరాలో 200 మొక్కలు నాటారు. రూ.2.50 లక్షలు ఖర్చు అయింది. ఇప్పటికి ఏడునెలలు అయింది. మూడేళ్లకు దిగుబడి వస్తుంది.

ఏయే రకాలంటే: అన్నా వెరైటీ, డోర్‌సెట్ గోల్డ్, హెచ్ఎంఎన్ఆర్, కశ్మీరీ రెడ్ ఆపిల్ బేర్.

ఆపిల్ మొక్క

అవకాడో కూడా..

15 నెలల క్రితం నాటిన అవకాడో పంట సాగు ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగాయి. మొక్క రూ.400తో రవాణా ఖర్చుతో రూ.3.50 లక్షలు పెట్టుబడి పెట్టారు. 350 గుంతలు తవ్వి నాటారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

ముదలియార్ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు ముదలియార్ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' ముదలియార్ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (09 నవంబరు 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.



మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు

- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు. క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

స్వర్ణరథంపై ఆదిపూజ్యుడు

కాణిపాకం, న్యూస్‌టుడే: వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ శనివారం రాత్రి భక్తులను కరుణించారు. స్వామి దర్శనానికి సామాన్య భక్తులకు ఐదు గంటల సమయం పట్టింది.

19న ముక్కంటి ఆలయంలో ఆర్జిత సేవల రద్దు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ నెల 19న ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అష్టోత్తర శత కలశాభిషేకం, బిల్వ నిమజ్జనం, సువర్ణముఖి నదీ హారతులు నిర్వహించనున్నట్లు వివరించారు.

ఫారం నెం.URC-2

క్రింద రిజిస్ట్రేషన్ గురించి ప్రకటన ఇచ్చే XXI అధ్యాయంలోని 1వ భాగం (కంపెనీ చట్టం, 2013లోని సెక్షన్ 374(బి) మరియు కంపెనీల (రిజిస్టర్ చేయడానికి అధికారం) నియమాలు, 2014 లోని నియమం 4(1) ప్రకారం)

1. కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్ 366లోని సబ్-సెక్షన్(2) ప్రకారం, దీని నుండి పదిహేను రోజుల తర్వాత కానీ ఇకపై ముప్పై రోజుల గడువు ముగిసేలోపు ROC-విజయవాడలోని రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవాలని ప్రతిపాదించబడింది. **అలా ఫుడ్స్** గా రిజిస్టర్డ్ పార్టనర్ షిప్ సంస్థ, బేరింగ్ రిజిస్టర్.నెం. 19/2024, రిజిస్టర్డ్ కార్యాలయం 287/5 & 6, మండికృష్ణాపురం గ్రామం, గొల్లమడుగు పోస్ట్, గుడిపాల మండలం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్-517132 వద్ద గలదు. కంపెనీ చట్టం 2013 లోని చాప్టర్ XXI లోని పార్ట్ I కింద షేర్ల ద్వారా పరిమితం చేయబడిన కంపెనీ **కెఎస్ఎ ఆరిజిన్స్ ప్రైవేట్ లిమిటెడ్** గా నమోద చేసుకోవచ్చు.
2. కంపెనీ ప్రధాన లక్ష్యాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి :- పల్ప్, కాన్సంట్రేట్లు, ప్యూరీలు మరియు వాటి పౌడర్లుగా మార్చడం, పండ్లు మరియు పండ్ల ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి చేయడం, మెరుగు పరచడం, ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం, ప్యాకేజి చేయడం, విక్రయించడం మరియు పంపిణీ చేయడం, పండ్లు మరియు కూరగాయల రసం పొడులు : స్ప్రే-డ్రైడ్, ఫ్రీజ్-డ్రైడ్, వాక్యూమ్-డ్రైడ్ మరియు ఎన్‌క్యాప్సులేటెడ్ ఉత్పత్తులు: సహజ ఆహార పదార్థాలు: మొత్తం సుగంధ ద్రవ్యాలు: సేంద్రీయ సుగంధ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్య మిశ్రమాలు, మిశ్రమాలు మరియు కరివేపాకు పొడులు : ఒలియోరెసిన్లు, సారాలు, ముఖ్యమైన నూనెలు, పొడులు, మూలికలు, కూరగాయలు మరియు అనుబంధ ఉత్పత్తులు.
3. ప్రతిపాదిత కంపెనీ యొక్క ముసాయిదా మెమోరాండం మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ కాపీని 2875/5 & 6, మండికృష్ణాపురం గ్రామం, గొల్లమడుగు పోస్ట్, గుడిపాల మండలం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్-517132 వద్ద ఉన్న కార్యాలయంలో తనిఖీ చేయవచ్చు.
4. ఈ దరఖాస్తుపై అభ్యంతరం వ్యక్తం చేసే ఎవరికైనా తమ అభ్యంతరాలను ఈ నోటీసు ప్రచురించిన తేదీ నుండి ఇరవై ఒక్క రోజులలోపు రిజిస్ట్రార్ ఎట్ సెంట్రల్ రిజిస్ట్రేషన్ సెంటర్ (CRC), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (IICA), ప్లాట్ నెం. 6,7,8, సెక్టార్ 5, IMT మనేసర్, డిస్ట్రిక్ట్ గుర్గావ్(హర్యానా), పిన్ కోడ్ -122050కి లిఖిత పూర్వకంగా తెలియజేయవచ్చునని ఇందుమూలంగా నోటీసు ఇవ్వబడింది.

దరఖాస్తుదారుల పేర్లు
తేది : 09-11-2025
మెసెర్స్ అలా ఫుడ్స్
జి. అజీమ్ మరియు జి.ఆషీమ్

విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేయాలి

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సమూలంగా మార్పులు చేయాలని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ తెలిపారు. సీతమ్స్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో శనివారం కళాశాలను సందర్శించి, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 'బీసీవై పార్టీ స్టూడెంట్ లైఫ్ లైన్' ఏర్పాటుచేశామన్నారు. ఏ సమస్య అయినా.. ఆత్మహత్యకు ప్రేరేపించేదిగా అనిపిస్తే https://bcy-party.org/studentlifeline, studentlifeline @bcy party.org లేదా 88863 12345ను సంప్రదించాలని కోరారు. కరస్పాండెంట్ డీకే బద్రీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

'దళితుడైనందునే సీజేఐపై దాడికి యత్నించినా చర్యల్లేవు'

చిత్తూరు(జిల్లా పంచాయతీ): దళితుడైనందునే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడికి యత్నించినా నిందితుడిపై చర్యల్లేవని ఎంఆర్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. చిత్తూరులోని అంబేడ్కర్ భవనంలో ఆయన జిల్లాలోని ఎంఆర్‌పీఎస్ నాయకులతో శనివారం సమావేశమయ్యారు. ఈ నెల 17న తలపెట్టిన 'చలో దిల్లీ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జట్ల ఎంపిక

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: మంగళపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం రాష్ట్ర స్థాయి అండర్-17 ఖోఖో క్రీడా పోటీలకు బాలబాలికల జట్ల ఎంపిక జరిగింది. జిల్లాలోని ఏడు డివిజన్ల నుంచి 240 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఎంపికైన వారు ఈ నెల 22 నుంచి 24 వరకు కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని డీఎస్‌డీవో బాలాజీ, ఎస్టీఎఫ్ కార్యదర్శి శారద తెలిపారు.

- **బాలుర జట్టు:** వరుణ, పురంధర్, లక్ష్మీప్రసాద్, చరణ్, సాగర్, యశ్వంత్, యోగేశ్వర్, దిల్లీ, భరత్, ప్రతాప్, జశ్వంత్, విజయకుమార్, గౌతమ్‌రాజు, నితీష్‌రెడ్డి, లోచన్.
- **బాలికల జట్టు:** అమృత, హేమలత, గురువాసంతి, చంద్రిక, చంద్రమ్మ, శివమల్లేశ్వరి, దీపిక, కీర్తన, రాజేశ్వరి, శిరీషబాయి, సరస్వతీ బాయి, హేమలత, శిరీష, సుప్రియ, శ్రావణి.


కనకదాస జీవితం ఆదర్శనీయం

భక్త కనకదాస జీవితం అందరికీ ఆదర్శనీయమని జడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కనకదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

- న్యూస్‌టుడే, చిత్తూరు (జిల్లా పంచాయతీ)

సింగపూర్‌కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు సింగపూర్ వెళ్లనున్నారు. పుంగనూరులోని రాంనగర్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ హేమలత, నక్కబండ కేజీబీవీ ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ నౌజియా, గుడిపాల మండలం నరహరిపేట జడ్పీ హైస్కూల్ (ప్లస్) భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు ఎస్.నౌషద్‌అలీ పురస్కారాలకు ఎంపికయ్యారు.

హేమలత

నౌషద్‌అలీ

నౌజియా

EENADU Classifieds

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

తిరుపతి నందు 22 సంవత్సరాల అనుభవం కలిగిన BIO-Aqua Water Bottling Factory వారికి మార్కెట్ చేయుటకు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు డీలర్స్ కావలెను. సంప్ర: 93918 21488, 91580 80444.

BUSINESS OFFER

IndiaStudent.Com AI Ed Tech Pvt Ltd, Franchise Offer: @ 5L/ Dist & We need Invstmnt 5 L - 5 Cr. Good Returns. Ph: 99089 81464

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA
BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

EDUCATION

TUITIONS

TUTIONS తిరుపతిలో ఖాదీకాలనీ నుండి ఆన్‌లైన్ (ZOOM) ద్వారా పిల్లలకు హిందీ నేర్పించబడును. Cont: ✆ 94411 88043.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

FLAT FOR SALE

GENERAL

NEW East/ West 3BHK Flats 1450 Sft SALE at Hathiramji Colony, Near Annamaiah Circle, TPTY. Cont: ✆ 98852 75099.

Ready to Occupy New 3 BHK, 2 BHK High Quality Flats. Postal Colony, 2nd Lane, 60 Meters to Main Road. ✆ 77020 86871.

Rs. 55 LAKHS, 2 BHK, East Face Postal Colony, Tirupati (Wood Work + GST+ Registration Extra) ✆ 96422 99369, 70957 01056.

FLAT No:101,1065Sq.ft Saptazaila Evenue, North Facing 3rd Cross, Railway Colony, Tirupati. Cont: ✆ 94900 13022, 89852 75338.

Discount price Rs 15 Lakhs 2 BHK Flat 1099 Sft Sri City TADA approved high rental. Ph: 8885650044

తిరుపతి సదరన్ స్పైస్ రెస్టారెంట్ దగ్గర నూతనముగా నిర్మించిన Serenity 7Apartmentలో 3BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అమ్మబడును. ✆ 76740 81507, 90590 90909.

HOUSE FOR SALE

GENERAL

కూర్పు చంద్రపేట, రాయలు చెరువు రోడ్డు, తిరుపతి నందు 25 అంకణముల తూర్పు ముఖం గల రెండంతస్తుల ఇల్లు అమ్మకమునకు కలదు. ✆ 8790029759

తిరుపతి - తుమ్మలగుంట పంచాయతీఆఫీసు సమీపంలో 17అంకణముల రెండు అంతస్తుల ఇల్లు అమ్మకానికి కలదు. ✆ 97056 88405, 91823 22151.

LAND FOR SALE

GENERAL

Land For Sale: 20.4 ఎకరాల పొలం అమ్మబడును. శ్రీకాళహస్తి నుండి 10 km, చెన్నై రోడ్. 98400 37133, 94441 74822, 79048 25478

PLOT FOR SALE

GENERAL

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 94402 39894, 91086 85818.

తిరుపతి to విద్యానగర్ కాలనీ, సాయివెంకట్ నందు తుడా అప్రూవ్డ్ కల్గిన 2 ప్లాట్లు అమ్మబడును. కొనదలిచిన వారు సంప్రదించండి. ✆ 92471 52500.

తడలో నేషనల్ హైవేకి ఆనుకొని పద్మవతి గ్రీన్‌సిటీ లేఅవుట్ నందు ఒక్కొక్కటి 25 అంకనాలు గల 3 ప్లాట్స్ W/F లో అమ్మకం. సంప్ర॥ 8978890079.

తిరుపతి- చంద్రగిరి టౌన్‌లో మెయిన్‌రోడ్డుకు ఆనుకొని హౌస్ - విల్లా - హోమ్‌స్టే & అపార్ట్‌మెంట్ కట్టుకునే TUDA అప్రూవల్ కొత్త వెంచర్‌లో కమర్షియల్ - రెసిడెన్షియల్ - ఇన్వెస్ట్‌మెంట్ కొరకు 100% వాస్తు Plots అమ్మబడును. సంప్ర 9505502346.

LEASE

GENERAL

గ్రానైట్ ఫ్యాక్టరీ లీజుకు - చిత్తూరుకు సమీపంలో వేలూరులో 4 బ్లేడ్లు గల గ్రానైట్ ఫ్యాక్టరీ & చిత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో గల 2 బ్లేడ్లు గల ఫ్యాక్టరీ లీజుకు ఇవ్వబడును. సంప్ర: 88808 77111, 99451 00777.

తిరుపతి నందు 2 BHK/ 3 BHK ఫ్లాట్/ హౌస్ Lease కి & అడి మానమునకు కావలెను. ✆ 79955 85722, 76808 72085.

LEASE/ RENT

GENERAL

G+1, 1600 Sft, Commercial Space, Highway Facing, Available For Rent/ Lease, Suitable For Showrooms, at Ushodaya Colony, Near New Collectorate Office, Tirucharur, Tirupati. Contact: 9246593399, 9490966593

CONSULTANCY

GENERAL

తిరుపతి మరియు తిరుపతి పరిసర ప్రాంతాలలో స్థలం కొనాలన్నా అమ్మాలన్నా మమ్మల్ని సంప్రదించగలరు. Ph: 99890 76007, 90320 76007.

అందమైన ఇల్లు కట్టడానికి, బిల్డింగ్ లీకేజీ ఆయిల్ వర్క్‌కి కాంట్రాక్ట్ మేస్త్రీ కోసమే ఎదురుచూస్తున్నారా! అయితే కాల్ చేయండి. ✆ 91605 72646.

TO LET

TIRUPATHI - Hare Krishna Road, Opp: SBI Bank, 1st Floor - 800 sqft. N/F Lift, Parking. Rent For Clinics, Office, Commercial. ✆ 63040 94712.

GROUND FLOOR Flat with Car Parking, Old Tiruchanur Road, Opp: Ele. DE Office, Tirupati also 1 Bachelor Room, upstairs. 80742 82118.

తిరుపతి, రేణిగుంట రోడ్డు, ఆటోనగర్, నారాయణాద్రి హాస్పిటల్‌కు దగ్గర నిత్య హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో 2100 Sft, 3 బెడ్‌రూమ్స్ D1 డూప్లెక్స్ ఫ్లాట్ బాడుగకు ఇవ్వబడును. 2 కార్ పార్కింగ్ సౌకర్యం. ✆ 94412 00243, 99859 80193.

చిత్తూరు టాణాకు సమీపంలో తిరుత్తణి మెయిన్ రోడ్డులో 4 షాపులు 18.5x27.5 (2 షాపులు), 20x35 (1 షాపు) & 13.5x14.5 (1 షాపు) బాడుగకు ఇవ్వబడును. సంప్ర: 99451 00777, 88808 71111.

గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ కార్ పార్కింగ్‌తో అద్దెకు కలదు. వెంకటరమణ లేఅవుట్ నవ్యనేత్రాలయ పక్కన, TPT. ✆ 99006 23695/ 94223 34349.

తుమ్మలగుంట - ఉప్పరపల్లి రోడ్ నందు 70x52=3640 sft, 37x46 = 1702 sft గోడౌన్‌లకు అద్దెకు ఇవ్వబడును. ✆ 90306 66269.

తిరుపతి, భవానీ నగర్‌లోని శ్వేత హాస్పిటల్ రోడ్డులో 1st ఫ్లోర్ నందు 2 BHKను ఆఫీసులకు, ఏజెన్సీలకు బాడుగకు ఇవ్వబడును. ✆ 90142 26257.

తిరుపతి, LIC రోడ్డులోని Ist ఫ్లోర్‌లో 700 Sq.Ft, ఉత్తర ముఖం ఫ్లాట్‌ను కమర్షియల్ పర్పస్‌కు మరియు IIIrd ఫ్లోర్‌లో (హెడ్‌రూమ్) సింగల్ బెడ్‌రూంను బాడుగకు ఇవ్వబడును. 24hrs వాటర్, బాత్ రూం సౌకర్యం కలదు ✆ 91001 55254, 62815 61213.

తిరుపతిలో వివాహ భోజనంబు హోటల్ దగ్గర చిన్న & మంచి కుటుంబాలకు మరియు ఎంప్లాయిస్‌కు 8000/-లకే బాడుగకు ఇవ్వబడును. సం॥ 9177282549.

JOBS

WANTED: Immediately High School English and Social for a Reputed School in Mangalam, Tirupati. Cont: ✆ 81794 67247.

WANTED: PartTime and FullTime English Teachers for Higher & Primary Classes for are Reputed School, TPT. ✆ 99084 98987.

Required field executive for bank recovery in Tirupati Area. contact: 9866421789

WANTED Accountant, Qul: Commerce Degree, Accountancy, Computer, NGO Management Experience. Willing to Work Tirupati Male Person Can Contact: Secretary PASS-NGO, #190, New Balaji Colony, Tirupati. PH:0877-2240262, Cell: 9848131901, passoffice@yahoo.com, www.passindia.org Salary 15000 (Negotiable)

MEDICAL REPRESENTATIVES & ASM in Chittoor/ Tirupati/ Madanapalli. B.Sc.,/ B.Pharm/ B.Com/ BA/ BCA, Freshers also. ✆ 99497 57303, 80741 65820.

REQUIRED Computer Knowing Assistant Contact: ✆ 63050 13932.

WANTED:Mother Teachers for Pre-Primary Classes. English Language Fluency is Must. Attractive Salary and Excellent Work Environment. Location. Mangalam, TPT. ✆ 96869 20968, 98669 24765.

PRE-PRIMARY Teachers and Watchmen Fluency in English is must Salary up to 20K. Watchmen up to 15K RTS Olympiad School, Mangalam, TPT. ✆ 93923 22270, 78931 13557.

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 96764 91122, 95736 91122.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

తిరుమలలోని హోటల్‌లో పనిచేయుటకు సౌత్ ఇండియన్ మాస్టర్స్ జీతం: 30,000. పరోట, పూరి మాస్టర్స్ జీతం: 25,000, చైనీస్ మాస్టర్స్: 25,000. స్టాఫ్ బాయ్స్-2 కావలెను. జీతం: 15,000. ✆ 98490 47442.

బెంగుళూరులోని స్టీల్ కంపెనీలో వేబ్రిడ్జ్ నందు పనిచేయుటకు 2 పోస్టులు Male/Female, జీతం: 12,500 ఇల్లు ఇవ్వబడును. 98450 88333, 90105 59955

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్‌క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

LIC ఏజెంట్ల నియామకాలు: 10పాస్ మగ/ ఆడవారు అర్హులు. నెలవారి కమిషన్ & స్టైఫండ్ ఉంటుంది. Ph: 93986 66137, 94907 87807.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో॥వసతి. చదువు: డిగ్రీ 6301328519

ప్రముఖ షేర్ మార్కెట్ కంపెనీ తిరుపతి & గూడూరు బ్రాంచిలలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ (Male) కావలెను. అర్హత: ఫ్రెష్ డిగ్రీ ✆ 9848192066

తిరుపతి - శివజ్యోతి నగర్ ఇంటిలోనే ఉంటూ పనిచేయడానికి మహిళా పనిమనిషి కావలెను. జీతం, భోజనం, వసతి ఉంటుంది. Ph: 77098 91965.

ప్రభుత్వ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేయుటకు కం. ఆపరేటర్లు, అటెండర్స్, సూపర్‌వైజర్లు కావలెను. జీతం. ✆16500. ✆ 98487 71117.

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషంట్ల సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+మంచి జీతం 82475 00574, 92814 52838

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్ బస్ 16 డేస్ ఓన్లీ 28000 ✆98487 82131 Nov 25-Dec 5.

HEALTH & CARE — ఆరోగ్యమే మహాభాగ్యం

మనోహరి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్
యూరాలజీ & ఐవిఎఫ్ సెంటర్
548, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి.
0877-2220244, 7659077770
కిడ్నీలో రాళ్ళు?
ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక థూలియం లేజర్ ద్వారా కుట్లు, కోత లేకుండా చికిత్స
కిడ్నీ, మూత్ర, లైంగిక, సంతాన లేమి & క్యాన్సర్ సమస్యలు
యూరాలజీ, గైనకాలజీ, గ్యాస్ట్రో, ల్యాపరోస్కోపి, టెస్ట్‌ట్యూబ్ బేబి సెంటర్
Dr. K.HARSHA
MBBS, MS, MCH(Urology), FEU, FMAS, DMAS
CONSULTANT UROLOGIST & ANDROLOGIST

CARDIOLOGY

వెంకటరమణ హార్ట్ & మెటర్నిటీ హాస్పిటల్
డి.నెం. 10-3-206/ఎ3/ఎ, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి.
0877-2258183, 9490109100
ప్రముఖ గుండె వైద్య నిపుణులు
డా॥ సి.వెంకటరమణ
ఎం.డి.,డి.ఎం.,(కార్డియాలజీ)
- సంపూర్ణ గుండె చికిత్స
- ఇసిజి, 2డి ఇకో & కలర్ డాప్లర్
- పీడియాట్రిక్ (చిన్నపిల్లలు) గుండె స్కానింగు
- టియం.టి, హోల్టర్
- ఏంజియోగ్రామ్, ఏంజియోప్లాస్టీ
- పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్
- వెంటిలేటర్ సదుపాయం
- 24 గం॥ ఐసియు

ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు
డా॥ ఆర్.నిరుపమ
ఎం.బి.బి.ఎస్., డిజిఓ
- స్త్రీలకు & అడోలెసెంట్ కేర్ క్లినిక్
- పిల్లలు లేనివారికి చికిత్స
- నార్మల్ డెలివరీ & సిజేరియన్ ఆపరేషన్లు
- అల్ట్రాసౌండ్ స్కానింగ్
- ల్యాపరోస్కోపి & క్రయోథెరపి

EHS, WJHS, ALL TYPES OF INSURANCES AVAILABLE APSPDCL
ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కలదు
24 గంటలు ఎమర్జెన్సీ, ICU Cathlab, CTOT, Advanced Surgical OT, Labour Room సౌకర్యం కలదు

CHEST PHYSICIAN

S.V. అలర్జీ & చెస్ట్ హాస్పిటల్, డా॥ ఎన్. సుబ్బారావు, M.D. (చెస్ట్) శ్వాసకోశ వ్యాధుల నిపుణులు New Address. 1st రైట్‌క్రాస్, D.B.R. రోడ్, తిరుపతి. ✆ 74161 10259.

సూర్య మల్టీ స్పెషాలిటీ & ఎమర్జెన్సీ హాస్పిటల్
చెస్ట్, అలర్జీ & గైనకాలజీ
- ఊపిరితిత్తులు,
- ఆస్తమా
- నెమ్ము
- ఇ.ఎన్.టి.,

24 గంటల అత్యవసర కేసులు చూడబడును
డా॥ ఎస్.సూర్యప్రకాష్
MBBS, DNB(Pulmonology), DTCD, FCCP
డా॥ బి. మాధవి
MBBS, DGO, DNB (OBG & GYN.)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు క్యాష్‌లెస్ సౌకర్యం కలదు.
10-13-516, రెడ్డి & రెడ్డికాలని, తిరుపతి
0877-2280567, 2229444, 9247779341

డా॥ గండికోట గురుప్రసాద్, M.D., (చెస్ట్), ఊపిరితిత్తుల వ్యాధుల ప్రత్యేక నిపుణులు. శ్రీ సన్‌షైన్ హాస్పిటల్, # 18-1-50, (రిలయన్స్ ఫుట్‌ప్రింట్ ప్రక్కన), కె.టి.రోడ్డు, తిరుపతి. ✆ 80999 37392, 80999 37393.

డా॥ సి.తిరుమల, MD (చెస్ట్), శ్రీ జగన్నాథ్ అలర్జీ & చెస్ట్ హాస్పిటల్ శ్వాసకోశ వ్యాధుల నిపుణులు. ఆస్మా, అలర్జీ, T.B., కొవిడ్ సమస్యలకు సంప్ర: 18-3-53, శాంతినగర్, ఖాదీకాలనీ, అన్నారావు సర్కిల్ దగ్గర, తిరుపతి. ✆ 94411 74811.

GYNAECOLOGY

ఇందిర హాస్పిటల్
స్త్రీ సంబంధిత వ్యాధులు, ప్రసూతి వైద్యశాల
శివశక్తి కళ్యాణ మండపం దగ్గర, ప్రశాంతి నగర్, తిరుపతి.
గత 20 సం॥లుగా రెడ్డి & రెడ్డి కాలనీ ఇందిర క్లినిక్‌లో సేవలందించిన డా॥ యం.మమత గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించబడుతున్న హాస్పిటల్
డా॥ యం.మమత
MBBS, MD(OBG)
స్త్రీల వైద్యనిపుణులు
0877-2222606
7337556382

HAIR CARE

సూర్య స్కిన్ & హేర్ హాస్పిటల్, 208, కోటకొమ్మల వీధి, Opp: వినాయక స్వామి గుడి, తిరుపతి. ✆ 96666 30626, లేజర్ ట్రీట్‌మెంట్స్, Hair Loss, PRP, Skin Whitening, Pimple, Scar, Nail & Allergy Treatments.

NEURO

సుధాకర్ న్యూరో క్యూర్
- పక్షవాతం, మూర్ఛ వ్యాధి
- తలనొప్పి, మెడ నొప్పి, నడుమునొప్పి
- నరములు, కండరముల జబ్బులు
- మెదడు & వెన్నెముక ఇన్‌ఫెక్షన్
- తల, కాళ్లు చేతులు వణుకుట
- మతిమరుపు, నిద్ర & మానసిక సమస్యలు

డా॥ యమ్. సుధాకర్ రావు
MD(GOLD MEDALIST), DM (NEURO), EX-ASSISTANT PROFESSOR (SVIMS) CONSULTANT NEUROLOGIST
మెదడు, వెన్నెముక, నరముల వైద్య నిపుణులు
10-3-206/ఎ2, వెంకటరమణ హార్ట్ మెటర్నిటీ హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
0877-2250600
9246770603

Dr. T.M.NAGESH, M.D., D.M. (Neuro), 24 Hrs. స్ట్రోక్ కేర్ సెంటర్, న్యూరో ఎమర్జెన్సీ, ఐ.సి.యూ, పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి, వంటి సమస్యలకై APSPDCL గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. సంప్ర॥ పద్మావతి మల్టీ స్పెషాలిటీ, 1-6-12E, ఆర్.ఎస్. గార్డెన్స్, పాత మెటర్నిటీ హాస్పిటల్ రోడ్ ప్రక్కన, రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర, తిరుపతి. ✆ 0877-2231599, 2230331, 85005 15515.

డా॥ నిరంజన్‌బాబు, MD (MED), DM, Neuro, పక్షవాతం Stokes, I.C.U (24 hrs), ఫిట్స్ (మూర్ఛ), తలనొప్పి, మైగ్రేన్, తల తిరుగుట, తిమ్మిర్లు, మెడ, నడుము, కండరాల నొప్పులు. సంప్ర॥ సాయినారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, DBR హాస్పిటల్ వెనుక, మారుతీ నగర్, తిరుపతి. ✆ 94944 03825.

రవి న్యూరో & ఎమర్జెన్సీ హాస్పిటల్
24 గం॥ స్ట్రోక్ కేర్ సెంటర్
పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలకై సంప్రదించండి.
డా॥ రవిశేఖర్‌రెడ్డి, MD, DM (న్యూరో)
576, రెడ్డి & రెడ్డి కాలని, తిరుపతి.
✆ 0877-2226668, 9394831151

PAEDIATRIC

శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా॥ కె.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పురిటి బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలని, తిరుపతి ✆ 63035 53359.

శ్రీ విష్ణు చిల్డ్రన్స్ హాస్పిటల్
మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలని, తిరుపతి
డా॥ కె.కీర్తన
MD Pediatrics, SVMC, Ex-Senior Resident RUIA - Fellowship in Neonatology
పురిటి బిడ్డల & చిన్న పిల్లల స్పెషలిస్ట్
- 24 గం॥ల అత్యవసర చికిత్స
- NICU + PICU + నెల తక్కువ, బరువు తక్కువ పిల్లలకు చికిత్స
- వెంటిలేటర్
- CPAP, SURFACTANT వేయుట
- అన్ని రకాల టీకాలు వేయబడును

6303553359

PSYCHIATRIST

Dr. కె. కవిత, MD (Psy). మానసిక వైద్య నిపుణులు, శ్రీ వేంకటేశ్వర న్యూరో సైకియాట్రి క్లినిక్ మరియు కౌన్సిలింగ్ సెంటర్, (1st Floor, శ్రీ వేంకటేశ్వర ENT హాస్పిటల్) రష్ హాస్పిటల్ వీధి, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి. ✆ 95025 29719.

RHEUMATOLOGY

డా॥ దామోదరం, MD, DM (NIMS), సీనియర్ రుమటాలజిస్ట్, కీలవాతం నిపుణులు, శుభోదయ రుమటాలజీ హాస్పిటల్, Opp: Raj Tyres, రామానుజ సర్కిల్ దగ్గర, తిరుచానూరు రోడ్డు, తిరుపతి. సంప్ర॥ ✆ 77023 22499.

THE EENADU CLASSIFIEDS WAY
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290

మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి

B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

చిత్తూరు

•చిత్తూరు • పూతలపట్టు •గంగాధరనెల్లూరు •నగరి

ఉద్యోగులను వేధిస్తే చర్యలు: కలెక్టర్

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జర్నలిజం పేరుతో ఉద్యోగులను వేధించడం తగదని, అలా బ్లాక్ మెయిల్ చేస్తే విలేకరులపై చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటం, వారు నిర్భయంగా పనిచేసుకునే వాతావరణం కల్పించడం తన బాధ్యతని చెప్పారు. వెదురుకుప్పంలో పనిచేసే ఇద్దరు విలేకరులు.. ఉద్యోగినులు సహా ప్రభుత్వ ఉద్యోగులను పదేపదే బ్లాక్‌మెయిల్ చేశారని, బెదిరించడానికి ప్రయత్నించారనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారించి ఒక విలేకరి అక్రిడిటేషన్ రద్దు చేశామన్నారు. పౌరులు, ఉద్యోగుల ప్రయోజనాల్ని కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

వైకాపా కుట్ర

చిత్తూరు(జిల్లా పంచాయతీ): సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం శ్రమిస్తుంటే జగన్ ఆధ్వర్యంలో వైకాపా ముఠా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర పన్నిందని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్రకుమార్ ఆరోపించారు.

తెదేపాలోకి వైకాపా నాయకులు

పార్టీలో చేరిన నాయకులతో ఎమ్మెల్యే జగన్మోహన్

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: గుడిపాల మండలం చీలాపల్లి పంచాయతీ రాసనపల్లికి చెందిన పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు శనివారం తెదేపాలో చేరారు. బీవీ రెడ్డి కాలనీలోని తన నివాసంలో ఎమ్మెల్యే జగన్మోహన్.. వారందరికీ తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీటర్ ఆధ్వర్యంలో సునీల్, రూబన్, శ్రీధర్, బాబు, మరో 20 మంది పార్టీలో చేరారు.

భవానీ శంకర ఆలయంలో త్రిదిన మహోత్సవం

వడమాలపేట, న్యూస్‌టుడే: స్థానిక భవానీ శంకర ఆలయంలో శనివారం త్రిదిన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి విశేషంగా అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు.. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.

స్వామి వారిని దర్శించుకుంటున్న ఎమ్మెల్యే భానుప్రకాష్

చౌరవ చూపి.. పరిష్కరించి

● నగరంలో సమస్యలకు చెక్
● నగరపాలక యంత్రాంగం కృషి

రాజీవ్‌నగర్‌లో పూడిక తొలగిస్తున్న కార్మికుడు

న్యూస్‌టుడే, చిత్తూరు నగరం

ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా 'ఈనాడు' ఆధ్వర్యంలోని 'మేమున్నాం-మీకుతోడుగా' విభాగం ద్వారా వచ్చిన పలు సమస్యలపై చిత్తూరు నగరపాలక సంస్థ అధికారులు స్పందించారు.. వీధుల్లో చెత్త, వ్యర్థాలు, డ్రైనేజీ కాలువలు పూడిపోవడం, దోమల విజృంభణ తదితర సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేశారు.. ఎప్పటికప్పుడు ప్రచురితమైన వార్తలపై స్పందించిన నగరపాలక ప్రజారోగ్య విభాగం అధికారులు వాటి పరిష్కారానికి చొరవ చూపారు.

● స్థానిక గిరింపేట పగడమాను వీధిలోని కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయిన సమస్యపై స్పందించిన నగరపాలక ప్రజారోగ్య విభాగం అధికారులు పూడిక తొలగింపజేశారు. ● గజానన్ పోలీస్ కాలనీలోని డ్రైన్లు పూడిపోవడంతో దాన్ని తొలగించి పారిశుద్ధ్య పనులు పూర్తి చేశారు.

● మిట్టూరు ఎక్స్‌టెన్షన్‌లో నివాసాల ఎదుట కాలువల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుని దుర్వాసన, దోమల బెడద ఎక్కువవడంతో పూడిక తొలగించి దోమల బెడద నివారణకు చర్యలు చేపట్టారు. ● తేనెబండ నుంచి రాజీవ్ నగర్‌కు వెళ్లే మార్గంలో నివాసాల మధ్య పేడదిబ్బలు, వ్యర్థాలు పేరుకుపోవడంపై వాటిని తొలగింపజేశారు. ● శాంతినగర్ కాలనీలో నివాసాల ఎదుట కాలువల్లో పేరుకున్న చెత్త, వ్యర్థాలు తొలగించారు.

● దుర్గానగర్ కాలనీలోని చెరువు వీధిలోని కాలువల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన, దోమల బెడదపై చర్యలు చేపట్టారు. ● మురుకంబట్టు అగ్రహారంలో నివాసాల ఎదుట కాలువల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోవడంతో వాటిని తొలగించారు.

వ్యాసరచన పోటీల్లో సత్తా


వరుణ్

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని పీసీఆర్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో స్థానిక పీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి వరుణ్ ప్రథమ స్థానంలో నిలిచారని ప్రిన్సిపల్ వందనా త్రిపాఠి శనివారం తెలిపారు. 'పౌరహక్కులు విధులు' అంశంపై ఈ నెల ఐదో తేదీన నిర్వహించిన ఈ పోటీల్లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న వరుణ్ విజేతగా నిలిచాడన్నారు. అతడిని కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపకులు అభినందించారు.

విద్యార్థులకు కరాటే శిక్షణ

యాదమరి, న్యూస్‌టుడే: సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా శనివారం మండలంలోని కాశిరాళ్ల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కరాటే శిక్షణ ఇచ్చామని ఇన్‌ఛార్జి హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి తెలిపారు.

కంఫెస్ట్ పోటీల్లో పీఈఎస్ విద్యార్థుల ప్రతిభ

బహుమతులు అందుకుంటున్న పీఈఎస్ విద్యార్థులు

యాదమరి, న్యూస్‌టుడే: వేలూరులోని వి.ఐ.టి విద్యాసంస్థలో శనివారం నిర్వహించిన కంఫెస్ట్ పోటీల్లో పీఈఎస్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచారు. కామర్స్ విభాగంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించగా, 41 పాఠశాలలకు చెందిన వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. టర్మ్ స్ట్రోమ్ విభాగంలో అక్షయచంద్ర, భవిష ప్రథమ బహుమతిని, ఎకో సమ్మిట్ విభాగంలో నక్షత్ర, రోహిణి, తనూజ తృతీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. వారిని ప్రిన్సిపాల్ వై.వి.కృష్ణబాబు, అధ్యాపకులు అభినందించారు.

సుమనోహరంగా ప్రసన్న వెంకన్న ఊంజల్ సేవ

వడమాలపేట: అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో గ్రామోత్సవం, ఊంజల్ సేవ శనివారం సుమనోహరంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వెంకన్న ఉత్సవమూర్తులను అలంకరించి ఊయలపై ఊంజల్‌సేవ నిర్వహించారు. మంగళవాద్యాలు, గోవింద నామస్మరణల నడుమ గ్రామోత్సవం జరిగింది. ఆలయ అధికారి వేణుగోపాల్‌రాజు పాల్గొన్నారు.

వృత్తివిద్య ఉపాధికి పునాది.. వడమాలపేట: వృత్తివిద్య ఉపాధికి పునాదిగా నిలుస్తోందని పీఎంశ్రీ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం కరణా నవనీతం అన్నారు. పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి నైపుణ్య పోటీల్లో రాణించారన్నారు. వారిని శనివారం హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.

కనకదాస జీవితం విలువలకు ప్రతీక

చిత్తూరు(నేరవిభాగం), న్యూస్‌టుడే: భక్త కనకదాస జీవితం కులమత బేధాలు తుడిచిపెట్టి మానవతా విలువల ప్రతీకగా నిలిచిందని ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. భక్త కనకదాస జయంతిని పురస్కరించుకుని శనివారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఆర్ డీఎస్పీ మహబూబ్, వన్‌టౌన్ సీఐ మహేశ్వర్ పాల్గొన్నారు.

కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఎస్పీ తుషార్ డూడి

వరసిద్ధుడి సేవలో డిప్యూటీ కార్యదర్శి.. కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయకస్వామిని వ్యవసాయశాఖ డిప్యూటీ కార్యదర్శి డి.హరిత కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు.

జస్టిస్ జోషి దంపతులకు జ్ఞాపిక అందజేస్తున్న ఏఈవో రవీంద్రబాబు

జస్టిస్ కృష్ణకుమార్‌కు చిత్రపటాన్ని అందజేస్తున్న ఏఈవో రవీంద్రబాబు

గణనాథుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తులు

కాణిపాకం, న్యూస్‌టుడే: వరసిద్ధి వినాయకస్వామి వారిని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోషి, జస్టిస్ కృష్ణకుమార్, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్‌కుమార్ వేర్వేరుగా శనివారం దర్శించుకున్నారు. ఏఈవో రవీంద్రబాబు, అర్చకులు రాజగోపురం వద్ద వారికి స్వాగతం పలికారు. మూలమూర్తి దర్శన అనంతరం వారికి స్వామివారి శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. పండితులు వేదాశీర్వచనం చేశారు.

విజయంలో అంతర పాఠశాలల పోటీలు

చిత్తూరు విద్య: విజయం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంతర పాఠశాలల విద్యార్థులకు పోటీలు శనివారం నిర్వహించారు. విజయం విద్యాసంస్థల ఛైర్మన్ తేజోమూర్తి.. వ్యాసరచన, వక్తృత్వ, పెయింటింగ్, పోస్టర్ ప్రజెంటేషన్ తదితర పోటీల్లో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. అన్ని విభాగాల్లో సత్తా చాటిన బీవీరెడ్డి పాఠశాలకు రోలింగ్ ట్రోఫీ, విజయం పాఠశాలకు రోలింగ్ షీల్డ్ సాధించాయి.

స్వదేశీ వస్తువులే వినియోగించాలి

చిత్తూరు(సంతపేట) : దేశ ఆర్థికాభివృద్ధితో పాటు స్వదేశీ వస్తువుల తయారీకి తోడ్పాటు నిమిత్తం ప్రజలు స్వదేశీ వస్తువులనే వినియోగించేలా సమాయత్తం కావాలని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు తెలిపారు. నగరంలోని 28వ డివిజన్ పరిధిలో శనివారం స్వదేశీ వస్తు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మా ఊళ్లో ఇంతే..

పట్టణ ప్రజలు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఇక్కడ విద్యాసంస్థలు అధికంగా ఉన్నాయి. దీంతో తిరుపతి, చిత్తూరు నగరాల నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థుల కోసం ఆయా కళాశాలలు బస్సులు నడుపుతున్నాయి. దీనికితోడు పట్టణంలో ప్రైవేటు పాఠశాలల బస్సులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి-అరక్కోణం రోడ్డులో ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపై తోపుడు బండ్లు, బుట్టలు పెట్టి వ్యాపారాలు సాగిస్తున్నారు. ద్విచక్ర వాహనాల పార్కింగ్ సైతం ఇక్కడే. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టించుకోవాల్సిన పోలీసుశాఖ ప్రేక్షకపాత్ర పోషిస్తోంది.

- న్యూస్‌టుడే, పుత్తూరు

బాధిత కుటుంబానికి పరామర్శ.. పుత్తూరు: వి.ఎస్.ఎస్.పురంలో వెంకటేశులు ఇల్లు విద్యుదాఘాతంతో కాలిపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. శనివారం ఆ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు.

ఎస్టీయూ నూతన కార్యవర్గం

శివశంకర్

సురేష్

కార్వేటినగరం : ఎస్టీయూ మండల అధ్యక్షుడిగా కార్వేటినగరానికి చెందిన శివశంకర్, ప్రధాన కార్యదర్శిగా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హేమచంద్రారెడ్డి తెలిపారు. మండల ఎస్టీయూ నూతన కార్యవర్గాన్ని ఉపాధ్యాయవాణి సంపాదకులు గాజుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం ఎన్నుకున్నారు. ఎస్టీయూ ఆర్థిక కార్యదర్శిగా కార్తికేయులు, గౌరవాధ్యక్షులుగా శివాజీ, మురగేశం, అసోసియేట్ అధ్యక్షులుగా నరేష్, వేణుగోపాల్, అమర్‌నాథ్, రంజిత్, గురవయ్య, అదనపు ప్రధాన కార్యదర్శులుగా బాబు, ఈశ్వరయ్య, చంద్రాచారి, బలరాం ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా యుగంధర్, వాసుదేవ్, మనోజ్, రఘురామకృష్ణంరాజు, జగదీశన్, చంద్రశేఖర్, కార్యదర్శులుగా పురుషోత్తం, సుధాకర్, నరసింహులు, ఉమాపతి, మహేష్, సెల్వి, శ్రీదేవి, ఫామీదా, జయలక్ష్మిని ఎన్నుకున్నారున మహిళా కన్వీనర్లుగా శాంతి, సునీత, నాగజ్యోతి, యశోద, రేఖ, మమత, సీపీఎస్ కన్వీనర్లుగా దాము, లక్ష్మీప్రసాద్, ఫరూక్, సుజిత, హిమబిందు, ఉన్నత పాఠశాల కన్వీనర్లుగా శేఖర్, మునిరాజ, పురుషోత్తం, పరంధామ, అక్కారిబాబు, మోహన్‌మురళి, గుర్రప్ప, లతిత, మోహన్‌యాదవ్ ఎన్నికైనట్లు ఆయన పేర్కొన్నారు.

చెట్లు తొలగించాడని అదుపులోకి


ఇళయరాజా

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: తన భూమిలో వ్యవసాయానికి అడ్డుగా ఉన్న గంగినేరేడు, వేప చెట్లు తొలగిస్తే అటవీశాఖ సిబ్బంది తనను అదుపులోకి తీసుకుని నిర్బంధించారని తేనెబండకు చెందిన ఇళయరాజా వాపోయాడు. తాను ఎలాంటి తప్పు చేయకున్నా అనుమతి లేకుండా చెట్లు నరుకుతున్నాననే ఆరోపణతో తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కొందరి ప్రోద్బలంతో అటవీశాఖ పశ్చిమ విభాగం కార్యాలయంలో శనివారం రెండు గంటల పాటు నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశాడు. కలెక్టర్ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. ఎఫ్‌బీవో రెడ్డెప్ప మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా చెట్లు నరికేస్తుండటంతో పై అధికారుల ఆదేశాలతో ఇళయరాజాను కార్యాలయానికి తీసుకొచ్చామని, అతడి వద్ద వివరణ తీసుకుని, జరిమానా విధించి పంపేస్తామని చెప్పారు.

మూడు గేట్ల ద్వారా నీటి విడుదల

పెనుమూరు, న్యూస్‌టుడే: కలవకుంట ఎన్టీఆర్ జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాల నుంచి వరద చేరుతోంది. బాహుదా, భీమా నదుల పరీవాహక ప్రాంతాల్లో రెండ్రోజుల క్రితం ఓ మోస్తరు వర్షాలు కురవడంతో నీటి రాక పెరిగింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తూ వచ్చారు. జలాశయంలోకి నీరు చేరడంతో అదనంగా మరో గేటు ఎత్తి దిగువకు విడుదల చేశారు. నాలుగు వందల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు.

సంకటహర గణపతి వ్రతంతో సకలపాపహరణం

కాణిపాకం, న్యూస్‌టుడే: సంకటహర చతుర్థి సందర్భంగా వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శనివారం ఉదయం, సాయంత్రం ఆగమోక్తంగా నిర్వహించిన సామూహిక సంకటహర గణపతి వ్రతంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సిద్ధిబుద్ధి సమేతుడైన స్వామివారి ఉత్సవ మూర్తులను పుష్పాలంకరణ చేసి ఈ వ్రతాన్ని నిర్వహించారు. ఈవో పెంచల కిషోర్, ఏఈవో రవీంద్రబాబు, భక్తులు పాల్గొన్నారు.

వేతన బకాయిలు చెల్లించాలి

పుత్తూరు: ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర డిమాండ్ చేశారు. స్థానిక ఆసుపత్రిలో పారిశుద్ధ్య విభాగ కార్మికులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏఐటీయూసీ పుత్తూరు మండల కార్యదర్శి చంద్రబాబు, గౌరవాధ్యక్షుడు మహేష్, అంకమ్మ, పద్మ, శ్రీను, ఉమ, సుజాత, శివమ్మ పాల్గొన్నారు.

ఆర్థిక సాయం అందజేత

యాదమరి: చిన్నంపల్లికి చెందిన సురేష్ మూడేళ్ల క్రితం శబరిమలై యాత్రకు వెళ్లి తమిళనాడు రాష్ట్రం పళనిలో తప్పిపోయాడు. ఆపై ఏమయ్యాడో తెలీదుకానీ ఇంటికి రాలేదు. అతడి భార్య రోజా, ఇద్దరు పిల్లలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి అమరనాథనాయుడి ద్వారా తెలుసుకున్న చిత్తూరు నగరానికి చెందిన సప్తగిరి గ్రామీణ బ్యాంకు విశ్రాంత మేనేజరు వేణుగోపాల్ శనివారం వారికి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పిల్లల చదువు కోసం ఈ నగదు వినియోగించాలన్నారు.

దాడికి పాల్పడిన నిందితుడిపై కేసు.. కార్వేటినగరం: శ్రీరంగరాజపురం మండలం తుంగమిట్టకు చెందిర రాజేంద్రన్.. గ్రామ సమీప కార్వేటినగరం మండలం కుశస్థలి నదిలో ఇసుకను ట్రాక్టర్‌లో నింపుతండగా అదే గ్రామానికి చెందిన వినోద్‌కుమార్ రాళ్లతో దాడి చేసి గాయపరిచాడు. రాజేంద్రన్‌ను ఆస్పత్రికి తరలించి దాడి చేసినవారిపై కేసు నమోదు చేశామని సీఐ హనుమంతప్ప శనివారం తెలిపారు.

చిత్తూరులో రెండు కిలోల వెండి చోరీ.. చిత్తూరు(నేరవార్తలు): కట్టమంచి రెడ్డిఅండ్‌రెడ్డి కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి శ్రీనివాసులు రెడ్డి రెండ్రోజుల క్రితం తిరుపతి వెళ్లారు. దొంగలు సదరు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలున్న 50 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి చోరీ చేశారని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వన్‌టౌన్ సీఐ మహేశ్వర్ తెలిపారు.

న్యాయవాదిపై దాడి కేసులో నిందితుడి అరెస్టు.. పుత్తూరు: సబ్‌కోర్టు ఆవరణలో శుక్రవారం తిరుపతికి చెందిన న్యాయవాది రాజశేఖర్‌పై.. దాడిచేసిన సాయిప్రసాద్‌రెడ్డిని అరెస్టు చేశామని సీఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. దాడికి వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

సారా స్వాధీనం.. కార్వేటినగరం: గోపిశెట్టిపల్లి హరిజనవాడలో దాడి నిర్వహించి ఐదు లీటర్ల సారా స్వాధీనం చేసుకుని నిందితురాలు అశ్వినిని అరెస్టు చేశామని ఎస్సై రమేష్ శనివారం తెలిపారు.

ఇల్లు దగ్ధం: రూ.5 లక్షల ఆస్తి నష్టం.. ఐరాల: పుల్లూరు పంచాయతీ మట్టపల్లెలో విద్యుదాఘాతంతో శనివారం ఇల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు.. మట్టపల్లెకు చెందిన పి.కేశవులు ఇంటిలో విద్యుదాఘాతం జరగడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించి వస్తువులు కాలి బూడిదయ్యాయి. మనవరాలి పెళ్లి కోసం తెచ్చిన పట్టుచీరలు, బంగారం, ఇతర పెళ్లి వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయని, సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విన్నవించారు.



(c) eenadu

పలమనేరు

•పలమనేరు •కుప్పం •పుంగనూరు

కుక్కలు.. పిక్కలు పీకుతున్నాయ్..!

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కుక్కకాటు ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో విద్యా సంస్థలు, రోడ్లపైన, బస్‌స్టేషన్లు, ఆసుపత్రి పరిసరాలు ఇలా ప్రతిచోటా శునకాలు సంచరిస్తున్నాయి. వీటిని కట్టడి చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకనైనా యంత్రాంగం కుక్కలను పట్టి ప్రజల ప్రాణాలను కాపాడతారని పట్టణ పౌరులు ఆశిస్తున్నారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పుంగనూరు కమిషనర్ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.



పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: అడవినాథునికుంట జడ్పీ ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల పరిసరాలు, గ్రామంలోని కాలువలను శుభ్రం చేయించినట్లు కార్యదర్శి బసవరాజ తెలిపారు. ఇటీవల పరిసరాల అపరిశుభ్రతపై 'ఈనాడు'లో 'మేమున్నాం.. మీకు తోడుగా'లో వార్త రావడంతో స్పందించి గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

స్పందనకు వందనం

కాలువలు శుభ్రం

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని కిట్టన్నమిషన్ వీధిలో మురుగు కాలువలను మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేశారు. కాలువలు అపరిశుభ్రంగా ఉండటంతో 'ఈనాడు'లో 'మేమున్నాం మీకు తోడుగా'లో వార్త ప్రచురితమైంది. దీంతో అధికారులు ఆ మేరకు స్పందించారు.

రాంపల్లెలో తీరిన నీటి సమస్య

సోమల, న్యూస్‌టుడే: మండలంలోని రాంపల్లెలో బోరు మరమ్మతుకు గురికావడంతో సమస్యపై ఈనాడు వార్త రావడంతో స్పందించిన సర్పంచి కోదండరాజు, ఇన్‌ఛార్జి కార్యదర్శి మునికుమార్ బోరు మోటారుకు మరమ్మతు చేయించారు. ✦ నంజంపేట పంచాయతీ దిగువ వీధిలో వీధిదీపాలు వెలగడం లేదని వార్త రావడంతో కార్యదర్శి మునికుమార్ కొత్త దీపాలు ఏర్పాటు చేయించారు.✦ సోమల-నంజంపేట మార్గంలో జీడిరేవులవంక సమీపంలో విద్యుత్తు స్తంభానికి అల్లుకున్న తీగలు తొలగించారు.

బకాయిలు.. భరించాల్సిందేనా..!

వ లమనేరు: విద్యుత్తు శాఖ క్రమం తప్పకుండా ప్రజలకు విద్యుత్తు సరఫరా ఇవ్వాలంటే బిల్లులు వసూలు కావాలి. ప్రతి నెలా సిబ్బంది జీతాలు పోను మిగిలిన మొత్తంతో జెన్‌కో, ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీల నుంచి కరెంటు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రతినెలా క్రమం తప్పకుండా చేయాల్సిన ప్రక్రియ. విద్యుత్తు వాడుకుని బిల్లులు చెల్లించే క్రమంలో ప్రజలైతే కచ్చితంగా వ్యవహరిస్తున్నారు. బిల్లు చెల్లించని క్రమంలో రూ.50 నుంచి రూ.100 జరిమానా విధిస్తున్నారు. కానీ ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం ఈ నిబంధనలు వర్తించడం లేదు. రూ.కోట్లు బకాయిలు పెట్టేసి ప్రభుత్వ కార్యాలయాలు కాలయాపన చేస్తున్నాయి. పలమనేరు విద్యుత్తు రెవెన్యూ సబ్‌డివిజన్ పరిధిలోని పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లె, వి.కోట, పెద్దపంజాణి మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల నుంచి సక్రమంగా బిల్లులు వసూలు కావడం లేదు. సబ్ డివిజన్ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి నెలకు సుమారు రూ.57 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇక ప్రైవేటు వినియోగదారులు ప్రతినెలా రూ.2.4 కోట్లు చెల్లిస్తున్నారు.

నోటీసులు పంపుతున్నాం

బిల్లులు చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు ఇస్తున్నాం. బకాయిలు వసూలు చేసేందుకు కృషి చేస్తాం.

- శ్రీనివాసరావు, ఏఏవో, విద్యుత్తు రెవెన్యూ సబ్ డివిజన్(పలమనేరు)

పంచాయతీలు రూ.53 కోట్లు

మిగిలిన అన్ని శాఖలు కలిపి రూ. 2 కోట్లు

నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాల వారీగా బకాయిల వివరాలిలా (రూ.లక్షల్లో)..

మార్కెటింగ్ శాఖ	16
వెటర్నరీ విభాగం	6
బీసీ సంక్షేమశాఖ	6
విద్యాశాఖ	82
హెల్త్ విభాగం	16
పోలీసు, అగ్నిమాపక కేంద్రాలు	4
పంచాయతీరాజ్	43
రెవెన్యూ	11

నేడు ఉచిత నేత్ర వైద్య శిబిరం

బైరెడ్డిపల్లె: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం మిషన్ ఫర్ విజన్ ట్రస్టు, ఆరోగ్య సేవా సంస్థ సాకారంతో చెన్నై శంకర్ నేత్రాలయ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధి శ్రీనివాసులు శనివారం తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
పలమనేరు: 80085 74580
కుప్పం పట్టణం: 80085 73490
పుంగనూరు: 80085 74622

శాంతిపురం, న్యూస్‌టుడే: సమస్య: శాంతిపురంలోని పాలారు నది పాత వంతెన రహదారి పక్కన వ్యర్థాలు పేరుకుపోయాయి. అసౌకర్యం ఎదురవుతోంది.
- సుందర్, శాంతిపురం

సమాధానం: వ్యర్థాలు తొలగిస్తాం.
- ఈశ్వరన్, డిప్యూటీ ఎంపీడీవో

పలమనేరు, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని అయ్యాకణ్ణువీధిలో కాలువలను శుభ్రం చేయాలి.
- మురళి, పలమనేరు

సమాధానం: సిబ్బందిని పంపి కాలువలు శుభ్రం చేయిస్తాం. - ఎన్వీరమణారెడ్డి, కమిషనర్

పుంగనూరు, న్యూస్‌టుడే: సమస్య: పట్టణంలోని మదనపల్లె రోడ్డు, హిదాయత్‌నగర్, మంగళం కాలనీల్లో పలు చోట్ల వీధిదీపాలు వెలగడం లేదు. - ఇనాయ్‌తుల్లా

సమాధానం: సమస్య పరిశీలించి వెలగని దీపాలను గుర్తించి వీధిదీపాలకు మరమ్మతు చేస్తాం.
- మహేష్, డీఈఈ

సమస్య: పట్టణంలోని రహ్మత్‌నగర్, చంగళాపురం రోడ్డు, గోకుల్‌వీధిలో చెత్తకుప్పలు, పచ్చికతో నిండిన కాలువలు దర్శనమిస్తున్నాయి. - రమేష్

సమాధానం: కాలనీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల చేపడతాం. - మునివెంకటప్ప, శానిటరీ ఇన్‌స్పెక్టరు

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: సమస్య: నల్లగుట్లపల్లెతండాలో నీరు సరఫరా కావడం లేదు.
- శ్రీనివాసులు నాయక్, నల్లగుట్లపల్లెతండా

సమాధానం: నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటాం.
- చందన, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్

పర్యటన ఏర్పాట్ల పరిశీలన

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్‌కుమార్

పలమనేరు, న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ సుమిత్‌కుమార్ శనివారం పరిశీలించారు. మండలంలోని ముసలిమడుగులోని కుంకీ ఏనుగుల శిబిరాన్ని సందర్శించారు. జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బరాజు, పలమనేరు ఆర్డీవో భవాని ఇతర విభాగాల అధికారులతో పర్యటనకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. పవన్‌కల్యాణ్ ఆదివారం పెంగరగుంట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముసలిమడుగుకు చేరుకుని కుంకీ ఏనుగుల శిబిరాన్ని సందర్శించనున్నారు.

క్రీడలతో ఉత్సాహం

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న చల్లా బాబు

రొంపిచెర్ల, న్యూస్‌టుడే: క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని పుంగనూరు తెదేపా ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం రొంపిచెర్ల బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్థానిక యువకులు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. నిర్వాహకులు రౌనాక్, షబ్బీర్, ఆజామ్, నాయకులు రమణ, ఇమ్రాన్‌ఖాన్ పాల్గొన్నారు.

రామకుప్పంలో.. శాంతిపురంలో.. మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్..

సీఎం శంకుస్థాపన.. జనం వీక్షణ

✦ జైబాబు.. జైజై బాబు అంటూ నినాదాలు

శాంతిపురం, కుప్పం పట్టణం, గుడుపల్లె, రామకుప్పం, న్యూస్‌టుడే: కుప్పం నియోజకవర్గం పరిధిలో ఏడు పరిశ్రమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. గుడుపల్లె బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ తెరలపై దృశ్యాలను ప్రజలు వీక్షించారు. జైబాబు.. జైజైబాబు అంటూ ప్రజలు నినాదాలు వినిపించారు. * వలసల కట్టడికే ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలు స్థాపిస్తున్నట్లు గ్రంథాలయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ మునస్వామి, తెదేపా మండల అధ్యక్షుడు వెంకటరమణ పేర్కొన్నారు.

పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే కుప్పం ప్రాంతంలో 16 పరిశ్రమలు వచ్చాయని.. దీంతో ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. కుప్పానికి హంద్రీ-నీవా ద్వారా నీరు ఇవ్వడంతో భూగర్భ జలాలు అభివృద్ధి చెందడంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ సంస్థలు వస్తున్నాయన్నారు.

శ్రీఓబులేశ్వరస్వామి ఆలయంలో పూజలు

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: మురారిపల్లెలో వెలసిన శ్రీఓబులేశ్వరస్వామి ఆలయంలో కార్తికమాసం శనివారం సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అర్చకులు తిప్పాచార్యులు స్వామివారికి పంచామృతాభిషేకం, పుష్పాలంకరణతో అర్చనలు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో సంకటహర చతుర్థి

పుంగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని సంతగేటులో వినాయకస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో సంకటహరచతుర్థి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు చేశారు.

ఎక్స్‌ప్రెస్ హైవేను అనుసంధానం చేయాలి

ఎమ్మెల్యేకు అవార్డు చూపుతున్న పీపీఎస్ నాయకులు

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణానికి ఎక్స్‌ప్రెస్ హైవే మార్గాన్ని అనుసంధానం చేయించాలని పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని కోరారు. శనివారం వారు ఎమ్మెల్యేను కలిసి విజ్ఞప్తి చేశారు. పట్టణానికి రైలు మార్గం లేనందున ఇతర నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత ఇబ్బంది పడుతోందన్నారు. నిత్యం ఇక్కడి నుంచి చెన్నై, బెంగళూరు నగరాలకు విద్య, ఉపాధి, వ్యాపార నిమిత్తం ప్రజలు వెళ్తున్నారని.. ఎక్స్‌ప్రెస్ హైవేను పట్టణానికి అనుసంధానం చేయించాలన్నారు. సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి ప్రభుత్వం ఇటీవల స్వచ్ఛాంధ్ర సేవ అవార్డును ఇచ్చినందుకు ఎమ్మెల్యే వారిని అభినందించారు. సమితి అధ్యక్షుడు నరసింహులు, సభ్యులు నారాయణ, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అండర్-17 ఫుట్‌బాల్ జట్ల ఎంపిక

ఎంపికైన జిల్లా జట్టులోని ఆటగాళ్లు

పలమనేరు, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్-17 జిల్లాస్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక చేపట్టారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఆటగాళ్లు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని ప్రధానోపాధ్యాయుడు జ్యోతిప్రసాద్ తెలిపారు. ఎంపికైన ఆటగాళ్లు ఈ నెల 28న గుంటూరులో జరిగే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

తుప్పు పడుతున్నా పట్టించుకోరా..?

పుంగనూరులోని పశు వైద్యశాల ఆవరణలో ఉంచిన ఈ-ఆటో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ అధ్వానంగా మారింది. తుప్పు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. కొందరు వాహనంలోని పరికరాలను తీసుకెళ్తున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించి వాటిని అక్కడి నుంచి తొలగించాల్సి ఉంది.- న్యూస్‌టుడే, పుంగనూరు

విద్యుత్తు స్తంభం.. కారాదు ప్రమాదం

సోమల మండలంలోని నంజంపేట దిగువ వీధిలోని మూడు వీధుల కూడలిలో ఉన్న విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా మారింది. గట్టిగా గాలి వీస్తే కింద పడేలా ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్తుశాఖ అధికారులు స్పందించి కొత్త విద్యుత్తు స్తంభం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, సోమల

ఏళ్లుగా ఆక్రమణలో షెడ్లు

స్థానిక ఏఎంసీ ఆవరణలో పశువుల సంతకు వచ్చే మూగజీవాలు సేదతీరడానికి ఏర్పాటు చేసిన షెడ్లు కొన్నేళ్లుగా ఆక్రమణదారుల ఆధీనంలోనే ఉన్నాయి. పశువులను సంతకు తీసుకొచ్చే ఇతర రైతులకు షెడ్లను ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. ఇటు రైతులకు ఉపయోగపడక.. అటు ఏఎంసీకి ఆదాయం రాక నిరుపయోగంగా మారాయి. ఏఎంసీ అధికారులు స్పందించి వాటిని స్వాధీనం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. - పుంగనూరు, న్యూస్‌టుడే

గొయ్యి పూడ్చండి సారూ

పుంగనూరు-తిరుపతి ప్రధాన రహదారిలో చదళ్ల బస్‌స్టాప్ వద్ద ఏర్పడ్డ గొయ్యిని పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు. బోయకొండ, చౌడేపల్లె, పుంగనూరుకు వెళ్లే మార్గాలకు కూడలిగా ఉన్న ఈ బస్‌స్టాప్‌లో రోడ్డు గోతులమయమై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి గొయ్యిని పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు. - పుంగనూరు, న్యూస్‌టుడే

నిర్మాణం నిలిచె.. మొక్కలు మొలిచె

శాంతిపురం మండలం మఠం పంచాయతీ కేంద్రంలో రైతు సేవా భవనం నిర్మాణం అర్ధంతరంగా మారింది. వైకాపా పాలనలో ఆర్భాటంగా చేపట్టిన భవనం పనులు నిధుల కొరత వల్ల పూర్తికి నోచుకోలేదు. చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో విష సర్పాలకు ఆవాసంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, శాంతిపురం

నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక 132-కేవీ సబ్‌స్టేషన్ మరమ్మతులో భాగంగా ఆదివారం ఉదయం 6 నుంచి 10 వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని రెస్కో ఎండీ సోమశేఖర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కుప్పం పట్టణం, మండలం, గుడుపల్లె మండలాల్లో సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

కనకదాస చూపిన మార్గం శ్రేష్ఠం

పలమనేరు, న్యూస్‌టుడే: కనకదాస చూపిన మార్గంలో ప్రజలు నడవటం ఎంతో శ్రేష్ఠమని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో కనకదాస జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనకదాస చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యంగౌడు, నాయకులు సోమశేఖరగౌడు, బత్తిగౌడు, నాగభూషణం, ఈశ్వరగౌడు పాల్గొన్నారు.

నేత్ర శిబిరం.. పుంగనూరు: స్థానిక బీఎంఎస్ క్లబ్ ఆవరణలో ఆదివారం ఉచిత నేత్రవైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు బాలసుబ్రహ్మణ్యం, రఘుపతిరెడ్డి శనివారం తెలిపారు.

బస్సుపాస్‌లు చెల్లక.. విద్యార్థుల ఇంటిబాట

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సుల్లో పాస్‌లు చెల్లకపోవడంతో పలు ప్రాంతాల విద్యార్థులు శనివారం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సెలవు రోజుల్లో విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో రాయితీ పాస్‌లు చెల్లవు. జిల్లా విద్యాశాఖ రెండో శనివారం పాఠశాలలు పనిచేయాలని ఆదేశించడంతో విద్యార్థులు బస్సుల్లో బడికి బయల్దేరారు. కమ్మనపల్లె ఆదర్శ పాఠశాలకు వి.కోట, పలమనేరు నుంచి విద్యార్థులు వస్తుంటారు. రోజువారీ బస్సెక్కిన విద్యార్థులతో కండక్టర్లు పాస్‌లు చెల్లవని చెప్పడంతో టికెట్ తీసుకోవడానికి డబ్బులు లేక కొందరు బస్సు దిగి ఇళ్లకు వెళ్లిపోయారు. కొందరు స్నేహితుల వద్ద టికెట్‌కు డబ్బు తీసుకున్నారు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా రెండో శనివారం పాఠశాలలు పనిచేయనుండటంతో ఆర్టీసీ బస్సుల్లో పాస్‌లు చెల్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

నిలువ నీడలేదు.. సమయానికి బస్సులు రావు

పుంగనూరు మండల పరిధి మేలుందొడ్డి, మాగాండ్లపల్లె, వనమలదిన్నె పంచాయతీలు, అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం వైపు గ్రామాల నుంచి పట్టణంలోని జడ్పీ బాలికల, బసవరాజ ప్రభుత్వ ఉన్నత, జూనియర్ బాలుర, ప్రభుత్వ బాలికల కళాశాలలకు విద్యార్థులు నిత్యం వస్తుంటారు. వీరు వెళ్లేందుకు నేటికీ కొన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేకపోగా మరికొన్ని గ్రామీణ ప్రాంతాలకు బస్సులు సమయానికి రావడం లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక సంఖ్యలో విద్యార్థులు పట్టణంలోని ఎన్ఎస్ పేట ట్యాంక్ బండ్‌పై ఎండకు, గాలికి, వానకు ఇబ్బంది పడుతూ బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. ఇక్కడ బస్‌షెల్టర్ ఏర్పాటు చేసి విద్యార్థుల సౌకర్యార్థం గ్రామాలకు బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.

- న్యూస్‌టుడే, పుంగనూరు గ్రామీణ

గృహ సంపర్క్ అభియాన్ జయప్రదం చేద్దాం

కరపత్రాలు విడుదల చేస్తున్న ఆర్ఎస్ఎస్ సభ్యులు

పుంగనూరు, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో ఈ నెల 28 వరకు నిర్వహించే గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఆర్ఎస్ఎస్ నాయకుడు త్రిమూర్తిరెడ్డి కోరారు. శనివారం కొత్తఇండ్లలోని షిర్డీసాయి ధ్యాన మండపంలో కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, మణి, మునస్వామి, నాగరాజ, రెడ్డెప్ప పాల్గొన్నారు.

జూదరుల అరెస్టు

పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: మండలంలోని చదళ్ల గ్రామ సమీపంలో జూదమాడుతున్న వారిని శనివారం అరెస్టు చేసి వారి నుంచి రూ.18,340 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.

అడవిపిల్లి దాడిలో మేక మృతి

కల్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని గొల్లపల్లెలో వెంకటప్ప తన 25 మేకలను శుక్రవారం గ్రామ సమీపంలో మేపేందుకు తీసుకెళ్లారు.. రాత్రి ఇంటికి 24 మేకలు మాత్రమే రాగా.. తప్పిపోయిన మేకను వెతికేందుకు వెంకటప్ప శనివారం ఉదయం వెళ్లారు. మామిడితోపు సమీపంలో మేక కళేబరం ఉండటం గమనించి చిరుత దాడి చేసినట్లు స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్‌బీవో షఫీ అక్కడికి చేరుకుని కళేబరాన్ని పరిశీలించారు. పెద్దఅడవిపిల్లి దాడిలో మేక మృతి చెంది ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

పంటలపై ఆగని ఏనుగుల దాడులు

కల్లూరు, న్యూస్‌టుడే: మండలంలోని పంటలపై ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి మిట్టమీదరాచపల్లె, గండోళ్లపల్లె, కమ్మపల్లె పంచాయతీకి చెందిన గోపాల్, రవికుమార్, అమరనాథరెడ్డి, సుధాకర్, రెడ్డెప్ప రెడ్డి, శాంతమూర్తిరెడ్డి, బసవయ్య, మోహన, ఎల్‌వీఎస్ నాయుడులకు చెందిన టమాటా, మామిడి చెట్లను ఏనుగు నాశనం చేశాయి.

ఉపాధి పరిశ్రమించి..!

పలార్లపల్లె వద్ద అలీప్ పరిశ్రమ ఏర్పాటు పనులు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పం నియోజకవర్గంలో 241 ఎకరాల్లో రూ.2,203.5 కోట్లతో ఏడు పరిశ్రమల శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా శనివారం ప్రారంభించారు. హిండాల్కో, శ్రీజ డెయిరీ, ఏస్ ఇంటర్నేషనల్, ఎవీఎఫ్‌బీ సోయా, మదర్ డెయిరీ, ఈ-రాయిస్, అలీప్ పరిశ్రమల శంకుస్థాపన కార్యక్రమం శనివారం జరిగింది. స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లో..

మిల్లెట్ వ్యాపారం..

ఆరోగ్యకరమైన జీవితానికి ఆహారం ఎంతో అవసరం. ఇందుకు సిరి ధాన్యాలతో తయారు చేసే మిల్లెట్ వ్యాపారం చేయాలని అనుకుంటున్నా. అలీప్ ద్వారా శిక్షణ పొంది, వారి సలహా మేరకు మిల్లెట్ వ్యాపారం కోసం ప్రాజెక్టు తయారు చేశా.

- లేఖన, రాజీవ్ కాలనీ, కుప్పం

పుట్టగొడుగుల పెంపకం..

అలీప్ ద్వారా పుట్టగొడుగుల పెంపకం, వాటిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు శిక్షణ పొందా. రూ.50 లక్షల విలువైన యూనిట్ కోసం బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు అలీప్ సహకారాన్ని అందిస్తోంది. ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుంది.- స్వాతి, పెద్దగోపనపల్లె, కుప్పం

చాక్లెట్స్, ఐస్‌క్రీమ్ తయారీ..

కాయకూరలు, డ్రైఫ్రూట్స్ ప్యాకింగ్, చాక్లెట్లు, ఐస్‌క్రీమ్ తయారీపై శిక్షణ పొందా. శిక్షణ ద్వారా పూర్తిగా అవగాహన వచ్చింది. పరిశ్రమను నెలకొల్పేందుకు అవసరమైన ప్రాజెక్టును తయారు చేసుకున్నా. త్వరలో సొంత పరిశ్రమ స్థాపిస్తా.

- గాయత్రి, అమరావతి కాలనీ, కుప్పం

రైలు ఢీకొని యువకుడి దుర్మరణం

రాకేష్ (పాతచిత్రం)

గుడుపల్లె, న్యూస్‌టుడే: రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన గుడుపల్లె రైల్వేస్టేషన్‌లో శనివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. గుడుపల్లె రైల్వేస్టేషన్ సమీపంలో రాకేష్(27) నివాసముంటున్నారు. రాకేష్ వేకువజామున సమీప చెరువులో కాలకృత్యాలకు వెళ్లి వస్తుండగా.. పట్టాలు దాటే సమయంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొంది. కీమెన్ సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో శివశంకర్ తెలిపారు.

(c) eenadu

నృత్యం.. అభినయం

జోరు.. హుషారు

నృత్యాలు చేస్తున్న వైద్య విద్యార్థినులు

సంప్రదాయ నృత్యాలు.. పాశ్చాత్య స్టెప్పులు.. పాటలు.. ఆటలతో వైద్య విద్యార్థులు సందడి చేశారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో 'ఫ్రెషర్స్ డేను 'ఆరోహ-25' వేడుకలు శనివారం ఆర్ఎంసీ ఆడిటోరియంలో ఉత్సాహంగా సాగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డా.జి.రఘునందన్ హాజరై మాట్లాడుతూ 'స్మార్ట్ డాక్టర్‌గా కాదు.. మంచి వైద్యుడిగా గుర్తింపు పొందాలి.. అప్పుడే వైద్య వృత్తికి సాకారం చేకూరుతుంది' అని పేర్కొన్నారు. ఆర్ఎంసీ కళాశాలకు రాష్ట్రంలోనే ఘనమైన చరిత్ర ఉందని, దానిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. పూర్వ డీఎంఈ డా.డీఎస్‌వీఎల్ నరసింహం, కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ.విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలు, విద్య, ఇతర అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. **- న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్(కాకినాడ)**

శబరిమలకు 9 ప్రత్యేక రైళ్లు

సాంబమూర్తినగర్(కాకినాడ): శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం కాకినాడ టౌన్ నుంచి కొట్టాయంకు 9 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 17న కాకినాడ టౌన్-కొట్టాయం(07109)కు ఒక రైలు, డిసెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో, జనవరి 5, 12, 19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. కొట్టాయం నుంచి కాకినాడ టౌన్(07110)కు నవంబరు 18న, డిసెంబరు 9, 16, 23, 30, జనవరి 6, 13, 20 తేదీల్లో నడుస్తాయని పేర్కొన్నారు.

ఆసుపత్రిలో ఏం జరుగుతోంది..?

సేవలు తీసికట్టుగా మారడంపై రోగుల్లో అసంతృప్తి

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్/పట్టణం

జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యసేవలు తీసికట్టుగా మారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు తనిఖీలు చేసి లోపాలు గుర్తించి హెచ్చరించినా పరిస్థితిలో మార్పురాకపోవడం గమనార్హం. ఇటీవల సమీక్ష సందర్భంగా ఈ ఆసుపత్రిలో వైద్యసేవలపై కలెక్టర్ మహేష్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు నమ్మకం కలిగించేలా సేవలు అందించాలని నిర్దేశం చేశారు.

గణాంకాలు ఇలా..
- రోజూ ఓపీ: 60–80
- నెలకు ప్రసవాలు: 100–120
- వైద్యులు: 24
- ఖాళీలు: 4
- పడకల సంఖ్య 100
- అందుబాటులో వార్డులు: 2
- అవసరమైనవి 4

గత ప్రభుత్వం నిర్లక్ష్యం..

ఆసుపత్రిలో రెండో అంతస్తులో నాడు- నేడు పథకంలో ఆధునికీకరించాలని నిర్ణయించారు. 2022లో రూ.5.76 కోట్లతో పనులు ప్రారంభించారు. అప్పటి ప్రభుత్వం గుత్తేదారులకు సకాలంలో బిల్లులు మంజూరు చేయక పనులు నత్తనడకన సాగాయి. పూర్తయిన వార్డులకు సైతం గుత్తేదారుడు తాళాలు వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు దృష్టి సారించి నిధులు విడుదల చేయించడంతో పనులు జరిగాయి.

రెండో అంతస్తు వినియోగంలోకి రాకపోవడంతో నిరుపయోగంగా ఉన్న రోగుల బెడ్లు

అంతర్గత విభేదాలు..

సిబ్బంది మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు, పోలీసు కేసుల వరకు వెళ్లారు. స్థానిక నేతలు కలుగజేసుకుని సయోధ్య కుదిర్చినా పరిస్థితి అలాగానే ఉంది. దీని ప్రభావం రోగులకు అందించే సేవలపై పడుతోంది. ఉదయం 10 గంటల సమయంలో ఆసుపత్రికి వచ్చి హాజరు నమోదు చేసి తర్వాత సొంత ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఉన్నతాధికారులు తనిఖీలు చేసినా..

ఆసుపత్రిలో సెప్టెంబరులో ఆర్డీవో కె.మాధవి, అక్టోబరులో జేసీ నిశాంతి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ సమయంలో పలు లోపాలు వెలుగుచూశాయి. ఈ మేరకు నివేదిక అందజేశారు. పరిస్థితి మారకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా ఇక్కడ పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని రోగులు వాపోతున్నారు. దీనిపై సూపరింటెండెంట్ శంకరరావు మాట్లాడుతూ.. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. వైద్యులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటున్నారని, రెండో అంతస్తులో గదులు మరో నెలలో వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

సైన్సు చదివాం.. ఇక్కడ చూద్దాం..

● నదులు, చెరువుల నుంచి నీరు ఆవిరై మేఘాల్లోకి చేరి తిరిగి వర్షం రూపంలో భూమికి చేరుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందనేది దృశ్యరూపంలో చూస్తూ.. ఆ శబ్దాలు వింటే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. ఇది 'వాటర్ సైకిల్' ద్వారా మనం తెలుసుకోవచ్చు.

● వేర్వేరు ఎత్తుల్లో బంతులను కట్టినప్పుడు పాము ఆకారంలో ఎందుకు కదులుతాయి.. వాటి ఫ్రీక్వెన్సీ(పౌనఃపున్యం) ఎలా ఉంటుందో తెలుపుతుంది...

● ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉండే ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు.. సముద్రాలు ఎక్కడ ప్రమాద సంకేతంగా ఉన్నాయి.. ఆయా దేశాల్లో వాతావరణ పరిస్థితులు.. అన్నీ ఒక్కచోటే చూపుతుంది... 'క్లైమేట్ ఛేంజ్'...

సైన్సు పాఠంలో చదువుకున్న ఇలాంటి ఎన్నో అంశాలకు వేదికగా నిలిచి, అందరినీ అబ్బురపరుస్తోంది రాజమహేంద్రవరంలోని బొమ్మూరులో సైన్స్ సెంటర్. పిల్లలే కాకుండా పెద్దలూ ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మరెందుకు ఓ సారి చూసొద్దాం రండి.

ఆకట్టుకుంటున్న సైన్స్‌సెంటర్

సైన్సు సెంటర్‌లో ప్రయోగాలు చూస్తున్న విద్యార్థులు

ఎక్కడ: రాజమహేంద్రవరం శివారు బొమ్మూరు

ఏమిటి: సైన్స్ సెంటర్

ఏం ఉన్నాయి: గ్రీన్ పార్కులో జీవ, శాస్త్ర సాంకేతిక అంశాలు వివరిస్తూ ఏర్పాటు చేసిన 18 అంశాలు..

సందర్శన వేళలు: ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు

నిర్వహణ: ఆంధ్రప్రదేశ్ సేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్సెస్ (ఏపీసీఓఎస్‌టీ)

రుసుం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.25, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు రూ.40, పెద్దలకు రూ.50

విస్తీర్ణం: 5 ఎకరాలు

వ్యయం: రూ.15 కోట్లు

● పిల్లలు ఆడుకునేందుకు ఆవరణలో పార్కు, చిన్న మొక్కలు, మామిడి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

● విజ్ఞాన కేంద్రంలో రెండు అంతస్తుల్లో ఉన్న సైన్సు ప్రక్రియలు మొత్తం చూడటానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది.

సెలవు: ప్రతి సోమవారం

బృందంగా రావాలంటే: ఏదైనా పాఠశాల నుంచి విద్యార్థులు సందర్శించాలంటే ముందుగా సైన్సు సెంటర్‌లో అధికారుల అనుమతి తీసుకోవాలి. ఎంత మంది వస్తున్నారు, వారి పేర్లు జాబితా రూపంలో ఇవ్వాలి. వాటితో పాటు యాజమాన్యం చరవాణి సంఖ్య ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాచ్‌ల వారీగా వరుస క్రమంలో విద్యార్థులను పంపిస్తారు.

ఇలా చేరుకోవాలి...

బొమ్మూరు సైన్సు సెంటర్ రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 5 కి.మీ., రైల్వే స్టేషన్ నుంచి సుమారు 3 కి.మీ. దూరంలో ఉంది. ప్రత్యేకంగా బస్సులు లేవు. ఆటో, క్యాబ్ బుకింగ్ ద్వారా రాజవోలు రోడ్డులోని ఈ కేంద్రానికి చేరుకోవచ్చు. బొమ్మూరు సెంటర్‌కు వస్తే ఆటోలు అందుబాటులో ఉంటాయి. **- న్యూస్‌టుడే, బొమ్మూరు**

సిఫార్సులు.. దళారుల దందా

గదులు దొరక్క సామాన్య భక్తుల అగచాట్లు

న్యూస్‌టుడే, అన్నవరం

అన్నవరం దేవస్థానంలో వసతి గదులకు సిఫార్సుల సతాయింపు ఎక్కువైంది. కార్తిక మాసంతోపాటు వివాహ ముహూర్తాలు ఉండటంతో గదులకు డిమాండ్ అధికంగా ఉంది. ప్రముఖులు, ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి సిఫార్సుల లేఖలు అధికంగా వస్తుండటంతో గదులు సర్దుబాటు చేయలేక ఆ విభాగ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దళారుల దందా కూడా తోడవుతుండటంతో సామాన్య భక్తులు వసతి దొరక్క అగచాట్లు పడుతున్నారు. శనివారం రాత్రి కొండపై అధిక సంఖ్యలో వివాహాలు ఉండటంతో గదులు కేటాయించాలని సిఫార్సు లేఖలు, వాట్సాప్ మెసేజ్‌లు రాగా సుమారు 200 గదులు కేటాయించాల్సిన పరిస్థితి ఉందని సమాచారం.



భక్తుల రద్దీ

ఆదేశాలకే పరిమితం..

కార్తికంలో వ్రతాలు, దర్శనాలు, గదులకు సిఫారసు లేఖలను 5 రోజుల ముందుగా దేవస్థానానికి పంపాలి. వాట్సాప్, ఫోన్ ద్వారా వచ్చే మెసేజ్‌లకు గదులు కేటాయించడం లేదని అధికారులు చెప్పడం తప్ప పటిష్ఠంగా అమలు చేయలేకపోతున్నారు. కొందరైతే 5-10 గదులు కేటాయించాలని సిఫార్సు చేశారు. వారికి ఇవ్వకపోతే తమకు ఎటువంటి ఇబ్బంది వస్తుందోనన్న ఆందోళనలో ఆ విభాగ అధికారులు ఉన్నారు.

జనవరి.. లాహిరి లాహిరి

పడవ పోటీలకు ఏర్పాట్లు

పోటీలు నిర్వహించనున్న ప్రధాన కాలువ

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: నోరూరించే పూతరేకులు, ఎగిసిపడే లొల్లలాకుల జలపాతాలు, గలగల పారే పంట కాలువలు, కొబ్బరి చెట్లు పచ్చని చేల సోయగాల మధ్య సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. దీనికి ఆత్రేయపురం వేదిక కానుంది. ఈత, ముగ్గులు, పతంగుల పోటీలు నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రత్యేక దృష్టి సారించారు. పడవ పోటీల్లో పూర్వపు గోదావరి జిల్లాలతో పాటు అనంతపురం, విశాఖపట్టణం, కృష్ణా తదితర జిల్లాలకు చెందిన జట్లు తలపడనున్నాయి. స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి క్రీడాకారులు సత్తా చాటనున్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు, చిన్నారులు, యువకులకు గాలిపటాల పోటీలు నిర్వహించనున్నారు. సంబరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. దీని కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

తీరంలో తిరిగేద్దాం



అంతర్వేది సముద్రతీరంలో కనిపించిన ఏటీవీఎస్ వాహనాలివి. అలా తీర హాయలు తిలకిస్తూ ఇసుకలో ఈ బండిపై చక్కర్లు కొట్టేద్దామనుకునే సందర్శకుల కోసం స్థానిక యువత వీటిని అందుబాటులోకి తెచ్చారు. తద్వారా తమకు ఉపాధి సైతం దొరుకుతుందన్నారు. **-న్యూస్‌టుడే, అంతర్వేది**

విలేకరులు / సబ్ ఎడిటర్ యాడ్ డిజైనర్ కావలెను

కాకినాడ కేంద్రంగా అతి త్వరలో వెలువడనున్న "కోకనాడ న్యూస్ ఎక్స్‌ప్రెస్" స్థానిక దినపత్రికలో పనిచేయుటకు

విలేకరులు, సబ్ ఎడిటర్, డి.టి.పి. ఆపరేటర్, యాడ్ డిజైనర్, రిసెప్షనిస్ట్ (కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి), ఆఫీస్ బాయ్ కావలెను

అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

ఆసక్తి కలిగిన వారు బయోడేటాతో ది.12-11-2025 బుధవారం ఉ॥ 10 గంటల నుండి మ॥ 1 గంట లోపు నేరుగా ఈ క్రింది అడ్రస్‌లో సంప్రదించవలెను.

విలేకరులు కావలసిన కేంద్రాలు:
○ కాకినాడ సిటీ ○ కాకినాడ రూరల్ ○ పిఠాపురం
○ పెద్దాపురం ○ ప్రత్తిపాడు ○ జగ్గంపేట
○ తుని ○ రామచంద్రపురం ○ అనపర్తి

కోకనాడ న్యూస్ ఎక్స్‌ప్రెస్

డోర్ నెం.10-5-33, శ్రీరస్తు కన్వెన్షన్ ప్రక్కన, రామారావుపేట సూపర్ బజార్ వద్ద, నాగేశ్వరరావు వీధి, కాకినాడ.

Cont: 94949 11888, 90322 69999

సంఘానికి చేయూత

మండల స్థాయిలో జీఆర్‌పీల నియామకం

మహిళలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీని కోసం పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో జెండర్ రిసోర్స్ సెంటర్స్(జీఆర్‌సీ) కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో తొలి విడతలో రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లో వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

డిగ్రీ చదివిన సభ్యులు

స్వయం సహాయక మహిళా సంఘాల్లో సభ్యులే ఈ కేంద్రాల ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. డిగ్రీ ఉత్తీర్ణులను ఎంపిక చేసి జీఆర్‌పీలుగా నియమిస్తారు. వీరికి విజయవాడలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

ఏం చేస్తారంటే..

కేంద్రాలకు వచ్చే మహిళలకు లైంగిక, వరకట్న వేధింపులు, ఇతర సమస్యలపై కౌన్సెలింగ్ ఇస్తారు. అత్యవసర సమయాల్లో ఎవరిని సంప్రదించాలో చెప్పడం వంటి పనులు చేస్తారు.

ఏర్పాటు ఇలా..

ప్రతి సమాఖ్య నుంచి ఇద్దరు చొప్పున సభ్యులను ఎంపిక చేసి గ్రామ స్థాయి కమిటీలు నియమిస్తారు. ఈ కమిటీల నుంచి ముగ్గురు నుంచి అయిదుగురు సభ్యులతో మండల కమిటీని ఎంపిక చేస్తారు. వీరే జీఆర్‌సీల ప్రతినిధులుగా కొనసాగుతారు. మండల కమిటీ వారానికి ఒక సారి సమావేశమై గ్రామ కమిటీల ద్వారా గుర్తించిన ఆర్థిక, సామాజిక, చట్టపరమైన సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తారు. ఒక్కో కేంద్రానికి రూ.5 లక్షల చొప్పున కేటాయిస్తారు. డీఆర్‌డీఏ పీడీ జయచంద్ర గాంధీ మాట్లాడుతూ ఈ నెల 24న అధికారికంగా ప్రారంభిస్తామన్నారు.

- న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్

సైబరాసురులకు వేద్దాం ముకుతాడు!

- కేంద్రాన్ని మెప్పించిన జేఎన్టీయూకే పరిశోధన
- ఏఐ ప్రాజెక్టు తయారీకి నిధుల మంజూరు

ఈనాడు, కాకినాడ: దేశంలో ఏటా రూ.వేల కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. కట్టడి చేయడం పోలీసు వ్యవస్థకు సవాల్‌గా మారుతోంది. ఫిర్యాదు ఆలస్యమైనా, సకాలంలో స్పందించేవారు లేకున్నా పోయిన సొమ్ము రికవరీ కష్టమే. దీనికి పరిష్కారంగా కాకినాడ జేఎన్టీయూ కంప్యూటర్ సైన్స్ ఆచార్యులు కృత్రిమ మేధతో (ఏఐ) ఆటోమేటిక్‌గా స్పందించే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టు కోసం ఓ పరిశోధన పత్రాన్ని పంపించగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ సంతృప్తి వ్యక్తంచేసింది. పూర్తిస్థాయిలో రూపకల్పన చేయడానికి జేఎన్టీయూకి రూ.2.81 కోట్లు మంజూరు చేసింది. ఈ కృత్రిమ మేధ ఆధారిత ప్రాజెక్టును రెండేళ్లలో తయారుచేయనున్నారు.

2,400 ప్రాజెక్టులతో పోటీపడి..

దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కంప్యూటర్ రెస్పాన్స్ టీం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. డిజిటల్ ఇండియా ద్వారా సైబర్ నేరాల నియంత్రణకు ప్రాజెక్టులను ఇది ఆహ్వానించింది. ఉన్నత విద్య, పరిశోధన సంస్థల నుంచి 2,400 ప్రాజెక్టులు వచ్చాయి. వాటిలో 13 ఎంపిక చేయగా అందులో జేఎన్టీయూ కాకినాడ నుంచి 'ఏఐ డ్రైవెన్ సొల్యూషన్స్ ఫర్ ఆటోమేషన్ ఆఫ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ రెమిడియేషన్' పేరుతో పంపిన ప్రాజెక్టు ఒకటి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో జేఎన్టీయూకే ఒక్కటే ఎంపికైంది.

ఏమిటీ ప్రాజెక్టు ఉద్దేశం
- సైబర్ ముప్పును ముందే గుర్తిస్తుంది
- ఈ నేరాల నివారణలో ఆటోమేషన్
- దేశీయ డిజిటల్ భద్రతా వ్యవస్థల బలోపేతం

జేఎన్టీయూలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్

ప్రత్యేక కమిటీ

ప్రాజెక్టుకు జేఎన్టీయూకే కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడు ఏఎస్ఎన్ చక్రవర్తి ప్రధాన పరిశోధకుడిగా, డా.టి.శివరామకృష్ణ సహ పరిశోధకుడిగా వ్యవహరిస్తారు. మరో ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులు, అయిదుగురు సాఫ్ట్‌వేర్ నిపుణులు ఉంటారు.

● ఇలాంటి ప్రాజెక్టులు జేఎన్టీయూకేకు రావడం వల్ల విద్యార్థులు పరిశోధన వైపు దృష్టిసారించడానికి అవకాశం ఉంటుంది **-సీఎస్ఆర్‌కే ప్రసాద్, వీసీ**

APEX HOSPITALS

అధునాతనమైన రోబోటిక్ సర్జరీలు

హెర్నియా గాల్‌బ్లాడర్ గర్భాశయం బేరియాట్రిక్

ప్రయోజనాలు: తక్కువ నొప్పి | తక్కువ రక్తస్రావం | త్వరితంగా కోలుకోవడం

సంప్రదించండి

Dr. Nitin Rimmalapudi, M.S

Robotic & Advanced Laparoscopic Surgeon

ప్రకాష్ నగర్, రాజమండ్రి. 93922 92200

ఆ చిన్నారి ఊపిరి తీసిందెవరు?

పదిమందికి పైగా విచారణ.. ముగ్గురిపై అనుమానం

ఈనాడు, అమలాపురం; న్యూస్‌టుడే, రామచంద్రపురం: రామచంద్రపురంలో ఈనెల 4న సంచలనం రేపిన చిన్నారి చిర్రా రంజిత(10)(హనీ) మృతి కేసు ఓ కొలిక్కి వస్తోంది. తొలుత ఆత్మహత్యగా భావించినప్పటికీ ఇది కచ్చితంగా హత్యేనని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తంచేశారు. ఈ మేరకు నిందితులను పట్టుకోవాలని ఆందోళనలు నిర్వహించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. హత్య కోణంలోనే పరిశోధించిన వారు ఆ కుటుంబం అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని కుమారుడితో పాటు, కుటుంబసభ్యులు, ఆ ఇంటికి తరచూ వచ్చి వెళ్లేవారితో కలిపి దాదాపు 10 మందిని విచారించారు. వీరిలో ముగ్గురి పాత్రపై అనుమానం వ్యక్తంచేసి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఒక యూట్యూబర్, అతని స్నేహితులిద్దరు ఉన్నట్లు సమాచారం. దాదాపు మూడు రోజులుగా వీరిని విచారిస్తున్నట్లు వినవస్తోంది. ఆ విషయాలేవీ బయటకు రాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు రావాల్సి ఉందని వారు చెబుతున్నారు. రెండురోజుల్లో వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ రఘువీర్ తెలిపారు. పట్టణంలో సంచలనం రేకెత్తించిన ఈ కేసు చిక్కుముడి ఎట్టకేలకు వీడనుంది.

చులకనైపోయానని చంపించేశాడు..!

శ్రీనివాస్ హత్యకేసులో నిందితుల అరెస్ట్

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: సంచలనం రేపిన కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీనివాస్(37) హత్యకేసులో రౌడీషీటర్ గంగుమళ్ల కాసుబాబుతో సహా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఎస్పీ రాహుల్‌మీనా విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

కాసుబాబును కంచిపల్లి శ్రీనివాస్ దూషించిట్లుగా అక్టోబరు 25కు కొద్దిరోజుల ముందు ఆడియో రికార్డు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేసింది. అప్పటికే అప్పులపాలై, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కాసుబాబుకు ఈ పరిణామం పుండుపై కారం చల్లినట్లయింది. అందరిలో చులకన అయిపోయానని భావించాడు. అతడిని హత్యచేసి తన ఉనికి చాటుకోవాలని భావించి హత్యకు పథకం పన్నాడు. కుమారుడు అడబాల శంకర్, అనుచరులు సలాది రాంబాబు, భాస్కర్ల ప్రసాద్‌తో చర్చించి వారితో పాటు మరికొందరి సహకారంతో హత్య చేయించాడు. అక్టోబరు 25న ఓ కారును అద్దెకు తీసుకుని అంబాజీపేట మండలం వక్కలంక తీసుకెళ్లి రాత్రి 11 గంటలకు మద్యం తాగుతూ ఒక్కసారిగా శ్రీనివాస్‌పై కత్తితో దాడి చేసి చంపేశారు. మృతదేహాన్ని వీడియో కాల్ ద్వారా కాసుబాబుకు చూపించారు. తర్వాత గోదావరిలో పడేసి పరారయ్యారు.

ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతున్న ఎస్పీ రాహుల్‌మీనా, పక్కన డీఎస్పీ ప్రసాద్, పోలీస్ అధికారులు, వెనుక 8 మంది నిందితులు

నిందితులు వీరే..!

హత్యతో ప్రత్యక్ష సంబంధం ఉన్న రౌడీషీటర్, ఏ1 గంగుమళ్ల షణ్ముకేశ్వరరావు(కాసుబాబు), అతని కుమారుడు ఏ2 అడబాల శంకర్, అమలాపురానికి చెందిన ఏ3 సలాది రాంబాబు (అప్పన్న), ఏ4 భాస్కర్ల ప్రసాద్‌తో పాటు కారు అద్దెకు ఇచ్చిన కరాటం నరేష్, ఆశ్రయం ఇచ్చిన యర్రంశెట్టి లింగయ్యనాయుడు, మోరం సత్య గంగామాణిక్యలరావు, మోరం వీరవెంకట సత్యశ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. అనుమానితుల్లో రావులపాలేనికి చెందిన అనిల్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి

Cell: 80085 97607

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80082 34669

ధన్యజీవికి అశ్రునివాళి



జననం: 13-09-1942

మరణం: 30-10-2025

కీ॥శే॥ నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి (పెద్దరెడ్డి) గారు

కాకినాడ

ప్రముఖ పారిశ్రామికవేత్త, చిన్నా పెద్ద అనే తారతమ్య భేదం లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచి మనిషి, అజాత శత్రువు, దేవాలయాల అభివృద్ధికి, ధార్మిక సేవాసంస్థలకు అండగా నిలబడి తమ సొంత నిధులను సమకూర్చి తోడ్పాటునందించిన "వితరణశీలి", కళాభిమాన పోషకులు, "కళాప్రియ" బిరుదాంకితులు, సౌమ్యులు, మహనీయులు, మా రైస్ మిల్లు రంగం అభివృద్ధికి కృషిచేసి తమ విలువైన సలహాలు, సూచనలు అందించిన మా అసోసియేషన్ పూర్వపు అధ్యక్షులు, మా "నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి (పెద్దరెడ్డి)" గారి మరణానికి చింతిస్తూ... వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సంతాపం తెల్పుతూ...

కాకినాడ ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కాకినాడ

అధ్యక్షులు: వయిట్ల రుద్రయ్య చౌదరి మరియు రైస్ మిల్లర్స్

పెద్దకార్యం: ఈరోజు అనగా ది. 09-11-2025 ఆదివారం, ఆనంద్ థియేటర్ వెనుక, కిరణ్ కంటి ఆసుపత్రి ప్రక్కన, పేర్రాజుపేట, కాకినాడలో జరుగును.

(c) eenadu

EENADU eClassifieds

BUSINESS SERVICES

శ్రీసాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారం ఏ బ్యాంక్/ ప్రైవేట్ సంస్థల నుండి అయిన విడిపించి అరోజు మార్కెట్ రేటుకి కొనబడును. స్పాట్‌క్యాష్ ✆9493338823

రాజమండ్రిలో 15 సం||రాల నుండి దిగ్విజయంగా నడుస్తున్న స్కూల్‌కు స్వల్ప పెట్టుబడితో పార్టనర్ షిప్ ఇవ్వబడును. Contact Cell: 85200 71186.

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA BONDS BUY & SALE
KAMESH
92 92 15 15 15

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ, ✆ 73862 01191.

ఆస్తి / వ్యాపారం / అచరణీయ ప్రాజెక్టులు/ NPA విడుదల/ అనారోగ్య యూనిట్లు & టేకోవర్ ROI 1 Cr. ఆపైన ఫ్లెక్సీ రుణాలు పొందండి. షరతులు వర్తించే ముందు చెల్లింపులు లేవు. 8111076733.

అన్ని రకముల లోన్స్ చేయించబడును నో CIBIL ప్రైవేట్ ఫైనాన్స్ ఇప్పించబడును. బంగారం విడిపించుకొనుటకు డబ్బులు ఇప్పించబడును. 96663 99944

HEALTH & CARE

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్
డా॥ ఎ.రామకృష్ణంనాయుడు
MD, DM (Rheumatology, NIMS, HYD)
15-11-2025న (శనివారం) 11 Am to 5 PM వరకు రాజమండ్రిలో ప్రైమ్ పాత్ ల్యాబ్స్, సిసిసి ఛానల్ ఎదురుగా, దానవాయిపేట వద్ద ఫోన్: 94929 41177
మరియు
16-11-2025న (ఆదివారం) కాకినాడలో సేఫ్ హాస్పిటల్ నందు 10 AM to 5 PM వరకు అందుబాటులో ఉంటారు.
ఫోన్: 0884 2383366

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: Cell: 94907 94677/ 76608 86583.

FACTORY RENT / SALE
రాజమహేంద్రవరం, బొమ్మూరు నుండి కొండగుంటూరు వద్దగల ప్రీమియం ఫ్యాక్టరీ ఆఫీసుతో సహా అమ్మబడును.
- స్థలం విస్తీర్ణం: 1056 చ॥గ॥లు
- రుడా అనుమతి పొందిన ఫ్యాక్టరీ నిర్మిత స్థలం: 3,200 చ॥అడుగులు (పెంచుకునేందుకు అవకాశం) ఇద్దరు పనివార్ల విశ్రాంతి గదులతో.
- 24 అడుగుల ఎత్తు వరకు షెడ్డు నందు మెటీరియల్ ఉపయోగించుకునే అవకాశం.
- 150 అడుగుల లోతు బోరుబావి.
- విద్యుత్ సరఫరా: 3 ఫేజ్ కరెంటు ట్రాన్స్‌ఫార్మర్‌తో
- కార్యాలయం మరియు సదుపాయాలు 600 అ॥ల ఎయిర్ కండీషన్ ఆఫీసు, సమావేశ గది మరియు విశ్రాంతి గదులు
- జాతీయ రహదారికి 5 కి॥మీ॥

తక్షణం స్వాధీనం చేసుకొనువారు సంప్రదించండి: +91 7396 994 509

PEOPLE CARE

OLD AGE HOME

పవిత్ర గోదావరి తీరంలో వృద్ధుల ప్రశాంత జీవనం కోసం అన్ని వర్గాల వారికి అందుబాటులో
శబరి వృద్ధాశ్రమం
ప్రారంభించబడింది.
విజయేశ్వరీ కాలనీ, ఫారెస్ట్ అకాడమి వెనుక, హౌసింగ్ బోర్డు ఎదురుగా, స్వతంత్ర వేబ్రిడ్జి లోపలికి, లాలాచెరువు, రాజమండ్రి, సెల్: 63053 28919

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్ల సేవకు, ఇంటి / వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారత దేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677.

REAL ESTATE

GENERAL

షాపింగ్ కాంప్లెక్స్ & హౌస్ అమ్మకమునకు కలవు
పెద్దాపురం మండలం, దివిలి మెయిన్ రోడ్ ప్రక్కన 455 చదరపు గజాలలో గల G+1 షాపింగ్ కాంప్లెక్స్ మరియు 3 BHK హౌస్ అమ్మబడును
98660 22884

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

FLAT FOR SALE

AMALAPURAM

3BHK East & West SV Residency, Near Red bridge RDO Office, NTR Marg, Amalapuram. ✆ 98495 30316.

KAKINADA CITY

రెడీటు ఆక్యుపై: KKD, మధురానగర్, గోకులం దగ్గరలో న్యూ 3 BHK లగ్జరీ ఫ్లాట్స్ 1430 Sft. (రెరా) 65L, లోన్ సౌకర్యం. ✆ 99890 95505, 86886 50420.

Kkd, APSP, 2nd గేట్ ఎదురుగా, బాలాజీనగర్‌లో 3BHK & 2BHK N&S ఫేసింగ్ ఫ్లాట్స్ కార్ పార్కింగ్, లిఫ్ట్ మొ|| సౌకర్యములతో అమ్మకం. ✆ 98482 66054

కాకినాడ, విద్యుత్తునగర్ చేర్చి రాజేశ్వరినగర్‌లో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న2 బెడ్రూమ్ తూర్పు ఫేసింగ్ ఫ్లాట్స్ అమ్మకం. ✆ 81067 06066.

రెడీ టు ఆక్యుపై కాకినాడ, గాంధీనగర్, డెడ్‌క్రాస్‌స్ట్రీట్ 1800sft E&S ఫేసింగ్, సెమీ డీలక్స్ న్యూ ఫ్లాట్స్ అమ్మకం. ✆ 99890 32029, 96403 29999.

కాకినాడ భానుగుడి దగ్గర కొండయ్య పాలెంలో 3BHK ఇండివిడ్యువల్, రెడీ టు ఆక్యుపై గ్రౌండ్ & 1st ఫ్లోర్ 2 ఫ్లాట్స్, సెమీ కమర్షియల్ అమ్మకమునకు కలవు. ✆ 99899 41785

కాకినాడ, గంగరాజునగర్ రోడ్ నెం.6లో 3 BHK ఫ్లాట్స్ మరియు సిద్ధార్థనగర్ రోడ్ నెం.9లో 3 BHK ఫ్లాట్స్ అమ్మకం. (రెడీ టు ఆక్యుపై), ✆ 89853 22233, 93973 22233.

KAKINADA RURAL

కాకినాడ, నడకుదురు IOC పెట్రోల్ బంక్ దగ్గర, వరలక్ష్మి రెసిడెన్సీలో 2 BHK డీలక్స్ ఫ్లాట్స్ అన్నిసౌకర్యాలతో, అందుబాటు ధరల్లో, RERA అప్రూవ్డ్, రెడీ టు ఆక్యుపై. ✆ 77320 09999.

RAJAMAHENDRAVARAM CITY

2BHK, 1100 Sft, East Facing Flat For sale. Lift, Car Parking, Beside GSL Medical College, Close to Highway. Ph: 9441467091

RJY, దానవాయిపేట, కిపి హాస్పిటల్ వీధిలో కొత్తగా నిర్మిస్తున్న రాగ భాస్కర సౌధ డీలక్స్ Apt నందు 3 BHK E/F, W/F (1405 Sft) అమ్మకం. 92467 76650.

RJY, దానవాయిపేట, కిపి హాస్పిటల్ వీధిలో కొత్తగా నిర్మిస్తున్న లక్ష్మీ సౌధ డీలక్స్ అపార్ట్‌మెంట్ 3 BHK N/F (1534sft) అమ్మకం. ✆ 92467 76650.

3 BHK ఫర్నిష్డ్, 1240Sft ఫ్లాట్, 3rd ఫ్లోర్, కార్‌పార్కింగ్‌తో అమ్మకం. RJY మోరంపూడి జంక్షన్, భవ్య ట్రినిటి అపార్ట్‌మెంట్. ✆ 8639916991, 9154989444.

రాజమండ్రి, విద్యానగర్ మోర్ సూపర్‌మార్కెట్ వద్ద E/F 1st ఫ్లోర్ 3 B/R లిఫ్ట్, కార్ పార్కింగ్‌తో అమ్మకం. నో బ్రోకర్స్, ✆ 9581708659, 8333879455

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి, హుకుంపేట, రైల్వేస్టేషన్ రోడ్, సావిత్రినగర్‌లో సువిద ఎన్‌క్లేవ్ నందు 2 BHK, E/F, 970 Sft. గల ఫ్లాట్ అమ్మబడును. నో బ్రోకర్స్, ✆ 87902 61100.

GENERAL

Prime Area Maddipalem, behind CMR, 2BHK 738 Sft, 47 Sq.yds, East facing, car parking100Sft, flat sale. 9849469641/ 9848133304

AVR Vihar, Flat 304, WF, 3rd Flr. Beside Harshavardhana School, Sambhunagar, RJY, Cont: 93470 77721, 81430 55661.

కాకినాడ అచ్చంపేట జంక్షన్ హంసవాహిని స్కూల్ దగ్గర నిర్మాణంలో అపార్ట్‌మెంట్ 1000 Sftలో 2 BHK Flatలు అమ్మకానికి కలవు. (ధర 32 లక్షలు) ✆ 99898 28100, 95054 07533.

కాకినాడ ప్రైమ్‌ఏరియా JNTU బ్యాక్‌సైడ్ సిద్ధార్థనగర్-2 నందు నిర్మాణంలో గ్రూప్ హౌస్ నందు Flatలు అమ్మకానికి కలదు. (2500 Sft ఫ్లోర్‌కి 1 Flat మాత్రమే) ✆ 99898 28100, 95054 07533.

For sale Residential FLAT
SALE Flat Krishna Arcade. (1650 sft 15 years old) Behind Bible Place Church. AVA Road contact
88853 63991

HOUSE FOR SALE

AMALAPURAM

HIG-16, 313.33 చ||గ||ల విస్తీర్ణం, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ తూర్పు ఫేసింగ్ & ఎర్రవంతెన మెయిన్‌రోడ్ ఫేసింగ్ కలిగిన బిల్డింగ్ AP హౌసింగ్‌బోర్డు కాలనీ, అమలాపురం నందు అమ్మకమునకు కలదు. ✆ 99630 66783.

KAKINADA CITY

HOUSE FOR SALE
G+2 Building 25 Yrs. Old
237 Sq. Feet
II Town Over Bridge beside Suryaraopeta, Kakinada
Contact Details
P.Subrahmanyam
94403 34633
80748 46008

KAKINADA RURAL

కాకినాడ రామేశ్వరం టపాకాయల లే-అవుట్ నందు దక్షిణ ఫేసింగ్ 104 చ.గ.లో డూప్లెక్స్ హౌస్ అమ్మకానికి కలదు. Contact Cell: 98484 84843.

కాకినాడ, సర్పవరం జంక్షన్ FCI కాలనీ నందు 118 చ||గ||ల్లో 3 BHK New House అమ్మకమునకు కలదు. DTCP Layout. Cont: 73865 85359, 91773 11993.

PRATHIPADU

ఏలేశ్వరంలో 3 సెంట్లు స్థలంలో రెండు పోర్షన్ల ఇండివిడ్యువల్ బిల్డింగ్ అమ్మకంనకు కలదు. Cont: ✆ 97045 65759, 86393 97051.

RAJAMAHENDRAVARAM CITY

బొమ్మూరు నేతాజీనగర్‌లో పంచాయితీ లేఅవుట్‌లో 20 అడుగుల రోడ్డులో 671 చ||గ||ల స్థలం + బిల్డింగ్ N/S ఫేసింగ్ అమ్మకమునకు కలదు. Cont. Cell: 99510 33964.

రాజమండ్రిలో ఫుల్ కమర్షియల్ 500 గజాలలో బాలాజీపేట మెయిన్‌రోడ్డుకు చేర్చి రోడ్‌ఫేసింగ్ 90 అ||లు లోతు 50 అ||లు W/F పెద్దసైజు పోర్షం, స్ట్రాంగ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ మరియు ఖాళీస్థలంతో కలిపి అమ్మకం. 9885295590

రాజమండ్రి, JNరోడ్, సోనోవిజన్ ప్రక్కన 5 ప్లాట్స్‌గల సాయిశ్రీ నిలయం గ్రూప్‌హౌస్‌లో 2nd ఫ్లోర్ నార్త్,ఈస్ట్ 1000sft 2 BHK ఫ్లాట్ అమ్మకం. 9490168844

RJY, స్టేడియంరోడ్, కోటక్ మహేంద్ర బ్యాంక్ పక్కవీధిలో, ధనలక్ష్మి సైకిల్‌షాప్ పక్కసందులో E/F 62 చ॥గ॥ 3 పోర్షన్ల బిల్డింగ్ బ్యాంక్ లోన్ సౌకర్యంతో అమ్మకం. ✆ 98497 26896.

RAJAMAHENDRAVARAM RURAL

RJY, హుకుంపేట శివాలయం వీధిలో 380 చ||గ||ల్లో 3 BHK డూప్లెక్స్ విల్లా N/F అమ్మకమునకు కలవు. ✆ 98492 45886.

GENERAL

Independent House for Sale. 2BHK, N/F at Rajahmundry, HIG 114, Phase X, Housing Board, Lalacheruvu. Contact: ✆ 8985431566.

అమలాపురం హైస్కూల్ ప్రక్క వీధిలో 144గ||ల ఇల్లు మరియు బ్యాంక్ రోడ్డు నారాయణపేట నందు 85గ|| కమర్షియల్ స్థలం అమ్మకమునకు కలదు. 9396207106

రాజమండ్రి, ఆర్యాపురం, రెడ్డీలపేట రామాలయం దగ్గర 63 చ||గ||లో గల G-1 బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్‌తో అమ్మకమునకు కలదు. Contact Cell: 94901 48930.

RJY, కంబాలపేట, సన్‌స్టార్ హాస్పిటల్ వెనుక 55గ|| E/F పైన ఒకటి, క్రింద ఒకటి రెండు పోర్షన్ల జాయింట్ ఇల్లు 40 లక్షలకే అమ్మకం. 73869 86727.

LAND FOR SALE

JAGGAMPETA

కాట్రావులపల్లె—తిమ్మాపురం 2.5 ఎకరాలు, లేఅవుట్/హౌస్ సైట్‌కి అనుకూలం మరియు పెద్దాపురం—జగ్గంపేట మెయిన్ రోడ్డుపై 1 ఎకరా గోడౌన్/ కమర్షియల్ ఉపయోగాలకు సరైన భూమి. ఫోన్: 96204 74470.

KAKINADA RURAL

1.15 ఎ|| కాకినాడ, కరప, వేములవాడలో రామచంద్రపురం హైవేకు, లేఅవుట్‌నకు, ఇళ్లకు అనుకుని గల పొలం అమ్మకం నో బ్రోకర్స్ ✆ 93999 34499.

GENERAL

రాజమండ్రి విద్యుత్ కాలనీలో దక్షిణ పడమర రోడ్డు ఫేసింగ్‌తో (S/W) 250 చదరపు గజాల స్థలం అమ్మబడును. ✆ 89775 39668.

450 ఎకరాల్లో ★ అవకాడో ★ పామ్‌ల్యాండ్‌లో 11సెంట్లు ★ 6 లక్షలకే ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరానికి 2 లక్షలు ఆదాయం పొందండి ✆ 9133574455.

వినుకొండలో సెంటు 40వేలు, 55వేలు. 2 1/2సెంట్లు (133చ||గ) లక్ష. 11సెంట్లు 38అవకాడ మొక్కలతో 6లక్షలు. క్లబ్ హౌస్ రిసార్ట్స్‌తో 90320 63116.

పొలం అమ్మబడును
7.44 ఎకరములు
బిల్లానందూరు గ్రామము కోటనందూరు మండలం (తుని దగ్గర) కాకినాడ జిల్లా ఈస్ట్ గోదావరి నందు అమ్మకానికి కలదు.
9866558846
9550783573

అన్నవరం దాటాక నేషనల్ హైవేకి కేవలం 3 Km లోపల కొబ్బరిచెట్లతో, మామిడిచెట్లతో ఎకరం 30 లక్షల చొప్పున కలదు. రిజిస్ట్రేషన్ చార్జి ఎక్స్‌ట్రా. 5 ఎకరాలు తీసుకొన్న ప్రతి ఒక్కరికి అనకాపల్లి దగ్గరలో 1 ఎకరం ఉచితంగా ఇవ్వబడును. మీ దగ్గర ఏదైనా అమ్మవలసిన భూమి ఉంటే మేముకొంటాము. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా కలదు. నేను ఆంధ్ర శబరిమలైలో ఉంటాను. కాబట్టి అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. వాట్సప్‌కాల్స్ మాత్రమే వస్తాయి. వాట్సప్ వాయిస్ మెస్సెజ్ పెట్టవచ్చు. పూర్తి వివరములకు ఆంధ్రాశబరిమలై ఛైర్మన్, కుసుమంచి శ్రీనివాసరావు ✆ 9550258507

తూర్పుగోదావరి జిల్లా లింగంపర్తిలో గల వైఆర్‌సి కాలువ ఆనుకుని 52 ఎకరాల వ్యవసాయ భూమి ఎకరం 35 లక్షలకు అమ్మకానికి కలదు. (నదిపాటి గోశాలకు 2 కి.మి. దూరం) ✆ 9390991555

PLOT FOR SALE

AMALAPURAM

అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ వారిచే అప్రూవ్ అయిన లేఅవుట్‌లో కమర్షియల్ 6 సెంట్లు & 4 సెంట్లు ప్లాట్స్ నల్లవంతెనకు 5 కిలోమీటర్లు, విలసలో తారు రోడ్‌కు చేర్చి అమ్మకమునకు కలదు. Contact Cell: 98498 09856.

KAKINADA CITY

321 sq.yds 40x70 W/F Commercial property for Hospitals, Shops, Offices. Pratap Nagar, Kkd for Sale. No Brokers 93999 34499.

600 Sq.y Sale in Janachaitanya Layout, Behind Subhaniketan School, Sarpavaram, Kkd. Asking Price 25K/Sq.y, Serious Buyers only Message Whatsapp: 97043 40414.

కాకినాడ, దేవాలయం వీధిలో అమృతా జ్యూయలరీ పక్కన, CMR జ్యూయలరీ మాల్ ఎదురుగా 330 చ||గ||ల ప్లాట్ 6 అడుగుల దారితో అమ్మకమునకు కలదు. సంప్ర: 99495 07969.

కాకినాడ, శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ దగ్గర S/F 200, E/F 360, తూరంగి కొవ్వూరు రోడ్ E/F 180, నడకుదురు పెట్రోల్ బంక్ Opp. వీధిలో DTCP W/F 205, E/F 245, N/F 245. ✆ 92466 93388.

KAKINADA RURAL

Shubham County Premium Layout 259 Sq.Yds West Facing Turangi Village, Price @ 26K Per Sq.Yd Singa Infra ✆ 9100951269.

కాకినాడ, ఇంద్రపాలెం మెయిన్ రోడ్‌ను చేర్చి 500 చ||గ|| ఉత్తర ఫేసింగ్ కమర్షియల్ స్థలం అమ్మకమునకు కలదు. Contact Cell: 98489 18545.

కాకినాడ-ADB రోడ్ నుండి పనసపాడు వెళ్ళే రోడ్‌లో S/E కార్నర్ 305 గజాల స్థలం అమ్మకంనకు కలదు. సంప్ర: 98660 15518, 96037 63999.

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి కోరుకొండ రోడ్ P&T కాలని పెట్రోల్‌బంక్ ప్రక్కవీధిలో 626 చ||గ|| స్థలం & లక్ష్మీవరపు పేటలో 3 BHK ఫ్లాట్ 1460 Sft అమ్మకము .Cont: 94942 33889

RJY లాలాచెరువు, హౌసింగ్‌బోర్డ్ కాలనీలో వినాయకుడి గుడి ఆటోస్టాండ్‌కి దగ్గరలో LIG-II 52 (25x40) 111 చ||గ||ల W/F స్థలం అమ్మకం. ✆83176 56220

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి, దివాన్‌చెరువు హైవేకి దగ్గరలో DBV.రాజు టౌన్‌షిప్‌లో ఈశాన్యం ఎంట్రన్స్ 20x7, E/W 40, S/N 53 = 250 గజాల స్థలం అమ్మకం. గజం: 18,000. ✆ 88974 05165.

TUNI

తుని, D-మార్ట్ ఎదురుగా 75 సెంట్లు స్థలము తుని డిగ్రీ కాలేజ్ దగ్గరలో 1ఎ.16 సెంట్ల స్థలము అమ్మబడును. ✆ 9848582586, 92474 69099.

GENERAL

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam. ✆ 9440239894, 9108685818.

స్థలం అమ్మకం
కోనసీమ జిల్లా, అల్లవరం గ్రామం, దేవగుప్తం రోడ్డు, 3726.80 చ॥గ॥లు మరియు 5033.6 చ॥గ॥ల స్థలాలు వేలం ద్వారా అమ్మకం
98482 49289
91609 49910

రాజమహేంద్రవరం రూరల్ కాతేరు హైస్కూల్ దగ్గర 378 చ.గ॥ నార్త్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలము అమ్మకమునకు కలదు. కొనుగోలు వారు ఈ నెంబర్‌కు సంప్రదించగలరు: 99635 53051.

తూ||గో|| జిల్లా, తాళ్ళపూడి మండలం, ప్రక్కిలంక గ్రామంలో మెయిన్‌రోడ్డుని ఆనుకొని 308 చ||గ||లు E/F స్థలం అమ్మకం. Cont: 97049 20412, 97019 41083.

స్థలము అమ్మబడును
రాజమండ్రి, జాంపేట, దానవాయిపేటరోడ్‌లో ఆనంద్ రీజెన్సీ హోటల్ పక్కన 2691.35 స్క్వేర్‌యార్డ్స్ స్థలము అమ్మకమునకు కలదు. కమర్షియల్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్, హాస్పిటల్స్, హోటల్స్‌కు అనువైన స్థలము అమ్మబడును.
సంప్రదించండి:
98494 89958
80084 61919

కాకినాడ, రాజారాంమోహన్‌నగర్ రోడ్ No.9లో న్యూ లైఫ్ పబ్లిక్ స్కూల్ దగ్గర N/F 200 చ||గ||లు ఖాళీ స్థలము అమ్మకమునకు కలదు. Contact ✆ 98484 47789.

ఆర్థిక రాజధాని వైజాగ్ గూగుల్ వంటి కంపెనీలకు, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర VMRDA అప్రూవ్డ్ వెంచర్స్ 70% లోన్ స్థలములు కలవు. ✆ 8328077728, 7780541116.

రాజధాని అమరావతిలో ఇంటి స్థలాన్ని సొంతం చేసుకోండి. APCRDA అప్రూవ్డ్ 70% లోన్ 133గ|| నుండి ప్రారంభం. ✆ 8328077728, 7780541116

VJA హరివిల్లు క్వాలిటీ డెవలప్‌మెంట్స్ గల అప్రూవ్డ్ ప్లాట్స్ మచిలీపట్నం, గన్నవరం, అంబాపురం, పరిటాలలో ప్లాట్స్ కంపెనీసేల్ ✆ 95427 56666.

RJY, ఎయిర్‌పోర్ట్ రోడ్, గాడాల లారెల్ స్కూల్ వెనుక 110 చ||గ||ల W/F స్థలం అమ్మకమునకు కలదు. Contact Cell: 90597 47919.

RJY, GSL హాస్పిటల్, 205 గ|| ఈస్ట్ & అలమూరు మెయిన్‌రోడ్‌కు దగ్గరగా నార్త్ 97 గ|| డబ్బు అవసరం నిమిత్తం. ✆ 89777 70007.

రాజమండ్రి మున్సిపల్ కాలనీ 40 ఫీట్ రోడ్‌లో నార్త్ ఫేసింగ్ (40x60=266 గజాలు) స్థలం ఓల్డ్ బిల్డింగ్‌తో కలిపి అమ్మబడును. డైరెక్ట్ పార్టీస్ ఓన్లీ.. కాల్: 99853 52579

అల్లవరం మండలం, బోడసకుర్రు గ్రామంలో ఆయిలవారి వీధిలో రోడ్‌కి చేర్చి 18 సెంట్లు గొడౌన్స్, హౌస్‌సైట్‌కి అనువైన సైట్ అమ్మబడును. ✆ 9849168460.

RJY, CTRI, భాస్కరనగర్ LRS కట్టిన E/F 240 గ|| సాయికృష్ణ దగ్గర 68గ|| కమర్షియల్ స్థలం హౌసింగ్ బోర్డ్ వెనుక 154గ|| అమ్మకం. 9494178901, 9494988765

భోగాపురం ఎయిర్‌పోర్ట్కు దగ్గరలో 200 చ||గ|| మరియు తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ దగ్గరలో 300, 200 చ||గ|| స్థలములు రీసేల్‌కు కలవు. Contact: 98668 20859.

దివాన్‌చెరువు, కొంతమూరు హైవే 300గ|| S/W కార్నర్ సైట్ కోలమూరు రుడా లేఔట్‌లో 183గ|| వెస్ట్ సైట్, దివాన్‌చెరువు 102గ|| N/E కార్నర్ అమ్మకం7013887488

మాధవపట్నం 200గ|| North East (30x60) DTCP ప్లాట్ దొరగారి తోట దగ్గర గంగనాపల్లి, మాధవపట్నం ✆ 9177043339, 8885797506

133.33 Sq.Yds కేవలం 1,00,000/- మాత్రమే వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. Contact ఫోన్: 91334 45755.

LEASE/ RENT

GENERAL

కాకినాడ పనసపాడు లలితనగర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరలో వెస్ట్ ఫేసింగ్ 700 చ||గ|| స్థలం అద్దెకు, లీజుకు ఇవ్వబడును ✆ 8919807835, 8185952087

WANTED

GENERAL

Wanted plot/house in 250- 400 SYds in Kakinada for resi/semi commercial. Mail to: reac521@gmail.com

TO LET

1 BHK, Bommuru Nr. Rajahmundry Collector Off., 24 hr Water, Car parking, New Vastu, Safety grills. Ready 3K PM. Employee family. ✆ 94408 19527.

3BHK, West Facing, 5th Floor, Per Floor Two Flats only. Balaji Apartments, Ashoknagar, Kakinada. Cont: 94412 07442, 95533 60600.

రాజమండ్రి, కలెక్టరేట్ దగ్గర, బొమ్మూరు, మురళీకొండ వాటర్ ట్యాంక్ వీధిలో 2 BHK ఇండివిడ్యువల్ W/F బిల్డింగ్ కార్ పార్కింగ్‌తో అద్దెకు ✆ 85008 09566.

రాజమండ్రి JNరోడ్ వాకర్స్‌రోడ్ 1st వీధి JMK రెసిడెన్సీలో అద్దెకు. 3BHK లగ్జరీ ఫ్లాట్, పూజగది, లిఫ్ట్, జనరేటర్ మున్సిపల్‌వాటర్ ✆ 93955 32032

కాకినాడ, భానుగుడి, శ్రీరామ్‌నగర్ పోస్టాఫీసు ప్రక్కన శ్రీ సూర్యా అపార్ట్‌మెంటు నందు 2nd ఫ్లోర్‌లో సింగిల్ బెడ్‌రూమ్ అద్దెకు కలదు. వెజిటేరియన్స్‌కి మాత్రమే. ✆ 86880 77994

COMMERCIAL

కాకినాడ-శ్రీనగర్ మెయిన్‌రోడ్డు సురేష్ చికెన్ ఎదురుగా సందులో కళ్యాణి అపార్ట్‌మెంట్ క్రింద 2 షాపులు అద్దెకు కలవు. ✆ 96402 04008, 94404 39535.

రాజమండ్రి, లలితానగర్, LB శాస్త్రిరోడ్‌లో 2 అంతస్తుల ఇండివిడ్యువల్ బిల్డింగ్, ఆఫీస్‌లు, డెంటల్ హాస్పిటల్, ప్రీ స్కూల్, కోచింగ్ సెంటర్లకు అనువైనది విశాల పార్కింగ్‌తో అద్దెకు. ✆ 7382981111

700 Sft. కమర్షియల్‌గా అద్దెకు కలదు. # 46-11-26, గ్రౌండ్ ఫ్లోర్, కర్ణాటక బ్యాంక్ ప్రక్కవీధి, దానవాయిపేట, రాజమండ్రి. Contact: 98481 82727.

హాస్పిటల్/కమర్షియల్‌కు Rjy, దానవాయిపేట, మున్సిపల్ కమిషనర్ గారి బంగ్లా ప్రక్కన పకుళ చిల్డ్రన్స్ హాస్పిటల్ క్యాంపస్ II ఫ్లోర్ 3500 sft, Bed Liftతో అద్దెకు కలదు. సెల్: 98481 83919.

RJY, లాలాచెరువు, బారత్ పెట్రోల్ బంక్ ఎదుటవీధిలో ఇండివిడ్యువల్ హౌస్ గ్రౌండ్‌ఫ్లోర్, 1st ఫ్లోర్ 3.5BHK రెసిడెన్షియల్/ఆఫీస్‌లకు అద్దెకు. ✆ 7989643529

COMMERCIAL TO-LET
బ్యాంక్స్ ,ఆఫీస్ ,డెంటల్ హాస్పిటల్స్ కు అనుకూలంగా రాజమండ్రి దానవాయిపేట 1st ఫ్లోర్, సెల్లార్ పార్కింగ్ (లిఫ్ట్ సౌకర్యం) కలదు
✆ 83673 36739

కాకినాడ, విద్యుత్‌నగర్ వినాయకుని గుడి ఎదురుగా IVR Magnam నందు 1830x2=3660 Sft., 1st ఫ్లోర్ అద్దెకు కలదు. ఆఫీస్, ఎగ్జిక్యూటివ్స్ కొరకు, బ్యాంకులకు. Cont: I.సురేష్, 98495 32758

రాజమండ్రి, T.నగర్, మాటూరివారి వీధిలో బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర 2200sft గ్రౌండ్‌ఫ్లోర్ W/F కమర్షియల్ పర్పస్‌కు అద్దెకు ఇవ్వబడును. ✆ 9885469077

కాకినాడ, గైగోలుపాడు మెయిన్‌రోడ్‌లో అంజు ఐ హాస్పిటల్ దగ్గర E/F, ఫస్ట్ ఫ్లోర్ 1200 Sft., న్యూ కమర్షియల్ స్పేస్ ఆఫీస్ & షాపులకు అద్దెకు కలదు. Cont: 92902 85739.

రాజమండ్రికి 7Km దూరంలో పుణ్యక్షేత్రం నుండి సంపతనగరం వెళ్ళే రోడ్‌లో E/F (86x65) 5600 చ||అ|| ఇండస్ట్రియల్ షెడ్ అద్దెకు కలదు. ✆ 93944 08899.

అమలాపురం, B.V.R's ఎస్టేట్స్, ఎర్రవంతెన నుండి చల్లపల్లి రోడ్‌కి 500 మీటర్ల దగ్గరలో కమర్షియల్ ఖాళీస్థలములు, గొడౌన్స్, షాపులు రెడీ టు ఆక్యుపై కలవు. ✆ 98495 30316, 98491 35558.

కమర్షియల్ బిల్డింగ్ అద్దెకు ఇవ్వబడును

రాజమండ్రి, దానవాయిపేటలో రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ బిల్డింగ్ ఎదురుగా సురక్ష ఎమర్జెన్సీ హాస్పిటల్ ప్రక్కన సెల్లార్ + గ్రౌండ్ మరియు 3 అప్పర్ ఫ్లోర్స్, మొత్తం: 8,000 sft. ఇండివిడ్యువల్ కమర్షియల్ బిల్డింగ్ హాస్పిటల్స్/ కమర్షియల్‌కి అనువైనది అద్దెకు కలదు.
98481 92614
94418 95628

JOBS

MALE ACCOUNTANT: Minimum Experience 3 years, Age Limit 45 years. The Raymond Shop, Kotagummam, Rajahmundry. Send Resume through Whatsapp only to: 97037 33355.

Kakatiya Constructions Hiring now! Inviting Applications for Project Manager (Min 8-10 Yrs Exp.) and Junior Engineers (0-3yrs Exp.) Qualification Polytechnic/ B.Tech Civil / Degree. Mail: hrkakatiyaconshyd@gmail.com. ✆ 79813 18373.

Loral Pumps & Engineers Required Exp Candidates in our Fishery & Dairy Steel Equipments. Autocad - 2 no's, 3-5Yr Exp. Marketing Officers-2 no's 3-6Yr Exp. Dairy Equipment Marketing Officers-2No's Purchase Officer-1No. Office Assistant (Female) - 1No. (Language-Hindi, English). Fitter-1No. & Argon Welder - 1No. Office Address: Pathanamavaram, Rajahmundry. Cont: 96662 23670.

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

కాకినాడ నగరం: రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు, ఫ్యాప్టో ఛైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ కోరారు. కాకినాడ వచ్చిన ఆయన శనివారం పలు పాఠశాలలను సందర్శించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పురపాలక ఉపాధ్యాయులకు పట్టణ విద్యాశాఖాధికారి పోస్టులను మంజూరు చేయాలని, జీపీఎఫ్ సౌకర్యాన్ని అమలు చేయాలన్నారు. మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్‌కేర్ సెలవులకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేయాలని, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని కోరారు. దీనిపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్ చొరవ తీసుకోవాలని సూచించారు. సంఘ నాయకులు మోర్త శ్రీనివాస్, కాశీవిశ్వనాథ్, సుబ్బరాజు, పీవీ సత్యనారాయణరాజు, ఎన్ఎస్ఎస్ వెంకటేశ్వరరావు, మహేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వాహనాల చోరీ ముఠా అరెస్టు

రూ.60 లక్షల విలువైన వాహనాలు స్వాధీనం

చోరీ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తదితరులు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: వివిధ జిల్లాల్లో ఆటోలు, ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముఠాను కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. పిఠాపురం పట్టణ పోలీసులు ఓ చోరీ కేసులో ఈ నెల 7న విరవాడ సెంటర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు పలుచోట్ల వాహనాలు దొంగిలించినట్లు గుర్తించారు. కాకినాడ గ్రామీణం తూరంగికి చెందిన పాతనేరస్థుడు పెమ్మాడి ఆశీర్వాదం, పెందుర్తి లోవరాజు, గోలీలపేటకి చెందిన కొల్లి దుర్గాప్రసాద్, కరపకి చెందిన కాల కృష్ణార్జున్, కాకినాడ, జగన్నాథపురానికి చెందిన కనుమూరి గణేష్‌లను అరెస్టు చేశారు. మొదటి ముగ్గురు నిందితులు వాహనాలను దొంగిలించి, ఇంజిన్, ఛాసిస్ నంబర్లను మార్చి తక్కువ ధరలకు కృష్ణ, గణేష్‌లకు విక్రయిస్తే, వారు ఇతరులకు అమ్మకాలు సాగిస్తున్నారు. కాకినాడ జిల్లాతో పాటు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మొత్తం 40 వాహన చోరీ కేసుల్లో రూ.48 లక్షల విలువైన 18 ఆటోలు, రూ.12 లక్షల విలువ గల 22 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని అయిదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రాత్రి వేళల్లో ఇంటి ముందు ఉంచిన హ్యాండిల్ లాక్ వేయని ఆటోలు, ద్విచక్రవాహనాలను మారు తాళాలతో తెరిచి ఎత్తుకెళ్లేవారని ఎస్పీ తెలిపారు. ఈ కేసులను ఛేదించడానికి కృషి చేసిన ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఎస్బీ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, క్రైం సీఐ వి.కృష్ణ, పిఠాపురం సీఐ శ్రీనివాస్, క్రైం ఎస్సై వినయప్రతాప్, ఎస్సై మణికుమార్, సిబ్బందిని అభినందించారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

అసెట్ రికవరీ బ్రాంచ్, డోర్ నెం.26-15-150, ఆంధ్రాబ్యాంక్ బిల్డింగ్, చెంగలరావుపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్: 0891-2537792/2537782, మొబైల్ నెంబర్: 9324517291, ఇ-మెయిల్ ఐడి: ubin0817295@unionbankofindia.bank

APPENDIX-IV-A [See Proviso to Rule 8 (6)]

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002లో రూలు 8 (6) ప్రొవిజన్‌తో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 ప్రకారం స్థిరాస్తుల ఇ-వేలం అమ్మకం ప్రకటన.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తనఖా పెట్టిన / ఛార్జ్ చేసిన, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్) అధీకృత అధికారిచే భౌతికంగా స్వాధీనం చేసుకున్న దిగువ తెలిపిన స్థిరాస్తులు దిగువ తెలిపిన ఋణగ్రహీత/సహ-ప్రూచీదారు/తనఖాదారు/హామీదారుల నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రావల్సిన బకాయి దానిపై తదుపరి వడ్డీ మరియు ఛార్జీలు, వ్యయాలతో కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు "ఎక్కడ ఎలా ఉన్నదో అలాగే" "అక్కడ ఏమి ఉన్నదో అదే" మరియు "అక్కడ ఏది ఉన్నా" పద్ధతిలో తేది. 28.11.2025న విక్రయించబడుతుందని ముఖ్యంగా దిగువ వివరించిన ఋణగ్రహీత/సహ-ప్రూచీదారు/తనఖాదారు/హామీదారులకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలంగా నోటీసు జారీచేస్తూ తెలియజేయడమైనది. సెక్యూర్డ్ ఆస్తుల రిజర్వు ధర మరియు జమచేయవలసిన ధరావత్తు దిగువ వివరించబడినవి.

ఇ-వేలం తేది & సమయం: 28.11.2025, మ॥ 12.00 గం.ల నుండి సా॥ 5.00 గం.ల వరకు
(అమ్మకం ముగిసేవరకు ప్రతి 10 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)

ఋణగ్రహీత: శ్రీ సత్య కృష్ణ కమ్యూనికేషన్స్, ప్రొప్రయిటర్: శ్రీ మెండ శివ ప్రసాద్, మెయిన్ రోడ్, MI షోరూమ్ మేడమీద, రత్న ప్యాలెస్ దగ్గర, రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్-533101. ప్రొప్రయిటర్: శ్రీ మెండ శివ ప్రసాద్, తండ్రి: స్వామి నాయుడు, హెరిటేజ్ అపార్ట్‌మెంట్, నాగమ్మ గుడి దగ్గర, నారాయణపురం, రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్-533105. హామీదారు మరియు తనఖాదారు: శ్రీమతి మెండ (లంకలపల్లి) మహేశ్వరి, భర్త: శివ ప్రసాద్, హెరిటేజ్ అపార్ట్‌మెంట్, నాగమ్మ గుడి దగ్గర, నారాయణపురం, రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్-533105. హామీదారు మరియు తనఖాదారు: శ్రీమతి మెండ (లంకలపల్లి) మహేశ్వరి, భర్త: శివ ప్రసాద్, డి నెం. 6-1-12, నల్ల గార్డెన్స్, అమలాపురం టౌన్, డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్-533201. హామీదారు మరియు తనఖాదారు: శ్రీమతి మెండ (లంకలపల్లి) మహేశ్వరి, భర్త: శివ ప్రసాద్, డి నెం.1-48, కామిని, నలాడివారి పాలెం, ముమ్మిడివరం, ముమ్మిడివరం మండలం, డా. BR అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్-533216.

బకాయి మొత్తం: తేది. 30.09.2025 నాటికి బకాయి రూ. 2,30,30,422.59 (అక్షరాల రెండు కోట్ల ముప్పై లక్షల ముప్పై వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయల యాభై తొమ్మిది పైసలు మాత్రమే) + తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర ఛార్జీలు.

అమ్మకానికి పెట్టిన సెక్యూర్డ్ స్థిరాస్తుల వివరములు

ఐటమ్ నెం.1 : తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం టౌన్ & మున్సిపాలిటీ, నల్లా గార్డెన్స్ ఏరియా, సమీప డోర్ నెం.6-1-60, ఆర్.ఎస్.నెం. 755/2 నందు శ్రీమతి మెండ మహేశ్వరి అలియాస్ లంకలపల్లి మహేశ్వరి, భర్త : శివ ప్రసాద్ పేరున గల 484 చ॥గ॥ విస్తీర్ణంలోని రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్. (రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెం.2519/2010 తేది 12-05-2010). రిజిస్టర్డ్ సెటిల్‌మెంట్ డాక్యుమెంట్ నెం.2519/2010 ప్రకారం హద్దులు: తూర్పు: మెండ మహేశ్వరి గారికి చెందిన స్థలం, పడమర: అలియ సత్యనారాయణ గారి స్థలం, దక్షిణం: లంకపల్లి తాతయ్య నాయుడు గారి స్థలం, ఉత్తరం: నలాడి వెంకట భాగ్యలక్ష్మి గారి స్థలం. డిజిటల్ సర్వే రిపోర్ట్ తేది.23.09.25 ప్రకారం హద్దులు: తూర్పు: సర్వే నెం.775/2 క్రింద భూమి, పడమర: సర్వే నెం.775/1 లోని ఇతరుల భూమి, దక్షిణం: సర్వే నెం.775/2 లోని ఇతరుల భూమి, ఉత్తరం: సర్వే నెం.774 లోని ఇతరుల భూమి.

ఐటమ్ నెం.2 : తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం టౌన్ & మున్సిపాలిటీ, నల్లా గార్డెన్స్ ఏరియా, సమీప డోర్ నెం.6-1-60, ఆర్.ఎస్. నెం. 755/2 నందు శ్రీమతి మెండ మహేశ్వరి, భర్త: శివ ప్రసాద్ పేరున గల 484.00 చ॥గ॥ విస్తీర్ణంలోని రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్. (రిజిస్టర్డ్ సెటిల్‌మెంట్ డాక్యుమెంట్ నెం.1484/2014 తేది.20-03-2014) (రిజిస్టర్డ్ సెటిల్‌మెంట్ డాక్యుమెంట్ నెం.1484/2014 ప్రకారం హద్దులు: తూర్పు: రోడ్డు, పడమర: మెండ మహేశ్వరి గారి స్థలం, దక్షిణం: లంకపల్లి తాతయ్య నాయుడు గారి స్థలం, ఉత్తరం: నలాడి వెంకట భాగ్యలక్ష్మి గారి స్థలం. డిజిటల్ సర్వే రిపోర్ట్ తేది.23.09.25 ప్రకారం హద్దులు: తూర్పు: ఇప్పటికే ఉన్న రోడ్డు, పడమర: సర్వే నెం.775/2 లోని ఇతరుల భూమి, దక్షిణం: సర్వే నెం.775/2 లోని ఇతరుల భూమి, ఉత్తరం: సర్వే నెం.774 లోని ఇతరుల భూమి.

రిజర్వు ధర: రూ. 1,23,00,000/- ధరావత్తు సొమ్ము: రూ. 12,30,000/- బిడ్ పెంపుదల మొత్తం: రూ. 1,23,000/-

గమనిక: ఐటమ్ నెం.1 కొరకు యాక్సెస్ ఐటమ్ నెం.2 ద్వారా మాత్రమే కాబట్టి, మేము రెండు ఐటమ్‌లను ఒకే ఆస్తిగా చెప్పబడుతున్నది. బ్యాంకుకు తెలిసినంతవరకు ఆస్తిపై ఎటువంటి తాకట్టు ఋణభారాలు లేవు. (1) ఆన్‌లైన్ ఇ-వేలం వెబ్‌పోర్టల్ / వెబ్‌సైట్ https://baanknet.com ద్వారా నిర్వహించబడును. (2) రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ మరియు బిడ్డింగ్ రూల్స్ కొరకు మరియు అమ్మకం నియమ నిబంధనల కొరకు https://baanknet.com దర్శించండి మరియు లాగిన్ & రిజిస్ట్రేషన్ కొరకు వెబ్‌సైట్ హోమ్‌పేజీలో "బయ్యర్ రిజిస్ట్రేషన్" లింకును దయచేసి క్లిక్ చేయండి. (3) ఇ-వేలం అమ్మకం యొక్క నియమ నిబంధనల కొరకు బ్యాంకు వారి వెబ్‌సైట్: www.unionbankofindia.co.in లో లభిస్తాయి.

తేది : 05.11.2025, స్థలం: విశాఖపట్నం సం/- అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Wanted Female Telecallers Qualification Any Degree, Age Limit: 25 to 45 Years (Must be Married) Salary upto 12,000/-. working Location: Master Minds College, Rajahmundry, Contact: 9248733370.

Wanted Nurses for cosmetic clinic in Rajahmundry. No Night Duties. Cont. Cell: 76749 99906.

Wanted Attenders and Security Guards. Kakinada, Contact Cell: 98858 72666.

బెంగుళూరులో తెలుగు డాక్టర్స్ ఇంటిలో ఇంటిపని, వంట చేయుటకు స్త్రీ కావలెను. వయసు:20 నుండి 45 సం. జీతం 20 వేలు+ భోజనం+ వసతి. ఫోన్: 8106335414.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+ వ+ జీతం. ✆ 95025 91122.

రామకృష్ణ గ్రూప్ (AP No.1), Hyd VJA, స్యూడిలీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+ వ+ జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 91122, 99490 21122.

Kkd: Reputed Banksలో Managersగా Salary, Incentive, రిటైర్డ్ ఆఫీసర్స్, సీనియర్ సిటిజన్స్, హౌస్‌వైఫ్స్ కావలెను. ✆ 98487 90024.

రామకృష్ణ గ్రూప్, HYD,VJAకు అనుభవం కల్గిన బైక్‌మెకానిక్‌లు వెంటనే కావలెను. భోజనం, వసతి, మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA. ✆ 94413 81122.

WANTED
స్టేట్ బ్యాంక్ లైఫ్ రాజమండ్రిలో ఆఫీస్ అసిస్టెంట్ కావలెను, అర్హత:Male, Degree. వయసు: 35 సం॥ లోపు కంప్యూటర్ నాలెడ్జ్, ఆసక్తిగల అభ్యర్థులు సంప్రదించండి.
✆ 94905 94545

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

మారేడుమిల్లిలో రిసార్ట్సునందు పనిచేయుటకు హౌస్‌కీపింగ్, క్లీనింగ్, కుకింగ్, సూపర్‌వైజింగ్ సిబ్బంది కావలెను. భోజనం వసతి కలదు. సంప్ర: 8878123999.

వాటర్‌వాష్ బాయిస్ & హెల్పర్లు కావలెను. జీతం: రూ.15,000/-. Cont: శ్రీదేవి హోండా, ఆథరైజ్డ్ డీలర్: హోండా టూ వీలర్స్, టూ టౌన్ పోలీస్‌స్టేషన్ దగ్గర, మెయిన్‌రోడ్, కాకినాడ. ✆ 94909 98888.

రాజమండ్రిలో ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీ వివిధ విభాగాల్లో వర్క్ చేయుటకు Degree/ MBA, M/F అభ్యర్థులు కావలెను. Salary Start From 2.5 Lakhs P.A. ✆ 94941 23636

మీ ఆలోచనే మీ సంపాదన జత కలపండి అద్భుతాలు సృష్టించండి. మినిమం upto 50K per month. ఈ అవకాశం మహిళలకు మాత్రమే. Cont: పద్మ, ✆ 79938 36655.

కాకినాడలో బ్రాహ్మిన్స్ ఇంటిలో ఉంటూ వెజిటేరియన్ వంట, ఇంటిపని చేయు ఏ బాదరబందీ లేని 35 సం||లలోపు బ్రాహ్మిన్స్ స్త్రీ కావలెను. Cont. Cell: 98494 11285.

రాజమండ్రి మరియు కాకినాడ ఏథర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ షోరూం నందు పనిచేయుటకు సర్వీస్ మెకానిక్స్ మరియు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Ph No: 800 888 4256

కొటక్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో పని చేయుటకు రిటైర్డ్ ఉద్యోగులకు, సీనియర్ సిటిజనులకు, గృహిణీలకు ఉద్యోగ అవకాశం. Cont. మోహనరావు, రిటైర్డ్ ఎంప్లాయ్ ✆ 96035 93843

రామకృష్ణ గ్రూప్, VJA HYD. స్యూడిలీకు 10th ఆపైన చదివిన అనుభవం ఉన్న డ్రైవర్స్ కావలెను. భో+వ+మంచిజీతం . ఇంటర్వ్యూ VJA ✆ 95736 91122.

రామకృష్ణ గ్రూప్ Hyd. శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/పేషెంట్ల సేవకు, ఇంటిపని, వంటపని, బేబీకేర్ కొరకు స్త్రీ/పు కావలెను. భో+ వ+ జీతం: 16- 18K ✆ 9705297788, 9515108830.

రాజమండ్రిలో ప్రముఖ జ్యూయలరీ షోరూమ్‌లో పనిచేయుటకు ★ బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్స్ (Male) ★ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (Male) కావలెను. Contact Cell: 80741 56415.

★ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Qualification: MBA/ డిగ్రీ. Contact: జాంపేట, రాజమండ్రి, Cell: 92466 57116.

రాజమండ్రిలో ప్రముఖ 2-వీలర్ ఫైనాన్స్ నందు పనిచేయుటకు ★ కంప్యూటర్ ఆపరేటర్ (F) కావలెను. టైపింగ్, Excelలో అనుభవం ఉండాలి. జీతం: 12,000 to 18,000 వరకు. Contact: 85006 44978.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్లుగా (జిల్లా హెడ్ క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15 Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

కొంపల్లి D.మార్ట్ దగ్గర ఇంట్లోనే ఉండి ఇంటిపని చేయుటకు 35 సం||లోపు స్త్రీ కావలెను. జీతం: 15 వేలు + భోజనం, లేదా గది, ఉచితం. భర్త ఎక్కడైనా పని చేసుకోవచ్చు జీతం: 10 వేలు. ✆ 99088 20474.

HYDలోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాధృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో|| వసతి. చదువు: డిగ్రీ 63013 28519.

WANTED
A LEADING FINANCIAL SERVICES MARKETING COMPANY REQUIRES
AREA MANAGER
FOR SELLING MOTOR INSURANCE
CTC Rs.3.5-4.5 LACS/ANNUM
PREFERABLY FROM GENERAL INSURANCE COMPANIES OR INSURANCE BROKING COMPANIES WITH 3 TO 4 YEARS OF EXPERIENCE.
LOCATION
AMALAPURAM, KAKINADA
send your RESUME to
resume@skiretail.in
✆ 9840335849
Ski Retail Capital limited
No.1, Sambandam Street, T Nagar Chennai-600017.

రాజమండ్రి ప్రముఖ ఫోర్స్ మోటార్స్‌నందు పనిచేయుటకు కంప్యూటర్స్, టాలీలో అనుభవం కలిగిన అకౌంటెంట్ కావలెను. ✆ 98854 38444.

సివిల్ వర్క్‌లో అనుభవం కలిగిన సూపర్‌వైజర్ చదువుకున్న యువకుడు కావలెను. రాజమండ్రి వారు మాత్రమే. Qly: Degree, Contact: 98853 69090

హై స్కూల్ విద్యార్థికి ఇంటి వద్ద ఉండి బోధించుటకు తెలుగు పండిట్ కావలెను. Cont: 95150 53174

ఉదయ్ ఆక్వా కనెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి రీజనల్ మేనేజర్ (Regional Manager) అవసరం. అర్హత: B.Sc/ M.Sc ఫిషరీస్ (ఫిషరీస్ ఎక్స్‌పీరియన్స్) స్థానం: కాకినాడ, ఏలూరు రెస్యూమ్ పంపగలరు: info@udayaquaconnects.com

కాకినాడ-గైగోలుపాడులో బిల్డింగ్ దగ్గర వాచ్‌మెన్ పని/ ఇంటి పని చేయుటకు వాచ్‌మెన్ ఫ్యామిలీ కావలెను. సంప్ర|| ✆ 77309 53333.

IDFC, Axis, ICICI, Kotak, HDFC, City యూనియన్ బ్యాంకులో Asst. Manager & క్యాషియర్స్ కావలెను. వ: 30 సం||లోపు Q: డిగ్రీ, బీటెక్, MBA ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ✆ 8179805919.

రామకృష్ణ గ్రూప్, VJA ఇండ్లలో వృద్ధులు పేషంట్ల సేవకు ఇంటి/ వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను భో+ వ+ మంచి జీతం. ✆ 90631 72246, 82475 00792

SECURITY GUARDS

సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. జీతం: రూ.15,000/-, 40 సంవత్సరాలలోపు వారు మాత్రమే. Cont: శ్రీదేవి హోండా, ఆథరైజ్డ్ డీలర్: హోండా టూ వీలర్స్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర, మెయిన్‌రోడ్, కాకినాడ. సెల్: 94909 98888.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000. ✆98487 82131, Nov.25-Dec.5

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 6-00 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైంది.. తీసుకురావడమే మిగిలింది

- మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు వెల్లడి



ఈనాడు, అమరావతి: అమరావతిలో త్వరలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని.. తీసుకురావడమే (షిప్‌మెంట్) మిగిలిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్ని అడ్డంకులు అధిగమించి.. అనుకున్న సమయానికి దాన్ని అమరావతికి తీసుకొస్తామన్నారు. ఎక్కడ ఏర్పాటుచేసేదీ త్వరలో స్పష్టతనిస్తామని వెల్లడించారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్మాణాత్మకంగా నిర్వహిస్తామన్నారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన కొంతసేపు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బాధితులకు స్పష్టమైన సమాచారం ఇచ్చేలా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. "భాగస్వామ్య సదస్సును పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రజెంటేషన్, ఎగ్జిక్యూషన్, ఎగ్జిబిషన్, ఎంవోయూలు ఇలా వేటికవే జరుగుతాయి. గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ సహా అధునాతన సాంకేతిక అంశాలపై ఇందులో చర్చిస్తాం. ఇప్పటికే ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు దేశవిదేశాల్లోని ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులను ఆహ్వానించారు" అని చంద్రబాబు వివరించారు.

ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కారమయ్యేలా..

ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అయ్యే వ్యవస్థను తీసుకురానున్నట్లు చంద్రబాబు వివరించారు. "ప్రజాదర్బార్‌ను పటిష్ఠం చేస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే, పార్టీ బాధ్యుడు కచ్చితంగా ప్రతి శుక్రవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించాల్సిందే. సీఎం వద్దకు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందనే భావన ఉండకూడదు. కొన్ని సాంకేతిక కారణాలతో ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదో బాధితుడికి స్పష్టంగా తెలియజేసే విధానాన్ని మెరుగుపరుస్తాం'' అని చంద్రబాబు వివరించారు. ముందు పెండింగ్ రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాల్సి ఉందని.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. త్వరలో 22ఏ భూముల సమస్యకు పరిష్కారం చూపిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోంది

హైదరాబాద్ తరహాలోనే అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోందని చంద్రబాబు అన్నారు. వివిధ ఈవెంట్లను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోందన్నారు. "సినీ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్, విజయవాడ ఉత్సవ్, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ నైట్ వంటి కార్యక్రమాలు అమరావతికి ప్రత్యేకగుర్తింపు తెస్తున్నాయి" అని చంద్రబాబు అన్నారు. తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారీ పెట్టుబడులు పెట్టనుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. "లోక్‌సభ నియోజకవర్గ కమిటీల మీద ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాం. డిసెంబరు చివరి నాటికి అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తాం" అని చంద్రబాబు తెలిపారు.

అంతా.. భూ మంత్ర కాళీ!

- వాస్తవంలో 8 వేల ఎకరాలు
- వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 13 వేల ఎకరాలుగా నమోదు
- ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలకూ ఫోర్జరీ పత్రాలు
- వైఎస్సార్ కడప జిల్లా బి.మఠం మండలంలో వైకాపా నేతల లీలలు

బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట గ్రామం వద్ద ఈ ప్రభుత్వ భూమికి అక్రమార్కులు ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకం తయారు చేశారు

ఈనాడు, కడప: వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో 2016 నాటికి వెబ్‌ల్యాండ్‌లో 5,556 సర్వే నంబర్ల కింద 8,488 ఎకరాల భూములున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 13 వేల ఎకరాలకు పైగా పెరిగిపోయింది. ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు, డీకేటీ పట్టాలు తయారు చేసుకుని రెవెన్యూ అధికారుల సహకారంతో వెబ్‌ల్యాండ్‌లో భూముల్ని ఇష్టానుసారం నమోదు చేసుకోవడంతో వాస్తవం కంటే వెబ్‌ల్యాండ్‌లో భూమి విస్తీర్ణం అమాంతం పెరిగిపోయింది.

పుస్తకానికి రూ. లక్ష వసూలు

2014 వరకు మాత్రమే సాధారణ(మాన్యువల్) పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత కూడా ఓ ముఠా మాన్యువల్ విధానంలో ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీకి పాల్పడుతూ వచ్చింది. ఇందుకు ఒక పుస్తకానికి రూ.లక్ష చొప్పున వసూలు చేసింది.

ఫోర్జరీ పుస్తకాలే రెండు వేలు!

బ్రహ్మంగారిమఠం మండలంలో రెండు వేల ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేశారని అధికారులు అంచనా వేశారు. వైకాపా నేతల పాత్ర ఇందులో ఉందని ప్రాథమికంగా గుర్తించారు. వైకాపా ప్రభుత్వ హయాంలోనే మండలంలో వాస్తవిక భూమి కంటే విస్తీర్ణంలో వెబ్‌ల్యాండ్‌లో పెరిగిందని.. ఉద్యోగ విరమణకు దగ్గరున్న ఓ తహసీల్దార్ వెబ్‌ల్యాండ్‌లో ఎంట్రీలు అధిక సంఖ్యలో చేసినట్లు అంచనాకు వచ్చారు. ఈ ఫోర్జరీ పుస్తకాల్లో తహసీల్దార్, ఆర్డీవో సంతకాలున్నప్పటికీ వీటి కింద తేదీ లేకపోవడం గమనార్హం. 2013 తర్వాత ఎసైన్‌మెంట్ కమిటీలు లేవు. అయినా ఈ కమిటీ పేరుతో ఇటీవల వరకు కూడా డీకేటీ పట్టాలు జారీ అయ్యాయి.

వివాదాలు.. హత్యలు

ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేట్ భూములకూ నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలివ్వడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. ఒకే భూమికి ఇద్దరు/ ముగ్గురు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉండటంతో ఘర్షణలు తలెత్తాయి. ఇటీవల హత్యలు కూడా చోటుచేసుకున్నాయి.

అక్రమార్జనే లక్ష్యం ...

- ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలతో బ్యాంకు రుణాలు తీసుకోవడం.
- భూముల్ని ప్రైవేట్ రుణాల కోసం తాకట్టు పెట్టడం.
- ఆన్‌లైన్‌లో భూములు నమోదు చేసుకోవడం ద్వారా క్రయ విక్రయాలు సాగించడం.
- భూసేకరణ సమయంలో డీకేటీ పట్టాలను అడ్డుపెట్టుకుని పరిహారం పొందడం.

వాస్తవం కంటే వెబ్‌ల్యాండ్‌లో అధికంగా నమోదు చేసిన భూముల వివరాలు...

రెవెన్యూ గ్రామం	విస్తీర్ణం(ఎకరాలు)
దిగువ నేలటూరు	1,468.29
డి.అగ్రహారం	408.18
డి.నరసింహాపురం	44.53
దిరసవంచ	704.23
ఎగువ నేలటూరు	445.96
నాగిశెట్టిపల్లి	325.68
రేకులకుంట	662.94
సోమిరెడ్డిపల్లి	493.33
పలుగురాళ్లపల్లె	88.88
పాపిరెడ్డిపల్లి	180.71
మొత్తం	4,822.73

భూగర్భ డ్రైనేజీ, పచ్చదనంతో చల్లపల్లిలోని గంగులవారిపాలెం రహదారి ★ స్వచ్ఛ' కార్యకర్తలు

'స్వచ్ఛ చల్లపల్లి'కి 11 ఏళ్లు

- నిరాటంకంగా కొనసాగుతున్న కార్యక్రమం

తెల్లవారుజామున స్వచ్ఛ సేవలో..

డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతి దంపతులు

చల్లపల్లి, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా 'స్వచ్ఛ సుందర చల్లపల్లి' ఉద్యమానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ పిలుపునకు స్పందించి 2014 నవంబరు 12న ప్రముఖ వైద్యులు డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులు, నల్లూరి రామారావు, టి.లక్ష్మణరావు, ఎన్.వెంకటేశ్వరరావు, ఇంకా అనేకమంది స్వచ్ఛ సైనికులు.. రహదారులను ఊడ్చి, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఈ సేవకు నడుం కట్టారు. ఇందుకు మేము సైతం అంటూ పలువురు ముందుకు రావడంతో ఈ కార్యక్రమం నాటినుంచి నేటి వరకు నిరాటంకంగా సాగుతోంది.

ఇవిగో సేవలు

15 మంది కార్యకర్తలతో మొదలైన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం రోజూ 63 మంది పారిశుద్ధ్య, అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు. ★ చల్లపల్లి రహదారుల్లో 30వేల మొక్కలు నాటారు. దీంతో చల్లపల్లి-మచిలీపట్నం జాతీయ రహదారి పచ్చదనంతో కళకళలాడుతోంది. శివరామపురం-వెంకటాపురం మార్గంలో పూలు, పండ్ల మొక్కలు నాటారు. ★ డంపింగ్‌యార్డు, శ్మశానం, బస్టాండ్ లాంటి ప్రదేశాలు పచ్చని చెట్లతో అందంగా మారాయి. ★ గంగులవారిపాలెం బజారు భూగర్భ డ్రైనేజీని సుందరంగా తీర్చిదిద్దారు.

నేడు వార్షికోత్సవం

స్వచ్ఛ సుందర చల్లపల్లి 11వ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, డాక్టర్ ఏవీ గురవారెడ్డి(హైదరాబాద్)లు పాల్గొంటారని 'స్వచ్ఛ చల్లపల్లి' రథసారథి, మన కోసం మనం ట్రస్ట్ ట్రస్టీ డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతిలు తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనుషులకు ఆరోగ్యవంతమైన జీవనం దక్కుతుందని పేర్కొన్నారు. 2014 నుంచి స్వచ్ఛతకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

గతంలో.. నిర్మాణ దశలో ఉన్న ఆలయం

ప్రస్తుతం పూర్తిగా కనుమరుగై ఇలా..

ఆలయం సముద్రం పాలు!

శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం-మత్స్యలేశం వద్ద సాగర తీరం కోతకు గురవుతోంది. రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అక్కడ రోజురోజుకూ బలహీనంగా మారుతోంది. వంశధార నది సముద్రంలో కలిసే సంగమం వద్ద గతంలో ఓ ఆలయ నిర్మాణం ప్రారంభించారు. కొంతకాలానికి ఆ నిర్మాణం బీటలువారి కొంత కూలింది. ఇటీవల వంశధారకు వరద పోటెత్తడంతో పూర్తిగా కూలి, ఆ శిథిలాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. – న్యూస్‌టుడే, గార(కె.మత్స్యలేశం)

కాపు/తెలగ/నాయుడు కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు కాపు/తెలగ/ నాయుడు కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, కాపు/ తెలగ/ నాయుడు కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు)** ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (09 నవంబర్ 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు **8008621414** & **9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

కలియుగ దైవం.. కనువిందైన రూపం

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి దివ్య క్షేత్రం శనివారం భక్తజనంతో కిటకిటలాడింది. స్వామివారి మూలవిరాట్టు, ఆరుబయట విమాన వేంకటేశ్వరస్వామి దర్శనాలతో భక్తులు తన్మయత్వం పొందారు. స్వామి నామస్మరణ చేస్తూ ఏడు ప్రదక్షిణలు చేశారు. తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాతసేవ, తొలిహారతితో ప్రారంభమైన దర్శనాలు రాత్రి వరకు కొనసాగాయి. 60 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు అంచనా. క్యూలైన్లలో నీరసించి సొమ్మసిల్లి పడిన భక్తులకు ఆలయ ప్రథమ చికిత్స కేంద్రంలో వైద్యసేవలు అందించారు. వివిధ రుసుముల ద్వారా రూ.67,35,118 ఆదాయం వచ్చింది. రాత్రి ధర్మపథం పేరిట నిర్వహించిన కూచిపూడి, భరతనాట్యం తదితర ప్రదర్శనలు అలరించాయి. దేవస్థానం ఈవో(డీసీ) నల్లం సూర్య చక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
– న్యూస్‌టుడే, వాడపల్లి(ఆత్రేయపురం)

ఆలయంలో కిక్కిరిసిన భక్తజనం

అన్నవరం కొండ.. భక్తజనం నిండా..

తిరుచ్చీపై ఊరేగుతున్న స్వామి, అమ్మవార్లు

అన్నవరం దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. అత్యధికంగా 7,900 వ్రతాలు జరిగాయి. రద్దీ నేపథ్యంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభించారు. మధ్యాహ్నం వరకు రద్దీ కొనసాగింది. వ్రతమండపాలు, క్యూలైన్లు కిక్కిరిశాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అంతరాలయం, యంత్రాలయం దర్శనాలకు భక్తులను అనుమతించలేదు. ఉచిత వాహనాల్లో ఆలయ ప్రాంగణానికి భక్తులకు తీసుకువచ్చారు. ఆది, సోమవారాల్లోనూ రద్దీ ఉండే అవకాశముంది. ప్రాకారసేవ శాస్త్రోక్తంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరుచ్చీపై ఆశీనులనుచేసి ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగించారు. ● నిత్యాన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన శ్రీహనుమంతుల ఈశ్వర చంద్రశేఖర్ రూ. 1,01,116, మండపేటకు చెందిన వి.పెద్దవెంకటరాజు, కృష్ణవేణిలు రూ. 51,116 విరాళం ఇచ్చారు. – న్యూస్‌టుడే, అన్నవరం

సింగపూర్‌లో చదువుల అధ్యయనం

అల్లవరం: ప్రభుత్వ పాఠశాలల్లోని గురువులకు అరుదైన గౌరవం లభించనుంది. ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవం రోజున రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలను సింగపూర్ పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరు ఈ నెల 27 నుంచి డిసెంబరు 2 వరకు ఆ దేశంలో పర్యటిస్తారు. సింగపూర్ వెళ్లనున్న ఉపాధ్యాయుల బృందం ఆ దేశంలో అమలు చేస్తున్న అధునాతన విద్యా విధానాలపై అధ్యయనం చేయనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందించిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. వీరిలో కాట్రేనికోన జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన చిట్టినీడి నిరంజని, సఖినేటిపల్లిలంక జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి గుండేపల్లి ప్రభావతి, కొత్తపేట మండలం మోడేకుర్రు ప్రాథమిక పాఠశాలకు చెందిన దుర్గాప్రసాద్‌లు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.

- జిల్లా నుంచి ముగ్గురి ఎంపిక

ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న ప్రభావతి

మామిడికుదురులో పాదయాత్ర చేస్తున్న భక్తులు

కోలాట కీర్తనలతో మహా పాదయాత్ర

మామిడికుదురు, పి.గన్నవరం: పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరులోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయం నుంచి వేలాది మంది భక్తులతో అప్పనపల్లి బాలబాలాజీస్వామివారి ఆలయం వరకు మహా పాదయాత్ర శనివారం ఆధ్యాత్మికోత్సాహంతో జరిగింది. మామిడికుదురులోని అభయాంజనేయస్వామివారి ఆలయం వద్దకు వచ్చిన బృందం కోలాట కీర్తనలతో అందర్నీ అలరించారు. ఈ సందర్భంగా స్థానిక కమిటీ వారికి ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు అప్పనపల్లి ఆలయానికి చేరుకున్నారు.

జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పక్కా ప్రణాళిక

సమీక్ష నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, చిత్రంలో కార్మికశాఖ మంత్రి సుభాష్, కలెక్టర్ మహేష్‌కుమార్, డీఆర్వో మాధవి

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. అచ్చెన్నాయుడు పలు అంశాలపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. పడిపోయిన ప్రతి కొబ్బరి చెట్టుకు రూ.1500 పరిహారం ఇస్తామని తెలిపారు.

రూ.12 కోట్లతో డ్రోన్ సర్వే..: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో డెల్టా ఆధునికీకరణలో అడ్డంకిగా ఉన్న ఆక్రమణలు, పూడిక తీత పనులను గుర్తించేందుకు రూ.12 కోట్ల నిధులతో ప్రత్యేక సర్వే చేపట్టామన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన జగనన్న భూ-రీసర్వే వల్ల ఉత్పన్నమైన భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడతామన్నారు. జలవనరులు, దేవాదాయ శాఖ భూములు మినహాయించి ఇతర ప్రదేశాల్లో నివాసాలు కట్టుకుని జీవనం సాగిస్తున్న వారిని క్రమబద్ధీకరిస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తి చేసి మార్చి నాటికి అందిస్తామన్నారు. సమావేశంలో కార్మికశాఖ మంత్రి సుభాష్, ఎమ్మెల్యేలు ఆనందరావు, దేవ వరప్రసాద్, సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు, గిడ్డి సత్యనారాయణ, ఎమ్మెల్సీలు త్రిమూర్తులు, ఇజ్రాయిల్, సూర్యనారాయణరావు, డీఆర్వో మాధవి, అధికారులు పాల్గొన్నారు.

మృత్యు వాహనం

- ✦ సోమవరంలో కారు బీభత్సం.. ముగ్గురి మృతితో విషాదం
- ✦ మిన్నంటిన క్షతగాత్రుల హాహాకారాలు

ప్రమాదానికి గురైన కారు

కిర్లంపూడి, జగ్గంపేట గ్రామీణం, గండేపల్లి, న్యూస్‌టుడే: బతుకుదెరువు కోసం కొందరు.. విద్యాలయాలకు ఇంకొందరు.. ఇంకా వివిధ పనులపై వెళ్లేవారితో ఆ ప్రాంతం సందడిగా ఉంది. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన కారు మృత్యుశకటమైంది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ముగ్గురు మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు. జగ్గంపేటకు చెందిన తెదేపా నాయకుడు వేములకొండ జోగారావు విశాఖలో వివాహ కార్యక్రమం చూసుకొని కారు నడుపుతూ వస్తున్నారు. నిద్రమత్తులో సోమవరం వద్ద వాహనాలను ఢీకొట్టడంతో మోర్త కొండయ్య(30),కాకాడ రాజు (61) ఘటనాస్థలంలోనూ.. తీవ్రంగా గాయపడిన మోర్త ఆనందరావు (70) ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సోమవరానికి చెందిన బత్తిన భద్రం, ఇర్రిపాకకు చెందిన విద్యార్థినులు చైతన్య, ఆదిత్య ఫణిశ్రీ సరస్వతిలు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఆ చిన్నారులకు దిక్కెవరు..

మోర్త కొండయ్య వ్యవసాయంతో పాటు తాపీ మేస్త్రీల వద్ద సహాయకునిగా పనిచేస్తుంటారు. భార్య చిన్నారి, పిల్లలు ప్రవీణ్(6) అలేఖ్య(4), నక్షత్ర(3) ఉన్నారు. ఇక ఆధారం ఎవరంటూ వారు రోదిస్తున్నారు. మృతదేహాన్ని జెడ్.రాగంపేట ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు, బంధువులు చేరుకొని ఒక్కసారి చూడనివ్వండంటూ ప్రాధేయపడ్డారు. కారుతో ఢీ కొన్నవారు వచ్చేవరకు పోస్టుమార్టానికి ఒప్పుకోమన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఓదార్చి, ప్రభుత్వం తరఫున రూ. 25వేలు అందజేశారు.

మోర్త ఆనందరావు

మోర్త కొండయ్య

కాకాడ రాజు (పాతచిత్రాలు)

జీవితమంతా పోరాటమే..

ఏలేశ్వరానికి చెందిన కాకాడ రాజు తాపీమేస్త్రి. ఆయనకు భార్య అర్జమ్మ, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయిదుగురికి పెళ్లిళ్లు అయ్యాయి. చిన్నకుమారుడు ఏసుబాబుకు కావాల్సి ఉంది. ఓ ఇంటి నిర్మాణ పనులకు మరో ఇద్దరితో కలిసి భవన నిర్మాణ సామగ్రి తరలిస్తుండగా కారు ఢీకొని రాజు చనిపోయారు. పిల్లలంతా ప్రత్తిపాడు ఆసుపత్రికి చేరుకుని విలపించారు.

పెద్ద దిక్కును కోల్పోయి..

సోమవరం గ్రామానికి చెందిన మోర్త ఆనందరావు మూడుచక్రాల రిక్షాతో జీవనం సాగిస్తున్నారు. తాగునీటి డబ్బాలు, ఇంటినిర్మాణ సామగ్రి, ఇతర వస్తువులను తొట్టెరిక్షాలో చేరవేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఆయనకు భార్య రామయమ్మ, కుమారులు తాతారావు, రాఘవ ఉన్నారు. ఆయన మృతితో పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: సుభాష్

ప్రజల నుంచి సమస్యలు వింటున్న మంత్రి సుభాష్

రామచంద్రపురం: మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజల సంక్షేమం.. అభివృద్ధి మా లక్ష్యం.. వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి మంత్రి సమస్యలు తెలుసుకున్నారు. వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు చేపడతామని చెప్పారు. నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర కార్యాలయంలో కూడా ప్రజాదర్బార్ నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం, పట్టణ తెదేపా అధ్యక్షుడు ఉండవల్లి శివ, ఉపాధ్యక్షుడు చందమామ వాసు, కాజులూరు మండల అధ్యక్షుడు చవ్వాకుల నారాయణమూర్తి పాల్గొన్నారు.

వాడపల్లి క్షేత్రంలో నేటి పూజలు

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లిలో ఆదివారం ఉదయం 5 గంటలకు ప్రభాత సేవ, మేలుకొలుపు, వేంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం, ద్రవిడ వేదపారాయణం, నివేదన. ▲ 6 గంటలకు గోపూజ, అష్టోత్తర నామార్చన పూజలు, దర్శనాలు ప్రారంభం. 11 గంటలకు నిత్య కల్యాణం, 12 గంటలకు అర్చన ▲ 1 గంట నుంచి విరామం, 4 నుంచి మళ్లీ దర్శనాలు ప్రారంభం ▲ సాయంత్రం 6 గంటలకు అర్చన, 7.30 గంటలకు నైవేద్యం. ▲ 8 గంటలకు పవళింపు సేవ

తడిసిన, రంగుమారిన ధాన్యం కొంటాం: అచ్చెన్నాయుడు

రాయవరం, న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రభావంతో నేలవాలి నీటిలో మునిగిన, రంగుమారిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. కూర్మాపురంలో సహకార సంఘం శతాబ్ది భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 24 నుంచి 42 గంటల్లో నగదు జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని కొందరు రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందిస్తూ ఈ విషయంపై కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, సి.రామకృష్ణ మాట్లాడారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	22,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	29,000
గటగట	27,000
కొత్తకాయ: గండేరా	28,000
గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	22,000-23,000
కొత్త (పచ్చి) కాయ	23,000-24,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

ఫారంరేటు	106-00
రిటైల్ లైవ్	133-00
డ్రెస్డ్	193-00
స్కిన్‌లెస్	219-00

(c) eenadu

రాజోలు

• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

నేడు

వాడపల్లికి స్పీకర్ రాక

ఆత్రేయపురం: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం ఉదయం కుటుంబసమేతంగా కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎన్ఎస్ చక్రధరరావు శనివారం తెలిపారు.

కాకతీయ కమ్మ వనసమారాధన

ఆలమూరు(రావులపాలెం గ్రామీణం): ఆలమూరులో కొత్తపేట నియోజకవర్గస్థాయి కాకతీయ కమ్మ మహా జనసంఘం ఆధ్వర్యంలో ఆదివారం వన సమారాధన నిర్వహిస్తున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన సభ్యులు పాల్గొనాలని కోరారు.

స్వామియే శరణం అయ్యప్ప

అంబాజీపేట: స్వామియే శరణం అయ్యప్పా.. అంటూ వందలాది మంది అయ్యప్పమాలధారులు అంబాజీపేట పురవీధులలో శనివారం ప్రదర్శన నిర్వహించారు. మాచవరానికి చెందిన అయ్యప్పమాలధారణ గురుస్వామి మహిపాల తాతాజీ ఇంటి వద్ద ఆయన నేతృత్వంలో 54 కలశాల అయ్యప్పస్వామి పూజ జరిపారు.

మాచవరంలో కలశాలతో మాలధారణ భక్తులు

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: రాజోలు: 80085 74174 పి.గన్నవరం: 80085 74229 కొత్తపేట:90323 93884

మోటార్లకు విద్యుత్తు పునరుద్ధరణ

రావులపాలెం గ్రామీణం: రావులపాడులో వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు సరఫరా రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను లైన్‌మెన్ చంటికి తెలపగా విద్యుత్తు లైన్లను సరిచేసి సరఫరాను పునరుద్ధరించారు.

స్పందనకు వందనం

కాలనీలో తొలగిన చెత్తకుప్పలు

మామిడికుదురు: స్థానిక మత్స్యశాఖ కార్యాలయం సమీపంలో ఉన్న ఆల్‌కేస్ట్ కాలనీలో చెత్తకుప్పలను తరలించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను సర్పంచి గౌస్ మొహిద్దీన్, కార్యదర్శి డి.కృష్ణాజీ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించారు. అక్కడి పరిసరాల్లో వ్యర్థాలను ట్రాక్టర్‌పై వేయించి బయటకు తరలించేలా చర్యలు తీసుకున్నారు.

పూడిక తీశారు

ఆత్రేయపురం: మెర్లపాలెం గ్రామ డ్రెయిన్లలో పూడికలు పేరుకుపోయి మురుగు ముందుకు సాగడం లేదు. సమస్యను గ్రామ సర్పంచి మెర్ల శ్రీరామచంద్రమూర్తి వద్ద ప్రస్తావించగా స్పందించి పూడికలు తీయించారు.

బ్లీచింగ్ చల్లించారు

మలికిపురం: లక్కవరంలోని ఇటీవల కురిసిన వర్షాలతో నీరు నిల్వ ఉండి దోమలు పెరుగుతున్నాయి. సమస్యను సర్పంచి కోట పుష్పకుమారి, కార్యదర్శి అబ్బాస్ అలీ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి సిబ్బందితో బ్లీచింగు చల్లించారు.

ఇరవై అయిదేళ్లయినా.. తీరు ఇంతేనా!

✦ అధ్వానంగా కైకాలపేట - శివకోటి మధ్య బైపాస్

మామిడికుదురు, న్యూస్‌టుడే: మామిడికుదురు మండలం పాశర్లపూడిబాడవ నుంచి మలికిపురం మండలం దిండి వరకు 2000 సంవత్సరంలో 216 జాతీయ రహదారి ఏర్పాటైన తర్వాత కైకాలపేట-శివకోటి మధ్య బైపాస్ ఏర్పాటుకు కార్యాచరణ చేపట్టారు. ఆ రహదారికి అయిదేళ్ల క్రితం మరమ్మతులు చేయడం మినహా మళ్లీ ఏవిధమైన దృష్టి సారించకపోవడంతో ఇబ్బందులు శ్రుతిమించుతున్నాయి. శిథిల కల్వర్టులను పట్టించుకోకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి.

వీడని నిర్లక్ష్యం..

పాశర్లపూడి పరిధిలోని కైకాలపేట-శివకోటిలోని 14 కిలోమీటర్ల మేర 7 మీటర్ల వెడల్పుతో రహదారి మామిడికుదురు, నగరం, తాటిపాక, పొదలాడ, సోంపల్లి, రాజోలు మీదుగా ఉంది. బైపాస్ ఏర్పాటవుతున్నందున దీనిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో వాహన చోదకులు యాతనలు పడుతున్నారు. నగరం పెట్రోలు బంకు సమీపంలోని పంట కాలువపై ఉన్న కల్వర్టుకు ఎడమ వైపు రక్షణ గోడ విరిగి ఒరిగిపోతోంది. 4 మీటర్ల వెడల్పులతో ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరడంతో వాహన చోదకులు నిత్యం తల్లడిల్లిపోతున్నారు. గతంలో ఇక్కడ కారు పట్టు తప్పి కాలువలో పడిపోవడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. తాటిపాక వంతెనకు సమీపంలో రహదారి మధ్య పెద్దగా గుంతలు పడడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. మామిడికుదురు పెట్రోలు బంకు సమీపంలోనూ గుంతల్లో పడి పలువురు ప్రమాదాల బారిన పడడంతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. కొద్దిపాటి వర్షం కురిస్తే జాతీయ రహదారి మడుగులా మారుతోంది. దీనికి డ్రెయిన్ సౌకర్యం కూడా లేకపోవడంతో నీరు నిల్వ ఉండిపోతోంది. ఇక్కడ రహదారిని ఎత్తు పెంచి అభివృద్ధి చేసేందుకు రూ.4 కోట్లు వ్యయమయ్యే ప్రతిపాదనలు చేసి పంపి

మామిడికుదురు-పాశర్లపూడి మధ్య రహదారిపై ముంపు నీరు

నెలలు గడుస్తున్నా నిధుల మంజూరు కరవైంది. త్వరలో బైపాస్ రోడ్డు ఉపయోగంలోకి రానున్నందున ఈ 14 కిలోమీటర్ల రోడ్డును తిరిగి ర.భ. శాఖకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రతిపాదనలు పంపించాం..

కైకాలపేట-శివకోటి మధ్య ఉన్న రహదారిని చక్కదిద్దేందుకు ప్రతిపాదనలు చేసి ఆమోదానికి పంపించాం. నిధులు రాగానే పనులు చేపడతాం.

\- ఎన్.శ్రీనివాసరావు, డీఈఈ, ఎన్.హెచ్

సిద్ధివినాయక.. శుభదాయక

అయినవిల్లి, న్యూస్‌టుడే: అయినవిల్లి సిద్ధి వినాయకస్వామివారి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసనలు చేశారు. లక్ష్మీగణపతి హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. లక్షగరిక పూజ జరిగింది. వివిధ పూజా రుసుముల ద్వారా రూ.5,69,047 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

అలరించిన అన్నమాచార్య కీర్తనలు

ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లిలో శనివారం రాత్రి విశాఖపట్నం శ్రీరామ సంగీత కళానిలయం కళాకారులు ఆలపించిన అన్నమాచార్య తదితర సంకీర్తనలు భక్తులను అలరించాయి. వీరిని దేవస్థానం అధికారులు సత్కరించి జ్ఞాపికలు, ప్రసంశాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఈవో ఎన్ఎస్ చక్రధరరావు తదితరులు పాల్గొన్నారు.

అన్నమాచార్య కీర్తనలు ఆలపిస్తున్న కళాకారులు

డెల్టా ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలి

కొత్తపేట: గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని, మొంథా తుపాను సమయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని అరికట్టడంలో విశేషంగా కృషి చేశారని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. శనివారం కలెక్టరు కార్యాలయంలోని నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. వివిధ శాఖలకు అభినందనలు తెలిపారు. వ్యవసాయ రంగాభివృద్ధి కోసం సాగునీటి మౌలిక సదుపాయాల మెరుగుదల అత్యవసరమన్నారు. కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై పలు సూచనలు చేశారు. వాడపల్లి వెంకన్న ఆలయానికి భద్రత పెంచాలని, ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు తగిన భూమి కేటాయించాలని కోరారు. కొత్తపేటలో డివిజనల్ కార్యాలయాల కాంప్లెక్సు నిర్మాణం కోసం మార్కెటు యార్డు స్థలాన్ని మంజూరు చేయాలన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సత్యానందరావు

ములికిపల్లిలో ఉమా రామలింగేశ్వరస్వామి

వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ అలంకరణలో శివపార్వతులు

పి.గన్నవరం: రాజులపాలెంలో పట్టాభిరాముడు

వాడవాడలా ఆధ్యాత్మికశోభ

రాజోలు, అంతర్వేది, ఆత్రేయపురం, అయినవిల్లి, అంబాజీపేట, మామిడికుదురు, న్యూస్‌టుడే: ములికిపల్లిలోని ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో లక్షబిల్వార్చన నిర్వహించారు. ● అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ● ఉచ్చిలిలో అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి, అలివేలు మంగ సమేత వేంకటేశ్వరస్వామిగా దర్శనమిచ్చారు. ● రాజులపాలెంలో సీతా సమేత పట్టాభిరాముడికి లక్షతులసిపూజ నిర్వహించారు. ● మందేశ్వరస్వామికి తైలాభిషేకాలు నిర్వహించారు. తైలాభిషేకాల ద్వారా రూ.14,3160, అన్నప్రసాదం ద్వారా రూ.36,600 విరాళాలు వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ దారపురెడ్డి సురేష్‌బాబు తెలిపారు. ● అప్పనపల్లి బాలబాలాజీస్వామివారికి వివిధ రకాల పుష్పాలు, తులసీ దళాలతో విశేషార్చనలు చేశారు.

అంబాజీపేట వేంకటేశ్వరస్వామి

వీరబ్రహ్మేంద్రస్వామి మహోత్సవాలు

రాజోలు, న్యూస్‌టుడే: రాజోలులోని స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 45వ కార్తికమాస మహోత్సవాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారికి కుంకుమ పూజలు చేశారు. పట్టణంలో స్వామివారి గ్రామోత్సవం జరిగింది. రాష్ట్ర స్వర్ణకారుల సంఘం క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ పెదబాబు, కవి, జేజిబాబు పాల్గొన్నారు.

నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం

కొత్తపేట, న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకూ ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తుందని జిల్లా కలెక్టరు రావిరాల మహేష్‌కుమార్ అన్నారు. మండలంలోని కొత్తపేటలో తుపాను వల్ల నష్టపోయిన వరి, అరటి తోటలను శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మంగళవారం కేంద్ర బృందం జిల్లా పర్యటనకు రానుందని, దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించి సమగ్ర నివేదికను కేంద్రానికి పంపనుందని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలు సమగ్ర సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులను గుర్తించాయన్నారు. కేంద్ర బృందం పర్యటన సందర్భంగా దెబ్బతిన్న పంటల ఛాయాచిత్రాలా ప్రదర్శన కూడా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో పి.శ్రీకర్, తహసీల్దార్ రాంబాబు, జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, కొత్తపేట వ్యవసాయ అధికారి రామారావు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యల్లమిల్లి జగన్మోహన్, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్ మహేష్‌కుమార్, అధికారులు

నియోజకవర్గానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

మలికిపురం, న్యూస్‌టుడే: మొంథా తుపాను నష్టపరిహారంగా నియోజకవర్గానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డీఆర్సీ సమావేశంలో ప్రభుత్వ దృష్టికి తెచ్చినట్లు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. తుపాను ప్రభావంతో నియోజకవర్గంలో 5,600 ఎకరాలకు గాను 1,120 ఎకరాల్లో సార్వా పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాగా అధికారులు చెప్పారన్నారు. కానీ నియోజవర్గంలో 14 వేల ఆయకట్టు ఉండగా ముంపు కారణంగా నాట్లు వేయని 8,400 ఎకరాలకు కూడా నష్టపరిహారంగా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరానన్నారు. 500 కొబ్బరి చెట్లు తుపానులో నష్టపోయినట్లు చెబుతున్నారని, గత నాలుగైదు సంవత్సరాలుగా తీరంలో లక్ష కొబ్బరి చెట్లు చచ్చిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ చెట్లకు కూడా రూ.1000 చొప్పున నష్టపరిహారం అందించాలని కోరానన్నారు. విద్యుత్తు రంగంలో 2 వేల స్తంభాలు, 100 కి.మీ. కండక్టరు(విద్యుత్తు తీగలు), 200 విద్యుత్తు నియంత్రికలు సరఫరా చేసి నష్టాన్ని భర్తీ చేయాలన్నారు. చింతలపల్లి-మలికిపురం మధ్య 4.5 కి.మీ. రాష్ట్ర హైవేని ఎన్డీబీ పథకం నుంచి రద్దు చేసి ఎండీఆర్ పథకంలో నిధులు మంజూరు చేసి రోడ్డును బాగు చేయాలని అధికారులను కోరానన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

కాలువలో చెట్లు.. పారుదలకు ఇక్కట్లు

పాశర్లపూడి ఇంటేక్‌వెల్‌కు సమీపంలో కాలువ మధ్యలో తుపానుకు చెట్లు విరిగిపడ్డాయి. దీంతో పారుదల మందగించిందని స్థానిక రైతులు వాపోతున్నారు. అటు పంట చేలకు, ఇటు సమగ్ర రక్షిత మంచినీటి ప్రాజెక్టుకు దీని నుంచే నీరు సరఫరా కావాల్సి ఉందని, అడ్డంకులు లేకుండా చక్కదిద్దాలని విన్నపాలు చేశారు. ఈ విషయాన్ని జలవనరుల శాఖ ఏఈఈ రమేష్‌బాబు దృష్టికి తీసుకువెళ్లగా చర్యలు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, మామిడికుదురు

రహదారి అధ్వానం

మాగం గ్రామంలో దోనుకూడలి వద్ద నుచి పోతుకుర్రు వెళ్లే కాలువగట్టు రహదారి గుంతలమయం అయ్యింది. అంచులు దిగబడి అధ్వానంగా మారాయి. రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రైతులు రాకపోకలకు ఇక్కట్లు పడుతున్నారు. ఈ రహదారిని పరిశీలించి మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి భవానీ తెలిపారు. – న్యూస్‌టుడే, అయినవిల్లి

శునకాలతో ప్రజల బెంబేలు

ఆలమూరులోని పలు ప్రాంతాల్లో వీధి శునకాలు గుంపులుగా తిరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ద్విచక్రవాహనాల వెంట పడుతుండటంతో చోదకులు గాయాలపాలవుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులపై దాడులకు దిగుతున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఆలమూరు(రావులపాలెం గ్రామీణం)

రోడ్డుపై వ్యాపారం.. ట్రాఫిక్‌కు అంతరాయం

అమలాపురం, బొబ్బర్లంక రాష్ట్ర రహదారిపై ఆత్రేయపురం వద్ద వ్యాపార లావాదేవీలు జరుపుతున్నారు. దుకాణాల ముందు భారీ వాహనాలు నిలపడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. శనివారం రోజు ఈ సమస్య మరింత జఠిలంగా మారుతోంది. వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై రాము వద్ద సమస్యను ప్రస్తావించగా దుకాణ దారులకు నోటీసులు అందిచేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, ఆత్రేయపురం

పెచ్చులూడుతున్న ట్యాంకు

చింతలమోరి గ్రామంలో శ్యామలాంబ అమ్మవారి ఆలయం సమీపంలో రోడ్డు పక్కనున్న ఓహెచ్ఎస్సార్(మంచినీటి ట్యాంకు) శిథిలమవుతోంది. అక్కడక్కడ పెచ్చులూడుతూ ఆందోళన కలిగిస్తోంది. తక్షణం దీని మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ కె.శిరీషను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, మలికిపురం



'రైతులను ఆదుకోవడంలో విఫలం'

రావులపాలెం గ్రామీణం, న్యూస్‌టుడే: తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని జిల్లా వైకాపా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాలెంలోని వైకాపా కార్యాలయం వద్ద శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సచివాలయాల పేరును విజన్ యూనిట్‌గా మార్చడం కాదని, చంద్రాలయంగా మార్చుకోవాలని విమర్శించారు. ఈ నెల 12న నిర్వహించే వైద్యకళాశాల ప్రైవేటీకరణకు సంబంధించిన ర్యాలీ పోస్టర్లును ఆవిష్కరించారు.

గొలుసు దుకాణంపై దాడి

కొత్తపేట, న్యూస్‌టుడే: కొత్తపేట ప్రొహిబిషను ఎక్సైజ్ స్టేషను పరిధిలో శనివారం రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో గొలుసు దుకాణంపై దాడి చేసి 17 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు, కటికరెడ్డి తులసీరామ సత్య వెంకట నాగరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ కాత్యాయని తెలిపారు.

ఘనంగా అడ్వానీ జన్మదిన వేడుకలు

రాజోలు: మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అడ్వానీ జన్మదిన వేడుకలను మండల భాజపా ఆధ్వర్యంలో శనివారం రాజోలులో నిర్వహించారు. చెల్లింగి త్రినాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ కేకు కోసి పంచారు. మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమా, మండల ఇన్‌ఛార్జి మాలే శ్రీనివాసనగేష్ దేశానికి అడ్వానీ అందించిన సేవలను కొనియాడారు. నాయకులు వడ్లమూడి ప్రకాష్, అడబాల రాంబాబు, గంటి చంద్రశేఖర్, దేవళ్ల మాణిక్యాలరావు, ఇంటిపల్లి రామకృష్ణ పాల్గొన్నారు.

కేకు కోసి పంచిపెడుతున్న భాజపా నాయకులు

భగవాన్ సత్యసాయిబాబా..

అంబాజీపేట: అంబాజీపేట భగవాన్ శ్రీసత్యసాయి సేవా సంస్థల జోన్ ఆధ్వర్యంలో నిట్టాల రామం ఇంట్లో శనివారం సత్యసాయిబాబా 100వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఓంకారం, సుప్రభాతం, నగరసంకీర్తన నిర్వహించారు. అనంతరం ప్రశాంతి పతాకావిష్కరణ, దీపారాధన, కలశస్థాపన, అభిషేకాలు, సహస్రనామార్చన చేశారు. సేవా సంస్థల జోన్ నిర్వహకులు పాల్గొన్నారు.

న్యాయవాదుల ఆత్మీయకలయిక

పి.గన్నవరం, న్యూస్‌టుడే: గంగలకుర్రులో ఉన్న కోనసీమ బృందావనం రిసార్ట్‌లో న్యాయవాదులంతా శనివారం కలిశారు. ఉసిరి చెట్టు వద్ద వనభోజనాలు చేశారు. స్పెషల్ మేజిస్ట్రేట్ పులిదిండి ప్రసాదరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆట పాటలతో ఉత్సాహంగా గడిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి అజయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు యాలంగి సత్యనారాయణ, ప్రధానకార్యదర్శి దొమ్మేటి వెంకటేశ్వరావు, కోశాధికారి నందెపు చినవెంకటేశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు.

నిత్యావసర సరకుల పంపిణీ

సఖినేటిపల్లి, న్యూస్‌టుడే: గొంది గ్రామంలో ఇంటిపై పిడుగు పడి అగ్నిప్రమాదంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న గెడ్డం జన్సన్‌కు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిత్యవసర సరకులు, టార్పాలిన్‌లు పంపిణీ చేశారు. రెడ్‌క్రాస్ సభ్యులు జంపన బుజ్జిరాజు, బోణం రాజు, మధురాజు పాల్గొన్నారు.

సరకులు పంపిణీ చేస్తున్న రెడ్‌క్రాస్ ప్రతినిధులు

బలుసుతిప్పలో తగ్గిన రద్దీ

కాట్రేనికోన: బలుసుతిప్పలో తుపాను బాధితులకు బియ్యం, నిత్యావసరాల అందజేత పూర్తయిందని తహసీల్దారు రవికిరణ్ తెలిపారు. ఈ గ్రామంలో రెండే ఈపోస్ యంత్రాలు ఉండటం, సర్వర్ సరిగా పనిచేయకపోవడం వంటి కారణాలతో లబ్ధిదారులు నాలుగైదు రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తహసీల్దారు, అధికారులు స్పందించి మరో 4 ఈపోస్ యంత్రాలను తీసుకువచ్చి త్వరితగతిన అందజేశారు.

గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్ట్

రాజోలు, న్యూస్‌టుడే: రాజోలులో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు యువకులను అరెస్ట్ చేశామని సీఐ టి.వి.నరేష్‌కుమార్, ఎస్సై రాజేష్‌కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను వారు శనివారం కార్యాలయంలో వెల్లడించారు. శుక్రవారం రాత్రి గంజాయి పాత నిందితులను స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్న సమయంలో గంజాయి నిల్వ ఉన్న సమాచారం తెలుసుకున్నారు. రాజోలులోని సత్తిరాజు స్వామి వీధిలో బొండాడ విశాల్ ఇంటిపై దాడి చేసి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గూడపల్లికి చెందిన విశాల్‌తో పాటు అదే గ్రామానికి చెందిన దొంగ లక్ష్మీనాగనరసింహరావు, చింతలపల్లికి చెందిన ముత్యాల సూర్యకిరణ్, పశ్చిమగోదావరి జిల్లా, కాళ్ల మండలం, దొడ్డనపూడికి చెందిన సుదర్శనం లక్ష్మీమురళీధర్, అంతర్వేదిపాలెంనకు చెందిన తోటే జాన్‌సుభాకర్‌లను అక్కడే అరెస్ట్ చేశామన్నారు. విశాల్ ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ఖాతాను తెరచి కొంత మంది యువకులను మిత్రులుగా చేసుకుని గూడపల్లి, పల్లిపాలెంనకు చెందిన మామిడిశెట్టి నాగేంద్రవర్మ వద్ద గంజాయిని తెచ్చి వారికి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ నరేష్‌కుమార్, ఎస్సై రాజేష్‌కుమార్, చిత్రంలో నిందితులు

శనివారం వచ్చిందంటే బస్టాండ్ వారిదే..!

మహిళలతో నిండిపోయిన రావులపాలెం ఆర్టీసీ బస్టాండు

రావులపాలెం గ్రామీణం: శనివారం వచ్చిందంటే చాలు.. రావులపాలెం బస్టాండ్ అంతా మహిళలతో నిండిపోతోంది. ఉచిత బస్సుల్లో ప్రయాణించి వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వెళ్లే వేలాది మహిళా భక్తులతో కళకళలాడుతోంది.

ఇకనైనా స్పందించరూ..?

మలికిపురం, న్యూస్‌టుడే: మలికిపురం-మోరి రోడ్డులో భాస్కర చిల్డ్రన్ ఆసుపత్రి సమీపంలో రోడ్డులో పెద్ద గుంత ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులే చిన్న కర్రకు ఎర్ర వస్త్రం కట్టి ప్రమాద హెచ్చరికగా ఏర్పాటు చేశారు. ఈ మార్గంలోని మోరిలో పార్కు వద్ద మలుపు, మహలక్ష్మి మిల్లు కూడలి, వీవీమెరక గాంధి నగర్, ఆసుపత్రి తదితర పలు చోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డును అభివృద్ధి చేసి ప్రయాణ, రవాణా సౌకర్యాలను మెరుగుపర్చాలని కోరుతున్నారు.

మలికిపురం-మోరి రోడ్డులో ఏర్పాటు చేసిన హెచ్చరిక సూచిక

అభివృద్ధి చేస్తాం..

దీని మరమ్మతులకు రూ.40 లక్షలతో ప్రతిపాదనలు పంపించాం. మంజూరు ఉత్తర్వులు వచ్చిన వెంటనే రోడ్డు అభివృద్ధి చేస్తాం. ఈలోగా ఇబ్బంది లేనివిధంగా గుంతలను సరి చేయడానికి చర్యలు తీసుకుంటాం.

\- ర.భ.శాఖ ఏఈ సురేష్

పగలే వెలుగులు..!

మరమ్మతుల్లో విద్యుత్తు వీధి దీపాలు

అంబాజీపేట, న్యూస్‌టుడే: కొబ్బరి వాణిజ్య కేంద్రమైన అంబాజీపేటతోపాటు చుట్టు పక్కల గ్రామ పంచాయతీల పరిధిలో విద్యుత్తు వీధి దీపాలు పగలూ వెలుగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో రాత్రి సమయాల్లో వీధి దీపాలు వెలగని పరిస్థితి నెలకొంది. మేజర్ పంచాయతీలైన మాచవరం, పుల్లేటికుర్రు, గంగలకుర్రు, కె.పెదపూడిలతో పాటు నందంపూడి, ఇసుకపూడి, చిరుతపూడి, పసుపల్లి, కముజువారిలంక గ్రామాల్లో ఈ దుస్థితి ఉంది.

బిల్లులు అధికం..

రాత్రులే కాకుండా పగలూ వీధి దీపాలు వెలుగుతుండడంతో పంచాయతీలకు బిల్లులతో ఆర్థిక భారం తప్పడం లేదు. మేజర్‌పంచాయతీ అయిన మాచవరంలో 18 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 17,185 మంది జనాభా ఉన్నారు. ఆయా వార్డులో 1,570 విద్యుత్తు వీధి దీపాలు ఉన్నాయి. వీటి ద్వారా పంచాయతీకి రూ.3 లక్షలు మేర నెలకు విద్యుత్తు బిల్లు వస్తుంది.

మాచవరంలో పగలు వెలుగుతున్న వీధి దీపాలు

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..

సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఒక్కొక్కసారి విద్యుత్తు నిరంతరం సరఫరా అయి దీపాలు వెలుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు విద్యుత్తు లైన్లకు మూడవ లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాం.

\- కె.శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో, అంబాజీపేట

(c) eenadu

అమలాపురం

• అమలాపురం • ముమ్మిడివరం

శివలింగం.. మేఘ పరవశం

ఎస్.యానాం తీరంలో రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన శివలింగం పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. కార్తిక మాసంలో సముద్ర స్నానాలకు వచ్చే భక్తులు, అయ్యప్ప స్వాములు శివాలింగం, నందీశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శనివారం తీరంలో శివలింగం చుట్టూ నదీ జలాలపై కమ్ముకున్న దట్టమైన మేఘాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. – న్యూస్‌టుడే, ఉప్పలగుప్తం

రైతుబజార్‌లో నిన్నటి ధరలు (కిలోకు)

టమాట - 30, వంకాయలు(నలుపు)- 68, తెలుపు - 48, బెండకాయలు - 48, పచ్చిమిర్చి - 30, కాకరకాయ - 40, బీరకాయలు - 58, క్యాబేజీ - 35, క్యారెట్ - 60, దొండకాయలు - 48, బంగాళదుంపలు - 28, ఉల్లిపాయలు - 28, గోరుచిక్కుళ్లు - 45, దోసకాయలు - 32, చిక్కుడుకాయలు -120, కంద - 55, బీట్రూట్ - 56, కీరదోసకాయలు -39, అల్లం - 82, క్యాప్సికం -100, గుమ్మడి -30, ముల్లంగి -45, ఉసిరి -80, నిమ్మకాయలు -30. ఒక్కొక్కటి చొప్పున: ఆనబకాయ -40, పొట్లకాయ -25, అరటికాయ -6, ఆకుకూరలు కట్ట -10, కొత్తిమీర కట్ట -30, కొబ్బరికాయ - 25. –న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

కుశాల్‌కు మంత్రి అభినందన

కాట్రేనికోన: ఇటీవల 195 దేశాల పేర్లు, వాటి రాజధానులను 2.59 59 నిమిషాల్లో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన కాట్రేనికోనకు చెందిన విత్తనాల కుశాల్ నాగవెంకట్‌ను మంత్రి సుభాష్ అభినందించారు. శనివారం తనను మర్యాదపూర్వకంగా కలిసిన కుశాల్, అతని తల్లిదండ్రులను మంత్రి అభినందించి భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించాలని ఆకాంక్షించారు.

బాధ్యత ఎవరిది..?

పట్టణంలో ఎక్కడికక్కడ చెత్త కుప్పలు

పట్టణంలో ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. దీంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోంది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి ప్రాతినిధ్యం వహించే 23వ వార్డులోనే రహదారి డంపింగ్ యార్డ్‌ను తలపిస్తోంది. నారాయణపేటలో ఎక్కడి చెత్త పేరుకుపోయింది. పారిశుద్ధ్య పనులు చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను పురపాలక కమిషనర్ వి.నిర్మల్‌కు మార్ దృష్టికి తీసుకువెళ్లగా.. తడి, పొడి చెత్తను నివాసితులు పారిశుధ్యం కార్మికులకు ఇవ్వాలన్నారు. ఇంటి వద్దనే కంపోస్టు తయారీలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వార్డు సచివాలయాల పరిధిలో రోజూ కార్యక్రమాలు నిర్వహించేలా చేస్తామన్నారు. న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

నారాయణపేట గణేష్ సెంటర్‌లో రోడ్డుపై చెత్త

వీధికుక్కల బెడద.. తీరనుందా..?

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆశలు

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్

జనావాసాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల ఆవరణలో వీధి కుక్కలు బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శనివారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మున్సిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వీధి కుక్కల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

పురపాలక సంఘాల్లో ఇలా..

జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, మండపేటలు పురపాలికలు, ముమ్మిడివరం నగర పంచాయతీ ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 2వేల వరకు వీధి కుక్కలను అధికారులు గుర్తించారు. అమలాపురం పురపాలిక పరిధిలో మాత్రమే వీటికి యానిమల్ బర్త్‌కంట్రోల్ శస్త్రచికిత్సలు చేస్తున్నారు. మిగిలిన మూడు చోట్ల ఇప్పటి వరకు ఏవిధమైన నియంత్రణ చర్యలు చేపట్టలేదు.

రూ.2300 చొప్పున కేటాయింపు

అమలాపురం పురపాలిక పరిధిలో వీధి కుక్కల నియంత్రణకు పురపాలిక సాధారణ నిధుల నుంచి ఒక్కొక్కదానికి కు.ని.శస్త్ర చికిత్సలు, ర్యాబిస్ వ్యాధి సోకకుండా టీకాలు వేసేందుకు రూ.2300 చొప్పున కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు 435 వీధి కుక్కలకు శస్త్ర చికిత్సలు చేసినట్లు అధికారులు తెలిపారు.

అమలాపురం పట్టణం పరిధిలో వీధి కుక్కలు

పశువులపైనా దృష్టి..

రహదారులపై సంచరిస్తున్న పశువులను నియంత్రించేందుకు పురపాలిక అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. రోడ్లపై వాహనాలకు అడ్డుగా ఉంటున్న వాటిని ప్రత్యేక వాహనాల్లో కడియం దగ్గర్లోని గోశాలకు తరలించే యోచన చేస్తున్నారు. ఒక సారి అక్కడికి పశువును తరలిస్తే యజమాని వెళ్లినా తిరిగి పంపించరు. ఇక్కడి పశువుల సమగ్ర వివరాలను ప్రత్యేక దస్త్రాల్లో నమోదు చేస్తారు.

చర్యలు తీసుకుంటాం

రహదారులపై తిరిగే పశువులను మంగళవారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌లో కడియం గోశాలకు తరలిస్తాం. అక్కడికి వెళ్తే వాటిని వదులు కోవాల్సిందే. కార్యాలయ ఆవరణలోకి పశువులు రాకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.

–నిర్మల్ కుమార్, కమిషనర్, అమలాపురం

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

అమలాపురం పట్టణం: 79939 35935, గ్రామీణం: 91000 20948

అల్లవరం: 91548 46718 , ముమ్మిడివరం: 80085 74166

సమస్య: అమలాపురం కాలేజీరోడ్డు ప్రధాన రహదారుల పక్కన చుట్టుపక్కల ప్రాంతాల వారు చెత్త వేస్తున్నారు. –విశ్వనాథ్, వ్యాపారి

సమస్య: శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఎదురుగా వ్యర్థాలు పేరుకుపోయాయి. తొలగించేలా చర్యలు తీసుకోవాలి. –కాంత్, స్థానికుడు

సమస్య: మున్సిపల్ కాలనీ అపరిశుభ్రంగా ఉంది. చెత్త, మురుగు పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. –జార్జి, స్థానికుడు.

పరిష్కారం: కాలేజీరోడ్డు, శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, మున్సిపల్ కాలనీ సమస్యలపై సచివాలయ కార్యదర్శులు స్పందించారు. సిబ్బందితో పనులు చేసేలా చర్యలు తీసుకున్నారు.

–న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం

పూడికను తొలగించారు.. స్పందనకు వందనం

సమస్య: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని రెడ్డివారిపాలెం ప్రాంతంలో డ్రెయిన్ నుంచి మురుగు దిగక ఇబ్బందులు పడుతున్నాం. –పి.రాంబాబు, స్థానికుడు

సమస్య: నగర పంచాయతీ పరిధిలోని బాలయోగి కాలువ గట్టు రోడ్డులో మురుగు కాలువ పూడిపోవడంతో నీరు దిగక ఇబ్బందులు పడుతున్నాం. ఆర్.శ్రీనివాసరావు, స్థానికుడు

పరిష్కారం: రెడ్డి వారిపాలెం, బాలయోగికాలువగట్టు రోడ్డులో మురుగుకాలువల సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా.. పారిశుద్ధ్య సిబ్బందిని పంపి సమస్యను పరిష్కరించారు.

–న్యూస్‌టుడే, ముమ్మిడివరం

16న శెట్టిబలిజ వనసమారాధన

అమలాపురం ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో శెట్టిబలిజ సంఘ నేతలు

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: కొంకాపల్లి సత్తెమతల్లి ఆలయం వద్ద ఖాళీస్థలంలో ఈ నెల 16న నిర్వహించబోయే శెట్టిబలిజ సామాజికవర్గీయుల కార్తిక వనసమారాధనకు అధిక సంఖ్యలో తరలిరావాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు. అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు పోలీస్ బందోబస్తు సహకారం అందించాలని శెట్టిబలిజ సంఘ నేతలు శనివారం కోరారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో శెట్టిబలిజలు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో వాసంశెట్టి సత్యం, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పెచ్చెట్టి విజయలక్ష్మి, పితాని బాలకృష్ణ, గుత్తుల సాయి పాల్గొన్నారు.

నేడు వాసర్ల గార్డెన్స్‌లో.. అమలాపురం వాసర్ల గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించే శెట్టిబలిజ సామాజికవర్గీయుల కార్తిక వనసమారాధనకు అధికసంఖ్యలో తరలిరావాలని కోనసీమ శెట్టిబలిజ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. సామాజికవర్గీయులు తమ సత్తా చాటాలని, పిల్లలకు, మహిళలకు ఆట, పాటల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ★ అమలాపురం శ్రీరామపురం శివారు తోటలలో ఆదివారం నిర్వహించే గౌడ కార్తిక వనసమారాధనకు గౌడ సంఘీయులు పట్టణ గౌడ సంఘ నాయకులు పిలుపునిచ్చారు.

10న పీఎం నేషనల్ అప్రంటిస్ మేళా

యానాం: నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రభుత్వ ఐటీఐలో సోమవారం అప్రంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ చింతపల్లి కృష్ణ సుధాకర్ తెలిపారు. ఇందులో వివిధ పరిశ్రమలు, సంస్థలు ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయన్నారు.

కుండలేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

కాట్రేనికోన: పార్వతీసమేత కుండలేశ్వరుడిని శనివారం భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో రద్దీ నెలకొంది. పీఎస్ఎన్ రాజు, త్సవటపల్లి నాగు ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన ఏర్పాటుచేశారు.

స్నానఘట్టంలో వాహనాల నిలిపివేత

రాజీవ్ బీచ్‌లోని పుష్కర స్నానఘట్టంలో వాహనాలు ఇష్టానుసారంగా నిలిపి ఉంచడం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమీపంలో ప్రైవేటు చేపల వేలం ఉండటంతో వందల మంది పాటదారులు, కొనుగోలుదారులు ఇక్కడ గుమిగూడుతుంటారు. స్నానాలు చేసే భక్తులకు అసౌకర్యం కలుగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసినా వాహనాల్ని లోపలికి తీసుకెళ్తున్నారు. పురపాలక అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, యానాం

గుంతలతో అష్టకష్టాలు

కందికుప్ప ఆర్అండ్‌బీ ప్రధాన రోడ్డు కూడలి వద్ద గుంతలో నిలిచిన నీటితో ఇటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇక్కడి కూడలిలో రోడ్డు గుంతలు పడింది. అందులో నీరు చేరడంతో ఇటుగా రాకపోకలు సాగించే స్థానికులు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కాట్రేనికోన

మరుగుదొడ్డికి దారేదీ..?

సూదాపాలెంలోని భీమనపల్లి-2 సచివాలయంలో వివిధ పనులపై వచ్చేవారి కోసం కొన్నాళ్ల క్రితం మరుగుదొడ్డి నిర్మించారు. అక్కడికి వెళ్లే మార్గంలో తుప్పలు కమ్మేశాయి. తలుపు సైతం మరమ్మతులకు గురైంది. అధికారులు స్పందించి తుప్పలను తొలగించి వినియోగంలోకి తేవాలని పలువురు కోరుతున్నారు. ఈ సమస్యను ఎంపీడీవో కృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి తుప్పలు తొలగిస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఉప్పలగుప్తం

ప్రమాదకరంగా వదిలేశారు..!

యానాం త్యాగరాజవీధి నుంచి పైడికొండలవారి వీధికి వెళ్లే మార్గంలోని మహేంద్రవాడ వారి సందు వద్ద మురుగుకాలువపై నిర్మించిన రహదారి పాడైంది. అక్కడ ఏ మాత్రం అజాగ్రత్తగా వెళ్లినా ప్రమాదమే. పురపాలక యంత్రాంగం స్పందించి రహదారుల్ని బాగు చేయించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, యానాం

నీటి కోసం గుంతలో దిగాల్సిందే..!

ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని మల్లాయిపాలెంలో తాగునీటి కొళాయిల పరిస్థితి ఇది. పైప్ లైన్ ద్వారా సరఫరా చేసే తాగునీరు ప్రవాహ వేగం చాలక కొళాయిల నుంచి నీరు రావడం లేదు. ఈ ప్రాంత వాసులు ఇదిగో ఇలా గుంతలు తవ్వకుని తాగు నీటిని పట్టుకోవడానికి గొట్టాలను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. –న్యూస్‌టుడే, ముమ్మిడివరం

నాణ్యమైన భోజనం పెట్టాలి

భోజనం పరిశీలిస్తున్న తహసీల్దార్ రవికిరణ్

కాట్రేనికోన, న్యూస్‌టుడే: పాఠశాలల్లోని పిల్లలకు నాణ్యమైన భోజనం వండిపెట్టాలని తహసీల్దారు రవికిరణ్ పేర్కొన్నారు. బలుసుతిప్ప జడ్పీఉన్నత పాఠశాలను శనివారం సందర్శించిన ఆయన పిల్లలకు పెట్టే భోజనాన్ని పరిశీలించారు. ఆర్వోప్లాంట్‌ను పరిశీలించి పిల్లలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ట్యాంకును ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఉపాధ్యాయులకు తెలిపారు. పీవీ సత్యనారాయణ, ఆర్ఐ విశ్వనాథ్ సిబ్బంది పాల్గొన్నారు.

తుపాను బాధితులకు నిత్యావసరాలు

తాళ్లరేవు: పిల్లంక, కొత్తలంకల్లో 95 తుపాను బాధిత కుటుంబాలకు శనివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీ మాజీ ఛైర్మన్ సాగి బాబ్జీరాజు, తెదేపా నాయకులు జిత్తుగ శ్రీనివాసరావు, గంజా గోవిందు, గెడ్డం ఏడుకొండలు పాల్గొన్నారు. సుంకరపాలెంలో లచ్చిపాలెం సొసైటీ అధ్యక్షుడు మోపూరి వెంకట రెడ్డి నాయుడు, మోపూరి వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు.

ఇద్దరు బీఎల్‌వోల బదిలీ

యానాం: పుదుచ్చేరి వ్యాప్తంగా జరుగుతున్న ఓటరు ప్రత్యేక విస్తృత గణనలో రాజకీయ పార్టీల ప్రతినిధుల్ని భాగస్వాముల్ని చేశారన్న అభియోగాలతో ఇద్దరు బూత్ స్థాయి అధికారుల్ని (బీఎల్‌వో) నమోదు ప్రక్రియ నుంచి తప్పించి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి, జన గణనకు వీలుగా దరఖాస్తులు బీఎల్‌వోలు పంపిణీ చేస్తున్నారు. లాస్‌పేట నియోజవర్గంలోని రెండు బూత్‌ల పరిధిలో జరిగిన దరఖాస్తుల జారీ ప్రక్రియలో ఇద్దరు రాజకీయ నాయకులు పాల్గొనడంతో ఉద్యోగుల్ని నిర్ణీత విధుల నుంచి తొలగించి, వేరేవారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కాంగ్రెస్ సంతకాల సేకరణ

యానాం: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పుదుచ్చేరిలో జరుగుతున్న ప్రత్యేక విస్తృత గణన(ఎస్ఐఆర్)ను వ్యతిరేకిస్తూ 2.52 లక్షల మంది ప్రజల నుంచి సంతకాలు సేకరించామని పుదుచ్చేరి పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ వైథిలింగం తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఓటర్లను తొలగించి కొత్తవారిని చేర్చడానికే ఎస్ఐఆర్‌ను ఈసీ ఆదరాబాదరాగా నిర్వహిస్తోందని ఆరోపించారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములను కేవలం వెయ్యి ఓట్లు నిర్ధారిస్తాయన్నారు. బిహార్‌లో ఓట్లేసిన నకిలీ ఓటర్లను పుదుచ్చేరి జాబితాలో చేర్చడం కోసమే ఈ ప్రక్రియ ఎన్నార్ భాజపా కూటమి చేపట్టాయని ఆరోపించారు.

బతుకు బండి సాగేలా..

మూడు చక్రాల వాహనాలకు దరఖాస్తులు ఆహ్వానం

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్

రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల వాహనాలు మంజూరు చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ సహాయక సంచాలకులు వై.శ్రీనివాసరావు తెలిపారు. వీటిని ప్రతి నియోజకవర్గానికి 10 చొప్పున అందిస్తామన్నారు.

వీరే అర్హులు.. అభ్యర్థుల వయసు 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ★ సదరం ధ్రువీకరణ పత్రంలో కాళ్లలో వైకల్యం 70 శాతం పైబడి నమోదవ్వాలి. ★ కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదు. ★ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. ★ ఇతర వ్యక్తుల సహాయం లేకుండా నడవగలిగే వారు అనర్హులు. ★ నెల వారీ వేతనం తీసుకునే ఉద్యోగులు విధులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి.

దరఖాస్తు ఇలా.. అర్హులైన వారు తమ సదరం ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పదో తరగతి ఉత్తీర్ణ ధ్రువీకరణ పత్రం, వివరాలతో ఈ నెల 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. www.apdascac.ap.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

విద్యార్థులకు ప్రాధాన్యం.. ఈ వాహనాల మంజూరులో విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణ సాధించిన వారికే వాహనాలను మంజూరు చేస్తామన్నారు. కళాశాలల్లో చదివే వారు వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను జత చేస్తే వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు.

మీ కోసం

దళారులను నమ్మొద్దు.. వాహనాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి డబ్బుల అడిగే వారిని నమ్మి మోసపోవద్దని వయోవృద్ధుల సహాయ సంస్థ సహాయక సంచాలకులు వై.శ్రీనివాసరావు తెలిపారు. అర్హత ఉన్న వారు నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే పరిశీలించి వాహనం మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

న్యాయవాదుల ఆత్మీయకలయిక

పి.గన్నవరం, న్యూస్‌టుడే: గంగలకుర్రులో ఉన్న కోనసీమ బృందావనం రిసార్ట్స్‌లో న్యాయవాదులంతా శనివారం కలిశారు. ఉసిరి చెట్టు వద్ద వనభోజనాలు చేశారు. స్పెషల్ మేజిస్ట్రేట్ పులిదిండి ప్రసాదరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆట పాటలతో ఉత్సాహంగా గడిపారు.

SITE FOR SALE
EAST FACING RESIDENTIAL LAYOUT IN
"VELAGA NARAYANA RAO RESIDENCY"
National Highway, YANAM
327 Sq. Meters
Contact Nos:
88858 40008
98566 69888

వేషధారణలో పాఠశాల విద్యార్థులు

రోటరీ క్లబ్ కార్యక్రమంలో చిన్నారులు

చిన్నారుల సందడి

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక కూచిమంచి అగ్రహారంలోని రోటరీ క్లబ్ ప్రాంగణంలో శనివారం ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. అమలాపురం తులిప్స్ పబ్లిక్ పాఠశాలలో జాతీయ సమైక్యత వేడుకలు నిర్వహించారు. చిన్నారులు ప్రకృతి, జాతీయ నాయకులు, సమరయోధులు, సైనికులు, రైతుల వేషధారణలతో అలరించారు. వడ్డిగూడెం శ్రీవాగ్దేవి పాఠశాల చిన్నారులు వనసమారాధనలో పాల్గొన్నారు.

సిద్ధివినాయక.. శుభదాయక

అయినవిల్లి: అయినవిల్లి సిద్ధి వినాయకస్వామివారి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. చిన్నారులకు అక్షరాభ్యసం, అన్నప్రాసనలు చేశారు. లక్ష్మీగణపతి హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ రుసుముల ద్వారా రూ. 5,69,047 సమకూరినట్లు అధికారులు తెలిపారు.

శ్రద్ధాంజలి



మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ... వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ....

కీ.శే. రాజులపూడి వెంకటేశ్వరరావు గారు
Rtd. ఫైర్ సర్వీస్‌మెన్
జననం: 14-05-1950 మరణం: 26-10-2025
చెయ్యేరు అగ్రహారం

కీ.శే. రాజులపూడి సరోజిని గారు
జననం: 1949 మరణం: 17-10-2025
W/o: రాజులపూడి ప్రసాద్‌రావు Rtd. హెల్త్ డిపార్ట్‌మెంట్
చెయ్యేరు అగ్రహారం

కోనసీమ గౌడ సేవా సంఘం
కామనగరువు - అమలాపురం

ఇవేం విద్యుత్తు కోతలు..!

ఉదయం నుంచి రాత్రి వరకు నిలిచిన సరఫరా

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం విద్యుత్తు కోతలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి రాత్రి వరకు సరఫరా నిలిపివేయడంతో అంధకారం నెలకొంది. తొలుత చెట్ల కొమ్మలు తొలగిస్తున్నామనే కారణంతోపాటు కామనగరువు విద్యుత్తు ఉపకేంద్రంలో, మరమ్మతులు పేరుతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సరఫరా ఉండదని గ్రామాల్లో ప్రచారం చేశారు. అధికారులు ప్రకటించిన సమయానికి మించి సరఫరాకు అంతరాయం కలగడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.

గ్రామాల్లో అంధకారం..

కామనగరువు, భట్నవిల్లి, జనుపల్లె, నల్లమిల్లి, ఎ.వేమవరం, వన్నెచింతలపూడి, సమనస, రంగాపురం, సవరప్పాలెం, రెడ్డిపల్లి, చిందాడగరువు, తాండవపల్లి గ్రామాలతోపాటు పట్టణంలోని పలు విద్యుత్తు ఫీడర్ల పరిధిలో ఉదయం తొమ్మిది నుంచి మొదలైన విద్యుత్తు కోతలు.. రాత్రి ఏడున్నర వరకు కొనసాగింది.

మరమ్మతులు చేపట్టాం

కామనగరువులోని విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతులు చేయడంతో విద్యుత్తు సరఫరాలో జాప్యం జరిగింది. అనుకున్న సమయానికి విద్యుత్తు అందించకపోవడం వాస్తవమే.

–సుగుణ, ఏఈ, అమలాపురం గ్రామీణం

బలుసుతిప్పలో తగ్గిన రద్దీ

వేలిముద్రలు తీసుకుంటున్న డీలర్లు

కాట్రేనికోన, న్యూస్‌టుడే: బలుసుతిప్పలో తుపాను బాధితులకు బియ్యం, నిత్యావసరాల అందజేత పూర్తయిందని తహసీల్దారు రవికిరణ్ తెలిపారు. ఈ గ్రామంలో రెండే ఈపోస్ యంత్రాలు ఉండటం, సర్వర్ సరిగా పనిచేయకపోవడం వంటి కారణాలతో లబ్ధిదారులు నాలుగైదు రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తహసీల్దారు, అధికారులు స్పందించి మరో 4 ఈపోస్ యంత్రాలను తీసుకువచ్చి త్వరితగతిన అందజేయడంతో చాలా వరకు పంపిణీ పూర్తిచేశారు. శనివారం సాయంత్రం వరకు వచ్చిన లబ్ధిదారులందరికీ బియ్యం, నిత్యావసరాలు అందించామని తహసీల్దారు తెలిపారు.

మత్స్యకార జనాభా గణన

యానాం, న్యూస్‌టుడే: కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటి సర్వే యానాం మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దడాల గొంతెయ్య పర్యవేక్షణలో ప్రారంభమైంది. స్థానిక ఎస్సార్కే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల జువాలజీ విద్యార్థులు స్థానిక ప్రాన్సుతిప్ప, బాలయోగినగర్ ప్రాంతాల్లో శనివారం సర్వే నిర్వహించారు.

వివరాలు సేకరిస్తున్న విద్యార్థినులు, ఏడీ గొంతెయ్య

జన్మదిన శుభాకాంక్షలు

మాకు అత్యంత ఆప్తులు
శ్రీ యాళ్ళ దొరబాబు గార్కి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలతో..
శ్రీ యాళ్ళ దొరబాబు గారు Ex.ZPTC, BJP సీనియర్ నాయకులు
ఆకుల వీరాంజనేయులు Retd. Teacher
కొమ్మూరి సత్తిబాబు CEO, M.R.M., PACS, కొమరగిరిపట్నం

జన్మదిన శుభాకాంక్షలు

మాకు అత్యంత ఆప్తులు, శ్రేయోభిలాషి,
BJP రాష్ట్ర నాయకులు శ్రీ యాళ్ళ దొరబాబు గారికి
ఇవే మా హృదయపూర్వక
జన్మదినోత్సవ శుభాకాంక్షలు...
శ్రీ యాళ్ళ దొరబాబు గారు Ex. ZPTC, BJP రాష్ట్ర నాయకులు
పినపోతు శ్రీనివాసరావు
ఓడలరేవు, అల్లవరం మండలం

23వ వర్ధంతి
కీ.శే. శ్రీ వినకోటి కమలనాభం గారు

మమ్ములను వీడి 23 సంవత్సరాలు గడిచినా..
మాలోనే ఉంటూ, మాకు మనోధైర్యాన్ని అందిస్తున్నట్లుగానే ఉంది. మీ ఆశయాలే మమ్ములను ముందుకు నడిపిస్తున్నాయి.
మీ జ్ఞాపకాలనే స్మరిస్తూ
మీ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
శ్రీ వినకోటి కమలనాభం గారు
సబ్‌రిజిస్ట్రార్, యానాం
జననం: 4-08-1943 మరణం: 09-11-2002
భార్య: వినకోటి రత్నకళ, Rtd, H.M.
తల్లి: వినకోటి వెంకాయమ్మ (లేటు)
కుమార్తెలు: కమలకుమారి, Supdt., Education Dept., Pondy; ఉషారాణి, D.D, DAT., Yanam; రత్నరాణి, D.T, Election Dept, Yanam; పద్మజ
అల్లుళ్లు: జగన్నాథన్, Rtd F.C. Elct., Dept., Pondy; కుమార్‌బాబు, కేరళ స్కూల్ కరస్పాండెంట్, తాళ్లరేవు; తిరుమలకుమార్, B.Com.; విజయకుమార్
మనుమలు, మనుమరాండ్రు: రవివర్మన్, Asst. Manager, Sports Studio, Pondy
Dr. కమలేశ్వర్, Dental Surgeon, Kumaran Dental Clinic, Muthialpet, Pondy
జ్యోత్స్నశ్రీ, T.T.C., - దీపక్ మునిమనుమరాలు: గీతా ఇషాన్వి, 2nd Class
కాంతికిషోర్, B.Tech., - నర్మద, జయంత్‌కల్యాణ్, M.B.A., M.S., CANADA, యశ్వంతి, M.Com.,

(c) eenadu

మండపేట

•మండపేట • రామచంద్రపురం

రైతులను ఆదుకుంటాం..

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

రాయవరం, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో పంటలు, పెట్టుబడులు కోల్పోయిన అన్నదాతలను ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. వాణిజ్య, ఉద్యాన పంటలు సాగుచేసేవారికి కూడా భరోసా కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. రాయవరం మండలం కుర్మాపురంలో వట్టికూటి శేషమ్మ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం శతాబ్ది భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. సంఘం ఛైర్‌పర్సన్ వట్టికూటి సూర్యకుమారి ఆధ్వర్యంలో రూ.65 లక్షల వ్యయంతో నిర్మించిన కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం కన్వెన్షన్ హాలును మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణతో కలిసి మంత్రి పరిశీలించారు. శతాబ్దకాలంగా రైతులకు సహకార సంఘం ద్వారా అందిస్తున్న సేవలను మాజీ ఎమ్మెల్సీ వీవీవీచౌదరి (కుర్మాపురం అబ్బు) మంత్రికి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, మండపేట ఏఎంసీ ఛైర్మన్ చింతపల్లి రామకృష్ణ, శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, చిత్రంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు తదితరులు

చేనేత కార్మికులకు నిత్యావసరాల పంపిణీ

ద్రాక్షారామ: మొంథా తుపానుతో ఉపాధి కోల్పోయిన చేనేత కుటుంబాలకు హసనబాద గ్రామంలో శనివారం ప్రభుత్వం అందించిన బియ్యం, కిరణా వస్తువులను కూటమి నాయకులు పంపిణీ చేశారు. సర్పంచి నాగిరెడ్డి సతీష్‌రావు, జిల్లా పరిషత్ మాజీ వైస్‌ఛైర్మన్ చింతపల్లి వీరభద్రరావు, వీఆర్వో నరహరిశెట్టి సత్తిబాబు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

చర్చి నిర్మాణానికి శంకుస్థాపన

రామచంద్రపురం: పట్టణంలో న్యూలైఫ్ షాలోమ్ బాప్టిస్ట్ ప్రార్థన మందిరం నిర్మాణానికి శనివారం నేషనల్ క్రిస్టియన్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ జాన్‌మార్క్స్, సత్యం ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం శంకుస్థాపన చేశారు. చర్చి పాస్టర్ కె.సూర్యప్రకాశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. నిర్మాణానికి మంత్రి సుభాష్ తరపున, కూటమి ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామన్నారు. బోర్డు ఛైర్మన్ డాక్టర్ జాన్‌మార్క్స్ మాట్లాడుతూ బోర్డు ఆర్థిక సాయంతో చర్చి నిర్మిస్తామన్నారు. వచ్చే ఏడాది ఇదే రోజున ప్రారంభిస్తామన్నారు. సంఘం నాయకులు చుట్టుగుళ్ల యేషయా, పాస్టర్ డాక్టర్ రూబెన్, సంఘీయులు పి.చంటి, కోలా శ్రీను, సీహెచ్.సంగీత్, పి.రాంబాబు పాల్గొన్నారు.

మొంథా ప్రభావిత ప్రాంతాల్లో వరి కోతలు

✦ నీటిలో నానిన, నేలవాలిన పంట నుంచి ధాన్యం సేకరణ

మండపేట, న్యూస్‌టుడే: మొంథా తుపానుతో చేతికి అందివచ్చిన దశలోని ఖరీఫ్ పంట నేలకొరగడంతో రైతులు కుదేలయ్యారు. నీటిలో నానిన పంటను కోల్పోయి నష్టపోయారు. నష్టం నుంచి తేరుకునేందుకు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం వాతావరణం అనుకూలించి ఎండ రావడంతో కొద్దిపాటి నష్టం నుంచి గట్టెక్కిన రైతులు కోతల్లో నిమగ్నమయ్యారు.

మండపేట నియోజకవర్గంలో మొత్తం 47,733 ఎకరాల్లో వరిసాగుచేయగా 30,220 ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం ఎండకాయడంతో మిగిలిన 17,513 ఎకరాల్లోని రైతులు కోతలు ప్రారంభించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని 650 ఎకరాల్లో పంటకోతలు పూర్తిచేశారు. వాతావరణం మరో నెల రోజుల పాటు అనుకూలంగా ఉంటే మిగిలిన పంటలను కూడా చేజిక్కించుకునే అవకాశం ఉంటుందని రైతులు చెబుతున్నారు. మండపేట మండల పరిధిలో 16,202 ఎకరాల్లో పంటవేస్తే 9,755 ఎకరాల్లో నష్టం వాటిల్లడంతో ఎక్కువ మంది రైతులకు ఈసారి వ్యవసాయ పనులు లేకుండా పోయాయి.

రోడ్డుపై ఆరబోసిన ధాన్యం

ఇతర పనులకు రైతులు..

సాధారణంగా దీపావళి తరవాత చేతికి అందివచ్చే పంటల్లో కోతలు కోస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులకు ఈసారి సగానికి పైగా పంటలు పూర్తిగా దెబ్బతినడంతో చేసేందుకు పనులు కరువయ్యాయి. తమ వద్ద ఉన్న నగదుతో పాటు కొంత అప్పుచేసి వ్యవసాయ పనులకు పెట్టుబడి పెట్టిన రైతులు నష్టపోయి తాజాగా ప్రభుత్వం నుంచి పరిహారం ఎప్పుడు వస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. కనీసం పెట్టుబడి రుణాలకు వడ్డీ చెల్లించేందుకు సైతం చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇతర గ్రామాలకు సైతం వెళ్లి పలు రకాల కూలి పనులు చేసుకుంటున్నారు. కోతలు ప్రారంభించిన రైతుల్లో ఎక్కువ మంది గంటకు రూ.3 వేల చొప్పున చెల్లించి యంత్రాల సాయంతో కోతలు ప్రారంభించారు. వారంతా కోసిన ధాన్యాన్ని రోడ్లు, ఖాళీ స్థలాల్లో ఆరబోసేందుకు స్థానికంగా అందుబాటులో ఉన్న కూలీలను పిలుస్తున్నారు. వారికి రోజుకు రూ.750 వరకు చెల్లిస్తున్నారు.

కొనుగోలు ప్రారంభం..

ప్రస్తుతం నియోజకవర్గంలో 57 రైతు సేవా కేంద్రాలు, సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ధాన్యం అందుబాటులోకి వస్తే అక్కడి నుంచే సేకరించేందుకు ఏర్పాట్లు చేశాం. కోతల అనంతరం ధాన్యంలో 17 శాతం వరకు తేమ వచ్చేలా రైతులు ఆరబోయాల్సి ఉంటుంది. ప్రభుత్వ సూచనల మేరకు స్వర్ణ, 1318 రకం 100 కిలోల ధాన్యం రూ.2,369 చొప్పున, సన్నరకం రూ.2384 చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయించాం.

\- సీహెచ్‌కేవీ చౌదరి, ఏడీ, వ్యవసాయ శాఖ, ఆలమూరు

ముగ్గురికి చేయూత అవార్డులు

పామర్రు, న్యూస్‌టుడే: కాకినాడకు చెందిన చేయూత స్వచ్ఛంద సంస్థ 8వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విస్తృత సేవలు అందించినవారికి ఇచ్చిన అవార్డులు మండలానికి చెందిన ముగ్గురికి దక్కాయి. మండల జనసేన పార్టీ అధ్యక్షుడు చిర్రా రాజకుమార్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం, జిల్లెళ్ల ప్రేమ్‌కుమార్, అద్దంకి లక్ష్మీసౌభాగ్యలకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు దక్కాయి. శనివారం కాకినాడ అంబేడ్కర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం తదితరులు అవార్డులు ప్రదానం చేశారు.

సృజన చాటి.. విజేతలయ్యారు..

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు

మండపేట, న్యూస్‌టుడే: 'ఈనాడు' ఆధ్వర్యంలో శనివారం స్థానిక శ్రీగౌతమి మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన ప్రతిభాపాటవ పోటీల్లో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. మీకు ఇష్టమైన పండుగ అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో సృజన చాటారు. వీరిలో 9వ తరగతి విద్యార్థిని జి.సత్య మహాలక్ష్మి ప్రథమ బహుమతి, 7వ తరగతి విద్యార్థిని జి.ప్రణతి ద్వితీయ, 8వ తరగతి విద్యార్థి భానుప్రసాద్ తృతీయ బహుమతి సాధించారు. విజేతలకు 'ఈనాడు' సమకూర్చిన బహుమతులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దంటు శ్రీనివాస్ అందించారు. పోటీలకు జి.ప్రసాద్, వి.లక్ష్మి, ఎస్.అజిత న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

చిత్రలేఖనం పోటీలో శ్రీగౌతమి మున్సిపల్ పాఠశాల విద్యార్థులు

బహుమతులు అందించిన హెచ్‌ఎం శ్రీనివాస్

చిత్రాలు గీస్తున్న మెహర్ చైతన్య విద్యార్థులు

మెహర్ విద్యా నికేతన్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో..

పట్టణంలోని మెహర్ విద్యా నికేతన్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా చిత్రాలు గీశారు. 8వ తరగతి విద్యార్థిని ఎం.హేమసూర్యశ్రీ ప్రథమ, 7వ తరగతి విద్యార్థి ఎన్.తరుణ్ వెంకటకృష్ణ తేజ ద్వితీయ, 8వ తరగతి విద్యార్థి డి.సతీష్‌కుమార్ తృతీయ బహుమతి సాధించారు. వీరికి కరస్పాండెంట్ వి.మెహర్ చైతన్య బహుమతులు అందజేశారు. ప్రిన్సిపల్ కె.అబ్బులు, ప్రధానోపాధ్యాయుడు పి.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో పోటీలు జరిగాయి. ఎం.సంధ్యాంజలి, కె.మహేశ్వరి, కె.వి.జ్యోతి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

విజేతలతో కరస్పాండెంట్ మెహర్ చైతన్య

ఎమ్మెల్యేకు సత్కారం

మండపేట, న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు కృషిచేసిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు, జేఏసీ సభ్యులు శనివారం సత్కరించారు. ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛాలు అందించారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, వైకాపా నాయకుడు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌లు వేగుళ్ల నారాయణరావు, పిల్లి గణేశ్వరరావు, సీఐటీయూ నాయకురాలు కె.కృష్ణవేణి, పలువురు వార్డుసభ్యులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

వేగుళ్లను అభినందిస్తున్న నాయకులు, జేఏసీ సభ్యులు

ఆధునిక వైద్యంలో ఎక్స్‌రే కీలకం

మండపేట, న్యూస్‌టుడే: ఆధునిక వైద్య విధానంలో రోగ నిర్ధరణకు ఎక్స్‌రే కీలకంగా మారిందని పట్టణానికి చెందిన రేడియాలజిస్ట్ డాక్టర్ శశిధర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం సందర్భంగా శనివారం పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అసోసియేషన్ 60 ఏళ్ల సావనీర్ విడుదల చేశారు. అనంతరం డాక్టర్ శశిధర్‌ను సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోన సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు బల్లా వెంకటరమణ, మండల కోశాధికారి వానపల్లి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

TO-LET

రామచంద్రపురం హౌసింగ్ బోర్డు కాలనీలో 2 BHK గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకు ఇవ్వబడును.

Cont: 79959 27607

దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ శిఖరప్రతిష్ఠ

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: రామచంద్రపురం మండలం జగన్నాయకులపాలెం గ్రామంలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ గోపుర శిఖరప్రతిష్ఠ పూజలను శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మూడు రోజులుగా చేస్తున్న పూజల్లో భాగంగా శనివారం గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహాపూర్ణాహుతి, ప్రతిష్ఠ తదితర కార్యక్రమాలను వేద పండితులు దేవులపల్లి ఫణిరామకృష్ణ ఆధ్వర్యంలో జరిపించారు. సర్పంచి అనిశెట్టి రామకృష్ణ దంపతులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నప్రసాదాలు అందించారు.

జగన్నాయకులపాలెంలో శిఖర ప్రతిష్ఠకు ముందు పూజలో భక్తులు

మహారాజశ్రీ అవనిగడ్డ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో

IP No: 10/2025

Between

Chakka Murali Mohan Rao (చెక్క మురళీమోహన్‌రావు)

\- పిటిషనర్/ డెటార్

సనకా నాగ రామాంజనేయులు & 46 ఇతరులు

\- రెస్పాండెంట్స్ / రెస్పాండెంట్

1. సనకా నాగ రామాంజనేయులు, S/o కుటుంబరావు, 45 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
2. సనకా రామరత్నం, W/o కుటుంబరావు, 65 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
3. సనకా నాగ రాజకుమారి, W/o నాగరామాంజనేయులు, 40 సం. D.No. 3-89, R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
4. Polavarapu Subbarao, S/o రాఘవరావు, 70 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
5. బడుగు సాంబశివరావు, S/o పశురామయ్య, 70 సం. వణుకూరు - పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
6. పోలవరపు సుబ్రహ్మణ్యం, S/o బ్రహ్మారావు, 50 సం. వణుకూరు, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
7. చెక్క నాగరత్నకుమార్, S/o శ్రీమన్నారాయణ, 48 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
8. మండవ సాంబశివరావు, S/o పమారస్వామి, 70 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
9. మానేపల్లి రవీంద్ర, S/o బాలకృష్ణ, 45 సం. కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
10. దేవినేని లక్ష్మీభూషణం, 55 సం. ఈడుపుగల్లు, కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
11. కోడూరు కృష్ణమోహన్, S/o విజయసారథి, 55 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
12. చెక్క హనుమంతరావు, S/o నాంచారయ్య, 60 సం. మొఘల్‌రాజపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
13. కోట భానుప్రకాశ్, S/o సాంబశివరావు, 58 సం. భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
14. Ch.రామారావు, S/o పూర్ణయ్య, 55 సం. చినకాని, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్.
15. కపిలవాయి చంద్రశేఖర్, S/o నారాయణరావు, 40 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
16. కోట శ్రీనివాస్, S/o సాంబశివరావు, 59 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
17. గూడూరు గోపాలరావు, S/o సీతారామయ్య, 60 సం. R/o వణుకూరు, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
18. నగులూరు వెంకటేశ్వరరావు, S/o మాధవరావు, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
19. Ch.మహేష్, S/o.తెలీదు, 50 సం. R/o బేగంపేట, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
20. తాటికుంట ఆసిస్, S/o వెంకటేశ్, 42 సం. R/o మణికొండ, ఎక్సెస్ ప్లాజా అపార్ట్‌మెంట్స్, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
21. పాలినేని వేణు, S/o.తెలీదు, 50 సం. R/o మీనాక్షి, బాంబోమ్, గచ్చిబౌలి, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
22. లక్ష్మీనారాయణ, S/o.తెలీదు, 55 సం. R/o వాసవి జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, ఎనికేపాడు, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
23. మృత్యుంజయరావు, S/o.తెలీదు, 60 సం. R/o అన్నపూర్ణ రైస్ జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
24. లక్ష్మీనరేంద్ర రైస్‌మిల్, మండపేట, తూర్పుగోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
25. కృష్ణ రేణి రైస్‌మిల్, R/o నాగుల్లచెరువు, మండపేట, తూర్పుగోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
26. వల్లభ రైస్‌మిల్, R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, సత్తెనపల్లి.
27. కుమార్ రైస్‌మిల్, R/o కొల్లిపూడి, పొన్నూరు - గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, పొన్నూరు.
28. శ్రీరామచంద్ర రైస్‌మిల్, R/o Nidubrolu, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, గుంటూరు.
29. దంటుగుంట మాధవరావు, S/o.తెలీదు, 55 సం. R/o ఉయ్యూరు, కృష్ణా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, ఉయ్యూరు.
30. తడికమళ్ల కృష్ణమూర్తి, S/o.తెలీదు, 50 సం. R/o రేపల్లె, బాపట్ల జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, రేపల్లె.
31. కాట్రూరు సత్యనారాయణ, S/o తెలీదు, 70 సం. R/o పోరంకి, పెనమలూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
32. ఆదిత్య బిర్లా ఫైనాన్స్, R/o విజయవాడ. NTR District. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
33. గుడివాక గోపాలకృష్ణ, S/o నాగయ్య, 60 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
34. గుడివాక బాల రమ్య, D/o గోపాలకృష్ణ, 24 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
35. గుడివాక నాగలక్ష్మి, D/o గోపాలకృష్ణ, 28 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
36. గుడివాక [illegible], D/o గోపాలకృష్ణ, 28 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
37. నడిపల్లి ప్రభాకరరావు, S/o కృష్ణారావు, 60 సం. R/o చిన్నంపేట విలేజ్, చాట్రాయి మండలం, NTR జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, చాట్రాయి.
38. కానేటి హరికృష్ణ, S/o వెంకటరత్నం, 50 సం. R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, సత్తెనపల్లి.
39. కర్లపూడి బాలాజీ, S/o వెంకటరత్నం, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
40. ముసునూరు వరలక్ష్మి, W/o సత్యనారాయణ, 40 సం. R/o D.No. 4-12, ఓల్డ్ పోస్టాఫీసు, పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
41. ముసునూరు సత్యనారాయణ, S/o దశమంతరావు, 45 సం. Same above. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
42. తోటకూర నాగేశ్వరరావు, S/o పూర్ణచంద్రరావు, 60 సం. D.No. 3-109, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
43. తోటకూర సాంబశివరావు, S/o పూర్ణచంద్రరావు, 62 సం. D.No. 4-116, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
44. యలమంచిలి పద్మజ, W/o వెంకటరత్నం, 60 సం. R/o D.No. 33-41/17 HIG, మాధవేంద్ర కాలనీ, విశాఖపట్నం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VSP.
45. పోలిశెట్టి కోటేశ్వరమ్మ, W/o మురహరిరావు, 54 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
46. పోలిశెట్టి కోటేశ్వరరావు, S/o మురహరిరావు, 35 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
47. పోలిశెట్టి రాజ్యలక్ష్మి, D/o మురహరిరావు, 40 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.

పై నెంబరు పిటిషనర్ ఇన్‌సాల్వెన్సీగా డిక్లేర్ చేయమని కోరుచూ పై కోర్టులో ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసుకున్నందున సదరు పిటిషన్‌పై ఆక్షేపణలను తెలుసుకొనుటకు ది. 20-11-2025వ తేది పై వారు కోర్టులో వాయిదా ఉన్నందున పై నెంబరు IP పిటిషన్‌లోని రెస్పాండెంట్స్ గాని మరి ఎవరికైనా ఏవిధమైన అభ్యంతరములు ఉన్నయెడల 20-11-2025వ తేది ఉదయం 10.30 గంటలకు పై కోర్టులో స్వయంగా గాని మీ వకీలు ద్వారా గాని హాజరు అయి అభ్యంతరములు తెలుపుకోవలసినది. లేనియెడల పరోక్షంగా తీర్మానించబడును.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల మేరకు ప్రచురించడమైనది)

ఇట్లు, బడే వేంకట శేషగిరిరావు, M.A., L.L.B., బండే రఘుకుమార్, B.A., L.L.B., అడ్వకేట్స్, అవనిగడ్డ– 521 121, ఫోన్: 89784 49761

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

మండపేట: 80085 74183 రామచంద్రపురం: 80085 74191
కపిలేశ్వరపురం: 97044 16418 పామర్రు: 80085 74228
ద్రాక్షారామ: 80085 74192 ద్వారపూడి: 91543 96553

మురుగు పారుదలకు చర్యలు..

సమస్య: ద్వారపూడి పంచాయతీ పరిధిలోని హనుమాన్ సెంటర్ వద్ద డ్రైనేజీలో వ్యర్థాలు పేరుకుపోయి మురుగు పారడంలేదు. దీంతో దుర్వాసన తీవ్రంగా వ్యాపిస్తోంది.

\- బి.అర్జున్, ద్వారపూడి

పరిష్కారం: సమస్యను పంచాయతీ కార్యదర్శి ఆకుల రమణ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించారు. సిబ్బందిని పంపించి వ్యర్థాలు తొలగింపజేశారు.

\- న్యూస్‌టుడే, ద్వారపూడి

భూమిలోకి నీటిగొట్టాల ఏర్పాటు

ద్రాక్షారామ, న్యూస్‌టుడే: జల్‌జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటా వేసిన తాగునీటి కుళాయి గొట్టాలను శనివారం అధికారులు సరిచేయించారు. భూమిలోనికి కాకుండా రోడ్డుపైనే వదిలేయడంతో వాహనాల రాకపోకలకు అడ్డంకిగా మారాయని, కొన్ని విరిగిపోతున్నాయని ఈనెల 4న 'అసంపూర్తి పనులు.. విరిగిపోతున్న గొట్టాలు' శీర్షికతో 'ఈనాడు'లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. అన్నాయిపేట, బొందులగూడెంలోని పైపులను సరిచేశారు. రోడ్డుపై కొంతవరకు తవ్వి అందులో పైపులు ఉంచి పైన సిమెంట్ కాంక్రీటు వేశారు.

స్పందనకు వందనం

తొలగిన వ్యర్థాలు

మండలంలోని వెలగతోడు పంచాయతీ పరిధి రక్షితనీటి పథకం ట్యాంకు దగ్గర రహదారిపై వ్యర్థాలు పోస్తున్నారు. దీంతో దుర్వాసనతో పాటు దోమలు వ్యాప్తిచెందుతున్నాయని 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా స్థానికులు పంచాయతీ కార్యదర్శి వీవీ.రామకృష్ణంరాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి సిబ్బందిని పంపించి వ్యర్థాలను తొలగింపజేసి బ్లీచింగ్ చల్లించారు.

\- న్యూస్‌టుడే, మండపేట గ్రామీణం

ఉద్యోగ మేళాలో 12 మంది ఎంపిక

రామచంద్రపురం, న్యూస్‌టుడే: కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉద్యోగ మేళాలో 12 మంది ఎంపికయ్యారు. రామచంద్రపురం ఉపాధి భవన్‌లో నిర్వహించిన మేళాలో రినేవ్‌సిస్ ఇండియన్ కంపెనీలో నలుగురు, పోక్సోస్‌కు ముగ్గురు, మైక్రోమ్యాక్స్‌కు ఇద్దరు, రేడియంట్ అప్లైయన్స్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇద్దరు, ప్రీమియర్ ఎనర్జీస్‌లో ఒకరు ఉద్యోగాలు పొందారు. వీరంతా హైదరాబాద్‌లో పనిచేస్తారని నిర్వాహకులు వెల్లడించారు. అభ్యర్థులను సత్యం ఫౌండేషన్ ఛైర్మన్ వాసంశెట్టి సత్యం అభినందించారు. మంత్రి సుభాష్, ఉపాధి డైరెక్టర్ రామ్‌కుమార్‌కు ఉద్యోగాలు పొందినవారు కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యోగాలకు ఎంపికైన యువకులు

ఘనంగా లక్ష్మీగణపతి హోమం

అంగర, న్యూస్‌టుడే: కపిలేశ్వరపురం ఏటిగట్టు సమీపంలో కొలువైన అగస్త్యేశ్వర, పాపవినాశేశ్వరస్వామి ఆలయంలో కార్తికమాస శనివారం సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. సంకటహర చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని రుత్విక్కులు వై.కిరణ్‌శర్మ ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి హోమం జరిపించారు. గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.

కపిలేశ్వరపురంలో హోమం నిర్వహిస్తున్న పండితులు

విద్యార్థుల్లో ఎన్నికల జోష్..

● ఆకట్టుకున్న మాక్ పోలింగ్

పామర్రు, న్యూస్‌టుడే: త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించడానికి శనివారం కె.గంగవరం, పామర్రు ఉన్నత పాఠశాలల్లో మాక్ పోలింగ్, ఓటింగ్ జరిపించారు. ప్రధానోపాధ్యాయులు యర్రా ఈశ్వరుడు, జి.వి.ఎస్.సుబ్రహ్మణ్యం ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ఎన్నికల అధికారులుగా ఉపాధ్యాయులు పితాని శ్రీనివాసు, చుండ్రు వి.వి.చౌదరి, జి.మెహర్‌కుమారి ఏర్పాట్లుచేశారు. ఎన్నికల నోటిఫికేషన్; నామపత్రాల దాఖలు, పోటీ నుంచి ఉపసంహరణ, బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు, పోలింగ్ సిబ్బంది నియామకం, ఓటు హక్కు వినియోగం, లెక్కింపు, విజేతలకు ధ్రువీకరణ పత్రాల అందజేతపై ప్రదర్శించారు. విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటర్ల జాబితా సరిచూస్తున్న చిన్నారులు

వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి'

మండపేట, న్యూస్‌టుడే: ప్రభుత్వ వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వమే నిర్వహించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణలో భాగంగా శనివారం పట్టణంలో 18వ వార్డులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పర్యటించారు. పలువురి నుంచి సంతకాలు సేకరించారు.

వైకాపా రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా సూరిబాబు

రామచంద్రపురం: వైకాపా రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గుణ్ణం సూరిబాబును నియమిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో వైకాపా నాయకులతో కలిసి ఆయనను బోస్ సత్కరించారు.

ఆపన్నులకు ఆర్థికసాయం

రాయవరం: పసలపూడిలో మానసిక దివ్యాంగురాలి కుటుంబానికి రూ.10 వేల విలువైన నిత్యావసర వస్తువులు, నగదును స్నేహ స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు శనివారం అందించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కొలివెల సత్యనారాయణ, భాగ్యవతి కుమార్తె మానసిక దివ్యాంగురాలు. ఆమెకు అందుతున్న పింఛను సొమ్ముతో రోజువారీ మందులు, ఇతరత్రా అవసరాలకు తీరినా కుటుంబానికి అవసరమయ్యే కిరాణా సరకులకు ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకుని స్వచ్ఛంద సంస్థ సభ్యులు నెలనెలా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆమె కుటుంబానికి సాయం అందించారు. కార్యక్రమంలో డి.ఆదిలక్ష్మి, కృష్ణకుమారి, సత్యవేణి, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో కంటి వైద్య శిబిరం

రామచంద్రపురం: ముచ్చుమిల్లి రోడ్డులోని మోడరన్ ప్రైమరీ స్కూల్‌లో శనివారం కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. మోడరన్ అధినేత లయన్ జి.వి.రావు మాట్లాడుతూ 162 మందికి వైద్య పరీక్షలు చేయించామని, 15 మందికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు ఎంపికచేశారని తెలిపారు. పది మందికి కళ్లజోళ్లు అందించామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ హర్షిత, పాపారావు, మోడరన్ ఎస్‌ఎస్‌ఎస్ పీవో జి.మాణిక్యం, ఎ.శ్రీనివాస్, ఎన్.సుధాకర్ పాల్గొన్నారు.

లక్ష తమలపాకులు, సిందూర పూజ

మండపేట: కార్తిక శనివారం సందర్భంగా జనార్దనస్వామి ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయంలో లక్ష తమలపాకులు, సిందూరం పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు ఖండవిల్లి గోపాలకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో జరిపించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేదపండితులు పాల్గొన్నారు.

ఎరువుల విక్రయాలు నిలిపివేయాలని నిర్ణయం

కాజులూరు: డీఏపీ, యూరియాతో పాటు ఎరువుల కంపెనీలు తయారుచేసే ఇతరత్రా ఉత్పత్తులను విక్రయించాలనే కంపెనీల నిబంధనలను వ్యతిరేకిస్తూ కాజులూరు మండలంలో సోమవారం నుంచి ఎరువుల విక్రయాలు నిలిపివేయాలని నిర్ణయించారు. ఫెర్టిలైజర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు తలాటం వెంకటరమణ అధ్యక్షతన శనివారం డీలర్లు సమావేశమయ్యారు. అదనపు ఉత్పత్తులు అమ్మాలనే షరతు డీలర్లను అసంతృప్తికి గురిచేస్తోందని వెంకటరమణ చెప్పారు. కంపెనీలు తయారుచేసే అదనపు ఉత్పత్తులను కూడా తప్పనిసరిగా విక్రయించాలని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో విక్రయాలను సోమవారం నుంచి నిలిపివేస్తామన్నారు. సమావేశంలో ఫెర్టిలైజర్స్ అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడు నల్లమిల్లి కాశీ ఈశ్వర్‌రెడ్డి, ప్రతినిధులు వి.పట్టాభి, సౌదాళ్ల రాజు, నందికోళ్ల శ్రీనివాస్, చోడిశెట్టి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న టెక్స్‌పో - 2025

రామచంద్రపురం, న్యూస్‌టుడే: రామచంద్రపురం వీఎస్‌ఎం కళాశాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన టెక్స్‌పో-2025 ఆద్యంతం విద్యార్థులను ఆకట్టుకుంది. కళాశాల ఉపాధ్యక్షుడు ఎం.ఎస్.ఎన్.మూర్తి ప్రారంభించిన ఎక్స్‌పోలో వీఎస్‌ఎం కళాశాల ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థులు సృజనాత్మకతతో కూడిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. రామచంద్రపురం పరిసర ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు తరలివచ్చి ఆయా అంశాలను వీక్షించారు. డిజిటల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు పాఠశాల దశ నుంచే అలవర్చుకోవాలని ప్రదర్శన ఏర్పాటుచేశామని నిర్వాహకులు పేర్కొన్నారు. దాదాపు 200 ప్రాజెక్టులు ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.బాలాజీ, వైస్ ప్రిన్సిపల్ వుండవిల్లి రవీంద్ర, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.కె.అలీ అన్సారి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎ.వి.వి.శ్రీనివాస్, ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్ ఆర్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రయోగ స్టాళ్ల వద్ద విద్యార్థులు

శ్రద్ధాంజలి

మమతానురాగాలకు, ప్రేమానుబంధాలకు మారు పేరుగా నిలిచి, మా అందరి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మీ మరణం మాకు తీరని లోటు.. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ

భర్త: యార్లగడ్డ వెంకట సుబ్బారావు (లేటు)

కుమారుడు: యార్లగడ్డ వీర వెంకట్రావు

కోడలు: సత్యశాంతి

మరియు కుటుంబసభ్యులు

శ్రీమతి యార్లగడ్డ లక్ష్మీకాంతం గారు

జననం: 1933 మరణం: 4-11-2025

సామర్లకోట

పెద్దకార్యం: ది. 16-11-2025 ఆదివారం, సామర్లకోట, బలుసు వారి వీధిలో మా స్వగృహమునందు జరుగును.

జోరు.. హుషారు

కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఫ్రెషర్స్ డేను 'ఆరోహ-25' పేరిట నిర్వహించారు. శనివారం ఆర్ఎంసీ ఆడిటోరియంలో ఉత్సాహంగా ఇవి సాగాయి. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. - న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్(కాకినాడ)

ఈనాడు తూర్పుగోదావరి

ఆదివారం నవంబరు 9, 2025 5

వాడపల్లి బస్సులు కిటకిట..!

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తుల సంఖ్య ప్రతి వారం పెరుగుతున్నా దానికనుగుణంగా ఆర్టీసీ సర్వీసులు పెంచకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. రాజమహేంద్రవరం ప్రధాన బస్టాండ్ నుంచి వాడపల్లికి ప్రతి శనివారం నాలుగు ప్రత్యేక బస్సులు వెళ్తున్నా.. సరిపోవడం లేదు. ఒక బస్సు వస్తే రెండు బస్సులకు సరిపడా భక్తులు వేచి ఉంటున్నారు.

ఆర్టీసీ ప్రధాన బస్టాండ్‌లో మహిళల ఇబ్బందులు

సైన్సు చదివాం.. ఇక్కడ చూద్దాం..

ఆదివారం ప్రత్యేకం

● నదులు, చెరువుల నుంచి నీరు ఆవిరై మేఘాల్లోకి చేరి తిరిగి వర్షం రూపంలో భూమికి చేరుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందనేది దృశ్యరూపంలో చూస్తూ.. ఆ శబ్దాలు వింటే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. ఇది 'వాటర్‌సైకిల్' ద్వారా మనం తెలుసుకోవచ్చు.

● వేర్వేరు ఎత్తుల్లో బంతులను కట్టినప్పుడు పాము ఆకారంలో ఎందుకు కదులుతాయి.. వాటి ఫ్రీక్వెన్సీ(పౌనఃపున్యం) ఎలా ఉంటుందో.. తెలుపుతుంది.

● ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉండే ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు.. సముద్రాలు ఎక్కడ ప్రమాద సంకేతంగా ఉన్నాయి.. ఆయా దేశాల్లో వాతావరణ పరిస్థితులు.. అన్నీ ఒక్కచోటే చూపుతుంది... 'క్లైమేట్ ఛేంజ్'...

సైన్సు పాఠంలో చదువుకున్న ఎన్నో అంశాలకు వేదికగా నిలిచి అబ్బురపరుస్తోంది రాజమహేంద్రవరం శివారు బొమ్మూరులోని సైన్స్ సెంటర్. పిల్లలే కాకుండా పెద్దలూ ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం.. ఓ సారి చూసొద్దాం రండి.

ఆకట్టుకుంటున్న సైన్స్‌సెంటర్

ప్రయోగాలు చూస్తున్న విద్యార్థులు

ఎక్కడ: రాజమహేంద్రవరం శివారు బొమ్మూరు

ఏమిటి: సైన్స్ సెంటర్

ఏం ఉన్నాయి: గ్రీన్ పార్క్‌లో జీవ, శాస్త్ర సాంకేతిక అంశాలు వివరిస్తూ ఏర్పాటు చేసిన 18 అంశాలు..

సందర్శన వేళలు: ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు

నిర్వహణ: ఆంధ్రప్రదేశ్ సెట్ కౌన్సిల్ ఆఫ్ సైన్సెస్ (ఏపీసీఓఎస్‌టీ)

విస్తీర్ణం: 5 ఎకరాలు

వ్యయం: రూ.15 కోట్లు

● పిల్లలు ఆడుకునేందుకు ఆవరణలో పార్కు, చిన్న మొక్కలు, మామిడి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

● విజ్ఞాన కేంద్రంలో రెండు అంతస్తుల్లో ఉన్న సైన్సు ప్రక్రియలు మొత్తం చూడటానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది.

రుసుం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.25, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు రూ.40, పెద్దలకు రూ.50

సెలవు: ప్రతి సోమవారం

బృందంగా రావాలంటే: ఏదైనా పాఠశాల నుంచి విద్యార్థులు సందర్శించాలంటే ముందుగా సైన్సు సెంటర్‌లో అధికారుల అనుమతి తీసుకోవాలి. ఎంత మంది వస్తున్నారు, వారి పేర్లు లిస్టు రూపంలో ఇవ్వాలి. వాటితో పాటు యాజమాన్యం చరవాణి సంఖ్య ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాచ్‌ల వారీగా వరుస క్రమంలో విద్యార్థులను పంపిస్తారు.

ఇలా చేరుకోవాలి...

బొమ్మూరు సైన్సు సెంటర్ రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 5 కి.మీ., రైల్వే స్టేషన్ నుంచి సుమారు 3 కి.మీ. దూరంలో ఉంది. ప్రత్యేకంగా బస్సులు లేవు. ఆటో, క్యాబ్ బుకింగ్ ద్వారా రాజవోలు రోడ్డులోని ఈ కేంద్రానికి చేరుకోవచ్చు. బొమ్మూరు సెంటర్‌కు వస్తే ఆటోలు అందుబాటులో ఉంటాయి. -న్యూస్‌టుడే, బొమ్మూరు

కడుపులో చల్లగా.. ఆరోగ్యం పదిలంగా..!

పెద్దల మాట చద్దన్నం మూట అని నానుడి. ఒకప్పుడు చద్దన్నానికి ఓ ప్రత్యేకత ఉండేది. ఇప్పటిలా టిఫిన్లు, టీ, కాఫీలు లేని రోజుల్లో చద్దన్నమే దివ్యౌషధం. ప్రస్తుతం పల్లెటూళ్లలో అడపాదడపా మినహా రాను రాను దీనికి ప్రాధాన్యం తగ్గింది. ఇటీవల దీన్ని కొత్త పంథాలో నగరవాసులు పరిచయం చేస్తున్నారు. సేంద్రియ ఎరువులతో పండించిన రాగులు, కొర్రలు, సామలు, ఉలవలు, జొన్నలతో చద్దన్నం తయారు చేస్తున్నారు. దేవీపట్నానికి చెందిన ఓ యువకుడు ఈ విధంగా చద్దన్నం తయారు చేసి, బీసీ స్టడీ సర్కిల్ వద్ద విక్రయిస్తున్నారు.

-న్యూస్‌టుడే, కంబాలచెరువు (రాజమహేంద్రవరం)

సులువుగా పల్లె పాలన..

నూతనంగా డీడీవో వ్యవస్థ

రాజానగరం, సీతానగరం, న్యూస్‌టుడే: గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా డివిజనల్ అభివృద్ధి అధికారుల(డీడీవో) వ్యవస్థను ఈనెల నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో డివిజనల్ అభివృద్ధి అధికారి (డీఎల్‌డీవో) వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పాలనా సంస్కరణలు చేపట్టింది. పంచాయతీల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతంగా అమలు చేసేందుకు, నిత్యం పర్యవేక్షించేందుకు డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారుల(డీడీవో) వ్యవస్థను ఏర్పాటు చేసింది.

లాలాచెరువు హెచ్‌బీ కాలనీలో డీడీవో కార్యాలయం

కార్యాలయం సిద్ధం..

డీడీవోలకు ప్రత్యేకమైన అధికారాలు అప్పగించి, ఆ పరిధిలో అన్ని శాఖలను పర్యవేక్షించాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా జిల్లాకు సంబంధించి లాలాచెరువు హౌసింగ్‌బోర్డు కాలనీలో సచివాలయం పక్కన డీడీవో కార్యాలయం ఏర్పాటు చేసింది. ఇక్కడ డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్‌పీవో), డ్వామా ఏపీడీ కార్యాలయాలు పెడతారు. మూడు విభాగాల సేవలు ఒకేచోట లభిస్తాయి. వీరంతా కలెక్టర్ నియంత్రణలో పథకాల అమలుతో పాటు వివిధ శాఖలను సమన్వయం చేస్తారు.

ఇవీ విధులు..

● వీరు నెలలో 20 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, కలెక్టర్‌కు నివేదిస్తారు. ● పంచాయతీ, సచివాలయం మొదలు మండల పరిషత్తు కార్యాలయాల వరకు తనిఖీలు చేస్తారు. ● ఎంపీడీవోల పని తీరుతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ పథకాల అమలును పరిశీలిస్తారు. ● ఆర్థిక వనరుల పెంపునకు ప్రణాళికల రూపకల్పన, అమలు చూస్తారు. ● డివిజనల్ స్థాయి పంచాయతీ అధికారి లేకుంటే ఆ బాధ్యతలు పర్యవేక్షిస్తారు. ● నెలలో కనీసం మూడు పంచాయతీలను తనిఖీ చేసి పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటారు.

పరిపాలన సౌలభ్యానికే



ప్రస్తుతం డివిజన్ స్థాయిలో సేవలు అందిస్తున్న డీఎల్‌పీవో ఇక నుంచి డీడీవోలుగా వ్యవహరించనున్నారు. పరిపాలనా సౌలభ్యానికి ఒకేచోట డీఎల్‌పీవో, డ్వామా ఏపీడీ కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కార్యాలయాలను ఏర్పాటు చేశారు.

- వీణాదేవి, డీఎల్‌డీవో, తూర్పుగోదావరి జిల్లా

సిఫార్సులు.. దళారుల దందా

గదులు దొరక్క సామాన్య భక్తుల అగచాట్లు

న్యూస్‌టుడే, అన్నవరం

అన్నవరం దేవస్థానంలో వసతి గదులకు సిఫార్సుల సతాయింపు ఎక్కువైంది. కార్తిక మాసంతో పాటు వివాహ ముహూర్తాలు ఉండటంతో గదులకు డిమాండ్ అధికంగా ఉంది. ప్రముఖులు, ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి సిఫార్సులు లేఖలు అధికంగా వస్తుండటంతో గదులు సర్దుబాటు చేయలేక ఆ విభాగ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దళారుల దందా కూడా తోడవుతుండటంతో సామాన్య భక్తులు వసతి దొరక్క అగచాట్లు పడుతున్నారు. శనివారం రాత్రి కొండపై అధిక సంఖ్యలో వివాహాలు ఉండటంతో గదులు కేటాయించాలని సిఫార్సు లేఖలు, వాట్సాప్ మెసేజ్‌లు రాగా సుమారు 200 గదులు కేటాయించాల్సిన పరిస్థితి ఉందని సమాచారం. రత్న, సత్యగిరులపై సుమారు 450 గదులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 30 శాతం (సుమారు 135) గదులు ముందస్తు బుకింగ్ చేశారు. మరి కొన్ని ఆన్‌లైన్ ద్వారా కేటాయించారు. మిగిలిన వాటిని సిఫార్సు చేసిన వారికి కేటాయిస్తే సామాన్య భక్తుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. సెలవు రోజు, వివాహాల కారణంగా ఆదివారం రద్దీ అధికంగా ఉండే అవకాశముంది.

అన్నవరంలో భక్తుల రద్దీ

ఆదేశాలకే పరిమితం..

కార్తికంలో వ్రతాలు, దర్శనాలు, గదులకు సిఫారసు లేఖలను 5 రోజుల ముందుగా దేవస్థానానికి పంపాలి. వాట్సాప్, ఫోన్ ద్వారా వచ్చే మెసేజ్‌లకు గదులు కేటాయించడం లేదని అధికారులు చెప్పడం తప్ప పటిష్ఠంగా అమలు చేయలేకపోతున్నారు. కొన్నిగంటల ముందు వస్తున్న మెసేజ్‌లను కూడా సంబంధిత విభాగ అధికారులకు పంపిస్తున్నారు. కొందరైతే 5-10 గదులు కేటాయించాలని సిఫార్సు చేశారు. ఉన్నతాధికారులు పంపిన మెసేజ్‌లు, ప్రముఖుల సిఫార్సులపై భక్తులకు గదులు కేటాయించకపోతే తమకు ఎటువంటి ఇబ్బంది వస్తుందోనన్న ఆందోళనలో ఆ విభాగ అధికారులు ఉన్నారు. మెసేజ్‌ల ద్వారా వచ్చిన సిఫార్సులు సరైనవా కావా అన్నది నిర్ధారించుకోకుండానే గదులను కేటాయిస్తున్నారని సమాచారం.

విలేకరులు / సబ్ ఎడిటర్ యాడ్ డిజైనర్ కావలెను

కాకినాడ కేంద్రంగా అతి త్వరలో వెలువడనున్న "కోకనాడ న్యూస్ ఎక్స్‌ప్రెస్" స్థానిక దినపత్రికలో పనిచేయుటకు

విలేకరులు, సబ్ ఎడిటర్, డి.టి.పి. ఆపరేటర్, యాడ్ డిజైనర్, రిసెప్షనిస్ట్ (కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి), ఆఫీస్ బాయ్ కావలెను

అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

ఆసక్తి కలిగిన వారు బయోడేటాతో ది.12-11-2025 బుధవారం ఉ॥ 10 గంటల నుండి మ॥ 1 గంట లోపు నేరుగా ఈ క్రింది అడ్రస్‌లో సంప్రదించవలెను.

విలేకరులు కావలసిన కేంద్రాలు:

○ కాకినాడ సిటీ ○ కాకినాడ రూరల్ ○ పిఠాపురం
○ పెద్దాపురం ○ ప్రత్తిపాడు ○ జగ్గంపేట
○ తుని ○ రామచంద్రపురం ○ అనపర్తి

కోకనాడ న్యూస్ ఎక్స్‌ప్రెస్

డోర్ నెం.10-5-33, శ్రీరస్తు కన్వెన్షన్ ప్రక్కన, రామారావుపేట సూపర్ బజార్ వద్ద, నాగేశ్వరరావు వీధి, కాకినాడ.

Cont: 94949 11888, 90322 69999

సేవలకు సజీవ సాక్ష్యాలీ సేతువులు

గోదావరిపై అద్భుత కట్టడాలు..

కొవ్వూరుపట్టణం, చాగల్లు, న్యూస్‌టుడే : గోదావరి జిల్లాల్లో సస్యశ్యామల సాకారానికి సారధులీ అద్భుత వారధులు.. చరిత్ర ప్రవాహంలో దశాబ్దాల సేవల జ్ఞాపకాలు.. ఆనాటి.. ఈనాటి సాంకేతికతకు సజీవ సాక్ష్యాలు. గోదావరి నడుమ ఒయ్యారంగా అబ్బురపరుస్తూ జన ప్రయాణానికి తోడ్పడి చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం పొందాయి.. గోదావరి అంటే ఠక్కున జ్ఞాపకంగా ఈ వంతెన దృశ్యాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా కొవ్వూరు- రాజమహేంద్రవరం మధ్య నాలుగు వంతెనలు సుదీర్ఘ సేవలతో అద్భుత కట్టడాలుగా పేరొందాయి. కోట్లాది రూపాయలతో నిర్మించిన సేతువులపై ప్రజాకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కార్యాచరణ చేసినపుడు ఈ వంతెనల సేవలు పదికాలాలు నిలుస్తాయి.

బాణాకార వంతెన.. 320 అడుగుల పొడవున బౌస్ట్రింగ్ ఆర్చ్ వంతెన మాదిరిగా దీనిని నిర్మించారు. నదిలో 28 పిల్లర్లను నిర్మించి వాటిపై 28 ప్రీస్ట్రక్చర్డ్ డెక్‌లను (సిమెంటు చప్టాలు) ఏర్పాటు చేశారు. 1997 మార్చి 12న ఈ వంతెనపై రాకపోకలు ప్రారంభించారు.

తొలి మణిహారం.. సింగిల్ ట్రాక్‌గా ఉన్న ఈ మార్గంలో రైళ్ల రద్దీ దృష్ట్యా హేవలాక్ వంతెన నిర్మించారు. 1997 నాటికి ఈ వంతెనకు వందేళ్లు పూర్తవ్వడంతో విశ్రాంతినిచ్చి అప్పటికే నిర్మించిన బాణాకార (ఆర్చ్ బ్రిడ్జి) వంతెనపై రైళ్ల రాకపోకలను అనుమతించారు. దీంతో గోదావరి నదిపై 1970 నుంచి డబుల్ ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి.

44 స్తంభాలతో ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద రోడ్ కం రైలు వంతెన ఇది. 2.2 కిలోమీటర్ల పొడవున ఈ వంతెన 44 స్పాన్ల (స్తంభాలు)పై 435 జాయింట్లతో నిర్మాణమైంది. వీటిలో క్రొకోడైల్ జాయింట్లు 35 ఉండగా సెకండరీ జాయింట్లు 400 ఉన్నాయి. ఈ వంతెన వైబ్రేటింగ్ రకానికి చెందినది.

నాలుగోది.. ఈ వంతెనను 2006లో ప్రారంభించగా 2015 అక్టోబరు 1న టోల్‌ప్లాజా ఏర్పాటుతో రాకపోకలు ఆరంభమయ్యాయి. 14 కిలోమీటర్ల పొడవుతో 100 టన్నుల బరువు సామర్థ్యంతో ఈ వంతెన రూపుదిద్దుకుంది. విజయవాడ నుంచి విశాఖపట్టణానికి 50 కిలోమీటర్ల మేర దూరం తగ్గింది.

రూ.38 కోట్ల పంట నష్ట పరిహారం: డీఏవో

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: మొంథా తుపాను వల్ల జిల్లాలో జరిగిన వ్యవసాయ పంట నష్టాలకు సంబంధించి బాధిత రైతులకు రూ.38 కోట్లు పరిహారం ప్రభుత్వం చెల్లించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి(డీఏవో) మాధవరావు తెలిపారు. వరికి (హెక్టారుకు) రూ.25 వేలు, మినుముకు రూ.15 వేలు చొప్పున పరిహారం అందిస్తామన్నారు. మొత్తం 31,074 మంది రైతులు మొంథా తుపాను వల్ల నష్టపోయారని వివరించారు.

APEX HOSPITALS

అధునాతనమైన రోబోటిక్ సర్జరీలు

హెర్నియా గాల్‌బ్లాడర్ గర్భాశయం బేరియాట్రిక్

ప్రయోజనాలు: తక్కువ నొప్పి | తక్కువ రక్తస్రావం | త్వరితంగా కోలుకోవడం

సంప్రదించండి

Dr. Nitin Rimmalapudi, M.S

Robotic & Advanced Laparoscopic Surgeon

ప్రకాష్ నగర్, రాజమండ్రి. 93922 92200

WALK - IN - INTERVIEW

IMMEDIATE RECRUITMENT

PRODUCTION WORKERS 10th/Inter/ ITI Pass or Fail	- 10
Asst. TECHNICIANS ITI / Diploma (2years Experience)	- 06
PRINT FINISHING HELPERS 10th/Inter/ ITI Pass or Fail	- 10
PRODUCTION SUPERVISORS Degree / ITI (2years Experience)	- 06
SUPERVISORS (Operations) Degree / MBA (2years Experience)	- 06
MARKETING EXECUTIVES Degree / MBA (2years Experience)	- 05
FEMALE RECEPTIONIST Inter / Degree (1year Experience)	- 04
TELECALLERS (Hindi & English) Inter / Degree (1year Experience)	- 04
GRAPHIC DESIGNERS (Seniors & Juniors) Photoshop Experience	- 10
OPERATION MANAGERS Degree / MBA (4years Experience)	- 05
PLANT/PRODUCTION MANAGERS Degree / MBA (4years Experience)	- 06

ఆసక్తి కలిగిన అర్హులైన యువతకు ఉద్యోగ అవకాశం

Interview on 9th November (Sunday)

9 am to 2 pm at Printonica

SRI SIVA RAMA DIGITAL PRESS

Printonica — 8Opp. Vijaya Theatre Lane, 2nd Left Street, Beside Kolla Veeraswamy Kalyanamandapam T Nagar, Rajahmundry. Ph: (0883) 2471141 / 42

HP INTERNATIONAL PRINT AWARD WINNER

Whatsapp - 7416542525

email: printonicajobs@gmail.com

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన 10న

కలెక్టరేట్(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు అంతర్-మంత్రిత్వ కేంద్ర బృందం (ఐఎంసీటీ) జిల్లాలో పర్యటించనుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమి బసు నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ బృందం రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో పర్యటించేందుకు 10న ఉదయం విజయవాడకు చేరుకుంటుందని తెలిపారు. తుపాను నష్టం, పునరావాస చర్యలు, ప్రభుత్వ యంత్రాంగం స్పందన వంటి అంశాలు పరిశీలించి నివేదికను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమర్పిస్తుందన్నారు.

మృత్యు వాహనం

సోమవరంలో కారు బీభత్సం.. ముగ్గురి మృతితో విషాదం

ప్రమాదానికి కారణమైన వాహనం ఇదే

కిర్లంపూడి, జగ్గంపేట గ్రామీణం, గండేపల్లి, న్యూస్‌టుడే: వేగంగా దూసుకొచ్చిన కారు వారి పాలిట మృత్యుశకటమైంది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ముగ్గురు మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు. జగ్గంపేటకు చెందిన తెదేపా నాయకుడు వేములకొండ జోగారావు విశాఖ నుంచి కారు నడుపుతూ వస్తున్నారు. నిద్ర మత్తులో సోమవరం వద్ద వాహనాలను ఢీకొట్టడంతో మొర్త కొండయ్య(30), కాకాడ రాజు (61) ఘటనాస్థలంలోనూ.. తీవ్రంగా గాయపడిన మొర్త ఆనందరావు (70) ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సోమవరానికి చెందిన బత్తిన భద్రం, ఇర్రిపాకకు చెందిన విద్యార్థినులు చైతన్య, ఆదిత్య ఫణిశ్రీ సరస్వతిలు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆ చిన్నారులకు దిక్కెవరు..



మొర్త కొండయ్య వ్యవసాయంతో పాటు తాపీమేస్త్రిల వద్ద సహాయకునిగా పనిచేస్తుంటారు. భార్య చిన్నారి, పిల్లలు ప్రవీణ్(6) అలేఖ్య(4), నక్షత్ర(3) ఉన్నారు. ఇక ఆధారం ఎవరంటూ వారు రోదిస్తున్నారు. మృతదేహాన్ని జెడ్.రాగంపేట ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు, బంధువులు చేరుకొని ఒక్కసారి చూడనివ్వండంటూ ప్రాధేయపడ్డారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఓదార్చి, ప్రభుత్వం తరపున రూ.25వేలు అందజేశారు.

జీవితమంతా పోరాటమే..



ఏలేశ్వరానికి చెందిన కాకాడ రాజు తాపీమేస్త్రి. ఆయనకు భార్య అర్జమ్మ, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయిదుగురికి పెళ్లిళ్లు అయ్యాయి. ఓ ఇంటి నిర్మాణ పనులకు మరో ఇద్దరితో కలిసి భవన నిర్మాణ సామగ్రి తరలిస్తుండగా కారు ఢీకొని రాజు చనిపోయారు.

పెద్ద దిక్కు కోల్పోయి..



సోమవరం గ్రామానికి చెందిన మొర్త ఆనందరావు రిక్షాతో జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య రామయమ్మ, కుమారులు తాతారావు, రాఘవ ఉన్నారు.

నిశ్చితార్థం అడ్డుకుని యువకుడి వీరంగం

యువతి తండ్రిపై బ్లేడ్‌తో దాడి

వంశీ

గోకవరం, న్యూస్‌టుడే : నిశ్చితార్థం జరుగుతున్న ఇంటి వద్ద ఓ యువకుడు వీరంగం సృష్టించడమేగాక అడ్డువచ్చిన యువతి తండ్రిపై బ్లేడుతో దాడి చేసిన ఘటన గోకవరం మండలంలోని ఓ గ్రామంలో శనివారం జరిగింది. శనివారం యువతికి నిశ్చితార్థ వేడుక నిర్వహిస్తుండగా.. సీతానగరం మండలం నల్లగొండకు చెందిన వంశీ తన ఇద్దరి స్నేహితులతో అక్కడికి చేరుకున్నాడు. ఆ యువతిని ప్రేమిస్తున్నానని వెంటనే నిశ్చితార్థం ఆపేయాలంటూ గొడవకు దిగాడు. ఆమె తండ్రి అడ్డుకునే ప్రయత్నం చేయగా బ్లేడుతో దాడికి దిగాడు. ఈ పరిణామంతో అతడి వెంట వచ్చిన ఇద్దరూ పరారయ్యారు. గాయపడిన యువతి తండ్రిని గోకవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడి చేసిన వంశీని స్థానికులు పట్టుకున్నారు. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి

Cell: 80085 97607

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80082 34669

ధన్యజీవికి అశ్రునివాళి



జననం: 13-09-1942

మరణం: 30-10-2025

కీ॥శే॥ నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి (పెద్దరెడ్డి) గారు

కాకినాడ

ప్రముఖ పారిశ్రామికవేత్త, చిన్నా పెద్ద అనే తారతమ్య భేదం లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచి మనిషి, అజాత శత్రువు, దేవాలయాల అభివృద్ధికి, ధార్మిక సేవాసంస్థలకు అండగా నిలబడి తమ సొంత నిధులను సమకూర్చి తోడ్పాటునందించిన "వితరణశీలి", కళాభిమాన పోషకులు, "కళాప్రియ" బిరుదాంకితులు, సౌమ్యులు, మహనీయులు, మా రైస్ మిల్లు రంగం అభివృద్ధికి కృషిచేసి తమ విలువైన సలహాలు, సూచనలు అందించిన మా అసోసియేషన్ పూర్వపు అధ్యక్షులు, మా "నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి (పెద్దరెడ్డి)" గారి మరణానికి చింతిస్తూ... వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సంతాపం తెల్పుతూ...

కాకినాడ ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కాకినాడ

అధ్యక్షులు: వయిట్ల రుద్రయ్య చౌదరి మరియు రైస్ మిల్లర్స్

పెద్దకార్యం: ఈరోజు అనగా ది. 09-11-2025 ఆదివారం, ఆనంద్ థియేటర్ వెనుక, కిరణ్ కంటి ఆసుపత్రి ప్రక్కన, పేర్రాజుపేట, కాకినాడలో జరుగును.

(c) eenadu

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

కాకినాడ నగరం: రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు, ఫ్యాప్టో ఛైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ కోరారు. కాకినాడ వచ్చిన ఆయన శనివారం పలు పాఠశాలలను సందర్శించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పురపాలక ఉపాధ్యాయులకు పట్టణ విద్యాశాఖాధికారి పోస్టులను మంజూరు చేయాలని, జీపీఎఫ్ సౌకర్యాన్ని అమలు చేయాలన్నారు. మహిళా ఉపాధ్యాయులకు ఛైల్డ్‌కేర్ సెలవులకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేయాలని, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని కోరారు. దీనిపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్ చొరవ తీసుకోవాలని సూచించారు. సంఘ నాయకులు మోర్త శ్రీనివాస్, కాశీవిశ్వనాథ్, సుబ్బరాజు, పీవీ సత్యనారాయణరాజు, ఎన్ఎస్ఎస్ వెంకటేశ్వరరావు, మహేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వాహనాల చోరీ ముఠా అరెస్టు

రూ.60 లక్షల విలువైన వాహనాలు స్వాధీనం

చోరీ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తదితరులు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: వివిధ జిల్లాల్లో ఆటోలు, ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముఠాను కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. పిఠాపురం పట్టణ పోలీసులు ఓ చోరీ కేసులో ఈ నెల 7న విరవాడ సెంటర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు పలుచోట్ల వాహనాలు దొంగిలించినట్లు గుర్తించారు. కాకినాడ గ్రామీణం తూరంగికి చెందిన పాతనేరస్థుడు పెమ్మాడి ఆశీర్వాదం, పెందుర్తి లోవరాజు, గోలీలపేటకి చెందిన కొల్లి దుర్గాప్రసాద్, కరపకి చెందిన కాల కృష్ణార్జున్, కాకినాడ, జగన్నాథపురానికి చెందిన కనుమూరి గణేష్‌లను అరెస్టు చేశారు. మొదటి ముగ్గురు నిందితులు వాహనాలను దొంగిలించి, ఇంజిన్, ఛాసిస్ నంబర్లను మార్చి తక్కువ ధరలకు కృష్ణ, గణేష్‌లకు విక్రయిస్తే, వారు ఇతరులకు అమ్మకాలు సాగిస్తున్నారు. కాకినాడ జిల్లాతో పాటు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మొత్తం 40 వాహన చోరీ కేసుల్లో రూ.48 లక్షల విలువైన 18 ఆటోలు, రూ.12 లక్షలు విలువ గల 22 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని అయిదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రాత్రి వేళల్లో ఇంటి ముందు ఉంచిన హ్యాండిల్ లాక్ వేయని ఆటోలు, ద్విచక్రవాహనాలను మారు తాళాలతో తెరిచి ఎత్తుకెళ్లేవారని ఎస్పీ తెలిపారు. ఈ కేసులను ఛేదించడానికి కృషి చేసిన ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఎస్బీ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, క్రైం సీఐ వి.కృష్ణ, పిఠాపురం సీఐ శ్రీనివాస్, క్రైం ఎస్సై వినయప్రతాప్, ఎస్సై మణికుమార్, సిబ్బందిని అభినందించారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

శ్రీసాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారం ఏ బ్యాంక్/ ప్రైవేట్ సంస్థల నుండి అయిన విడిపించి అరోజు మార్కెట్ రేటుకి కొనబడును. స్పాట్‌క్యాష్ ✆9493338823

రాజమండ్రిలో 15 సం||రాల నుండి దిగ్విజయంగా నడుస్తున్న స్కూల్‌కు స్వల్ప పెట్టుబడితో పార్టనర్ షిప్ ఇవ్వబడును. Contact Cell: 85200 71186.

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA
BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ, ✆ 73862 01191.

ఆస్తి / వ్యాపారం / ఆచరణీయ ప్రాజెక్టులు/ NPA విడుదల/ అనారోగ్య యూనిట్లు & టేకోవర్ ROI 1 Cr. ఆపైన ఫ్లెక్సి రుణాలు పొందండి. షరతులు వర్తించే ముందు చెల్లింపులు లేవు. 8111076733.

అన్ని రకముల లోన్స్ చేయించబడును నో CIBIL ప్రైవేట్ ఫైనాన్స్ ఇప్పించబడును. బంగారం విడిపించుకొనుటకు డబ్బులు ఇప్పించబడును. 96663 99944

HEALTH & CARE

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్
డా|| ఎ.రామకృష్ణంనాయుడు
MD, DM (Rheumatology, NIMS, HYD)
15-11-2025న (శనివారం) 11 Am to 5 PM వరకు రాజమండ్రిలో ప్రైమ్ పాత్ ల్యాబ్స్, సిసిసి ఛానెల్ ఎదురుగా, దానవాయిపేట వద్ద
ఫోన్: 94929 41177
మరియు
16-11-2025న (ఆదివారం) కాకినాడలో సేఫ్ హాస్పిటల్ నందు 10 AM to 5 PM వరకు అందుబాటులో ఉంటారు.
ఫోన్: 0884 2383366

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: Cell: 94907 94677/ 76608 86583.

FACTORY RENT / SALE
రాజమహేంద్రవరం, బొమ్మూరు నుండి కొండగుంటూరు వద్దగల ప్రీమియం ఫ్యాక్టరీ ఆఫీసుతో సహా అమ్మబడును.
- స్థలం విస్తీర్ణం: 1056 చ||గ||లు
- రుడా అనుమతి పొందిన ఫ్యాక్టరీ నిర్మిత స్థలం: 3,200 చ||అడుగులు (పెంచుకునేందుకు అవకాశం) ఇద్దరు పనివార్ల విశ్రాంతి గదులతో.
- 24 అడుగుల ఎత్తు వరకు షెడ్డు నందు మెటీరియల్ ఉపయోగించుకునే అవకాశం.
- 150 అడుగుల లోతు బోరుబావి.
- విద్యుత్ సరఫరా: 3 ఫేజ్ కరెంటు ట్రాన్స్‌ఫార్మర్‌తో
- కార్యాలయం మరియు సదుపాయాలు 600 అ||ల ఎయిర్ కండీషన్ ఆఫీసు, సమావేశ గది మరియు విశ్రాంతి గదులు
- జాతీయ రహదారికి 5 కి||మీ||

తక్షణం స్వాధీనం చేసుకొనువారు సంప్రదించండి: +91 7396 994 509

PEOPLE CARE

OLD AGE HOME

పవిత్ర గోదావరి తీరంలో వృద్ధుల ప్రశాంత జీవనం కోసం అన్ని వర్గాల వారికి అందుబాటులో
శబరి వృద్ధాశ్రమం
ప్రారంభించబడింది.
విజయేశ్వరీ కాలనీ, ఫారెస్ట్ అకాడమి వెనుక, హౌసింగ్ బోర్డు ఎదురుగా, స్వతంత్ర వేబ్రిడ్జి లోపలికి, లాలాచెరువు, రాజమండ్రి, సెల్: 63053 28919

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్ల సేవకు, ఇంటి / వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారత దేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677.

REAL ESTATE

GENERAL

షాపింగ్ కాంప్లెక్స్ & హౌస్ అమ్మకమునకు కలవు
పెద్దాపురం మండలం, దివిలి మెయిన్ రోడ్ ప్రక్కన 455 చదరపు గజాలలో గల G+1 షాపింగ్ కాంప్లెక్స్ మరియు 3 BHK హౌస్ అమ్మబడును
98660 22884

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

FLAT FOR SALE

AMALAPURAM

3BHK East & West SV Residency, Near Red bridge RDO Office, NTR Marg, Amalapuram. ✆ 98495 30316.

KAKINADA CITY

రెడీటు ఆక్యుపై: KKD, మధురానగర్, గోకులం దగ్గరలో న్యూ 3 BHK లగ్జరీ ఫ్లాట్స్ 1430 Sft. (రెరా) 65L, లోన్ సౌకర్యం. ✆ 99890 95505, 86886 50420.

Kkd, APSP, 2nd గేట్ ఎదురుగా, బాలాజీనగర్‌లో 3BHK & 2BHK N&S ఫేసింగ్ ఫ్లాట్స్ కార్ పార్కింగ్, లిఫ్ట్ మొ|| సౌకర్యములతో అమ్మకం. ✆ 98482 66054

కాకినాడ, విద్యుత్తునగర్ చేర్చి రాజేశ్వరినగర్‌లో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న2 బెడ్రూమ్ తూర్పు ఫేసింగ్ ఫ్లాట్స్ అమ్మకం. ✆ 81067 06066.

రెడీ టు ఆక్యుపై కాకినాడ, గాంధీనగర్, రెడ్‌క్రాస్‌స్ట్రీట్ 1800sft E&S ఫేసింగ్, సెమీ డీలక్స్ న్యూ ఫ్లాట్స్ అమ్మకం. ✆ 99890 32029, 96403 29999.

కాకినాడ భానుగుడి దగ్గర కొండయ్య పాలెంలో 3BHK ఇండివిడ్యువల్, రెడీ టు ఆక్యుపై గ్రౌండ్ & 1st ఫ్లోర్ 2 ఫ్లాట్స్, సెమీ కమర్షియల్ అమ్మకమునకు కలవు. ✆ 99899 41785

కాకినాడ, గంగరాజునగర్ రోడ్ నెం.6లో 3 BHK ఫ్లాట్స్ మరియు సిద్ధార్థనగర్ రోడ్ నెం.9లో 3 BHK ఫ్లాట్స్ అమ్మకం. (రెడీ టు ఆక్యుపై), ✆ 89853 22233, 93973 22233.

KAKINADA RURAL

కాకినాడ, నడకుదురు IOC పెట్రోల్ బంక్ దగ్గర, వరలక్ష్మి రెసిడెన్సీలో 2 BHK డీలక్స్ ఫ్లాట్స్ అన్నిసౌకర్యాలతో, అందుబాటు ధరల్లో, RERA అప్రూవ్డ్, రెడీ టు ఆక్యుపై. ✆ 77320 09999.

RAJAMAHENDRAVARAM CITY

2BHK, 1100 Sft, East Facing Flat For sale. Lift, Car Parking, Beside GSL Medical College, Close to Highway. Ph: 9441467091

RJY, దానవాయిపేట, కిపి హాస్పిటల్ వీధిలో కొత్తగా నిర్మిస్తున్న రాగ భాస్కర సౌధ డీలక్స్ Apt నందు 3 BHK E/F, W/F (1405 Sft) అమ్మకం. 92467 76650.

RJY, దానవాయిపేట, కిపి హాస్పిటల్ వీధిలో కొత్తగా నిర్మిస్తున్న లక్ష్మీ సౌధ డీలక్స్ అపార్ట్‌మెంట్ 3 BHK N/F (1534sft) అమ్మకం. ✆ 92467 76650.

3 BHK ఫర్నిష్డ్, 1240Sft ఫ్లాట్, 3rd ఫ్లోర్, కార్‌పార్కింగ్‌తో అమ్మకం. RJY మోరంపూడి జంక్షన్, భవ్య ట్రినిటి అపార్ట్‌మెంట్. ✆ 8639916991, 9154989444.

రాజమండ్రి, విద్యానగర్ మోర్ సూపర్‌మార్కెట్ వద్ద E/F 1st ఫ్లోర్ 3 B/R లిఫ్ట్, కార్ పార్కింగ్‌తో అమ్మకం. నో బ్రోకర్స్, ✆ 9581708659, 8333879455

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి హుకుంపేట, రైల్వేస్టేషన్ రోడ్, సావిత్రినగర్‌లో సువిద ఎన్‌క్లేవ్ నందు 2 BHK, E/F, 970 Sft. గల ఫ్లాట్ అమ్మబడును. నో బ్రోకర్స్, ✆ 87902 61100.

GENERAL

Prime Area Maddipalem, behind CMR, 2BHK 738 Sft, 47 Sq.yds, East facing, car parking100Sft, flat sale. 9849469641/ 9848133304

AVR Vihar, Flat 304, WF, 3rd Flr. Beside Harshavardhana School, Sambhunagar, RJY, Cont: 93470 77721, 81430 55661.

కాకినాడ అచ్చంపేట జంక్షన్ హంసవాహిని స్కూల్ దగ్గర నిర్మాణంలో అపార్ట్‌మెంట్ 1000 Sftలో 2 BHK Flatలు అమ్మకానికి కలవు. (ధర 32 లక్షలు) ✆ 99898 28100, 95054 07533.

కాకినాడ ప్రైమ్‌ఏరియా JNTU బ్యాక్‌సైడ్ సిద్ధార్థనగర్-2 నందు నిర్మాణంలో గ్రూప్ హౌస్ నందు Flatలు అమ్మకానికి కలదు. (2500 Sft ఫ్లోర్‌కి 1 Flat మాత్రమే) ✆ 99898 28100, 95054 07533.

For sale Residential FLAT
SALE Flat Krishna Arcade. (1650 sft 15 years old) Behind Bible Place Church. AVA Road contact
88853 63991

HOUSE FOR SALE

AMALAPURAM

HIG-16, 313.33 చ||గ||ల విస్తీర్ణం, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ తూర్పు ఫేసింగ్ & ఎర్రవంతెన మెయిన్‌రోడ్ ఫేసింగ్ కలిగిన బిల్డింగ్ AP హౌసింగ్‌బోర్డు కాలనీ, అమలాపురం నందు అమ్మకమునకు కలదు. ✆ 99630 66783.

KAKINADA CITY

HOUSE FOR SALE
G+2 Building 25 Yrs. Old
237 Sq. Feet
II Town Over Bridge beside Suryaraopeta, Kakinada
Contact Details
P.Subrahmanyam
94403 34633
80748 46008

KAKINADA RURAL

కాకినాడ రామేశ్వరం టపాకాయల లే-అవుట్ నందు దక్షిణ ఫేసింగ్ 104 చ.గ.లో డూప్లెక్స్ హౌస్ అమ్మకానికి కలదు. Contact Cell: 98484 84843.

కాకినాడ, సర్పవరం జంక్షన్ FCI కాలనీ నందు 118 చ||గ||ల్లో 3 BHK New House అమ్మకమునకు కలదు. DTCP Layout. Cont: 73865 85359, 91773 11993.

PRATHIPADU

ఏలేశ్వరంలో 3 సెంట్లు స్థలంలో రెండు పోర్షన్ల ఇండివిడ్యువల్ బిల్డింగ్ అమ్మకంనకు కలదు. Cont: ✆ 97045 65759, 86393 97051.

RAJAMAHENDRAVARAM CITY

బొమ్మూరు నేతాజీనగర్‌లో పంచాయితీ లేఅవుట్‌లో 20 అడుగుల రోడ్డులో 671 చ||గ||ల స్థలం + బిల్డింగ్ N/S ఫేసింగ్ అమ్మకమునకు కలదు. Cont. Cell: 99510 33964.

రాజమండ్రిలో ఫుల్ కమర్షియల్ 500 గజాలలో బాలాజీపేట మెయిన్‌రోడ్డుకు చేర్చి రోడ్‌ఫేసింగ్ 90 అ||ల లోతు 50 అ||ల W/F పెద్దసైజు పోరుం, స్ట్రాంగ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ మరియు ఖాళీస్థలంతో కలిపి అమ్మకం. 9885295590

రాజమండ్రి, JNరోడ్, సోనోవిజన్ ప్రక్కన 5 ఫ్లాట్స్‌గల సాయిశ్రీ నిలయం గ్రూప్‌హౌస్‌లో 2nd ఫ్లోర్ నార్త్,ఈస్ట్ 1000sft 2 BHK ఫ్లాట్ అమ్మకం. 9490168844

RJY, స్టేడియంరోడ్, కొటక్ మహేంద్ర బ్యాంక్ పక్కవీధిలో, ధనలక్ష్మి సైకిల్‌షాప్ పక్కసందులో E/F 62 చ||గ|| 3 పోర్షన్ల బిల్డింగ్ బ్యాంక్ లోన్ సౌకర్యంతో అమ్మకం. ✆ 98497 26896.

RAJAMAHENDRAVARAM RURAL

RJY, హుకుంపేట శివాలయం వీధిలో 380 చ||గ||ల్లో 3 BHK డూప్లెక్స్ విల్లా N/F అమ్మకమునకు కలవు. ✆ 98492 45886.

GENERAL

Independent House for Sale. 2BHK, N/F at Rajahmundry, HIG 114, Phase X, Housing Board, Lalacheruvu. Contact: ✆ 8985431566.

అమలాపురం హైస్కూల్ ప్రక్క వీధిలో 144గ||ల ఇల్లు మరియు బ్యాంక్ రోడ్డు నారాయణపేట నందు 85గ|| కమర్షియల్ స్థలం అమ్మకమునకు కలదు. 9396207106

రాజమండ్రి, ఆర్యాపురం, రెడ్డీలపేట రామాలయం దగ్గర 63 చ||గ||లో గల G-1 బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్‌తో అమ్మకమునకు కలదు. Contact Cell: 94901 48930.

RJY, కంబాలపేట, సన్‌స్టార్ హాస్పిటల్ వెనుక 55గ|| E/F పైన ఒకటి, క్రింద ఒకటి రెండు పోర్షన్ల జాయింట్ ఇల్లు 40 లక్షలకే అమ్మకం. 73869 86727.

LAND FOR SALE

JAGGAMPETA

కాట్రావులపల్లె—తిమ్మాపురం 2.5 ఎకరాలు, లేఅవుట్/హౌస్ సైట్‌కి అనుకూలం మరియు పెద్దాపురం—జగ్గంపేట మెయిన్ రోడ్డుపై 1 ఎకరా గోడౌన్/ కమర్షియల్ ఉపయోగాలకు సరైన భూమి, ఫోన్: 96204 74470.

KAKINADA RURAL

1.15 ఎ|| కాకినాడ, కరప, వేములవాడలో రామచంద్రపురం హైవేకు, లేఅవుట్‌నకు, ఇళ్లకు అనుకుని గల పొలం అమ్మకం నో బ్రోకర్స్ ✆ 93999 34499.

GENERAL

రాజమండ్రి విద్యుత్ కాలనీలో దక్షిణ పడమర రోడ్డు ఫేసింగ్ తో (S/W) 250 చదరపు గజాల స్థలం అమ్మబడును. ✆ 89775 39668.

450 ఎకరాల్లో ★ అవకాడో ★ పామ్‌ల్యాండ్‌లో 11సెంట్లు ★ 6 లక్షలకే ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరానికి 2 లక్షలు ఆదాయం పొందండి ✆ 9133574455.

వినుకొండలో సెంటు 40వేలు, 55వేలు. 2 1/2సెంట్లు (133చ||గ) లక్ష. 11సెంట్లు 38అవకాడ మొక్కలతో 6లక్షలు. క్లబ్ హౌస్ రిసార్ట్స్‌తో 90320 63116.

పొలం అమ్మబడును
7.44 ఎకరములు
బిల్లానందూరు గ్రామం కోటనందూరు మండలం (తుని దగ్గర) కాకినాడ జిల్లా ఈస్ట్ గోదావరి నందు అమ్మకానికి కలదు.
9866558846
9550783573

అన్నవరం దాటాక నేషనల్ హైవేకి కేవలం 3 Km లోపల కొబ్బరిచెట్లతో, మామిడిచెట్లతో ఎకరం 30 లక్షల చొప్పున కలదు. రిజిస్ట్రేషన్ చార్జి ఎక్స్‌ట్రా. 5 ఎకరాలు తీసుకొన్న ప్రతి ఒక్కరికి అనకాపల్లి దగ్గరలో 1 ఎకరం ఉచితంగా ఇవ్వబడును. మీ దగ్గర ఏదైనా అమ్మవలసిన భూమి ఉంటే మేముకొంటాము. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా కలదు. నేను ఆంధ్ర శబరిమలైలో ఉంటాను. కాబట్టి అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. వాట్సాప్‌కాల్స్ మాత్రమే వస్తాయి. వాట్సాప్ వాయిస్ మెస్సేజ్ పెట్టవచ్చు. పూర్తి వివరములకు ఆంధ్రాశబరిమలై ఛైర్మన్, కుసుమంచి శ్రీనివాసరావు ✆ 9550258507

తూర్పుగోదావరి జిల్లా లింగంపర్తిలో గల ఏలేరు కాలువ ఆనుకుని 52 ఎకరాల వ్యవసాయ భూమి ఎకరం 35 లక్షలకు అమ్మకానికి కలదు. (నదిపాటి గోశాలకు 2 కి.మీ. దూరం) ✆ 9390991555

PLOT FOR SALE

AMALAPURAM

అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ వారిచే అప్రూవ్ అయిన లేఅవుట్‌లో కమర్షియల్ 6 సెంట్లు & 4 సెంట్లు ప్లాట్స్ నల్లవంతెనకు 5 కిలోమీటర్ల, విలసలో తారు రోడ్‌కు చేర్చి అమ్మకమునకు కలదు. Contact Cell: 98498 09856.

KAKINADA CITY

321 sq.yds 40x70 W/F Commercial property for Hospitals, Shops, Offices. Pratap Nagar, Kkd for Sale. No Brokers 93999 34499.

600 Sq.y Sale in Janachaitanya Layout, Behind Subhaniketan School, Sarpavaram, Kkd. Asking Price 25K/Sq.y, Serious Buyers only Message Whatsapp: 97043 40414.

కాకినాడ, దేవాలయం వీధిలో అమృత జ్యూయలరీ పక్కన, CMR జ్యూయలరీ మాల్ ఎదురుగా 330 చ||గ||ల ప్లాట్ 6 అడుగుల దారితో అమ్మకమునకు కలదు. సంప్ర: 99495 07969.

కాకినాడ, శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ దగ్గర S/F 200, E/F 360, తూరంగి కొవ్వూరు రోడ్ E/F 180, నడకుదురు పెట్రోల్ బంక్ Opp. వీధిలో DTCP W/F 205, E/F 245, N/F 245. ✆ 92466 93388.

KAKINADA RURAL

Shubham County Premium Layout 259 Sq.Yds West Facing Turangi Village, Price @ 26K Per Sq.Yd Singa Infra ✆ 9100951269.

కాకినాడ, ఇంద్రపాలెం మెయిన్ రోడ్‌ను చేర్చి 500 చ||గ|| ఉత్తర ఫేసింగ్ కమర్షియల్ స్థలం అమ్మకమునకు కలదు. Contact Cell: 98489 18545.

కాకినాడ-ADB రోడ్ నుండి పనసపాడు వెళ్ళే రోడ్‌లో S/E కార్నర్ 305 గజాల స్థలం అమ్మకంనకు కలదు. సంప్ర: 98660 15518, 96037 63999.

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి కోరుకొండ రోడ్ P&T కాలని పెట్రోల్‌బంక్ ప్రక్కవీధిలో 626 చ||గ|| స్థలం & లక్ష్మీవరపు పేటలో 3 BHK ఫ్లాట్ 1460 Sft అమ్మకము .Cont: 94942 33889

RJY లాలాచెరువు, హౌసింగ్‌బోర్డ్ కాలనీలో వినాయకుడి గుడి ఆటోస్టాండ్‌కి దగ్గరలో LIG-II 52 (25x40) 111 చ||గ||ల W/F స్థలం అమ్మకం. ✆83176 56220

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి, దివాన్‌చెరువు హైవేకి దగ్గరలో DBV.రాజు టౌన్‌షిప్‌లో ఈశాన్యం ఎంట్రన్స్ 20x7, E/W 40, S/N 53 = 250 గజాల స్థలం అమ్మకం. గజం: 18,000. ✆ 88974 05165.

TUNI

తుని, D-మార్ట్ ఎదురుగా 75 సెంట్లు స్థలము తుని డిగ్రీ కాలేజ్ దగ్గరలో 1ఎ.16 సెంట్ల స్థలము అమ్మబడును. ✆ 9848582586, 92474 69099.

GENERAL

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam. ✆ 9440239894, 9108685818.

స్థలం అమ్మకం
కోనసీమ జిల్లా, అల్లవరం గ్రామం, దేవగుప్తం రోడ్డు, 3726.80 చ||గ||లు మరియు 5033.6 చ||గ||ల స్థలాలు వేలం ద్వారా అమ్మకం
98482 49289
91609 49910

రాజమహేంద్రవరం రూరల్ కాతేరు హైస్కూల్ దగ్గర 378 చ.గ|| నార్త్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలము అమ్మకమునకు కలదు. కొనుగోలు వారు ఈ నెంబర్‌కు సంప్రదించగలరు: 99635 53051.

తూ||గో|| జిల్లా, తాళ్ళపూడి మండలం, ప్రక్కిలంక గ్రామంలో మెయిన్‌రోడ్డుని ఆనుకొని 308 చ||గ||లు E/F స్థలం అమ్మకం. Cont: 97049 20412, 97019 41083.

స్థలము అమ్మబడును
రాజమండ్రి, జాంపేట, దానవాయిపేటరోడ్‌లో ఆనంద్ రీజెన్సీ హోటల్ పక్కన 2691.35 స్క్వేర్‌యార్డ్స్ స్థలము అమ్మకమునకు కలదు. కమర్షియల్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్, హాస్పిటల్స్, హోటల్స్‌కు అనువైన స్థలము అమ్మబడును.
సంప్రదించండి:
98494 89958
80084 61919

కాకినాడ, రాజారాంమోహన్‌నగర్ రోడ్ No.9లో న్యూ లైఫ్ పబ్లిక్ స్కూల్ దగ్గర N/F 200 చ||గ||లు ఖాళీ స్థలము అమ్మకమునకు కలదు. Contact ✆ 98484 47789.

ఆర్థిక రాజధాని వైజాగ్ గూగుల్ వంటి కంపెనీలకు, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర VMRDA అప్రూవ్డ్ వెంచర్స్ 70% లోన్ స్థలములు కలవు. ✆ 8328077728, 7780541116.

రాజధాని అమరావతిలో ఇంటి స్థలాన్ని సొంతం చేసుకోండి. APCRDA అప్రూవ్డ్ 70% లోన్ 133గ|| నుండి ప్రారంభం. ✆ 8328077728, 7780541116

VJA హరివిల్లు క్వాలిటి డెవలప్‌మెంట్స్ గల అప్రూవ్డ్ ప్లాట్స్ మచిలీపట్నం, గన్నవరం, అంబాపురం, పరిటాలలో ప్లాట్స్ కంపెనీసేల్ ✆ 95427 56666.

RJY, ఎయిర్‌పోర్ట్ రోడ్, గాడాల లారెల్ స్కూల్ వెనుక 110 చ||గ||ల W/F స్థలం అమ్మకమునకు కలదు. Contact Cell: 90597 47919.

RJY, GSL హాస్పిటల్, 205 గ|| ఈస్ట్ & అలమూరు మెయిన్‌రోడ్‌కు దగ్గరగా నార్త్ 97 గ|| డబ్బు అవసరం నిమిత్తం. ✆ 89777 70007.

రాజమండ్రి మున్సిపల్ కాలనీ 40 ఫీట్ రోడ్‌లో నార్త్ ఫేసింగ్ (40x60=266 గజాలు) స్థలం ఓల్డ్ బిల్డింగ్‌తో కలిపి అమ్మబడును. డైరెక్ట్ పార్టీస్ ఓన్లీ.. కాల్: 99853 52579

అల్లవరం మండలం, బోడసకుర్రు గ్రామంలో ఆయిలవారి వీధిలో రోడ్‌కి చేర్చి 18 సెంట్లు గొడౌన్స్, హౌస్‌సైట్స్‌కి అనువైన సైట్ అమ్మబడును. ✆ 9849168460.

RJY, CTRI, భాస్కరనగర్ LRS కట్టిన E/F 240 గ|| సాయికృష్ణ దగ్గర 68గ|| కమర్షియల్ స్థలం హౌసింగ్ బోర్డ్ వెనుక 154గ|| అమ్మకం. 9494178901, 9494988765

భోగాపురం ఎయిర్‌పోర్ట్కు దగ్గరలో 200 చ||గ|| మరియు తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ దగ్గరలో 300, 200 చ||గ|| స్థలములు రీసేల్‌కు కలవు. Contact: 98668 20859.

దివాన్‌చెరువు, కొంతమూరు హైవే 300గ|| S/W కార్నర్ సైట్ కోలమూరు రుడా లేఔట్‌లో 183గ|| వెస్ట్ సైట్, దివాన్‌చెరువు 102గ|| N/E కార్నర్ అమ్మకం7013887488

మాధవపట్నం 200గ|| North East (30x60) DTCP ప్లాట్ దొరగారి తోట దగ్గర గంగనాపల్లి, మాధవపట్నం ✆ 9177043339, 8885797506

133.33 Sq.Yds కేవలం 1,00,000/- మాత్రమే వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. Contact ఫోన్: 91334 45755.

LEASE/ RENT

GENERAL

కాకినాడ పనసపాడు లలితనగర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరలో వెస్ట్ ఫేసింగ్ 700 చ||గ|| స్థలం అద్దెకు, లీజుకు ఇవ్వబడును ✆ 8919807835, 8185952087

WANTED

GENERAL

Wanted plot/house in 250- 400 SYds in Kakinada for resi/semi commercial. Mail to: reac521@gmail.com

TO LET

1 BHK, Bommuru Nr. Rajahmundry Collector Off., 24 hr Water, Car parking, New Vastu, Safety grills. Ready 3K PM. Employee family. ✆ 94408 19527.

3BHK, West Facing, 5th Floor, Per Floor Two Flats only. Balaji Apartments, Ashoknagar, Kakinada. Cont: 94412 07442, 95533 60600.

రాజమండ్రి, కలెక్టరేట్ దగ్గర, బొమ్మూరు, మురళీకొండ వాటర్ ట్యాంక్ వీధిలో 2 BHK ఇండివిడ్యువల్ W/F బిల్డింగ్ కార్ పార్కింగ్‌తో అద్దెకు ✆ 85008 09566.

రాజమండ్రి JNరోడ్ వాకర్స్‌రోడ్ 1st వీధి JMK రెసిడెన్సీలో అద్దెకు. 3BHK లగ్జరీ ఫ్లాట్, పూజగది, లిఫ్ట్, జనరేటర్ మున్సిపల్‌వాటర్ ✆ 93955 32032

కాకినాడ, భానుగుడి, శ్రీరామ్‌నగర్ పోస్టాఫీసు ప్రక్కన శ్రీ సూర్యా అపార్ట్‌మెంటు నందు 2nd ఫ్లోర్‌లో సింగిల్ బెడ్‌రూమ్ అద్దెకు కలదు. వెజిటేరియన్స్‌కి మాత్రమే. ✆ 86880 77994

COMMERCIAL

కాకినాడ-శ్రీనగర్ మెయిన్‌రోడ్డు సురేష్ చికెన్ ఎదురుగా సందులో కళ్యాణి అపార్ట్‌మెంట్ క్రింద 2 షాపులు అద్దెకు కలవు. ✆ 96402 04008, 94404 39535.

రాజమండ్రి, లలితానగర్, LB శాస్త్రిరోడ్‌లో 2 అంతస్తుల ఇండివిడ్యువల్ బిల్డింగ్, ఆఫీసులు, డెంటల్ హాస్పిటల్, ప్రీ స్కూల్, కోచింగ్ సెంటర్లకు అనువైనది విశాల పార్కింగ్‌తో అద్దెకు. ✆ 7382981111

700 Sft. కమర్షియల్‌గా అద్దెకు కలదు. # 46-11-26, గ్రౌండ్ ఫ్లోర్, కర్ణాటక బ్యాంక్ ప్రక్కవీధి, దానవాయిపేట, రాజమండ్రి. Contact: 98481 82727.

హాస్పిటల్/కమర్షియల్‌కు Rjy, దానవాయిపేట, మున్సిపల్ కమిషనర్ గారి బంగ్లా ప్రక్కన వకుళ చిల్డ్రన్స్ హాస్పిటల్ క్యాంపస్ II ఫ్లోర్ 3500 sft, Bed Liftతో అద్దెకు కలదు. సెల్: 98481 83919.

RJY, లాలాచెరువు, బారత్ పెట్రోల్ బంక్ ఎదుటవీదిలో ఇండివిడ్యువల్ హౌస్ గ్రౌండ్‌ఫ్లోర్, 1st ఫ్లోర్ 3.5BHK రెసిడెన్షియల్/ఆఫీస్‌లకు అద్దెకు. ✆ 7989643529

COMMERCIAL TO-LET
బ్యాంక్స్ ,ఆఫీస్ ,డెంటల్ హాస్పిటల్స్ కు అనుకూలంగా రాజమండ్రి దానవాయిపేట 1st ఫ్లోర్, సెల్లార్ పార్కింగ్ (లిఫ్ట్ సౌకర్యం) కలదు
✆ 83673 36739

కాకినాడ, విద్యుత్‌నగర్ వినాయకుని గుడి ఎదురుగా IVR Magnam నందు 1830x2=3660 Sft., 1st ఫ్లోర్ అద్దెకు కలదు. ఆఫీస్, ఎగ్జిక్యూటివ్స్ కొరకు, బ్యాంకులకు. Cont: I.సురేష్, 98495 32758

రాజమండ్రి, T.నగర్, మాటూరివారి వీదిలో బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర 2200sft గ్రౌండ్‌ఫ్లోర్ W/F కమర్షియల్ పర్పస్‌కు అద్దెకు ఇవ్వబడును. ✆ 9885469077

కాకినాడ, గైగోలుపాడు మెయిన్‌రోడ్‌లో అంజు ఐ హాస్పిటల్ దగ్గర E/F, ఫస్ట్ ఫ్లోర్ 1200 Sft., న్యూ కమర్షియల్ స్పేస్ ఆఫీస్ & షాపులకు అద్దెకు కలదు. Cont: 92902 85739.

రాజమండ్రికి 7Km దూరంలో పుణ్యక్షేత్రం నుండి సంపతనగరం వెళ్ళే రోడ్‌లో E/F (86x65) 5600 చ||అ|| ఇండస్ట్రియల్ షెడ్ అద్దెకు కలదు. ✆ 93944 08899.

అమలాపురం, B.V.R's ఎస్టేట్స్, ఎర్రవంతెన నుండి చల్లపల్లి రోడ్‌కి 500 మీటర్ల దగ్గర కమర్షియల్ ఖాళీస్థలములు, గొడౌన్స్, షాపులు రెడీ టు ఆక్యుపై కలవు. ✆ 98495 30316, 98491 35558.

కమర్షియల్ బిల్డింగ్ అద్దెకు ఇవ్వబడును

రాజమండ్రి, దానవాయిపేటలో రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ బిల్డింగ్ ఎదురుగా సురక్ష ఎమర్జెన్సీ హాస్పిటల్ ప్రక్కన సెల్లార్ + గ్రౌండ్ మరియు 3 అప్పర్ ఫ్లోర్స్, మొత్తం: 8,000 sft. ఇండివిడ్యువల్ కమర్షియల్ బిల్డింగ్ హాస్పిటల్స్/ కమర్షియల్‌కి అనువైనది అద్దెకు కలదు.
98481 92614
94418 95628

JOBS

MALE ACCOUNTANT: Minimum Experience 3 years, Age Limit 45 years. The Raymond Shop, Kotagummam, Rajahmundry. Send Resume through Whatsapp only to: 97037 33355.

Kakatiya Constructions Hiring now! Inviting Applications for Project Manager (Min 8-10 Yrs Exp.) and Junior Engineers (0-3yrs Exp.) Qualification Polytechnic/ B.Tech Civil / Degree. Mail: hrkakatiyaconshyd@gmail.com. ✆ 79813 18373.

Loral Pumps & Engineers Required Exp Candidates in our Fishery & Dairy Steel Equipments. Autocad - 2 no's, 3-5Yr Exp. Marketing Officers-2 no's 3-6Yr Exp. Dairy Equipment Marketing Officers-2No's Purchase Officer-1No. Office Assistant (Female) - 1No. (Language-Hindi, English). Fitter-1No. & Argon Welder - 1No. Office Address: Pathanamavaram, Rajahmundry. Cont: 96662 23670.

Wanted Female Telecallers Qualification Any Degree, Age Limit: 25 to 45 Years (Must be Married) Salary upto 12,000/-. working Location: Master Minds College, Rajahmundry, Contact: 9248733370.

Wanted Nurses for cosmetic clinic in Rajahmundry. No Night Duties. Cont. Cell: 76749 99906.

Wanted Attenders and Security Guards. Kakinada, Contact Cell: 98858 72666.

బెంగుళూరులో తెలుగు డాక్టర్స్ ఇంటిలో ఇంటిపని, వంట చేయుటకు స్త్రీ కావలెను. వయసు:20 నుండి 45 సం. జీతం 20 వేలు+ భోజనం+ వసతి. ఫోన్: 8106335414.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+ వ+ జీతం. ✆ 95025 91122.

రామకృష్ణ గ్రూప్ (AP No.1), Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+ వ+ జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 91122, 99490 21122.

Kkd: Reputed Banksలో Managersగా Salary, Incentive, రిటైర్డ్ ఆఫీసర్స్, సీనియర్ సిటిజన్స్, హౌస్‌వైఫ్స్ కావలెను. ✆ 98487 90024.

రామకృష్ణ గ్రూప్, HYD,VJAకు అనుభవం కల్గిన బైక్‌మెకానిక్‌లు వెంటనే కావలెను. భోజనం, వసతి, మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA. ✆ 94413 81122.

WANTED
స్టేట్ బ్యాంక్ లైఫ్ రాజమండ్రిలో ఆఫీస్ అసిస్టెంట్ కావలెను, అర్హత:Male, Degree. వయసు: 35 సం|| లోపు కంప్యూటర్ నాలెడ్జ్, ఆసక్తిగల అభ్యర్థులు సంప్రదించండి.
✆ 94905 94545

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

మారేడుమిల్లిలో రిసార్ట్సునందు పనిచేయుటకు హౌస్‌కీపింగ్, క్లీనింగ్, కుకింగ్, సూపర్‌వైజింగ్ సిబ్బంది కావలెను. భోజనం వసతి కలదు. సంప్ర: 8878123999.

వాటర్‌వాష్ బాయిస్ & హెల్పర్లు కావలెను. జీతం: రూ.15,000/-. Cont: శ్రీదేవి హోండా, ఆథరైజ్డ్ డీలర్: హోండా టూ వీలర్స్, టూ టౌన్ పోలీస్‌స్టేషన్ దగ్గర, మెయిన్‌రోడ్, కాకినాడ. ✆ 94909 98888.

రాజమండ్రిలో ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీ వివిధ విభాగాల్లో వర్క్ చేయుటకు Degree/ MBA, M/F అభ్యర్థులు కావలెను. Salary Start From 2.5 Lakhs P.A. ✆ 94941 23636

మీ ఆలోచనే మీ సంపాదన జత కలపండి అద్భుతాలు సృష్టించండి. మినిమం upto 50K per month. ఈ అవకాశం మహిళలకు మాత్రమే. Cont: పద్మ, ✆ 79938 36655.

కాకినాడలో బ్రాహ్మిన్స్ ఇంటిలో ఉంటూ వెజిటేరియన్ వంట, ఇంటిపని చేయు ఏ బాదరబందీ లేని 35 సం||లలోపు బ్రాహ్మిన్స్ స్త్రీ కావలెను. Cont. Cell: 98494 11285.

రాజమండ్రి మరియు కాకినాడ ఏథర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ షోరూం నందు పనిచేయుటకు సర్వీస్ మెకానిక్స్ మరియు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Ph No: 800 888 4256

కొటక్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో పని చేయుటకు రిటైర్డ్ ఉద్యోగులకు, సీనియర్ సిటిజనులకు, గృహిణీలకు ఉద్యోగ అవకాశం. Cont: మోహనరావు, రిటైర్డ్ ఎంప్లాయ్ ✆ 96035 93843

రామకృష్ణ గ్రూప్, VJA HYD. న్యూఢిల్లీకు 10th ఆపైన చదివిన అనుభవం ఉన్న డ్రైవర్స్ కావలెను. భో+వ+మంచిజీతం . ఇంటర్వ్యూ VJA ✆ 95736 91122.

రామకృష్ణ గ్రూప్ Hyd. శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/పేషెంట్ల సేవకు, ఇంటిపని, వంటపని, బేబీకేర్ కొరకు స్త్రీ/పు కావలెను. భో+ వ+ జీతం: 16- 18K ✆ 9705297788, 9515108830.

రాజమండ్రిలో ప్రముఖ జ్యూయలరీ షోరూమ్‌లో పనిచేయుటకు ★ బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్స్ (Male) ★ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (Male) కావలెను. Contact Cell: 80741 56415.

★ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Qualification: MBA/ డిగ్రీ. Contact: జాంపేట, రాజమండ్రి. Cell: 92466 57116.

రాజమండ్రిలో ప్రముఖ 2-వీలర్ ఫైనాన్స్ నందు పనిచేయుటకు ★ కంప్యూటర్ ఆపరేటర్ (F) కావలెను. టైపింగ్, Excelలో అనుభవం ఉండాలి. జీతం: 12,000 to 18,000 వరకు. Contact: 85006 44978.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్లుగా (జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో) పనిచేయుటకు 10-15 Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

కొంపల్లి D.మార్ట్ దగ్గర ఇంట్లోనే ఉండి ఇంటిపని చేయుటకు 35 సం||లోపు స్త్రీ కావలెను. జీతం: 15 వేలు + భోజనం, లేదా గది, ఉచితం. భర్త ఎక్కడైనా పని చేసుకోవచ్చు జీతం: 10 వేలు. ✆ 99088 20474.

HYDలోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో|| వసతి. చదువు: డిగ్రీ 63013 28519.

WANTED
A LEADING FINANCIAL SERVICES MARKETING COMPANY REQUIRES
AREA MANAGER
FOR SELLING MOTOR INSURANCE
CTC Rs.3.5-4.5 LACS/ANNUM
PREFERABLY FROM GENERAL INSURANCE COMPANIES OR INSURANCE BROKING COMPANIES WITH 3 TO 4 YEARS OF EXPERIENCE.
LOCATION
AMALAPURAM, KAKINADA
send your RESUME to
resume@skiretail.in
✆ 9840335849
Ski Retail Capital limited
No.1, Sambandam Street, T Nagar Chennai-600017.

రాజమండ్రి ప్రముఖ ఫోర్స్ మోటార్స్‌నందు పనిచేయుటకు కంప్యూటర్స్, టాలీలో అనుభవం కలిగిన అకౌంటెంట్ కావలెను. ✆ 98854 38444.

సివిల్ వర్క్‌లో అనుభవం కలిగిన సూపర్‌వైజర్ చదువుకున్న యువకుడు కావలెను. రాజమండ్రి వారు మాత్రమే. Qly: Degree, Contact: 98853 69090

హై స్కూల్ విద్యార్థికి ఇంటి వద్ద ఉండి బోధించుటకు తెలుగు పండిట్ కావలెను. Cont: 95150 53174

ఉదయ్ ఆక్వా కనెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి రీజనల్ మేనేజర్ (Regional Manager) అవసరం. అర్హత: B.Sc/ M.Sc ఫిషరీస్ (ఫిషరీస్ ఎక్స్‌పీరియన్స్) స్థానం: కాకినాడ, ఏలూరు రెస్యూమ్ పంపగలరు: info@udayaquaconnects.com

కాకినాడ-గైగోలుపాడులో బిల్డింగ్ దగ్గర వాచ్‌మెన్ పని/ ఇంటి పని చేయుటకు వాచ్‌మెన్ ఫ్యామిలీ కావలెను. సంప్ర|| ✆ 77309 53333.

IDFC, Axis, ICICI, Kotak, HDFC, City యూనియన్ బ్యాంకులో Asst. Manager & క్యాషియర్స్ కావలెను. వ: 30 సం||లోపు Q: డిగ్రీ, బీటెక్, MBA ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ✆ 8179805919.

రామకృష్ణ గ్రూప్, VJA ఇండ్లలో వృద్ధులు పేషంట్ల సేవకు ఇంటి/ వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను భో+ వ+ మంచి జీతం. ✆ 90631 72246, 82475 00792

SECURITY GUARDS

సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. జీతం: రూ.15,000/-, 40 సంవత్సరాలలోపు వారు మాత్రమే. Cont: శ్రీదేవి హోండా, ఆథరైజ్డ్ డీలర్: హోండా టూ వీలర్స్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర, మెయిన్‌రోడ్, కాకినాడ. సెల్: 94909 98888.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000. ✆98487 82131, Nov.25-Dec.5

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 6-00 పైసలు
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU
for Advertisement
Contact:
8008597607

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

అసెట్ రికవరీ బ్రాంచ్, డోర్ నెం.26-15-150, ఆంధ్రాబ్యాంక్ బిల్డింగ్, చెంగలరావుపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్: 0891-2537792/2537782, మొబైల్ నెంబర్: 9324517291, ఇ-మెయిల్ ఐడి: ubin0817295@unionbankofindia.bank

APPENDIX-IV-A [See Proviso to Rule 8 (6)]

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002లో రూలు 8 (6) ప్రొవిజన్‌తో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 ప్రకారం స్థిరాస్తుల ఇ-వేలం అమ్మకం ప్రకటన.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తనఖా పెట్టిన / ఛార్జ్ చేసిన, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్) అధీకృత అధికారిచే భౌతికంగా స్వాధీనం చేసుకున్న దిగువ తెలిపిన స్థిరాస్తులు దిగువ తెలిపిన ఋణగ్రహీత/సహ-ఋణదారు/తనఖాదారు/హామీదారుల నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రావల్సిన బకాయి దానిపై తదుపరి వడ్డీ మరియు ఛార్జీలు, వ్యయాలతో కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు "ఎక్కడ ఎలా ఉన్నదో అలాగే" "అక్కడ ఏమి ఉన్నదో అదే" మరియు "అక్కడ ఏది ఉన్నా" పద్ధతిలో తేది. 28.11.2025న విక్రయించబడుతుందని ముఖ్యంగా దిగువ వివరించిన ఋణగ్రహీత/సహ-ఋణదారు/తనఖాదారు/హామీదారులకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలంగా నోటీసు జారీచేస్తూ తెలియజేయడమైనది. సెక్యూర్డ్ ఆస్తుల రిజర్వు ధర మరియు జమచేయవలసిన ధరావత్తు దిగువ వివరించబడినవి.

ఇ-వేలం తేది & సమయం: 28.11.2025, మ|| 12.00 గం.ల నుండి సా|| 5.00 గం.ల వరకు
(అమ్మకం ముగిసేవరకు ప్రతి 10 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)

ఋణగ్రహీత: శ్రీ సత్య కృష్ణ కమ్యూనికేషన్స్, ప్రొప్రయిటర్: శ్రీ మెండ శివ ప్రసాద్, మెయిన్ రోడ్, MI షోరూమ్ మేడమీద, రత్న ప్యాలెస్ దగ్గర, రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్-533101. ప్రొప్రయిటర్: శ్రీ మెండ శివ ప్రసాద్, తండ్రి: స్వామి నాయుడు, హెరిటేజ్ అపార్ట్‌మెంట్, నాగమ్మ గుడి దగ్గర, నారాయణపురం, రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్-533105. హామీదారు మరియు తనఖాదారు: శ్రీమతి మెండ (లంకలపల్లి) మహేశ్వరి, భర్త: శివ ప్రసాద్, హెరిటేజ్ అపార్ట్‌మెంట్, నాగమ్మ గుడి దగ్గర, నారాయణపురం, రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్-533105. హామీదారు మరియు తనఖాదారు: శ్రీమతి మెండ (లంకలపల్లి) మహేశ్వరి, భర్త: శివ ప్రసాద్, డి నెం. 6-1-12, నల్ల గార్డెన్స్, అమలాపురం టౌన్, డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్-533201. హామీదారు మరియు తనఖాదారు: శ్రీమతి మెండ (లంకలపల్లి) మహేశ్వరి, భర్త: శివ ప్రసాద్, డి నెం.1-48, కామిని, నలాడివారి పాలెం, ముమ్మిడివరం, ముమ్మిడివరం మండలం, డా. BR అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్-533216.

బకాయి మొత్తం: తేది. 30.09.2025 నాటికి బకాయి రూ. 2,30,30,422.59 (అక్షరాల రెండు కోట్ల ముప్పై లక్షల ముప్పై వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయల యాభై తొమ్మిది పైసలు మాత్రమే) + తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర ఛార్జీలు.

అమ్మకానికి పెట్టిన సెక్యూర్డ్ స్థిరాస్తుల వివరములు

ఐటమ్ నెం.1 : తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం టౌన్ & మున్సిపాలిటీ, నల్లా గార్డెన్స్ ఏరియా, సమీప డోర్ నెం.6-1-60, ఆర్.ఎస్.నెం. 755/2 నందు శ్రీమతి మెండ మహేశ్వరి అలియాస్ లంకలపల్లి మహేశ్వరి, భర్త: శివ ప్రసాద్ పేరున గల 484 చ.గు|| విస్తీర్ణంలోని రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్. (రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెం.2519/2010 తేది 12-05-2010). రిజిస్టర్డ్ సెటిల్‌మెంట్ డాక్యుమెంట్ నెం.2519/2010 ప్రకారం హద్దులు: తూర్పు: మెండ మహేశ్వరి గారికి చెందిన స్థలం, పడమర: అలియ సత్యనారాయణ గారి స్థలం, దక్షిణం: లంకపల్లి తాతయ్య నాయుడు గారి స్థలం, ఉత్తరం: నలాడి వెంకట భాగ్యలక్ష్మి గారి స్థలం. డిజిటల్ సర్వే రిపోర్ట్ తేది.23.09.25 ప్రకారం హద్దులు: తూర్పు: సర్వే నెం.775/2 క్రింద భూమి, పడమర: సర్వే నెం.775/1 లోని ఇతరుల భూమి, దక్షిణం: సర్వే నెం.775/2 లోని ఇతరుల భూమి, ఉత్తరం: సర్వే నెం.774 లోని ఇతరుల భూమి.

ఐటమ్ నెం.2 : తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం టౌన్ & మున్సిపాలిటీ, నల్లా గార్డెన్స్ ఏరియా, సమీప డోర్ నెం.6-1-60, ఆర్.ఎస్. నెం. 755/2 నందు శ్రీమతి మెండ మహేశ్వరి, భర్త: శివ ప్రసాద్ పేరున గల 484.00 చ.గు|| విస్తీర్ణంలోని రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్. (రిజిస్టర్డ్ సెటిల్‌మెంట్ డాక్యుమెంట్ నెం.1484/2014 తేది.20-03-2014) (రిజిస్టర్డ్ సెటిల్‌మెంట్ డాక్యుమెంట్ నెం.1484/2014 ప్రకారం హద్దులు: తూర్పు: రోడ్డు, పడమర: మెండ మహేశ్వరి గారి స్థలం, దక్షిణం: లంకపల్లి తాతయ్య నాయుడు గారి స్థలం, ఉత్తరం: నలాడి వెంకట భాగ్యలక్ష్మి గారి స్థలం. డిజిటల్ సర్వే రిపోర్ట్ తేది.23.09.25 ప్రకారం హద్దులు: తూర్పు: ఇప్పటికే ఉన్న రోడ్డు, పడమర: సర్వే నెం.775/2 లోని ఇతరుల భూమి, దక్షిణం: సర్వే నెం.775/2 లోని ఇతరుల భూమి, ఉత్తరం: సర్వే నెం.774 లోని ఇతరుల భూమి.

రిజర్వు ధర: రూ. 1,23,00,000/- ధరావత్తు సొమ్ము: రూ. 12,30,000/- బిడ్ పెంపుదల మొత్తం: రూ. 1,23,000/-

గమనిక: ఐటమ్ నెం.1 కొరకు యాక్సెస్ ఐటమ్ నెం.2 ద్వారా మాత్రమే కాబట్టి, మేము రెండు ఐటమ్‌లను ఒకే ఆస్తిగా చెప్పబడుతున్నది. బ్యాంకుకు తెలిసినంతవరకు ఆస్తిపై ఎటువంటి తాకట్టు ఋణభారాలు లేవు. (1) ఆన్‌లైన్ ఇ-వేలం వెబ్‌పోర్టల్/ వెబ్‌సైట్ https://baanknet.com ద్వారా నిర్వహించబడును. (2) రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ మరియు బిడ్డింగ్ రూల్స్ కొరకు మరియు అమ్మకం నియమ నిబంధనల కొరకు https://baanknet.com దర్శించండి మరియు లాగిన్ & రిజిస్ట్రేషన్ కొరకు వెబ్‌సైట్ హోమ్‌పేజీలో "బయ్యర్ రిజిస్ట్రేషన్" లింకును దయచేసి క్లిక్ చేయండి. (3) ఇ-వేలం అమ్మకం యొక్క నియమ నిబంధనల కొరకు బ్యాంక్ వారి వెబ్‌సైట్: www.unionbankofindia.co.in లో లభిస్తాయి.

తేది : 05.11.2025, స్థలం: విశాఖపట్నం | సం/- అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైంది.. తీసుకురావడమే మిగిలింది

- మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు వెల్లడి

ఈనాడు, అమరావతి: అమరావతిలో త్వరలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని.. తీసుకురావడమే (షిప్‌మెంట్) మిగిలిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్ని అడ్డంకులు అధిగమించి.. అనుకున్న సమయానికి దాన్ని అమరావతికి తీసుకొస్తామన్నారు. ఎక్కడ ఏర్పాటుచేసేదీ త్వరలో స్పష్టతనిస్తామని వెల్లడించారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్మాణాత్మకంగా నిర్వహిస్తామన్నారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన కొంత సేపు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బాధితులకు స్పష్టమైన సమాచారం ఇచ్చేలా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. "భాగస్వామ్య సదస్సును పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రజెంటేషన్, ఎగ్జిక్యూషన్, ఎగ్జిబిషన్, ఎంవోయూలు ఇలా వేటి



కవే జరుగుతాయి. గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ సహా అధునాతన సాంకేతిక అంశాలపై ఇందులో చర్చిస్తాం. ఇప్పటికే ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు దేశవిదేశాల్లోని ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులను ఆహ్వానించారు" అని చంద్రబాబు వివరించారు.

ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కారమయ్యేలా..

ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అయ్యే వ్యవస్థను తీసుకురానున్నట్లు చంద్రబాబు వివరించారు. "ప్రజాదర్బార్‌ను పటిష్ఠం చేస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే, పార్టీ బాధ్యుడు కచ్చితంగా ప్రతి శుక్రవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించాల్సిందే. సీఎం వద్దకు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందనే భావన ఉండకూడదు. కొన్ని సాంకేతిక కారణాలతో ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదో బాధితుడికి స్పష్టంగా తెలియజేసే విధానాన్ని మెరుగుపరుస్తాం" అని చంద్రబాబు వివరించారు. ముందు పెండింగ్ రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాల్సి ఉందని.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. త్వరలో 22ఏ భూముల సమస్యకు పరిష్కారం చూపిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోంది

హైదరాబాద్ తరహాలోనే అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోందని చంద్రబాబు అన్నారు. వివిధ ఈవెంట్లను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోందన్నారు. "సినీ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్, విజయవాడ ఉత్సవ్, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ నైట్ వంటి కార్యక్రమాలు అమరావతికి ప్రత్యేకగుర్తింపు తెస్తున్నాయి" అని చంద్రబాబు అన్నారు. తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారీ పెట్టుబడులు పెట్టనుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. "లోక్‌సభ నియోజకవర్గ కమిటీల మీద ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాం. డిసెంబరు చివరి నాటికి అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తాం" అని చంద్రబాబు తెలిపారు.

అంతా.. భూ మంత్ర కాళీ!

- వాస్తవంలో 8 వేల ఎకరాలు
- వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 13 వేల ఎకరాలుగా నమోదు
- ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలకూ ఫోర్జరీ పత్రాలు
- వైఎస్సార్ కడప జిల్లా బ్ర.మఠం మండలంలో వైకాపా నేతల లీలలు

బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట గ్రామం వద్ద ఈ ప్రభుత్వ భూమికీ అక్రమార్కులు ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకం తయారు చేశారు

ఈనాడు, కడప: వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో 2016 నాటికి వెబ్‌ల్యాండ్‌లో 5,556 సర్వే నంబర్ల కింద 8,488 ఎకరాల భూములున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 13 వేల ఎకరాలకు పైగా పెరిగిపోయింది. ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు, డీకేటీ పట్టాలు తయారు చేసుకుని రెవెన్యూ అధికారుల సహకారంతో వెబ్‌ల్యాండ్‌లో భూముల్ని ఇష్టానుసారం నమోదు చేసుకోవడంతో వాస్తవం కంటే వెబ్‌ల్యాండ్‌లో భూమి విస్తీర్ణం అమాంతం పెరిగిపోయింది.

పుస్తకానికి రూ. లక్ష వసూలు

2014 వరకు మాత్రమే సాధారణ(మాన్యువల్) పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత కూడా ఓ ముఠా మాన్యువల్ విధానంలో ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీకి పాల్పడుతూ వచ్చింది. ఇందుకు ఒక పుస్తకానికి రూ.లక్ష చొప్పున వసూలు చేసింది.

ఫోర్జరీ పుస్తకాలే రెండు వేలు!

బ్రహ్మంగారిమఠం మండలంలో రెండు వేల ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేశారని అధికారులు అంచనా వేశారు. వైకాపా నేతల పాత్ర ఇందులో ఉందని ప్రాథమికంగా గుర్తించారు. వైకాపా ప్రభుత్వ హయాంలోనే మండలంలో వాస్తవిక భూమి కంటే విస్తీర్ణంలో వెబ్‌ల్యాండ్‌లో పెరిగిందని.. ఉద్యోగ విరమణకు దగ్గరున్న ఓ తహసీల్దార్ వెబ్‌ల్యాండ్‌లో ఎంట్రీలు అధిక సంఖ్యలో చేసినట్లు అంచనాకు వచ్చారు. ఈ ఫోర్జరీ పుస్తకాల్లో తహసీల్దార్, ఆర్డీవో సంతకాలున్నప్పటికీ వీటి కింద తేదీ లేకపోవడం గమనార్హం. 2013 తర్వాత ఎసైన్‌మెంట్ కమిటీలు లేవు. అయినా ఈ కమిటీ పేరుతో ఇటీవల వరకు కూడా డీకేటీ పట్టాలు జారీ అయ్యాయి.

వివాదాలు.. హత్యలు

ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేట్ భూములకూ నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలివ్వడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. ఒకే భూమికి ఇద్దరు/ ముగ్గురు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉండటంతో ఘర్షణలు తలెత్తాయి. ఇటీవల హత్యలు కూడా చోటుచేసుకున్నాయి.

అక్రమార్జనే లక్ష్యం ...

- ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలతో బ్యాంకు రుణాలు తీసుకోవడం.
- భూముల్ని ప్రైవేట్ రుణాల కోసం తాకట్టు పెట్టడం.
- ఆన్‌లైన్‌లో భూములు నమోదు చేసుకోవడం ద్వారా క్రయ విక్రయాలు సాగించడం.
- భూసేకరణ సమయంలో డీకేటీ పట్టాలను అడ్డుపెట్టుకుని పరిహారం పొందడం.

వాస్తవం కంటే వెబ్‌ల్యాండ్‌లో అధికంగా నమోదు చేసిన భూముల వివరాలు...

రెవెన్యూ గ్రామం	విస్తీర్ణం(ఎకరాలు)
దిగువ నేలటూరు	1,468.29
డి.అగ్రహారం	408.18
డి.నరసింహాపురం	44.53
దిరసవంచ	704.23
ఎగువ నేలటూరు	445.96
నాగిశెట్టిపల్లి	325.68
రేకులకుంట	662.94
సోమిరెడ్డిపల్లి	493.33
పలుగురాళ్లపల్లె	88.88
పాపిరెడ్డిపల్లి	180.71
మొత్తం	4,822.73

భూగర్భ డ్రైనేజీ, పచ్చదనంతో చల్లపల్లిలోని గంగులవారిపాలెం రహదారి ★ స్వచ్ఛ' కార్యకర్తలు

'స్వచ్ఛ చల్లపల్లి'కి 11 ఏళ్లు

తెల్లవారుజామున స్వచ్ఛ సేవలో..

- నిరాటంకంగా కొనసాగుతున్న కార్యక్రమం

చల్లపల్లి, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా 'స్వచ్ఛ సుందర చల్లపల్లి' ఉద్యమానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ పిలుపునకు స్పందించి 2014 నవంబరు 12న ప్రముఖ వైద్యులు డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులు, నల్లూరి రామారావు, టి.లక్ష్మణరావు, ఎన్.వెంకటేశ్వరరావు, ఇంకా అనేకమంది స్వచ్ఛసైనికులు.. రహదారులను ఊడ్చి, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఈ సేవకు నడుం కట్టారు. ఇందుకు మేము సైతం అంటూ పలువురు ముందుకు రావడంతో ఈ కార్యక్రమం నాటినుంచి నేటి వరకు నిరాటంకంగా సాగుతోంది.

ఇవిగో సేవలు

15 మంది కార్యకర్తలతో మొదలైన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం రోజూ 63 మంది పారిశుద్ధ్య, అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు. ★ చల్లపల్లి రహదారుల్లో 30వేల మొక్కలు నాటారు. దీంతో చల్లపల్లి-మచిలీపట్నం జాతీయ రహదారి పచ్చదనంతో కళకళలాడుతోంది. శివరామపురం-వెంకటాపురం మార్గంలో పూలు, పండ్ల మొక్కలు నాటారు. ★ డంపింగ్‌యార్డు, శ్మశానం, బస్టాండ్ లాంటి ప్రదేశాలు పచ్చని చెట్లతో అందంగా మారాయి. ★ గంగులవారిపాలెం బజారు భూగర్భ డ్రైనేజీని సుందరంగా తీర్చిదిద్దారు.

డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతి దంపతులు

నేడు వార్షికోత్సవం

స్వచ్ఛ సుందర చల్లపల్లి 11వ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, డాక్టర్ ఏవీ గురవారెడ్డి(హైదరాబాద్)లు పాల్గొంటారని 'స్వచ్ఛ చల్లపల్లి' రథసారథి, మన కోసం మనం ట్రస్ట్ ట్రస్టీ డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతిలు తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనుషులకు ఆరోగ్యవంతమైన జీవనం దక్కుతుందని పేర్కొన్నారు. 2014 నుంచి స్వచ్ఛతకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

గతంలో.. నిర్మాణ దశలో ఉన్న ఆలయం

ప్రస్తుతం పూర్తిగా కనుమరుగై ఇలా..

ఆలయం సముద్రం పాలు!

శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం-మత్స్యలేశం వద్ద సాగర తీరం కోతకు గురవుతోంది. రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అక్కడ రోజురోజుకూ బలహీనంగా మారుతోంది. వంశధార నది సముద్రంలో కలిసే సంగమం వద్ద గతంలో ఓ ఆలయ నిర్మాణం ప్రారంభించారు. కొంతకాలానికి ఆ నిర్మాణం బీటలువారి కొంత కూలింది. ఇటీవల వంశధారకు వరద పోటెత్తడంతో పూర్తిగా కూలి, ఆ శిథిలాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. - న్యూస్‌టుడే, గార(కె.మత్స్యలేశం)

కాపు/తెలగ/నాయుడు కుల అవివాహితులకు సువర్ణావకాశం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, కాపు/ తెలగ/ నాయుడు కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (09 నవంబర్ 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

నేడు కాపు/తెలగ/ నాయుడు కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

- మరిన్ని వివరాలకు **8008621414 & 9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

ఉత్సాహంగా బౌద్ధ వారసత్వ ఉత్సవం

కోరుకొండ, న్యూస్‌టుడే: కోరుకొండ మండలం కాపవరం పాండవుల మెట్ట బౌద్ధ మత ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. శనివారం ఇక్కడ భారతీయ బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డా.బీఆర్ అంబేడ్కర్ మునిమనుమడు రాజరత్న అశోక అంబేడ్కర్ హాజరై బౌద్ధం మూలాలను వివరించారు. అంబేడ్కర్ ఆశయాలను ఆచరణలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. ఏ పార్టీ వారైనా వారి జెండాను వదిలేసే సమయం వచ్చిందని, అందరం కలిసి ఒకే జెండా పట్టుకునే రోజులు వస్తున్నాయన్నారు. కొందరు బౌద్ధ భిక్షువులు, బౌద్ధ సంఘాల నాయకులు, ఉపాసకులు మాట్లాడారు. పాండవుల మెట్టను బౌద్ధ కొండగా గెజిట్ ఇచ్చేలా నాయకులు కృషి చేయాలన్నారు. భిక్షువులు పాండవుల మెట్ట వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు, సేవకులు మెట్టపై ఆరామాలు, చైత్యం, ఇతర కట్టడాలు, నిర్మాణాలను సందర్శించారు. బౌద్ధ ధమ్మ మహాసభ ద్వారా ఆధ్యాత్మిక సమానత్వం గురించి వివరించారు. 130 మీటర్ల పంచశీల పతాక ర్యాలీ, ఆవిష్కరణ, కవాతు నిర్వహించారు. అంతకు ముందు రాజరత్న అశోక్ అంబేడ్కర్‌కు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు స్వాగతం పలికారు. నిర్వాహకులు బాబ్జి, సుబ్బారావు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ తనకాల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

పాండవుల మెట్ట వద్ద బౌద్ధ భిక్షువుల ప్రత్యేక ప్రార్థనలు

జ్యోతిప్రజ్వలనలో రాజరత్న అశోక్ అంబేడ్కర్, ఎమ్మెల్యే బత్తుల

వాడపల్లి క్షేత్రంలో నేటి పూజలు

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: కోనసీమ తిరుమల వాడపల్లిలో ఆదివారం ఉదయం 5 గంటలకు ప్రభాతసేవ, మేలుకొలుపు, వేంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం, ద్రవిడ వేదపారాయణం, నివేదన. ▲ 6 గంటలకు గోపూజ, అష్టోత్తర నామార్చన పూజలు, దర్శనాలు ప్రారంభం. 11 గంటలకు నిత్య కల్యాణం, 12 గంటలకు అర్చన ▲ 1 గంట నుంచి విరామం, 4 నుంచి మళ్లీ దర్శనాలు ప్రారంభం ▲ సాయంత్రం 6 గంటలకు అర్చన, 7.30 గంటలకు నైవేద్యం. ▲ 8 గంటలకు పవళింపు సేవ

అరటి ఆకులు అధరహో

కార్తికమాసం పురస్కరించుకుని వనసమారాధనలు విరివిగా చేపట్టడంతో అరటి ఆకులకు గిరాకీ పెరిగింది. జిల్లాలో ఉండ్రాజవరం, నిడదవోలు, పెరవలి, కొవ్వూరు, తదితర ప్రాంతాల్లో ఉద్యాన పంటల్లో భాగంగా అరటి ఎక్కువగా సాగు చేస్తారు. ఇక్కడ నుంచి తెలంగాణ, తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం సీజను కావటంతో జిల్లా నుంచి రోజుకు 2 లక్షల వరకు అరటి ఆకులు దూరప్రాంతాలకు తరలిస్తున్నారు. సుమారు 900 మంది వరకు అరటి ఆకుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. గతంలో 100 అరటి ఆకుల ధర రూ 80లు ఉండగా ప్రస్తుతం టోకు ధర రూ.220 లకు పెరిగింది. - న్యూస్‌టుడే, ఉండ్రాజవరం

విద్యుదాఘాతానికి గురై యువకుడి మృతి

- వేడి నీటి కోసం గీజర్ ఆన్ చేయగా ప్రమాదం

నల్లజర్ల, న్యూస్‌టుడే: నల్లజర్ల మండలంలోని పోతవరంలో విద్యుదాఘాతానికి గురై శనివారం ఒక వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తాడిచర్ల హరిబాబు (28) స్నానం చేయడానికి వేడి నీటి కోసం గీజర్ స్విచ్ వేయగా విద్యుత్తు సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకొచ్చారు. అప్పటికే ఆయన అపస్మారకస్థితికి చేరుకున్నాడు. చికిత్స నిమిత్తం కొయ్యలగూడెం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై.దుర్గాప్రసాద్ తెలిపారు. హరిబాబు పోతవరంలో పాదరక్షల దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.

తాడిచర్ల హరిబాబు (పాత చిత్రం)

మహిళా ప్రొఫెసర్ వేధిస్తున్నారని ఆందోళన

- విచారణకు ఆదేశించిన ఆయుష్ కమిషనర్

కోటగుమ్మం, కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలోని డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో పీజీ విద్యార్థులు శనివారం ఆందోళన చేపట్టారు. మహిళా ప్రొఫెసర్ మంజుల తమతో దురుసుగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడుతున్నారని నిరసన తెలిపారు. పీజీ విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ విద్యార్థిని మనోవేదనకు గురై అపస్మారకస్థితిలో వెళ్లిందని.. ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకుండా ఆ ప్రొఫెసర్‌పై చర్యలు చేపట్టాలని ఆ విద్యార్థిని తల్లిదండ్రులతో కలిసి డిమాండ్ చేశారు. ఆమె విద్యార్థులకు తరగతులు నిర్వహించడం లేదని, క్లినికల్ శిక్షణ సైతం ఇవ్వడం లేదని ఆరోపించారు. గతంలోనూ పలువురిపై కేసులు పెట్టించారన్నారు. దీనిపై మహిళా ప్రొఫెసర్ మంజుల మాట్లాడుతూ విద్యార్థినిపై ఎలాంటి దుర్భాషలాడలేదని స్పష్టం చేశారు. విద్యార్థిని తరగతికి ఆలస్యంగా రావడంతో వివరణ ఇవ్వాలని మాత్రమే అడిగానన్నారు.

విద్యార్థులతో ఎమ్మెల్యే సమావేశం..

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘటనస్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సమస్య ఉంటే న్యాయం చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి నుంచే ఆయుష్‌శాఖ కమిషనర్ దినేష్‌కుమార్ దృష్టికి సమస్య తీసుకెళ్లారు. ఆయన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

రాత్రి పది వరకు వివరాల సేకరణ..

ఆయుర్వేదం, హోమియో అదనపు సంచాలకుడు(ఏడీ) డాక్టర్ పి.సాయి సుధాకర్‌ను విచారణ అధికారిగా నియమించారు. శనివారం రాత్రి పది గంటల వరకు హోమియో కళాశాలలో విద్యార్థులు, ఇతర అధ్యాపకులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. నివేదికను కమిషనర్‌కు పంపనున్నారు.

నేడు లారెల్ గ్లోబల్ యూనివర్సిటీ ఫెయిర్

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): పాఠశాల విద్యార్థి దశ నుంచే ఉన్నత విద్యపై కెరీర్ కౌన్సెలింగ్, అవగాహన కల్పించేందుకు దేశంలోని వర్సిటీలతోపాటు ఇతర దేశాల యూనివర్సిటీలన్నీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా లారెల్ హై గ్లోబల్ యూనివర్సిటీ ఫెయిర్-2025ను నిర్వహిస్తున్నట్లు లారెల్ హై గ్లోబల్ పాఠశాల ఛైర్మన్ రవి కుమార్ సుంకర పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు లారెల్ హై గ్లోబల్ పాఠశాలలో గ్లోబల్ యూనివర్సిటీ ఫెయిర్ జరుగుతుందన్నారు. తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనవచ్చన్నారు. దేశ విదేశాలకు చెందిన 40కిపైగా యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	22,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	29,000
గటగట	27,000
కొత్తకాయ: గండేరా	28,000
గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	22,000-23,000
కొత్త (పచ్చి) కాయ	23,000-24,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లలో

ఫారంరేటు	106-00
రిటైల్ లైవ్	133-00
డ్రెస్డ్	193-00
స్కిన్‌లెస్	219-00

కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో..

- జారిపడి తండ్రి, కుమార్తెకు గాయాలు

నిడదవోలు, న్యూస్‌టుడే: తిరుపతి వెంకన్న దర్శనానికి రైల్లో బయలుదేరిన కుటుంబం నిడదవోలు రైల్వేస్టేషన్‌లో తండ్రి, కుమార్తె ప్రమాదానికి గురవడంతో ప్రయాణాన్ని రద్దు చేసుకొని వెనుదిరిగింది. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి చెందిన పి.ఉమానాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుపతి బయలుదేరారు. సోంపేటలో శుక్రవారం రాత్రి 11.34 గంటలకు పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ ఎస్4 బోగిలో ఎక్కారు. నిడదవోలు జంక్షన్‌కు శనివారం ఉదయం 10.26 గంటలకు చేరుకుంది. రైలు నిలిపినప్పుడు ఉమానాగేశ్వరరావు నాలుగేళ్ల కుమార్తె పవిత్రను తీసుకుని మంచినీటి బాటిల్ కొనుగోలు చేసేందుకు రైలు దిగారు. రైలు బయలుదేరడంతో హడావుడిగా ఎక్కే ప్రయత్నంలో పడిపోయి ఫుట్‌పాత్ పైనుంచి పట్టాలపైకి జారిపోయారు. తోటి ప్రయాణికులు గమనించి వెంటనే చైన్ లాగడంతో రైలు నిలిచిపోయింది. అప్పుడే రైలు బయలుదేరి అంతగా వేగం పుంజుకోకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. తండ్రి, కుమార్తెకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నిడదవోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

చిన్నారి పవిత్ర

గుంతలు తవ్వి తీగల చోరీ

- 14 మంది సభ్యుల ముఠా అరెస్టు

పట్టుబడిన తీగల దొంగలు

సిద్దిపేట టౌన్, న్యూస్‌టుడే: పగటి పూట గుంతలు తవ్వి రాత్రి తీగల చోరీకి పాల్పడుతున్న 14 మంది సభ్యులున్న ఓ ముఠాను తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వివరాలను సీఐ వాసుదేవరావు శనివారం వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన వేముల బుజ్జి, గంజె లక్ష్మయ్య, తురక ఏడుకొండలు, వేముల బుడ్డియ్య, కుంచాల పాండు గుంతలు (వడ్డెర పని) తీస్తూ జీవనం సాగిస్తున్నారు. గుత్తేదారులు కూలీల కోసం వీరిని సంప్రదిస్తే మరికొందరితో అక్కడికి వెళ్లి పనులు చేస్తుంటారు. ఈ పనిమీద అదే జిల్లా కొవ్వూరు మండలం గౌరీపట్నానికి చెందిన వారి బంధువులు గుంజ వెంకన్న, వేముల సుజాత, కుంచాల మల్లీశ్వరి, తురక వెంకటలక్ష్మి, వేముల పాటమ్మ, వేముల సత్తిరాజు, వేముల దుర్గాప్రసాద్, మరో ఇద్దరు మైనర్ బాలురతో కలిసి ఈ నెల 3న సిద్దిపేటకు వచ్చారు. పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో పగటి పూట తీగలు ఎక్కడున్నాయో గమనించి అదే రోజు రాత్రి రోడ్డును తవ్వి తీగలను ఎత్తుకెళ్లారు. కాగా మరుసటి రోజు గమనించిన బీఎస్ఎన్ఎల్ అధికారులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఈ మేరకు పట్టణంలోని నాగదేవత ఆలయం వద్ద శనివారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వీరంతా పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, ఓ గూడ్సు ఆటో, 260 మీటర్ల బీఎస్ఎన్ఎల్ కేబుల్ వైరు, చోరీకి వినియోగించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నామని సీఐ వెల్లడించారు. కాగా ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం 14 మందిని శనివారం రిమాండుకు తరలించామన్నారు.

92.7 FM Rajamahendravaram

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశివాసి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - సా॥ 7
హ్యాష్ ట్యాగ్	సా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - ఉ॥ 5

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

(c) eenadu

రాజమహేంద్రవరం

తెలుగు యూనివర్సిటీ వీసీకి బ్రౌన్ సాహిత్య పురస్కారం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సలర్ ఆచార్య డి.మునిరత్నం నాయుడుకు సి.పి. బ్రౌన్ సాహిత్య పురస్కారం ప్రకటించింది. బ్రౌన్ మందిరం తరఫున ఇచ్చే తొలి పురస్కారాన్ని ఈ నెల 10న బ్రౌన్ జయంతి సందర్భంగా కవి సన్నిధానం నరసింహశర్మ చేతుల మీదుగా అందజేస్తారని బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి తెలిపారు.

మెరుగైన వైద్యం కోసం సహాయం

టి.నగర్, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల బాలుడికి మెరుగైన వైద్యం నిమిత్తం అర్బన్ ఎమ్మెల్యే రూ 30వేలు అందజేశారు. ఈ మేరకు శనివారం ఆ సొమ్మును కుటుంబ సభ్యులకు అందజేశారు. మూడవ డివిజన్‌కు చెందిన యశ్వంత్ నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ వేడి నీటిలో పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ పరిస్థితి బాగా లేకపోవడంతో విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్థిక సాయం అందించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 | మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 83282 39927, 80089 02897

సమస్య: స్థానిక తిలక్‌రోడ్డులోని ప్రశాంతి ఎస్టేట్స్ వీధిలో చాలా రోజులుగా వీధిదీపాలు వెలగడం లేదు. రాత్రి వేళ అంధకారంగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. – సుబ్బిరెడ్డి, స్థానికుడు

సమస్య: స్థానిక పీఅండ్‌టీ కాలనీలో ఆరు రోజులుగా వీధిదీపాలు వెలగడం లేదు. – సుబ్బారావు, స్థానికుడు

సమాధానం: సిబ్బందిని పంపించి వీధిదీపాలకు మరమ్మతులు చేయిస్తాం. – విమల, ఎలక్ట్రికల్ ఏఈ, ఆర్ఎంసీ

–న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

10న ఉచిత మెగా వైద్య శిబిరం

అనపర్తి గ్రామీణం: అనపర్తి మండలం కుతుకులూరులో ఈనెల 10న సోమవారం జరిగే ఉచిత మెగా వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కుతుకులూరుకు చెందిన తెదేపా నాయకుడు పులగం తిరుమల తిరుపతి వెంకటేశ్వరరెడ్డి ఏర్పాటు చేసిన శిబిరంలో కంటి, దంత, జనరల్, గైనకాలజీ తదితర విభాగాల్లో వైద్యపరీక్షలు నిర్వహిస్తారన్నారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారన్నారు.

ప్రతిపాదనలకే పరిమితం..!

పట్టాలెక్కని ప్రగతి పనులు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: రాజమహేంద్రవరంలో ప్రతిపాదించిన పనుల్లో కదలిక రావడం లేదు. దీంతో వాటి ప్రభావం నగర వాసుల జీవన విధానంపై పడుతోంది. రానున్న పుష్కరాల నేపథ్యంలో నగర విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కానీ గతంలో చేపట్టిన పనులు కొలిక్కి రాలేదు.

వర్షం వస్తే ఆల్కటుగార్డెన్స్ పరిస్థితి ఇలా..

ఎక్కడెక్కడంటే..

■ నగరంలో కోటిపల్లి బస్టాండ్ నుంచి ఆల్కటుగార్డెన్స్, రైల్వే స్టేషన్ మీదుగా ప్రధాన కాలువ నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఏటా ఆయా ప్రాంతాల్లో ముంపు సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసినప్పుడు శంభునగర్, బాలాజీపేట, చైతన్య నగర్ తదితర ప్రాంతాలు కూడా నీట మునుగుతున్నాయి. ఇక్కడ కాలువలు అధ్వానంగా ఉన్నాయి. గతంలో అమృత్ పథకంలో భాగంగా సుమారు రూ. 7 కోట్లతో పనులు చేపట్టారు. కరోనా నేపథ్యంలో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. ఆ తర్వాత రైల్వే శాఖ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రోడ్డు విస్తరణలో రైల్వే స్టేషన్‌ను ఆనుకొని రోడ్డుకు ఇరువైపులా 10 మీటర్ల చొప్పున స్థల సేకరణకు ప్రతిపాదనలు చేయగా కొలిక్కి రాలేదు. ■ కంబాలచెరువు జంక్షన్ నుంచి కోరుకొండ రోడ్డు మీదుగా ప్రధాన కాలువ నిర్మాణం చేపట్టేందుకు గతంలో పనులు చేపట్టారు. కరోనాకు ముందు తలపెట్టిన పనులు మధ్యలో నిలిచిపోయాయి. జంక్షన్ నుంచి బిజిలి ఐస్ ఫ్యాక్టరీ మీదుగా రామకృష్ణ మఠం దగ్గర వరకూ కాలువ విస్తరించి ఆ తర్వాత వదిలేశారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షానికి మార్కెట్ యార్డు, రాజాథియేటర్ వద్ద నీరు నిలిచిపోతుంది. రోడ్డు విస్తరణ చేయకుండా మధ్యలో విభాజకాలు ఏర్పాటు చేశారు. ■ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల వెడల్పులో భాగంగా కొత్త మాస్టర్ ప్లాన్‌కనుగుణంగా చేపట్టాల్సిన పనులు ముందుకెళ్లని పరిస్థితి. మెయిన్, అనుబంధ రోడ్ల విస్తరణ పనులు నిలిపేశారు. దీంతో నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. నగరంలో 23 రోడ్లను అభివృద్ధి చేయాల్సి ఉన్నా..ఆ దిశగా తీసుకున్న చర్యలు శూన్యం.

మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ చిక్కులు

■ నిత్యం ఆవ ప్రాంతం ముంపు బారిన పడటంతో స్టేట్ డవలప్‌మెంటు కార్పొరేషన్ ద్వారా రూ 3.86 కోట్లతో ధవళేశ్వరం సాయిబాబా గుడి వద్ద చేపట్టిన పంపింగ్ స్టేషన్ నిర్మాణ పనులు కొలిక్కి రాలేదు.

12, 13న సివిల్ సర్వీసెస్ క్రీడలు

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: సివిల్ సర్వీసెస్ క్రీడల్లో పాల్గొనేందుకు ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 12, 13 తేదీల్లో ఎస్‌కేవీటీ కళాశాలలో జరిగే పోటీలకు హాజరు కావాలని డీఎస్‌డీవో డి.శేషగిరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 12న ఎస్‌కేవీటీలో బాస్కెట్‌బాల్, క్యారమ్స్, చెస్, ఫుట్‌బాల్, యోగా, రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ ... దానవాయిపేటలో ఫ్యాట్ టు ఫిట్ జిమ్‌లో వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్ పోటీలు జరుగుతాయన్నారు. 13న ఎస్‌కేవీటీలో స్విమ్మింగ్, హాకీ, రెజ్లింగ్, డ్యాన్స్, మ్యూజిక్, హుకుంపేట బొప్పన అకాడమీలో బ్యాడ్మింటన్, చరణ్‌కార్తీక్ టీటీ అకాడమీలో టేబుల్‌టెన్నిస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఉదయం 9గంటలకు హాజరుకావాలని సూచించారు.

ప్రపంచ న్యాయ సేవల దినోత్సవం

రాజానగరం: జీజీయూలోని మహిళా సెల్ ఆధ్వర్యంలో ప్రపంచ న్యాయ సేవల దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. సమాజంలో ప్రతి పౌరుడు తన హక్కులు, చట్టపరమైన రక్షణ, బాధ్యతల గురించి అవగాహన కలిగి ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు మహిళా సెల్ కన్వీనర్ ఎస్.శ్రీగౌరి పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయవాది, జీజీయూ అధ్యాపకురాలు కర్రి రోజా మాట్లాడారు.

పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (పాత చిత్రం)

సార్వత్రిక విద్యా పీఠంలో ప్రవేశాలకు వేళాయె..!

న్యూస్‌టుడే, శ్యామలా సెంటర్: పదో తరగతి ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు సార్వత్రిక విద్యా పీఠం (ఏపీ ఓపెన్ స్కూలు)లో ప్రవేశాలు కల్పించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 8 ఆఖరు తేదీ కాగా నగరంలో నూరు శాతం అక్షర శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు. చదువును మధ్యలో ఆపేసిన పలువురు విద్యార్థులు కుటుంబ పోషణకు పనులకు వెళ్లడం చేస్తున్నారు. ఇటువంటి వారికి సార్వత్రిక విద్యా పీఠం ద్వారా పదో తరగతి పూర్తి చేసేలా అవకాశం కల్పిస్తున్నారు.

సంవత్సరం	విద్యార్థులు	ఉత్తీర్ణత శాతం
2022–23	3045	75
2023–24	3588	81.62
2024–25	3659	79.75

◆ నగరంలో సుమారు 1850 మంది ఇలాంటి విద్యార్థులున్నట్లు అధికారులు గుర్తించారు. ఆసక్తిగల అభ్యర్థులు దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్ఈఓ కె.వాసుదేవరావు తెలిపారు.

మహానుభావుడు మహర్షి కనకదాస

నివాళి అర్పిస్తున్న జేసీ మేఘాస్వరూప్

కలెక్టరేట్(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: భక్తి, సమానత్వం, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడు మహర్షి కనకదాస అని జేసీ మేఘాస్వరూప్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కనకదాస జయంతి వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కార్యక్రమం ప్రారంభించారు. మహర్షి కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకకు చెందిన మహర్షి కనకదాస తన కీర్తనల ద్వారా భక్తిసాహిత్యాన్ని ప్రజలకు సులభంగా చేరవేశారన్నారు. సామాజిక భేదాలు అధిగమించి భగవంతుడిని భక్తితో చేరుకునే మార్గాన్ని చూపించారని పేర్కొన్నారు. రెవెన్యూ,బీసీ,గిరిజన సంక్షేమ అధికారులు సీతారామమూర్తి, శశాంక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ మేళా నేడు

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు శనివారం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ టి.కనకరాజు ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జరిగే ఉద్యోగ మేళాలో రిటైల్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆసుపత్రులు, మాన్యుఫాక్చరింగ్, విద్య తదితర రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఆయా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఫార్మా, నర్సింగ్ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు

నాటి పాలనకు దర్పణం..!

నాటి పాలనకు దర్పణం పట్టేలా దేశ సాంస్కృతిక కళను ఇప్పటి తరాలకు తెలియజేయాలన్న లక్ష్యంతో విద్యార్థులకు రోల్ ప్లే డ్రామా పోటీలు నిర్వహించారు. ఆనంరోటరీ హాల్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు గత రాజుల వైభవాన్ని చాటుతూ కళా ప్రదర్శన చేశారు.

–న్యూస్‌టుడే, టి.నగర్

నగర సుందరీకరణకు కృషి : ఆదిరెడ్డి

పార్కు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్

టి.నగర్, న్యూస్‌టుడే: నగర సుందరీకరణకు కృషి చేస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. 10వ డివిజన్, ఆల్ బ్యాంక్ కాలనీలో ఆధునికీకరించిన మ్యూజికల్ పార్కును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ్యూజిక్ థీమ్‌తో విస్తరించిన పార్కులో సంగీత ప్రియులను అలరించే రీతిలో ఆహ్లాద వాతావరణం కల్పించామన్నారు. వీణ, గిటార్, హార్మోనియం, తబలా వంటి సంగీత వాయిద్యాల విగ్రహాలను తీర్చిదిద్దామన్నారు.

సమాజ హితానికి పాటుపడాలి

రాజమహేంద్రవరం సాంస్కృతికం : విద్యార్థులు చదువుతోపాటు సమాజ హితానికి కృషి చేయడానికి ఎన్ఎస్ఎస్ ఉపకరిస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరం ఆదిత్య ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కొంతమూరు, లలితానగర్ ప్రాంతాల్లో ప్రత్యేక సేవా శిబిరాలు ప్రారంభించారు. లలితానగర్ భార్గవ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. ఆదిత్య ప్రిన్సిపల్ రెహమాన్, ఎన్ఎస్ఎస్ అధికారులు జి.వి.ఎస్.నాగేశ్వరరావు, బి.రమాదేవి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

నేటి ప్రజాస్వామ్యానికి వారధులం..!

నగరంలోని వంకాయలవారి వీధిలో సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత, చున్నీలాల్‌జాజూ పాఠశాలల్లో విద్యార్థులతో మాక్ పోలింగ్ శనివారం నిర్వహించారు. సిటీ మున్సిపల్ స్కూల్లో జరిగిన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పరిశీలించారు. విద్యార్థులు ఓటు వేసే ప్రక్రియ, లెక్కించే విధానంపై అవగాహన కల్పించామని ప్రధానోపాధ్యాయులు దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపి మూర్తి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. చున్నీలాల్ జాజూ పాఠశాల ఉపాధ్యాయులు రత్తయ్య, చందాకన్న స్వామి, శ్రీనివాస్, రవికిషోర్, విద్యార్థులు పాల్గొన్నారు.

– న్యూస్‌టుడే,శ్యామలా సెంటర్

గృహనిర్మాణాలకు 15,533 దరఖాస్తులు

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(గ్రామీణ) పథకం కింద జిల్లాలోని ఆయా గ్రామాల్లో గృహ నిర్మాణాలకు 15,533 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా హౌసింగ్ పీడీ నాతి బుజ్జి తెలిపారు. వీటిలో 1,442 దరఖాస్తులకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక సర్వే పూర్తయిందన్నారు. మిగతావాటికి సర్వే వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శనివారం గోకవరం మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే ప్రక్రియ పరిశీలించినట్లు ఆమె తెలిపారు. ఆవాస్ ప్లస్ యాప్‌లో సాంకేతిక సమస్యలు పరిష్కారమవడంతో సర్వే వేగవంతం చేస్తున్నామని, కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు ఈ నెల 30 నాటికి సర్వే పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వివరించారు.

బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా రాజమహేంద్రవరం నగరానికి చెందిన జనసేన సీనియర్ నాయకుడు తేజోమూర్తుల నరసింహమూర్తి విజయవాడలోని బ్రాహ్మణ కార్పొరేషన్ భవనంలో కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా తేజోమూర్తుల మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణ సామాజిక వర్గం అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.

వాహనాల మధ్యలో మార్గం..!

పరిశీలన

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: స్థానిక గోకవరం బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే మార్గం ప్రైవేటు వాహనాలతో నిండిపోతోంది. దీంతో ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధాన రహదారి కావడంతో అటు వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కార్ల ట్రావెల్‌కు సంబంధించి వాహనాలను దర్జాగా రోడ్డుపైనే నిలిపేస్తున్నారు. ఈ రహదారిని ఆనుకొని ముందుగా నగరపాలక సంస్థ కార్యాలయం ఉండటంతో వాహనాలతో అక్కడే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది.

సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే రోడ్డులో వాహనాలు

నిత్యం రద్దీగా..

ఈ రోడ్డులో సుబ్రహ్మణ్య మైదానం, ఆనంకళా కేంద్రం ఉన్నాయి. సభలు, సమావేశాలు జరిగితే వేలల్లో సందర్శకులు వస్తుంటారు. అక్కడకు కూడా ఈ రోడ్డు దాటుకొని వెళ్లాల్సి ఉంది. కొంచెం ముందుకెళ్తే గోదావరి రైల్వే స్టేషన్ ఉంది. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. పక్కనే సబ్ కలెక్టర్ కార్యాలయం కూడా ఉండటంతో రెవెన్యూ డివిజన్ పరిధిలో అనేక మంది పనులపై వస్తున్నారు. వాహనాలు ఇష్టానుసారంగా రోడ్డుపైనే పార్కు చేస్తున్నారు.

ఆటోలు సైతం

ఆటోలు కూడా అక్కడే పార్కింగ్ చేసేస్తున్నారు. దీని వల్ల రోడ్డు కుదించుకుపోతుంది. తాజాగా అన్న క్యాంటీన్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో మరింత రద్దీగా మారుతోంది.

తీర్చుకోలేం.. అభిమానుల రుణం..!

శోభన్‌బాబు విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించిన డాక్టర్ సురక్షిత్ తదితరులు

తాతయ్యపై 50ఏళ్లుగా ఎంతో అభిమానం చూపుతున్న ప్రేక్షకాభిమానుల రుణం తీర్చుకోలేమని దివంగత నటుడు శోభన్‌బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ అన్నారు. ఆంధ్రుల అందాల నటుడు శోభన్‌బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ శనివారం రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా ఆయనను అభిమానులు కలిశారు. గోదావరిగట్టుపై ఏర్పాటు చేసిన శోభన్‌బాబు విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శోభన్‌బాబు మనవడిగా పుట్టడం తన అదృష్టమన్నారు. సమితి ప్రతినిధులు అల్లు బాబి, కొనగళ్ల శ్రీనివాస కుమార్, పూడి శ్రీనివాస్, బళ్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

-న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ప్రత్యామ్నాయ చికిత్స విధానాలపై దృష్టి

దేవీచౌక్, న్యూస్‌టుడే: ఆరోగ్య పరిరక్షణలో ఆక్యుపంక్చర్ పాత్ర మరింత విస్తరించాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని భాజపా జిల్లా కార్యాలయంలో ఏపీఎస్ఏ (ఆక్యుపంక్చర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ ఆక్యుపంక్చర్ దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చికిత్స విధానాలపై దృష్టి సారించిందన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు, ఏపీఆర్ చౌదరి, కాలెపు సత్యసాయిరామ్, వీరా వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల సమస్యలపై పోరాటం

దేవీచౌక్: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించాలని ఆదివాసీ మహాసభ న్యాయసలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ సగం చెల్లించారనే ఆందోళనలో ఉన్న నిర్వాసితుల ఫిర్యాదులు స్వీకరించేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులు, ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై ఆదివాసీ మహాసభ తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మహాసభ నాయకులు మిడియం వెంకటస్వామి, అరగంటి వీరభద్రారెడ్డి, మిడియం వెంకటేష్, గిన్నెపల్లి వెంకటరెడ్డి, విజయ రత్నకుమార్, జక్కుల పాండవులు తదితరులు పాల్గొన్నారు.

బాలల దినోత్సవం.. ఆటల సమయం..

శాటిలైట్ సిటీ బి-బ్లాక్‌లో ఉన్న జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శనివారం పోటీలు నిర్వహించారు. మ్యేజిక్ బస్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో జరిగినట్లు ప్రధానోపాధ్యాయురాలు ఎన్.ప్రశాంతి తెలిపారు. 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు జరిగాయి. సంస్థ వారు మూడేళ్లుగా పోటీలు నిర్వహిస్తూ, బహుమతులు అందజేస్తున్నారన్నారు. 180 మంది పాల్గొన్నారన్నారు. వివిధ విభాగాల్లో 50 మంది విజేతలుగా నిలిచారన్నారు. పాఠశాల పీఈటీ ఉమారాణి, శ్రీనివాస్, సునీల్, వీరబాబు, మరియ తదితరులు పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, మోరంపూడి

ప్రయాణం.. ప్రాణాలే పణం

రాజానగరం, దివాన్‌చెరువు పరిధిలో రోజూ ఇదే సమస్య నెలకొంది. ఈ పరిధిలోని విద్యాసంస్థల్లో వేలమంది విద్యార్థులు చదువుతుండగా సరిపడా బస్సు సర్వీసులు లేవు. దీంతో విద్యార్థులు ఆర్టీసీ బస్సుల కోసం పరుగులు పెడుతున్నారు. ఫుట్‌పాత్‌పై ఒంటికాలిపై నిల్చుని రాకపోకలు సాగిస్తున్నారు. ఏమాత్రం చేయి జారినా ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.ఆయా ప్రాంతాల్లో సర్వీసులు పెంచాల్సి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, రాజానగరం

ఎప్పుడు కూలుతుందో..!

రాజమహేంద్రవరం నగరంలోని నందంగనిరాజు జంక్షన్ నుంచి తితిదే కల్యాణమండపానికి వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా ఉంది. ఈ ప్రాంతంలో పాఠశాలలు, కళాశాలలు,వాణిజ్యసముదాయాలు ఉండటంతో నిత్యం రద్దీగా ఉంటుంది. భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్తంభం రహదారి పై ఉండటంతో పాఠశాల బస్‌లు, భారీ వాహనాలు వెళ్తున్న సమయంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి స్తంభాన్ని తొలగించాలని కోరుతున్నారు. -న్యూస్‌టుడే, కోటగుమ్మం

చేతికందే ఎత్తులో ప్రమాదం

పక్కనే పాఠశాల.. ఆపై రహదారి.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అయినా నిర్లక్ష్యం. నగరంలోని జాంపేట గాంధీ బొమ్మ సెంటర్‌లో బాలికల ప్రాథమిక పాఠశాల పక్కన ప్రమాదకరంగా విద్యుత్తు నియంత్రిక ఉంది. చేతికందే ఎత్తులో ఉండటంతో విద్యార్థినులు అటు వైపు వెళ్లినప్పుడు ప్రమాదం బారిన పడతారేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీని చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, కోటగుమ్మం

కుంగిన మురుగు కాలువ

కోరుకొండరోడ్డులోని ప్రధాన మురుగు కాలువ రక్షణ గోడలు దెబ్బతిని రోడ్డు క్రమంగా కుంగుతోంది. పలకలు దెబ్బతినడంతో పక్కనే ఉన్న హోటల్ నిర్వాహకులు ప్రమాదాలు జరగకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా కంబాలచెరువు నుంచి రాజాథియేటర్ వరకు ఉన్న నడక మార్గం చాలావరకు దెబ్బతింది. వర్షం కురిస్తే ఈ మార్గం నీట మునుగుతుంది. మురుగు కాలువ నిర్మాణ పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, దేవీచౌక్

మార్గం.. అధ్వానం

కొంతమూరు రాజరాజేశ్వరి నగర్ ప్రాంతంలో రహదారికి ఆనుకుని ఉన్న వీధుల్లో కుంగిన రోడ్లు వాహనదారులను, పాదచారులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రహదారి మలుపులో మురుగు కాలువ శ్లాబు దెబ్బతింది. సంబంధిత సిబ్బంది సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

-న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

వీధి కాదు..కార్యాలయం..!

కలెక్టరేట్‌లోనూ వీధికుక్కల బెడద తప్పడం లేదు. కలెక్టరేట్ భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లోని పీజీఆర్ఎస్ సమావేశమందిరం వైపు వెళ్లే మార్గంలో, వరండాల్లో కుక్కలు తిష్ఠ వేసి ఉండటంలో వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చేవారు, సిబ్బంది బెంబేలెత్తుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు తదితర జనసమ్మర్ద ప్రాంతాల నుంచి వీధికుక్కలను తరలించాలని ఇప్పటికే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిత్యం అనేక మంది వచ్చివెళ్లే కలెక్టరేట్ ప్రాంగణంలో వీధిశునకాలు ప్రవేశించకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -న్యూస్‌టుడే, కలెక్టరేట్

(c) eenadu

రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం • అనపర్తి

బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా రాజమహేంద్రవరం నగరానికి చెందిన జనసేన సీనియర్ నాయకుడు తేజోమూర్తుల నరసింహామూర్తి విజయవాడలోని బ్రాహ్మణ కార్పొరేషన్ భవనంలో కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా తేజోమూర్తుల మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణ సామాజిక వర్గం అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.

నాయకంపల్లి రహదారిలో డైవర్షన్‌కు వినతి

రంగంపేట, న్యూస్‌టుడే: రాజానగరం-కాకినాడ పోర్టు వరకు చేపట్టిన ఏడీబీ రోడ్డు విస్తరణ మొదటి విడత పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. కోటపాడు సమీపంలో నాయకంపల్లి రోడ్డు వద్ద డైవర్షన్‌ను ఇవ్వాలని కోటపాడు, నాయకంపల్లి గ్రామస్థులు కోరుతున్నారు. ఇక్కడ డైవర్షన్ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటీవలే ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ప్రజాప్రతినిధులు, ఆర్. అండ్. బి. అధికారులు డైవర్షన్‌కు అవకాశం కల్పించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: ధవళేశ్వరం: 91212 29057, కడియం: 91212 29062, అనపర్తి: 95333 66637

దుర్వాసనతో ఇక్కట్లు..

సమస్య: బొమ్మూరు నేతాజీనగర్ మొదటి వీధిలో చెత్తతో విపరీతమైన దుర్వాసన వస్తుంది. రోడ్డు వెంబడి వెళ్లాలంటే సమస్యగా ఉంది. పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్వాసన వస్తోంది.
- చంద్ర, స్థానికుడు

సమాధానం: చెత్త తీయించి బ్లీచింగ్ చల్లిస్తాం. దుర్వాసన రాకుండా చర్యలు తీసుకుంటాం.
- కాశీ, గ్రామ కార్యదర్శి, బొమ్మూరు

– న్యూస్‌టుడే, బొమ్మూరు

దర్పమే.. దస్త్రం మాత్రం కదలదు

కొన్ని మండలాల్లో అధికారుల తీరు

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: కీలకమైన రెవెన్యూ శాఖలో తహసీల్దార్లు లేక మండల స్థాయిలో పాలన గాడి తప్పుతోంది. మెరుగైన సేవలందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 19 మండలాల్లో తొమ్మిందింటికి తహసీల్దార్లు లేరు. అక్కడ పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్లను ఇన్‌ఛార్జులుగా నియమించారు. రెండేళ్లుగా వీరితోనే నెట్టుకొస్తున్నారు. కొన్ని చోట్ల రెగ్యులర్ తహసీల్దార్లను పక్కన పెట్టి మరీ డీటీలకు బాధ్యతలు అప్పగించారు. గత కలెక్టర్ హయాంలో పశ్చిమగోదావరి జిల్లాలో పనిచేసిన వారిని ఇక్కడ నియమించడం, 15 ఏళ్లుగా డీటీలుగా పనిచేస్తున్న సీనియర్లను పక్కన పెట్టి ప్రొబెషనరీలకు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది.

సకాలంలో జరగని పనులు..

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కొంతమంది ఇన్‌ఛార్జుల పాలనలో ముఖ్య దస్త్రాలు సైతం కదలని పరిస్థితి నెలకొంది. గత వైకాపా పాలనలో నెలకొన్న భూ, ఇతర సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్దఎత్తున అర్జీలు వస్తుండగా రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో సకాలంలో పరిష్కరించట్లేదనే విమర్శలు ఉన్నాయి. అసైన్డ్‌భూములు, ఫ్రీహోల్డ్, ఇళ్లపట్టాలు, నిషేధిత జాబితాలోని ప్రైవేటు భూములను తప్పించడం, భూ ఆక్రమణ నిరోధ చర్యలు వంటివి జరగట్లేదని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు.

నిబంధనల ఉల్లంఘన..

కొంతమంది యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ మైనింగ్, ఇసుక ర్యాంపుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తూ అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నారనే వాదన ఉంది. గ్రావెల్ మాఫియా రెచ్చిపోతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పోలవరం కాలువ గట్టును అక్రమార్కులు తవ్వేస్తున్నా చర్యలు తీసుకోవట్లేదు. దీంతో కోట్ల రూపాయల ప్రభుత్వం ఆదాయానికి గండిపడుతుంది. ఓ మండలంలో ఇన్‌ఛార్జి తహసీల్దారు తనకు కేటాయించిన గదిని ఐఏఎస్ అధికారుల ఛాంబర్‌లా మార్చుకోవడంపైనా పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

10న ఉచిత మెగా వైద్య శిబిరం

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: అనపర్తి మండలం కుతుకులూరులో ఈనెల 10న సోమవారం జరిగే ఉచిత మెగా వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కుతుకులూరుకు చెందిన తెదేపా నాయకుడు పులగం తిరుమల తిరుపతి వెంకటేశ్వరరెడ్డి ఏర్పాటు చేసిన శిబిరంలో కంటి, దంత, జనరల్, గైనకాలజీ తదితర విభాగాల్లో వైద్యపరీక్షలు నిర్వహిస్తారన్నారు. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తారన్నారు. అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఉద్యోగ మేళా నేడు

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు శనివారం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ టి.కనకరాజు ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జరిగే ఉద్యోగ మేళాలో రిటైల్, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆసుపత్రులు, మాన్యుఫాక్చరింగ్, విద్య తదితర రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఆయా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఫార్మా, నర్సింగ్ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు

గోలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

బిక్కవోలు, న్యూస్‌టుడే: సంకటహర చతుర్థిని పురస్కరించుకుని బిక్కవోలు శ్రీలక్ష్మీగణపతి దేవాలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పంచామృత అభిషేకాలు ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బిక్కవోలులో ప్రసిద్ధి చెందిన గోలింగేశ్వరస్వామి దేవాలయంలో విశేష పూజలు చేసి, స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆయా కార్యక్రమాల్లో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.

మహానుభావుడు మహర్షి కనకదాస

కలెక్టరేట్(రాజమహేంద్రవరం): భక్తి, సమానత్వం, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడు మహర్షి కనకదాస అని జేసీ మేఘాస్వరూప్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కనకదాస జయంతి వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కార్యక్రమం ప్రారంభించారు. మహర్షి కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకకు చెందిన మహర్షి కనకదాస తన కీర్తనల ద్వారా భక్తిసాహిత్యాన్ని ప్రజలకు సులభంగా చేరవేశారన్నారు. సామాజిక భేదాలు అధిగమించి భగవంతుడిని భక్తితో చేరుకునే మార్గాన్ని చూపించారని పేర్కొన్నారు. రెవెన్యూ,బీసీ,గిరిజన సంక్షేమ అధికారులు సీతారామమూర్తి, శశాంక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

మహర్షి కనకదాస చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పిస్తున్న జేసీ మేఘాస్వరూప్

ఘనంగా వనసమారాధన

గోకవరం, న్యూస్‌టుడే: గోకవరం సొసైటి అధ్యక్షుడు గాజింగం సత్తిబాబు ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధనను ఘనంగా నిర్వహించారు. రంపయర్రంపాలెం వెళ్లే దారిలో ఉన్న మామిడితోటలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి సుమారు ఎనిమిది వేల మంది ప్రజలు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తోటలోని ఉసిరి మొక్క వద్ద వేదపండితులు ద్విభాష్యం సుబ్బారావు శర్మ ఆధ్వర్యంలో గాజింగం సత్తిబాబు, వల్లిదేవి దంపతులు పూజలు నిర్వహించారు.

ప్రపంచ న్యాయ సేవల దినోత్సవం

రాజానగరం: జీజీయూలోని మహిళా సెల్ ఆధ్వర్యంలో ప్రపంచ న్యాయ సేవల దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. సమాజంలో ప్రతి పౌరుడు తన హక్కులు, చట్టపరమైన రక్షణ, బాధ్యతల గురించి అవగాహన కలిగి ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు మహిళా సెల్ కన్వీనర్ ఎస్.శ్రీగౌరి పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయవాది, జీజీయూ అధ్యాపకురాలు కర్రి రోజా మాట్లాడుతూ చట్టపరమైన హక్కులు, మహిళల భద్రత, న్యాయ సహాయం పొందే విధానాలు, చట్టం అందించే రక్షణ అంశాల గురించి వివరించారు.

తెలుగు యూనివర్సిటీ వీసీకి బ్రౌన్ సాహిత్య పురస్కారం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, బొమ్మూరు: ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తొలి వైస్ చాన్సలర్ ఆచార్య డి.మునిరత్నం నాయుడుకు సి.పి.బ్రౌన్ సాహిత్య పురస్కారం ప్రకటించింది. బ్రౌన్ మందిరం తరఫున ఇచ్చే తొలి పురస్కారాన్ని ఈ నెల 10న బ్రౌన్ జయంతి సందర్భంగా కవి సన్నిధానం నరసింహశర్మ చేతుల మీదుగా అందజేస్తారని బ్రౌన్ మందిరం నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి తెలిపారు.

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో..

గోకవరం: తిరుమలాయపాలెంలోని తిరుమలాచలంపై కొలువైన లక్ష్మీనరసింహస్వామిని శనివారం సుమారు 1,000 భక్తులు దర్శించుకున్నారు. అర్చకుడు వీరబాబు ఆచార్యులు ఆధ్వర్యంలో వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో అన్నసమారాధన ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు కోడూరి శ్రీనివాస్, మాతంశెట్టి సూర్యప్రకాశం, చెల్లుబోయిన మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల సమస్యలపై పోరాటం

దేవీచౌక్, న్యూస్‌టుడే : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించాలని ఆదివాసీ మహాసభ న్యాయసలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం రాజమహేంద్రవరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ సగం చెల్లించారనే ఆందోళనలో ఉన్న నిర్వాసితుల ఫిర్యాదులు స్వీకరించేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులు, ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై ఆదివాసీ మహాసభ తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మహాసభ నాయకులు మిడియం వెంకటస్వామి, అరగంటి వీరభద్రారెడ్డి, మిడియం వెంకటేష్, గిన్నెపల్లి వెంకటరెడ్డి, విజయ రత్నకుమార్, జక్కుల పాండవులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో శుభ్రతతోనే ఆరోగ్యం

పెదపూడి: గ్రామాల్లో పరిశుభ్రత ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కాకినాడ ఆదిత్య డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ నాయుడు అన్నారు. శనివారం పెదపూడి మండలం కరకుదురులో కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మొదటి రోజు విద్యార్థులు గ్రామంలో స్వచ్ఛభారత్‌పై అవగాహన కల్పించి వీధులను శుభ్రం చేశారు. నాయకులు సానా శ్రీను, ఉండ్రు సత్యనారాయణ, తోటకూర వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలకు కంప్యూటర్ వితరణ

రాజానగరం, న్యూస్‌టుడే: మండలంలోని వెలుగుబంద జడ్పీ ఉన్నత పాఠశాలకు రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ వారు కంప్యూటర్ బహూకరించినట్లు ప్రధానోపాధ్యాయుడు వై.అగ్నేష్ తెలిపారు. విద్యార్థులకు సాంకేతిక శిక్షణ నిమిత్తం అందజేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, బి.సతీష్‌కుమార్, బి.పవన్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వెంకటపతి రాజు, లక్కోజు వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

బంగారు బొట్టు సమర్పణ

బిక్కవోలు: పందలపాకలోని రెడ్ల రామాలయంలోని శ్రీరామునికి మాజీ ఎమ్మెల్యే డా.సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు శనివారం బంగారు బొట్టు సమర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందించిన ఈ బొట్టును ఆయన చేతులమీదుగా కమిటీకి అప్పగించారు. దీని విలువ రూ.1.6 లక్షలు ఉంటుందని తెలిపారు.

రహదారిపై ఇలా నిలిపేస్తే ఎలా..!

హైవే పక్కనే పెద్ద పెద్ద లారీలు, ట్యాంకర్లను నిలిపేయడంతో ఇబ్బందులు తప్పట్లేదు. గోకవరం నుంచి రాజమహేంద్రవరం వెళ్లే రోడ్డులో పలు పరిశ్రమలు ఉన్నాయి. ఈ ప్లాంటులకు వచ్చే ట్యాంకర్లు, లారీలను రోడ్డు పక్కనే నిలిపేస్తున్నారు. రోడ్డు ఇరుకుగా మారి ట్రాఫిక్ సమస్యలకు తోడు ప్రమాదాలకు అవకాశం ఉంటోంది. దీనిపై ఎస్సై పవన్‌కుమార్‌ను సంప్రదించగా రోడ్డుపక్కన ఏ విధమైన వాహనాలను ఆపకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలను విధిస్తామన్నారు. – న్యూస్‌టుడే, గోకవరం

ప్రాణాలు పణంగా ప్రయాణం

రాజానగరం, దివాన్‌చెరువు పరిధిలో పరిధిలోని విద్యాసంస్థల్లో వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పరిధిలో వీరికి సరిపడా బస్సు సర్వీసులు లేవు. ఉన్న ఆర్టీసీ బస్సుల కోసం పరుగులు పెడుతున్నారు. ఫుట్‌పాత్‌పై ఒంటికాలిపై నిల్చుని రాకపోకలు సాగిస్తున్నారు. ఏమాత్రం చేయి జారినా ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. రోజూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సరిపడా సర్వీసులు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, రాజానగరం

రోడ్డు మధ్యలో విద్యుత్తు స్తంభం

ధవళేశ్వరం సచివాలయం-5కు వెళ్లే దారి మధ్యలో విద్యుత్తు స్తంభాన్ని ఉంచి సీసీ రహదారి నిర్మించారు. దీంతో వివిధ పనులమీద సచివాలయం, ఇతర కార్యాలయాలకు రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ప్రాంతాల నుంచి రాత్రిపూట వచ్చేవారు గుర్తించకపోతే దాన్ని ఢీకొనే అవకాశం ఉంది. కొంతమూరు, కాతేరు తదితర ప్రాంతాల్లోనూ రహదారి మధ్యలో స్తంభాలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి స్తంభాన్ని తొలగించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ధవళేశ్వరం

కుంగిన మురుగు కాలువ

కోరుకొండరోడ్డులోని ప్రధాన మురుగు కాలువ రక్షణ గోడలు దెబ్బతిని రోడ్డు క్రమంగా కుంగుతోంది. పలకలు దెబ్బతినడంతో పక్కనే ఉన్న హోటల్ నిర్వాహకులు ప్రమాదాలు జరగకుండా గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా కంబాలచెరువు నుంచి రాజాథియేటర్ వరకు ఉన్న నడక మార్గం చాలావరకు దెబ్బతింది. వర్షం కురిస్తే ఈ మార్గం నీట మునుగుతుంది. మురుగు కాలువ నిర్మాణ పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, దేవీచౌక్

ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం

రాజానగరం, గోకవరం, కడియం: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను సత్కరించారు. కాకినాడలో చేయూత స్వచ్ఛంద సంస్థ వారు శనివారం 8వ వార్షికోత్సవ వేడుక నిర్వహించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం చేతులమీదుగా సన్మానించారు. రాజానగరం మండలంలోని వెలుగుబంద జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు బి.పవన్‌కుమార్, గోకవరం మండలం రంపయర్రంపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పెదిరెడ్ల రాజు, కడియం గ్రామానికి చెందిన చిలుకూరి ప్రభాకర్ పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు ఎం.రవికుమార్, కార్యదర్శి అలీం తదితరులు పాల్గొన్నారు.

మంత్రి సుభాష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న పవన్‌కుమార్

సర్వేతో సరి.. పాసు పుస్తకాలు ఎప్పుడో మరి..!

ఏం చేయలేక..

రాజమహేంద్రవరం గ్రామీణానికి చెందిన ఓ రైతుకు గతంలో పొలం విస్తీర్ణమై వివాదం ఉండేది. రీసర్వేలో పరిష్కారం లభించింది. కానీ ఇప్పటివరకు పాసుపుస్తకం ఇవ్వలేదు. ఈ క్రమంలో రుణం తీసుకోలేని పరిస్థితి నెలకొంది.

ధవళేశ్వరం, కడియం, న్యూస్‌టుడే: భూవివాదాల పరిష్కారానికి రీసర్వే చేపట్టారు. రెవెన్యూ దస్త్రాల్లో నమోదైన పంట భూముల వివరాలతో పట్టాదారు పాసుపుస్తకాలు సిద్ధం చేశారు. కానీ ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. కొత్త పాసుపుస్తకాలు వచ్చి మూడు నెలలు గడుస్తున్నా సర్వే జరిగిన గ్రామాల్లో సైతం ఇవ్వకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. పంట, బంగారంపై రుణాలు పొందేందుకు పట్టాదారు పాసుపుస్తకాలు అవసరం. ఇలాంటి సమయంలో పుస్తకాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రీసర్వే గ్రామాల్లో పాసు పుస్తకాల పంపిణీ

మండలం	పూర్తయినవి	చేయాల్సినవి	కొత్త పుస్తకాలు
రా.గ్రామీణం	7	2	15,000
కడియం	10	1	7,200
రాజానగరం	15	2	17,566
అనపర్తి	19	0	6,200
గోకవరం	7	8	1,831

పంపిణీతోనే ప్రయోజనం..

గత ప్రభుత్వ హయాంలో రీసర్వే పూర్తయిన చోట భూములకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలపై రాజముద్రకు బదులు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి చిత్రం ముద్రించారు. దీనిపై ఎంతోమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వైకాపా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా కొన్ని చోట్ల పంపిణీ చేసింది. మరోవైపు ఒకరి పొలం మరొకరి పేరుతో అడంగల్‌లో నమోదు కావడం, భూముల కొలతల్లో తేడాలు రావడం వంటి సమస్యలు ఉన్నాయి. 2024లో ఎన్నికల సందర్భంగా రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలు ఇస్తామని కూటమి పార్టీల నేతలు హామీ ఇచ్చారు. అనంతరం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రీసర్వే జరిగిన గ్రామాల్లో వెబ్‌ల్యాండ్ ఆధారంగా కొత్త పాసుపుస్తకాలు అందజేసేందుకు పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితమే రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 తహసీల్దారు కార్యాలయాలకు పాసుపుస్తకాలు వచ్చాయి. ఇప్పటికీ వీటిని అందించలేదు. దీనిపై రాజమహేంద్రవరం గ్రామీణ ఇన్‌ఛార్జి తహసీల్దారు శ్రీనివాసరావును వివరణ కోరగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తామన్నారు.



రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకం

ఆటలతో మానసిక వికాసం

బొమ్మూరు: క్రీడలతో మానసిక వికాసం కలుగుతుందని ఏఎస్పీ ఏబీ సుబ్బరాజు పేర్కొన్నారు. పిల్లలు ఆటలపై దృష్టి సారించాలన్నారు. బొమ్మూరు సెయింటాన్స్ పాఠశాలలో శనివారం వార్షిక క్రీడోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. సిస్టర్ రోజ్ మిన్ మాథ్యు, పూర్వ విద్యార్థి కోడి ప్రవీణ్, ప్రిన్సిపల్ సిస్టర్ మేరీ మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ గంటసేపు ఆటలకు కేటాయించాలన్నారు. ఆ మేరకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

పశువైద్యుల కొరత

రంగంపేట, న్యూస్‌టుడే: రంగంపేట, వడిశలేరుల్లోని పశువైద్యశాలలకు పూర్తిస్థాయిలో వైద్యులు లేకపోవడంతో పశు యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు వైద్యులు రెండు నెలల క్రితం బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో ఇన్‌ఛార్జులను నియమించారు. వారు వారానికి రెండు, మూడు రోజులే వస్తున్నారు. స్థానికంగా పశువులు, కోళ్లకు వైద్య సేవల కొరత తలెత్తిందని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించట్లేదని ఆవేదన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

లయన్స్ క్లబ్ పోస్టర్ పరీక్షలు

బిక్కవోలు, న్యూస్‌టుడే: పందలపాక జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం పీస్ పోస్టర్ పోటీ పరీక్షలు నిర్వహించారు. 13 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులకు లయన్స్ క్లబ్ గొల్లలమామిడాడ శ్రీసూర్య ఆధ్వర్యంలో చేపట్టారు. చిత్రలేఖన ఉపాధ్యాయులు రమణమూర్తి ఆదినారాయణ పర్యవేక్షణలో జరిగింది. ప్రపంచ శాంతిపై పిల్లలు, యువతకు అవగాహన కల్పించేందుకు వీటిని నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు ఆర్.ఎ.ఆర్కే. చౌదరి తెలిపారు. విజేతలు జిల్లాస్థాయిలో పాల్గొంటారన్నారు. ఇక్కడ గెలిచిన వారికి బాలల దినోత్సవం రోజున బహుమతులు పంపిణీ చేస్తామన్నారు.

రాష్ట్రస్థాయి షాట్‌పుట్ పోటీల్లో మూడోస్థానం

హాసిని

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి అండర్-14 షాట్‌పుట్ పోటీల్లో అనపర్తి జీబీఆర్ పాఠశాల విద్యార్థినికి మూడోస్థానం లభించింది. 9వ తరగతి చదువుతున్న ఏ.హాసిని శ్రీసాయి కౌశిత శ్రీకాకుళం జిల్లా పలాసలోని గోవిందపురం క్రీడా ప్రాంగణంలో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా ఆమెను ప్రిన్సిపల్ రామారావు, ఉపాధ్యాయులు అభినందించారు.

బాలల దినోత్సవం.. ఆటల సమయం..

శాటిలైట్ సిటీ బి-బ్లాక్‌లో ఉన్న జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శనివారం పోటీలు నిర్వహించారు. మ్యేజిక్ బస్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో జరిగినట్లు ప్రధానోపాధ్యాయురాలు ఎన్.ప్రశాంతి తెలిపారు. 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు జరిగాయి. సంస్థ వారు మూడేళ్లుగా పోటీలు నిర్వహిస్తూ, బహుమతులు అందజేస్తున్నారన్నారు. 180 మంది పాల్గొన్నారన్నారు. వివిధ విభాగాల్లో 50 మంది విజేతలుగా నిలిచారన్నారు. పాఠశాల పీఈటీ ఉమా రాణి, శ్రీనివాస్, సునీల్, వీరబాబు, మరియ తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, మోరంపూడి

పోటీలతో నైపుణ్యాలకు పదును

మోరంపూడి, న్యూస్‌టుడే: ఎస్‌కేవీ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి నైపుణ్య పోటీలు నిర్వహించారు. అందులోని అగ్రికల్చర్ విభాగంలో శాటిలైట్‌సిటీ జిల్లా పరిషత్తు పాఠశాల విద్యార్థినులు మొదటి స్థానంలో నిలిచినట్లు ప్రధానోపాధ్యాయురాలు ఎన్.ప్రశాంతి శనివారం తెలిపారు. ఇలాంటి పోటీలతో నైపుణ్యాలకు పదును పెట్టుకోవచ్చన్నారు. వీరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. విజేతలకు ఏపీసీ సుభాషిణి, జీసీడీవో ఎస్తేరు చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. డి.రాముడు, జి.ఉషారాణి, జె.శ్రీనివాస్, దుర్గా ప్రసాద్, దేవి తదితరులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, మోరంపూడి

12, 13న సివిల్ సర్వీసెస్ క్రీడలు

శ్యామలాసెంటర్ : సివిల్ సర్వీసెస్ క్రీడల్లో పాల్గొనేందుకు ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 12, 13 తేదీల్లో ఎస్‌కేవీటీ కళాశాలలో జరిగే పోటీలకు హాజరు కావాలని డీఎస్‌డీవో డి.శేషగిరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 12న ఎస్‌కేవీటీలో బాస్కెట్‌బాల్, క్యారమ్స్, చెస్, ఫుట్‌బాల్, యోగా, రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ ... దానవాయిపేటలో ఫ్యాట్ టు ఫిట్ జిమ్‌లో వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్ పోటీలు జరుగుతాయన్నారు. 13న ఎస్‌కేవీటీలో స్విమ్మింగ్, హాకీ, రెజ్లింగ్, డ్యాన్స్, మ్యూజిక్, హుకుంపేట బొప్పన అకాడమీలో బ్యాడ్మింటన్, చరణ్‌కార్తీక్ టీటీ అకాడమీలో టేబుల్‌టెన్నిస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఉదయం 9గంటలకు హాజరుకావాలని సూచించారు.

CHANGE OF NAME
I, SARUPURU SUDHA ARUNA W/o Srinivasulu, S-1, Flot No. 24, Tarak Plaza, Swarupa Nagar, Lalacheruvu, Rajahmundry E.G.Dt. A.P.-533106. I have changed my name from SARUPURU ARUNA (Old name) to SARUPURU SUDHA ARUNA (New name) hence forth I am being called SARUPURU SUDHA ARUNA W/o Srinivasulu, for all purposes.

(c) eenadu

కొవ్వూరు

•కొవ్వూరు •నిడదవోలు •గోపాలపురం

సమస్యలు సత్వరమే పరిష్కారం

ఉండ్రాజవరం : ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు. వేలివెన్నులో శనివారం సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై పలువురు అర్జీలు అందించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.

విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

దేవరపల్లి : పల్లంట్ల విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలోని 11కేవీ లక్ష్మీపురం ఫీడర్ ఆర్డీఎస్ఎస్ పనుల నిమిత్తం ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ నారాయణ అప్పారావు తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

కైవల్యరెడ్డికి ఎంపీ పురందేశ్వరి అభినందన

నిడదవోలు, న్యూస్‌టుడే: నిడదవోలుకు చెందిన కుంచల కైవల్యరెడ్డి అమెరికాలోని ఫ్లోరిడా టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్‌లో వ్యోమగామి శిక్షణకు ఎంపిక కావడంపట్ల రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్షంలోకి అడుగుపెట్టే తన కలను సాకారం చేసుకునే దిశగా కైవల్య కీలక మైలురాయిని దాటిందన్నారు. ఇది దేశానికి గర్వకారణమైన క్షణమన్నారు. అంతరిక్ష రంగంలో మహిళా శక్తి మరింతగా వెలుగొందుతుందని మరోసారి నిరూపితమైందన్నారు. కైవల్యా ఆసక్తి, దృఢ సంకల్పం నేటి యువతకు, ముఖ్యంగా యువతులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: తాళ్లపూడి: 80085 74498
ఉండ్రాజవరం: 80085 74503, నల్లజర్ల: 97011 37112
ఉ॥ 10 - మ॥ 1

మురుగు పారక ఇక్కట్లు..

సమస్య : ప్రక్కిలంక స్టేట్ బ్యాంకు శాఖ, పంచాయతీ కార్యాలయాలనికి వెళ్లే వీధిలోని డ్రెయిన్లో మురుగు పారడం లేదు. దుర్వాసన వస్తుండడంతో అటుగా రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడుతున్నారు. **- స్థానికుడు**

సమాధానం : డ్రెయినేజీ శుభ్రం చేయించి సమస్య పరిష్కరిస్తాం. **- నందిరాజు, పంచాయతీ కార్యదర్శి**

– న్యూస్‌టుడే, తాళ్లపూడి

సమస్య: దేవరపల్లి అంబేడ్కర్ ఏరియాలోని దళితుల శ్మశానవాటిక సమీపంలో ఉన్న మురుగు కాలువ చెత్తచెదారంతో నిండిపోయింది. మురుగు పారడం లేదు. దుర్వాసనతోపాటు దోమలు విజృంభిస్తున్నాయి. **-స్థానికులు**

సమాధానం: కాలువ శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశిస్తాం. **- వై.రాజారావు, ఈవోపీఆర్డీ**

– న్యూస్‌టుడే, దేవరపల్లి

ఇళ్ల మధ్యలో చిట్టడవులు

● నిడదవోలులో ఖాళీ స్థలాలతో తప్పని అవస్థలు

న్యూస్‌టుడే, నిడదవోలు

● నిడదవోలులోని సంతమార్కెట్ నుంచి సెయింట్ అన్స్ పాఠశాలకు వెళ్లే మార్గంలోని ఖాళీ స్థలంలో పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగాయి. ఫిర్యాదు చేసినా పురపాలక అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల ఆ మొక్కల నుంచి తాచుపాము ఒకటి సమీపంలోని ఇంటి ఆవరణలోకి వచ్చేసింది. ఆ సమయంలో ఇంట్లో మగవారు లేకపోవడంతో మహిళలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చివరకు చుట్టుపక్కల వారు వచ్చి పామును హతమార్చారు.

● గతంలో బసివిరెడ్డి పేటలో ఒక ఇంటి వంట గదిలోకి తాచు పాము చేరింది. దానిని బయటకు రప్పించేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు..

..ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇటువంటి సంఘటనలు నిడదవోలు పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిత్యకృత్యంగా మారాయి. కారణం నివాసాల మధ్యలో ఖాళీస్థలాలు ఎక్కువగా ఉండడం, వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలకు ఆవాసాలుగా మారి, చిట్టడవులను తలపిస్తున్నాయి. వాటిలో నీరు నిలిచిపోయి విషపురుగులు, దోమలకు నిలయాలుగా మారవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వీటిపై పురపాలికలకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లెక్కల్లోకి రానివి ఎన్నో..

అధికారిక లెక్కల ప్రకారం నిడదవోలు పట్టణంలో 2,300 వరకు ఖాళీస్థలాలు ఉన్నాయి. లెక్కల్లోకి రాని మరికొన్ని స్థలాలున్నాయి. వీటి యజమానులు ఎవరో కూడా పురపాలక అధికారులకు తెలియని పరిస్థితి. 2,300 ఖాళీ స్థలాల ద్వారా ఏటా సుమారు రూ.45 లక్షల వరకు పురపాలక సంఘానికి ఆదాయం వస్తుంది. వీటికి సంబంధించి మరో రూ.2.70 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉంది. పురపాలక అధికారులు ఆదాయంపై శ్రద్ధ చూపుతూ, ఖాళీస్థలాల వల్ల ఎదురవుతున్న సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా యజమానులు నిర్వహణ విస్మరించడంతో పిచ్చిమొక్కలు పెరిగి చుట్టుపక్కల నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలాజీనగర్, విద్యానగర్‌ల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ప్రశాంతతకు నిలయంగా భావించి విద్యానగర్‌లో విశ్రాంత ఉద్యోగులు అధికంగా నివసిస్తుంటారు. ప్రస్తుతం ఖాళీ స్థలాల కారణంగా వారికి ప్రశాంతత కొరవడుతోంది. రామ్‌నగర్ మూడుడాబాల వీధిలోనూ ఇదే పరిస్థితి.

నిడదవోలు సంతమార్కెట్‌కు వెళ్లే రహదారిలో ఖాళీ స్థలం ఇలా..

వాడుక నీరు బయటకెళ్లక..

ఇళ్లలో వాడుక నీరు బయటకు పోయేందుకు చాలా ప్రాంతాల్లో మార్గాలు లేక పరిసరాల్లోని ఖాళీస్థలాల్లోకి చేరి నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విజృంభిస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఖాళీస్థలాల్లోని పిచ్చిమొక్కల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ సమస్యను పురపాలక అధికారుల దృష్టికి 'న్యూస్‌టుడే' తీసుకెళ్లగా ఖాళీస్థలాలను శుభ్రం చేసే దిశగా స్థల యజమానులకు నోటీసులు జారీ చేస్తామన్నారు.

వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

పెరవలి : అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. స్వామిని అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.

అలంకరణలో వేంకటేశ్వరస్వామి

అయ్యప్పస్వామి పడిపూజ

ఉండ్రాజవరం : వేలివెన్నులో శనివారం అయ్యప్ప పడిపూజ నిర్వహించారు. వెలవలపల్లి భాస్కరశర్మస్వామి ఆధ్వర్యంలో స్వామికి అభిషేకాలు, పూజలు, భజనలు చేశారు. అధిక సంఖ్యలో మాలధారులు పాల్గొన్నారు.

వచ్చేనెల 14న నియోజకవర్గస్థాయి క్రిస్మస్ వేడుకలు

నల్లజర్ల: నియోజకవర్గంలోని నాలుగు మండలాల పాస్టర్లతో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం స్థానిక తెదేపా కార్యాలయంలో సమావేశమయ్యారు. వచ్చేనెల 14న నల్లజర్లలో నియోజకవర్గ స్థాయిలో క్రిస్మస్ వేడుకలు జరుపుతామన్నారు. ఆయా గ్రామాల్లో డ్రెయిన్, స్మార్ట్‌కార్డులు, ఆరోగ్య పింఛన్లు, వీధిదీపాల సౌకర్యం తదితర సమస్యలపై పాస్టర్లు ఇచ్చిన వినతిపత్రాలను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంకటరాజు

రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి

గోపాలపురం, న్యూస్‌టుడే: రసాయన ఎరువుల వినియోగం తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ం ప్రాజెక్టు మేనేజర్ బి.తాతారావు పేర్కొన్నారు. మండలంలోని చిట్యాల, వాదాలకుంటలో సేంద్రియ ఎరువులు, కషాయాల దుకాణాన్ని రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. రసాయన ఎరువులు అధికంగా వినియోగించడం వల్ల సాగు వ్యయం పెరగడంతోపాటు ఆయా ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. తక్కువ ఖర్చుతో ఆరోగ్యకర ఉత్పత్తుల సాధనకు సేంద్రియ పద్ధతులు దోహదపడతాయన్నారు.

వాదాలకుంటలో సేంద్రియ ఎరువుల దుకాణాన్ని ప్రారంభిస్తున్న డీపీఎం తాతారావు, తదితరులు

క్షతగ్రాతులను పరామర్శించి.. భరోసా కల్పించి

తాళ్లపూడి, న్యూస్‌టుడే : ఇటీవల వేగేశ్వరపురం వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న, డిశ్చార్జి అయిన విద్యార్థులను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు శనివారం సాయంత్రం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, చదువు తదితర వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. కోలుకునే వరకు వైద్యానికయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన యువకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సై రామకృష్ణను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెదేపా, భాజపా మండల అధ్యక్షులు పరమేశ్వరరావు, రామకృష్ణ, ఏఎంసీ ఛైర్మన్ శ్రీరామ్, సొసైటీ అధ్యక్షుడు అనపర్తి ప్రసాద్, కైగాల శ్రీనివాసరావు, సూరపనేని చిన్ని, కోట్నీసు, దత్తుడు పాల్గొన్నారు.

చికిత్స పొందుతున్న విద్యార్థినితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు

దేవాలయం అభివృద్ధికి విరాళం

దేవరపల్లి : దేవరపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి గ్రామానికి చెందిన కాల్దారి శివయ్య, సత్యవతి దంపతులు శనివారం రూ.25 వేలు విరాళాన్ని కమిటీ ఛైర్మన్ అంబటి శ్రీనివాసరావుకు అందజేశారు. అర్చకులు దాతలకు ఆశీర్వచనాలు ఇచ్చి, తీర్థప్రసాదాలు అందజేశారు.

మహానుభావుడు మహర్షి కనకదాస

కలెక్టరేట్(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: భక్తి, సమానత్వం, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడు మహర్షి కనకదాస అని జేసీ మేఘా స్వరూప్ కొనియాడారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కనకదాస జయంతి వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కార్యక్రమం ప్రారంభించారు. మహర్షి కనకదాస చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకకు చెందిన మహర్షి కనకదాస తన కీర్తనల ద్వారా భక్తిసాహిత్యాన్ని ప్రజలకు సులభంగా చేరవేశారన్నారు. సామాజిక భేదాలు అధిగమించి భగవంతుడిని భక్తితో చేరుకునే మార్గాన్ని చూపించారని పేర్కొన్నారు. రెవెన్యూ,బీసీ,గిరిజన సంక్షేమ అధికారులు సీతారామమూర్తి, శశాంక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

వ్యర్థాలతో చెరువుకు చేటు

తాళ్లపూడి మండలం పెద్దేవంలో రహదారి పక్కన ఉన్న చెరువు ఒడ్డు వ్యర్థాలకు నిలయంగా మారింది. రెండు మూడు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. పశువులు, పంటలకు ఈ చెరువు నీటిని వినియోగిసుంటారు. వ్యర్థాల నుంచి దుర్వాసన వస్తుండడంతో అటుగా రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సమస్యను పంచాయతీ కార్యదర్శి సాంబమూర్తి దృష్టికి తీసుకెళ్లగా శుభ్రం చేయించి ఇకపై అక్కడ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. –న్యూస్‌టుడే, తాళ్లపూడి

ఏ దారెటు వెళుతుందో తెలిసేదెలా..?

కొవ్వూరు టోల్‌గేటు వద్ద రాజమహేంద్రవరం, కొవ్వూరు, ఏలూరు వైపు వెళ్లే దారులు, దూరాన్ని సూచించే ఫలకం కొమ్మలతో మూసుకుపోయింది. నిడదవోలు వైపు నుంచి (ఏటిగట్టు దారి) వచ్చే ప్రయాణికులకు అందులో ఉన్న ఊరి పేర్లు, దూరం, దిశ కనిపించడం లేదు. స్పష్టత లేక ట్రాఫిక్‌లో ఆగి ఎవరినైనా అడగాల్సి వస్తోంది. రోడ్‌కం రైలు వంతెన ప్రారంభం, రెండు మార్గాలకు వెళ్లే కూడలి గోతులమయం కావడంతో చోదకుల అవస్థలు పడుతున్నారు. ఈ అంశాన్ని పురపాలక కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లగా నామఫలకం స్పష్టంగా కనిపించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం

స్తంభాలు ఇలా.. వీధి దీపాలు ఎలా..?

ఉండ్రాజవరం మండలంలోని పలు గ్రామాల్లోని విద్యుత్తు స్తంభాలు, దీపాలు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా సంబంధిత అధికారులకు విన్నవిస్తున్నా ఫలితం ఉండడం లేదు. మరికొన్ని గ్రామాల్లో మాత్రం ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఉండ్రాజవరం ప్రాంతంలో సుబ్బారాయుడి పంట కాలువ దాటడానికి విద్యుత్తు స్తంభాలు పలువురు ఏర్పాటు చేసుకున్నారు. అయినా అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని పరిశీలించి విద్యుత్తు స్తంభాలు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటామని ట్రాన్స్‌కో ఏఈ రమేశ్‌బాబు తెలిపారు. – న్యూస్‌టుడే, ఉండ్రాజవరం

నిత్యం ఇదే తంతు...

నిడదవోలు పట్టణంలో పైవంతెన నిర్మాణ పనులు జరుగుతుండటంతో రాకపోకలకు స్థానికులు, ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ప్రధాన రహదారి నుంచి వాహనాల రాకపోకలను అధికారులు నిలువరించడంతో పక్క దారుల నుంచి భారీ వాహనాలు కూడా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో స్థానిక అవసరాల నిమిత్తం వచ్చే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నంగాలమ్మ గుడి, గౌడవీధి తదితర ప్రాంతాల్లో నిత్యం ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – న్యూస్‌టుడే, నిడదవోలు

స్టాండులో బస్సులకు చోటేదీ..?

దేవరపల్లి మండలంలోని యర్నగూడెం బస్‌స్టాండ్‌లో ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రాంగణంలో ఆటోలు నిలుపుతుండడం, చిరు వ్యాపారాలు నిర్వహిస్తుండడంతో బస్సులను రహదారిపై నిలపాల్సి వస్తుంది. ఎండైనా, వానొచ్చినా ప్రయాణికులు గంటల తరబడి రోడ్డుపై వేచి ఉండాల్సి వస్తోంది. వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఈవోపీఆర్డీ వై.రాజారావును సంప్రదించగా పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, దేవరపల్లి

12, 13న సివిల్ సర్వీసెస్ క్రీడలు

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే : సివిల్ సర్వీసెస్ క్రీడల్లో పాల్గొనేందుకు ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 12, 13 తేదీల్లో ఎస్‌కేవీటీ కళాశాలలో జరిగే పోటీలకు హాజరు కావాలని డీఎస్‌డీవో డి.శేషగిరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 12న ఎస్‌కేవీటీలో బాస్కెట్‌బాల్, క్యారమ్స్, చెస్, ఫుట్‌బాల్, యోగా, రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్ ... దానవాయిపేటలో ఫ్యాట్ టు ఫిట్ జిమ్‌లో వెయిట్‌లిఫ్టింగ్, పవర్‌లిఫ్టింగ్ పోటీలు జరుగుతాయన్నారు. 13న ఎస్‌కేవీటీలో స్విమ్మింగ్, హాకీ, రెజ్లింగ్, డ్యాన్స్, మ్యూజిక్, హుకుంపేట బొప్పన అకాడమీలో బ్యాడ్మింటన్, చరణ్‌కార్తీక్ టీటీ అకాడమీలో టేబుల్‌టెన్నిస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఉదయం 9గంటలకు హాజరుకావాలని సూచించారు.

కోడిపందేల నిర్వాహకులు అరెస్టు

తాళ్లపూడి, న్యూస్‌టుడే : ముందస్తు సమాచారం మేరకు తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామ శివారులో శనివారం సాయంత్రం దాడి చేసి కోడిపందేలు నిర్వహిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. నిందితుల నుంచి రూ.10,620, కోడి, రెండు కత్తులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.

గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం

కొవ్వూరు పట్టణం, చాగల్లు: గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడికి సుమారు 40 ఏళ్ల వయస్సు ఉండొచ్చని, మృతదేహం గుర్తుపట్టడానికి వీలులేకుండా ఉందని వారు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు.

వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై కేసు

నిడదవోలు : మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితను వేధిస్తున్న జి.శివశంకర్ అనే వ్యక్తిపై శనివారం కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు తెలిపారు. గత కొంతకాలంగా ఓ వివాహితను వేధిస్తుండడంతోపాటు ఈనెల 5న కిరాణా దుకాణానికి వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా వెంబడించి చేయి పట్టుకోవడమే కాకుండా ఆమె ఇంటికి వెళ్లి వేధించాడన్నారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు శివశంకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

యాసిడ్ తుంపర్లుపడి గాయాలు

తాళ్లపూడి: గోపాలపురంలోని ఓ కర్మాగారానికి చెందిన యాసిడ్ ట్యాంకర్ శనివారం సాయంత్రం తాళ్లపూడి బయలుదేరింది. పైడిమెట్ట గ్రామ సమీపానికి వచ్చేసరికి దాన్నుంచి యాసిడ్ తుంపర్లు తూలి వెనుక ద్విచక్ర వాహనంపై వస్తున్న గోపాలపురం మండలం చెరుకుమిల్లికి చెందిన ఇద్దరు యువకులపై పడడంతో గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని తాళ్లపూడిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

దోమతెరలతో పశువులకు రక్షణ

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: శీతాకాలం ప్రారంభం కావడంతో చలితోపాటు దోమల ఉద్ధృతి పెరిగింది. జనంతోపాటు పశువులు విలవిల్లాడుతున్నాయి. పాడి పశువులు దోమ కాటుకు గురైతే పాల దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దోమల బారి నుంచి పశువులను రక్షించుకోటానికి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా దోమ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. పశువుల పాక చుట్టూ దోమ తెర ఏర్పాటు చేయటానికి రూ. 3 వేల వరకు ఖర్చవుతోందని వారు చెబుతున్నారు. మరికొందరు పశువుల శాలల్లో గాలి పంకాలు సైతం బిగిస్తున్నారు. ఇందుకుగాను విద్యుత్తు మీటరు ఏర్పాటుకే రూ. 4 వేలు చొప్పున వెచ్చిస్తున్నారు. ఈ ఖర్చులు కొంత భారమే అయినా పశువుల రక్షణ విషయంలో రాజీ పడడం లేదు. ఉండ్రాజవరం, నిడదవోలు, పెరవలి, కొవ్వూరు, గోపాలపురం తదితర ప్రాంతాల్లో వ్యవసాయంతోపాటు పశు పోషణపై ఆధారపడిన వారి సంఖ్యా అధికమే. సుమారు 8400 వరకు పాడి పశువులు ఉన్నాయి. వీటి పోషణ ద్వారా సుమారు 4 వేల మంది జీవనోపాధి పొందుతున్నారు.

సత్యవాడలో పశుశాల చుట్టూ దోమతెర ఏర్పాటు

విజేతలతో ఉపాధ్యాయులు

వృత్తి విద్య వస్తు ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ

ఉండ్రాజవరం: రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన వృత్తి విద్య శిక్షణ వస్తువుల ప్రదర్శనలో ఉండ్రాజవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపి బహుమతులు సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు పొట్లచెరువు రామకృష్ణ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఎన్.వర్షిత్, ఎ.మహేశ్, ఎ.శ్రీరాణి జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి, డీఈవో వాసుదేవరావు చేతుల మీదుగా రాజమహేంద్రవరంలో జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారన్నారు.

సెపక్‌తక్రాలో ప్రతిభ

నల్లజర్ల, న్యూస్‌టుడే: 69వ ఆంధ్రప్రదేశ్ ఎస్‌జీఎఫ్ సెపక్‌తక్రా ఛాంపియన్‌షిప్ పోటీల్లో డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని పి.బాలభాగ్యశ్రీ రాష్ట్రస్థాయిలో రెండో స్థానం సాధించినట్లు నల్లజర్లలోని ఏకేఆర్జీ కళాశాల ఛైర్మన్ చావా గోకుల్ శనివారం తెలిపారు. ఈ నెల 6న దేవరపల్లి మండలం దుద్దుకూరు శ్రీరంగరాయ జిల్లా ఉన్నత పాఠశాల జరిగిన పోటీల్లో ఆమె పాల్గొందన్నారు. బాలభాగ్యశ్రీని కళాశాల కార్యదర్శి వడ్లమూడి రామారావు, ప్రిన్సిపల్ టి.రామారావు, అధ్యాపకులు అభినందించారు.

బాలభాగ్యశ్రీని అభినందిస్తున్న కళాశాల యాజమాన్యం

విద్యార్థులకు రక్షిత నీరు ఎప్పటికో..?

● పాఠశాలల్లో మూలకు చేరిన ఆర్వోప్లాంట్లు

నల్లజర్ల, న్యూస్‌టుడే : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఊదరగొట్టిన గత వైకాపా ప్రభుత్వం నానా రకం పరికరాలు ఇచ్చి చేతులు దులుపేసుకుంది. రూ.లక్షల ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు అనతి కాలంలోనే మూలకు చేరాయి. ఇప్పటికీ అవి మరమ్మతులకు నోచుకోలేదు. కొన్నిచోట్ల ఉపాధ్యాయుల చొరవ తీసుకుని సొంత నిధులతో బాగుజేయించినా అంతంత మాత్రంగానే పని చేస్తున్నాయి. ప్లాంట్లకు మరమ్మతులు చేయించాలని సంబంధిత సంస్థల ప్రతినిధులకు తెలియజేసినా వారు పట్టించుకోవడం లేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులు ఇళ్ల నుంచి సీసాల్లో నీరు తెచ్చుకుంటున్నారు. కొంత మంది సమీపంలోని బోరింగ్ నీటితో దాహార్తి తీర్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం దృష్టి సారించి విద్యార్థులకు రక్షిత నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ పరిస్థితిని ఎంఈవో సత్యనారాయణకు వివరించగా ఉన్నతాధికారులకు నివేదిక అందజేశామన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే ఆర్వో ప్లాంట్లకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకొస్తామన్నారు.

ప్రకాశరావుపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్వోప్లాంటు పని చేయక నిరుపయోగంగా కొళాయిలు

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సిద్ధార్థ ఎంపిక

గోపాలపురం: పశ్చిమ గోదావరి జిల్లా గోపన్నపాలెంలో శనివారం జరిగిన కబడ్డీ పోటీలు అండర్-14 విభాగంలో గోపాలపురం జడ్పీ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి వార సిద్ధార్థ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయిని పి.వెంకట కనకపద్మ తెలిపారు. విద్యార్థి, శిక్షణ ఇచ్చిన వ్యాయామోపాధ్యాయులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.



ప్రకటన

మహారాజశ్రీ కొవ్వూరు Principal Civil Judge (Senior Division) వారి కోర్టులో
EP No. : 41 / 2024
OS No. : 550 / 2014

DHR : ఉదయగిరి రవి కుమార్, తండ్రి : పద్మనాభం, వయస్సు : 47 సం॥లు, పు॥, హిందూ, బిజినెస్, నివాసం : డి.నెం.3-11-10, నిడదవోలు టౌన్ & మండలం, తూ॥గో॥ జిల్లా. KVR. SCJC.
JDR : సాలి జాన్ విక్టర్, తండ్రి : లేటు రాజారావు, వయస్సు : 45 సం.లు, పు॥, హిందూ, బిజినెస్, నివాసం : డి.నెం.7-55, అంబేడ్కర్ వీధి, సమిశ్రగూడెం, నిడదవోలు మండలం, తూ॥గో॥ జిల్లా. KVR. SCJC.

వేలం ప్రకటన
వేలం తేది : 25-11-2025

పై నంబరు డిక్రీ బాకీ వసూలు నిమిత్తం JDR తాలూకు యీ దిగువ షెడ్యూలు దాఖలా స్థిరాస్తి శ్రీ కోర్టు వారి ఎదుట ది.25-11-2025 వ తేదీన ఉదయం 10-30 ని లగాయతు వేలం జరుపబడును. కావలసినవారు వేలంలో పాల్గొని పాడుకొనవచ్చును. వేలం షరతులను కోర్టు నజారత్ యందు గానీ, DHR తరుపు Advocate గారి ఆఫీసు యందు గాని తెలుసుకొనవచ్చును.

షెడ్యూలు

తూ॥గో॥జిల్లా, (లోగడ ప॥గో॥జిల్లా), నిడదవోలు మండలం, నిడదవోలు సబ్‌రిజిస్ట్రారులో చేరిన సమిశ్రగూడెం గ్రామంలో RS No.905/4 (సర్వే రిపోర్టు ప్రకారం RS No.905/9) రు లో 125 చ॥గ॥ల స్థలం. అందలి Door No.7-55 రు గల RCC Building నకు హద్దులు : తూర్పు : 29 అ॥లు-పంచాయితీ రోడ్డు, దక్షిణం : 37.9 అ॥లు-పంచాయితీ రోడ్డు, పడమర : 30 అ॥లు- లంకపల్లి శంకుతలమ్మ గారి యిల్లు, ఉత్తరం : 38.4 అ॥లు-సాలి గంగరాజు గారి ఇల్లు. యీ హద్దుల మధ్య 125 చ॥గ॥లు స్థలంన్నూ, యిందలి D.No.7-55రు గల RCC Building, యిందలి తలుపులు, కిటికీలు, Electrical Service Connection మరియు అన్ని యాజిమెంట్ హక్కులతో సహా.
E.C. దాఖలా లావాదేవీలు ఏమీయూ లేవు.
DHR Value : రూ.10,00,000/-
Amin Value : రూ.12,00,000/-
యాగంటి చలపతి రావు, B.Com., B.L.,
DHR తరపు అడ్వకేట్, కొవ్వూరు,
సెల్ : 94404 80154

వేలం ప్రకటన

మహారాజశ్రీ కొవ్వూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో
E.P.16/2021
A.A.C.F.294/2018

DHR : Usha Bala Chits Private Limited T.Nagar, Rajahmundry
Rep.by its Asst. Manager / Foreman M.Narasimha Rao
JDR's: Gowthami Tours & Travels & Others
1) M/s. Gouthami Tours & Travels, Managing Partner Mallina Satyanarayana, D.No.13-1-10, Main Road, Kovvur, W.G.Dt.
2) Mallina Venkata Sri Hari Rao, S/o Satyanarayana Rao, D.No.5-3-18, Market Street, Meraka Veedhi, Kovvur, W.G.Dt.
3) Bethina Veera Venkata Satya Vara Prasad, S/o Satyanarayana, Civil Contractor, Pasivedala, Kovvur Mandal, W.G.Dt.
4) Davala Satyanarayana, S/o Satyanarayana, Contractor, D.No.3-8-5, Meraka Veedhi, Kovvur, W.G.Dt.
5) Mallina Satyanarayana Rao, S/o Venkata Rao, D.No.5-3-18, Market Street, Meraka Veedhi, Kovvur, W.G.Dt.
6) Maddipatla Murali Krishna, S/o Ramakrishna, D.No.5-8-19, Subramanya Swamy Temple Street, Kovvur, W.G.Dt.
7) Mallina Sri Devi, W/o Mallina Venkata SriHari Rao, D.No.5-3-18, Market Street, Meraka Veedhi, Kovvur, W.G.Dt.

పై నెంబరు డిక్రీ బాకీ వసూలు నిమిత్తం పై నెంబరు E.P.లోని 4వ JDR తాలూకు ఈ దిగువ ఉదహరించిన E.P. షెడ్యూల్ దాఖలా స్థిరాస్తిని ది.25-11-2025వ తేదీ ఉదయం గం. 10.30 ని॥ల లగాయితు పై కోర్టువారిచే పై కోర్టువారి సమక్షములో వేలం వేయబడును. కావలసిన వారు వచ్చి పాడుకొనవచ్చును. పాట షరతులు పై కోర్టు నజారత్ నందు అడిగి తెలుసుకొనవలెను.

వేలం షెడ్యూల్

తూ॥గో॥ జిల్లా, లోగడ ప॥గో॥ జిల్లా, కొవ్వూరు మండలం, కొవ్వూరు గ్రామం తాలూకు 23వవార్డు నందలి Door No. 3-9-8/2 నెంబరు ఇంటికి సమీపంలో గల R.S No.625, 149.23 చ॥గ॥లు ఖాళీ స్థలం, అందలి తరుజల, నిధి నిక్షేపములతో సహా హద్దులు: **తూర్పు:** సిమెంట్ రోడ్, **పడమర:** పరిమి సత్యనారాయణ గారి తాలూకు స్థలం, **ఉత్తరం:** దావాల రామతులసీరత్నం మరియు దావాల దుర్గ సత్య శివప్రసాద్ గార్ల స్థలం; **దక్షిణం:** దావాల సూరిబాబు గారి తాలూక స్థలం. ఈ హద్దులు మధ్య చ॥గ॥ 149.23 చ॥గ॥లు స్థలం వేలం జరుగును.
DHR Value : Rs. 20,00,000/-
Amin Value: Rs.17,88,000/-
G.Srinivasa Rao, Advocate
D.No.81-47-1, Nr. AKC Degree College Rajahmundry
Maddipati Srinivas, M.Com. B.L., Advocate
D.No.7-3-20, Nalamvari Street, Kovvur-534350, W.G.Dt.
Cell: 8500525965, 9346650165

మహారాజశ్రీ తణుకు సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో
E.P.No. 7/2025 in O.S.No. 73/2022
Between:
కర్రి సత్యవతి - DHR
and
గాడె నాగేశ్వరరావు - JDR

నోటీసు

To
గాడె నాగేశ్వరరావు S/o వెంకటరత్నం, డోర్ నెం: 4-30, కానూరు, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా
పై నెంబరులోని DHR మీ తాలూకు ఆస్తిని జప్తు చేయించమని దాఖలు చేసిన E.P.లో మీరు నోటీసు తీసుకొనకుండా కాలయాపన చేయుచున్నందున, శ్రీ కోర్టు వారు పేపరు ప్రకటన ద్వారా మీకు నోటీసు Order చేసియున్నారు. కావున పై నెంబరు కేసులో శ్రీ కోర్టు వారి ఎదుట ది.వి. 17-11-2025న ఉదయం 10.30 గం॥లకు హాజరయ్యి మీ అభ్యంతరములు తెలుపవలెను. లేని యెడల మీ పరోక్షమున తీర్మానింపబడునని తెలియచేయడమైనది.
By order of Court
Sd/- Vedula Rama Sasidhar, M.A., B.L., Advocate, Flat No. 101, Vasavi Enclave, D.No. 19-11-22, Kondurivari Street, Tanuku - 534 211, W.G.Dt., Cell: 90301 15165, 93979 16399
తణుకు
08-11-2025

(c) eenadu

ఈనాడు కర్ణాటక
ఆదివారం నవంబరు 9, 2025 5

రాజధానిలో పల్లె ధ్వని

పల్లెసీమ నగరానికి తరలివచ్చింది. చారిత్రక బెంగళూరు మల్లేశ్వరంలోని కాడు మల్లేశ్వరం ఆలయం ముంగిట శనివారం ప్రారంభమైన వేరుసెనగ జాతరకు కోలారు, చిక్కబళ్లాపుర, రామనగర, తుమకూరు, పొరుగునున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి రైతులు వేరుసెనగ తీసుకొచ్చి.. ఆలయం ముంగిట ఇదిగో.. ఇలా దుకాణాలు ఏర్పాటు చేయడంతో సందడి నెలకొంది

- న్యూస్‌టుడే, మల్లేశ్వరం

ఆర్‌టీఓ కార్యాలయాలపై దాడులు

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయాలపై లోకాయుక్త అధికారులు శనివారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. లెక్కలోకి రాని నగదు, ఏజెంట్ల సహకారంతో నగదు వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై వచ్చిన ఫిర్యాదులను లోకాయుక్త అధికారులు, న్యాయమూర్తి జస్టిస్ పాటిల్ ఆలకించారు. యశ్వంతపుర, రాజాజీనగర, జయనగర, యలహంక, కస్తూరినగర, కేఆర్‌పురం కార్యాయలాల్లో క్షుణ్ణంగా సోదాలు చేశారు. కస్తూరినగర కార్యాలయంలోని దస్త్రాలు కొన్ని దళారుల వద్ద ఉన్నాయని గుర్తించారు. యశ్వంతపురలో దాడులు ప్రారంభం కాగానే ఒక దళారి పరాయ్యేందుకు ప్రయత్నిస్తుండగా, పోలీసుల సాయంతో పట్టుకున్నారు. అతని వద్ద రూ.14 వేల నగదు దొరికింది. ఎటువంటి డ్రైవింగ్ పరీక్షకు హాజరు కాని వారికి కూడా డీఎల్ జారీ చేసి, పంపిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఆరా తీశారు. అన్ని రవాణాశాఖ కార్యాలయాల అధికారులకు నోటీసులు జారీ చేసి, అక్రమాలను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరణ కోరామని జస్టిస్ పాటిల్ తెలిపారు.

చెరకు రైతుకే వెన్నుదన్ను

✦ అదనపు మద్దతు ధరకు సర్కారు ఆదేశం

ఈనాడు, బెంగళూరు : చెరకు రైతుకు తీపికబురు అందింది! ఈ వ్యవసాయ సంవత్సరంలో చెరకు సరఫరా చేసే రైతులకు మద్దతు ధరకు అదనంగా రూ.100 చెల్లిస్తామని సర్కారు ఆదేశించింది. శనివారం వెల్లడించిన ఈ ఆదేశాల ప్రకారం.. చక్కెర కర్మాగార యజమానులు, సర్కారు సమాన నిష్పత్తిలో ఈ అదనపు ధరను చెల్లించాలని తీర్మానించింది. ఆ వివరాల ప్రకారం చెరకు ఉత్పత్తిలో 9.5 శాతం కన్నా తక్కువ రికవరీకి ప్రతి టన్నుకు కేంద్రం నిర్ణయించిన ధరకు రూ.50 కర్మాగారాలు, అంతే మొత్తం సర్కారు చెల్లించనుంది. ఉత్పాదనలో 10.25 శాతం రికవరీ ఉన్న చెరకు టన్నుకు రూ.3,100 ఉండగా అదనంగా రూ.100, 11.25 శాతం రికవరీ ఉన్న చెరకు టన్నుకు అదనంగా రూ.100 చేర్చి రూ.3,300 చెల్లిస్తారు. చెరకులో 10.25 శాతం నుంచి 9.5 శాతం చక్కెర ఉత్పత్తి అయితే క్వింటాల్‌కు రూ.3.46 చొప్పున, 11.25- 10.25 శాతం మధ్య చక్కెర ఉత్పాదన సాధిస్తే రూ.1 క్వింటాల్‌కు చెల్లిస్తారు. కర్మాగారాలు తొలి కంతు మొత్తాన్ని చక్కెర నియంత్రణ చట్టం ద్వారా నిర్ణయించిన ధరను రెండు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించినట్లు సర్కారు ప్రకటించింది. ఈ అదనపు ధరను ఒకేసారి చెల్లించగలమని సర్కారు స్పష్టం చేసింది. ఈ ధర కోసం రాష్ట్రానికి రూ.300 కోట్ల అదనపు భారం పడనుంది.

రాళ్ల దాడిపై కేసుల నమోదు:

బెళగావి: చెరకుకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ బెళగావి జిల్లా హత్తిరగి వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించిన సమయంలో పోలీసులపై రాళ్లు రువ్విన రైతులపై పోలీసులు కేసులు నమోదు చేసుకున్నారు. దాడిలో పాల్గొన్న 11 మందిని గుర్తించి కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. రాళ్లదాడిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేసిన పోలీసులు చివరకు లాఠీలకు పని చెప్పడంతో రైతులు తలోదిక్కు చెదిరిపోయారు. రాళ్లదాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.

ధరపై తలోమాట..

సర్కారు నిర్ణయంపై రైతులు, రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సర్కారు ప్రకటించిన రూ.3,300 మద్దతు ధర రైతుల పోరాటానికి దక్కిన విజయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బి.వై.విజయేంద్ర శుక్రవారమే ప్రకటించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరల విషయంలో కేంద్రంపై వేలు చూపటం సరి కాదన్నారు. ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా మాదిరి మద్దతు ధర (ఎస్‌ఏపీ) నిర్ణయించే అవకాశం కర్ణాటకకు ఉందన్నారు. కర్మాగారాలు రైతులకు చెల్లించాల్సిన బకాయిల కోసం ప్రధాని నరేంద్ర మోదీ రూ.16,500 కోట్లు విడుదల చేసినట్లు గుర్తు చేశారు. ఇథనాల్, చక్కెర ఎగుమతిలోనూ ప్రస్తుతం ఉన్న పరిమితిని పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. శుక్రవారం గుర్లాపురలో ఆందోళన చేపట్టిన వారంతా రూ.3,300 మద్దతు ధర సమంజసమని ప్రకటించి తమ ఆందోళనను విరమించుకోగా, బైలహొంగళ, విజయపుర, బాగల్‌కోటె రైతులు రాష్ట్ర సర్కారు రూ.3,500 మద్దతు ధర చెల్లించే వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రత్యేక బృందం హస్తినకు వెళ్లి కేంద్రానికి మనవి చేసుకోవటం, మరో విడత మంత్రివర్గ సమావేశాల్లో చర్చ అనంతరం ఈ ధరలపై మరింత స్పష్టమైన ప్రకటన చేస్తామని సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే.

సువర్ణ జ్ఞాన తంత్రులు

మైసూరులోని గంగూబాయి హానగల్ సంగీత విశ్వవిద్యాలయ పదో స్నాతకోత్సవం శనివారం సాయంత్రం నిర్వహించారు. వివిధ సంగీత, సారస్వత రంగాల్లో ప్రముఖులైన డాక్టర్ జనార్దన్, ఆచార్య బీఆర్ శేషాద్రి అయ్యంగార్, శివప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేస్తున్న గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ తదితరులు. ఇదే వేదికపై స్నాతకోత్తర విద్యలో ఆరు స్వర్ణపతకాలు సాధించిన విద్యార్థికి పట్టా ప్రదానం

- న్యూస్‌టుడే, మైసూరు

చాముండి వైభవం!

మైసూరు, న్యూస్‌టుడే : కార్తిక శనివారాన్ని పురస్కరించుకుని చాముండి బెట్టపై చాముండేశ్వరి అమ్మవారిని వివిధ రంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ అధికారులు కొండపైకి అవసరానికి అనుగుణంగా బస్సులను నడుపుతున్నారు. చాముండి బెట్ట అభివృద్ధి ప్రాధికార నేతృత్వంలో భక్తులకు అన్నసంతర్పణ చేశారు. మైసూరుతో పాటు శృంగేరి, గోకర్ణలో ప్రత్యేక పూజలు జరిగాయి.

జీవన విలువల పాలనే కీలకం

సత్కారం అందుకుంటున్న జస్టిస్ అరవిందకుమార్

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : సాంకేతిక ఆధారిత యుగంలో రాజ్యాంగబద్ధమైన నైతికత అవసరమని సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి జస్టిస్ అరవిందకుమార్ పేర్కొన్నారు. ప్రతి సమస్యను రాజ్యాంగ పరిధిలోనే పరిష్కరించేందుకు ప్రారంభించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సీఎంఆర్ విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన 'భారతదృష్టి కోణంలో రాజ్యాంగాత్మక పాలన, ప్రజా విధానం' అనే ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ మేధస్సు, బిగ్ డేటా, డిజిటల్ వ్యవస్థలు, అల్గారిథం ఆధారిత నిర్ణయాలతో సాంకేతికత పాలన కొనసాగుతుందన్నారు. అదే సమయంలో రాజ్యాంగంలోని మూల సిద్ధాంతానికి భంగం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. ఆ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని సూచించారు. సాంకేతికత కొత్తది అయినప్పటికీ మానవుని గౌరవం శాశ్వతమైనదని వివరించారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్ డీన్ డాక్టర్ టీఆర్ సుబ్రహ్మణ్య, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ రాజ్‌కుమార్ ఖత్రి, సంస్థ ప్రతినిధులు కేసీ రామమూర్తి, డాక్టర్ సబిత, కేసీ జగన్నాథ రెడ్డి, డాక్టర్ హెచ్‌బీ రాఘవేంద్ర, డాక్టర్ మోహన్ బాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

కనకదాసు.. గొప్ప దార్శనికుడు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : కనకదాసు కేవలం భక్తుడు మాత్రమే కాదని, గొప్ప దార్శనికుడు, మానవతావాది అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొనియాడారు. దాసుల్లో శ్రేష్ఠుడు కనకదాసు జయంతిని పురస్కరించుకుని బెంగళూరు శాసనసభ్యుల వసతిగృహాల ఆవరణలో కనకదాసు విగ్రహం వద్ద శనివారం నివాళి అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా ప్రభుత్వం తరఫున కనక జయంతిని ఆచరిస్తున్నామని తెలిపారు. కృష్ణుని భక్తునిగా, కులాల పేరిట కుమ్ములాటలు వద్దంటూ సమాజంలో మార్పు తీసుకు వచ్చేందుకు శ్రమించారని గుర్తు చేశారు. చెరకు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే టన్ను చెరకుకు రూ.3300 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా, పలు చక్కెర పరిశ్రమల యజమానులు అంగీకరించలేదని గుర్తు చేశారు. పరప్పన అగ్రహార కారాగారంలో ఖైదీలకు రాజాతిథ్యానికి సంబంధించి నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కనకదాసు విగ్రహం వద్ద సిద్ధరామయ్య, ఇతర నేతలు

ఓట్ల చోరీ అడ్డుకట్టకు ఉద్యమం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : భాజపా నేతలు కేవలం తప్పుడు ప్రచారం, ఓట్ల చోరీలో ఆరితేరారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పోరాటాలు చేస్తున్నట్లు ప్రకటించారు. బెంగళూరులోని పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కర్ణాటకలో మొన్నటి లోక్‌సభ ఎన్నికల సమయంలో భాజపా నేతలు ఓట్ల దొంగతనాలకు పాల్పడి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారని ధ్వజమెత్తారు. ఇలాంటి పద్ధతిలోనే అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వారు వచ్చారని ఎద్దేవా చేశారు. ఈ ఓట్ల దొంగతన సంస్కృతిని సహించబోమని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంరక్షణ కోసం పోరాటం చేస్తామన్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఓట్ల దొంగతనాన్ని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ బట్టబయలు చేశారని గుర్తుచేశారు. ఆయన సాక్ష్యాధారాలను బయట పెట్టినా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు స్పందించి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

సంతకాల సేకరణ..

ఓట్ల దొంగతనాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన సంతకాల సేకరణ కొనసాగిస్తామని పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. రాష్ట్రంలో 15 లక్షల ఓట్లను దొంగిలించారనే పూర్తి సమాచారం మా వద్ద ఉందన్నారు. ఈ అంశంపై 300 మందికి పైగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన నేటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో 1.12 కోట్లు సంతకాలు సేకరించామని వాటిని రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపిస్తామన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసే పేర్లను గుర్తించి జాబితా నుంచి తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపరు వినియోగంలోకి తేవాలని తీర్మానించినట్లు గుర్తుచేశారు. సమావేశంలో మంత్రి సతీశ్ జార్ఖిహొళి, పీసీసీ కార్యాధ్యక్షుడు చంద్రశేఖర్, ఎమ్మెల్సీ సలీం అహ్మద్, ఎమ్మెల్యే, ఆనేకల్ శివణ్ణ, ఏసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంతకాల పత్రాలున్న పెట్టెను రాష్ట్రపతికి పంపిస్తున్నట్లు ప్రకటిస్తున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్

India's No.1
BEST FILTER COFFEE PARTNER
TRUSTED SINCE 1987
IS:612
JYOTHI
SUPER DELUX
CHICORY
Call : 98660 12915

పవిత్ర బెయిలు పిటిషన్ తోసిపుచ్చిన 'సుప్రీం'

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ఏ1, నటి పవిత్రా గౌడ వేసుకున్న బెయిలు అర్జీని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దర్శన్‌తో పాటు మొత్తం ఏడుగురు ప్రధాన నిందితుల బెయిలు అర్జీలను సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలే రద్దు చేసింది. దాన్ని ప్రశ్నిస్తూ పవిత్రాగౌడ మరోసారి అర్జీ వేసుకుంది. దీంతో నిందితులు అందరూ కారాగారంలో ఉంటూనే విచారణను ఎదుర్కొనవలసి ఉంటుంది. న్యాయస్థానంలో అభియోగపత్రంపై విచారణ ప్రారంభమైన అనంతరం బెయిలు కోసం మరోసారి అర్జీ వేసుకుంటామని దర్శన్ తరఫు న్యాయవాది సునీల్ వివరించారు.

సతీశ్ శైల్‌కు కోర్టులో చుక్కెదురు

బెంగళూరు (హలసూరు), న్యూస్‌టుడే : బెలెకేరి ఓడరేవు నుంచి ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించిన ఆరోపణలకు సంబంధించిన కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ శైల్‌కు గతంలో ఇచ్చిన బెయిలు ఆదేశాలను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం రద్దు చేసింది. తనకు ఆరోగ్యం బాగోలేదని, వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తన న్యాయవాది సహకారంతో శైల్ అర్జీ వేసుకున్నారు. బెయిలు తీసుకున్న అనంతరం నిబంధనలను, షరతులను పాటించడం లేదని సీబీఐ తరఫు న్యాయవాది ఆరోపించడంతో బెయిలు రద్దు చేస్తూ న్యాయమూర్తి సంతోశ్ గజానన భట్ ఆదేశాలు జారీ చేశారు.

దత్తపుత్రుడికి ఉద్యోగభాగ్యం

బెంగళూరు (గాంధీనగర) : విధి నిర్వహణలో సేవలు అందిస్తూ మైమున్నీసా అనే ఉద్యోగిని కన్నుమూసింది. తనకు సంతానం లేకపోవడంతో ఒక వ్యక్తిని భర్తతో కలిసి యూనిస్ అనే యువకుడ్ని దత్తత తీసుకుంది. కారుణ్య నియామకం కింద ఆమె ఉద్యోగాన్ని యూనిస్‌కు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరగా.. అందుకు అనుమతించలేదు. దీన్ని ప్రశ్నిస్తూ యూనిస్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ పూర్తి చేసి, ఎనిమిది వారాల్లోగా అతనికి ఉద్యోగాన్ని అందిస్తూ ఆదేశాలు ఇవ్వాలని జస్టిస్ అశోక్ కిణగి సూచించారు. అతను మరోసారి అర్జీ వేసుకుంటే, చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. చిత్రదుర్గ జిల్లా శ్రీరాంపుర హోబళి ప్రభుత్వ సముదాయ ఆరోగ్య కేంద్రంలో మైమున్నీసా ఉద్యోగిని.

విద్యార్థుల సృజన..

ఆకాశమంతే!

గాల్లో ఎగురుతున్న చిరు విమానాలు

మంగళూరు, న్యూస్‌టుడే : మంగళూరు సహ్యాద్రి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సిద్ధం చేసిన బుల్లి విమానాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కళాశాల మైదానంలో తాము చేసిన విమానాలతో వారు ఎయిర్‌షో నిర్వహించారు. కళాశాలలో నిర్వహిస్తున్న ఏరోఫిలియా ఎయిర్‌షోలో శనివారం మొత్తం 10 విమానాలు గగన వీధిలోకి ఎగురగా, వాటిలో ఏడింటిని కళాశాల విద్యార్థులే తయారు చేశారు. ఈ వైమానిక విన్యాసం కోసం నెల నుంచి విద్యార్థులు వేర్వేరు నమూనాలను తయారు చేసుకున్నారు. నిఘా, ఔషధ తరలింపు, ఔషధ పిచికారీ, చిత్రీకరణలు, ఇతర అవసరాలకు వినియోగించుకునేలా చేసిన విమానాలను దిగువ ఉంటూ నియంత్రించుకునేలా (మానవ రహితంగా) రూపొందించామని విద్యార్థులు వివరించారు. ఫైలెట్ జెట్స్, యుద్ధ విమానాల నమూనాలను దృష్టిలో ఉంచుకుని లోహ విహంగాలను రూపొందించిన రంజిత్, సమ్మద్ సాలిమ్, ప్రథమ్, సనత్‌లకు అధికారులు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలను అందజేశారు.

విద్యార్థులు సిద్ధం చేసిన బుల్లి విమానాలు

తనవితీరా.. వందేమాతర గీతాలాపన

బెంగళూరు (జేపీనగర), న్యూస్‌టుడే : వందేమాతర గీతాన్ని రచించి 150 ఏళ్లయిన నేపథ్యంలో బెంగళూరులోని ఏఎస్‌సీ సైనిక కేంద్రంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు, ఆర్మీ పబ్లిక్ స్కూలు విద్యార్థులు సామూహికంగా వందేమాతర గీతాన్ని ఆలపించారు. యుద్ధ స్మారకం వద్ద అమరులకు నివాళి అర్పించారు. వందేమాతర గీతంలోని వాక్యాలకు బోధకులు అర్థాన్ని వివరించారు.

స్మారకం ముంగిట గీతాలాపనకు కదలివచ్చిన విద్యార్థులు

లిఫ్టు పడిపోయి.. ఇద్దరు కార్మికుల మృతి

కార్వార, న్యూస్‌టుడే : నిర్మాణంలో ఉన్న భవంతి వద్ద లిఫ్టు కూలి ప్రభాకర్ ముత్తప్పశెట్టి (48), బాబణ్ణ పూజారి (45) అనే కార్మికులు మురుడేశ్వరలో శుక్రవారం రాత్రి మరణించారు. దిగువ నుంచి పైఅంతస్తులకు భవన నిర్మాణ సామగ్రి తరలించేందుకు ఏర్పాటు చేసుకున్న మినీ లిఫ్ట్ ఒక్కసారిగా జారి పడడంతో దిగువ ఉన్న వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. మురుడేశ్వర ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మానసిక ఆరోగ్యమే మహాబలం

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : ఒత్తిడితో కూడుకున్న నేటి యుగంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పెద్ద పీటవేయవలసిన అవసరం ఉందని ఫిలాంత్రఫీస్ వ్యవస్థాపకురాలు రోహిణి నీలేకణి పేర్కొన్నారు. నిమ్హాన్స్, రోహిణి నీలేకణి ఫిలాంత్రఫీస్, జాతీయ జీవశాస్త్ర అధ్యయన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న మనోత్సవ-2025ను శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. మానసిక ఆరోగ్య జాగృతిని మరింత విస్తృతం చేయవలసిన సమయం ఇదేనన్నారు. మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు నిమ్హాన్స్ ప్రత్యేక సలహా కేంద్రాన్ని, ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ సదుపాయాలను కల్పిస్తోందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ ప్రతిభా మూర్తి తెలిపారు. మనోత్సవ తరహా కార్యక్రమాలను జిల్లా, తాలూకా కేంద్రాలకు విస్తరించవలసి ఉందన్నారు. సోమవారం వరకు కొనసాగే ఉత్సవాలు, అనుబంధ కార్యక్రమాల్లో26 చర్చాగోష్ఠులలో 130కు పైగా నిపుణుల ప్రసంగిస్తారని, 23 కార్యశాలలు ఉంటాయని రోహిణి తెలిపారు. డిజిటల్ డీటాక్స్ జోన్, ఫొటో ప్రదర్శన స్టాళ్లు, సైకాలజీ, సైక్రియాటీ విభాగాల ప్రముఖ వైద్యులతో ముఖాముఖికి 32 స్టాళ్లను ఏర్పాటు చేశారు.

జ్యోతి వెలిగిస్తున్న డాక్టర్ ప్రతిభా మూర్తి, రోహిణి నీలేకణి

బెంగళూరులో రజనీకాంత్

బెంగళూరు (కృష్ణరాజపురం), న్యూస్‌టుడే : తన అన్న సత్యనారాయణ రావు గైక్వాడ్‌కు (84) గుండెపోటు రావడంతో.. పరామర్శించడానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ శనివారం బెంగళూరుకు విచ్చేశారు. హొసకెరెహళ్లిలో ఉంటున్న సత్యనారాయణరావును చికిత్స కోసం ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న నారాయణ హృదయాలలో చేర్పించారు. తన సోదరుని ఆరోగ్య వివరాలపై ప్రముఖ వైద్యుడు డాక్టర్ దేవిశెట్టితో ఆయన చర్చించారు.

ధర్మస్థలపై మరో అర్జీ

జయనగర, న్యూస్‌టుడే : ధర్మస్థల, చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పదంగా కన్నుమూసిన 74 యువతుల కేసుల్లో ప్రత్యేకంగా ఎఫ్ఆర్‌లు నమోదు చేయాలని హత్యాచారానికి గురైన విద్యార్థిని సౌజన్య తల్లి ఉన్నత న్యాయస్థానంలో అర్జీ వేసుకున్నారు. దర్యాప్తు, గాలింపు పూర్తి చేయకుండానే కేసులను మూసివేశారని ఆమె తన అర్జీలో ఆరోపించారు. వచ్చే వారమే ఈ అర్జీ విచారణ ఉంటుందని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు.

నవ్యాలోచనలకు అంకురార్పణం

వేదికపై ప్రతినిధులతో మాట్లాడుతున్న డీకే శివకుమార్

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే : ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు వినియోగించుకుని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు బెంగళూరును ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పిలుపునిచ్చారు. 'ఐక్వ వెంచర్స్' సహకారంతో ఏర్పాటు చేసిన మొదటి అంకుర కేంద్రాన్ని (స్టార్ట్ అప్ పార్కు) ఆయన శనివారం ఇక్కడ ప్రారంభించి మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో వెయ్యి స్టార్టప్‌లను ఇక్కడ ప్రారంభించి, లక్ష ఉద్యోగాలను సృష్టించడంతో పాటు, రూ.50 వేల కోట్ల పెట్టుబడులను తీసుకు రావాలనేది లక్ష్యమని పార్కు వ్యవస్థాపకుడు షఫీ షసకత్ తెలిపారు. హోసూరు రోడ్డు మడివాళ సమీపంలోని ఈ అంకుర పరిశ్రమ ప్రాంగణంలో యువ ఔత్సాహికులకు కావలసిన సహకారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. తమ పార్కులో స్టార్టప్ స్కూల్, పిచ్ ల్యాబ్, ఇన్వెస్టర్ స్టూడియో, కో-వర్కింగ్ స్పేస్ తదితర సదుపాయాలు ఉంటాయని వివరించారు.

కారాగారంలో మర్యాదలెన్నో..

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : పరప్పన అగ్రహార కారాగారంలో నటుడు దర్శన్‌కు రాజాతిథ్యం లభిస్తోందన్న విషయం బయటపడిన అనంతరం అతన్ని, మరికొందరు నిందితులను బెంగళూరు నుంచి వేర్వేరు కారాగారాలకు తరలించడం నిన్న మొన్నటి వ్యవహారం.. తాజాగా అలాంటి ఘటనలకు కొదవేలేదనే సాక్ష్యాలు వెలుగు చూస్తున్నాయి. నిజానికి ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కారాగారంలో నిందితులకు విలాసవంతమైన సదుపాయాలు కల్పిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశాలను బుట్టదాఖలు చేసినట్లు.. ఉరి శిక్ష పడిన వికృత కాముకుడు ఉమేశ్‌రెడ్డి, నటి రన్యారావుతో కలిసి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ దొరికిపోయిన తరుణ్‌రాజ్‌లకు పరప్పన అగ్రహార కారాగారంలో రాజాతిథ్యం లభిస్తోంది. ఉమేశ్‌రెడ్డి టీవీ చూస్తూ ఆండ్రాయిడ్, బేసిక్ ఫోన్లను ఉపయోగించి మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. తరుణ్ రాజ్‌కూ టీవీ, చరవాణి సదుపాయాలను కల్పించిన ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో దీనిపై దర్యాప్తునకు సంబంధిత కారాగారాల శాఖ ఉన్నతాధికారి దయానంద్ ఆదేశాలు జారీ చేశారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 9121167525
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 9945050116

(c) eenadu

ఆ కారులో పిస్తోలు ఎవరిది?

చామరాజనగర, న్యూస్‌టుడే : బండిపుర పులి సంరక్షిత అటవీ విభాగంలో అపరిచిత వ్యక్తి తన కారును (కేఏ 42 ఎన్ 4696) నిలిపి పరారయ్యాడు. సొళ్లెకట్టె సమీపాన ఉన్న ఆ కారును అటవీ సిబ్బంది చూసి అధికారులకు సమాచారం అందించారు. అందులో ఒక తుపాకీ, ఒక ఐ ఫోన్ ఉందని గుర్తించారు. కారు, తుపాకీ, ఐ ఫోన్ జప్తు చేసుకుని న్యాయస్థానానికి నివేదిక అందించామని బండీపుర ఆర్ఎఫ్ఓ మహాదేవయ్య శనివారం ఇక్కడ వివరించారు. అటవీశాఖ సిబ్బందితో కలిసి కారు యజమానికి గుర్తించేందుకు బండీపుర ఠాణా పోలీసులు తెలిపారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబికేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము © 9951751166, 9505276677

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

PLOT FOR SALE

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam © 9440239894, 9108685818.

2454 sft plot is on sale in Kranthi nagar society layout, Sarjapur. Genuine buyers can contact: 79896 97569.

JOBS

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్‌క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. © 98491 22077.

HYD **లోని** అమ్మాయిల అనాధాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత బో||వసతి. చదువు: డిగ్రీ 6301328519

అమరావతికి చుట్టుపక్కల సిఆర్‌డిఏ అనుమతులతో విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ & అపార్ట్మెంట్స్ సేల్ చేయుటకు మార్కెటింగ్ టీం లీడర్స్, ఏజెంట్స్ కావలెను. 98859 26888: 79814 15262.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్నీ ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 © 9848782131 Nov25-Dec5

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
బళ్ళారి : 9121167525
బెంగుళూరు : 9121167527
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

నాణ్యంగా మాన్యతా నడవా

ముంపు ముప్పు తప్పించే చర్యలు

వర్షమొస్తే తరచుగా మునిగే ఈ మాన్యతా టెక్ పార్కుకు ఇక్కట్లు తప్పించే ప్రయత్నం

నీట మునిగే బెంగళూరు ఐటీ, బీటీ వాడలకు సమస్య తప్పించడానికి సర్కారు మునిగాళ్లపై నిలిచింది. ప్రతి సంవత్సరం వానాకాలంలో తలెత్తే ఈ సమస్య అంతర్జాతీయంగా చెడ్డపేరు తెస్తున్న క్రమంలో సర్కారు ప్రత్యేక ప్రణాళికతో ముందడుగు వేసి.. ఏడాదిలోగా సమస్య పరిష్కారానికి సిద్ధమైంది.

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : చిన్న వానొచ్చినా ముంపునకు గురవుతున్న బెంగళూరు నగర ఐటీ కేంద్రం.. మాన్యతా టెక్ పార్కు ప్రాంతాన్ని ఒడ్డున పడేసేందుకు సర్కారు ప్రణాళిక రూపొందించింది. వాననీటి ముంపు నుంచి రక్షించేందు గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేసింది. వచ్చే ఏడాది మే నెల నాటికి ఆ ప్రదేశాన్ని వాననీటి ముంపు నుంచి విముక్తి కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఆ టెక్‌పార్కు పక్కనే పెద్ద రాజకాలువ ఉంది. హెబ్బాళ చెరువు నిండితే ఆ కాలువ పొంగి ప్రవాహించి, ముంపు ముప్పు సృష్టిస్తోంది. కిలోమీటర్ల పొడవు కలిగిన రాజకాలువ వెడల్పు చేసి, పూడిక తొలగించి, ఇరువైపులా వాననీటి ప్రవాహ నియంత్రణ గోడలను నిర్మించనున్నారు. దీని కోసం రూ. 150 కోట్ల వ్యయంతో ప్రత్యేక పథకాన్ని సిద్ధం చేసినట్లు జీబీఏ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల మంత్రి కృష్ణబైరే గౌడతో బెంగళూరు ఉత్తర నగర పాలికె ఉన్నతాధికారులు చర్చించి, పనులకు ముందడుగు వేశారు. 'మాన్యతా' చుట్టుపక్కల లెక్కలేనన్ని ఐటీ సంస్థలు న్నాయి. వాటిలో విధులకు వెళ్లే వారంతా నీటిలో నడచివెళ్లలేక.. సామాజిక మాధ్యమాల్లో సమస్య తీవ్రతను ప్రతిబింబించే పోస్టులతో సందడి చేయడం అధికారులకు తలబొప్పి కట్టిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇదొక పెద్ద ప్రచార వ్యవహారంగా మారుతోంది. సమాధానం చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం పడే అగచాట్లు వర్ణనాతీతం. జీబీఏ ఏర్పడిన తరువాత మాన్యతా టెక్‌పార్కు ముంపుపై ఎక్కువగా దృష్టి సారించినట్లు వివరించిన అధికారులు. . రాజకాలువ విస్తరణ పనులకు ప్రాధాన్యమిస్తున్నారు.

రాజకాలువల్లో పూడిక తొలగింపు ప్రక్రియ వేగవంతానికి చర్యలు

శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అలంకార పుష్పాలను విడుదల చేస్తున్న ఉద్యానవనాల పరిశోధన విభాగ ప్రముఖులు

పండ్ల తోట.. లాభాల మూట!

ఉద్యానవన ప్రదర్శనకు ఆదరణ

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జీకేవీకే ప్రాంగణంలో నాలుగు రోజులు నుంచి కొనసాగుతున్న 11వ భారతీయ ఉద్యానవనాల ప్రదర్శన శనివారం కొనసాగింది. ఈ వేదిక గురువారం ప్రారంభంకాగా.. ఆదివారంతో ముగుస్తుంది. దేశ, విదేశాల నుంచి 700 మంది పరిశోధన విద్యార్థులతో పాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉద్యానవనాల పంటల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు వెయ్యికి పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. వాటితో పాటు బెంగళూరు, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పరిశోధన సంస్థలు అభివృద్ధి చేసిన గులాబీ, బంతి, జీడి మామిడి, అంజూర, చింతకాయ, తమలపాకు, జామ, సపోట తదితరాల ప్రత్యేకతలను ఇక్కడ తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. వాణిజ్యపరంగా ఉపకరించే కొబ్బరి, అరటిపండ్ల ఉత్పత్తిలో పెను విప్లవం సృష్టించే అంశాలకూ ఇక్కడ చోటిచ్చారు. కొబ్బరితో బెల్లం తయారీ విధానాన్ని తుమకూరు జిల్లా నుంచి వచ్చిన రైతులు, విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. కొబ్బరి పంటకు తుమకూరు జిల్లా పేరొందిన విషయం తెలిసిందే. ఇలా కొబ్బరి బెల్లం తయారు చేయాలని ఉబలాటపడే రైతులకు కాసరగూడులో శిక్షణనిస్తామని ప్రదర్శన నిర్వాహకులు తెలిపారు.

చెరకు రైతుల నోరు తీపి

బళ్లారి, న్యూస్‌టుడే: చెరకు రైతుల సమస్యకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే ఫ్యాక్టరీ యజమానులు, రైతులతో నిరంతరం సమావేశాలు నిర్వహించి పరిష్కరించారని వ్యవసాయశాఖ మంత్రి ఎన్.చలువరాయస్వామి తెలిపారు. ఫ్యాక్టరీ టన్నుకు రూ.3250లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50లు చెల్లిస్తుందని చెప్పారు. నగర పర్యటన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం మార్పు అంశంపై స్పందిస్తూ...నవంబరు ఇప్పటికే ప్రారంభమైంది.. దీనిపై పార్టీ అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. మంత్రి వర్గంలో మార్పులను అగ్రనేతలే చూసుకుంటారని చెప్పారు. బిహార్ ఎన్నికల్లో సిద్ధరామయ్య ప్రచారం చేశారు. అనంతరం డీకే కూడా ప్రచారం చేశారని తెలిపారు. కె.పి.సి.సి అధ్యక్షుడు కూడా కావడంతో తరుచు బిహార్ వెళ్తున్నారని తెలిపారు. మా పార్టీలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. తుంగభద్ర జలాశయం నుంచి రెండో పంట రబీకి నీటి విడుదలపై స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. విలేకరుల సమావేశంలో లోక్‌సభ సభ్యుడు ఇ.తుకారామ్, ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే తదితరులు

జల.. జల.. పారే సెలయెరులా!

◆ 74 చెరువులు నింపే పథకం ◆ సీఎం చేతుల మీద ప్రారంభోత్సవం నేడు

చెరువులు నింపడానికి నిర్మించిన జాక్‌వెల్

గొట్టాలు వేసే తుది దశ పనులను పరిశీలిస్తున్న కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్

హొసపేటె, న్యూస్‌టుడే: కూడ్లిగి.. కరవుకు చిరునామా.. విజయనగర జిల్లాలోనే అతి తక్కువ వర్షాలు కురిసే తాలూకా ఇది. ఇకపై ఆ అప్రతిష్ఠను చెరిపేసేలా జలసవ్వడి వినిపించనుంది. కరవు ఛాయల నుంచి కూడ్లిగి తాలూకాకు విముక్తి కలగనుంది. ఈ తాలూకాలోని 74 చెరువులను నింపే బృహత్ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అతి తక్కువ వర్షాలు కురిసే ప్రాంతాల్లో చెళ్లకెరె తాలూకా నాయకనహట్టి ప్రథమ స్థానంలో ఉంది. ఈ తాలూకా సరిహద్దుల్లో ఉన్న విజయనగర జిల్లా కూడ్లిగిలో కూడా వరుణుడి కృపాకటాక్షం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో తాలూకాలోని చెరువులు ఎల్లప్పుడూ ఇంకిపోయినట్లు, ఎండిపోయినట్లు కనిపిస్తుంటాయి. ఎంత తవ్వినా భూగర్భ జలాల జాడ కనిపించదు. నీటి కోసం విలవిల్లాడే కూడ్లిగిని ఆదుకోవాలని 2021లో అప్పటి ఎమ్మెల్యే ఎన్.వై.గోపాలకృష్ణ 74 చెరువులు నింపే భారీ పథకానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.740 కోట్లకు ప్రభుత్వం నుంచి ఆమోదం పొందారు. అప్పటి నుంచి పనులు సాగి, ముగింపు దశకు చేరుకున్నాయి. హడగలి తాలూకా రాజవాళ వద్ద పారే తుంగభద్ర నది నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తోడుకుని, కూడ్లిగి తాలూకాలోని చెరువులను నింపాలన్నది ఈ పథకం ఉద్దేశం. రెండు విడతల్లో చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. గంగమ్మను స్వాగతించడానికి కూడ్లిగి ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. వర్షాకాలంలో రాజవాళ వద్ద తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో ఎత్తిపోతల ద్వారా నీటిని తోడుకుని కూడ్లిగి తాలూకాలోని చెరువులను నింపుతారు. దీనికోసం నదీ వద్ద భారీ యంత్రాలతో జాక్‌వెల్ నిర్మించారు. గొట్టాలు వేసే పనులు తుది దశకు చేరుకున్నాయి. కరవు నేల కూడ్లిగి ఇకపై సస్యశ్యామలంగా మారనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా...

బ్రాహ్మణ అవివాహితులకు సువర్ణావకాశం

బ్రాహ్మణ అవివాహిత వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', బ్రాహ్మణ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు **నేడు (ఆదివారం, నవంబరు 09న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు** తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91543 66099, 91547 72006 ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు.

వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

త్రుటిలో తప్పిన ఘోరప్రమాదం

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

గంగావతి,న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న ఘటన గంగావతి తాలూకా పంపా సరోవరం జంగ్లి క్రాస్‌లో శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో హిరేసిందోగికి చెందిన మహిళ శివమ్మ చేతివేళ్లు చితికిపోయాయి. ఈ బస్సు గంగావతి నుంచి హులిగి వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక్కడి మలుపులో కారు ఎదురుగా రావడంతో దాన్ని తప్పించే ప్రయత్నంలో బస్సు స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం పాక్షికంగా దెబ్బతిన్నా తీగలు తెగకుండా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడ్డ మహిళను 108 వాహనంలో ఆనెగొంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గంగావతి గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

గాయపడ్డ మహిళ శివమ్మ

గుంతల మాటేంటి మహాప్రభూ!

భాజపా వినూత్న నిరసన

గుంత వద్ద ధర్నా చేస్తున్న భాజపా నేతలు, కార్యకర్తలు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఉద్యాన నగరిలో రహదారులపై గుంతల్ని పూడ్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్ష నాయకుడు ఆర్ అశోక్ ఎద్దేవా చేశారు. రహదారులపై గుంతల్ని పూడ్చేందుకు గత ఎనిమిది వారాల్లో రూ.1800 కోట్లు ఖర్చు చేశామని ప్రకటించుకున్న ప్రభుత్వం దానికి లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు. పలు ప్రధాన రహదారుల్లో గుంతలు అలాగే ఉన్నాయని గుర్తు చేశారు. గోవిందరాజనగర నియోజకవర్గంలో రహదారులపై పడిన భారీ గుంతల వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి శనివారం నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల మరమ్మతు చేసిన గుంతలు వర్షం నీటికి కొట్టుకుపోయాయని చెప్పారు. రహదారి గుంతల బారిన పడి మరణించిన బాధితులకు ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారాన్ని విడుదల చేయలేదన్నారు. కర్ణాటక ఉగ్రవాదులకు స్వర్గంగా మారిందని, అక్కడ ఖైదీలు భయం లేకుండా చరవాణులు వినియోగిస్తున్నారని ఆరోపించారు. చెత్త సమస్యను పరిష్కరించడంలోనూ ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసిందని దుయ్యబట్టారు. అన్ని జిల్లాలలో నేరాలు ఎక్కువ అయ్యాయని, చెరకు రైతుల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వానికి సమయమే లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి డాక్టర్ అశ్వత్థ నారాయణ, మాజీ కార్పొరేటర్ కె ఉమేశ్ శెట్టి, స్థానిక భాజపా కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అట్టముక్కను ప్రదర్శిస్తూ మాట్లాడుతున్న విపక్ష నేత అశోక్

గణనాథుడి సేవలో న్యాయమూర్తులు

జస్టిస్ జోషి దంపతులకు జ్ఞాపిక అందజేస్తున్న ఏఈవో రవీంద్రబాబు

కాణిపాకం, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోషి, జస్టిస్ కృష్ణకుమార్, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్‌కుమార్ వేర్వేరుగా శనివారం దర్శించుకున్నారు. ఏఈవో రవీంద్రబాబు, అర్చకులు రాజగోపురం వద్ద వారికి స్వాగతం పలికారు. మూలమూర్తి దర్శన అనంతరం వారికి స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. పండితులు వేదాశీర్వచనం చేశారు. సూపరింటెండెంట్ వాసు, ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, చిట్టిబాబు, చిత్తూరు న్యాయస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

'సిద్ధు జోలికి వెళితే.. కాంగ్రెస్ పని ఖతం'

కోలారు, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోలికి వెళితే కర్ణాటకలో కాంగ్రెస్ పని ఖతం అని భాజపా నాయకుడు, మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్ వ్యాఖ్యానించారు. కోలారులో కనకదాస జయంతి కార్యక్రమంలో ఆయన శనివారం మాట్లాడారు. సిద్ధు కేవలం అహిందకు, కురుబ సమాజానికి మాత్రమే నాయకుడు కాదని పేర్కొన్నారు. తాను భాజపాలో ఉన్నప్పటికీ సిద్ధరామయ్యకు అభిమానినేనని చెప్పారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పిస్తే పాతిక లక్షల మంది కురుబ సముదాయం ప్రతినిధులతో కలిసి దిల్లీలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తున్న సిద్ధరామయ్యను పదవీచ్యుడు చేయడం అధికార పార్టీకి ఆత్మహత్య సదృశ్యమని పేర్కొన్నారు. భాజపా నాయకుడు సిద్ధరామయ్య తరపున బ్యాటింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది.

రోడ్డుప్రమాదంలో విద్యార్థులకు గాయాలు

చిక్కమగళూరు, న్యూస్‌టుడే : శృంగేరి తాలూకా కావడి సమీపాన సంభవించిన రోడ్డు ప్రమాదంలో 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. చిత్రదుర్గ నుంచి ఒక ప్రైవేటు ట్రావెల్స్‌లో విద్యార్థులు పర్యటనకు వచ్చిన సమయంలో ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న బస్సు మలుపులో బోల్తా కొట్టడంతో ప్రమాదం సంభవించింది. శృంగేరి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రాష్ట్రస్థాయి ట్రోఫీతో సత్యశ్రీ

జాతీయస్థాయి కుస్తీకి కొప్పళ బాలిక

గంగావతి, న్యూస్‌టుడే: అంతర్ విశ్వవిద్యాలయాల జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు కొప్పళ జిల్లా హొసనింగాపురకు చెందిన ఆర్. సత్యశ్రీ ఎంపికైంది. ఇటీవల హరపనహళ్లిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె ప్రథమస్థానం సాధించింది. సత్యశ్రీ హొసపేటె థియోసాఫికల్ కళాశాలలో బీబీఏ చదువుతోంది. తన సాధనకు తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందని ఆమె తెలిపింది. జాతీయస్థాయి పోటీలు ఇంకా ప్రకటించలేదని ఎప్పుడు జరిగినా వాటిలో కూడా పతకం సాధిస్తాననే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.

పగలు ఉపాధ్యాయుడు..
రాత్రుళ్లు నేరాలబాట

కలబురగి, న్యూస్‌టుడే : పగటివేళల్లో మదర్సాలో ఉపాధ్యాయుడిగా నెలకు రూ.12 వేల వేతనం పొందుతున్న ఆరిఫ్ అలి అనే వ్యక్తి రాత్రుళ్లు దొంగతనానికి పాల్పడుతున్నాడని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. కలబురగి బిలాల్‌బాద్ కాలనీకి చెందిన నిందితుడు బోధన పూర్తయిన అనంతరం వీధుల్లో తిరుగుతూ, తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రుళ్లు దొంగతనాలకు పాల్పడేవాడని అధికారులు వివరించారు. విశ్వవిద్యాలయం ఠాణా పోలీసులు కేసు దర్యాప్తు పూర్తి చేసి నిందితుడ్ని అరెస్టు చేశారు.ఇతని నుంచి 100 గ్రాముల ఆభరణాలు, 200 గ్రాముల వెండి వస్తువులు జప్తు చేసుకున్నారు. వీటి విలువను రూ.13.41 లక్షలుగా అంచనా వేశారు.

రోషన్ సల్దానా ఆస్తి జప్తు

మంగళూరు, న్యూస్‌టుడే : తనకు ప్రముఖ మంత్రులు, రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, మీ పరిశ్రమలకు కావలసిన రాయితీలు, రుణాలు మంజూరు చేయిస్తానని వంచనలకు పాల్పడుతున్న రోషన్ సల్దానా కేసు దర్యాప్తును పోలీసులు తీవ్రం చేశారు. మరో వైపు రోషన్ పేరిట ఉన్న రూ.2.85 కోట్ల ఆస్తిని తాజాగా ఈడీ అధికారులు జప్తు చేసుకున్నారు. గత జూన్ 17న బాధితుల ఫిర్యాదుతో మంగళూరు నగర ఠాణా పోలీసులు రోషన్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత అతని నుంచి రూ.9.5 కోట్ల ఆస్తిని జప్తు చేసుకున్నారు. మరోసారి విచారణ అనంతరం అతనికి సంబంధించిన ఆస్తులు జప్తు చేసుకున్నామని ఈడీ అధికారులు శనివారం ప్రకటించారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, శ్రీమంతులను రూ.200 కోట్ల మేర వంచించిన ఆరోపణలను రోషన్ ఎదుర్కొంటున్నాడు.

పర్యావరణ రక్షణకు భరోసా

రామనగర, న్యూస్‌టుడే : చెత్త నుంచి విద్యుత్తు ఉత్పాదనకు బిడది సమీపంలో సిద్ధం చేసిన విద్యుత్తు ఉత్పాదన కేంద్రం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని లేదని సంస్థ ప్రకటించింది. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పాటిస్తూ, పర్యావరణానికి ఎటువంటి హాని కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని రూఢీ చేసుకొన్న అనంతరమే ఇక్కడ విద్యుత్తు ఉత్పాదన ప్రారంభించామని కేపీటీసీఎల్ స్పష్టం చేసింది. వ్యర్థాలను శుద్ధి చేసిన అనంతరం ఆ నీటిని శుద్ధీకరణ చేసి, ఇతర అవసరాలను వినియోగించుకుంటున్నామని అధికారులు తెలిపారు.

కృషి మేళాకు విశేష స్పందన

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన కృషి మేళా విశేషంగా ఆకట్టుకుంది. కురుగోడు తాలూకా శ్రీనివాస క్యాంపునకు చెందిన పూజారాణి, సుధారాణి అనే మహిళలు అంజూర పండ్లతో రోల్స్, జామ్, చాకెట్లు తదితరాలను తయారీ చేసి ప్రదర్శనలో ఉంచారు. పలువురు ఆసక్తితో వివరాలు సేకరించి కొనుగోలు చేశారు. సిరుగుప్పకు చెందిన పురుషోత్తమ, సతీమణి తయారుచేసిన వివిధ రకాల ఊరగాయలు, చెళ్లగుర్కికి చెందిన మహిళలు వేరుసెనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, నూలుతో తయారీ చేసిన నూనెలను ప్రదర్శనలో ఉంచారు. సజ్జ, జొన్న, రాగి రొట్టెలను కూడా విక్రయించారు. ఇంట్లో రాగి, జొన్న ఇతర పిండ్ల తయారీకి యంత్రాలు, పొలాలకు రసాయన ఔషధాలు పిచికారీ చేసే యంత్రాలు, దుక్కిదున్నె యంత్రాలు తదితరాల్ని ప్రదర్శనలో ఉంచారు.


అంజూరుతో తయారీ చేసిన రోల్స్

రొట్టెల స్టాలు

దుక్కి దున్నే యంత్రాలు

రైతులతో మంత్రి చర్చలు

బెళగావి, న్యూస్‌టుడే : చెరకు సాగు రైతులకు టన్నుకు రూ.3300 ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని చక్కెర శాఖ మంత్రి శివానంద పాటిల్ తెలిపారు. బెళగావిలో ధర్నా చేస్తున్న చెరకు సాగుదారులు, రైతు సంఘం నాయకులను ఆయన శనివారం కలిసి చర్చించారు. ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల ప్రతిని వారికి అందించారు. 'నన్ను చంపుతానని బెదిరించి.. చివరికి ప్రభుత్వాన్ని బెదిరించారు. మీరు పదిరోజుల పాటు నన్ను బెదిరించి, పారిపోయేలా చేశారు. మీరంతా నా మనుషులు అనుకున్నాను. నన్ను చంపకుండా మీరు వదిలి పెట్టారు. అది నా పుణ్యం' అంటూ మర్మగర్భిత వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.600 కోట్లు విడుదల చేసిందని, మరో రూ.100 కోట్లు త్వరలో విడుదల చేయిస్తామని ప్రకటించారు. మద్దతు ధర ప్రకటించిన అనంతరం బెళగావిలోని బెడకిహాళలో ఉన్న వెంకటేశ్వర చక్కెర పరిశ్రమ టన్ను చెరకుకు అదనంగా రూ.50 చేర్చి ఇస్తామని ప్రకటించింది.

(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

భక్తిశ్రద్ధలతో ఆలయ వార్షికోత్సవం

కంప్లి, న్యూస్‌టుడే: స్థానిక హౌసింగ్ బోర్డు బసవేశ్వర నగర్‌లోని బన్ని మహంకాళి ఆలయ ప్రథమ వార్షికోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం అమ్మ వారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన చేశారు. ఆలయ ఆవరణలోని వినాయక, ఈశ్వర, బసవేశ్వర, నాగ దేవత విగ్రహాలకు పూజలు జరిగాయి. అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. శుక్రవారం వినాయక పూజ, కుంభాభిషేకం జరిగాయి. ఎమ్మెల్యే గణేశ్, ఆలయ సమితి అధ్యక్షుడు రామదాసు, చెన్నబసయ్య స్వామి, బి.రవి, విరుపాక్షి గౌడ, నిరంజన కుమార్, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వందేమాతరంతో ఒక్కటైన దేశం

కారటగి, న్యూస్‌టుడే: విద్యాభారతి కళాశాలలో భాజపా కారటగి మండల శాఖ శనివారం వందేమాతరం 150వ సంభ్రమాచరణ నిర్వహించింది. విశ్రాంత ఉపాధ్యాయుడు గురుబసప్ప అంగడి మొక్కకు నీరు పోసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ 1874లో రచించిన ఈ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. స్వాతంత్ర్య సమరంలో ఈ గీతం దేశ ప్రజలను ఒక్కటి చేసిందంటూ గీతాన్ని ఆలపించి అర్థాన్ని వివరించారు. భాజపా మండల శాఖ అధ్యక్షుడు మంజునాథ మస్కి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రత్న కుమారి, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు మౌనేశ్ దడేసుగూరు, ఇతర నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పిస్తాం

శంకుస్థాపన చేస్తున్న బోసురాజు, హంపయ్యనాయక్

సిరివార, (మాన్వి) : గ్రామీణ ప్రాంతాలకు కనీస సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, గ్రామాలు అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి ఎన్.ఎస్.బోసురాజు పేర్కొన్నారు. శనివారం సిరివార తాలూకా అత్తనూరు, సిరివార, కవితాళ తదితర ప్రాంతాల్లో చేపట్టనున్న రహదారులు, కాల్వలు, సముదాయ భవనాలు, ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే హంపయ్య నాయక్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లకుండా అన్ని సదుపాయలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మాన్వి, సిరివార తాలూకాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గఫూర్, చుక్కి శివకుమార్, పంచాయతీల అధ్యక్షులు, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

వారి ఆదర్శాలతోనే ముందడుగు

కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి సంఘం సభ్యులు శాంతి, రవికిరణ్, ఈరణ్ణ, మంజునాథ్ తదితరులు

బళ్లారి, న్యూస్‌టుడే: స్వాతంత్ర్య సమరయోధులు భగత్‌సింగ్, నేతాజీ జీవిత చరిత్ర, పోరాటాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. చదువులతో పాటు వ్యక్తిత్వ వికాసం చాలా ముఖ్యమని ఏఐడీఎస్‌వో కర్ణాటక రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యకారి సమితి సభ్యుడు రవికిరణ్ సూచించారు. ఏఐడీఎస్‌వో నేతృత్వంలో కురుగోడు తాలూకా దమ్మూరు వెంకావ ధూత మఠంలో శనివారం ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదరికం, నిరుద్యోగ సమస్య, విద్యా ప్రైవేటీకరణ, మహిళలపై దౌర్జన్యాలు తదితర ఘటనలు అరికట్టాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలు, కళాశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి నాణ్యమైన బోధన ఉండే విధంగా చూడాలన్నారు. విద్యార్థులు చరవాణికి దూరంగా ఉండాలని కోరారు. సమావేశంలో అధ్యక్షుడు ఈరణ్ణ, కార్యదర్శి కంబళి మంజునాథ్, సభ్యులు శాంతి, అనుపమా, సమీర్, తిప్పేస్వామి, కాంతేశ, సుహన్, రంజిత్, అర్జున్, హరీశ్, సుమిత్ర, అంకిత, శివ, వినోద్, మంజునాథ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

నేత్రపర్వంగా..కార్తికదీపోత్సవం

బాలాజీ క్యాంపులో కార్తికదీపోత్సవంలో భక్తులు

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: బాలాజీ క్యాంపులో వెలసిన లక్ష్మీ బాలాజీ పద్మావతి ఆలయంలో శనివారం కార్తికదీపోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను పుష్పాలతో అలంకరించి పూజించారు. సహస్రదీపాలంకరణ చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని కార్తికపురాణం పఠించారు. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వేములపల్లి రాధాప్రసాద్, క్యాంపువాసులు భక్తులు పాల్గొన్నారు.

కారటగి, న్యూస్‌టుడే: స్థానిక లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం కార్తిక పూజలు వైభవంగా జరిగాయి. ఉదయం అభిషేకం అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. మధ్యాహ్నం ప్రసాద వితరణ చేశారు. విద్యుత్తు దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. సాయంత్రం 13వ సంవత్సర కార్తిక దీపోత్సవం నిర్వహించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వైభవంగా మహాంతేశ్వరుడి రథోత్సవం



కరేగుడ్డ మహాంతేశ్వరుడి రథోత్సవం శనివారం సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సమక్షంలో కనుల పండువగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు భారీ ఎత్తున అన్నసంతర్పణ నిర్వహించారు. రథోత్సవానికి జిల్లాకు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు హాజరై మహాంతేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మఠాధిపతుల సాన్నిధ్యంలో రథోత్సవం నిర్వహించారు. **- న్యూస్‌టుడే, మాన్వి**

తగ్గుతున్న జలాలు..పెరుగుతున్న ఆశలు

● పడిపోయిన ఇన్‌ఫ్లో ● రబీకి కనీసం 90 టీ.ఎం.సి.లు అవసరం

తుంగభద్ర జలాశయం

బళ్లారి, న్యూస్‌టుడే: తుంగభద్ర జలాశయం ఆయకట్టు కింద రెండో పంట రబీకి నీటి విడుదలపై రైతుల్లో గందరగోళం నెలకొంది. తుంగభద్ర జలాశయానికి వస్తున్న వరదనీరు రోజు రోజుకు తగ్గుతోంది. మొదటి పంట ఖరీఫ్‌కు మరో 20 రోజులు నీటిని విడుదల చేస్తే జలాశయంలో కేవలం 68 లేకుంటే 70 టీ.ఎం.సిల నీరు మాత్రమే నిల్వ ఉంటుంది. దీనికి తోడు పైభాగంలో వర్షాలు పడి ఇన్‌ఫ్లో ద్వారా మరో 15 నుంచి 20 టీ.ఎం.సి.ల వరదనీరు చేరితే రెండో పంటకు నీటిని విడుదల చేయడానికి అనుకూలంగా ఉంటుందని నీటిపారుదల నిపుణుల మాట.

ఈ ఏడాది 157టీ.ఎం.సిల నీరు చేరుతుందని అంచనా

తుంగభద్ర జలాశయంలో మొత్తం 232 టీ.ఎం.సిల నీరు చేరుతుందని అంచనా. ఇందులో 212 టీ.ఎం.సిలు తాగు, సాగునీటికి వినియోగం, 18 టీ.ఎం.సిలు ఆవిరి అవుతున్నట్లు అంచనాతో ఇరు రాష్ట్రాలకు లెక్కలు వేశారు. కర్ణాటకకు 138.990టీ.ఎం.సిలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 66.500 టీ.ఎం.సి. నీరు కేటాయించారు. గతంలో 19వ గేటు కొట్టుకొని పోవడంతో పాటు మిగిలిన 32 క్రస్ట్‌గేట్లు బలహీన పడటంతో కేవలం 80.టీ.ఎం.సిల మాత్రమే నిల్వ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ ఏడాది మొత్తం 157టీ.ఎం.సిల వరదనీరు చేరుతుందని తుంగభద్ర జలాశయం సలహా సమితి సమావేశంలో ఇంజినీర్లు లెక్క వేశారు. దీని ప్రకారం ఇంకా కర్ణాటక 39.831టీ.ఎం.సిలు, ఆంధ్రప్రదేశ్ 23.438టీ.ఎం.సిలు తెలంగాణ 4.821 టీ.ఎం.సిలు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం నీరు రబీకి సరిపోవడం కష్టమేనన్నది నిపుణుల అభిప్రాయం.

మొదటి పంటకు ఇంకా 10 టీ.ఎం.సిలు కావాలి

తుంగభద్ర జలాశయం ఆయకట్టు ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు ఈ నెల చివరి వరకు నీటిని విడుదల చేయడానికి మరో 8 నుంచి 10.టీ.ఎం.సిలు అవసరమవుతాయి. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 78.637 టీ.ఎం.సి.లు మాత్రమే నిల్వ ఉన్నాయి. డిసెంబరు మొదటి నుంచి రెండో పంటకు నీటిని విడుదల చేస్తే మార్చి చివరి వరకు ప్రతి రోజు 6 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేసినా.. కనీసం 80 టీ.ఎం.సి.లు కావాలి. తుంగభద్ర జలాశయానికి ఉన్న 33 క్రస్ట్ గేట్లు బలహీనపడ్డాయి. మొత్తం గేట్లను మార్చాలని ఇంజినీరింగ్ నిపుణుడు కన్నయ్యనాయుడు ఇప్పటికే టీ.బి.బోర్డు అధికారులకు నివేదిక అందజేశారు.

ఆర్టీసీ బస్సు సేవల్లో అంతరాయం

హొసపేటె, న్యూస్‌టుడే: కూడ్లిగిలో ఆదివారం ముఖ్యమంత్రి కార్యక్రమం నేపథ్యంలో హొసపేటె ఆర్టీసీ విభాగం నుంచి రవాణా బస్సు సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని విభాగం నియంత్రణాధికారి రాజేశ్ ఉద్దార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఇక్కడి నుంచి 40 శాతం బస్సులను కార్యకర్తల తరలింపునకు వినియోగిస్తున్నారు. ఈ అంతరాయానికి ప్రయాణికులు సహకరించాలని ఆయన కోరారు. సోమవారం నుంచి యథావిధిగా బస్సుల రాకపోకలు కొనసాగుతాయన్నారు.

పంట పరిహారం ఇవ్వాలని వినతి

బళ్లారి, న్యూస్‌టుడే: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వరి, మొక్కజొన్న, పత్తి, మిరప తదితర పంటలకు నష్టం వాటిల్లింది. అధికారులు సర్వే నిర్వహించి, నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తమగౌడ నేతృత్వంలో వ్యవసాయశాఖ మంత్రి చలువరాయస్వామికి వినతిపత్రం అందజేసి సమస్యలను వివరించారు. తుంగభద్ర జలాశయం నుంచి రెండో పంటకు నీటిని విడుదల చేయాలి. యూరియా తదితర ఎరువులు కొరత లేకుండా చూడాలని మంత్రిని కోరారు.

వ్యవసాయానికే ప్రభుత్వ ప్రాధాన్యం

మాట్లాడుతున్న మంత్రి చలువరాయ స్వామి, వేదికపై ప్రజాప్రతినిధులు తుకారామ్, భరత్‌రెడ్డి

కృషిక సమాజ సంఘ భవనం ప్రారంభం

బళ్లారి, న్యూస్‌టుడే: వ్యవసాయ శాఖ ద్వారా రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి కృషిక (వ్యవసాయ) సమాజ సంఘం ఓ వంతెనగా పనిచేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి ఎన్.చలువరాయస్వామి తెలిపారు. శనివారం జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయం సమీపంలో కృషి సమాజ సంఘం నిర్మించిన కృషిక సమాజం నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. బళ్లారి నగరంలో కృషిక సమాజ సంఘం అభివృద్ధికి కేంద్ర మంత్రి బసవరాజేశ్వరి శ్రమించారు. ఈ భవనానికి బసవరాజేశ్వరి పేరు పెట్టాలన్నారు. లోక్‌సభ సభ్యుడు ఇ.తుకారామ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ, సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి ఒక్కొక్క కేంద్రానికి రూ.2లక్షలు ఎంపీ నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తున్నారని వివరించారు. మామ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో తాను హొసపేటెలో చక్కెర కర్మాగారం నిర్మించ తలపెట్టామన్నారు. త్వరలో సీఎం చేతుల మీదుగా భూమి పూజ చేయిస్తామన్నారు. సమావేశంలో పలువురు ఆదర్శ రైతులు, కృషిక సమాజ సంఘం సభ్యులను సన్మానించారు. సమావేశంలో మండలి అధ్యక్షుడు ముండరగి నాగరాజ్, కృషిక సమాజ సంఘం అధ్యక్షుడు పి.గాదెప్ప, చిదానందప్ప, విశాలాక్షి, కుమారస్వామి, సురేశ్, సోమసుందర్, మంజునాథ్, కార్పొరేటర్లు, రైతులు పాల్గొన్నారు.

హాజరైన రైతులు, మహిళ రైతులు

దాడుల నివారణకు అవగాహన కల్పించాలి

సమావేశానికి హాజరైన అధికారులు, దళిత గిరిజన సంఘం సభ్యులు

బళ్లారి, న్యూస్‌టుడే: దళిత సమాజ ప్రజలపై దాడుల నిరోధక చట్టం, శిక్ష గురించి జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా దాడులను నివారించడానికి అనుకూలంగా ఉంటుందని జిల్లా పాలనాధికారి నాగేంద్రప్రసాద్ అధికారులకు సూచించారు. జిల్లా పాలనాధికారి కార్యాలయంలో దళితులపై దాడుల నివారణపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. దళితలపై దాడుల నిరోధక చట్టాన్ని చాలా దుర్వినియోగం చేసుకుంటున్నారు. దీని కారణంగా నిజమైన కేసులకు న్యాయం జరగడం లేదని విచారం వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురైన వారికి శరీరకంగా, మానసికంగా ఆత్మవిశ్వాసం కల్పించాలి. ఎస్‌సీఎస్‌పీ, టి.ఎస్.పి నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని అధికారులకు గట్టిగా సూచించారు. 2025 జనవరి నుంచి ఆగస్టు 31వరకు 18 కేసుల్లో 26 మంది బాధితులకు మొత్తం రూ.22,75,000 పరిహారం మంజూరు చేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి చిదానందప్ప వివరించారు. గత మూడు నెలల్లో బి-రిపోర్ట్ కేసులు నమోదు కాలేదన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో మహమ్మద్ హ్యారీస్ సుమైర్, ఎస్పీ నవీన్‌కుమార్, జడ్పీ ఉప కార్యదర్శి శశికాంత్ శివపురే, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

త్రోబాల్ పోటీలకు మర్లానహళ్లి జట్టు

క్రీడాకారులతో ఉపాధ్యాయులు

కారటగి, న్యూస్‌టుడే: తాలూకా మర్లానహళ్లి స్వామి వివేకానంద పాఠశాల విద్యార్థులు త్రోబాల్ క్రీడలో రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు. విజయనగర పునీత్ రాజకుమార్ క్రీడా మైదానంలో జరిగిన కలబురగి విభాగ బాలుర త్రోబాల్ క్రీడలో ఈ పాఠశాల జట్టు ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర పోటీలకు అర్హత సాధించింది. విద్యా సంస్థ అధ్యక్షుడు ఎం.సుబ్బారావు, కార్యదర్శి భూమిక, ఉపాధ్యాయులు శనివారం పాఠశాలలో క్రీడాకారులను అభినందించారు.

డీకే సీఎం కావాలని పూజలు

యాగం చేస్తున్న జేఎస్ దంపతులు

బళ్లారి, న్యూస్‌టుడే: కె.పి.సి.సి అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని బళ్లారి బుడా అధ్యక్షుడు, ఆయన అప్పుడు జె.ఎస్.ఆంజనేయులు, బళ్లారి తాలూకా తాళూరు రహదారి బాలాజీనగర్ క్యాంపులోని అమృతేశ్వర దేవస్థానంలో 'రాజ శ్యామల యాగం' ప్రారంభించారు. ఈ యాగం రెండు రోజులు పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కోసం శ్రమిస్తున్నామన్నారు.

ఆలయాభివృద్ధికి రూ.96,434 విరాళం

కౌతాళం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద నరసింహ స్వామి ఆలయాభివృద్ధికి రూ.96,432 వేలు విరాళంగా అందజేశారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా మాన్వి తాలూకా పోతనహాల్ గ్రామానికి చెందిన ఆర్.సచిన్ శనివారం దర్శనానికి వచ్చారు. రూ.96,434 వేలను ఆలయ అధికారులకు అందజేశారు. అర్చకులు దాతకు స్వామివారి శేషవస్త్రం, లడ్డూ అందించారు. కార్యక్రమంలో ప్రధానార్చకుడు ఈరప్ప స్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బస్సు ఢీకొని ఒకరి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధనుంజయ

లింగసుగూరు, (మాన్వి) : కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం కనక జయంతి సందర్భంగా పాఠశాలలకు సెలవు కావటంతో ఇద్దరు బాలలు స్థానిక బస్టాండ్‌కు వచ్చారు. గంగావతి నుంచి యాదగిరికి వెళుతున్న బస్సు సిద్ధరామ (11), ధనంజయ్(8)లను ఢీకొనింది. ఈ ప్రమాదంలో సిద్ధరామ అక్కడికక్కడే మృతి చెందాడు. ధనంజయ్ రెండు చేతులూ నుజ్జయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడుని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆర్టీసీ బస్సు చోదకుడు కళకప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పరికరాల వితరణకు దరఖాస్తులు

హొసపేటె, న్యూస్‌టుడే: కర్ణాటక నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి నుంచి జిల్లాలోని కార్మికులకు భద్రత కిట్ల (సేఫ్టీకిట్లు) వితరణకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించామని అధికారి సూర్యప్ప డొంబరమత్తూర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్మిక శాఖలో పేర్లను నమోదు చేసుకున్న నిర్మాణరంగం కార్మికులు, ఎలక్ట్రిషియన్లు, వెల్డర్, కార్పెంటర్, ప్లంబర్ కార్మికులు దరఖాస్తులు సమర్పించేందుకు అర్హులు. జిల్లాకు మొత్తం 4475 కిట్లు సరఫరా కాగా, సీనియారిటీ ఆధారంగా వాటిని వితరణ చేస్తామని తెలిపారు. ఈనెల 25లోగా దరఖాస్తులను సమర్పించాలని ఆయన కోరారు.

తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

8-11-2025 (ఉ॥ 8 గంటలకు)	ప్రస్తుతం	గత సంవత్సరం
నీటిమట్టం (అడుగుల్లో)	1625.65	1631.97
ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	1,152	9,051
అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో)	8,577	10,047
నీటి నిల్వ (టి.ఎం.సి)	78.637	101.656
గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు)	వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు	

సమసమాజ స్థాపనే కనకదాసు ధ్యేయం

చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న వ్యాస రాజ భజన మండలి సభ్యులు

మాట్లాడుతున్న ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి

విగ్రహానికి పూలమాల వేస్తున్న డీసీ, ఎస్పీ తదితరులు

సింధనూరు తహసీల్దారు కార్యాలయంలో కనకదాసుకు పూజలు

భక్తిశ్రద్ధలతో కనకదాసు జయంతి

బళ్లారి, న్యూస్‌టుడే: కనకదాసు మహాభక్తుడు..ఆయన కీర్తనల్లోని ప్రతి పదానికి ఒక ప్రాణం పోసే విలువ ఉందని స్థానిక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక డా.జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన కనకదాస జయంతిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కనకదాసు విగ్రహానికి మంత్రి చలువరాయస్వామి, లోక్‌సభ సభ్యుడు ఇ.తుకారామ్, ఎమ్మెల్యే నారాభరత్‌రెడ్డి, డీసీ, ఎస్పీ, జడ్పీ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించి, ఊరేగింపును ప్రారంభించారు.

హొసపేటె: జయంత్యుత్సవంలో డీసీ కవితా మన్నికేరి, కురుబ సమాజం ప్రముఖులు

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: దాసవరేణ్యుల్లో శ్రేష్ఠ దాసులు కనకదాసులని శారద విద్యాపీఠం ప్రధానాచార్యురాలు కవిత పేర్కొన్నారు.

గంగావతి: సమసమాజ స్థాపన దాసవరేణ్యులు కనకదాస ఆశయమని కొప్పళ శాసనసభ్యుడు రాఘవేంద్ర అన్నారు.

గంగావతిలో:
కనకదాస కూడలిలో ఆయన విగ్రహానికి గంగావతి శాసనసభ్యుడు గాలి జనార్దన్‌రెడ్డి పుష్పార్చన చేశారు.

కంప్లిలో ఘనంగా...

కంప్లి, న్యూస్‌టుడే: కంప్లి కనకదాస హాలుమత సముదాయ అధ్యక్షుడు గౌద్రు దిండి మహర్షి, ఉపన్యాసకుడు కుమార్ కనకదాస జీవితం గురించి మాట్లాడారు.

కారటగిలో: స్థానిక కనకదాస కూడలిలో జయంతిని ఘనంగా నిర్వహించారు. పురసభ, తహసీల్దార్, అగ్నిమాపక శాఖ కార్యాలయాల్లోనూ ఆచరించారు.

సిరుగుప్ప, న్యూస్‌టుడే: మహనీయుల సందేశం అందరికీ ఆదర్శం అని శాసనసభ్యుడు బి.ఎం.నాగరాజు పేర్కొన్నారు.

హొసపేటె, న్యూస్‌టుడే: అన్నీ వర్గాలూ ఇష్టపడే కీర్తనకారుల్లో కనకదాస ప్రథముడని జిల్లా పాలనాధికారి కవితా మన్నికేరి అన్నారు.

సింధనూరు, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే బాదర్లి, మాజీ మంత్రి నాడగౌడ, మాజీ ఎంపీ కె.విరుపాక్షప్ప, తహసీల్దారు అరుణ్ దేశాయ్ తదితరులు పాల్గొని కనకదాస చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.


గంగావతిలో నిర్వహించిన జయంత్యుత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

మాన్వి, న్యూస్‌టుడే : కనకదాస జయంత్యుత్సవాన్ని మాన్వి, సిరివార, లింగసుగూరు తాలూకాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే హంపయ్యనాయక్ కనకదాస చిత్ర పటానికి పూజలు చేశారు.

ఊరేగింపులో పాల్గొన్న సముదాయం ప్రజలు

కంప్లి: జయంతిలో పాల్గొన్న హాలు మత సముదాయం

మాన్వి: ఊరేగింపులో హంపయ్యనాయక్, తదితరులు

సిరివారలో నివాళులర్పిస్తున్న ప్రముఖులు

కలసి ఉందాం కలసి నడుద్దాం కలలు నిజం చేసుకుందాం

కమ్మవారి కార్తీకమాస వనభోజన ఆహ్వానం

ప్రియమైన కమ్మ సోదర, సోదరీమణులారా, సంబరాన్ని తలపించే వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని తేది: 09-11-2025 ఆదివారం ఉదయం 09-00 గం॥లకు కమ్మవారి కళ్యాణ మండపం, బళ్ళారి రోడ్, సిరుగుప్పలో జరుపుటకు నిశ్చయించినందున తామెల్లరు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసి రోజంతా జరిగే పండుగ సంబరాలలో పాల్గొనవలసినదిగా ఆహ్వానిస్తున్నాం. యాంత్రిక జనజీవనాన్ని మైమరపించే వినోద కార్యక్రమాలతో మిమ్మలనందరిని అలరించి వినూత్నరీతిలో జరిగే వన మహోత్సవములో అందరూ కలసి ఆనందంగా గడపాలనేదే మా ఆకాంక్ష. ఈ సంబరానికి ఇదే మా స్వాగతం సుస్వాగతం.
కమ్మవారి కమ్మనైన మధురమైన, రుచికరమైన విందులతో అందరిని సంతుష్టులను చేయడమే మా లక్ష్యం.

కార్యక్రమాలు
ఉదయం 09-00 గం॥లకు పూజా కార్యక్రమం.
ఉదయం 09-30 గం నుండి 10-30 ని॥ల వరకు లలితా సహస్రనామ పఠనం
ఉదయం 11-00 గం నుండి విద్యార్థి వేతన (స్కాలర్‌షిప్) వితరణ కార్యక్రమం
విందు: ఉదయం 11-30 గం॥ల నుండి
అధ్యక్షులు: 8748889990 మేనేజర్: 8431532749

ఇట్లు తమ ఆగమనాభిలాషులు
అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు
సిరుగుప్ప తాలూకా కమ్మవారి సంఘం, సిరుగుప్ప
కమ్మవారి సంఘం వాట్సప్ నెం: 9141023459

(c) eenadu

శివాలయంలో పురాతన శాసనం

మైసూరు, న్యూస్‌టుడే : మైసూరు శివార్లలోని మహాలింగేశ్వర ఆలయంలో 1076 ఏళ్ల కిందట కన్నడ భాష, లిపిలో ఉన్న ఒక శాసనాన్ని గుర్తించారు. గంగె రాజుల పాలనలో ఇమ్మడి బూతుగన ఈ శాసనాన్ని ఆలయం గోడకు ఒకవైపు ఒరిగించి ఉంచినట్లు ఆలస్యంగా గుర్తించామని కన్నడ అత్యున్నత అధ్యయన కేంద్రం ప్రణాళిక సంచాలకుడు ఆచార్య ఎన్ఎం తళవార్ తెలిపారు. మహాలింగేశ్వర ఆలయాన్ని 300 ఏళ్ల కిందట నిర్మించారని భావిస్తూ వస్తుండగా, ఈ శాసనంలోని అంశాల ప్రకారం వెయ్యేళ్ల కిందటే నిర్మించినట్లు తేటతెల్లమైందని శాఖల అధికారులు ఆచార్య శైలేంద్ర మోహన్, ఆర్ మరిస్వామి తెలిపారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబికేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

PLOT FOR SALE

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

2454 sft plot is on sale in Kranthi nagar society layout, Sarjapur. Genuine buyers can contact: 79896 97569.

JOBS

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్‌క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆ 98491 22077.

HYD లోని అమ్మాయిల అనాధాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత బో||వసతి. చదువు: డిగ్రీ 6301328519

అమరావతికి చుట్టుపక్కల సిఆర్‌డిఏ అనుమతులతో విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ & అపార్ట్మెంట్స్ సేల్ చేయుటకు మార్కెటింగ్ టీం లీడర్స్, ఏజెంట్స్ కావలెను. 98859 26888: 79814 15262.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆ 9848782131 Nov25-Dec5

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.

బళ్ళారి : 9121167525

బెంగుళూరు : 9121167527

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

నాణ్యంగా మాన్యతా నడవా

ముంపు ముప్పు తప్పించే చర్యలు

వర్షమొస్తే తరచుగా ముంపునకు ఈ మాన్యతా టెక్ పార్కుకు ఇక్కట్లు తప్పించే ప్రయత్నం

నీట మునిగే బెంగళూరు ఐటీ, బీటీ వాడలకు సమస్య తప్పించడానికి సర్కారు మునిగాళ్లపై నిలిచింది. ప్రతి సంవత్సరం వానాకాలంలో తలెత్తే ఈ సమస్య అంతర్జాతీయంగా చెడ్డపేరు తెస్తున్న క్రమంలో సర్కారు ప్రత్యేక ప్రణాళికతో ముందడుగు వేసి.. ఏడాదిలోగా సమస్య పరిష్కారానికి సిద్ధమైంది.

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : చిన్న వానొచ్చినా ముంపునకు గురవుతున్న బెంగళూరు నగర ఐటీ కేంద్రం.. మాన్యతా టెక్ పార్కు ప్రాంతాన్ని ఒడ్డున పడేసేందుకు సర్కారు ప్రణాళిక రూపొందించింది. వాననీటి ముంపు నుంచి రక్షించేందు గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేసింది. వచ్చే ఏడాది మే నెల నాటికి ఆ ప్రదేశాన్ని వాననీటి ముంపు నుంచి విముక్తి కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఆ టెక్‌పార్క్ పక్కనే పెద్ద రాజకాలువ ఉంది. హెబ్బాళ చెరువు నిండితే ఆ కాలువ పొంగి ప్రవహించి, ముంపు ముప్పు సృష్టిస్తోంది. కిలోమీటర్ల పొడవు కలిగిన రాజకాలువ వెడల్పు చేసి, పూడిక తొలగించి, ఇరువైపులా వాననీటి ప్రవాహ నియంత్రణ గోడలను నిర్మించనున్నారు. దీని కోసం రూ. 150 కోట్ల వ్యయంతో ప్రత్యేక పథకాన్ని సిద్ధం చేసినట్లు జీబీఏ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల మంత్రి కృష్ణబైరే గౌడతో బెంగళూరు ఉత్తర నగర పాలికె ఉన్నతాధికారులు చర్చించి, పనులకు ముందడుగు వేశారు. 'మాన్యతా' చుట్టుపక్కల లెక్కలేనన్ని ఐటీ సంస్థలున్నాయి. వాటిలో విధులకు వెళ్లే వారంతా నీటిలో నడచివెళ్లలేక.. సామాజిక మాధ్యమాల్లో సమస్య తీవ్రతను ప్రతిబింబించే పోస్టులతో సందడి చేయడం అధికారులకు తలబొప్పి కట్టిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇదొక పెద్ద ప్రచార వ్యవహారంగా మారుతోంది. సమాధానం చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం పడే అగచాట్లు వర్ణనాతీతం. జీబీఏ ఏర్పడిన తరువాత మాన్యతా టెక్‌పార్కు ముంపుపై ఎక్కువగా దృష్టి సారించినట్లు వివరించిన అధికారులు. . రాజకాలువ విస్తరణ పనులకు ప్రాధాన్యమిస్తున్నారు.

రాజకాలువల్లో పూడిక తొలగింపు ప్రక్రియ వేగవంతానికి చర్యలు

జల..జల..పారే సెలయెరులా!

చెరువులు నింపడానికి నిర్మించిన జాక్‌వెల్

హొసపేటె, న్యూస్‌టుడే: కూడ్లిగి.. కరవుకు చిరునామా.. విజయనగర జిల్లాలోనే అతి తక్కువ వర్షాలు కురిసే తాలూకా ఇది. ఇకపై ఆ అప్రతిష్ఠను చెరిపేసేలా జలసవ్వడి వినిపించనుంది. కరవు ఛాయల నుంచి కూడ్లిగి తాలూకాకు విముక్తి కలగనుంది. ఈ తాలూకాలోని 74 చెరువులను నింపే బృహత్ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అతి తక్కువ వర్షాలు కురిసే ప్రాంతాల్లో చెళ్లకెరె తాలూకా నాయకనహట్టి ప్రథమ స్థానంలో ఉంది. ఈ తాలూకా సరిహద్దుల్లో ఉన్న విజయనగర జిల్లా కూడ్లిగిలో కూడా వరుణుడి కృపాకటాక్షం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో తాలూకాలోని చెరువులు ఎల్లప్పుడూ ఇంకిపోయినట్లు, ఎండిపోయినట్లు కనిపిస్తుంటాయి. ఎంత తవ్వినా భూగర్భ జలాల జాడ కనిపించదు. నీటి కోసం విలవిల్లాడే కూడ్లిగిని ఆదుకోవాలని 2021లో అప్పటి ఎమ్మెల్యే ఎన్.వై.గోపాలకృష్ణ 74 చెరువులు నింపే భారీ పథకానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ. 740 కోట్లకు ప్రభుత్వం నుంచి ఆమోదం పొందారు. గంగమ్మను స్వాగతించడానికి కూడ్లిగి ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. వర్షాకాలంలో రాజవాళ వద్ద తుంగభద్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో ఎత్తిపోతల ద్వారా నీటిని తోడుకుని కూడ్లిగి తాలూకాలోని చెరువులను నింపుతారు. దీనికోసం నదీ వద్ద భారీ యంత్రాలతో జాక్‌వెల్ నిర్మించారు. గొట్టాలు వేసే పనులు తుది దశకు చేరుకున్నాయి. కరవు నేల కూడ్లిగి ఇకపై సస్యశ్యామలంగా మారనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గొట్టాలు వేసే తుది దశ పనులను పరిశీలిస్తున్న కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్

యువకుడి వంచనతో.. ప్రాణాలొదిలిన ప్రేయసి

హావేరి, న్యూస్‌టుడే : ప్రేమించి, వివాహం చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు తనను వంచించాడని ఆరోపిస్తూ సింధూరి పరణ్ణనవర్ (25) అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు బ్యాడగి తాలూకా శంక్రిపుర నివాసి. రాణెబెన్నూరు తాలూకా కుదరిహాళ గ్రామానికి చెందిన శరత్ నీలప్పనవర వివాహం చేసుకుంటానని నమ్మించి, తన శారీరక వాంఛలు తీర్చుకుని ఇప్పుడు వివాహం చేసుకునేందుకు నిరాకరించాడని ఆమె కటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి సంబంధించి న్యాయ పంచాయితీ ఇటీవలే నిర్వహించారట. పంచాయతీలో వివాహం చేసుకునేందుకు అంగీకరించి, మళ్లీ శరత్‌ప్లేటు ఫిరాయించడంతో ఆమె ఆవేదనకు లోనయ్యింది. తన 'ఆరోగ్య పరిస్థితీ' భయపెట్టడంతో ఆత్మహత్య చేసుకుందని సమాచారం. కుదరిహాళ గ్రామంలో శరత్ నివాసం ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. రాణెబెన్నూరు గ్రామీణ ఠాణా పోలీసులు అక్కడకు వచ్చి సింధు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

గుంతల మాటేంటి మహాప్రభూ!

భాజపా వినూత్న నిరసన

గుంత వద్ద ధర్నా చేస్తున్న భాజపా నేతలు, కార్యకర్తలు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఉద్యాన నగరిలో రహదారులపై గుంతల్ని పూడ్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్ష నాయకుడు ఆర్ అశోక్ ఎద్దేవా చేశారు. రహదారులపై గుంతల్ని పూడ్చేందుకు గత ఎనిమిది వారాల్లో రూ. 1800 కోట్లు ఖర్చు చేశామని ప్రకటించుకున్న ప్రభుత్వం దానికి లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు. పలు ప్రధాన రహదారుల్లో గుంతలు అలాగే ఉన్నాయని గుర్తు చేశారు. గోవిందరాజనగర నియోజకవర్గంలో రహదారులపై పడిన భారీ గుంతల వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి శనివారం నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల మరమ్మతు చేసిన గుంతలు వర్షం నీటికి కొట్టుకుపోయాయని చెప్పారు. రహదారి గుంతల బారిన పడి మరణించిన బాధితులకు ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారాన్ని విడుదల చేయలేదన్నారు. కర్ణాటక ఉగ్రవాదులకు స్వర్గంగా మారిందని, అక్కడ ఖైదీలు భయం లేకుండా చరవాణులు వినియోగిస్తున్నారని ఆరోపించారు. చెత్త సమస్యను పరిష్కరించడంలోనూ ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసిందని దుయ్యబట్టారు. అన్ని జిల్లాలలో నేరాలు ఎక్కువ అయ్యాయని, చెరకు రైతుల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వానికి సమయమే లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి డాక్టర్ అశ్వత్థ నారాయణ, మాజీ కార్పొరేటర్ కె ఉమేశ్ శెట్టి, స్థానిక భాజపా కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అట్టముక్కను ప్రదర్శిస్తూ మాట్లాడుతున్న విపక్ష నేత అశోక్

ఏనుగుపై తేనెటీగల దాడి

గుండ్లుపేటలో జనం పరుగులు

చామరాజనగర, న్యూస్‌టుడే : నాగరహొళె అభయారణ్య చుట్టుపక్కల మనిషి మాంసం రుచి మరిగిన పులిని బంధించేందుకు తీసుకువచ్చిన పెంపుడు ఏనుగు 'పార్థసారథి'పై తేనెటీగలు దాడి చేశాయి. దాడి నుంచి తప్పించుకునేందుకు ఏనుగు అదుపుతప్పి గుండ్లుపేట పట్టణంలోకి పరుగు తీసింది. స్థానిక బస్టాండ్ ఆవరణకు రావడంతో అక్కడ ఉన్న వాహనదారులు, ప్రయాణికులు తలోదిక్కుకు పరారయ్యారు. దాన్ని వెంబడించుకుంటూ వచ్చిన అటవీశాఖ సిబ్బంది ధైర్యం చేసి ఏనుగు వద్దకు వెళ్లి దానికి సపర్యలు చేశారు. ఏనుగుకు శుక్రవారం సాయంత్రం నీరు తాగించేందుకు తీసుకువచ్చినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుందని ఏసీఎఫ్ సురేశ్ తెలిపారు.

ఆ కారులో తుపాకీ ఎవరిది?

చామరాజనగర, న్యూస్‌టుడే : బండీపుర పులి సంరక్షిత అటవీ విభాగంలో అపరిచిత వ్యక్తి తన కారును (కేఏ 42 ఎన్ 4696) నిలిపి పరారయ్యాడు. సొళ్లకట్టె సమీపాన ఉన్న ఆ కారును అటవీ సిబ్బంది చూసి అధికారులకు సమాచారం అందించారు. అందులో ఒక తుపాకీ, ఒక ఐ ఫోన్ ఉందని గుర్తించారు. కారు, తుపాకీ, ఐ ఫోన్ జప్తు చేసుకుని న్యాయస్థానానికి నివేదిక అందించామని బండీపుర ఆర్ఎఫ్ఓ మహాదేవయ్య శనివారం ఇక్కడ వివరించారు. అటవీశాఖ సిబ్బందితో కలిసి కారు యజమానికి గుర్తించేందుకు బండీపుర ఠాణా పోలీసులు తెలిపారు.

పండ్ల తోట.. లాభాల మూట!

ఉద్యానవన ప్రదర్శనకు ఆదరణ

కుండీల్లోనే చక్కగా ఎదిగే గులాబీ మొక్కలు

నోరూరించే అంజూర పండ్లు

బెంగళూరు (యలహంక), న్యూస్‌టుడే : బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జీకేవీకే ప్రాంగణంలో నాలుగు రోజులు నుంచి కొనసాగుతున్న 11వ భారతీయ ఉద్యానవనాల ప్రదర్శన శనివారం కొనసాగింది. ఈ వేదిక గురువారం ప్రారంభం కాగా.. ఆదివారంతో ముగుస్తుంది. దేశ, విదేశాల నుంచి 700 మంది పరిశోధన విద్యార్థులతో పాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉద్యానవనాల పంటల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు వెయ్యికి పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. వాటితో పాటు బెంగళూరు, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పరిశోధన సంస్థలు అభివృద్ధి చేసిన గులాబీ, బంతి, జీడిమామిడి, అంజూర, చింతకాయ, తమలపాకు, జామ, సపోట తదితరాల ప్రత్యేకతలను ఇక్కడ తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. వాణిజ్యపరంగా ఉపకరించే కొబ్బరి, అరటి పండ్ల ఉత్పత్తిలో పెను విప్లవం సృష్టించే అంశాలకూ ఇక్కడ చోటిచ్చారు. కొబ్బరితో బెల్లం తయారీ విధానాన్ని తుమకూరు జిల్లా నుంచి వచ్చిన రైతులు, విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. కొబ్బరి పంటకు తుమకూరు జిల్లా పేరొందిన విషయం తెలిసిందే. ఇలా కొబ్బరి బెల్లం తయారు చేయాలని ఉబలాటపడే రైతులకు కాసరగూడులో శిక్షణనిస్తామని ప్రదర్శన నిర్వాహకులు తెలిపారు.

వ్యవసాయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పండ్లు కూరగాయలు

శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన అలంకార పుష్పాలను విడుదల చేస్తున్న ఉద్యానవనాల పరిశోధన విభాగ ప్రముఖులు

లారీ తాకిడికి కూలినగోడ

ఓ చిన్నారి దుర్మరణం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : సిమెంట్ మిక్చర్ లారీ విద్యుత్తు తీగలకు తగిలి ఇంటి ప్రహరీని ఢీకొన్న ఘటనలో కుందలహళ్లి కాలనీ నివాసులు సిద్ధప్ప, లావణ్య దంపతుల కుమారుడు ప్రణవ్ (18 నెలలు) దుర్మరణం చెందిన ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి హెచ్ఏఎల్ పోలీసుఠాణా పరిధిలో విషాదం నింపింది. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద సిమెంట్ పనులు కొనసాగుతుండగా.. అక్కడికొచ్చిన లారీకి విద్యుత్తు తీగలు తగిలాయి. ఆ విషయాన్ని గమనించని లారీ డ్రైవర్ వాహనాన్ని వేగంగా ముందుకు నడిపి ఓ గోడను ఢీకొట్టాడు. ఆ గోడ నిలువునా కూలి.. పక్కనే ఆడుకుంటున్న బాలుడిపై పడటంతో అక్కడిక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

నల్లబజారులో పేదల రాగులు

దావణగెరె, న్యూస్‌టుడే : చౌకధరల డిపోల ద్వారా పేదలకు ఇవ్వవలసిన రాగులు నల్లబజారులో తరలి వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దావణగెరె లేఅవుట్ ఠాణా పోలీసులు కార్యాచరణ నిర్వహించి శనివారం ఇర్షాద్ అలి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుంచి 3,770 కిలోల రాగులు, ఒక టెంపో జప్తు చేసుకుని విచారణ చేపట్టారు.

గణనాథుడి సేవలో న్యాయమూర్తులు

జస్టిస్ జోషి దంపతులకు జ్ఞాపిక అందజేస్తున్న ఏఈవో రవీంద్రబాబు

కాణిపాకం, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోషి, జస్టిస్ కృష్ణకుమార్, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్‌కుమార్ వేర్వేరుగా శనివారం దర్శించుకున్నారు. ఏఈవో రవీంద్రబాబు, అర్చకులు రాజగోపురం వద్ద వారికి స్వాగతం పలికారు. మూలమూర్తి దర్శన అనంతరం వారికి స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. పండితులు వేదాశీర్వచనం చేశారు. సూపరింటెండెంట్ వాసు, ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, చిట్టిబాబు, చిత్తూరు న్యాయస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

'సిద్ధు జోలికి వెళితే.. కాంగ్రెస్ పని ఖతం'

కోలారు, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోలికి వెళితే కర్ణాటకలో కాంగ్రెస్ పని ఖతం అని భాజపా నాయకుడు, మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్ వ్యాఖ్యానించారు. కోలారులో కనకదాస జయంతి కార్యక్రమంలో ఆయన శనివారం మాట్లాడారు. సిద్ధు కేవలం అహిందకు, కురుబ సమాజానికి మాత్రమే నాయకుడు కాదని పేర్కొన్నారు. తాను భాజపాలో ఉన్నప్పటికీ సిద్ధరామయ్యకు అభిమానినేనని చెప్పారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పిస్తే పాతిక లక్షల మంది కురుబ సముదాయం ప్రతినిధులతో కలిసి దిల్లీలో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తున్న సిద్ధరామయ్యను పదవీచ్యుడు చేయడం అధికార పార్టీకి ఆత్మహత్య సదృశ్యమని పేర్కొన్నారు. భాజపా నాయకుడు సిద్ధరామయ్య తరపున బ్యాటింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది.

రోడ్డుప్రమాదంలో విద్యార్థులకు గాయాలు

చిక్కమగళూరు, న్యూస్‌టుడే : శృంగేరి తాలూకా కావడి సమీపాన సంభవించిన రోడ్డు ప్రమాదంలో 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం మణిపాల ఆసుపత్రికి తరలించారు. చిత్రదుర్గ నుంచి ఒక ప్రైవేటు ట్రావెల్స్‌లో విద్యార్థులు పర్యటనకు వచ్చిన సమయంలో ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న బస్సు మలుపులో బోల్తా కొట్టడంతో ప్రమాదం సంభవించింది. శృంగేరి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్-కిలో..రూ.లలో)

బీన్స్-	100
క్యారెట్-	105
బీరకాయలు-	60
క్యాబేజి-	35
క్యాలీఫ్లవర్(ఒక్కోటి)-	30
సొరకాయ-	50
దొండకాయలు-	45
పొట్లకాయ-	45
పచ్చి మిరపకాయలు-	185
కాకర కాయలు-	50
టమాటా(నాటు)-	25
టమాటా(సాధారణ)-	20
గుమ్మడి-	35
ఆలుగడ్డ-	25
ఉల్లి(మేలురకం)-	25
ఉల్లి(సాధారణ)-	20
వెల్లుల్లి-	160
సాంబారు ఉల్లి-	185
బీట్‌రూట్-	55
వంకాయలు-	70
బెండకాయలు-	55
ముల్లంగి-	55
నిమ్మకాయ-	170

పండ్లు, ఫలాలు ధరలు

వాషింగ్టన్ ఆపిల్-	385
సిమ్లా ఆపిల్-	135
గ్రీన్ ఆపిల్-	295
అరటి కాయలు-	35
సపోటా-	65
పైనాపిల్-	65
బొప్పాయి-	35
ఆరంజి-	65
బత్తాయి-	55

(న్యూస్‌టుడే, యశ్వంతపుర)

రోషన్ సల్దానా ఆస్తి జప్తు

మంగళూరు, న్యూస్‌టుడే : తనకు ప్రముఖ మంత్రులు, రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, మీ పరిశ్రమలకు కావలసిన రాయితీలు, రుణాలు మంజూరు చేయిస్తానని వంచనలకు పాల్పడుతున్న రోషన్ సల్దానా కేసు దర్యాప్తును పోలీసులు తీవ్రం చేశారు. మరో వైపు రోషన్ పేరిట ఉన్న రూ. 2.85 కోట్ల ఆస్తిని తాజాగా ఈడీ అధికారులు జప్తు చేసుకున్నారు. గత జూన్ 17న బాధితుల ఫిర్యాదుతో మంగళూరు నగర ఠాణా పోలీసులు రోషన్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత అతని నుంచి రూ. 9.5 కోట్ల ఆస్తిని జప్తు చేసుకున్నారు. మరోసారి విచారణ అనంతరం అతనికి సంబంధించిన ఆస్తులు జప్తు చేసుకున్నామని ఈడీ అధికారులు శనివారం ప్రకటించారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, శ్రీమంతులను రూ. 200 కోట్ల మేర వంచించిన ఆరోపణలను రోషన్ ఎదుర్కొంటున్నాడు.

పర్యావరణ రక్షణకు భరోసా

రామనగర, న్యూస్‌టుడే : చెత్త నుంచి విద్యుత్తు ఉత్పాదనకు బిడది సమీపంలో సిద్ధం చేసిన విద్యుత్తు ఉత్పాదన కేంద్రం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని లేదని సంస్థ ప్రకటించింది. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను పాటిస్తూ, పర్యావరణానికి ఎటువంటి హాని కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని రూఢీ చేసుకున్న అనంతరమే ఇక్కడ విద్యుత్తు ఉత్పాదన ప్రారంభించామని కేపీటీసీఎల్ స్పష్టం చేసింది. వ్యర్థాలను శుద్ధి చేసిన అనంతరం ఆ నీటిని శుద్ధీకరణ చేసి, ఇతర అవసరాలను వినియోగించుకుంటున్నామని అధికారులు తెలిపారు.

కృషి మేళాకు విశేష స్పందన

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన కృషి మేళా విశేషంగా ఆకట్టుకుంది. కురుగోడు తాలూకా శ్రీనివాస క్యాంపునకు చెందిన పూజారాణి, సుధారాణి అనే మహిళలు అంజూర పండ్లతో రోల్స్, జామ్, చాకెట్లు తదితరాలను తయారీ చేసి ప్రదర్శనలో ఉంచారు. పలువురు ఆసక్తితో వివరాలు సేకరించి కొనుగోలు చేశారు. సిరుగుప్పకు చెందిన పురుషోత్తమ, సతీమణి తయారు చేసిన వివిధ రకాల ఊరగాయలు, చెళ్లగుర్కికి చెందిన మహిళలు వేరుసెనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, నూలుతో తయారీ చేసిన నూనెలను ప్రదర్శనలో ఉంచారు. సజ్జ, జొన్న, రాగి రొట్టెలను కూడా ప్రదర్శనలో ఉంచారు. ఇంట్లో రాగి, జొన్న ఇతర పిండ్ల తయారీకి యంత్రాలు, పొలాలకు రసాయన ఔషధాలు పిచికారీ చేసే యంత్రాలు, దుక్కిదున్నె యంత్రాలు తదితరాల్ని ప్రదర్శనలో ఉంచారు.

అంజూరుతో తయారీ చేసిన రోల్స్

సేంద్రియ పదార్థాలతో తయారీ చేసిన వాటిని కొనుగోలు చేస్తున్న రైతులు

పగలు ఉపాధ్యాయుడు.. రాత్రుళ్లు నేరాలబాట

కలబురగి, న్యూస్‌టుడే : పగటివేళల్లో మదర్‌సాలో ఉపాధ్యాయుడిగా నెలకు రూ. 12 వేల వేతనం పొందుతున్న ఆరిఫ్ అలి అనే వ్యక్తి రాత్రుళ్లు దొంగతనానికి పాల్పడుతున్నాడని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. కలబురగి బిలాల్‌బాద్ కాలనీకి చెందిన నిందితుడు బోధన పూర్తయిన అనంతరం వీధుల్లో తిరుగుతూ, తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి, రాత్రుళ్లు దొంగతనాలకు పాల్పడేవాడని అధికారులు వివరించారు. విశ్వవిద్యాలయం ఠాణా పోలీసులు కేసు దర్యాప్తు పూర్తి చేసి నిందితుడ్ని అరెస్టు చేశారు. ఇతని నుంచి 100 గ్రాముల ఆభరణాలు, 200 గ్రాముల వెండి వస్తువులు జప్తు చేసుకున్నారు. వీటి విలువను రూ. 13.41 లక్షలుగా అంచనా వేశారు.

రైతులతో మంత్రి చర్చలు

బెళగావి, న్యూస్‌టుడే : చెరకు సాగు రైతులకు టన్నుకు రూ. 3300 ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని చక్కెర శాఖ మంత్రి శివానంద పాటిల్ తెలిపారు. బెళగావిలో ధర్నా చేస్తున్న చెరకు సాగుదారులు, రైతు సంఘం నాయకులను ఆయన శనివారం కలిసి చర్చించారు. ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల ప్రతిని వారికి అందించారు. 'నన్ను చంపుతానని బెదిరించి.. చివరికి ప్రభుత్వాన్ని బెదిరించారు. మీరు పదిరోజుల పాటు నన్ను బెదిరించి, పారిపోయేలా చేశారు. మీరంతా నా మనుషులు అనుకున్నాను. నన్ను చంపకుండా మీరు వదిలి పెట్టారు. అది నా పుణ్యం' అంటూ మర్మగర్భిత వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 600 కోట్లు విడుదల చేసిందని, మరో రూ. 100 కోట్లు త్వరలో విడుదల చేయిస్తామని ప్రకటించారు. మద్దతు ధర ప్రకటించిన అనంతరం బెళగావిలోని బెడకిహాళలో ఉన్న వేంకటేశ్వర చక్కెర పరిశ్రమ టన్ను చెరకుకు అదనంగా రూ. 50 చెల్లి ఇస్తామని ప్రకటించింది.

(c) eenadu

బెంగళూరు

● బెంగళూరు ● కోలారు ● మైసూరు ● హోసూరు ● చిక్కబళ్లాపుర ● తుమకూరు

శైనామణిముత్తును అభినందించిన ముఖ్యమంత్రి

ఇటీవల చైనాలో జరిగిన అండర్-15 ఏషియన్ బ్యాడ్మింటన్ పోటీలో బంగారు పతకాన్ని సాధించి కర్ణాటక తరపున భారత ఘనతను నిలబెట్టిన శైనామణిముత్తు సాధనలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశంసించారు. శనివారం విధాన సౌధ కార్యాలయంలో సీఎంను శైనామణిముత్తు తాను సాధించిన పతకాన్ని చూపాడు. స్వర్ణపతకాన్ని చూసిన ముఖ్యమంత్రి ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో దేశానికి మరింత పేరు తీసుకురావాలని కొనియాడారు.- **న్యూస్‌టుడే, బెంగళూరు (క్రీడలు)**

కెరె ఆంజనేయస్వామికి వడమాల అలంకరణ

కోలారు తాలూకా నరసాపురలోని కెరె ఆంజనేయస్వామి సన్నిధిలో శనివారం ధాత్రిహవన-హోమం వైభవంగా ఆచరించారు. 115వ వార్షికోత్సవం నేపథ్యంలో నిర్వహించిన ఈ ధాత్రి హోమంలో వేర్వేరు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ మూల విగ్రహం ఆంజనేయస్వామికి వడమాల, తమపాకుల అలంకారం చేశారు. హోమం తదితర పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు భోజనం వ్యవస్థలు కల్పించారు.

- న్యూస్‌టుడే, బెంగళూరు (కెంగేరి)

హోసూరు కబుర్లు

'భాజపా విజయానికి శ్రమించాలి'

వేదిక మీద భాజపా నాయకులు

హోసూరు, న్యూస్‌టుడే : హోసూరు కార్పొరేషన్ పరిధి రింగ్ రోడ్డులోని భవాని ప్యాలెస్‌లో శనివారం భాజపా బూత్ ఏజంట్ల సమావేశం జరిగింది. భాజపా సీనియర్ నాయకుడు నరేంద్రన్, జిల్లా అధ్యక్షుడు నారాయణ్, హోసూరు అసెంబ్లీ ఇన్‌ఛార్జి సి.నరసింహన్, జిల్లా ఆర్గనైజర్ బాలకృష్ణన్, సహ ఆర్గనైజర్ ఎం.నాగరాజ్, మణికంఠన్ తదితరులు హాజరయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని గెలిపించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హోసూరు, తళి, వైపనహళ్లి, బర్గూరు, ఊత్తంగరై, కృష్ణగిరి అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాలన్నారు. నాయకులు, కార్యకర్తలు, బూత్ ఏజంట్లు ఇప్పటి నుంచి శ్రమించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, ప్రవీణ్, శ్వేత, నాగేంద్ర, మురుగన్, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

అక్షరాస్యతా పథకంపై శిక్షణ

బహుమతులు అందజేస్తున్న కుమార్

డెంకణీకోట న్యూస్‌టుడే : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వయోజన విద్యను ప్రోత్సహించేందుకు కొత్త అక్షరాస్యత పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద 6 నెలలుగా విద్య నేర్చుకున్న అభ్యాసకుల పరీక్షలపై శిక్షణ ఇచ్చారు. తళి, కెలమంగలం యూనియన్లకు చెందిన వాలంటీర్లు, ఉపాధ్యాయులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. వయోజన విద్యాశాఖ ఉప డైరెక్టర్ కుమార్, యూనియన్ విద్యాధికారులు పాల్గొన్నారు. వాలంటీర్లకు కుమార్ బహుమతులు అందజేశారు.

సిలంబంలో 50 బంగారు పతకాలు

పద్మశ్రీ

డెంకణీకోట న్యూస్‌టుడే : డెంకణీకోటలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రంజిత్‌కుమార్ కూతురు పద్మశ్రీ(17) కృష్ణగిరిలో ఒక ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. ఈ అమ్మాయి ఏడేళ్ల నుంచీ సిలంబం నేర్చుకుంటోంది. సిలంబంలో తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో బంగారు, వెండి పతకాలను సాధించింది. ఇటీవల కేరళలో జరిగిన జాతీయ పోటీల్లో బంగారు, వెండి పతకాలను దక్కించుకుంది. నేపాల్‌లో జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో బంగారు పతకం అందుకుంది. ఇప్పటి వరకు 50 బంగారు, 15 వెండి పతకాలను సాధించింది. ఈమె సాధనలను తాలూకాలోని ఉపాధ్యాయులు, సమాజ సేవకులు, రాజకీయ నాయకులు, అధికారులు అభినందించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

డెంకణీకోట, న్యూస్‌టుడే : ఊత్తంగరై కల్లావి శివారు చంద్రపాడి గ్రామానికి చెందిన శెల్వేందిరన్(29) స్వగ్రామం నుంచి కల్లావికి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనింది. తీవ్రంగా గాయపడిన అతన్ని పోచంపల్లి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. పోచంపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు అధికారుల అరెస్టు

వేపనపల్లి (డెంకణీకోట) : వేపనపల్లి శివారు కుందారపల్లి గ్రామానికి చెందిన రైతు మురుగన్‌ను పట్టా కోసం లంచం డిమాండ్ చేసిన గ్రామ నిర్వహణాధికారి రామచంద్రన్, సర్వేయర్ వల్లైయాపతిలను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. రూ.15 వేలు లంచం డిమాండ్ చేయడంతో రూ.6 వేలు ఇవ్వడానికి అంగీకరించిన రైతు వీరికి గుణపాఠం చెప్పాలని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రైతు ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని రైతు డబ్బులు ఇస్తున్న సమయంలో దాడి చేసి అరెస్టు చేశారు.

16న నాటుకోడి, రాగిముద్ద తినే పోటీ

బెంగళూరు (ఆడుగోడి), న్యూస్‌టుడే : నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లోని పరంగిపాళ్య వద్ద ఈనెల 16న మధ్యాహ్నం 12 గంటలకు పురుషులు, మహిళల కోసం నాటుకోడి పులుసు, రాగిముద్ద భుజించే రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు పోటీ సంచాలకుడు అనిల్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పురుషుల విభాగంలో ప్రథమ బహుమతి పొట్టేలు, ద్వితీయ బహుమతి మేకపోతు, మూడో బహుమతి నాలుగు నాటు కోళ్ల ప్రదానం చేస్తామన్నారు. మహిళల విభాగంలో ప్రథమ విజేతకు కలర్ టీవీ, రూ.5 వేలు నగదు, ద్వితీయ బహుమతి మిక్సర్ గ్రైండర్, రూ.4 వేలు నగదు, మూడో బహుమతి కిచన్‌సెట్, రూ.3వేలు నగదు బహుమతి అందజేస్తామన్నారు. మద్యపానం చేసేవారికి అవకాశం లేదని, మొదట పేర్లు నమోదు చేసుకున్న 125 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తామన్నారు. వివరాలకు 9916506837 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

భరతనాట్య కళాకారులను ప్రోత్సహించాలి



కళాకారిణిని సత్కరిస్తున్న ఎమ్మెల్యే మునిరత్న, తదితరులు

బెంగళూరు (జాలహళ్లి), న్యూస్‌టుడే : ఎంతో కష్టపడి భరతనాట్యం నేర్చుకొని సమాజంలో ఉపాధి చూపుతున్న కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని రాజరాజేశ్వర నియోజకవర్గ ఎమ్మెల్యే మునిరత్న తెలిపారు. శనివారం భరతనాట్య కళాకారులను ఎమ్మెల్యే అభినందించి సత్కరించారు. సమాజంలో భరతనాట్యం నానాటికీ కరుమరుగై పోతోందని, కళాకారులకు ప్రభుత్వం తోడ్పాటు అందించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ కళాకారులు, నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

ఔషధాల ప్రదర్శన విజయవంతం

స్టాళ్ల వద్ద వైద్యులు, విద్యార్థులు, తదితరులు

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే : నగరంలోని ప్యాలెస్ మైదానంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఫార్మా ఫేర్ ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఔషధ ప్రదర్శనగా గుర్తింపు పొందిన ఇండియన్ ఫార్మాఫేర్‌ను కర్ణాటక కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంఘం అధ్యక్షుడు రఘునాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.కె.జీవన్, డైరెక్టర్ బి.ఎస్.భండారి ప్రారంభించారు. రెండు రోజుల ప్రదర్శనలో 70కి పైగా ప్రముఖ ఫార్మా కంపెనీలు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్పాదకులు, మార్కెటింగ్ నిపుణులు ప్రయోగాత్మక నూతన ఔషధాలను ప్రదర్శించారు.

దార్శనికుడు కనకదాసు

విగ్రహానికి పూలమాల వేస్తున్న మంత్రి సుధాకర్

పావగడలో ఉరుము కొడుతున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి సవితమ్మ

బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే: కనకదాసుల జయంతి సందర్భంగా బెంగళూరు నగర విశ్వవిద్యాలయంలో ఉపకులపతి బి.రమేశ్ కనకదాసుని చిత్రపటానికి నివాళులర్పించారు. కన్నడ సాహిత్య రంగానికి దాససాహిత్యం కానుకలు అపారమన్నారు. తత్వచింతనల గురించి అధ్యయనం చేయాలని సూచించారు. రిజిస్ట్రార్లు ఎ.నవీన్‌జోసెఫ్, రమేశ్‌కుడనట్టి, సిండికేట్ సభ్యుడు కృష్ణరామ్, కన్నడ విభాగం ఉపన్యాసకుడు ఎస్.ఎం.గోపి తదితరులు పాల్గొన్నారు.

పావగడ : కురుబ సముదాయ ఆరాధ్య దైవం, దాసులలో శ్రేష్ఠుడు కనకదాస జయంతి సందర్భంగా శనివారం పట్టణం, పావగడ రొప్ప కురుబ సముదాయ ప్రజలు కనకదాస జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. తుమకూరు రహదారిలోని కనకదాస విగ్రహానికి పూజలాచరించి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి సవితమ్మ, మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఊరేగింపులో మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

చిత్రదుర్గం : దాస శ్రేష్ఠుడు కనకదాసు తత్వాలు, సిద్ధాంతాలు ఆచరణకు యోగ్యమైనవని మంత్రి డి.సుధాకర్ పేర్కొన్నారు. శనివారం కనక జయంతిని చిత్రదుర్గంలో వైభవంగా జరుపుకొన్నారు. నగరంలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వివిధ రంగాల్లో సేవలందించిన పలువురిని మంత్రి సత్కరించారు. జిల్లా పాలనాధికారి వెంకటేష్, జడ్పీ సీఈవో డాక్టర్ అశోక్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. చిత్రపటాన్ని నగరంలో ఘనంగా ఊరేగించారు.

తుమకూరు: ఊరేగింపులో మంత్రి పరమేశ్వర్, ఎమ్మెల్యే, జిల్లాధికారి తదితరులు

తుమకూరు: సంతశ్రేష్ఠ కనకదాసుడు తన కీర్తనల ద్వారా మూఢ నమ్మకాలను కూకటి వేళ్లతో పెకలించడానికి, సమానత కోసం పోరాడిన గొప్పవ్యక్తి అని, సమాజ సంరక్షకుడిగా ప్రసిద్ధిగాంచారని మంత్రి పరమేశ్వర్ అభిప్రాయపడ్డారు. కనకదాసు జయంతి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపును మంత్రి ప్రారంభించారు. జిల్లాధికారి శుభాకల్యాణ్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో దాస సాహిత్యాన్ని రచించారని, సాహిత్యం, సామాజిక చింతనలను నేటికీ మార్గదర్శకంగా నిలిచారన్నారు. ఎమ్మెల్యే జ్యోతిగణేష్, అదనపు జిల్లాధికారి తిప్పేస్వామి, బిందుశేఖర్ ఒడయార్, ప్రముఖులు రంగనాథ్, ఈశ్వర్ కుమారి, సిద్ధలింగప్ప తదితరులు పాల్గొన్నారు.

ముళబాగిలు : తాలూకా కార్యాలయంలో జరిగిన కనకదాసు జయంతి వేడుకల్లో రాష్ట్ర కురుబ సంఘం నాయకుడు చన్నపుర వెంకటేష్‌గౌడ పాల్గొన్నారు. త్వరలో కనకభవన్ నిర్మాణం పూర్తి చేసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. తహసీల్దార్ గీత మాట్లాడుతూ కనకదాసు ఆదర్శనీయులని, ఆయన సేవలు అనుసరణీయమన్నారు. కురుబ సంఘం ప్రతినిధులు కోళి నాగరాజ్, సుబ్రమణి పాల్గొన్నారు.

పావగడలో నివాళులర్పిస్తున్న తిమ్మరాయప్ప తదితరులు

విశ్వవిద్యాలయంలో పూజిస్తున రమేష్, తదితరులు

ముళబాగిలులో పాల్గొన్న అధికారులు, ప్రముఖులు

మద్యపాన నిషేధంపై సమావేశం

సమావేశాన్ని ప్రారంభిస్తున్న అతిథులు, ప్రముఖులు

బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే : మాటల ద్వారా పరివర్తన సాధ్యం కాదని, చేతల ద్వారా చేసి చూపాలని బెళగావి జిల్లా హుక్కేరి హీరేమఠం శాంతేశ్వర సంస్థానం చంద్రశేఖర శివాచార్య స్వామీజీ పేర్కొన్నారు. ధర్మస్థల అమృతవర్షిణి ఆడిటోరియంలో మద్యపాన నిషేధంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే ఏ విషయాన్నైనా చేతల ద్వారానే చేసి విప్లవాత్మక మార్పు చూపుతున్నారన్నారు. నవజీవన సమితి సభ్యులు, జాగృతి మిత్ర సభ్యులను హెగ్గడే సత్కరించారు. డి.హర్షేంద్రకుమార్ సావనీర్ విడుదల చేశారు.

వేరుసెనగ జాతర ప్రారంభం

నంది విగ్రహం వద్ద రామలింగారెడ్డి, శరవణ, శివరాం తదితరులు

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : కాడు మల్లేశ్వరం ఆలయ వీధిలో వేరుసెనగ జాతర శనివారం రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి, ఎమ్మెల్సీ శరవణ ప్రారంభించారు. కాడుమల్లేశ్వర బళగర వేదికె 'హుణ్ణిమ హాడు' పేరిట తొమ్మిదో ఏడాది నిర్వహిస్తున్న వేరుసెనగ జాతర సోమవారం వరకు కొనసాగనుంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో వేరుసెనగను విక్రయించుకునేందుకు జాతరకు వచ్చారు. ప్లాస్టిక్ సంచులపై నిషేధాన్ని విధించిన నిర్వాహకులు, వినియోగదారులకు 2 వేలకు పైగా వస్త్రంతో చేసిన సంచులను సిద్ధం చేశారు. శనివారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు స్థానికులను ఆకట్టుకున్నాయి. జాతర పూర్తయిన అనంతరం మల్లేశ్వరం వీధుల్లో మల్లేశ్వరస్వామి, గంగమ్మతల్లి, నరసింహస్వామి ఉత్సవమూర్తులతో జాతా నిర్వహిస్తామని బీకే శివరాం తెలిపారు.

వేరుసెనగను కుప్పలోకి పోస్తున్న రామలింగారెడ్డి

ప్రయోగాత్మకంగా హెలికాప్టర్‌ను దించుతున్న సిబ్బంది

ముమ్మరంగా ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు

మండ్య : మేలుకోటెకు ఆదివారం ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రానున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద రక్షణ శాఖ దళాలు హెలికాప్టర్‌ను ప్రయోగాత్మకంగా దించారు. మేలుకోటె కల్యాణి సముదాయం వద్ద గతంలో రాధాకృష్ణన్ ఒక తులసి మొక్కను నాటారు. ఆ ప్రాంతాన్ని తులసివనంగా అభివృద్ధి చేస్తున్నామని ఆలయ ఈఓ శీలా తెలిపారు. ఉప రాష్ట్రపతి పర్యటన పూర్తయ్యేంత వరకు ఆలయంలో భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నామని ఆమె ప్రకటించారు.

బందోబస్తుతో ఆక్రమణల తొలగింపు

బెళ్లందూరు మెట్రోస్టేషన్ వద్ద తొలగిస్తున్న ఆక్రమణలు

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే : నగరంలోని ఐటీబీటీ కారిడార్ ప్రదేశాల్లో పాదచారిమార్గాల ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని బెంగళూరు తూర్పు నగర పాలికె అధికారులు చేపట్టారు. బెళ్లందూరు మెట్రోస్టేషన్ చుట్టుపక్కల పాదచారిమార్గం ఆక్రమణలపై దృష్టి సారించారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగింపు పనులు చేపట్టారు. మెట్రోస్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్టేషన్ చుట్టు పక్కల పాదచారి మార్గాలు ఆక్రమణలకు గురయ్యాయి. అనేక సార్లు అక్కడ ఉన్న బంకులు తదితర వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు. వ్యాపారులు వ్యతిరేకించడంతో తొలగింపు అసాధ్యంగా మారింది. స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి దశకు రావడంతో ఆక్రమణలు తొలగించాలని బీఎంఆర్‌సీఎల్ అధికారులు పలుమార్లు పాలికె అధికారులకు లేఖలు రాశారు. ఇక లాభం లేదని రెండో శనివారం తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. సిల్క్‌బోర్డు నుంచి కె.ఆర్.పురం వరకు కె.ఆర్.పురం నుంచి హెబ్బాళ్ వరకు మెట్రో మార్గం నిర్మాణంలో ఉంది. స్టేషన్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఆమార్గంలో బంకులు, తోపుడు బండ్లు తదితర వాటిని తొలగించి శుభ్రం చేశారు. కారిడార్ ప్రదేశంలో నెలకొన్న ఆక్రమణలను తొలగింపు ప్రక్రియ పూర్తిస్థాయిలో కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

పాదచారిమార్గంపై దుకాణాల తొలగింపు

ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలి

బెంగళూరు (బ్యాటారాయణపుర), న్యూస్‌టుడే : దొడ్డబొమ్మసంద్ర వార్డు చాలా శుభ్రంగా ఉంటుందని బీబీఎంపీ అధికారులు ప్రశంసిస్తున్నారని, ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పౌర కార్మికుల వాహనాలకు అప్పగించాలని వార్డు అధ్యక్షుడు గోపాలకృష్ణ ప్రజలకు అవగాహన కల్పించారు. శనివారం వార్డులో పర్యటిస్తూ.. పొడిచెత్త, తడిచెత్త వేరుచేసి పౌరకార్మికులకు అందించాలన్నారు. వీధుల్లో చెత్త పేరుకుపోతే వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, మాల్యాద్రి, బీబీఎంపీ అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

అవగహన కల్పిస్తున్న గోపాలకృష్ణ, నాయకులు

అలరించిన సంగీతోత్సవం



నగరంలోని చౌడయ్య మెమోరియల్ హాల్లో జరుగుతున్న కె.కె. మూర్తి మెమోరియల్ సంగీతోత్సవంలో నాల్గోరోజు సంగీత కచేరి విశేషంగా అలరించింది. కర్ణాటక సంగీత విద్వాంసులు ఆర్.వి.అక్షయ్, అభిషేక్ సోదరుల సంగీత యుగళం కచేరి సభను అలరించింది. బి.ఆర్.కుశాల్ (వయోలిన్), ఎస్.శ్రీవత్స (మృదంగం) స్కంద మంజునాథ్ (ఘటం) ప్రక్కవాద్య సహకారాన్ని అందించి కచేరీకి పుష్టిని చేకూర్చారు. అసంఖ్యాక సంగీతాభిమానులు సంగీతానందాన్ని చవిచూశారు.

- న్యూస్‌టుడే, బెంగళూరు (సాంస్కృతికం)

'చేతనైతే పట్టుకోండి చూద్దాం'

దొంగల దాడిలో గాయపడిన శంకరప్ప

పావగడ, న్యూస్‌టుడే : పట్టణంతో పాటు తాలూకాలోని గ్రామాల్లో ఏ ఇంట్లో చోరీ జరుగుతుందోనని ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. పట్టణంలో వరుస దొంగతనాలు ప్రజలకు నిద్దురలేకుండా చేస్తున్నాయి. ప్రతి నెలా నాలుగైదు చోరీలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఇంత వరకూ ఏ ఒక్క కేసును ఛేదించలేదు.. ఒక్కరిని కూడా అరెస్టు చేసిన దాఖలాలు లేవు. చేతనైతే పట్టుకోండి చూద్దాం అని పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నట్లు కనిపిస్తోంది. శుక్రవారం సాయంత్రం టీచర్స్ కాలనీలో విశ్రాంత ఉపాధ్యాయుడు శంకరప్ప ఇంట్లో కుమారుడి పెళ్లి కోసం దాచుకున్న బంగారు, వెండి నగలను దొంగలు ఎత్తుకెళ్లారు. గతంలో గంగమ్మగుడి దగ్గర ఒక ఇంట్లో దొంగలు చొరబడి దోచుకెళ్లారు. సీసీ కెమెరాల్లో చోరులు కనిపిస్తున్నా.. పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని పావగడ ప్రాంతంలో దొంగలబారి నుంచి ప్రజలను రక్షించాల్సి ఉంది.

పురాతన శాసనాలను సంరక్షించండి

నరసింహులు

పావగడ, న్యూస్‌టుడే : పెనుకొండ, పావగడ, మడకశిర వంటి చారిత్రాత్మక ప్రాంతాల్లో చాలా శాసనాలు మరుగున పడబోతున్నాయని, ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు సంరక్షించాలని రొద్దం మండలం రాగిమేకలపల్లి గ్రామానికి చెందిన చరిత్ర అధ్యయనకారుడు నరసింహులు కోరారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా తాలూకాలోని రాక్కుంట సమీపంలో బండపై ఉన్న శాసనాలను పరిశీలించి తన చరవాణిలో చిత్రీకరించి భారత పురావస్తు శాఖ మైసూరు కేంద్రానికి పంపించారు. అక్కడి పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి ఆ శాసనంలోని వివరాలను నరసింహకు పంపడంతో చారిత్రాత్మక విశిష్టత వెలుగులోకి వచ్చింది.

మహిళల త్రోబాల్ పోటీలు ప్రారంభం

బెంగళూరు (క్రీడలు) న్యూస్‌టుడే : మహాలక్ష్మీ లేఅవుట్ విధానసభా క్షేత్రం శంకరమఠ వార్డులో బెంగళూరు బుల్స్ మహిళా సంఘం ఆధ్వర్యంలో కన్నడ రాజ్యోత్సవాల సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మహిళల త్రోబాల్ పోటీలను ఎమ్మెల్యే కె.గోపాలయ్య ప్రారంభించారు. స్వామి వివేకానంద ఆటల మైదానంలో జరిగిన పోటీల ప్రారంభవేడుకల్లో గోపాలయ్య మాట్లాడుతూ మహిళలు క్రీడలో ఆసక్తితో పాల్గొనడం హర్షనీయమన్నారు. మాజీ ఉపమేయర్ ఎస్.హరీష్, స్థానిక నాయకులు వెంకటేష్‌మూర్తి, గంగహనుమయ్య తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులను అభినందిస్తున్న గోపాలయ్య

బాలుడిపై వీధి కుక్కల దాడి

బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే : బెళ్లందూరులోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడికి పాల్పడిన సంఘటన శనివారం ఉదయం జరిగింది. దీంతో స్థానికులు పాలికెకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. తల్లితో కలిసి అపార్ట్‌మెంట్‌లోకి వస్తున్న సమయంలో ఆ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీధి కుక్కలను నియంత్రించాలని స్థానిక ప్రజలు పాలికె అధికారులు దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

వాసవి భవన్ ప్రారంభం



మాట్లాడుతున్న సచ్చిదానందస్వామి, ప్రతినిధులు

ముళబాగిలు : పట్టణంలో వాసవి భవన్ ప్రారంభం కావడంతో ఏడు దశాబ్దాల కల నెరవేరిందని వాసవి పీఠానికి చెందిన సచ్చిదానంద స్వామీజీ అభిప్రాయపడ్డారు. వాసవి భవన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితుల ప్రభావంతో పిల్లల్లో సంస్కారం లోపిస్తోందని, సంస్కృతిపై గౌరవ భావాన్ని పెంపొందించాలన్నారు. దాత లలితమ్మను సత్కరించడం సంతోషకరమన్నారు. వాసవి భవన్ నిర్మాణానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కర్ణాటక ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఆర్.రవిశంకర్, రాష్ట్ర ఆర్యవైశ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ కె.వి.రామప్రసాద్, భాజపా నేత అనిల్‌కుమార్, ఆర్యవైశ్య బోర్డు అధ్యక్షుడు డాక్టర్ ప్రకాష్, బోర్డు డైరెక్టర్లు, సభ్యులు, సీనియర్ నాయకులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.

కన్నడాభిమానం ఉప్పొంగాలి



ప్రారంభిస్తున్న అనన్యభగత్, సుధీర్‌రెడ్డి, కుసుమ్‌దేవి తదితరులు

బెంగళూరు (క్రీడలు) న్యూస్‌టుడే : ప్రపంచంలో ఎక్కడున్నా కన్నడ సంస్కృతి, సంప్రదాయాలను మరువకూడదని సంగీత పరిశోధకురాలు అనన్యభగత్ తెలిపారు. శనివారం నిట్టి విశ్వవిద్యాలయంలో కన్నడ రాజ్యోత్సవాలు ఘనంగా జరిగాయి. బెంగళూరు క్యాంపస్ అధ్యక్షుడు సందీప్‌శాస్త్రి మాట్లాడుతూ నగరానికి ఉద్యోగం కోసం వచ్చే వారందరూ కన్నడ నేర్చుకుంటున్నారని, నిట్టి సంస్థలు కన్నడ భాషను నేర్పడంలో ప్రధాన పాత్ర వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నిట్టి మీనాక్షి ఇంజినీరింగ్ మహావిద్యాలయం ముఖ్యుడు జె.సుధీర్‌రెడ్డి, ప్రిన్సిపల్ కుసుమ్‌దేవి, డీన్ హితా డి.శెట్టి తదితరులు పాల్గొన్నారు.

రాజశ్రీ రాయచోటి అయిదవ అదనపు జిల్లా జడ్జి గారి కోర్టులో

M.V.O.P.No. 35/2023

గాలివీటి రమణయ్య, తండ్రి గాలివీటి సన్నప్ప నాగన్న, హిందూ, 63 సంవత్సరాలు, వ్యవసాయం పలన జీవనం, సాకిన్ డోర్ నెం. 11/13, కంచరపల్లి, మాధవరం గ్రామం, రాయచోటి మండలం, అన్నమయ్య జిల్లా. ..క్లెయిమెంట్

వర్సెస్

టి.అజంతుల్లా, తండ్రి జి.మస్తాన్ సాబ్, ముస్లిం, వ్యాపారం మరియు కారు ఓనర్, సాకిన్, డోర్ నెం.2, 4వ క్రాస్, బసవనపుర, కెఆర్‌పురం, బెంగుళూరు సిటీ, కర్నాటక స్టేట్ ...రెస్పాండెంట్ నెం.2

ప్రకటన

పై నెంబరు దావాలోని క్లెయిమెంట్ R2 రెస్పాండెంట్ అయిన మీ పైన నష్టపరిహారం కొరకు గాను దావా దాఖలు చేసి ఉన్నారు. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్న యెడల 21-11-2025వ తేదీన ఉదయం 10-30 గంటలకి సదరు కోర్టులో హాజరై మీ యొక్క అభ్యంతరాలు తెలుపుకోవలయును. లేనంతట మీ పరోక్షమున తీర్మానించబడునని ఇందుమూలమున ఖండితముగా తెలియచేయడమైనది.

ఇట్లు :C.సునీల్‌కుమార్ రెడ్డి

క్లెయిమెంట్ తరపున వకీలు, రాయచోటి

(c) eenadu

బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

చాముండి వైభవం!

కార్తిక శనివారాన్ని పురస్కరించుకుని చాముండి బెట్టపై చాముండేశ్వరి అమ్మవారిని వివిధ రంగుల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ అధికారులు కొండపైకి అవసరానికి అనుగుణంగా బస్సులను నడుపుతున్నారు. చాముండి బెట్ట అభివృద్ధి ప్రాధికార నేతృత్వంలో భక్తులకు అన్నసంతర్పణ చేశారు. -న్యూస్‌టుడే, మైసూరు

ఘనంగా మహాంతేశ్వరుడి రథోత్సవం

కరేగుడ్డ మహాంతేశ్వరుడి రథోత్సవం శనివారం సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సమక్షంలో కనుల పండువగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు భారీ ఎత్తున అన్నసంతర్పణ నిర్వహించారు. రథోత్సవానికి జిల్లాకు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు హాజరై మహాంతేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మఠాధిపతుల సాన్నిధ్యంలో రథోత్సవం నిర్వహించారు. - న్యూస్‌టుడే, మాన్వి

ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే దద్దల్

ఊరేగింపులో హంపయ్యనాయక్, తదితరులు

నివాళులర్పిస్తున్న ఉపకులపతి హనుమంతప్ప, తదితరులు

సిరివారలో నివాళులర్పిస్తున్న ప్రముఖులు

మహర్షి విశ్వవిద్యాలయంలో శివానంద, అధికారులు

కనకదాసు గొప్ప సంఘ సంస్కర్త

రాయచూరు, న్యూస్‌టుడే : జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం రాయచూరులో కనకదాసు జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. స్థానిక రంగమందిరంలో జరిగిన జయంత్యుత్సవంలో ఎమ్మెల్యేలు శివరాజ్ పాటిల్, బసనగౌడ దద్దల్ తదితరులు కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బసనగౌడ దద్దల్ ప్రసంగిస్తూ సంత శ్రేష్ఠుడైన కనకదాసు వచనాల ద్వారా సమాజ స్థాపన, సామాజిక రుగ్మతల నిర్మూలనకు శ్రమించారని కొనియాడారు. అంటరానితనం నిర్మూలన, సమానతకు పాటుపడ్డ గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఆయన ప్రతి సందేశం ఎంతో విలువైందని తెలిపారు. ఆయన ఆదర్శాలు, తత్వాలను అలవరచుకుని జీవితాన్ని సార్థకత చేసుకోవాలని కోరారు. శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ ఐదు శతాబ్దల క్రితం ఆయన చేసిన బోధనలు అన్ని కాలాలకు అనుసరణీయమన్నారు. మహనీయుల సేవలను ఏడాదికి ఒకసారి కాకుండా తరచూ స్మరించుకోవాలని ఆభిలషించారు. ఎమ్మెల్సీ వసంతకుమార్, జిల్లా పాలనాధికారి నితీశ్, కన్నడ, సంస్కృతి శాఖ అధికారి ఉత్తరాదేవి, కురుబ సమాజం ప్రముఖులు వేదికను అలంకరించారు. ఉదయం గంజ్ కూడలిలోని కనకదాసు విగ్రహం వద్ద చిత్రపటంతో ఊరేగింపును మంత్రి బోసురాజు, నగర పాలక సంస్థ అధ్యక్షురాలు నరసమ్మ ప్రారంభించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాటిల్

సమాజ చైతన్య స్ఫూర్తి

రాయచూరు, న్యూస్‌టుడే : భక్తి పథం వైపు మళ్లించి, మానవత్వ విలువలను బోధించి, సమానతపై ప్రజల్లో చైతన్యం తెచ్చిన స్ఫూర్తి ప్రదాత కనకదాసు అని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఎం.హనుమంతప్ప కీర్తించారు. విశ్వవిద్యాలయం సభాభవనంలో కనకదాసు జయంతిని ఆచరించారు. చిత్రపటానికి ఉపకులపతి పూలమాల వేసి నివాళులర్పించారు. దాసశ్రేష్ఠుడి జీవిత చరిత్ర, కృతులకు ఆదరణ చెక్కు చెదరలేదన్నారు. నేను అన్న అహం వీడి కలసికట్టుగా జీవిస్తేనే దేశం అభివృద్ధి చెందుతున్న ఆయన సందేశాలు ప్రస్తుత సమాజానికి అవసరమని తెలిపారు. అధ్యాపకుడు ప్రాణేశ్ కులకర్ణి కీలకోపన్యాసం చేశారు. అధికారులు గురురాజ సుంకద, అయ్యనగౌడర, అమరేగౌడ, సతీష్ కుమార్, కురుబర్ వేదిక మీద ఆసీనులయ్యారు.

వాల్మీకి విశ్వవిద్యాలయం..

కన్నడ హరిదాస పరంపర ఉన్నతికి పాటుపడ్డ కనకదాసు తన కీర్తనలు, కావ్యాలతో ప్రపంచ శాంతికి విలువైన సందేశాలు ఇచ్చారని ఉపకులపతి శివానంద పేర్కొన్నారు. జయంత్యుత్సవంలో నివాళులర్పించి మాట్లాడారు. శిగ్గావ్ తాలూకా బాడా గ్రామంలో సంగీత కుటుంబంలో జన్మించి, ఆదికేశవుడి భక్తుడిగా మారి వ్యాసరాజర బోధనలతో భక్తి మార్గానికి జీవితాన్ని అంకితం చేశారని వెల్లడించారు. డీన్ ఆచార్య పార్వతి, విద్యార్థి సంక్షేమ అధికారి బిరాదార్, అతిథి అధ్యాపకుడు అనిల్ పాల్గొన్నారు.

మాన్వి, న్యూస్‌టుడే : దాసశ్రేష్ఠగా పేరుగాంచిన కనకదాస జయంత్యుత్సవాన్ని మాన్వి, సిరివార, లింగసుగూరు తాలూకాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. మాన్విలో ఎమ్మెల్యే హంపయ్యనాయక్ కనకదాస చిత్ర పటానికి పూజలు చేసి జయంతి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. కనకదాస కీర్తనల ద్వారా సమాజంలో మార్పు కోసం పాటుపడ్డారని, అన్ని వర్గాలకు చెందిన మహనీయుడని కొనియాడారు. పట్టణంలోని వివిధ వీధుల గుండా ఊరేగింపు సాగింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు. వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను సత్కరించారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్పనాయక్, తహసీల్దార్ భీమరాయ రామసంద్ర, గ్రేడ్2 తహసీల్దార్ అబ్దుల్ వాహిద్, పురపాలక సంఘం అధ్యక్షురాలు లక్ష్మీవీరేశ్, ముడా అధ్యక్షుడు గఫూర్‌సాబ్, సభ్యులు, పికార్డు బ్యాంకు అధ్యక్షుడు రాజా సుభాశ్చంద్రనాయక్, గ్యారంటీ సమితి అధ్యక్షుడు అమరేశప్ప, శివరాజ్‌నాయక్, పీఏ సోమశేఖర్, సంఘ సంస్థల నిర్వాహకులు, అధికారులు, కురుబ సముదాయం ప్రముఖులు పాల్గొన్నారు.

భాజపా కార్యాలయం..

భాజపా జిల్లా కార్యాలయంలో జయంతిని వైభవంగా ఆచరించారు. నాయకులు సజ్జన్, ఎ.చంద్రశేఖర్, తిరుమలరెడ్డి, వి.పి.రెడ్డి, సూర్యదేవర శ్రీనివాస్, మహిళా ప్రతినిధులు కనకదాసు చిత్రపటానికి జరిగిన పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతు కనకదాసు రచించిన కావ్యాలను, బోధనలను ప్రతి ఒక్కరూ చదవాలని కోరారు.

భాజపా కార్యాలయంలో నివాళులర్పిస్తున్న ప్రముఖులు

రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

రాయచూరు, న్యూస్‌టుడే : మహాత్మాగాంధీ మైదానం ఇండోర్ స్టేడియంలో శనివారం రాష్ట్ర స్థాయి అండర్ 11, 13 బాలబాలికల బ్యాడ్మింటన్ పోటీలను మంత్రి బోసురాజు ప్రారంభించారు. రాయచూరులో రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం అభినందనీయమని, క్రీడాకారులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. జాతీయ స్థాయిలో రాణించేందుకు రాయచూరు టోర్నీ వేదిక కావాలని ఆకాంక్షించారు. ఇండోర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు, సౌలభ్యాలను కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థ అధ్యక్షురాలు నరసమ్మ, ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, కార్పొరేటర్ జయణ్ణ, కాంగ్రెస్ నాయకులు శివమూర్తి, కె.శాంతప్ప, అమరేగౌడ, నరసింహులు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌లో 520 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకున్నారు. 428 మంది టోర్నీలో పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న మంత్రి బోసురాజు

అభివృద్ధి పనులకు శ్రీకారం

రాయచూరు, న్యూస్‌టుడే : నగర పాలక సంస్థ పరిధి రెండో వార్డు ఆశాపూరు రహదారి దగ్గర్లోని సాయిప్రియ కాలనీలో ఉద్యానవనం పనులకు కార్పొరేటర్ జయణ్ణ శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కు పనులను శరవేగంతో పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. మొక్కలు నాటితే సరిపోదని, వాటిని సంరక్షించుకునే బాధ్యతను స్థానికులు తీసుకోవాలని కోరారు. కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించానని, వీధి దీపాల వ్యవస్థను కల్పించినట్లు వివరించారు. సానుకూల దృక్పథం, ప్రోత్సహించే ప్రజలు ఉంటే ప్రగతి సాధ్యపడుతుందన్నారు. ప్రముఖుడు సతీష్ హీరేమఠ మాట్లాడుతూ ఎన్నికల ముందు జయణ్ణ ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. కష్టపడే స్వభావం, ప్రజలతో మమేకమయ్యే తత్వం ఉంటే సంపూర్ణ అభివృద్ధి జరగుతుందన్నారు. అధికారి శివకుమార్, ప్రముఖులు నాగరాజ్ ఆచార్, తిమ్మప్ప అల్కూరు, రామకుమార్, రవి నెలహాళ్, మహేశ్, నిరంజన్, సురేష్‌స్వామి హాజరయ్యారు.

పనులను ప్రారంభిస్తున్న జయణ్ణ, ప్రముఖులు

ఒపెక్‌లో కిమోథెరపీ సేవలు షురూ

రాయచూరు, న్యూస్‌టుడే : ఒపెక్ (రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ) ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులకు కిమోథెరపీ చికిత్స అందుబాటులోకి వచ్చిందని డీహెచ్‌ఓ డాక్టర్ **సురేంద్రబాబు** ఒక ప్రకటనలో వెల్లడించారు. వ్యాధిగ్రస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాబోవు రోజుల్లో సింధనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి స్టోక్ కేంద్రాన్ని తెరుస్తామని వెల్లడించారు. తాలూకా ఆసుపత్రిల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య పరీక్ష శిబిరాలు నిర్వహిస్తూ, క్యాన్సర్ అని తేలితే వైద్యానికి సిఫార్సు చేస్తున్నట్లు వివరించారు.

యువకుడి వంచన.. ప్రాణాలొదిలిన ప్రేయసి

హావేరి, న్యూస్‌టుడే : ప్రేమించి, వివాహం చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు తనను వంచించాడని ఆరోపిస్తూ సింధూరి పరణ్ణనవర్ (25) అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు బ్యాడగి తాలూకా శంక్రిపుర నివాసి. రాణెబెన్నూరు తాలూకా కుదరిహాళ గ్రామానికి చెందిన శరత్ నీలప్పనవర వివాహం చేసుకుంటానని నమ్మించి, తన శారీరక వాంఛలు తీర్చుకుని ఇప్పుడు వివాహం చేసుకునేందుకు నిరాకరించాడని ఆమె కటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి సంబంధించి న్యాయ పంచాయితీ ఇటీవలే నిర్వహించారట. పంచాయతీలో వివాహం చేసుకునేందుకు అంగీకరించి, మళ్లీ శరత్‌ప్లేటు ఫిరాయించడంతో ఆమె ఆవేదనకు లోనయ్యింది. తన 'ఆరోగ్య పరిస్థితీ' భయపెట్టడంతో ఆత్మహత్య చేసుకుందని సమాచారం. కుదరిహాళ గ్రామంలో శరత్ నివాసం ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. రాణెబెన్నూరు గ్రామీణ ఠాణా పోలీసులు అక్కడకు వచ్చి సింధు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపించారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మఠాల సమాజ సేవ అపారం

మాన్వి, న్యూస్‌టుడే : ప్రస్తుతం ప్రపంచం, దేశంలో అశాంతి వాతావరణం నెలకొందని, ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చని మంత్రి ఎన్.ఎస్.బోసురాజు పేర్కొన్నారు. తాలూకాలోని కరేగుడ్డ మహాంతేశ్వర మఠంలో మహాంతలింగస్వామీజీ పట్టాధికార రజత మహోత్సవం, మహిళలకు ఒడి నింపే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని మఠాలు ధర్మజాగృతితో బాటు శిక్షణ రంగానికి చేస్తున్న సేవలు అపారమన్నారు. ఈ మఠం స్వామీజీ చేస్తున్న నిస్వార్థ సేవలే వేలాది భక్తులను మఠానికి రప్పించిందన్నారు. ఈ మఠానికి, దీని ఆధీనంలోని కొట్నేకల్ మఠానికి తాను, ఎమ్మెల్యే హంపయ్యనాయక్ చెరో రూ.25 లక్షల నిధులు విడుదల చేస్తామన్నారు. ఎమ్మెల్యే హంపయ్యనాయక్ మాట్లాడుతూ 40 ఏళ్లుగా మఠం భక్తుడినని, ఏనాడూ స్వామీజీ ఏ సాయం కోరలేదన్నారు. మఠానికి రూ. 50 లక్షలు విడుదల చేస్తున్నామని, వారంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. సాహితీవేత్త రమేష్‌బాబు యాళగి ప్రత్యేక ఉపన్యాసం చేశారు. పలువురు స్వామీజీలు, మాజీ మంత్రి బసవరాజ్‌పాటిల్, మాజీ ఎమ్మెల్యే బసనగౌడ, రైతు నాయకుడు హనుమాన్‌గౌడ, తిమ్మారెడ్డి, వీరభద్రప్పగౌడ, శరణయ్యనాయక్, రుద్రగౌడ, శివమూర్తి, రాజా సుభాశ్చంద్రనాయక్, మల్లనగౌడ, అమరేగౌడ తదితరులు హాజరయ్యారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మఠాధిపతులు

నవ్యాలోచనల మహా అంకురం

వేదికపై ప్రతినిధులతో మాట్లాడుతున్న డీకే శివకుమార్

బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే : ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు వినియోగించుకుని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు బెంగళూరును ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పిలుపునిచ్చారు. 'ఐక్యో వెంచర్స్' సహకారంతో ఏర్పాటు చేసిన మొదటి అంకుర కేంద్రాన్ని (స్టార్ట్ అప్ పార్కు) ఆయన శనివారం ఇక్కడ ప్రారంభించి మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో వెయ్యి స్టార్టప్‌లను ఇక్కడ ప్రారంభించి, లక్ష ఉద్యోగాలను సృష్టించడంతో పాటు, రూ.50 వేల కోట్ల పెట్టుబడులను తీసుకు రావాలనేది లక్ష్యమని పార్కు వ్యవస్థాపకుడు షఫీ షసకత్ తెలిపారు. హోసూరు రోడ్డు మడివాళ సమీపంలోని ఈ అంకుర పరిశ్రమ ప్రాంగణంలో యువ ఔత్సాహికులకు కావలసిన సహకారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. తమ పార్కులో స్టార్టప్ స్కూల్, పిచ్ ల్యాబ్, ఇన్వెస్టర్ స్టూడియో, కో-వర్కింగ్ స్పేస్ తదితర సదుపాయాలు ఉంటాయని వివరించారు.

గుంతల మాటేంటి మహాప్రభూ!

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ఉద్యాన నగరిలో రహదారులపై గుంతల్ని పూడ్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్ష నాయకుడు ఆర్ అశోక్ ఎద్దేవా చేశారు. రహదారులపై గుంతల్ని పూడ్చేందుకు గత ఎనిమిది వారాల్లో రూ.1800 కోట్లు ఖర్చు చేశామని ప్రకటించుకున్న ప్రభుత్వం దానికి లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు. పలు ప్రధాన రహదారుల్లో గుంతలు అలాగే ఉన్నాయని గుర్తు చేశారు. గోవిందరాజనగర నియోజకవర్గంలో రహదారులపై పడిన భారీ గుంతల వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి శనివారం నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల మరమ్మతు చేసిన గుంతలు వర్షం నీటికి కొట్టుకుపోయాయని చెప్పారు. రహదారి గుంతల బారిన పడి మరణించిన బాధితులకు ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారాన్ని విడుదల చేయలేదన్నారు. కర్ణాటక ఉగ్రవాదులకు స్వర్గంగా మారిందని, అక్కడ ఖైదీలు భయం లేకుండా చరవాణులు వినియోగిస్తున్నారని ఆరోపించారు. చెత్త సమస్యను పరిష్కరించడంలోనూ ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసిందని దుయ్యబట్టారు. అన్ని జిల్లాలలో నేరాలు ఎక్కువ అయ్యాయని, చెరకు రైతుల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వానికి సమయమే లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి డాక్టర్ అశ్వత్థ నారాయణ, మాజీ కార్పొరేటర్ కె ఉమేశ్ శెట్టి, స్థానిక భాజపా కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

గుంత వద్ద ధర్నా చేస్తున్న భాజపా నేతలు, కార్యకర్తలు

శంకుస్థాపన చేస్తున్న బోసురాజు, హంపయ్యనాయక్

గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పిస్తాం

సిరివార, (మాన్వి) : గ్రామీణ ప్రాంతాలకు కనీస సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధ్యాన్యం ఇస్తుందని, గ్రామాలు అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి ఎన్.ఎస్. బోసురాజు పేర్కొన్నారు. శనివారం సిరివార తాలూకా అత్తనూరు, సిరివార, కవితాళ తదితర ప్రాంతాల్లో చేపట్టనున్న రహదారులు, కాల్వలు, సముదాయ భవనాలు, ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే హంపయ్యనాయక్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లకుండా అన్ని సదుపాయలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మాన్వి, సిరివార తాలూకాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గఫూర్, చుక్కి శివకుమార్, పంచాయతీల అధ్యక్షులు, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

జీవన విలువల పాలనే కీలకం

బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే : సాంకేతిక ఆధారిత యుగంలో రాజ్యాంగబద్ధమైన నైతికత అవసరమని సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి జస్టిస్ అరవిందకుమార్ పేర్కొన్నారు. ప్రతి సమస్యను రాజ్యాంగ పరిధిలోనే పరిష్కరించేందుకు ప్రారంభించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సీఎంఆర్ విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన 'భారతదృష్టి కోణంలో రాజ్యాంగాత్మక పాలన, ప్రజా విధానం' అనే ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కృత్రిమ మేధస్సు, బిగ్‌డేటా, డిజిటల్ వ్యవస్థలు, ఆల్గారిథం ఆధారిత నిర్ణయాలతో సాంకేతికత పాలన కొనసాగుతుందన్నారు. అదే సమయంలో రాజ్యాంగంలోని మూల సిద్ధాంతానికి భంగం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. ఆ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని సూచించారు. సాంకేతికత కొత్తది అయినప్పటికీ మానవుని గౌరవం శాశ్వతమైనదని వివరించారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. స్కూల్ ఆఫ్ లీగల్ స్టడీస్ డీన్ డాక్టర్ టీఆర్ సుబ్రహ్మణ్య, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ రాజ్‌కుమార్ ఖత్రి, సంస్థ ప్రతినిధులు కేసీ రామమూర్తి, డాక్టర్ సబిత, కేసీ జగన్నాథ రెడ్డి, డాక్టర్ హెచ్‌బీ రాఘవేంద్ర, డాక్టర్ మోహన్ బాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

సత్కారం అందుకుంటున్న జస్టిస్ అరవిందకుమార్

పవిత్ర బెయిలు పిటిషన్ తోసిపుచ్చిన 'సుప్రీం'

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే : తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ఏ1, నటి పవిత్రా గౌడ వేసుకున్న బెయిలు అర్జీని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దర్శన్‌తో పాటు మొత్తం ఏడుగురు ప్రధాన నిందితుల బెయిలు అర్జీలను సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలే రద్దు చేసింది. దాన్ని ప్రశ్నిస్తూ పవిత్రాగౌడ మరోసారి అర్జీ వేసుకుంది. దీంతో నిందితులు అందరూ కారాగారంలో ఉంటూనే విచారణను ఎదుర్కొనవలసి ఉంటుంది. న్యాయస్థానంలో అభియోగపత్రంపై విచారణ ప్రారంభమైన అనంతరం బెయిలు కోసం మరోసారి అర్జీ వేసుకుంటామని దర్శన్ తరపు న్యాయవాది సునీల్ వివరించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధనుంజయ

బస్సు ఢీకొని ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

లింగసుగూరు, (మాన్వి) : కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం కనక జయంతి సందర్భంగా పాఠశాలలకు సెలవు కావటంతో ఇద్దరు బాలలు స్థానిక బస్టాండ్‌కు వచ్చారు. గంగావతి నుంచి యాదగిరికి వెళుతున్న బస్సు సిద్ధరామ (11), ధనంజయ్(8)లను ఢీకొనింది. ఈ ప్రమాదంలో సిద్ధరామ అక్కడికక్కడే మృతి చెందాడు. ధనంజయ్ రెండు చేతులూ నుజ్జయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడుని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆర్టీసీ బస్సు చోదకుడు కళకప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గణనాథుడి సేవలో న్యాయమూర్తులు

కాణిపాకం, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోషి, జస్టిస్ కృష్ణకుమార్, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్‌కుమార్ వేర్వేరుగా శనివారం దర్శించుకున్నారు. ఏఈవో రవీంద్రబాబు, అర్చకులు రాజగోపురం వద్ద వారికి స్వాగతం పలికారు. మూలమూర్తి దర్శన అనంతరం వారికి స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. పండితులు వేదాశీర్వచనం చేశారు. సూపరింటెండెంట్ వాసు, ఇన్‌స్పెక్టర్లు బాలాజీనాయుడు, చిట్టిబాబు, చిత్తూరు న్యాయస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

జస్టిస్ జోషి దంపతులకు జ్ఞాపిక అందజేస్తున్న ఏఈవో రవీంద్రబాబు

లారీ తాకిడికి కూలినగోడ

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : సిమెంట్ మిక్చర్ లారీ విద్యుత్తు తీగలకు తగిలి ఇంటి ప్రహరీని ఢీకొన్న ఘటనలో కుందలహళ్లి కాలనీ నివాసులు సిద్ధప్ప, లావణ్య దంపతుల కుమారుడు ప్రణవ్ (18 నెలలు) దుర్మరణం చెందారు. శుక్రవారం రాత్రి హెచ్‌ఏఎల్ పోలీసు ఠాణా పరిధిలో ఈ ప్రమాదం విషాదం నింపింది. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద సిమెంట్ పనులు కొనసాగుతుండగా.. అక్కడికొచ్చిన లారీకి విద్యుత్తు తీగలు తగిలాయి. ఆ విషయాన్ని గమనించని లారీ డ్రైవర్ వాహనాన్ని వేగంగా ముందుకు నడిపి ఓ గోడను ఢీకొట్టాడు. ఆ గోడ నిలువునా కూలి.. పక్కనే ఆడుకుంటున్న బాలుడిపై పడటంతో అక్కడిక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

కారాగారంలో రాజవైభవం!

బెంగళూరు (రాజాజీనగర) : పరప్పన అగ్రహార కారాగారంలో నటుడు దర్శన్‌కు రాజాతిథ్యం లభిస్తోందన్న విషయం బయటపడిన అనంతరం అతన్ని, మరికొందరు నిందితులను బెంగళూరు నుంచి వేర్వేరు కారాగారాలకు తరలించడం నిన్న మొన్నటి వ్యవహారం. కారాగారంలో నిందితులకు విలాసవంతమైన సదుపాయాలు కల్పిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉరి శిక్ష పడిన వికృత కాముకుడు ఉమేశ్‌రెడ్డి, నటి రన్యారావుతో కలిసి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ దొరికిపోయిన తరుణ్‌రాజ్‌లకు పరప్పన అగ్రహార కారాగారంలో రాజాతిథ్యం లభిస్తోంది. ఉమేశ్‌రెడ్డి టీవీ చూస్తూ ఆండ్రాయిడ్, బేసిక్ ఫోన్లను ఉపయోగించి మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. తరుణ్ రాజ్‌కూ టీవీ, చరవాణి సదుపాయాలను కల్పించిన ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో దీనిపై దర్యాప్తునకు సంబంధిత కారాగారాల శాఖ ఉన్నతాధికారి దయానంద్ ఆదేశాలు జారీ చేశారు.

కలసి ఉందాం కలసి నడుద్దాం కలలు నిజం చేసుకుందాం

కమ్మవారి కార్తీకమాస వనభోజన ఆహ్వానం

ప్రియమైన కమ్మ సోదర, సోదరీమణులారా, సంబరాన్ని తలపించే వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని తేది: 09-11-2025 ఆదివారం ఉదయం 09-00 గం॥లకు కమ్మవారి కళ్యాణ మండపం, బళ్ళారి రోడ్, సిరుగుప్పలో జరుపుటకు నిశ్చయించినందున తామెల్లరు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసి రోజంతా జరిగే పండుగ సంబరాలలో పాల్గొనవలసినదిగా ఆహ్వానిస్తున్నాం. యాంత్రిక జనజీవనాన్ని మైమరపించే వినోద కార్యక్రమాలతో మిమ్మలనందరిని అలరించి వినూత్నరీతిలో జరిగే వన మహోత్సవములో అందరూ కలసి ఆనందంగా గడపాలనేదే మా ఆక్షాంక్ష. ఈ సంబరానికి ఇదే మా స్వాగతం సుస్వాగతం.
కమ్మవారి కమ్మనైన మధురమైన, రుచికరమైన విందులతో అందరిని సంతుష్టులను చేయడమే మా లక్ష్యం.

కార్యక్రమాలు

ఉదయం 09-00 గం॥లకు పూజా కార్యక్రమం.
ఉదయం 09-30 గం నుండి 10-30 ని॥ల వరకు లలితా సహస్రనామ పఠనం
ఉదయం 11-00 గం నుండి విద్యార్థి వేతన (స్కాలర్‌షిప్) వితరణ కార్యక్రమం
విందు: ఉదయం 11-30 గం॥ల నుండి
అధ్యక్షులు: 8748889990 మేనేజర్: 8431532749

ఇట్లు తమ ఆగమనాభిలాషులు
అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు
సిరుగుప్ప తాలూకా కమ్మవారి సంఘం, సిరుగుప్ప
కమ్మవారి సంఘం వాట్సప్ నెం: 9141023459

(c) eenadu

ఈనాడు ఒడిశా

ఆదివారం నవంబరు 9, 2025

సాగునీటి కల్పన... అన్నదాతకు ఆలంబన

● బోరుబావుల ఏర్పాటుతో అధికోత్పత్తులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే

రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 16.51 లక్షల హెక్టార్లకు సాగునీటి సౌకర్యం కల్పించినట్లు సర్కారు వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల మందికిపైగా అన్నదాతలకు లబ్ధి చేకూరుతున్నట్లు స్పష్టం చేసింది. అనూగార్గ్ అధ్యక్షతన గురువారం జరిగిన ఒడిశా ఎత్తిపోతల కార్పొరేషన్ (ఓఎల్ఐసీ) 210వ బోర్డు సమావేశంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా 2024-25లో జలవనరుల శాఖ 16.51 లక్షల హెక్టార్లకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించింది. సౌర విద్యుత్తు బోరుబావుల ఏర్పాటుతో ఇది సాధ్యపడిందని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

స్ట్రాబెర్రీ సాగుతో లబ్ధిపొందుతున్న అన్నదాత

● ఇప్పటికే 3,328 బోరుబావుల ఏర్పాటుతో 0.17 లక్షల హెక్టార్లకు సాగునీటి సౌకర్యం సమకూరుతోంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి అదనంగా మరో 9 వేల బోరుబావుల ఏర్పాటుకు సర్కారు లక్ష్యం నిర్దేశించినట్లు పేర్కొంది. దీంతో లబ్ధిపొందే అన్నదాతల సంఖ్య దాదాపు 35 వేలకు పెరగనుంది.

పొద్దుతిరుగుడు పువ్వు పంటకు నీరందిస్తున్న రైతు

● పలు జిల్లాల్లో ఇదివరకు ఖాళీగా వదిలేసిన మెట్టభూములు, సాగునీటి పుణ్యమా అని వివిధ రకాల పంటలతో కళకళలాడుతున్నాయి. ఉదాహరణకు మయూర్‌భంజ్ జిల్లా శ్యామఖుంట సమితిలో రైతులు 10 హెక్టార్లలో స్ట్రాబెర్రీ పంటను సాగు చేస్తూ రూ.40 లక్షల వరకు ఆర్జిస్తున్నట్లు జలవనరుల శాఖ గుర్తు చేసింది. దీంతోపాటు పలు ఇతర జిల్లాల్లో పొద్దుతిరుగుడు పువ్వు వంటి వాణిజ్య పంటలను పండిస్తూ రైతులు లబ్ధి పొందుతున్నారు.

పూజా కార్యక్రమంలో జగన్నాథుని విగ్రహం వద్ద ఎంపీ ప్రదీప్, మేయరు సంఘమిత్ర, అధికారులు

రూ.21,500 కోట్లతో ఓడరేవు

● ముగిసిన కార్తికపౌర్ణమి మహోత్సవాలు

గోపాలపూర్, న్యూస్‌టుడే: బాహుదా నదికి సమీపంలో ఓడరేవు ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ అంగీకారం తెలిపారని, ఇందుకోసం రూ.21,500 కోట్లు ఖర్చవుతాయని బ్రహ్మపుర ఎంపీ ప్రదీప్‌కుమార్ పాణిగ్రాహి చెప్పారు. శుక్రవారం రాత్రి గోపాల్‌పూర్ తీరంలో జరుగుతున్న కార్తికపౌర్ణమి మహోత్సవం ముగింపు వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రదీప్ మాట్లాడుతూ గంజాం జిల్లాలోని హలుమ్మా, పాలూరుల్లో ఓడరేవులు ఏర్పాటు కానున్నాయన్నారు. పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన గోపాల్‌పూర్ పారిశ్రామిక వాడగానూ విస్తరిస్తోందని ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. గంజాం జిల్లా యంత్రాంగం ఈసారి 3 రోజులు కార్తిక పౌర్ణమి ఉత్సవాలు విజయవంతంగా చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బ్రహ్మపుర నగర మేయరు సంఘమిత్ర దొళై, గంజాం జిల్లా పాలనాధికారి వి.కీర్తి వాసన్, బ్రహ్మపుర కమిషనర్ ప్రథమేష్ అరవింద రాజశిర్కే, సబ్‌కలెక్టర్ అవినాష్ కుమార్, ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిణి మృణాళిని పాల్గొన్నారు.

అలరించిన కార్యక్రమాలు

అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను సమ్మోహితులను చేశాయి. గజపతి, సంబల్‌పూర్ కళాకారుల జానపద నాట్యాలు, బిహారు భామల హోళీ నృత్యం, ఓలీవుడ్ (ఒడియా సినీ పరిశ్రమ) ప్రముఖ గాయని పాయల్ నందో సంగీత విభావరి, ఇతర ప్రదర్శనలు ఓలలాడించాయి. ముగింపు వేడుకల్లో భాగంగా కళాకారులను జిల్లా యంత్రాంగం సత్కరించింది.

ఏడుగురు పోలీసు అధికారులపై చర్యలకు సిఫార్సు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ఉన్న ఏడుగురు పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది పూరీ జగన్నాథుని రథయాత్రలో తొక్కిసలాట జరిగిందని ప్రభుత్వ సహాయ ప్రధాన కార్యదర్శి (ఏసీఎస్) అనూగార్గ్ దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు. వీరిపై చర్యలకు సిఫార్సు చేసిన నేపథ్యంలో శనివారం డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా, కేంద్ర మండల ఐజీ సత్యజిత్ నాయక్‌లకు హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సత్యబ్రత సాహు లేఖలు రాసి చర్యలు తీసుకోవాలని సూచించారు. రథయాత్ర జరిగిన నాడు రాత్రి గుండిచా మందిరం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ముగ్గురు భక్తులు మృతిచెందగా, 12 మంది గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఏసీఎస్ అనూగార్గ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. దర్యాప్తు చేసిన అధికారులు డీసీపీలు కె.కె.నాయక్, శారదాదాస్, ప్రశాంత్ సాహు, సుకాంత సాహు, కమాండెంట్‌లు అజయ్‌కుమార్ పాఢి, బిష్ణుప్రసాద్ సెఠి, గిరిజా ప్రసాద్ దాస్‌లను బాధ్యులుగా చేశారు. వీరిపై పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఇద్దరు విద్యార్థినుల దుర్మరణం

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కేంఝర్ జిల్లా ఆనందపూర్ 20వ నెంబరు రహదారి బారిగామ్ కూడలి వద్ద శనివారం అతి వేగంతో వస్తున్న ఒక కారు ఎదురుగా సైకిళ్లపై వస్తున్న ఇద్దరమ్మాయిలను ఢీకొంది. ఘటనాస్థలంలోనే ఇద్దరూ మృతిచెందారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఆనందపూర్ పోలీసులు చేరుకుని పరిస్థితి నియంత్రణలోకి తెచ్చారు. మృతులు కనకమంజరి కళాశాల విద్యార్థినులు. పోలీసులు కారు చోదకుడ్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగం ఆశ చూపాడు... బాలికను విక్రయించాడు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే

కొంధమాల్ జిల్లా కోటగడ ఠాణా పరిధిలోని ఒక గ్రామానికి చెందిన కుటుంబానికి ఉద్యోగం ఆశ చూపి వారి 14 ఏళ్ల బాలికను మధ్యప్రదేశ్‌లో విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గుర్ని అరెస్టు చేసి న్యాయస్థానానికి తరలించినట్లు కోటగడ ఠాణా అధికారి ఆనందచంద్ర పాత్ర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. అరెస్టయిన నిందితులు రాయగడ జిల్లా చంద్రపూర్ ప్రాంతానికి చెందిన శశిభూషణ్ పాణి, మధ్యప్రదేశ్‌కు చెందిన అన్నదమ్ములు సందీప్ పటేల్, మహేష్ పటేల్ అని ఆయన పేర్కొన్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నామని చెప్పారు.

బాధితురాలి ఫోన్ సమాచారంతో...

రాయగడ జిల్లాకు చెందిన నిందితుడు శశిభూషణ్ కొన్ని నెలలుగా కొంధమాల్ జిల్లా తుమిడిబొంధ సమితిలోని మాళిపడలో ఉంటున్నాడు. ఆయనకు కోటగడ ఠాణా పరిధిలోని గ్రామానికి చెందిన కుటుంబంతో పరిచయం ఏర్పడింది. వారి 14 ఏళ్ల బాలికకు మధ్యప్రదేశ్‌లో నెలకు రూ.18 వేల వేతనంతో ఉద్యోగం ఇప్పిస్తానని, కుటుంబ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని వారికి ఆశ చూపాడు. ఆయన మాటలు విశ్వసించిన కుటుంబ సభ్యులు బాలికను శశిభూషణ్ వెంట మధ్యప్రదేశ్ పంపించేందుకు అంగీకరించారు. రెండు నెలల కిందట బాలికను తీసుకొని వెళ్లిన శశిభూషణ్ మార్గమధ్యంలో ఆమెపై అత్యాచారం కూడా చేశాడు. అనంతరం మరో మధ్యవర్తి (పరారీలో ఉన్న నిందితుడు) ద్వారా మధ్యప్రదేశ్‌లోని సాగర్ గ్రామానికి చెందిన అన్నదమ్ముల (అరెస్టయిన పటేల్ సోదరులు)కు రూ.70 వేలకు బాలికను విక్రయించి తిరిగి వచ్చేశాడు. నెల రోజుల తర్వాత బాధితురాలు తన సోదరికి ఎలాగోలా ఫోను చేసి తనతో ఇక్కడ ఇంట్లో వెట్టిచాకిరి చేయిస్తున్నారని, తనను కాపాడి, సొంతూరు తీసుకువెళ్లాలని కోరింది. విషయాన్ని బాలిక సోదరి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు అక్టోబరు 21న కోటగడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు శశిభూషణ్‌ను పట్టుకుని ప్రశ్నించగా, బాలికను విక్రయించిన విషయం తెలిసింది. హుటాహుటిన ప్రత్యేక పోలీసు బృందం మధ్యప్రదేశ్ వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో ఈ నెల 3న బాలికను కాపాడి, పటేల్ సోదరుల్ని అరెస్టు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని ఠాణా అధికారి పాత్ర్ పేర్కొన్నారు.

కొడుకును వసతి గృహంలో చేర్చి... తిరిగిరాని లోకాలకు తండ్రి

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: కొంధమాల్ జిల్లా దారింగిబాడి సమితిలో బుడాగుడ పోలీసు అవుట్‌పోస్టు పరిధిలోని కుకేరామహ గ్రామానికి చెందిన మహేశ్వర ప్రధాన్ (39) మృతదేహం శనివారం ఉదయం బుడాగుడ మార్గంలో పడి ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఒకటో తరగతి చదువుతున్న కొడుకును వసతి గృహంలో విడిచిపెట్టేందుకు మహేశ్వర భార్య అమితా ప్రధాన్‌తో కలిసి శుక్రవారం సాయంత్రం బుడాగుడ వెళ్లారు. అక్కడి వసతి గృహంలో కుమారుడ్ని చేర్చి ఇంటికి తిరిగి వస్తూ మహేశ్వర బుడాగుడ బజారులో పని ఉందని ఉండిపోగా, భార్య అమితా గ్రామానికి తిరిగి వచ్చేసింది. శనివారం ఉదయం మహేశ్వర మరణవార్త కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న బుడాగుడ అవుట్‌పోస్టు అధికారి ఉద్ధవ్‌కుమార్ జాని ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బహుశా అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాసులు కురిపిస్తున్న సుభద్ర శక్తిమేళా

● రూ.4 కోట్లకు చేరుకున్న విక్రయాలు

అల్పాహారం స్టాల్ వద్ద వినియోగదారుడు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన సుభద్రశక్తిమేళా వారికి కాసులు కురిపిస్తోంది. శుక్రవారం నాటికి మేళాలో విక్రయాలు రూ.4 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటికే చేనేత వస్త్రాలు, గృహాలంకరణ, రాగి ఉత్పత్తులకు ఆదరణ లభించగా, ఆహారస్టాళ్లు ఆ జాబితాలోకి చేరాయి. ముఖ్యంగా ఎస్‌హెచ్‌జీ మహిళలు తయారు చేస్తున్న అల్పాహారం, ఇతర వంటకాలను రుచి చూసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మేళాలో ఏర్పాటు చేసిన ఫుడ్‌కోర్టు వద్ద ఆహార ప్రియులతో రద్దీ నెలకొంటోందని నిర్వాహకులు చెబుతున్నారు. 300లకు పైగా స్టాళ్లు ఉన్న మేళాలో హస్త కళాకృతులు, చేనేత వస్త్రాలు, ఇంటి వంటకాలు, సేంద్రీయ ఉత్పత్తులు తదితర స్టాళ్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రధాన ఆకర్షణగా నిలుస్తోన్న ఫుడ్ కోర్టులో 50కి పైగా స్టాళ్లు ఉన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి ఏదో ఒక వంటకం ప్రాచుర్యంలో ఉండటంతో వీటికి అంతలా గిరాకీ ఏర్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటిలో మయూర్‌భంజ్ జిల్లా రాస్‌గోబిందపూర్ సమితికి చెందిన మహిళా బృందం తయారు చేస్తున్న ముడిమన్సా, కేంఝర్ పాత్రపొడ, సంబల్‌పూర్ సొరసొటియా, నిమపొడకు చెందిన చెనాజిలి, రాగుల నూడుల్స్‌కు ఎక్కువ ఆదరణ లభిస్తోంది.

ఫుడ్ కోర్టులో ఆహార ప్రియులు

ఉపాధ్యాయురాలి బదిలీపై విద్యార్థుల నిరసన

పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థులు

జయపురం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయురాలి బదిలీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జయపురం సమితి గొడపొదర ఉన్నత పాఠశాల విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేశారు. ఉపాధ్యాయురాలు సంబితరేఖ జెన్నాను ఇటీవల వేరే పాఠశాలకు బదిలీ చేశారు. మరో మూడు నెలల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమెను బదిలీ చేయడంతో తీవ్రంగా బాధపడుతూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న బీఈవో చందన్‌కుమార్ పాఠశాల వద్దకు చేరుకుని నచ్చజెప్పడంతో శాంతించారు.

చిన్నారులతో సీఎం ముచ్చట

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భారత్ స్కౌట్స్, గైడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొంతమంది బాలబాలికలు అధికారులతో కలిసి శనివారం ఉదయం భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్‌కు వచ్చారు. ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝిని కలిసిన వారంతా ఆయనకు బ్యాడ్జీ ధరింపజేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వారితో ముచ్చటించిన సీఎం కొంత నగదు విరాళంగా ఇచ్చారు.

ముఖ్యమంత్రి మోహన్‌కు బ్యాడ్జీ ధరింపజేస్తున్న బాలిక

విశేషాల సమాహారం భారత్

● సబర్మతి ఆశ్రమం సందర్శించిన గవర్నర్

నూలు వడుకుతున్న కంభంపాటి హరిబాబు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: విశేషాల సమాహారం భారత్ అని, దేశ సమగ్రత, అఖండతకు నిలువుటద్దమని, దీని వెనక మహనీయుల కృషి ఉందని గవర్నరు కంభంపాటి హరిబాబు అన్నారు. మూడు రోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన ఆయన శుక్రవారం చారిత్రక సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి బాపూజీని స్మరించారు. ఇక్కడ రాట్నంలో నూలు వడికారు. తర్వాత గిఫ్ట్ సిటీ తిలకించిన హరిబాబు సబర్మతి అటల్ వంతెన (సబర్మతి రివర్ ఫ్రంట్), ఇతర సందర్శనీయ స్థలాలు తిలకించారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ గురించి సందేశమిచ్చిన గవర్నరు తన అనుభూతి గురించి పత్రికలకు వివరించారు.

సీఎం ప్రయాణించిన హెలికాప్టర్‌లో తనిఖీలు

హెలికాప్టర్ వద్ద అధికారులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి శనివారం రెండోసారి నువాపడ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లారు. భువనేశ్వర్ నుంచి నువాపడ పరిధిలోని గొటమ ఎయిర్‌స్ట్రిప్‌లో విమానం దిగిన తర్వాత ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక స్క్వాడ్ అధికారులు విమానంలో తనిఖీలు చేశారు.

మా ప్రాణాలకు ముప్పుంది

● పితబాస పండా భార్య ఆందోళన

విలేకరులతో మాట్లాడుతున్న పితబాస భార్య సుశ్మితా పండా. చిత్రంలో ఆయన సోదరులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: 'నా భర్త పితబాస పండా హత్య కేసు ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని, లేకుంటే మీ తల్లీకొడుకుల అంతు చూస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోను చేసి బెదిరిస్తున్నారు. మా ప్రాణాలకు ముప్పుంది' అని పితబాస భార్య సుశ్మితా పండా ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక వైకుంఠనగర్‌లోని ఇంట్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల రెండుసార్లు తన కుమారుడి ఫోనుకు గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి దుర్భాషలాడి, కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించారని చెప్పారు. దీనిపై తన మరిది (పితబాస సోదరుడు) బి.ఎన్.పూర్ ఠాణాలో ఫిర్యాదు కూడా చేశారని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, భయపడొద్దని పోలీసులు చెబుతున్నారని ఆమె వివరించారు. తన భర్త హత్య కేసు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే వరకు అరెస్టయిన నిందితులు బయట తిరగకుండా చూడాలని ఆమె కోరారు. తన భర్త పితబాస, కుట్రదారుగా అరెస్టయిన బ్రహ్మపుర మాజీ ఎమ్మెల్యే బిక్రం కుమార్ పండా మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలు ఉండేవని, మిత్రుడైన ఆయనే తన భర్త హత్యకు కుట్రదారు అని ప్రసార మాధ్యమాల ద్వారా తెలిసి ఆశ్చర్యపోయానని సుశ్మితా పేర్కొన్నారు. పోలీసులు తమకు న్యాయం చేస్తారన్న పూర్తి నమ్మకం ఉందని విలేకరుల సమావేశంలో పాల్గొన్న పితబాస సోదరులు చెప్పారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పితబాస పండాను అక్టోబరు 6న రాత్రి ఆయన ఇంటికి సమీపంలో దుండగులు పిస్తోలుతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

ఎన్నికల అధికారికి భాజపా ఫిర్యాదు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భాజపా అధికార ప్రతినిధి సత్యబ్రత పండా నాయకత్వంలో ఒక బృందం శనివారం భువనేశ్వర్‌లోని ఎన్నికల అధికారి ఆర్.ఎస్.గోపాలన్‌కు బిజదపై ఫిర్యాదు చేసింది. నువాపడ ఉప ఎన్నిక నేపథ్యంలో భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, మరికొందరు నాయకులు ఫొటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మార్చి వివిధచోట్ల పోస్టర్లు అతికించారని ఫిర్యాదులో తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు భాజపా ఆరోపణ నిరాధారమని బిజద అధికార ప్రతినిధి లెనిన్ మహంతి శనివారం భువనేశ్వర్‌లో విలేకర్లకు చెప్పారు.

నువాపడలో రూ.1.20 కోట్ల మత్తు పదార్థాల స్వాధీనం

● ఉప ఎన్నికల నేపథ్యంలో ఆబ్కారీ దాడులు

రాయగడ పట్టణం, భువనేశ్వర్, న్యూస్‌టుడే: నువాపడ ఉప ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా సరఫరా చేస్తున్న మద్యంపై ఆబ్కారీ శాఖ కొరడా ఝుళిపిస్తోంది. గత కొద్ది రోజులుగా విస్తృతదాడులు చేస్తున్న ఆబ్కారీ సిబ్బంది ఇప్పటివరకు రూ.1.20 కోట్లకు పైగా విలువ చేసే సరకును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రధాన అధికారి దిశానిర్దేశం మేరకు అక్రమ మద్యం, గంజాయి తదితర కార్యకలాపాలపై నిఘా పెంచినట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దాడుల్లో 6,963 లీటర్ల నాటు సారా, 86 లీటర్ల బీరు, 42 లీటర్ల విదేశీ మద్యం, 1,71,300 కిలోల విప్పపువ్వు ప్యాకెట్లు, 60 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్లో రూ. 1.20 కోట్లకుపైగా ఉంటుందని వెల్లడించాయి. వీటికి సంబంధించి 242 కేసులు నమోదు చేయగా, 134 మందిని అరెస్టు చేసినట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ తేదీకి ముందుగా మద్యం అమ్మకాలు నిషేధించనున్న నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ముందుగా సరకును నిల్వ చేసి ఉంచినట్లు సమాచారం. దీంతో అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న నాటు సారా డ్రమ్ములు, పాత్రలతో ఆబ్కారీ సిబ్బంది

నేటితో ప్రచారానికి తెర

● చెమటోడుస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: నువాపడ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం సాయంత్రంతో ప్రచారం గడువు ముగిస్తోంది. విజయం కోసం మునుపెన్నడూ లేని విధంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల తరపున అగ్రనేతలు పాల్గొన్నారు. మూడు పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్ఠగా భావించడంతో పోటీ రసవత్తరంగా మారింది.

11న తేలనున్న భవితవ్యం

బిజద ఎమ్మెల్యే రాజేంద్ర ఢోల్కియా మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. 11న ఇక్కడ పోలింగ్ జరగనుండగా అభ్యర్థులు రాజకీయ భవితవ్యం తేలనుంది. భాజపా అభ్యర్థిగా రాజేంద్రకుమారుడు జయఢోల్కియా బరిలో ఉండగా, బిజద అభ్యర్థినిగా స్నేహాంగిని చురియా, కాంగ్రెస్ తరపున ఘసిరామ్ మాఝి తలపడుతున్న సంగతి తెలిసిందే.

నువాపడలో పీసీసీ నేత భక్తచరణ్ పాదయాత్ర

శనివారం నువాపడలోని ఖరియార్‌లో బిజద అభ్యర్థిని స్నేహాంగిని రోడ్‌షో

సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు

బిజద ఖాతాలో ఉన్న నువాపడ స్థానం కైవసం చేసుకోవడానికి భాజపా ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. 8 మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నేతలంతా మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి ఉప ఎన్నిక షెడ్యూల్ జారీ కాకముందు మూడుసార్లు నువాపడ వచ్చారు. సూచీ జారీ అయిన తర్వాత రెండుసార్లు ప్రచారానికి వచ్చారు. మరోవైపు ప్రతిష్ఠ నిలబెట్టుకోవడానికి బిజద శ్రమిస్తోంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వయోభారం, అస్వస్థత వంటి ప్రతికూలతలున్నా రెండుసార్లు నువాపడ వచ్చారు. రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఆ పార్టీకి చెందిన 30 మంది శాసనసభ్యులు, నవీన్ విధేయగణం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన భక్తచరణ్ దాస్ నువాపడ స్థానం నిలబెట్టుకుని ప్రతిష్ఠ పెంచుకోవాలన్న ధ్యేయంతో అభ్యర్థితో కలిసి పాదయాత్రలు, వీధి సభలు నిర్వహిస్తున్నారు. హస్తిన పెద్దలంతా వస్తారని ఆయన పేర్కొన్నా ప్రముఖులు రాలేదు. కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక, పీసీసీ మాజీ అధ్యక్షులు, ఇతర నాయకులు ప్రచారం సాగిస్తున్నారు.

భాజపా పూరీ ఎంపీ సంబిత్‌పాత్ర్ సినాపల్లిలో ప్రచారం

Padmasri IVF CENTER

పిల్లలు లేని దంపతులకు శుభవార్త

తల్లితండ్రులు కావాలనే కల నిజం చేసుకోవాలి అనుకుంటున్నారా ?

మెగా ఇన్ఫెర్టిలిటీ కన్సల్టేషన్ క్యాంప్

IVF ₹1.25* Lakhs

నో హిడెన్ ఛార్జెస్

16 నవంబర్ 2025

ఉ॥ 9 గం॥ల నుండి మ॥ 3 వరకు

అపాయింట్‌మెంట్ తప్పనిసరి

ఉచిత కన్సల్టెన్సీ మరియు స్కానింగ్

జర్మనీలో తర్ఫీదు పొందిన ప్రముఖ సంతాన సాఫల్య నిపుణురాలు

డా॥ పి. సుధా పద్మశ్రీ గారు

M.D. (Obst.& Gynaec)

Specialist in Gynaec Laparoscopy and Infertility Core Fertility Specialist.

పద్మశ్రీ ఐ.వి.ఎఫ్. సెంటర్

డో.నెం. 49-48-16/5, ఎన్.జి.జి.ఓ. కోలనీ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం-16.

ఫోన్: 0891-2734747, 9246634747

అపాయింట్‌మెంట్ కొరకు:

9246634747, 8790538761, 6305229695

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

EENADU THE WAY CLASSIFIEDS

పెళ్లి శుభాకాంక్షలు · ఈనాడు క్లాసిఫైడ్స్ · జన్మదిన శుభాకాంక్షలు · లీగల్ ప్రకటనలు · జయంతి, వర్ధంతి · అంత్యక్రియలు,

వేడుక ఏదైనా.. ఈనాడు ను చేసుకోండి వేదిక

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి

80085 97609

(c) eenadu

నేడు ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు

ర్యాలీ చేపడుతున్న తెలుగు విద్యార్థులు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: కొత్తకోళీలో ఆదివారం ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రా యువజన సంఘం, పశ్చిమబెంగాల్ తెలుగు జాతి ఐక్యవేదిక సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ అనంతరం కొత్తకోళీ ఆంధ్రా భవన్‌లో వేడుకలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు పట్టణంలో తెలుగు విద్యార్థులు శనివారం ర్యాలీ నిర్వహించారు.

ఉప్పొంగిన దేశభక్తి

రాయగడ పట్టణం: ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు

పర్లాఖెముండి, రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: భారత మాజీ ఉపప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంత్యుత్సవాల్లో భాగంగా పర్లాఖెముండి పట్టణంలో శనివారం పాదయాత్ర నిర్వహించారు. బ్రహ్మపుర ఎంపీ ప్రదీప్‌కుమార్ పాణిగ్రహి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మధుమిత, మోహన ఎమ్మెల్యే దాశరధి గమాంగ్, జడ్పీ అధ్యక్షుడు గవర తిరుపతిరావు పాల్గొన్నారు. రాయగడలో జరిగిన కార్యక్రమానికి కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉలక ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ అశుతోష్ కులకర్ణి, భాజపా జిల్లా అధ్యక్షుడు గోపీ ఆనంద్, జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

దేవ్‌మాలిపై పర్వతారోహణ

దేవ్‌మాలి పర్వతంపై జాతీయ జెండాలతో విద్యార్థులు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లా పోలీసు విభాగం ఆధ్వర్యంలో దేవ్‌మాలి పర్వతంపై శనివారం పర్వతారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ రోహిత్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. సైబర్ మోసాలు నివారణలో భాగంగా ప్రజల్లో చైతన్యం, యువకుల్లో ఉత్సాహాన్ని కలిగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎస్పీ రోహిత్ అన్నారు. అదనపు ఎస్పీ మనోబ్రత శత్పథీ అధ్యక్షతన సునాబెడ ఎస్‌డీపీవో సుమిత్ర జెనాతో పాటు సునాబెడ, సిమిలిగుడ, పొట్టంగి, నందపూర్, దమన్ జోడీ, సుంకీ, కొరియా ఠాణా అధికారులు విద్యార్థులు, యువకులు, వృద్ధులు పర్వతారోహణ చేసేందుకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

ఉత్సాహంగా సురభి పోటీలు

మాట్లాడుతున్న ఎంపీ ప్రదీప్ పాణిగ్రహి, కలెక్టర్ మధుమిత, ప్రిన్సిపల్ మోనాలిసాదాస్

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి పట్టణంలోని మహారాజ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శిశు మహోత్సవం-2025(సురభి) శనివారం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ మధుమిత అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్రహ్మపుర ఎంపీ ప్రదీప్‌కుమార్ పాణిగ్రహి పాల్గొని మాట్లాడారు. జడ్పీ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, జిల్లా విద్యాశాఖ అధికారి మాయదర్ సాహు, మోహన ఎమ్మెల్యే దాశరధి గమాంగ్ పాల్గొన్నారు.

ఘసీరామ్‌ను గెలిపించండి: పవిత్రశాంత

సిమిలిగుడ, న్యూస్‌టుడే: నువాపడ ఉప ఎన్నికల గడవు దగ్గరపడుతుండగా ప్రచారాలు జోరందుకున్నాయి. కొరాపుట్ జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు అక్కడ ప్రచారాలు సాగిస్తున్నారు. లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్రశాంత గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. అక్కడ ఓటర్లను తమ పార్టీ అభ్యర్థి ఘసీరామ్ మజ్జిని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. శనివారం వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రచారాల్లో పాల్గొన్నారు.

విద్యార్థులు పరీక్షల భయాన్ని అధిగమించాలి

మాట్లాడుతున్న బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్. చిత్రంలో అతిథులు, నిర్వాహకులు తదితరులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: విద్యార్థులు పరీక్షల భయాన్ని అధిగమించాలని బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ ఎం. అన్నారు. స్థానిక బాబాజీ తోట వీధిలోని ప్రభుత్వ క్వీన్ ఆఫ్ ది మిషన్స్ ఉన్నత పాఠశాలలో 1977లో మెట్రిక్యులేషన్ చదువుకున్న పూర్వ విద్యార్థుల సంఘం వేడుకలు శనివారం జరిగాయి. బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అతిథులు వివిధ పోటీల విజేత విద్యార్థులకు బహుమతులు అందజేశారు

ముగ్గురు సేవాయత్‌ల సస్పెన్షన్

గోపాలపూర్, న్యూస్‌టుడే: పూరీ శ్రీక్షేత్రానికి చెందిన ముగ్గురు సేవాయత్‌లను శుక్రవారం పాలనాధికారి అరవిందపాఢి సస్పెండు చేశారు. కార్తిక పొంచుక వ్రతాల సమయంలో ఏకాదశి నాడు నాట్యమండపం వద్ద ఈ ముగ్గురు సేవాయత్‌లు బలవంతంగా సొమ్ము వసూలు చేసినట్లు ఫిర్యాదులొచ్చాయి. పరిశీలించిన పాఢి చర్యలు తీసుకున్నారు.

సందడిగా జిల్లాస్థాయి రాగుల దినోత్సవం

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి పట్టణంలోని గజపతి క్రీడా మైదానంలో కలెక్టర్ మధుమిత అధ్యక్షతన శనివారం జిల్లాస్థాయి రాగుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బ్రహ్మపుర లోకసభ సభ్యులు ప్రదీప్‌కుమార్ పాణిగ్రహి, అతిథులుగా జడ్పీ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, మోహన ఎమ్మెల్యే దాశరధి గమాంగ్, పుర అధ్యక్షురాలు నిర్మల శెఠి తదితరులు పాల్గొన్నారు.

బలదేవ్ రథ్ సాహిత్యం బావి తరాలకు అందిద్దాం

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సురేష్ చంద్ర పట్నాయక్. చిత్రంలో ఇతర ప్రముఖులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఒడియా సాహితీ రంగంలో 'కవిసూర్య' బలదేవ్ రథ్‌కు విశిష్ట స్థానముందని, ఆయన సాహిత్యాన్ని బావి తరాలకు అందించేందుకు అంతా కృషి చేద్దామని, ఆయన జన్మస్థలం అంశాన్ని వివాదం చేయవద్దని కవిసూర్య సాహిత్య సంసద్ కార్యదర్శి సురేష్ చంద్ర పట్నాయక్ కోరారు. శనివారం మధ్యాహ్నం స్థానిక పాణిట్యాంకు రోడ్డులోని గంజాం కళా పరిషత్ ఆవరణలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించింది.

ఉమ్మర్‌కోట్‌లో క్రికెట్ ప్రీమియర్ లీగ్

నిర్వాహకులతో క్రీడాకారులు

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ బిజూ పట్నాయక్ మైదానంలో శనివారం క్రికెట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. విద్యాశాఖ మంత్రి ప్రతినిధి అశోక్‌కుమార్ పాఢి, ఎస్‌డీపీవో సుబేందు సబర్, ఠాణాధికారి రమాకాంత్ సాయి, రాయ్‌ఘర్ సమితి అధ్యక్షుడు గుప్తప్రసాద్ జంకర్ తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు దంతర్వాడ-11, ఛత్తీస్‌గఢ్ మధ్య పోటీలు జరిగాయి. లీగ్‌లో ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 16 జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయి. విజేత జట్టుకు రూ.2 లక్షలు, రన్నరప్‌కు రూ.1.5 లక్షలు అందజేయనున్నారు.

భాషరాని నవీన్ రాష్ట్రానికి ఏం చేశారు?

నువాపడ సమావేశంలో సీఎం మోహన్, భాజపా అధ్యక్షుడు సామల్, అభ్యర్థి జయడొల్కియా

● సీఎం మోహన్ భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని 25 ఏళ్లు పాలించిన నవీన్‌పట్నాయక్ మాతృభాష (ఒడియా) నేర్చుకోలేకపోయారని, ఆయన రాష్ట్రానికి ఏం చేశారని సీఎం మోహన్ చరణ్‌మాఝి ప్రశ్నించారు. శనివారం సాయంత్రం నువాపడకు ప్రచారానికి వెళ్లిన మోహన్ నవీన్ పాలనలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందన్నారు. మంత్రులకే కనిపించని మాజీ ముఖ్యమంత్రి ప్రజల వద్దకు వచ్చారా? అంటూ ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ పాలన ప్రారంభంతో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. నువాపడలో జరిగిన సమావేశంలో రెవెన్యూ, విపత్తుల నివారణ శాఖ మంత్రి సురేష్‌పూజారి, భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, నువాపడ భాజపా అభ్యర్థి జయడొల్కియా, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాత్రి నువాపడలో సీఎం రోడ్ షో నిర్వహించారు.

ఐటా-ఓటీఏ టెన్నిస్ ఛాంపియన్ వి.విజేత

బహుమతులతో విన్నర్, రన్నర్ బాలబాలికలు: చిత్రంలో అతిథులు, రిఫరీ బత్రా

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: ఒడిశా టెన్నిస్ సంఘం (ఓటీఏ) సౌజన్యంతో ఖుర్దా జిల్లా టెన్నిస్ సంఘం (కేడీటీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు జరిగిన మేజర్ సందీప్ మహాపాత్ర్ స్మారక కేడీటీఏ, ఐటా-ఓటీఏ అండర్-14, 16 టెన్నిస్ ఛాంపియన్‌షిప్ సిరీస్ టోర్నీలో ఝార్ఖండ్‌కు చెందిన క్రీడాకారిణి వి. విజేత డబుల్ క్రౌన్ టైటిల్ గెలుచుకుంది. భువనేశ్వర్ కళింగ మైదానంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరిగిన ఇందులో బాలికల అండర్-16 సింగిల్స్, డబుల్స్ విభాగాల తుదిపోరులో వి.విజేత పశ్చిమబెంగాల్ క్రీడాకారిణులతో పోటాపోటీగా ఆడి గెలుపొందింది. బాలుర సింగిల్స్‌లో సుయాస్ పట్నాయక్ (ఒడిశా), మిహికా రాయ్ (పశ్చిమ బెంగాల్), రిషిక్ కె (తెలంగాణ) తదితరులు సింగిల్స్, డబుల్స్ విభాగంలో గెలిచారు. ముగింపు కార్యక్రమంలో అతిథులుగా హాజరైన కేడీటీఏ అధ్యక్షుడు మధుసూదన్ పాఢి, కార్యదర్శి అశిత్ ప్రధాన్, వర్కింగ్ అధ్యక్షుడు దామోదర్ ప్రధాన్ విన్నర్, రన్నర్ క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. పోటీలను జాతీయ రిఫరీ జతిన్ బత్రా పర్యవేక్షించారు.

రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

స్టేషన్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న డీఆర్‌ఎం లలిత్ బోహ్రా, సిబ్బంది

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: వాల్తేర్ డీఆర్‌ఎం లలిత్ బోహ్రా శనివారం పర్లాఖెముండి రైల్వే స్టేషన్‌లో పర్యటించారు. అమృత్ భారత్‌లో భాగంగా స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. స్టేషన్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని, పనులు నాణ్యతతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

డిమాండ్లు పరిష్కరించాలని భారీ ర్యాలీ

కార్యాలయ ప్రాంగణంలో ఆందోళన చేస్తున్న లబ్ధిదారులు

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లా జోరిగావ్ సమితిలో వివిధ డిమాండ్లు నిరసిస్తూ పింఛనుదారులు మహాసంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మినీ స్టేడియంలో మహాసభ నిర్వహించారు. పాలనాధికారిని ఉద్దేశిస్తూ తహసీల్దార్ సుమంత్ పాత్రకు వినతిపత్రాన్ని అందజేశారు. సమితి పింఛనుదారుల సంఘ అధ్యక్షురాలు సూర్జ్యశాంటా, కోశాధికారి ముక్తా దొళాయి తదితర వందలాది లబ్ధిదారులు పాల్గొన్నారు.

అంతర కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు

వివిధ కళాశాలల క్రీడాకారులతో కరచాలనం చేస్తున్న ఆచార్య గణేష్ శెఠి

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: బ్రహ్మపుర విశ్వవిద్యాలయం (భంజవిహార్), క్రీడల మండలి (స్పోర్ట్స్ కౌన్సిల్) ఆధ్వర్యంలో 55వ అంతర కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. భంజవిహార్‌లోని మండలి ఇండోర్ హాల్లో మూడు రోజులు నిర్వహిస్తున్న వీటిని విశ్వవిద్యాలయం విద్యార్థుల సంక్షేమ అధికారి అచార్య గణేష్ శెఠి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో మండలి కార్యదర్శి ఆచార్య ధ్రువచరణ్ పండా, వర్సిటీ క్రీడల అధికారి రబిచరణ్ మిశ్ర, మండలి ప్రతినిధులు రాజేష్ మహంతి, శివానంద వర్మ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు వివిధ కళాశాలల క్రీడాకారుల మధ్య మ్యాచులు జరిగాయి.

స్పోర్ట్స్ కాంప్లెక్స్ సందర్శన

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని కళింగ మైదానం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రధానమంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి సుభాశిష్ పండా శనివారం సందర్శించారు. అథ్లెటిక్స్, హాకీ మైదానాలు, ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్ శిక్షణ కేంద్రం, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, స్పోర్ట్స్ సైన్స్ కేంద్రం తదితరాలను పరిశీలించి ఆయన రాష్ట్ర క్రీడాశాఖ అధికారులతో మాట్లాడి ఆయా కేంద్రాల్లో శిక్షణ, సాధనసంపత్తిపై చర్చించారు. శిక్షణ పొందుతున్న క్రీడాకారులు, శిక్షకులతో ఆయన మాట్లాడారు. క్రీడా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సచిన్ యాదవ్, అదనపు కార్యదర్శి బిజయకుమార్ స్వాయిన్, సంచాలకుడు విజయ్ ఎద్దుల తదితరులు పండా వెంట ఉన్నారు.

స్విమ్మింగ్ క్రీడాకారిణులతో మాట్లాడుతున్న పండా

జాతులు వేరైనా జనులంతా ఒక్కటే

జనజాతీయ ఉత్సవాల్లో చిన్నారుల ప్రదర్శన

కొరాపుట్, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో స్థానిక పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో జనజాతీయ 15 రోజుల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల ద్వారా జాతులు వేరైనా జనులంతా ఒక్కటేనన్న అంశాన్ని ప్రచారం చేస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు ప్రమోద్ అన్నారు. 15 రోజుల పాటు వివిధ సంప్రదాయాలు, సంస్కృతులు, కళలను విద్యార్థులు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

సమస్యలపై ఎంపీకి వినతి

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి బాలికా మాధ్యమిక పాఠశాలల్లో మౌలిక సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు శనివారం ఎంపీ ప్రదీప్‌కుమార్ పాణిగ్రహికి వినతిపత్రం అందజేశారు. క్రీడా మైదానం, ఆధునిక లైబ్రరీ, అదనపు తరగతి గదులు నిర్మాణం, సైకిల్‌స్టాండ్ ఏర్పాటు, సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు విద్యార్థులు తెలిపారు

క్యాన్సర్‌ను జయిద్దాం

దమన్‌జోడీలో నాల్కో టౌన్ షిప్‌లో ఉన్న సరస్వతీ విద్యా మందిర్ జాతీయ సేవా విభాగం, రెడ్ రిబన్ క్లబ్, యూత్ రెడ్‌క్రాస్‌లు సంయుక్తంగా శనివారం క్యాన్సర్‌పై చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. నాల్కో జెంటిల్ మేనేజర్ ఆనంద్ బాసు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

– న్యూస్‌టుడే, సిమిలిగుడ

అగ్నిప్రమాదంలో అప్రమత్తతపై శిక్షణ శిబిరం

జయపురం, న్యూస్‌టుడే: జయపురం బస్టాండు ప్రాంగణంలో అగ్నిమాపక శాఖ తరపున శిక్షణ శిబిరం శనివారం జరిగింది. ప్రయాణికులకు, బస్టాండు సిబ్బంది, బస్సు యజమానులకు ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యంత్రాలు ఉపయోగించే తీరు వివరించారు. కార్యక్రమంలో పురాధ్యక్షుడు నరేంద్రకుమార్ మహంతి, ఏఎఫ్‌వో సురేష్‌చంద్ర బారిక్ తదితరులు పాల్గొన్నారు.

ఎకో రిట్రీట్ పనులపై సమావేశం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: సిమిలిగుడ సమితిలో జిల్లా పాలనాధికారి మనోజ్ సత్యవాన్ మహజన్ శనివారం పర్యటించారు. కంటి గ్రామ పంచాయతీ పరిధి పుట్‌సీల్‌లో ఎకో రిట్రీట్ కేంద్రం ఈనెల 15 తేదీన ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎకో రిట్రీట్ కేంద్రం నిర్మాణ పనులు, ఇతర ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులతో మాట్లాడారు.

వ్యవసాయ సంఘ మాజీ అధ్యక్షుడికి నివాళి

జయపురం సమితి అంబాగూడ ప్రాంతానికి చెందిన వ్యవసాయ సంఘ మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీరామ్మూర్తి మృతికి శనివారం నివాళులర్పించారు. స్థానిక జగన్నాథ్ ఆలయం ప్రాంగణంలో అధ్యక్షుడు ఉపేంద్రకుమార్ పాణిగ్రహి నేతృత్వంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, జయపురం

EENADU e Classifieds

AUTO

VEHICLES FOR SALE

రాజమండ్రి ప్రముఖసంస్థకు కాంట్రాక్టుకు తిరిగిన 2022Sep మోడల్, కండిషన్‌లోగల Bolero-Neo(నియో), N4 వెహికల్స్ 20 మొత్తం/విడిగా అమ్మకం✆ 9676144027

BUSINESS SERVICES

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/వంట, బేబికేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

గుంటూరు సిటీలో, గోరంట్ల లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

PLOT FOR SALE

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

JOBS

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్సగా (జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో||వసతి. చదువు: డిగ్రీ 6301328519

PART TIME

వర్క్ ఫ్రమ్ హోమ్ భోగాపురం విశాఖ, విజయనగరం రియల్ ఎస్టేట్‌లో స్టాఫ్ కావలెను. జీతం 25000/ (రిటైర్డ్ ఉద్యోగులు లేదా గృహిణులు కూడా అర్హులు). ✆ 7799334841

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్యనాగేశ్వరం,సోమనాథ్,ద్వారక,ఖాట్మాండు అన్నీ ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆9848782131 Nov25-Dec5

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

బిసింగ్‌పూర్‌లో ఎలుగుల సంచారం

కాలువలో భల్లూకాలు

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లా బొరిగుమ్మ సమితి బిసింగ్‌పూర్‌లో ఎలుగులు భయాందోళన పెట్టిస్తున్నాయి. ఆహార అన్వేషణలో కోసం అడవుల నుంచి గ్రామాల బాట పడుతున్నాయి. శనివారం స్థానికంగా కాలువల్లో సంచరిస్తుండటంతో ప్రజలు ఇళ్లకు అంకితమయ్యారు. అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పరబ్ ఉత్సవంపై అధికారుల సమీక్షా

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లా కుంద్రా సమితిలో ఈ నెల 12 నుంచి జరగనున్న సమితిస్థాయి పరబ్ ఉత్సవంపై శనివారం సమీక్షా సమావేశం జరిగింది. బీడీవో పి.మనస్మితా అధ్యక్షతన చర్చించారు. సమితి అధ్యక్షుడు తరుణిసేన్ బిసోయి తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్ వింగ్ భవనం ప్రారంభం

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి పట్టణంలోని స్టైల్ బజార్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ వింగ్ భవనాన్ని శుక్రవారం రాత్రి ఎస్పీ జెకె పండా ప్రారంభించారు. అదనపు ఎస్పీ సునీల్ మహంత్, ఎస్‌డీపీవో మాధవనంద నాయక్, పట్టణ ఆదర్శ ఠాణా అధికారి ప్రశాంత్ భూపతి తదితరులు పాల్గొన్నారు.

వీధిలైట్లు అందజేత

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: నువాపడ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు నారాయణ రావు ధర్మబంద పంచాయతీలో వారం రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో 18 ఎల్ఈడీ (వీధి)లైట్లను అందజేశారు.

దొంగలించిన హుండీ వదిలి పరారీ

రాయగడ గ్రామీణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లా కల్యాణ సింగుపూర్‌లోని శివమందిరంలో హుండీ చోరీకి గురైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి దేవగిరి ప్రధాన రహదారిలో నాగావళి నది ఒడ్డున ఉన్న పంచముఖేశ్వర ఆలయంలో హుండీని గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించి ద్విచక్రవాహనంపై ఎక్కిస్తుండగా ఆ సమీపంలో ఉన్న గోవులు అతిడిని చూసి అరుస్తుండటంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి ఆ దొంగ వాహనాన్ని, హుండీని వదిలి అక్కడ నుంచి పరారయ్యాడు. వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హుండీతో సహా ద్విచక్రవాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

కుప్పకూలిన అపార్ట్‌మెంట్ బాల్కనీ: ముగ్గురి మృతి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: కటక్‌లోని బక్షిబజార్ చేరువలోని మణిసాహు కూడలి వద్ద శనివారం సాయంత్రం 6.30 గంటలకు ఒక పురాతన అపార్ట్‌మెంట్ బాల్కనీ కుప్పకూలి పక్కన ఉన్న సిమెంటు రేకు ఇంటిపై పడింది. ఈ దుర్ఘటనలో రెండు గదులు ధ్వంసం కాగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఎస్సీబీ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో అబ్దుల్ జహీర్ (58), అబ్దుల్ జలీల్ (46), అబ్దుల్ ముజిహిద్ (5) అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. అగ్నిమాపక శాఖ, పోలీసుశాఖ జవానులు చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. పురాతనమైన అపార్ట్‌మెంట్ బాల్కనీ శిథిలావస్థలో ఉందని, తమకు ముప్పు ఉందని పక్కనున్న కుటుంబం వారు కటక్ నగరపాలకసంస్థ (సీఎంఐ) అధికారులకు లిఖితపూర్వకంగా తెలిపినా పట్టించుకోలేదు. వారు భయపడినట్లే ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబ సమీప బంధువులు విలేకర్లకు తెలిపారు.

చెరువులో పడి బాలుడి మృత్యువాత

నవరంగపూర్, న్యూస్‌టుడే: చెరువులో పడి బాలుడు మృతి చెందిన ఘటన నవరంగపూర్ జిల్లా జోరిగావ్ ఠాణా పరిధిలో పుపుగావ్ పంచాయతీ బారబాకులి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన ఉదయ్ శాంటా కుమారుడు రాజేష్‌శాంటా(14) శనివారం స్నానం చేసేందుకు వెళ్లి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకసాగారు. సమీప చెరువులో రాజేశ్ మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.

పొదల్లో యువకుడి మృతదేహం లభ్యం

పర్లాఖెముండి, గోపాలపూర్, న్యూస్‌టుడే: పొదల్లో యువకుడు మృతదేహం లభించిన ఘటన గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని శనివారం చోటుచేసుకుంది. ఠాణా అధికారి బసంత్ శెఠి తెలిపిన వివరాల మేరకు.. ఠాణా పరిధిలోని లెడబోండో గ్రామ మలుపు వద్ద పొదల్లో ఓ యువకుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహాన్ని మోహన్ ఆరోగ్యకేంద్రానికి తరలించారు. యువకుడు మృతి చెంది సుమారు ఎనిమిది గంటలు అయ్యుంటుందని వైద్యులు ధ్రువీకరించారు. యువకుడు గంజాం జిల్లా దిగపాహండి ఠాణా పరిధిలోని కొయిట గ్రామానికి చెందిన రామచంద్ర బెహరా (25)గా గుర్తించినట్లు, శవ పరీక్ష నిమిత్తం బ్రహ్మపుర ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ● పూరీ మహోదధి తీరం వద్ద టూరిస్ట్ ఠాణా పోలీసులు శనివారం గుర్తు తెలియని యువకుని మృతదేహం గుర్తించారు. ఇది ఎవరిదన్నది తెలియడం లేదు. పార్థివదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యాపారి మృతి?

శంకర్ (పాతచిత్రం)

సిమిలిగుడ, న్యూస్‌టుడే: జయపురానికి చెందిన వ్యాపారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు, రైల్వే పోలీసుల అందించిన వివరాల మేరకు.. జయపురం పట్టణంలోని సంబర్ తోటలో నివాసం ఉంటున్న ఎ.ఎం.శంకర్ (45) వివిధ వ్యాపారాలు చేస్తుంటారు. శుక్రవారం కొంతమంది గనుల వ్యాపారులతో లావాదేవీలు మాట్లాడుకునేందుకు కొరాపుట్ వెళ్లారు. అక్కడ ఒక లాడ్జ్‌లో అందరూ కలుసుకున్నారు. సాయంత్రం కొరాపుట్-దుమురిపుట్ మధ్య రైల్వే ట్రాక్‌పై శంకర్ మృతదేహం పడి ఉండటంతో కొందరు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఇది హత్య లేక ఆత్మహత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ద్విచక్రవాహనాలు ఢీ: అయిదుగురికి తీవ్ర గాయాలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా రంభ ఠాణా పరిధిలోని కాళీ ఢాబా సమీపాన 16వ నెంబరు జాతీయ రహదారిపై శనివారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని సమీపం నుంచి వెళుతున్న సైకిల్‌పై పడ్డాయి. ఈ దుర్ఘటనలో సైక్లిస్టుతోపాటు ద్విచక్ర వాహనాలపై ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రంభ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఐదుగురు క్షతగాత్రుల్ని చికిత్సకు కళ్లికోటలోని ఆరోగ్య కేంద్రానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం కళ్లికోటవైపు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు వెళుతుండగా, రాంగ్ రూట్‌లో ఎదురుగా ఇద్దరితో వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిసింది.

కాలం చెల్లిన వస్తువుల అమ్మకంపై జరిమానా

కాశీనగర్, భువనేశ్వర్,న్యూస్‌టుడే: పట్టణంలోని బజారు ప్రాంతంలో కిరణ్ దుకాణ సముదాయాల్లో సింహాద్రి సంతోష్ దుకాణంలో స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు యాభై శాతం కాలం చెల్లిన తినుబండారాల ప్యాకెట్లు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న జిల్లా ఆహార తనిఖీ అధికారిని తపస్విని బెహరా అక్కడికి చేరుకుని దుకాణదారుడుకి రూ.10 వేలు జరిమానా విధించింది దుకాణాన్ని సీజ్ చేశారు.

గంజాయి పట్టివేత

సిమిలిగుడ, మల్కాన్‌గిరి,న్యూస్‌టుడే: కారులో అక్రమంగా తరలిస్తున్న 283 కిలోల గంజాయిని సునాబెడ పోలీసులు శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై చరణ్ సింగ్ మజ్జి ఆధ్వర్యంలో సిబ్బంది సనోబో డింగ వద్ద పెట్రోలింగ్ నిర్వహించి ఆగి ఉన్న కారులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ● మల్కాన్‌గిరి జిల్లా ఎం.వి.79 పరిధిలో పోలీసులు 450 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

(c) eenadu

రాష్ట్రస్థాయి పోటీలకు 56 మంది

పార్వతీపురం, న్యూస్‌టుడే: జన జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10 నుంచి ఆంధ్రా విద్యార్థులకు విశాఖలో రాష్ట్రస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. పార్వతీపురం ఐటీడీఏ తరఫున పాల్గొనే క్రీడాకారులను శనివారం గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో ఎంపిక చేశారు. పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించాలని కోరారు. గెలుపు కోసం తపించాలని, ఓటమి ఎదురైనా కుంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. పతకాలు వచ్చినా, రాకపోయినా వచ్చిన తర్వాత తనను కలవాలన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఆర్చరీ, వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీల్లో పాల్గొనేందుకు 56 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. తొలుత కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు ఏటీడబ్ల్యూవో పాయింట్లు వారీగా పోటీలు నిర్వహించి, విజేతల జట్లలో ప్రతిభ చూపిన వారిని ఐటీడీఏ జట్టుగా ఎంపిక చేశారు. ఏపీవో మురళీధర్, ఇన్‌ఛార్జి డీడీ కృష్ణవేణి, ప్రధానోపాధ్యాయుడు ఎల్.వెంకటరావు, క్రీడా సమన్వయాధికారి ఎం.వాసుదేవరావునాయుడు, క్రీడా కార్యదర్శి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న యశ్వంత్‌కుమార్‌రెడ్డి

సముద్ర తాబేళ్ల రక్షణపై అవగాహన

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: సముద్ర తాబేళ్ల రక్షణ అందరి బాధ్యత అని ట్రీ ఫౌండేషన్ సభ్యులు, అటవీ శాఖ సిబ్బంది అన్నారు. కవిటి మండలం కపాసుకుద్దిలో సముద్ర తాబేళ్ల సంరక్షణపై మత్స్యకారులకు శనివారం అవగాహన కల్పించారు. మత్స్యకారులు వేటాడేటప్పుడు వలలకు చిక్కిన తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టాలని సూచించారు. ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ కె.సోమేశ్వరరావు, కుమార్, బడే లోకనాథం పాల్గొన్నారు.

పేదరికాన్ని బౌల్డ్ చేశాడు.. ప్రతిభతో సిక్స్ కొట్టాడు!

● క్రికెట్‌లో సత్తా చాటిన జగదీష్
● జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

న్యూస్‌టుడే–రాజాం

క్రికెట్ అంటే ఆ అబ్బాయికి మక్కువ. పాఠశాల స్థాయి నుంచే సాధన మొదలు పెట్టాడు. రాష్ట్ర జట్టుకు ఎంపికై జాతీయ పోటీల్లో తలపడాలని కలలు కన్నాడు. ప్రతిభకు పదును పెట్టి ఆల్ రౌండర్‌గా ఎదిగాడు. మూడు సార్లు విఫలమైనా నాలుగోసారి సఫలమయ్యాడు. రాజాం పురపాలికలోని డోలపేటకు చెందిన టొంపల జగదీష్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్)లో సత్తా చాటాడు. శ్రీకాకుళంలో ఈనెల 5 వరకు జరిగిన పోటీల్లో 13 ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో 16 మందిని రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఇందులో జగదీష్ ఆల్ రౌండర్ ప్రతిభతో స్థానం దక్కించుకున్నాడు.

తండ్రి ఆటో డ్రైవర్..

తండ్రి వెంకటరమణ ఆటో డ్రైవర్ కాగా, తల్లి సీత గృహిణి. పదో తరగతి వరకు డోలపేట జడ్పీ పాఠశాలలో చదివాడు. స్థానిక ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నాడు. ఓ వైపు చదువు.. మరో వైపు క్రికెట్‌లో రాణిస్తున్నాడు. రాష్ట్ర జట్టులో చోటు కోసం తొమ్మిదో తరగతి నుంచి సాధన చేస్తున్నాడు. వర్షం కారణంగా జిల్లా పోటీలు ఎనిమిదేసి ఓవర్లకు కుదించారు. బౌలింగ్, బ్యాటింగ్‌కు తక్కువ అవకాశం వచ్చినా 8 వికెట్లు పడగొట్టడంతో పాటు 85 పరుగులు చేసి ప్రతిభ కనబరిచి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. హరియాణా రాష్ట్రంలో డిసెంబరు 3 నుంచి జాతీయ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జగదీష్ 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ప్రాణం. తల్లిదండ్రులు, శిక్షకుల ప్రోత్సాహంతో రాణిస్తున్నాను. జాతీయ స్థాయిలోనూ విజయం సాధిస్తానని చెబుతున్నాడు.

బౌలింగ్ సాధనలో జగదీష్

దాచుకోలేరని.. దోచుకొంటున్నారు..!

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించిన వ్యాపారులు | తక్కువ ధరకే విక్రయిస్తున్న రైతులు

న్యూస్‌టుడే, నరసన్నపేట

జిల్లాలోని పలు మండలాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. యుద్ధప్రాతిపదికన నూర్పులు జరుగుతున్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నెల 15 నుంచి తెరిచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈలోగా కొన్ని గ్రామాల్లో చేతికందొచ్చిన ధాన్యాన్ని దాచుకునే దారి లేక రైతులు వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ఇదే సమయమని వారు తక్కువ ధరకు కొనుగోలు చేసి అన్నదాత కష్టాన్ని దోచుకుంటున్నారు.

● సారవకోట, నరసన్నపేట, జలుమూరు, హిరమండలం, సరుబుజ్జిలి, ఎల్ఎన్‌పేట, కొత్తూరు, బూర్జ తదితర మండలాల్లో వరి కోతలు జరుగుతున్నాయి.

కల్లం వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలో లోడ్ చేస్తున్న దళారులు

● నూర్పులు పూర్తయి కల్లాల్లోని చేరిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు ఆదిలోనే అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వ్యాపారులకు కలిసొచ్చినట్లయింది.

● 80 కిలోల కామన్ రకం ధాన్యం మద్దతు ధర రూ.1,895గా ఉంటే.. వ్యాపారులు రూ.1,300కే కొనుగోలు చేస్తున్నారు. ఆరబెట్టిన ధాన్యానికి మరో రూ.100 వరకు చెల్లిస్తున్నారు.

● మరోవైపు వాతావరణం అనుకూలించకపోవడంతో రైతులు పంటను నిల్వ చేసేందుకు ఆసక్తి చూపకుండా.. విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు.

కొన్ని రోజులు ఆగండి..

జిల్లాలో కొనుగోలు కేంద్రాలను వారంలో ప్రారంభిస్తాం. సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు ఆగితే ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పంట కొనుగోలు చేస్తాం. – టి.వేణుగోపాల్, డీఎం, పౌరసరఫరాలశాఖ

జిల్లాలో వివరాలిలా...	ధాన్యం కొనుగోలు కేంద్రాలు: 406	దిగుబడి అంచనా: 7.8 లక్షల మెట్రిక్ టన్నులు	కొనుగోలు లక్ష్యం: 6.5 లక్షల మెట్రిక్ టన్నులు	వరి సాగు విస్తీర్ణం: 3.9 లక్షల ఎకరాలు	రైతు సేవాకేంద్రాలు: 614	కొనుగోలు ఏజెన్సీలు: 17 రైసు మిల్లులు: 267	మద్దతు ధర(క్వింటాకు): కామన్ రకం: రూ.2,369 గ్రేడ్-ఎ: రూ.2,389

బాలియాత్ర ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

జలుమూరు, న్యూస్‌టుడే: శ్రీముఖలింగంలో ఆదివారం జరిగే బాలి యాత్ర కార్యక్రమం విజయవంతమయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి శ్రీముఖలింగంలో ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. వంశధార నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ఆలయానికి ఎదురుగా ఉన్న హంస తీర్థం రేవుకు బదులు పండా వీధికి సమీపంలో ఉన్న సూర్యతీర్థం రేవు వద్ద పుణ్య స్నానాలకు ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. రేవుల వద్ద విద్యుద్దీపాలు, కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలు సిద్ధం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో కె.సాయి ప్రత్యూష, సర్పంచి టి.సతీష్‌కుమార్, ఎంపీటీసీ సభ్యుడు కరుకోల హరిప్రసాద్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తర్ర బలరాం, కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, తహసీల్దారు జె.రామారావు, డీఎస్పీ డి.లక్ష్మణరావు, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై అశోక్‌బాబు పాల్గొన్నారు.

చెస్ ఆడుతాం.. సత్తా చాటుతాం

సీతానగరం, న్యూస్‌టుడే: సీతానగరం మండలం జోగింపేట గిరిజన సంక్షేమ శాఖ గురుకుల ప్రతిభా పాఠశాల ఆవరణలోని మినీ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. 13 జిల్లాకు చెందిన 500 క్రీడాకారులు సత్తా చాటేందుకు పోటీ పడుతున్నారు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, సర్వశిక్ష సౌజన్యంతో అండర్-14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి మురళి తెలిపారు. ఆదివారం ముగింపు వేడుకల్లో జాతీయ స్థాయికి ఎంపికైన వారికి పతకాలు, ప్రశంసాపత్రాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

పాకల్లో పాఠాలు.. షెడ్డుల్లో తలరాతలు

పరంజాలే గోడలు.. రేకులే శ్లాబులు.. మట్టి నేలపైనే సీట్లు.. షెడ్లే తరగతి గదులు.. ఇదీ పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని గిరిజన గ్రామాలైన బొడ్డపాడు, వై.గొట్టూరుల్లోని పాఠశాలల దుస్థితికి ఈ చిత్రాలే నిదర్శనం. బొడ్డపాడు జీపీఎస్ పాఠశాలలో 16మంది విద్యార్థులు చదువుతున్నారు. భవనం లేదు. గ్రామస్థులు నిర్మించిన పాకలో కొనసాగిస్తున్నారు. వై.గొట్టూరు గ్రామంలోని మండల పరిషత్తు పాఠశాలలో 32 మంది చదువుతున్నారు. వైకాపా హయాంలో నాడు-నేడులో భాగంగా పనులు ప్రారంభించి, గోడలు వరకు నిర్మించి వదిలేశారు. చేసేదిలేక గ్రామస్థుల సహకారంతో రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకున్నారు. రిట్లపాడు, రావివలస, మెట్టవలస, తాండివలస, మూటకూడు, గలపాడు, తుమరావల్లిలోనూ ఇదే పరిస్థితి. ఎంఈవో సతీష్ కుమార్ మాట్లాడుతూ వై.గొట్టూరులో స్లాబ్‌కు నిధులు విడుదల కావాల్సి ఉందని, మిగతా చోట్ల కొత్త భవనాల కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. – న్యూస్‌టుడే, పాచిపెంట

బొడ్డపాడులో పాకలో పాఠశాల

వై.గొట్టూరులో రేకుల షెడ్డులో..

మొంథా పోయినా.. చింత పోవట్లే..

– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

మొంథా తుపాను తీరం దాటిపోయినా కవిటి మండలంలో దాని ప్రభావం ఇంకా ఉంది. అధిక వర్షాలతో నీరు నిల్వ ఉండటంతో మత్స్యకార గ్రామాలైన పుక్కళ్లపాలెం, కొత్తపాలెం, చిన్న కర్రివానిపాలెం, పెద్ద కర్రివానిపాలెం, ఇద్దివానిపాలెం తదితర గ్రామాల్లో దోమలు వ్యాప్తి చెంది డెంగీ, మలేరియా జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఆహారం, తాగునీటి కలుషితంతోపాటు వాతావరణంలో మార్పులతో వైరల్ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి. జలుబు, దగ్గు, గొంతునొప్పి, అలసట, తక్కువస్థాయి జ్వరాలు పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

● ఇంటి పరిసరాలు, డబ్బాల్లో నీరు నిల్వ ఉంచకూడదు. ● దోమల నివారణకు దోమతెరలు, లిక్విడ్ ఉపయోగించాలి. ● బయట ఆహారం తినడం తగ్గించి, ఇంట్లో వండిన వేడి ఆహారమే తినాలి. ● విటమిన్ సీ, ప్రొటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. నిమ్మరసం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ● జ్వరం వచ్చిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డెంగీ, మలేరియా అనుమానం ఉంటే రక్తపరీక్షలు చేయించుకోవాలి.

పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తున్న సిబ్బంది

జ్వరం కేసులు వస్తున్నాయి

ఇటీవల కురిసిన వర్షాలకు వివిధ గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఆసుపత్రికి వచ్చిన వారిలో ఎక్కువగా జ్వర పీడితులే ఉన్నారు. వారికి పరీక్షలు చేసి మందులు అందిస్తున్నాం. ఎక్కువగా మత్స్యకార గ్రామాల నుంచే జ్వరంతో వస్తున్నారు. వారికి పరీక్షలు చేసి మందులు అందిస్తున్నాం. – డాక్టర్ పైడి రామ్‌జీ, సీహెచ్‌సీ, కవిటి

కట్టలు తెంచుకుంటున్న కుట్రలు

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తావిభాగం

● కాశీబుగ్గకు చెందిన జీడిపప్పు వ్యాపారి రాజును ఆమదాలవలసకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 6న కిరాయి గూండాలతో కిడ్నాప్ చేయించారు. రూ.1.10 కోట్ల ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడమే ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

● కొన్ని నెలల కిందట కాశీబుగ్గకు చెందిన గణేష్ ఆఫ్‌సెట్ ప్రింటర్స్ అధినేత గోపీని ఓ ఆర్మీ ఉద్యోగి కిడ్నాప్ చేయించారు. నెలరోజుల పాటు ఆచూకీ తెలియలేదు. అడిగినంత డబ్బులు ఇచ్చిన తర్వాత దుండగుల చెరవీడి ఇంటికి చేరారు. ఈ కేసులో ఇప్పటికీ నిందితులు దొరకలేదు.

● గతేడాది పలాసలోనే జీడి వ్యాపారి కిల్లంశెట్టి రాజేంద్ర కుమారుడిని అగంతకులు ఎత్తుకెళ్లి డబ్బులు డిమాండు చేశారు. నిందితులు, రాజేంద్రకు ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు రావడంతో ఘటన జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

పలాస-కాశీబుగ్గ పట్టణం నేరాలకు నిలయమవుతోంది. భూదందాలు, సెటిల్‌మెంట్లతో ఇప్పటికీ ఈ ప్రాంతం అపకీర్తిని మూటగట్టుకుంది. పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగే ప్రాంతం కావడంతో ఇటీవల కిడ్నాప్‌ల సంస్కృతి కూడా పెరిగింది. ప్రతి రోజూ ఇక్కడ జీడి పిక్కలు, ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలు వంటి లావాదేవీలన్నీ రూ.కోట్లలోనే సాగుతుంటాయి. వ్యక్తుల మధ్య నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం చేస్తుంటారు. చాలావరకు లావాదేవీల్లో మధ్యవర్తులదే కీలక పాత్ర. వచ్చే లాభాల్లో వాటాలు పంచుకుంటారు. ఆ పంపకాల్లో వస్తున్న వ్యత్యాసాలు నేరాలకు ప్రేరేపిస్తున్నాయి.

సెటిల్‌మెంట్‌కు రూ.లక్షలు..

అడ్డదారిలో డబ్బులు వసూలు చేసుకునేందుకు కొందరు కిరాయి వ్యక్తులను తీసుకొస్తున్నారు. గతంలో బిహార్, కలకత్తా, కటక్ ప్రాంతాల నుంచి అగంతకులు వచ్చి నేరాలకు పాల్పడేవారు. ఇప్పుడు స్థానికంగానే ఇలాంటి వ్యవహారాలు చక్కదిద్దే ముఠాలు పుట్టుకొచ్చాయి. సెటిల్‌మెంటు చేస్తే వచ్చే ఆదాయం రూ.లక్షల్లో ఉండడంతో యువకులే ముఠాలుగా ఏర్పడుతున్నారు.

చట్టపరిధిలో సమస్యలు పరిష్కరించుకోవాలి.

ఆర్థిక లావాదేవీలు సివిల్ తగాదాల కిందకు వస్తాయి. ఎవరైనా ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో తేడాలొస్తే మూడో వ్యక్తిని ఆశ్రయిస్తున్నారు. అలా చేయకుండా న్యాయస్థానాల్లో సామరస్యంగా పరిష్కరించుకోవాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా శిక్ష తప్పదు. ఇలాంటి నేరాల్లో భాగస్వాములైన వారందరినీ నిందితులగానే పరిగణిస్తాం. – కె.వి.రమణ, అదనపు ఎస్పీ, శ్రీకాకుళం

మోక్షానికి లేదా దారి..

– న్యూస్‌టుడే, హరిపురం (మందస), కంచిలి గ్రామీణం

ఏజెన్సీ ప్రాంతాల్లో.. ఇటీవల మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లోని రహదారులు దారుణంగా తయారయ్యాయి. వరదలు రహదారులపై నుంచి పొంగడంతో చాలా చోట్ల పాడయ్యాయి. తారుపొర ఊడి రాళ్లు తేలాయి. కాలినడకకూ కష్టంగా మారాయి. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని రహదారులు చాలా చోట్ల దెబ్బతిన్నాయి.

● మందస మండలంలో జాతీయ రహదారి నుంచి ఎంఎం రోడ్డుకు వెళ్లే మార్గంలో టంగరపుట్టి నుంచి గంగ్రుగాం వరకు తారు పొర ఊడి రాళ్లు తేలాయి. బుడంబొ నుంచి బెల్లుభద్ర కూడలి వరకు రోడ్డు గోతులమయమైంది. కిల్లోయి నుంచి డబార్సింగి వెళ్లే మార్గంలో కల్వర్టు కుంగింది. బొందు కారి-లొడకపిట్ట మధ్య వంతెన శిథిలావస్థకు చేరింది. భోగాపురం నుంచి బొరంటా రహదారి బెర్మలు కోతకు గురై ప్రమాదకరంగా మారింది.

తారుఊడి రాళ్లు తేలిన కొండలోగాం-గద్రుగాం రహదారి

● పలాస మండలం ఎంఎం రహదారి నుంచి లొత్తూరు మీదుగా చినపలియా, పెద్దపలియా రహదారి చాలా చోట్ల కోతకు గురైంది. కంచిలి మండలంలో జలంత్రకోట నుంచి నువాగాం, కంబరి నౌగాం నుంచి భువనపురం, సోంపేట మండలంలో పాలవలస నుంచి పాత్రఖండ వెళ్లే ఏజెన్సీ దారులు అడుగుకో గొయ్యితో అధ్వానంగా ఉన్నాయి. 'పాడైన రహదారులపై ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదించాం. నిధులు రాగానే మరమ్మతులు చేపడతామ'ని సీతంపేట ఐటీడీఏ డీఈఈ కృష్ణకుమార్ తెలిపారు.

11 పంచాయతీల పరిధిలో 30 గ్రామాలు

కంచిలి మండలం అంపురం, ఘాటీ ముకుందపురం రహదారి గుంతలమయమై అధ్వానంగా మారింది. ఈ రోడ్డు విస్తరణకు ఫిబ్రవరి 23న కేంద్ర ప్రభుత్వం సీఆర్ఐఫ్ (సెంట్రల్ రోడ్డు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) నిధులు రూ. 23 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ అందించకపోవడంతో నేటికీ కార్యరూపం దాల్చలేదు. ● మండలంలోని 11 పంచాయతీల పరిధిలో సుమారు 30 గ్రామాలతోపాటు ఒడిశాలో పలు గ్రామాల ప్రజలు నిత్యం ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. కర్తలి నుంచి అంపురం వరకు గుంతలు ఏర్పడటంతో అధికారులు వాటిని తాత్కాలికంగా పూడ్చారు. అంపురం, ఘాటీ ముకుందపురం రహదారి విస్తరణకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తవ్వగానే విస్తరణ పనులు మొదలు పెడతామని ఆర్‌అండ్‌బీ ఏఈఈ విక్రమ్ తెలిపారు.

ఆలోచించండి.. ఓ అమ్మానాన్న..!

పిల్లల జీవితాలను ఫోన్‌లకు బలికానివ్వొద్దు

న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

అన్నం తినకుండా మారం చేస్తున్నారని..
అల్లరి చేయడం ఆపుతారని..
బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారని..
మీ పిల్లల చేతికి చరవాణులిస్తున్నారా..?
ఎట్టి పరిస్థితిల్లోనూ అలా చేయొద్దు..
కాసేపే కదా ఏం కాదులే అనుకోవద్దు..
వారి భవితను అంధకారం కానీయొద్దు..
అమ్మానాన్న.. ఓసారి ఆలోచించండి..

జిల్లాలో చాలా మంది పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. రోజులో ఎక్కువ సమయంలో వాటితోనే గడుపుతున్నారు. వీడియో గేమ్స్ ఆడుతూ.. రీల్స్ చూస్తూ విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. వారి విషయంలో తల్లిదండ్రులే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అతిగా ఫోన్ వాడితే..

● పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.

● రాత్రిళ్లు స్క్రీన్‌ను చూడటం, వీడియో గేమ్స్ ఆడటంతో నేత్ర సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి.

● రేడియేషన్ కారణంగా కంటి నరాలు, రెటీనా దెబ్బతింటాయి.

● కంటి నుంచి నీళ్లు కారడంతో పాటు పొడిబారి చూపు మందగిస్తుంది.

జిల్లా అంధత్వ నివారణ సంస్థ తెలిపిన వివరాలిలా..	ఇటీవల నేత్ర పరీక్షలు చేసిన బడులు: 797	విద్యార్థులు: 1,03,130	దృష్టిలోపం ఉన్నవారు: 5337 మంది	కళ్లద్దాలు అవసరమైనవారు: 5,297

ఇలా చేద్దామా..

ఫోన్లకు అలవాటు పడి పిల్లలు ఆడుకునేందుకు మైదానాలకు వెళ్లడమే మానేశారు. ఆ దిశగా వారిని ప్రోత్సహించండి ఖాళీ సమయాల్లో పుస్తక పఠనం, చిత్రలేఖనం వంటి ఇతర నైపుణ్యాలపై పట్టు సాధించేలా చేయండి. చదువుకునేందుకు పిల్లలకు ఫోన్ ఇవ్వాల్సి వస్తే ప్రతి పది నిమిషాలకోసారి కాసేపు కళ్లు మూసి ఉంచమని సూచించండి. దృష్టి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు' అని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రి నేత్ర వైద్య విభాగాధిపతి డాక్టర్ కె.పద్మావతి తెలిపారు.

ఆర్థికసాయం

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: కవిటి మండలం కొండిపుట్టుగకు చెందిన కొర్రాయి నీలయ్య కిడ్నీ మార్పిడి చేయించుకుని విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న అబ్దుల్ కలాం ఫౌండేషన్ సంస్థ సభ్యులు శనివారం రూ.15 వేలు ఆర్థిక సాయాన్ని ఆసుపత్రి వద్దకు వెళ్లి అందజేశారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి, నిందితులు కారుతో ఎస్‌టీఎఫ్ బృందం

గంజాయి తరలిస్తూ చిక్కిన హోంగార్డు

★ 15.33 కిలోల సరకు స్వాధీనం

అబ్దుల్లాపూర్‌మెట్, న్యూస్‌టుడే: నేరాలను పసిగట్టి నియంత్రించాల్సిన పోలీసు హోంగార్డు గంజాయి రవాణా చేస్తూ చిక్కిన ఘటన హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఎస్‌టీఎఫ్-సి టీం డీఎస్పీ తులా శ్రీనివాసరావు కథనం ప్రకారం.. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన ఉమాకాంత్ తన వద్ద ఉన్న 15.33 కిలోల గంజాయిని హైదరాబాద్‌కు తరలించేందుకు అదే రాష్ట్రానికి చెందిన హోంగార్డు నిలంబర్ మీల్కాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా హోంగార్డు తన కారులో హైదరాబాద్‌కు సరకు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌టీఎఫ్ బృందం శనివారం అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో నిఘా ఉంచింది. కారు ఆపి తనిఖీ చేయగా కారు డిక్కీలోని స్టెఫినీలో 15.33 కిలోల నాలుగు గంజాయి ప్యాకెట్లు లభించాయి. వీటి విలువ సుమారు రూ.7.5 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి, కారును స్వాధీనం చేసుకుని హోంగార్డుతోపాటు కారు నడుపుతున్న సోనాకాలాను అరెస్టు చేశారు. గంజాయి సరఫరాదారు ఉమాకాంత్‌పై కేసు నమోదు చేశారు. కారు, గంజాయిని, నిందితులను హయత్‌నగర్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఎస్‌టీఎఫ్-సి బృందాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్‌ఖాసీం అభినందించారు.

భవనం శిథిలం.. ఆపై ప్రమాదకరం

ఇచ్ఛాపురం తహసీల్దారు కార్యాలయ భవనం (పాత పెంకుటిల్లు) బ్రిటీష్ కాలం నాటిది. దానినే మరమ్మతులు చేస్తూ వినియోగిస్తున్నారు. భవనం వెనుక భాగంలో పైకప్పు, గోడల నుంచి మర్రి, రావి తదితర వృక్ష జాతి మొక్కలు పెరుగుతున్నాయి. వర్షం పడితే గోడల నుంచి లోపలకు నీరు వస్తోంది. దీనిపై తహసీల్దారు వెంకటరావు స్పందిస్తూ, గతంలో ఒకసారి తొలగించామని, ఉన్నతాధికారులకు నివేదించి, చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ఇలా వదిలేస్తే ఎలా..?

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో నీటి సరఫరాకు సంబంధించిన పైపు లైన్లు పాడవుతుండటంతో గోతులు తవ్వి మరమ్మతులు చేస్తున్నారు. కేటీ రహదారి గుండా తవ్వుతున్న గోతుల పనులు పూర్తయ్యాక నామమాత్రంగా పూడ్చి వదిలేస్తుండటంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుర డీఈ కనకరాజు మాట్లాడుతూ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కాశీబుగ్గ

రోజూ ఇదే తీరు..

పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో తాళభద్రలో ఓవర్‌హెడ్ ట్యాంకు నుంచి వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పోతోంది. ట్యాంకు నింపే క్రమంలో సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో ట్యాంకు నిండిపోయి నీరంతా పోతోందని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు వృథా నీటికి అడ్డుకట్టవేయాలని కోరుతున్నారు. సమస్య తమ దృష్టికి వచ్చిందని, వృథా నీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఏఈ కిరణ్‌కుమార్ తెలిపారు. – న్యూస్‌టుడే, పలాస

పూడిక తొలగించరూ...

మండపల్లి కూడలిలోని బావి వద్ద కాలువలో మురుగుతోపాటు వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. చాలా రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. బావి పక్కన కాలువలో మురుగుతో ఇబ్బందులు తప్పడంలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో వై.ప్రభాకరరావును వివరణ కోరగా ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించామని పూడిక తొలగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

(c) eenadu

ఈనాడు తమిళనాడు

ఆదివారం నవంబరు 9, 2025 5

రిప్పన్ బిల్డింగ్ ఎదుట పోలీసుల మోహరింపు

చెన్నై, న్యూస్‌టుడే: శుభ్రతా కార్మికుల ఆందోళన కారణంగా రిప్పన్ బిల్డింగ్ ఎదుట శనివారం పోలీసులు మోహరించారు. చెన్నై మహానగర పాలకసంస్థ లోని 5, 6వ జోన్లలో చెత్త సేకరణ పనులను ప్రైవేటుకు అప్పగించడాన్ని ఖండిస్తూ, తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ శుభ్రతా కార్మికులు దశలవారీగా ఆందోళనలు చేస్తున్నారు. వీరి ఆందోళనలు 100వ రోజుకు చేరిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా జీసీసీ ప్రధాన కార్యాలయమైన రిప్పన్ బిల్డింగ్ ఎదుట శనివారం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

నేడు డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం

చెన్నై, న్యూస్‌టుడే: డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన ఆదివారం జరుగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టాలిన్ ఉదయం 10 గంటలకు నిర్వహించే సమావేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) పనులపై చర్చిస్తారని పార్టీ ప్రధానకార్యదర్శి దురైమురుగన్ ఓ ప్రకటనలో తెలిపారు.

పింక్ ఆటోలను పురుషులు నడిపితే కఠిన చర్యలు

పింక్ ఆటో నడుపుతున్న పురుషుడు

వేళచ్చేరి, న్యూస్‌టుడే: చెన్నై జిల్లాలో మహిళలకు అందజేసిన పింక్ ఆటోలను పురుషులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని చెన్నై జిల్లా కలెక్టర్ రష్మి సిద్ధార్థ్ జగడే హెచ్చరించారు. ఆమె శనివారం విడుదల చేసిన ప్రకటనలో... సాంఘిక సంక్షేమశాఖ తరఫున చెన్నై నగరంలో మహిళలు ఒంటరిగా సురక్షితంగా ప్రయాణించడానికి వీలుగా హెల్ప్‌లైన్, జీపీఎస్ పరికరంతో కూడిన పింక్ ఆటో సేవలను గత మార్చి 8వ తేదీ ముఖ్యమంత్రి ప్రారంభించారని గుర్తుచేశారు. రూ.లక్ష సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణంతో పింక్ ఆటోలను లబ్ధిదారులైన మహిళలకు అందజేశారని తెలిపారు. ఇదిలా ఉండగా చెన్నై జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పింక్ ఆటోలను పురుషులు నడుపుతున్నట్లు ఆధారాలతో తమకు ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. వాటిని మహిళలు మాత్రమే నడపాలన్న నిబంధనలు ఉన్నాయని తెలిపారు. పురుషులు నడిపితే వారి డ్రైవింగ్ లైసెన్సు ఆర్టీఓ ద్వారా రద్దు చేయడంతో పాటు సాంఘిక సంక్షేమశాఖ తరఫున ఆటోలను జప్తు చేస్తామని హెచ్చరించారు.

రుచిలో మేటి.. రాదు మరేదీ సాటి

చక్కటి ధర.. నిర్దిష్ట ప్రాంతంలోని నేల, నీరు, వాతావరణం, నాణ్యత కారణంగా అక్కడి ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు(జీఐ) లభిస్తుంది. ఈ ట్యాగ్ నకిలీల నుంచి ఆ ఉత్పత్తులకు రక్షణ కల్పించి, మార్కెట్‌లో మంచి ధర లభించడానికి దోహదపడుతోంది.

■ రాష్ట్ర ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ఆహార ఉత్పత్తుల పేరు చెప్పగానే వాటి రుచి నోరూరిస్తోంది. సువాసనలు స్ఫురణకు వస్తాయి. ఆ ఉత్పత్తి ప్రత్యేకతకు నిర్దిష్ట ప్రాంతంలోని నేల, నీరు, వాతావరణం కారణమవుతాయి. అలాంటి ప్రత్యేక లక్షణాలు కలిగిన 6 ఆహార ఉత్పత్తులకు ఈ ఏప్రిల్‌లో భౌగోళిక గుర్తింపు లభించింది.

పణ్రుట్టి పనస

రాష్ట్రంలో పనసపండుకు రాజధానిగా కడలూర్ జిల్లా పణ్రుట్టి పేరొందింది. ఏడాదికి సుమారు 50వేల టన్నుల పండ్లు దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. తేనె వంటి మాధుర్యం, చక్కటి సువాసన కలిగిన పండ్లు దీర్ఘవృత్తాకారం లేక కోలాకారంలో ఉంటాయి. ఏటా పనసపండ్ల వేడుకలు వైభవంగా నిర్వహిస్తుంటారు.



పుళియంకుడి నిమ్మ

భారతదేశపు నిమ్మ నగరం(లెమన్ సిటీ)గా తెన్కాశి జిల్లాలోని పుళియంకుడి పేరొందింది. పుళియంకుడి, పరిసరాల్లోని 20కు పైగా గ్రామాల్లో సాగవుతున్న నిమ్మకాయలు అత్యధిక సిట్రికామ్లాన్ని కలిగి ఉంటాయని రైతులు చెబుతున్నారు. ఎక్కువ రసాన్ని కూడా ఇస్తాయి. సువాసన కలిగినవి కూడా. భౌగోళిక గుర్తింపు లభించిన తర్వాత అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ అథారిటీ(ఏపీఈడీఏ) ద్వారా తొలిసారి బ్రిటన్‌కు ఎగుమతి అయ్యాయి. పుళియంకుడిలో అతిపెద్ద నిమ్మకాయల సంత ఉంది.



పణ్రుట్టి జీడి మామిడి

పణ్రుట్టిలో భౌగోళిక గుర్తింపు పొందిన మరొక ఆహార ఉత్పత్తి జీడిమామిడి. అద్భుత రుచి కారణంగా ఇది పేరొందింది. కడలూర్ జిల్లాలోని పణ్రుట్టి, కురింజిపాడి, విరుదాచలం తదితర ప్రాంతాల్లో సుమారు 28,500 హెక్టార్లలో జీడిమామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఏటా 22వేల మెట్రిక్ టన్నుల జీడి ఉత్పత్తి అవుతూ అమెరికా, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు సైతం ఎగుమతి అవుతోంది. జీడి తోటలు, అనుబంధ పరిశ్రమలు ద్వారా 80శాతం మంది స్థానికులు ఉపాధి పొందుతున్నారు.

విరుదునగర్ సంబా వత్తల్

ఇది విరుదునగర్ జిల్లాలో సాగయ్యే ఒక రకమైన ఎండుమిరప. మిగతా ఎండు మిరపతో పోల్చితే ఘాటు ఎక్కువగా (0.24 శాతం కాప్సైసిన్) ఉంటోంది. ప్రకాశవంతమైన ముదురు ఎరుపు రంగును కలిగి ఉండటం మరో ప్రత్యేకత. జిల్లాలో సుమారు 3వేల ఎకరాలకుపైగా సంబా వత్తల్‌ను మాత్రమే సాగు చేస్తున్నారు. కాయల పొడవు 6 సెం.మీ నుంచి 6.5 సెం.మీ వరకు ఉంటుంది.

చెట్టికుళం చిన్న ఉల్లి

పెరంబలూర్ జిల్లా చెట్టికుళం పంచాయతీలోని 10కిపైగా గ్రామాల్లో చిన్న సైజు ఉల్లిపాయలు సాగవుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో పండించే చిన్న సైజు ఉల్లిపాయలు కన్నా ఘాటు ఎక్కువగా ఉంటాయి. మొలక సామర్థ్యం, ఔషధ గుణాలు, ప్రత్యేక రుచి, ఏడాది వరకు నిల్వ సామర్థ్యం కలిగి ఉంటాయి. ప్రత్యేక లక్షణాల దృష్ట్యా ఈ ఉల్లిపాయలను తమ ప్రాంతాల్లోనూ సాగు చేసేందుకు దక్షిణాది రాష్ట్రాల రైతులు ఆసక్తి చూపుతున్నారు.

రామనాథపురం చిత్తిరై కార్ బియ్యం

ఇది రామనాథపురం జిల్లాలోని సంప్రదాయ వరి వంగడం. ధాన్యపు గింజలు ఎరుపు రంగులో ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ వంగడం కరవును సైతం తట్టుకుని పెరుగుతుంది. ఏపుగానూ పెరగడంతో అత్యధికంగా గ్రాసం కూడా లభిస్తోంది. ఎకరానికి సుమారు 22 బస్తాలు వరకు దిగుబడి ఇస్తుంది. ఇడ్లీ, దోశల తయారీకి ఉత్తమంగా భావిస్తున్నారు.

రష్యా చెర నుంచి నా భర్తను కాపాడండి

యామిని

చెన్నై, న్యూస్‌టుడే: రష్యాలో చిక్కుకున్న తన భర్తను కాపాడాలంటూ చెన్నైకు చెందిన యామిని విన్నవించారు. నంగనల్లూర్‌కు చెందిన జగదీశ్వరన్ ఉక్రెయిన్‌లో పీజీ మెడిసిన్ చదివాడు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రాష్ట్రానికి తిరిగొచ్చిన ఆయన యామిని అనే యువతిని 2022లో పెళ్లాడాడు. ఈ దంపతులకు ఓ పాప ఉంది. సెప్టెంబరులో రష్యా వెళ్లిన మిత్రుడు మణివణ్ణన్‌కు అక్కడి భాష రాకపోవడంతో ఆయనకు సహాయపడేందుకు జగదీశ్వరన్ కూడా వెళ్లాడు. వారిద్దరినీ రష్యా అధికారులు అరెస్టు చేసి తర్వాత మణివణ్ణన్‌ను విడిచిపెట్టారు. తన భర్తను రష్యా చెర నుంచి కాపాడాలంటూ 2నెలలుగా కలెక్టరు కార్యాలయం, సచివాలయం, దిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ చుట్టూ వినతిపత్రాలతో యామిని తిరుగుతోంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త ఉక్రెయిన్‌లో చదవడం, రష్యా భాష తెలిసి ఉండటం వంటి కారణాలతో అనుమానితుడిగా అధికారులు చెరపట్టారని తెలిపారు. రష్యా భాష తెలిసి ఉండటంతో యుద్ధానికి వెళ్లాలని, లేకుంటే ఐదేళ్లు జైలు శిక్ష తప్పదని బెదిరిస్తున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. చిత్రహింసలకు గురిచేయడంతో ఆయన కోమాలో ఉన్నట్లు తెలిసిందని, స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కన్నీళ్లతో అభ్యర్థించారు.

సంతకాలు ఉన్న పత్రాల పెట్టెలతో సెల్వపెరుంతగై తదితరులు

దిల్లీకి 1.09 కోట్ల సంతకాల పత్రాలు

'ఓట్ చోర్-గద్దీ ఛోడ్' నినాదానికి మద్దతుగా సేకరించిన 1.09 కోట్ల సంతకాలను టీఎన్‌సీసీ తరఫున దిల్లీకి పంపారు. ఓట్ల చోరీకి నిరసనగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన 'ఓట్ చోర్-గద్దీ ఛోడ్' నినాదానికి మద్దతుగా తమిళనాడు కాంగ్రెస్ కమిటీ రాష్ట్రంలో సంతకాల సేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. 1.09 కోట్ల సంతకాలను సేకరించగా వాటిని దిల్లీకి పంపే కార్యక్రమం టీఎన్‌సీసీ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌లో శనివారం జరిగింది. టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై అధ్యక్షతన పెట్టెలు దిల్లీకి పంపారు. **-చెన్నై, న్యూస్‌టుడే**

మదురై విమానాశ్రయంలో కొత్త ఏటీసీ

ప్రారంభానికి సిద్ధమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్

అరక్కోణం, న్యూస్‌టుడే: మదురై విమానాశ్రయంలో కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) ప్రారంభానికి సిద్ధమైంది. ఇక్కడి నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ, ముంబయితో పాటు దుబాయ్, శ్రీలంక, అబుదాబిలకు విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రాక ఆధారంగా ఈ విమానాశ్రయాన్ని కేటగిరీ 3 నుంచి 2కు అప్‌గ్రేడ్ చేశారు. ఫలితంగా విమాన సర్వీసులు పెరగడంతోపాటు విమానాశ్రయ విస్తరణ పనులు కూడా చేపట్టారు. అందులో భాగంగా 2021లో కొత్త ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) నిర్మాణం ప్రారంభించారు. అధునిక సౌకర్యాలతో కూడిన ఏటీసీ కోసం రూ.88 కోట్లు కేటాయించారు. పనులు ముగిసి తాజాగా టెస్టు రన్ కూడా విజయవంతంగా పూర్తయింది. దాదాపు 44.9 మీటర్ల ఎత్తైన ఏటీసీలో ఏడు అంతస్తులు ఉన్నాయి. నాలుగు అంతస్తుల్లో కార్యాలయ కార్యకలాపాలు, మిగిలిన మూడంతస్తులు టవర్‌కు అనుకూలంగా సిద్ధం చేసినట్లు విమానాశ్రయ డైరెక్టర్ ముత్తుకుమార్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

రెండు చేపలు.. రూ.1.65 లక్షలు

తమిళనాడులో మత్స్యకారుల వలలో చిక్కిన రెండు చేపలు రూ.1.65 లక్షల ధర పలికి ఔరా అనిపించాయి. రామేశ్వరం సమీపంలోని పంబన్ ఓడరేవు నుంచి 80 పడవల్లో 600 మందికిపైగా జాలర్లు సముద్రానికి చేపల వేటకు వెళ్లారు. శుక్రవారం ఉదయం గల్ఫ్ ఆఫ్ మన్నార్ వద్ద వేట కొనసాగించి వివిధ రకాల చేపలతో తీరానికి తిరిగొచ్చారు. అందులోని ఓ పడవలో ఉన్న జాలర్ల వలలో రెండు పెద్ద క్యాట్ ఫిష్‌లు చిక్కాయి. ఒకటి 22 కిలోలు, మరొకటి 24 కిలోల బరువు తూగాయి. ఈ రెండు చేపలను కిలో రూ.3 వేల చొప్పున రూ.1.65 లక్షలకు విక్రయించారు. క్యాట్ ఫిష్‌లో ఔషధ గుణాలు ఉంటాయని, వాటిని ఖరీదైన సూప్‌ల తయారీలో ఉపయోగిస్తారని మత్స్యకారులు తెలిపారు. **- అరక్కోణం, న్యూస్‌టుడే**

చిరుధాన్యాల ఉత్పత్తిలో రెండోస్థానం

నామక్కల్ జిల్లా చిరుధాన్యాల ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉంది. జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నామక్కల్‌లో తాజాగా చిరుధాన్యాల ఆహారోత్సవ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,62,713 హెక్టార్లలో చిరుధాన్యాలు సాగవుతుండగా 35,28,104 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. చిరుధాన్యాల్లో అధిక ప్రొటీన్, కాల్షియం, ఐరన్, రిబోఫ్లేవిన్, నియాసిన్‌లాంటి పోషకాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. వినియోగాన్ని పెంచడానికి 'ఆహారోత్సవ ప్రదర్శన' నిర్వహించినట్లు పేర్కొన్నారు. **- విల్లివాక్కం, న్యూస్‌టుడే**

సాగు విస్తీర్ణం **88,238** హెక్టార్లు | ఉత్పత్తి **1,58,144** మెట్రిక్ టన్నులు

భళా చిన్నారులు

తమిళనాడులోని విరుదునగర్ జిల్లా పుదుపట్టికి చెందిన ఐదేళ్ల బాలుడు శివవిష్ణు ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. అతనితో పాటు ఏడేళ్ల పారి, పదేళ్ల ఇన్బా, పన్నెండేళ్ల చక్రవర్తి తదితర చిన్నారులు వారి తండ్రులు, శిక్షకులతో కలిసి శిఖరానికి చేరుకున్నారు. కందన్‌కు హరోంహర, మురుగన్‌కు హరోంహర అనే నినాదాలతో శుక్రవారం శిఖరంపై ఎక్కిన వారు చిన్నమురుగన్ విగ్రహాన్ని అక్కడ ఉంచారు. **-సైదాపేట, న్యూస్‌టుడే**

కిలిమంజారో పర్వతం ఎక్కుతున్న చిన్నారులు, శివవిష్ణు (ఇన్‌సెట్‌)లో

తిరుచ్చెందూరు బీచ్‌లో రాత్రిపూట బస నిషేధం

తిరుచ్చెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని యంత్రాంగం శుక్రవారం నుంచి కొత్త నిర్ణయాన్ని ప్రవేశపెట్టింది. రద్దీ కారణంగా మరుసటి రోజు స్వామివారిని దర్శించుకోవచ్చని భావించే భక్తులు రాత్రిపూట బీచ్ పరిసర ప్రాంతంలో బస చేస్తుంటారు. అలాంటి భక్తుల వస్తువులు దొంగతనానికి గురవుతున్నాయని ఆలయ యంత్రాంగానికి ఇటీవల ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో భక్తులు బీచ్‌లో బస చేయకూడని ఆజ్ఞలు జారీచేసింది. ఇందుకోసం ఆలయ సిబ్బంది, పోలీసులు, తీరప్రాంత భద్రత సిబ్బందిని విధుల్లో నియమించింది. **- అరక్కోణం, న్యూస్‌టుడే**

ప్రజలు భయాందోళనతో బతుకుతున్నారు: ఈపీఎస్

సైదాపేట, న్యూస్‌టుడే: డీఎంకే పాలనలో నేరస్థులు సంతోషంగా, ప్రజలు భయాందోళనతో జీవిస్తున్నారని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఆరోపించారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. మయిలాడుతురై జిల్లా అరసలంగుడి ప్రాంతంలో కొందరు వ్యక్తులు పాఠశాల బస్సుపై దాడి చేసినట్లు వచ్చిన వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. నాగపట్టిణం జిల్లాలో సస్పెండైన వీఏఓ దారుణహత్యకు గురయ్యాడన్నారు. డీఎంకే పాలనలో పాఠశాల బస్సుకు కూడా భద్రత లేదన్నారు. ఎప్పుడు, ఎక్కడ ఎవరి మృతదేహం లభ్యమవుతుందోననే స్థితిలో డీఎంకే ప్రభుత్వంలో శాంతిభద్రతలు ఉన్నాయన్నారు. నేరస్థులను పట్టుకోవటంలో జాప్యం జరుగుతోందని, పట్టుకున్నా వారిని జైళ్లో ఉంచకుండా బయటకు పంపి మరిన్ని నేరాలకు పాల్పడేలా చేస్తున్నారని విమర్శించారు.

పుస్తక ప్రదర్శన ప్రారంభిస్తున్న స్టాలిన్

సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం

చెన్నై, న్యూస్‌టుడే: ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(సర్)కు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. డీఎంకే యువజన విభాగం తరఫున వళ్లువర్‌కోట్టంలో శనివారం జరిగిన 'డీఎంకే 75-అరివు తిరువిళా' వేడుకలను స్టాలిన్ ప్రారంభించారు. ప్రగతిశీల పుస్తక ప్రదర్శననూ ప్రారంభించి అక్కడ పలువురు తత్వవేత్తలకు, ప్రగతిశీల భావజాలానికి సంబంధించిన పుస్తకాలను పరిశీలించారు. స్టాలిన్ మాట్లాడుతూ... డీఎంకే ఘనచరిత్ర తెలియని కొందరు తమను బెదిరిస్తున్నారని, మరికొందరు డీఎంకే తరహాలో గెలవాలని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. డీఎంకే తరహాలో గెలవాలంటే ఆ స్థాయిలో శ్రమ, మేధస్సు అవసరమన్నారు. ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే డీఎంకే అని, ఇకపై మరొక పార్టీ ఈ నేలపై ఆవిర్భవించలేదని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు వద్దంటున్నా వినకుండా 'సర్'ను ఎన్నికల కమిషన్ ప్రారంభించిందన్నారు. ఇందుకు వ్యతిరేకంగా చట్టపరంగా, రాజకీయపరంగా పోరాడుతున్నామని, పోరాడుతూనే ఉంటామని తెలిపారు. 'కాలత్తిన్ నిరం కరుప్పు సివప్పు-డీఎంకే 75' అనే పుస్తకాన్ని ఆవిష్కరించగా వాటి ప్రతులను టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై, ఎండీఎంకే ప్రధానకార్యదర్శి వైగో, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్, మాజీ కార్యదర్శి ముత్తరసన్, తమిళగ వాళ్వురిమై కట్చి అధ్యక్షుడు వేల్ మురుగన్, ది హిందూ పబ్లిషింగ్ గ్రూపు డైరెక్టర్ ఎన్.రామ్ తదితరులు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, కూటమి పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు.

చెన్నైలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

చెన్నై, న్యూస్‌టుడే: ఉత్తర చెన్నై అభివృద్ధి ప్రాజెక్టు కింద 55వ డివిజన్ షణ్ముగం వీధిలో, 54వ డివిజన్ వాల్‌టాక్స్ రోడ్డు, వీఓసీ రోడ్డులలో నిర్మించిన జిమ్‌లను మంత్రి పి.కె.శేఖర్‌బాబు, ఎంపీ దయానిధి మారన్ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. అదేవిధంగా సెవెన్ వెల్స్ వీధిలో నిర్మించిన చౌక దుకాణం, బాలల కేంద్రం, కార్పొరేషన్ కార్యాలయం, సహాయ ఇంజినీరు కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయం వంటివాటితో కూడిన బహుళార్థ సాధక కేంద్రం భవనాన్నీ అందుబాటులోకి తీసుకొచ్చారు. 58వ డివిజన్ చూళై, రాజా ముత్తయ్య రోడ్డులోని కన్నపుర్ గ్రౌండ్‌లో నిర్మించనున్న 'ముదల్వర్ పడైప్పగం' నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అన్నానగర్ జోన్ 99వ డివిజన్‌లోని తిడీర్ నగర్, బ్రిక్లిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన రెండు హైమాస్ట్ విద్యుద్దీపాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ ప్రియ, ఎగ్మూరు ఎమ్మెల్యే పరందామన్, ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్లు కట్టా రవితేజ (నార్త్), కౌశిక్ (మధ్య) తదితరులు పాల్గొన్నారు.

చిన్న చిత్రం విడుదలకు అష్టకష్టాలు

ప్రసంగిస్తున్న నటి కస్తూరి

సైదాపేట, న్యూస్‌టుడే: డీఎంకే తమిళం గురించి మాట్లాడకుండా ద్రావిడ భావజాలాన్ని ప్రోత్సహిస్తోందని నటి కస్తూరి తెలిపారు. భాజపా కళా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. కస్తూరి మాట్లాడుతూ.. వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమిళనాడులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించలేదన్నారు. డీఎంకేకు సమస్య ఎదురైతే అప్పుడు రాష్ట్రంలో జాతి, విభజనవంటివాటిని ఆయుధాలుగా చేసుకుంటారని విమర్శించారు. రాష్ట్రంలో సినిమారంగం ఒకవర్గం చేతిలోనే ఉందని ఆరోపించారు. చిన్న సినిమాను రిలీజ్ చేసేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు భాజపా కళా, సాంస్కృతిక విభాగం కృషి చేయాలని కోరారు.

పుదుచ్చేరిలో మహిళలకు పనివేళలు పొడిగింపు

సైదాపేట, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో మహిళల పని వేళలు రాత్రి 10 గంటల వరకు పొడగిస్తూ కార్మిక సంక్షేమశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రైవేటు పరిశ్రమల్లో పని వేళలు రాత్రి 7 గంటల వరకు అని కొద్దిరోజుల కిందట ప్రకటించింది. విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే మహిళలకు సంబంధిత సంస్థలు వాహన సౌకర్యం కల్పించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాత్రి 10 గంటల వరకు పని వేళలు పొడగించింది. మహిళా ఉద్యోగుల సాధికారతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

రైలుకు స్వాగతం పలుకుతున్న దృశ్యం

కోవైలో వందేభారత్‌కు ఘనస్వాగతం

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కోయంబత్తూరు చేరుకున్న వందే భారత్ రైలుకు ఘనస్వాగతం లభించింది. ప్రధాని మోదీ శనివారం ఎర్నాకులం, బెంగళూరు మధ్య వందే భారత్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు కోయంబత్తూరు గుండా వెళ్తున్న నేపథ్యంలో రైల్వేస్టేషన్‌లో స్వాగత కార్యక్రమం ఏర్పాటుచేశారు. ప్రయాణికులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, భాజపా నాయకులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. కోయంబత్తూరు నగర మేయర్ రంగనాయకి, డిప్యూటీ మేయర్ వెట్రిసెల్వన్, సేలం పోర్ట్ రైల్వే మేనేజర్ పన్నాలాల్, అదనపు మేనేజర్ శరవణన్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

విదేశీ తమిళుల ఓట్లు తొలగించటం సరికాదు

విలేకర్లతో మాట్లాడుతున్న వేల్‌మురుగన్

సైదాపేట, న్యూస్‌టుడే: విదేశాల్లో ఉంటున్న తమిళుల ఓటు హక్కు తొలగించటం సరికాదని తమిళగ వాళ్వురిమై కట్చి అధ్యక్షుడు, ఎమ్మెల్యే వేల్‌మురుగన్ ప్రశ్నించారు. తమిళ శైవ పేరవై, తమిళగ వాళ్వురిమై పార్టీ తరఫున రాజరాజ చోళన్ జయంతి వేడుక చెన్నై ఆవడి వద్ద తమిళ శైవపెరుమాళ్ ఆలయంలో శనివారం జరిగింది. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేల్‌మురుగన్ విలేకర్లతో మాట్లాడుతూ.. తమిళనాడులో 'రెడీమేడ్ హనీమూన్', 'హ్యాపీ స్ట్రీట్' తదితర మహిళలను ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలను తాను ఆపానని చెప్పారు. బిగ్‌బాస్‌ను కూడా ఆపుతానన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(సర్)ను చూసి డీఎంకే భయపడలేదని తెలిపారు. జాతి ప్రాతిపదికన ప్రజల ఓటు హక్కు కాలరాసేందుకు యత్నిస్తున్న భాజపా కుట్రకు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేసి పోరాటం చేస్తామన్నారు. 'సర్' కోసం ఓటర్ల వద్ద ఎన్నికల అధికారులు 14 పత్రాలు అడుగుతున్నారని, అవి లేకుంటే జాబితా నుంచి పేరు తొలగిస్తారని తెలిసిందన్నారు.

తియ్యటి లాభాలు

■ తేనెటీగల పెంపకం, పెట్టెల తయారీతో ఏటా రూ.10 కోట్ల ఆదాయం

తేనె విక్రయిస్తున్న దండాయుధపాణి

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: ఆసక్తినే వ్యాపారంగా మార్చుకుని చక్కటి లాభాలు అందుకున్నారు ఈరోడ్ జిల్లా శివగిరికి చెందిన దండాయుధపాణి. పలువురికి ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం అందుకుంటున్నారు. దండాయుధపాణి చిన్నప్పుడు తేనెటీగలను ఆసక్తిగా చూసేవారు. తేనె సేకరణను పరిశీలించేవారు. కళాశాల విద్య పూర్తయ్యాక తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన తేనెటీగల పెంపకంపై శిక్షణ తీసుకున్నారు. ఇది ఆయన జీవితంలో అతిపెద్ద మలుపుగా మారింది. పెంపకంలో సమస్యలు, నిర్వహణ, కుట్టకుండా సురక్షితంగా ఎలా తీయాలో సమగ్రంగా నేర్చుకున్నారు. తొలుత హాబీగా మొదలుపెట్టి స్నేహితులు, రైతులు అడిగినప్పుడు తేనె తీసివ్వడం, తేనెపెట్టెలు కొని అమ్మేవారు.

తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇస్తూ..

● **నమ్మకంతో..** నాణ్యత, తయారీకి ఉపయోగించే కలపను అనుసరించి పెట్టెల ధర మారుతుంది. సాధారణమైనవి రూ.1,600 నుంచి ప్రారంభమవుతాయి. టేకుతో తయారు చేస్తే రూ.5వేల కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతాయి. 25 ఏళ్లుగా వ్యాపారంలో ఉన్నానని, నమ్మకంగా, నిబద్ధతతో కష్టపడి పనిచేస్తే కచ్చితంగా ఆదాయం అందుకోవచ్చని దండాయుధపాణి తెలిపారు. తేనెటీగల పెంపకంలో ఆసక్తి ఉన్నవారికి శిక్షణ కూడా ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

● **10 వేల పెట్టెలు..** 2002లో పూర్తిగా వ్యాపారంగా మార్చాలని నిర్ణయించుకున్నారు. తేనెపెట్టెల అవసరం పెరగడంతో వాటిని కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. మూడు తేనెపెట్టెలతో ప్రారంభమైన వ్యాపారం నేడు 10 వేల పెట్టెలు నిర్వహించే స్థాయికి వృద్ధి చెందింది. 'ఏడీపీ అపైరీ' అనే కంపెనీ ప్రారంభించారు. అందులో వంద మంది వరకు పనిచేస్తున్నారు. రోజుకు 300 పెట్టెలు వరకు తయారు చేసే సౌకర్యాలు సమకూర్చుకున్నారు. 2024లో 40వేలకుపైగా విక్రయించారు. తేనె, పెట్టెలు విక్రయాలను కలిపితే కంపెనీ వార్షిక ఆదాయం రూ.10కోట్లకు పైగానే ఉంది.

(c) eenadu

పాత్రికేయులకు ప్రత్యేక వైద్యశిబిరం

బ్యాంకు చెక్కు అందిస్తున్న మంత్రులు

చెన్నై, న్యూస్‌టుడే: పాత్రికేయుల సంక్షేమం కోసం సమాచార ప్రజా సంబంధాలశాఖ, ఆరోగ్యశాఖ, చెన్నై ప్రెస్ క్లబ్, అపోలో ఆస్పత్రులు సంయుక్తంగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలైవాణర్ ఆడిటోరియంలో శనివారం ఏర్పాటు చేశాయి. మంత్రులు సామినాథన్, సుబ్రమణియన్, పి.కె.శేఖర్‌బాబు సంయుక్తంగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆరోగ్యశాఖ తరఫున ప్రమాద, అత్యవసర చికిత్స యాప్(టీఏఈఐ రిజిస్ట్రీ 2.0)నూ ప్రారంభించారు. సమాచార ప్రజా సంబంధాలశాఖకు చెందిన పాత్రికేయుల సంక్షేమ బోర్డు పథకం కింద వైద్యసాయంగా పాత్రికేయుడు సెంథిల్‌నాథన్ కుమారుడికి రూ.2.50 లక్షల బ్యాంకు చెక్కు అందించారు. మేయర్ ప్రియ, ఎమ్మెల్యే వేలు, డిప్యూటీ మేయర్ మహేశ్‌కుమార్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సెంథిల్‌కుమార్, తమిళ అభివృద్ధి, సమాచారశాఖ కార్యదర్శి (ఇన్‌ఛార్జి) అముదవల్లి తదితరులు పాల్గొన్నారు.

12న విద్యుత్తు ఉండని ప్రాంతాలు

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం జిల్లాలోని శిరుకావేరి పాక్కం, వైట్ గేట్, అరియపెరుంబాక్కం విద్యుత్తు ఉప కేంద్రాల్లో ఈనెల 12న మాసాంతర అత్యవసర మరమత్తులు చేపట్టనున్నారు. కావున ఆ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కీళ్ అంబి, పల్లంబి, ఆటో నగర్, ఆరియ పెరుంబాక్కం, పుదుపాక్కం, కూరం, సెంబరంబాక్కం, చిత్తేరి మేడు, తులక్కం తండలం తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

నటుడు రవి మోహన్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్

చెన్నై, న్యూస్‌టుడే: తమిళ సినీ నటుడు రవి మోహన్‌పై దిల్లీ హైకోర్టులో ఓ లిక్కర్ సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. కార్తిక్ యోగి దర్శకత్వంలో రవి మోహన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి 'బ్రో కోడ్' టైటిల్ ఖరారు చేశారు. ఇది తమ మద్యం ట్రేడ్ మార్కు పేరంటూ దిల్లీకి చెందిన లిక్కర్ సంస్థ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిని విచారించిన హైకోర్టు.. 'బ్రో కోడ్' పేరిట ట్రేడ్ మార్కు కోసం చేసిన దరఖాస్తు పెండింగ్‌లో ఉందనే విషయాన్ని ఉటంకిస్తూ, సినిమాకు ఆ టైటిల్‌ను పెట్టడాన్ని అడ్డుకోవడం సాధ్యపడదని ఆదేశించింది. దీంతో బ్రో కోడ్ పేరిట ట్రేడ్ మార్కు భరోసాను పొందేందుకు దిల్లీ హైకోర్టులో లిక్కరు సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారించిన దిల్లీ హైకోర్టు.. ఈ కేసు ముగిసే వరకు సినిమా ప్రకటనల్లో 'బ్రో కోడ్' టైటిల్‌ను ఉపయోగించరాదంటూ స్టే విధించింది. ఈ ఉత్తర్వులను అతిక్రమించినట్లు నటుడు రవి మోహన్‌పై దిల్లీ హైకోర్టులో లిక్కరు సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది.

అధునాతన హంగులతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

✦ రూ.500 కోట్లతో కోవైలో ఏర్పాటు
✦ 30 ఎకరాల్లో నిర్మాణానికి సిద్ధమవుతున్న 'టిడ్కో'

– న్యూస్‌టుడే, వడపళని

కోయంబత్తూరులో అధునాతన హంగులతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. రూ.500 కోట్ల వ్యయంతో 30 ఎకరాల స్థలంలో నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేదిక కోసం తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ (టిడ్కో) ఇటీవల టెండర్లను కూడా ఆహ్వానించింది. ఈ క్రీడా మైదానంలో 25 నుంచి 30 వేల మంది తిలకించేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించారు. బహిరంగ నెట్ ప్రాక్టీసులు, కార్పొరేట్ బాక్సులు, మీడియా, పాత్రికేయులకు ప్రత్యేక స్థలం, వీఐపీ లాంజ్‌లు, రీటైల్ స్థలాలు వంటివి అందుబాటులోకి రానున్నాయి. ఈ మైదానం జాతీయ రహదారి-81లోని ఒండిపుదూర్ ఓపెన్ ఎయిర్ జైలు సమీపంలో రానుంది. పదెకరాల్లో రీటైల్‌కు, బహుళ స్థాయి పార్కింగు, ఉపరితల పార్కింగుతో కూడిన వాణిజ్య సముదాయాన్ని కూడా కలిగి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

క్రీడా మైదానం నమూనా

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం

ప్రాజెక్టు నిర్వహణ కాంట్రాక్టు కాలం 60 సంవత్సరాలని, అర్హత కలిగిన సంస్థలు గత పదేళ్లలో రూ.300 కోట్లు లేదా మూడు లక్షల చదరపు అడుగుల స్థలంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేసి ఉండాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం ఉంటుందని, నిర్మాణ ఖర్చులు కాంట్రాక్టరే భరిస్తారని, స్టేడియం నుంచి వచ్చే ఆదాయం గుత్తేదారుకే అందుతుందని చెప్పారు. రాష్ట్ర క్రీడాభివృద్ధి కమిషన్, టిడ్కో మధ్య ఆదాయ పంపిణీపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం ఖరారు కాలేదని క్రీడాభివృద్ధి కమిషన్ సభ్య కార్యదర్శి మేఘనాథరెడ్డి పేర్కొన్నారు. సాంకేతిక అంశాలపై తమకున్న ఆలోచనలు, అధ్యయనాలు అధికారులకు పంపామని, వాటి అమలు, నిర్వహణకు సంబంధించిన ఇతర అంశాలు కాలక్రమేణా ఖరారవుతాయని ఆయన వివరించారు.

జైలు భూమి స్వాధీనానికి నిర్ణయం

ఈ నెల 24వ తేదీలోగా టెండర్లు అందాలి. నిర్మాణానికి ఓపెన్ ఎయిర్ జైలు భూమిలో దాదాపు 943 కొబ్బరి చెట్లను తొలగించాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం జైల్లో ఖైదీలు పండిస్తున్న కూరగాయలు కోయంబత్తూరు సెంట్రల్ జైలులోని ప్రధాన వంటశాలకు అందిస్తున్నారు. క్రికెట్ మైదానానికి స్థలం ఎంపిక కావడంతో ఓపెన్ ఎయిర్ జైలు, ఇతర సౌకర్యాల కోసం 81 ఎకరాల అదనపు భూమిని అందించాలని జైలు అధికారులు ప్రభుత్వాన్ని కోరారు.

ఆప్టస్ స్టేడియం తరహాలో..

'టిడ్కో' ఎండీ సందీప్ నందూరి మాట్లాడుతూ.. టెండరు ఖరారైన తర్వాత ప్రభుత్వం అందించిన డిజైన్లు, సమగ్ర వివరాలతో కూడిన తుది నివేదిక సిద్ధం చేస్తారని, ఈ పనులన్నీ పూర్తి కాగానే ఈ ఏడాది డిసెంబరు లేదా వచ్చే ఏడాది మొదట్లో పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ క్రికెట్ స్టేడియం ఆస్ట్రేలియాలోని 'ఆప్టస్ స్టేడియం' తరహాలో రూపుదాల్చనుందని, క్రికెట్, ఫుట్‌బాల్, వినోద కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు భారీ వేదికగా ఉండగలదని తెలిపారు. ఏడు క్రికెట్ పిచ్‌లుంటాయని, నిమిషానికి 10వేల లీటర్ల నీటిని పీల్చగలదని, ఆట స్థలం 140 మీటర్లు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పశ్చిమం వరకు 170 మీటర్లు, బౌండరీలు 60 నుంచి 75 మీటర్ల వరకు ఉంటాయని వివరించారు.

చెన్నైలో ఘనంగా సమతా ఇష్టి మహాయజ్ఞం

ప్రసంగిస్తున్న చినజీయర్ స్వామి ● హోమం నిర్వహిస్తున్న దృశ్యం

టీనగర్, న్యూస్‌టుడే: లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ చెన్నై పెరంబూరు ఎస్‌పీఆర్ సిటీలో జరుగుతున్న సాప్తాహ్నిక పంచకుండాత్మక సమతా ఇష్టి మహాయజ్ఞం రెండోరోజు భక్తిశ్రద్ధలతో సాగింది. సత్సంతాన ప్రాప్తిని కోరుకుంటూ శ్రీ వైనతేయ ఇష్టి నిర్వహించారు. హోమగుండం వద్ద చిన్న వటువులతో పాటు రుత్విక్కులు వైదిక పద్ధతిలో హోమం నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. రోజూ సాయంత్రం 6.30కు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి భక్తులకు దివ్యప్రవచనం చేస్తున్నారు. శనివారం 'స్వీయ ఆరాధన - సర్వ ఆదరణ, మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ' ప్రాముఖ్యతలను వివరించారు. 13వ తేదీ వరకు కొనసాగే కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం హయగ్రీవ ఇష్టి జరుపనున్నారు.

వీరమామునివర్‌కు ఘన నివాళి

వీరమామునివర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రులు, అధికారులు

చెన్నై, న్యూస్‌టుడే: తమిళ భాషకు విశిష్ట సేవలందించిన వీరమామునివర్ జయంతి సందర్భంగా శనివారం ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివాళి అర్పించారు. ఇటలీకి చెందిన కాన్‌స్టాంటిన్ జోసెఫ్ బెస్చి క్రైస్తవ మత ప్రచారం కోసం 1710లో తన 30వ ఏట తమిళనాడుకు విచ్చేశారు. తమిళంపై ఆసక్తితో ఆ భాషలో పాండిత్యం సంపాదించి 23 పుస్తకాలు రాశారు. పలు ప్రాచీన గ్రంథాలను ఐరోపా భాషల్లోకి అనువదించారు. తన పేరునూ వీరమామునివర్‌గా మార్చుకున్నారు. తమిళ భాషాభివృద్ధికి విశేష కృషి చేసినందుకుగాను ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహిస్తున్నారు. శనివారం వీరమామునివర్ జయంతి సందర్భంగా కామరాజ్ రోడ్డు, మెరినా బీచ్‌లోని ఆయన విగ్రహం వద్ద నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన చిత్రపటానికి మంత్రులు సామినాథన్, పి.కె.శేఖర్‌బాబు, జీసీసీ మేయర్ ప్రియ, ఎమ్మెల్యే వేలు, డిప్యూటీ మేయర్ మహేశ్‌కుమార్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పుష్పాంజలి ఘటించారు.

స్వచ్ఛ నగరం ప్రతిజ్ఞలో ప్రపంచ రికార్డు

ధ్రువీకరణపత్రాలు అందుకున్న మేయర్ సత్యా తదితరులు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: హోసూరు నగరపాలక సంస్థ తరఫున 24 గంటల్లో పలు ప్రాంతాల్లో అధికసంఖ్యలో ప్రజలు 'స్వచ్ఛ నగరం' ప్రతిజ్ఞ చేసి రికార్డు సృష్టించారు. అక్టోబరు 15న 315 ప్రాంతాల్లో 1,60,157 మంది ప్రతిజ్ఞ చేశారు. ఇందుకుగాను 'ఎలైట్ వరల్డ్ రికార్డ్స్' సంస్థ శుక్రవారం హోసూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ ఎస్ఏ సత్యా, కమిషనర్ ముహమ్మద్ షబీర్ ఆలం, డిప్యూటీ మేయర్ సి.ఆనందయ్య తదితరులు ధ్రువీకరణ పత్రం అందించింది. ఎలైట్ వరల్డ్ రికార్డ్ సంస్థ అంబాసిడర్, సీనియర్ రీసెర్చి అధికారి అమిత్ ఒ.హింగరోని మాట్లాడుతూ చెత్త విభజన, బహిరంగ ప్రదేశాల్లో పడేయకపోవడం, వస్త్ర సంచులను మాత్రమే ఉపయోగించడంలాంటి చర్యలతో మార్పు వచ్చిందన్నారు.

తెలంగాణ సీఎంకు స్టాలిన్ జన్మదిన శుభాకాంక్షలు

చెన్నై, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన 'ఎక్స్' పేజీలో... తెలంగాణ సీఎం రేవంత్ అనుముల సంతోషం, మంచి ఆరోగ్యంతో మరికొన్నాళ్లు చురుకుగా ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, వీధి పేర్లలో ఉన్న కులం పేర్లను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి పేరును రేవంత్ అనుముల అని స్టాలిన్ ప్రస్తావించడం గమనార్హం.

మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ సాయం వెల్లడి

చెన్నై, న్యూస్‌టుడే: తూత్తుకుడి జిల్లా విళాత్తికుళంలోని వేంబార్ రోడ్డులో గత 5వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదంలో విళాత్తికుళం పట్టణ పంచాయతీ కాంట్రాక్టు శుభ్రతా కార్మికురాలు మారియమ్మాళ్ మరణించారు. ఆమె కుటుంబానికి, బంధువులకు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షలను సీఎం పబ్లిక్ రిలీఫ్ ఫండ్ నుంచి అందించాలని అధికారులను ఆదేశించారు.

ఐసీఎఫ్‌లో 'వందేమాతరం' వేడుకలు

వందేమాతరం గేయం ఆలపిస్తున్న సిబ్బంది

వడపళని, న్యూస్‌టుడే: వందేమాతరం గేయాన్ని రచించి 150 సంవత్సరాలైన సందర్భంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్)లో శుక్రవారం సంతకాల కార్యక్రమం జరిగింది. ఐసీఎఫ్ సాంస్కృతిక బృందం వందేమాతరం గేయాన్ని ఆలపించారు. కార్యక్రమానికి పాఠశాల విద్యార్థులు, క్రీడాకారులు, ఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ మ్యూజిక్ బ్యాండ్, ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారని ఐసీఎఫ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

మూడేళ్లలో 6,453 మెట్రిక్ టన్నుల రాగులు కొనుగోలు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: గత మూడేళ్లలో 6,453 మెట్రిక్ టన్నుల రాగులు కొనుగోలు చేసినట్లు మంత్రి చక్రపాణి తెలిపారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో.. 2022-23 సీజన్‌లో మొదటి విడతగా ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలలో 514 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. రెండో విడతగా 2023-24లో ఈరోడ్, సేలంతో కలిపి నాలుగు జిల్లాలలో 1,889 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేశామన్నారు. 2024-25లో ఆ నాలుగు జిల్లాల్లో 4,050 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 3,578 మంది రైతులకు రూ.26.48 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాది నవంబరు నుంచి మెట్రిక్ టన్ను రూ.48,860 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నవంబరు 1వ తేదీ నుంచి 2026 జనవరి 31 వరకు ఆ నాలుగు జిల్లాల్లో ప్రత్యక్ష రాగులు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 6 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు తమిళనాడు సివిల్ సప్లై కార్పొరేషన్‌కు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు.

పలు రైళ్లకు తాత్కాలికంగా టెర్మినల్ మార్పు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై ఎగ్మూరు స్టేషనులో జరుగుతున్న పునరాభివృద్ధి పనుల కారణంగా పలు రైళ్లకు తాత్కాలికంగా తాంబరం/చెన్నై బీచ్ టెర్మినల్‌గా మార్చినట్లు దక్షిణ రైల్వే శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ● **16866** తంజావూరు-చెన్నై ఎగ్మూరు 21.50 రైలు నవంబరు 10 నుంచి 29వ తేదీ వరకు తాంబరం వరకు మాత్రమే నడుస్తుంది. తాంబరానికి 03.45కి చేరుతుంది. ● **20636** కొల్లం-ఎగ్మూరు 14.55 రైలు 10 నుంచి 29 వరకు తాంబరానికి 05.20కి వస్తుంది. ● **22662** రామేశ్వరం-ఎగ్మూరు 20.50 రైలు 10 నుంచి 29వ తేదీ వరకు తాంబరానికి 06.35 గంటలకు చేరుకుంటుంది. ● **16752** రామేశ్వరం-ఎగ్మూరు 17.50 రైలు 10 నుంచి 29వ తేదీ వరకు తాంబరానికి 06.45కి చేరుతుంది. ● **16865** ఎగ్మూరు-తంజావూరు 22.25 రైలు 11 నుంచి 30వ తేదీ వరకు తాంబరంలో 23.00కు బయలుదేరుతుంది. ● **20635** ఎగ్మూరు-కొల్లం 19.50 రైలు 11 నుంచి 30వ తేదీ వరకు తాంబరంలో 20.20 గంటలకు బయలుదేరుతుంది. ● **22661** ఎగ్మూరు-రామేశ్వరం 17.45 రైలు 11 నుంచి 30వ తేదీ వరకు తాంబరంలో 18.20కి నడుస్తుంది. ● **16751** ఎగ్మూరు-రామేశ్వరం 19.15 రైలు 11 నుంచి 30 వరకు తాంబరంలో 19.42కు బయలుదేరుతుంది. ● **22158** ఎగ్మూరు-ముంబయి సీఎస్టీ 06.35 రైలు 11 నుంచి 30 వరకు చెన్నై బీచ్‌లో 06.45కు బయలుదేరుతుంది. ● **16127/16128** ఎగ్మూరు-గురువాయూరు-ఎగ్మూరు రైలు తదుపరి ఆదేశాల వరకు తాంబరం నుంచి సేవలందిస్తుంది.

వీక్లీ ప్రత్యేక రైళ్ల దారి మళ్లింపు...

09419 అహ్మదాబాద్-తిరుచ్చిరాపల్లి వీక్లీ 13, 20, 27 తేదీలు (గురు) 09.30కి బయలుదేరే రైలు రేణిగుంట, మేల్‌పాక్కం, కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్, విళుపురం మీదుగా వెళ్తుంది. అరక్కోణం, పెరంబూరు, ఎగ్మూరు, తాంబరం, చెంగల్పట్టు మార్గంగా నడవదు. ప్రయాణికుల కోసం తిరుత్తణిలో రెండు నిమిషాలపాటు ఆగుతుంది. ● **09420** తిరుచ్చిరాపల్లి-అహ్మదాబాద్ వీక్లీ 16, 23, 30 తేదీలు (ఆది) 05.45 రైలు వేలూరు కంటోన్మెంట్, కాట్పాడి, మేల్‌పాక్కం, తిరుత్తణి, రేణిగుంట మార్గంగా వెళ్తుంది. చెంగల్పట్టు, తాంబరం, ఎగ్మూరు, పెరంబూరు, అరక్కోణంలో ఆగదు. తిరుత్తణిలో రెండు నిమిషాలపాటు నిలుస్తుంది.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

IndiaStudent.Com AI Ed Tech Pvt Ltd, Franchise Offer: @ 5L/ Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/వంట, బేబికేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

PLOT FOR SALE

GENERAL

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 94402 39894, 91086 85818.

22 సెంట్లు వ్యవసాయ భూమి 92 మొక్కలతో 8 లక్షల 50 వేలు మాత్రమే. 5 సం. నుండి సుమారు 40 సం. వరకు ఆదాయం. ✆ 89781 62222.

JOBS

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్‌క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కు. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో||వసతి. చదువు: డిగ్రీ 6301328519

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్,కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్ బస్ 16 డేస్ ఓన్లీ 28000 ✆ 98487 82131 Nov 25- Dec 5

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

అపారమైన మర్యాదతో అద్భుత అనుబంధం

కమల్‌హాసన్‌తో స్టాలిన్ కుటుంబ సభ్యులు

చెన్నై, న్యూస్‌టుడే: తనను నేరుగా కలిసి ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంపై మక్కళ్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధ్యక్షుడు, నటుడు, ఎంపీ కమల్‌హాసన్ స్పందించారు. తమ బంధం అపారమైన మర్యాదతో పెనవేసుకుందని తెలిపారు. కమల్‌హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసానికి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన సతీమణి దుర్గా స్టాలిన్, కుమారుడు ఉదయనిధి స్టాలిన్, కోడలు కిరుత్తికా ఉదయనిధి, అల్లుడు శబరీసన్ వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం కమల్‌హాసన్ తన 'ఎక్స్' పేజీలో.. ఆహ్వానం మేరకు విచ్చేసి తనను, సోదరుడు చారుహాసన్‌ను గౌరవించిన స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కరుణానిధితో తన బంధం 3 తరాలను దాటి సన్నిహితంగా ఉందన్నారు. నిబంధనలేని స్వచ్ఛమైన ప్రేమతో, అపారమైన మర్యాదతో తమ బంధం పెనవేసుకుందని పేర్కొన్నారు.

నటుడు శ్రీకాంత్‌కు రెండోసారి సమన్లు

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: నటుడు శ్రీకాంత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రెండోసారి సమన్లు జారీ చేసింది. నటులు శ్రీకాంత్, కృష్ణ డ్రగ్స్ కేసులో అరెస్టై ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇద్దరిపై ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. 28న విచారణకు హాజరు కావాలని గతంలో సమన్లు జారీ చేసింది. హాజరుకు సమయం కోరుతూ శ్రీకాంత్ తరఫున లేఖ పంపారు. కృష్ణ విచారణకు హాజరవగా 7 గంటల పాటు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో నవంబరు 11న విచారణకు హాజరు కావాలని శ్రీకాంత్‌కు రెండోసారి సమన్లు పంపారు.

బూట్ క్యాంప్ కార్యక్రమంలో కె.తరనిక్కరసు తదితరులు

పాండిచ్చేరి వర్సిటీలో కొత్త కోర్సు ప్రారంభం

వడపళని, న్యూస్‌టుడే: కేంద్ర విద్యాశాఖ, యూజీసీ ఆధ్వర్యంలోని మాలవ్య మిషన్ టీచర్ ట్రెయినింగ్ సెంటర్ (ఎంఎంటీటీసీ) నిర్వహించిన సోషల్ సైన్సెస్ రిఫ్రెషర్ కోర్సును పాండిచ్చేరి వర్సిటీలో శనివారం ప్రారంభించారు. కోర్సు రెండు వారాలపాటు జరుగనుంది. యూజీసీ, వర్సిటీ ఎంఎంటీటీసీ డైరెక్టర్, ఆచార్యులు పీజీ అరుళ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆచార్యులు కె.తరనిక్కరసు, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల పనితీరు మెరుగుదల, నాణ్యతలపై 'యూజీసీ ఎంఎంటీటీసీ' తీసుకుంటున్న చొరవలను వర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ విభాగ డీన్, ఆచార్యులు జి.చంద్రిక కొనియాడారు.

ముగిసిన బూట్ క్యాంప్

వడపళని: వర్సిటీలోని 'మదన్‌జీత్ స్కూల్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీస్' విభాగం రూర్కెలాలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' మెకానికల్ ఇంజినీరింగ్' విభాగంతో కలిసి ఐదు రోజులపాటు నిర్వహించిన 'డ్రోన్ టెక్నాలజీ టువార్డ్స్ సస్టెయినబులిటీ కాంప్యుటేషనల్ అండ్ ప్రాక్టికల్ యాస్పెక్ట్స్' అంశంపై నిర్వహించిన బూట్ క్యాంప్ శుక్రవారంతో ముగిసింది. కార్యక్రమానికి కేంద్రంలోని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ నుంచి నిధులు, దక్షిణాసియా ఫౌండేషన్ సమర్పకులుగా వ్యవహరించారని వర్సిటీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. కార్యక్రమంలో వర్సిటీ ఆచార్యులు కె.తరనిక్కరసు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఆహార పదార్థాల ప్రదర్శన

ప్రదర్శన తిలకిస్తున్న ఎమ్మెల్యే చంద్రన్

తిరుత్తణి, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా తిరుత్తణిలోని తలపతి కె.వినాయకం పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్టివల్ జరిగింది. పాఠశాల ట్రస్టు ఛైర్మన్ బాలాజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు తయారు చేసి ప్రదర్శనలో ఉంచిన ఆహార పదార్థాలను తిలకించి రుచి చూశారు.

తిరుచ్చెందూరులో భారీ వర్షం

శివాలయంలో నిలిచిన నీరు

అరక్కోణం, న్యూస్‌టుడే: తూత్తుకుడి జిల్లా తిరుచ్చెందూరు, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో అరుముగనేరి, అత్తూర్, కాయల్‌పట్టణం తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. తిరుచ్చెందూరులోని శివాలయంలోకి భారీగా వర్షం నీరు చొరబడింది. నీటిని సిబ్బంది తొలగిస్తున్నారు. వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో ఆలయంలోని నీరు బయటకు వెళ్లలేదు. భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బాధిత బాలికకు రూ.4 లక్షలు పరిహారం చెల్లించాలి

అరక్కోణం, న్యూస్‌టుడే: అత్యాచారం కేసులో బాధిత బాలికకు పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. దిండిగల్ జిల్లా నాథం సమీపంలోని దేతంపట్టి ప్రాంతానికి చెందిన చంద్రు అలియాస్ చంద్రన్(27) కూలీ. గతేడాది ప్రేమ పేరుతో 13 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు నాథం పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోక్సోచట్టం కింద చంద్రన్‌ను అరెస్టు చేశారు. దిండిగల్ పోక్సో ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి సత్యధర ఎదుట కేసు విచారణకు వచ్చింది. అత్యాచారానికి సంబంధించి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా, కిడ్నాప్‌నకు 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. బాధిత బాలికకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. జైలు శిక్ష ఏకకాలంలోనే అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

వైగో ఆరోపణలకు ఓపీఎస్ సమాధానం

సైదాపేట, న్యూస్‌టుడే: ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో శుక్రవారం మాట్లాడుతూ... 2011లో అన్నాడీఎంకే కూటమిలో ఎండీఎంకెకు 12 సీట్లు ఇస్తామని చెప్పారని, పన్నీర్‌సెల్వం, జయకుమార్, సెంగోట్టయన్‌లు వచ్చి చర్చలు జరిపారని, తాను అన్నాడీఎంకే కూటమిలో ఉండేందుకు ఇష్టపడటం లేదని జయలలిత దగ్గర ఓపీఎస్ చెప్పారని తెలిపారు. 15 నియోజకవర్గాలు, ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు జయలలిత సిద్ధంగా ఉన్నట్లు తర్వాత తెలిసిందని, అందుకే ప్రస్తుతం ఓపీఎస్ అనుభవిస్తున్నారని వైగో తెలిపారు. దీనిపై ఓపీఎస్‌ను విలేకరులు ప్రశ్నించగా అప్పట్లో జయలలిత ఏమి చెప్పారో అదే మాట్లాడానన్నారు. తాను సమాధానం ఇవ్వాలని వైగో కోరుకుంటే చెబుతానని, ఆయన బాధపడతారని చెప్పటం లేదన్నారు. 14 ఏళ్ల తర్వాత ఆ విషయంపై వైగో మాట్లాడాల్సిన అవసరం ఏమిని బదులిచ్చారు.

మత్స్య సంపద పెంపునకు కృషి

నదిలో చేప పిల్లలు వదులుతున్న అబ్దుల్ వహాబ్, సుకుమారన్

తిరునెల్వేలి, న్యూస్‌టుడే: జిల్లాలోని జలవనరుల్లో మత్స్య సంపదను పెంపొందించడంలో భాగంగా తామరభరణి నదిలో శనివారం లక్ష చేప పిల్లలను వదిలారు. మత్స్యకారుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురుకులం మురుగన్ ఆలయం మెట్ల వద్ద జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జీఎస్ సుకుమారన్, పాళయంగోట్టై శాసనసభ్యుడు అబ్దుల్ వహాబ్, తిరునెల్వేలి నగర పాలక సంస్థ మేయర్ కె రామకృష్ణన్, డిప్యూటీ మేయర్ రాజు పాల్గొన్నారు.

'సర్'కు వ్యతిరేకంగా 11న వైగో ఆధ్వర్యంలో ఆందోళన

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ(సర్)కు వ్యతిరేకంగా డీఎంకే కూటమిలోని అన్ని పార్టీలు ప్రతి జిల్లాలో 11న ఆందోళన చేపట్టనున్నాయి. ఆ రోజు ఉదయం 10 గంటలకు చెన్నైలో చేపడుతున్న ఆందోళనకు వైగో సారథ్యం వహిస్తారని ఎండీఎంకే ప్రకటించింది. కోయంబత్తూరులో ఆడిటర్ అర్జున్‌రాజ్, కడలూర్‌లో సెంథిలధిబన్, తిరుచ్చిలో దురై వైగో, తిరువళ్లూరులో న్యాయవాది ఆంద్రిదాస్, చెంగల్పట్టులో జీవన్, కాంచీపురంలో మల్లికా దయాళన్ పాల్గొంటారన్నారు.

ఆ స్థలం డీఎండీకేకే సొంతం

కోర్టు ఆదేశం

సైదాపేట, న్యూస్‌టుడే: ప్రజల కోసం విజయకాంత్ కొన్న స్థలాన్ని డీఎంకే ఎమ్మెల్యే స్వాధీనపరుచుకున్నట్లు దాఖలు చేసిన కేసులో ఆ స్థలం డీఎండీకేకు సొంతమని కాంగేయం కోర్టు ఆదేశించింది. విజయకాంత్ ప్రజలకు ఇచ్చేందుకు తిరుప్పూరు జిల్లా వెల్లకోవిల్‌లో 3 ఎకరాల స్థలాన్ని అప్పట్లో పార్టీలో ఉన్న శాంతకుమార్ పేరుతో కొన్నారు. తర్వాత శాంతకుమార్ డీఎంకేలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన ఆ స్థలాన్ని డీఎండీకే ఇవ్వలేదు. డీఎండీకే తరఫున కాంగేయం కోర్టులో కేసు వేయగా విచారించిన న్యాయస్థానం డీఎండీకేకు సొంతమని శుక్రవారం తీర్పు వెలువరించింది.

నటి గౌరీ కిషన్‌కు క్షమాపణ చెప్పిన యూట్యూబర్


కార్తిక్

చెన్నై, న్యూస్‌టుడే: నటి గౌరీ కిషన్‌ను 'మీ బరువెంత?' అని ప్రశ్నించిన యూట్యూబర్ ఆమెకు క్షమాపణ చెప్పారు. 'అదర్స్' చిత్రం పాత్రికేయుల సమావేశంలో గౌరీ కిషన్‌ను లక్ష్యంగా చేసుకుని ఇద్దరు యూట్యూబర్లు బరువు గురించి ప్రశ్నించారు. వివాదాస్పదంగా మారడంతో గౌరీ కిషన్‌కు మద్దతుగా నడిగర్ సంఘం సహా పలువురు గళం విప్పారు. వివాదాస్పద ప్రశ్నకు కారణమైన యూట్యూబర్లలో ఒకరు ఆర్.ఎస్.కార్తిక్ ఓ వీడియో సందేశం ద్వారా గౌరీ కిషన్‌కు క్షమాపణ చెప్పారు.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

ముదలియార్ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు ముదలియార్ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' ముదలియార్ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (09 నవంబరు 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు

- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు. క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

ఎమ్మార్టీఎస్ విస్తరణ మార్గంలో లోడ్ టెస్టింగ్

వడపళని, న్యూస్‌టుడే: మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఎమ్మార్టీఎస్) మార్గంలో వేళచ్చేరి-సెయింట్ థామస్ మౌంట్ వరకు విస్తరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. చెన్నైలోని 'కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ - స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్(సీఎస్ఐఆర్-ఎస్ఈఆర్సీ)' బృందం శుక్రవారం మార్గంలోని స్పాన్ల పనితీరు గమనించేందుకు లోడ్ టెస్టింగ్ పనులు ప్రారంభించింది. విద్యుద్దీకరణ పనులు, ఆటోమేటిక్ సిగ్నలింగ్ పనులు పూర్తయ్యాయని దక్షిణ రైల్వే అధికారి ఒకరు పేర్కొన్నారు. రైల్వే భద్రత విభాగ కమిషనర్ (సీఆర్ఎస్) బృందం తర్వాతి పరీక్షలు నిర్వహించనుంది. అన్ని పరీక్షలు పూర్తవగానే ఈ మార్గంలో సేవలు డిసెంబరు లేదా వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. సీఎస్ఐఆర్-ఎస్ఈఆర్సీలోని 'ది స్ట్రక్చరల్ హెల్త్ మానిటరింగ్(ఎస్‌హెచ్ఎం)' లేబొరేటరీ 'ఇన్‌స్ట్రుమెంటేషన్, లోడ్ టెస్టింగ్' పనులు చేపట్టింది. 'రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్(ఆర్డీఎస్ఓ)', రైల్వే విభాగ మార్గదర్శకాలకు అనుగుణంగా సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో దశల వారీగా పనులు జరుగుతాయని పీఐబీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎస్‌హెచ్ఎం లేబొరేటరీ హెడ్, చీఫ్ సైంటిస్టు ఒగ్గు శ్రీనివాస్, దక్షిణ రైల్వే సీనియర్ అధికారుల సమక్షంలో పరీక్షలు నిర్వహించారు.

పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం

ముంపునకు గురైన పరందూర్ విమానాశ్రయ నిర్మాణ ప్రాంతం

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం సమీపం పరందూర్ వద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం చేపట్టనున్న ఏకనాపురం ప్రాంతంలో ఉన్న చెరువు నిండటంతో వరద ముంచెత్తింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాణిపేట జిల్లా అనైకట్టు గ్రామంలో ప్రారంభమయ్యే కంబన్ కాలువ తైపాక్కం, పరందూర్, తండలం, ఏకనాపురం, మధురమంగళం గుండా 44 కి.మీ పయనించి శ్రీపెరుంబుదూర్ చెరువులో కలుస్తుంది. ఈ కాలువ ద్వారా సుమారు 85 చెరువులకు నీరు అందుతుంది. ప్రస్తుతం పాలారు నదిలో 1000 ఘనపుటడుగుల నీరు ప్రవహిస్తుండటంతో కంబన్ కాలువకు వరద పోటెత్తింది. దీంతో గుణకరంబాక్కం-చెల్లంబట్టదై మార్గంలో వరద ప్రవాహం ఎక్కువకావడంతో ఆ మార్గంలో ఉన్న కాజ్‌వే నీటమునిగింది. గుణకరంబాక్కం, చెల్లంబట్టదై, కొత్తూర్, ఇడయార్ పాక్కం సహా సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ఇదిలా ఉండగా ఈ నీరు పరందూర్‌లో విమానాశ్రయం రన్‌వే నిర్మించనున్న ఏకనాపురం ప్రాంతాన్ని ముంచెత్తడం గమనార్హం. ఇదే మార్గంలో ఉన్న గుదికైకాల్ మడుగు కూడా నిండటంతో అదనపు నీరు కూవం నదిలో కలుస్తోంది. మడుగులో ప్రజలు దిగడానికి నిషేధం విధించినట్లు జలవనరులశాఖ అధికారులు తెలిపారు.

గుణకరంబాక్కం కాజ్‌వేపై ప్రవహిస్తున్న వరద

కనులపండువగా భక్తవత్సల పెరుమాళ్ కల్యాణోత్సవం

పళ్లిపట్టు, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా శోళింగర్ పట్టణంలోని శ్రీదేవి, భూదేవి సమేత భక్తవత్సల పెరుమాళ్ ఆలయంలో శనివారం కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ఉదయం ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు చేశారు. తర్వాత కల్యాణోత్సవాన్ని జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు

మూడు రౌండ్ల కౌన్సెలింగ్ అనంతరం వైద్య కోర్సులకు 802 సీట్ల ఖాళీ

వడపళని, న్యూస్‌టుడే: 'సెంటర్స్ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ' నిర్వహించిన ఎంబీబీఎస్ కోర్సు ప్రవేశాలకు జరిగిన మూడు రౌండ్ల కౌన్సెలింగ్ అనంతరం ప్రభుత్వ కళాశాలల్లో 22, మదురై ఎయిమ్స్‌లో 9 సీట్లు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులకు కేటాయించిన కళాశాలల్లో వారు చేరలేదు. మొత్తం 802 సీట్ల వరకు ఖాళీగా ఉన్నాయని కమిటీ పేర్కొంది. ఈ సీట్లు స్ట్రే రౌండ్ కోసం సీట్ మ్యాట్రిక్స్‌లో ఉన్నాయి. స్ట్రే రౌండ్‌లో కేటాయించిన సీట్లలో చేరకపోతే జరిమానా ఎక్కువగా ఉంటుందని, వాటిని భర్తీ చేయాలని కౌన్సెలింగ్ కమిటీ సీనియర్ అధికారి ఒకరన్నారు. స్ట్రే రౌండ్ కౌన్సెలింగు నవంబరు రెండోవారంలో జరగనుంది. మూడో రౌండు కౌన్సెలింగ్‌లో ఆలిండియా కోటాలో 389, డీమ్డ్ వర్సిటీలలో 334 జైన్ మైనారిటీలు, ఎన్నారైలు, రక్షణ రంగ కోటాలతో పాటు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్లలో 38 ఖాళీలున్నాయి.

కుమరకోట్టం మురుగన్ ఆలయ హుండీ ఆదాయం రూ.23.87లక్షలు

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం పడమర రాజ వీధిలో ఉన్న ప్రసిద్ధ కుమరకోట్టం మురుగన్ ఆలయంలో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు లెక్కించారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్తికేయన్, ఆలయ ఈవో కేశవన్ త్యాగరాజన్ పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ఈ సందర్భంగా రూ.23,87,242 నగదు, 18 గ్రాముల బంగారం, 782 గ్రాముల వెండి ఆదాయంగా లభించిందని అధికారులు తెలిపారు.

19 నుంచి కచ్ఛపేశ్వరాలయంలో తెప్పోత్సవాలు

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురంలోని కచ్ఛపేశ్వర ఆలయ కొలనులో ఈనెల 19వ తేదీ నుంచి 3 రోజులపాటు తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో దివ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయంలో ఏటా కార్తిక మాసంలో తెప్పోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా పేర్కొన్నారు. ఆ మేరకు ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణిలో సుందరాంబికై సమేత కచ్ఛపేశ్వరుడికి ఉత్సవాలను 19వ తేదీ నుంచి జరుపనున్నట్లు వెల్లడించారు.

'నలం కాక్కుం స్టాలిన్'తో 7,57,168 మందికి లబ్ధి

సైదాపేట, న్యూస్‌టుడే: నలం కాక్కుం స్టాలిన్‌తో 7,57,168 మంది లబ్ధి పొందారని ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్ తెలిపారు. చెన్నై ఆశోక్‌నగర్‌లోని కలైజ్ఞర్ కరుణానిధి నిర్మలా బాలికల మహోన్నత పాఠశాలలో నలం కాక్కుం స్టాలిన్ వైద్య శిబిరం జరిగింది. దివ్యాంగ విద్యార్థులకు మూడు చక్రాల కుర్చీలను మంత్రి అందజేశారు. ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చక్రాల కుర్చీలు అందుకున్న విద్యార్థులతో మంత్రి మా.సుబ్రమణియన్

అవినీతి కేసు నుంచి నలుగురికి సీబీఐ కోర్టు విముక్తి

చెన్నై, న్యూస్‌టుడే: టెండరు కేటాయింపునకు రూ.26లక్షలు లంచం తీసుకున్నట్లు దాఖలైన కేసు నుంచి మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్ సహా నలుగురికి విముక్తి కల్పిస్తూ చెన్నై సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. మణలిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌కు 5 కంప్రెషర్లు కొనుగోలు చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా భోజ్ లిమిటెడ్‌కు ఎక్కువ ధరకు టెండరు కేటాయించినట్లు, ఇందుకు రూ.కోటి లంచం డిమాండ్ చేసి రూ.26 లక్షలను అడ్వాన్స్‌గా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 2012వ ఏడాది జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించి మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నాటి ఛైర్మన్, ఎండీ విజయకుమార్, జనరల్ మేనేజర్ సుందరశేఖరన్, భోజ్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థకు చెందిన ఇద్దరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. చెన్నై సీబీఐ ప్రత్యేక కోర్టులో జడ్జి ఈశ్వరన్ సమక్షంలో జరిగిన విచారణ ముగిసిన నేపథ్యంలో భోజ్ లిమిటెడ్‌కు ఇచ్చిన టెండర్‌ను రద్దు చేశారు. ఆరోపణలు, ఇతర అభియోగాలను నిరూపించలేదని పేర్కొంటూ నిందితులకు కేసు నుంచి విముక్తి కల్పిస్తూ జడ్జి ఈశ్వరన్ తీర్పు వెల్లడించారు.

ముస్లింలపై కేసులను రద్దు చేసిన మదురై ధర్మాసనం

చెన్నై, న్యూస్‌టుడే: శాంతియుతంగా పోరాడిన ముస్లింలపై కేసు నమోదు చేయడాన్ని తప్పుపడుతూ వారిపై కేసులను రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ముస్లిం నాయకుల అరెస్టుకు, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా 2022 అక్టోబరులో అదిరాంపట్టిన బస్టాండులో శాంతియుతంగా పోరాడిన 304 మందిని అరెస్టు చేశారు. ఆ కేసు రద్దు చేయాలంటూ షాజిత, ఫాతిమా, ఇబ్రహీం తదితరులు మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ సుందర్‌మోహన్ బెంచ్ సమక్షంలో విచారణకు రాగా అన్ని తరఫుల వాదనలు విన్నారు. ప్రభుత్వంపై ఏర్పడిన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి పౌరులు ఏకమయ్యే హక్కును భారత రాజ్యాంగం ప్రసాదించిందని ధర్మాసనం తెలిపింది. ప్రస్తుత కేసులను రద్దు చేస్తున్నట్లు తీర్పు వెల్లడించింది.

రోడ్డు బాగుచేయాలని వినూత్న నిరసన

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం మున్సిపల్ కార్పొరేషన్ 22వ వార్డు తిరుక్కాళిమేడు ప్రాంతంలో డిప్యూటీ మేయర్ సహా సుమారు 1000మంది నివసిస్తున్నారు. ఇక్కడి రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో పునరుద్ధరించాలని పలుమార్లు డిప్యూటీ మేయర్ కుమరగురునాథన్‌కు విన్నవించారు. అయినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో 22వ వార్డులో జనసంచారం ఎక్కువగా ఉండే ఎంజీ చక్రపాణి రోడ్డు బురదమయమై నడవడానికి వీల్లేకుండా మారింది. ఆగ్రహించిన స్థానికులు శనివారం ఉదయం రోడ్డుపై బురదలో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు.

రోడ్డుపై బురదలో నాట్లు వేస్తున్న మహిళలు

ఉంగళుడన్ స్టాలిన్ శిబిరం

తిరుత్తణి, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపం తిరువాలంగాడు యూనియన్ పరిధిలోని ఆర్కాడుకుప్పం గ్రామంలో శనివారం ఉంగళుడన్ స్టాలిన్ పథక శిబిరం జరిగింది. తహసీల్దార్ కుమార్ అధ్యక్షతన జరిగిన శిబిరంలో ఎమ్మెల్యే విజి రాజేంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం గర్భిణులకు పోషకాహార కిట్లు, వివిధ పథకాల కింద లబ్ధిదారులకు సాయం పంపిణీ చేశారు.

స్థానిక సంస్థల్లో 280 మంది దివ్యాంగులకు పదవులు

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం జిల్లాలోని స్థానిక సంస్థల్లో 280 మంది దివ్యాంగులకు నామినేటెడ్ పదవులకు సంబంధించి పత్రాలను సంబంధిత ప్రజాప్రతినిధులు శుక్రవారం అందజేశారని జిల్లా కలెక్టర్ కలైసెల్వి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు నామినేటెడ్ పదవులు కేటాయించాలని ఇటీవల ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తు చేశారు. ఆ మేరకు జులై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నియామకాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని అన్ని జిల్లాల కలెక్టర్లు జూన్‌లో ప్రకటించారని తెలిపారు. ఈ క్రమంలో కాంచీపురం జిల్లాలోని 274 పంచాయతీలకుగాను 274 మందిని, 5 పంచాయతీ యూనియన్లకు 5 మంది దివ్యాంగులు, జిల్లా పంచాయతీకి ఒకరు కలిపి 280 మంది దివ్యాంగులకు సంబంధిత ప్రజా ప్రతినిధులు నామినేటెడ్ పదవులకు సంబంధించిన పత్రాలను శుక్రవారం అందజేశారని వివరించారు.

ఎన్నికల్లో అధిక ఓట్లు రాబట్టాలి: ఈపీఎస్

ఊత్తుకోట, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట సమీపం దొంబరంబేడుకు చెందిన విమల్ అన్నాడీఎంకే జిల్లా యువజన విభాగ కార్యదర్శిగా నియమితులయ్యారు. విమల్ చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామిని శనివారం కలిసి శుభాకాంక్షలు పొందారు. తనకు పార్టీ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో అధిక ఓట్లు తెచ్చిపెట్టేలా కృషి చేయాలని ఈపీఎస్ విమల్‌కు సూచించారు.

పళనిసామికి పుష్పగుచ్ఛం అందిస్తున్న విమల్

దూర విద్య అరియర్స్ విద్యార్థులకు చివరి అవకాశం

సైదాపేట, న్యూస్‌టుడే: దూర విద్యలో అరియర్లు ఉన్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు మద్రాసు వర్సిటీ చివరి అవకాశాన్ని కల్పించింది. 1982 నుంచి 2018 వరకు దూర విద్యలో పలు కోర్సులు చదివి అరియర్స్ ఉన్నవారు ఉత్తీర్ణత సాధించేందుకు చివరి అవకాశాన్ని కల్పించనున్నట్లు మద్రాసు విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఆ ప్రకారం బ్యాచిలర్, మాస్టర్, బీఎల్ఐఎస్, ఎంఎల్ఐఎస్ తదితర డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు డిసెంబరులో పరీక్ష జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు www.idcunom.ac.in వెబ్‌సైట్‌లో ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

తల్లిదండ్రులు మందలించడంతో 17ఏళ్ల బాలిక ఆత్మాహుతి

పెరియపాళ్యం, న్యూస్‌టుడే: తిరువళ్లూరు జిల్లా పెరియపాళ్యం సమీపం ఎర్రాంకుప్పానికి చెందిన మాణిక్యం కుమార్తె అన్నపూర్ణ(17) ప్లస్‌టూ వరకు చదివింది. ఈమె సెల్‌ఫోన్‌తో అధిక సమయం గడుపుతుండటంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అపస్మారక స్థితికి చేరడంతో కుటుంబ సభ్యులు వెంటనే తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పెరియపాళ్యం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన హత్య కేసు నిందితుడు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కరూర్ జిల్లా కృష్ణరాయపురం సమీపం మేట్టు సదానందపురానికి చెందిన షణ్ముగం అలియాస్ బాలా(21) తల్లిదండ్రులు చనిపోయారు. పినతండ్రి శంకర్ సంరక్షణలో డిప్లొమో పూర్తి చేసి ఉద్యోగం చేశాడు. ఇదిలా ఉండగా ఈ నెల 4వ తేదీ రాత్రి ఇంటి సమీపంలో ఉన్న నాటక వేదిక భవనంలో అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు శబరి, మణిగండన్‌తో కలిసి మద్యం తాగాడు. అక్కడ అదే ప్రాంతానికి చెందిన సంజయ్, సుజయ్, లివీస్, అన్బరసు, శశికుమార్, విఘ్నేష్, విక్కీ కూడా మద్యం సేవించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మద్యం మత్తులో గొడవ జరిగింది. సంజయ్ వర్గం దాడి చేయడంతో షణ్ముగం మృతి చెందాడు. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని సంజయ్, సుజయ్, లివిస్, అన్బరసు, విఘ్నేష్, విక్కీలను అరెస్టు చేశారు. శశికుమార్ కోసం గాలిస్తున్న నేపథ్యంలో శుక్రవారం లాలాపేట పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. అనంతరం కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు.

డ్రైనేజీలో మానవ పుర్రె, ఎముకలు లభ్యం

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: చెన్నై కోయంబేడు మార్కెట్‌లోని 18వ గేటు వద్ద డ్రైనేజీలో మురుగు ప్రవహించకపోవడంతో కార్పొరేషన్ కార్మికులు యంత్రం సాయంతో డ్రైనేజీలో పనులు చేపట్టారు. ఈ క్రమంలో వారికి మానవ పుర్రె, రెండు పొడవైన ఎముకలు కనిపించాయి. సమాచారం మేరకు కోయంబేడు పోలీసులు అక్కడకు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపారు. నివేదిక అందిన తర్వాతే తదుపరి దశ దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

మెరీనా బీచ్‌లో ఆటో డ్రైవర్ హత్య

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: చెన్నై కీళ్పాక్కం శాస్త్రినగరకి చెందిన ఆంథోని(33) ఆటో డ్రైవర్. ఇతనికి భార్య, ఓ కుమార్తె ఉన్నారు. ఆంథోని గురువారం రాత్రి మద్యం మత్తులో ఆటోలో వెళ్లినట్లు తెలుస్తోంది. వళ్లువర్‌కోట్టం వద్ద ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేపట్టి మద్యం మత్తులో ఆటో నడపడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని రూ.10వేల జరిమానా విధించారు. దీంతో మరో ఆటోలో మెరీనా నొచ్చికుప్పం వెళ్లిన ఆంథోని.. తన స్నేహితురాలిని రూ.10వేలు అడిగాడు. ఆమె శుక్రవారం ఉదయం ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. తర్వాత మద్యం మత్తులో నొచ్చికుప్పం వద్ద బీచ్‌లో పడుకుని నిద్రించాడు. అప్పుడు గుర్తుతెలియని వ్యక్తులు ఆంథోని తలపై కొడవలితో దారుణంగా నరికారు. అతని కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని గాయాలతో ఉన్న అతన్ని రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులు చెన్నైలోని ప్రముఖ కళాశాలలో చదువుతున్న విద్యార్థి, అతని స్నేహితులుగా తెలిసింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.

మహిళను హత్య చేసిన కారు డ్రైవర్

అరక్కోణం, న్యూస్‌టుడే: శివగంగై జిల్లా కారైకుడి సమీపం మరుదపాండియర్ నగర్‌కు చెందిన పాండికుమార్ విదేశాల్లో పనిచేస్తున్నారు. ఈయన భార్య మహేశ్వరి కారైకుడిలో నివసిస్తోంది. ఈమె భూమి కొనుగోలు చేయడానికి శుక్రవారం కారులో డ్రైవర్ శశికుమార్‌తో కలిసి పోయిగై ప్రాంతానికి వెళ్లింది. మార్గమధ్యలో డ్రైవర్ శశికుమార్, మహేశ్వరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆగ్రహించిన శశికుమార్ ఆమెపై దాడి చేసి హతమార్చి మృతదేహాన్ని కారులోనే ఉంచి పారిపోయాడు. స్థానికులు సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో తాత, మనవరాలి మృతి

ట్రిప్లికేన్, న్యూస్‌టుడే: కోయంబత్తూరు జిల్లా కినత్తుకడవు సమీపం కోవిల్‌పాళ్యంకి చెందిన కూలీ మురుగేశన్ (56), జ్యోతి దంపతులు. వీరి కుమార్తె సంధ్య(25)కు సంతోష్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి మూడేళ్ల కుమార్తె, ఏడాది వయసున్న కుమారుడున్నారు. మురుగేశన్ దంపతులు కూడా వీరితో కలిసే ఉంటున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం మురుగేశన్, జ్యోతి, కుమార్తె సంధ్య, ఆమె ఇద్దరు పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లడానికి ఒకే ద్విచక్ర వాహనంపై కోవిల్ పాళ్యం బయల్దేరారు. నాలుగు వరుసల రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా కామరాజర్‌పురానికి చెందిన దురైరాజ్ నడుపుకుంటూ వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఐదుగురూ కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం మేరకు కినత్తుకడవు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వారిని పొళ్లాచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మురుగేశన్, అతని మనవరాలు మృతిచెందారు. కేసు దర్యాప్తులో ఉంది.

ప్రభుత్వ బస్సు ఢీకొని బుల్లితెర నటుడు...

ట్రిప్లికేన్: కడలూరు జిల్లా బన్రుట్టికి చెందిన పేరరసు(21) బుల్లితెర నటుడు. సహాయ డైరెక్టరుగా కూడా పనిచేస్తున్నారు. ఈయన 'ఉప్పు పులి కారం' అనే డైలీ సీరియల్‌తో పేరు పొందారు. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని చూడటానికి సొంతూరికి వెళ్లారు. శనివారం ఉదయం ద్విచక్ర వాహనంపై బన్రుట్టి సమీపం ఆండికుప్పం వద్ద వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ప్రభుత్వ బస్సు ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పేరరసు అక్కడికక్కడే మృతి చెందారు. కాడంపులియూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో కార్మికుడు...

రెడ్‌హిల్స్: చెంగల్పట్టు జిల్లా సెయ్యూరుకు చెందిన ధనశేఖర్(35) తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సమీపం ఆరంబాక్కంలోని ఓ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈయన శనివారం పనిలో ఉండగా పైన వేలాడుతున్న విద్యుత్తు తీగ తెగి కిందపడింది. ధనశేఖర్ గమనించకుండా తొక్కడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆరంబాక్కం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదంలో వ్యవసాయ కూలీ...

అరక్కోణం: రాణిపేట జిల్లా నెమిలి సమీపం కీళ్‌వెంకటాపురానికి చెందిన తక్కాలి(35) వ్యవసాయ కూలీ. ఈయన శుక్రవారం రాత్రి పని ముగించుకుని నెమిలి నుంచి ద్విచక్ర వాహనంపై కీళ్‌వెంకటాపురం బయలుదేరాడు. మార్గమధ్యలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో తక్కాలి కిందపడ్డాడు. అతని పైనుంచి లారీ వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నెమిలి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

రామేశ్వరం ఆలయంలో వృద్ధురాలు...

చెన్నై: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వృద్ధురాలు మరణించారు. పలాసలోని శివాజీ నగర్‌కు చెందిన టంగుడు అప్పారావు కుటుంబం రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయానికి వచ్చింది. శుక్రవారం స్వామి వారి దర్శనానికి కుటుంబ సభ్యులంతా క్యూలైనులో నిలబడ్డారు. అప్పుడు అప్పారావు భార్య భాగ్యవతి(61) అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. ఆందోళన చెందిన కుటుంబీకులు అక్కడి భద్రతా సిబ్బంది సాయంతో సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి రామేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

టంగుడు భాగ్యవతి (పాతచిత్రం)

క్రైం కార్నర్

వివాహిత బలవన్మరణం

అరక్కోణం, న్యూస్‌టుడే: కన్నియాకుమరి జిల్లా అంజు గ్రామానికి చెందిన మహేశ్(34) పదేళ్ల క్రితం ముంబయిలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేస్తూ తోటి ఉద్యోగిని మహారాష్ట్రకు చెందిన లేఖ(32)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలున్నారు. ఇదిలా ఉండగా మహేశ్ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. లేఖ అత్త, పిల్లలను చూసుకుంటూ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఇంటి పనులు సరిగా చేయలేదని అత్త లేఖను తిట్టినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురైన లేఖ శుక్రవారం రాత్రి తన గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

కొత్తగా పెళ్లైన యువతి...

అరక్కోణం: విరుదునగర్ జిల్లా నాగర్‌కోయిల్ సమీపం కీలమరావన్ కుడిఇరుప్పు ప్రాంతానికి చెందిన సెల్వరసన్, రేష్మా ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. సెల్వరసన్ టెంపో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సరైన ఆదాయం లేకపోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా గురువారం రాత్రి దంపతుల మధ్య మళ్లీ గొడవ జరిగింది. తర్వాత సెల్వరసన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రేష్మా తన తల్లికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి పెట్టేసింది. దిగ్భ్రాంతి చెందిన ఆమె తల్లి వెంటనే కుమార్తెకు దగ్గరలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు హుటాహుటిన రేష్మా ఇంటికి వెళ్లి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. పగులగొట్టి లోనికెళ్లి చూడగా రేష్మా ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతురాలికి కొత్తగా పెళ్లి కావడంతో నాగర్‌కోయిల్ ఆర్డీవో విచారణ చేపట్టారు.

ప్రైవేటు కంపెనీ ఉద్యోగి...

రెడ్‌హిల్స్: తిరువళ్లూరు జిల్లా వేప్పంపట్టు సమీపం పెరుమాళ్‌పట్టు రాజేశ్వరి నగర్‌కు చెందిన రూపేష్(25) శ్రీపెరుంబుదూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఈయన శుక్రవారం రాత్రి ఇంట్లోని పడక గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చెవ్వాపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. తన చదువుకు తగ్గ ఉద్యోగం లభించలేదన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది.

కళాశాల విద్యార్థి...

ట్రిప్లికేన్: చెన్నై కోడంబాక్కంకి చెందిన మురుగన్ కుమారుడు వాసుదేవన్(19) ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నాడు. గురువారం కళాశాలలో జరిగిన సెమిస్టర్ పరీక్షకు సెల్‌ఫోన్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. గమనించిన ప్రొఫెసర్లు వాసుదేవన్‌ను మందలించి సెల్‌పోన్ తీసుకున్నారు. అంతేకాకుండా పరీక్ష రాయనివ్వకుండా ప్రత్యేక గదిలో ఉంచి తాళం వేసినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యానుకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోడంబాక్కం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మృతుడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు.

160 సవర్ల నగలు తీసుకొని మోసం

మహిళ అరెస్టు, మరికొందరి కోసం గాలింపు

టీనగర్, న్యూస్‌టుడే: తిరునెల్వేలి జిల్లా రాధాపురం తాలూకా సౌత్ కళ్లికుళం ప్రాంతానికి చెందిన అమృత హెలెన్ రాజాత్తి విశ్రాంత ఉపాధ్యాయిని. 1990లో ఆమెకు ఉద్యోగం ఇప్పించిన పాస్టర్ దేవరాజన్, అతని సహాయకురాలు పౌలిన్ రాణితో సన్నిహితంగా మెలిగేవారు. 2024 నవంబరులో వారు నిర్వహిస్తున్న దివ్యాంగుల పునరావాస కేంద్రానికి నిధులు లేవని చెప్పి అమృత హెలెన్ రాజాత్తి వద్ద రూ.1.5 లక్షలు చెక్కు రూపంలో అప్పుగా తీసుకున్నారు. తర్వాత మరికొంత డబ్బు అవసరమని, 10 రోజుల్లో తిరిగిచ్చేస్తామని చెప్పడంతో తన కుమార్తెకు ఉన్న 160సవర్ల బంగారాన్ని కూడా పాస్టర్ దేవరాజన్‌కు ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత నగలను తిరిగివ్వాలని అడగ్గా దేవరాజన్ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన అమృత హెలెన్ రాజాత్తి సీబీసీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి పౌలిన్ రాణి (53)ని శనివారం అరెస్టు చేశారు. దేవరాజన్ సహా మరికొందరి కోసం గాలిస్తున్నారు.

విద్యార్థినులకు లైంగిక వేధింపులు

పోక్సో చట్టం కింద ముగ్గురి అరెస్టు

అరక్కోణం, న్యూస్‌టుడే: మదురై సమీపంలోని సుబ్రమణ్యపురం వద్ద ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థినులను ఉపాధ్యాయులు లైంగికంగా వేధిస్తున్నట్లు స్థానిక పోలీసు కమిషనరేట్‌కు ఫిర్యాదు అందింది. జయరామ్ అనే ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని, ఒంటరిగా రమ్మని పిలుస్తాడని, వెళ్లిన తరువాత అశ్లీల వీడియోలు చూపుతాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయిని పొట్సెల్వీ, సహాయ హెచ్ఎం కృష్ణవేణికి విషయం తెలియజేయగా పట్టించుకోలేదని, తరగతి గదిలో ఉన్న సీసీటీవీ కెమెరాలను తీసివేశారని తెలిపారు. ఫిర్యాదులో విషయాలు వాస్తవమేనని దర్యాప్తులో తేలడంతో జయరామ్, అతనికి సహకరించిన పొట్సెల్వీ, కృష్ణవేణిని పోక్సో చట్టం కింద శనివారం అరెస్టు చేశారు.

నకిలీ పత్రాలతో రూ.7 కోట్ల రుణం తీసుకొని

బ్యాంకును మోసగించిన ఇద్దరు మహిళలు...

టీనగర్: చెన్నై ఎగ్మూరులోని ఓ బ్యాంకు మేనేజరు పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఓ ఫిర్యాదు చేశారు. అందులో.. తమ బ్యాంకులో ఇద్దరు మహిళలు నకిలీ పత్రాలు సమర్పించి రూ.7 కోట్ల రుణం తీసుకొని మోసానికి పాల్పడినట్లు తెలిపారు. కమిషనర్ అరుణ్ ఆదేశాల మేరకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెరంబూరు మడుమనగర్‌కు చెందిన సరస్వతి, వ్యాసర్‌పాడికి చెందిన జమీలా బేగం మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు ఇద్దరి మహిళలను అరెస్టు చేశారు. అనంతరం ఎగ్మూరు కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.

అక్రమంగా నివసిస్తున్న నలుగురు నైజీరియన్లు...

రెడ్‌హిల్స్: తిరుప్పూరు నగరం, పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి. వీటిల్లో విదేశాలకు చెందిన వారితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా అవినాశి సమీపం గణేశపురంలో వీసా గడువు పూర్తయిన విదేశీయులు కొందరు ఉంటున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీ చేపట్టి నైజీరియాకు చెందిన మ్యాగ్నస్, ఆయన భార్య రీటా అవియాన్‌బో, ఫిడిలిక్స్ ఒనేరేక్లో, ఇసుసుక్కువు జాన్ అనే నలుగురిని అరెస్టు చేసి శనివారం పుళల్ జైలుకు తరలించారు.

లంచం తీసుకున్న వీఏవో, సర్వేయర్...

విల్లివాక్కం: కృష్ణగిరి జిల్లా కుందారపల్లి సమీపం పందారపల్లికి చెందిన మురుగన్(56) రైతు. ఈయన తన ఖాళీ స్థలానికి కొలతలు వేసి పట్టా అందజేయాలని నెల రోజుల క్రితం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం ఈ నెల 4వ తేదీ వీఏవో రామచంద్రన్, సర్వేయర్ వళైయాపతిని సంప్రదించారు. వారు రూ.6 వేలు లంచం అడగడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు మురుగన్ రసాయనం పూసిన నగదు నోట్లను రామచంద్రన్, వళైయాపతికి ఇస్తుండగా అక్కడే పొంచి ఉన్న అనిశా అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Ph: 044-28232390
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 97910 83205, 97910 74993

(c) eenadu

ఈనాడు ఏలూరు

గంగరంగ జాతర!

గంగానమ్మ

ఏలూరు పడమర వీధిలోని గంగానమ్మ జాతర మహోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. అమ్మవారి నాలుగు పగళ్లు, 3 రాత్రుల నగర సంచారం తర్వాత శనివారం గంగానమ్మ, పోతురాజుబాబును కుండీ కూడలి నుంచి అయిదు దుకాణాల కూడలిలో నిర్మించిన మేడలో కొలువుదీర్చారు. పెద్దఎత్తున మహిళలు పసుపు, కుంకుమ, దీపాలు పట్టుకొని అమ్మవారి వెంట నడిచారు. మేడలో కొలువుదీరిన అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి మీనా, మేయర్ షేక్ నూర్జహాన్, ఏఎంసీ ఛైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, జాతర కమిటీ అధ్యక్షుడు చోడే బాలు తదితరులు గంగానమ్మను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. - న్యూస్‌టుడే, ఏలూరు ఆధ్యాత్మికం

దీపాలు తీసుకొస్తున్న బడేటి మీనా, నూర్జహాన్ తదితరులు

శ్రీవారి ఆలయంలో రద్దీ

క్యూకాంప్లెక్స్ ముందు బారులు తీరిన భక్తులు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం రాత్రే అధిక సంఖ్యలో భక్తులు కాలినడకన వచ్చారు. దీంతో శనివారం ఉదయం నుంచే దర్శనం కోసం క్యూలో బారులు తీరారు. కేశఖండనశాల, ప్రసాదాల కౌంటర్లు, అన్నదానం క్యూలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సామాన్య భక్తులు స్వామిని దర్శించుకునేందుకు 3 గంటలకు పైగా సమయం పట్టింది. ఆలయానికి తూర్పు వైపున మహిళా భక్తులు కార్తిక దీపాలు వెలిగించారు.

హరిత వేదిక.. ఆహ్లాద వేడుక!

ఆదివారం ప్రత్యేకం

అద్దెకు రెడీమేడ్ వనాలు, మొక్కలు

పట్టణ ప్రాంతాల్లో కొత్త పంథా

పాలకొల్లు, న్యూస్‌టుడే: వివాహాలు.. గృహ ప్రవేశాలు.. వాణిజ్య సముదాయాల ప్రారంభోత్సవాల సందర్భంగా అలంకరణ మొక్కలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మొక్కలు, చిన్నపాటి చెట్లఅలంకరణతో వేదిక అందం రెట్టింపవుతోంది. దీనికి అవసరయ్యే మొక్కలన్నీ కొనుగోలు చేసి తేవాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఈ క్రమంలో మొక్కలను అద్దెకు ఇచ్చే పద్ధతి మొదలైంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు అన్ని నర్సరీల నిర్వాహకులు రోజుల లెక్కన, గుత్త ఒప్పందాలు, ఇతర పద్ధతుల్లో అలంకరణ మొక్కలను అద్దెకు ఇస్తున్నారు.

పచ్చని పొదరిల్లులాంటి వేదికలో వివాహ వేడుక నిర్వహించాలని ఏలూరుకు చెందిన ఓ కుటుంబం నిర్ణయించింది. వేదిక అలంకరణ బృందానికి ఈ పని అప్పగించారు. సదరు నిర్వాహకుడు నగరంలో ఓ నర్సరీకి వెళ్లి అక్కడ ఆకర్షణీయంగా ఉన్న పలు రకాల మొక్కలను ఎంపిక చేసి అద్దె ప్రాతిపదికన లారీపై కల్యాణ వేదికకు తరలించారు.

వేదిక ప్రాంగణమంతా అలంకరణ మొక్కలు ఉంచి, మండపం పైభాగాన్ని వివిధ రకాల పాదులతో ముచ్చటగా తీర్చిదిద్దారు.

పెరుగుతున్న డిమాండ్.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు వద్ద ఉన్న నర్సరీ నిర్వాహకులు ఆటోలో పట్టినన్ని మొక్కలు ఇచ్చి రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు అద్దె తీసుకుంటున్నారు. ప్రముఖ నాయకుల పర్యటనలు, సభల్లోనూ అలంకరణ మొక్కలకు చోటు దక్కుతుంది.

వస్త్ర, నగల దుకాణాల ప్రారంభోత్సవాలకు వీటిని విరివిగా వినియోగిస్తున్నారని ఏలూరులోని అశోక్ నర్సరీ యజమాని శ్రీను చెప్పారు. మొక్క రకం, సైజును బట్టి ఒక్కోదానికి రోజుకు రూ.30 నుంచి రూ.50 వరకు అద్దె ఉంటుందని తెలిపారు. పచ్చని మొక్కలు అతిథులకు ఆహ్లాదం పంచడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కుండీలు ఇచ్చి.. ఆలయాల్లో నిర్వహించే వేడుకలకు అలంకరణ నిమిత్తం ఆయా కమిటీలు ఆన్‌లైన్‌లో కుండీలను కొనుగోలు చేస్తున్నాయి. వాటిని 2 నెలల ముందే నర్సరీ నిర్వాహకులకు అప్పగించి వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. మొక్కలతో ఉన్న కుండీలను తీసుకొచ్చి కార్యక్రమాలు ముగిసే వరకు వినియోగిస్తున్నారు. అనంతరం కుండీలతో సహా మొక్కలను నర్సరీలకు ఇచ్చేస్తున్నారు. ఈ విధానం ఉభయులకూ గిట్టుబాటు అవుతుందని యలమంచిలి శివాలయం కమిటీ సభ్యులు తెలిపారు.

పాలకొల్లు యాళ్లవాని గరువులో నర్సరీ

గవర కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు గవర కుల వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, **గవర కుల** అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (09 నవంబరు 2025, ఆదివారం)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **80086 21414 & 91549 18858** ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫోటోలు పైన తెలిపిన ఫోన్ నెంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

వారు రమ్మంటారు.. వీరు రామంటారు!

ఈకేవైసీ చేయించుకోని ఉపాధి శ్రామికులు

నారాయణపురం(ఉంగుటూరు), న్యూస్‌టుడే: ఉపాధి పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసి.. పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. శ్రామికులు తప్పనిసరిగా ఈకేవైసీ చేపట్టాలని ఆదేశించాయి. జిల్లాలో కొన్నాళ్ల కిందట ప్రక్రియ ప్రారంభం కాగా, నేటికీ మందకొడిగా సాగుతోంది. ఉంగుటూరులో అత్యధికంగా 89.01 శాతం, నూజివీడులో అత్యల్పంగా 72.28 శాతం పూర్తయింది.

దొంగ మస్తర్లకు చెక్

ఇప్పటి వరకు పని ప్రదేశంలో శ్రామికులను గ్రూపుగా ఫొటో తీసి హాజరు నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియలోనూ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ ఆధారిత హాజరు(ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్) వేయాలని నిర్ణయించింది. తద్వారా జాబ్ కార్డులన్నింటికీ ఈకేవైసీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈకేవైసీ పూర్తయితేనే పని కల్పిస్తారు. ఆపై దొంగ మస్తర్లకు అవకాశం ఉండదు.

జిల్లా వివరాలిలా..	
మొత్తం శ్రామికులు:	6,49,871
ఈకేవైసీ పూర్తి:	4,91,063
క్రియాశీలకం:	5,34,144
పూర్తి:	4,40,675

వేధిస్తున్న సహాయకుల కొరత

ఉపాధి హామీ పథకంలో కీలకంగా వ్యవహరించే క్షేత్ర సహాయకుల (ఫీల్డ్ అసిస్టెంట్లు) కొరత వేధిస్తోంది. పలువురు అవకతవకలకు పాల్పడి సస్పెండ్ కాగా.. మరికొందరు నిర్దేశిత లక్ష్యాలు పూర్తి చేయలేక విధులకు దూరమయ్యారు. ఇంకొందరు వ్యక్తిగత కారణాలతో మానేశారు. దీంతో చాలా చోట్ల ఖాళీలు ఏర్పడ్డాయి. ఆయా ఖాళీలను మేట్లతో భర్తీ చేశారు. దీంతో ఈకేవైసీ ప్రక్రియ నెమ్మదించింది. జాబ్‌కార్డు ఉండి పనులకు రానివారు ఈకేవైసీకి ఆసక్తి చూపడం లేదు. అలాగని జాబ్‌కార్డు అవసరం లేదని అంగీకార పత్రమివ్వడానికీ ముందుకు రావడం లేదు. జాబ్‌కార్డున్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని డ్వామా పీడీ సుబ్బారావు స్పష్టం చేశారు.



నమోదు చేస్తున్న క్షేత్ర సహాయకుడు

రాళ్ల గుట్ట.. కోర్కెల పుట్ట.. !

చింతలపూడి, న్యూస్‌టుడే: రాయి విసిరి మొక్కుకుంటే నాగమ్మ తమ కోర్కెలు నెరవేరుస్తుందని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతుంటారు. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం సమీపంలో వెలసిన నాగమ్మ ఆలయం వద్ద ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 18 ఏళ్ల కిందట నాగమ్మ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. ఇక్కడ దర్శనం చేసుకొని రాయిని అమ్మవారి వెనక్కి విసిరిన తర్వాత తమ కోర్కెలు చెప్పుకొని మొక్కుకుంటారు. ఇలా భక్తులు విసిరిన రాళ్లతో అక్కడ పెద్ద గుట్ట ఏర్పడింది. జిల్లాతోపాటు, సరిహద్దులోని తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు.

రూరల్ సీఐ కార్యాలయంలో సమీక్షిస్తున్న ఐజీ, ఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం: ఐజీ

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: శాంతి భద్రతల పరిరక్షణకు చట్టాలను పటిష్ఠంగా అమలు చేస్తున్నామని ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. శనివారం నూజివీడు గ్రామీణ పోలీసు స్టేషన్, డీఎస్పీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డవారికి జీవిత శిక్షలు పడ్డాయన్నారు. గంజాయి తగ్గుముఖం పట్టిందన్నారు. ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ పర్యవేక్షణలో ఏఐని సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలిపారు. సిబ్బంది కొరత ఉందని, త్వరలోనే కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకొస్తామన్నారు.

సాంకేతికతతో.. సిబ్బంది కొరతను సాంకేతికత వినియోగంతో అధిగమిస్తామన్నారు. సీసీ కెమెరాలు 5 వేలు ఉన్నాయని, ప్రైవేటు, ప్రభుత్వ సహకారంతో వీటిని మరింత విస్తృత పర్చాల్సి ఉందన్నారు. అప్పుడే నేరాలు తగ్గుతాయని చెప్పారు. నూజివీడులో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రతి స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లను ఉదయం, సాయంత్రం వేళల్లో కేటాయిస్తామన్నారు. సీఐ, ఎస్సైలు ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌ను నియంత్రించాలని ఆదేశాలు ఇస్తున్నట్లు చెప్పారు. డీఎస్పీ ప్రసాద్, సీఐలు రామకృష్ణ, సత్య శ్రీనివాస్ ఆయా స్టేషన్ల ఎస్ఐలు పాల్గొన్నారు. సీఐ కార్యాలయంలో మొక్క నాటారు.

10 నుంచి రైల్వే గేట్ల మూసివేత

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: లెవెల్ క్రాసింగ్ వద్ద అత్యవసర పనుల నిమిత్తం ఈ నెల 10న ఉదయం 7 నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఏలూరు-వట్లూరు రైల్వేస్టేషన్ల మధ్యనున్న ఏలూరు ఒకటి, రెండో పట్టణాల్లోని రైల్వే గేట్లను మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని వారు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చతికిలబడి!

రోజురోజుకూ తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య

భీమడోలు మండలం కొండ్రెడ్డినగర్‌లోని ప్రాథమిక పాఠశాలకు అయిదుగురు విద్యార్థులు మాత్రమే హాజరవుతున్నారు. 1లో ఒకరు, 2లో ఇద్దరు, 4వ తరగతిలో ఇద్దరు చొప్పున విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ అయిదుగురికి ఏకోపాధ్యాయుడు విధులు నిర్వర్తిస్తున్నారు.

భీమడోలు, నిడమర్రు, న్యూస్‌టుడే: గత పాలకుల నిర్ణయాలు ప్రభుత్వ బడులకు శాపంగా మారాయి. గ్రామీణ ప్రాంత పిల్లలు పాఠశాలలకు దూరమయ్యే స్థితి నెలకొంది. ప్రధానంగా ప్రాథమిక బడుల్లో ఏటికేడు పిల్లల నమోదు సంఖ్య పడిపోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దశాబ్దాలపాటు కొందరికే విద్యా బుద్ధులు నేర్పిన విద్యాలయాలు మూతపడే ప్రమాదం నెలకొంది. పాఠశాలల బలోపేతానికి కూటమి సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. విద్యార్థుల సంఖ్య పెంచలేకపోతోంది.

గుండుగొలను ప్రాథమిక పాఠశాల-3కు నలుగురు విద్యార్థులు వస్తున్నారు. రెండు, మూడు తరగతుల్లో ఇద్దరు చొప్పున చదువుతున్నారు. ఇక్కడ ఏకోపాధ్యాయుడు పని చేస్తున్నారు.

155 పాఠశాలల్లో..

జిల్లా వ్యాప్తంగా 155 పాఠశాలల్లో పది మంది కంటే తక్కువగా విద్యార్థులున్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులను ఆధునికీకరిస్తున్నారు. పక్కా భవనాలు, విద్యుత్తు సౌకర్యం, బల్లలు, కుర్చీలు, మరుగుదొడ్లు, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు, మధ్యాహ్న భోజనం, రాత, పాఠ్య పుస్తకాలు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నా.. కొన్నిచోట్ల తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై సరైన ప్రచారం లేకపోవడం, పిల్లల నమోదుపై ఉపాధ్యాయులు, విద్యా శాఖాధికారులు తగిన శ్రద్ధ పెట్టకపోవడంతో ప్రాథమిక పాఠశాలలు మొక్కు'బడి' తంతుగా సాగుతోందన్న విమర్శలున్నాయి. 'ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. వలస కుటుంబాల పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పిస్తున్నాం' అని డీఈవో వెంకట లక్ష్మమ్మ తెలిపారు.

కిన్నెరసాని.. అక్రమాల గని

కుక్కునూరు, న్యూస్‌టుడే: నది మధ్యలో కనిపిస్తున్న దారి, స్తంభంపై ఎర్ర జెండా ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు. ఎడమ వైపు ఆంధ్ర, కుడి వైపు తెలంగాణ భూభాగాలు ఉన్నాయి. ఇప్పుడా సరిహద్దే.. ఆంధ్రా అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం గోదావరి నిండుగా ప్రవహిస్తుండటంతో తవ్వకాలు జరిపేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో అక్రమార్కుల కన్ను కిన్నెరసాని నదిపై పడింది. నదిలో ఇసుక ఆంధ్రా ప్రాంతం వైపు ఎక్కువగా ఉండటంతో తెలంగాణ వైపు నుంచి వచ్చి తవ్వుకు పోతున్నారు. తవ్వకాల తర్వాత నాలుగు అడుగులు వేస్తే తెలంగాణ. దీంతో అధికారులు వాహనాలు సీజ్ చేయలేని పరిస్థితి.

స్తంభంపై ఉన్న ఎర్రజెండా ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు

హెచ్చరికలు జారీ చేసినా..

ఇసుక బూర్గంపాడు, సారపాక, భద్రాచలం చేరవేసి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్కులు కిన్నెరసాని నదికి సమీపంలోని బూర్గంపాడు నుంచి నదిలో ప్రవేశిస్తున్నారు. అధికారులు బూర్గంపాడు వెళ్లి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసు, రెవెన్యూ సిబ్బంది రాత్రి సమయాల్లో నిఘా పెట్టారు. అయినా అక్రమ రవాణాకు బ్రేకు పడలేదు.

నిఘా ఉన్నా.. కొనసాగుతున్న దగా..

శుక్రవారం రాత్రి.. శుక్రవారం రాత్రి కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి అక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టుకున్నారు. బూర్గంపాడుకు చెందిన డేగల తిరుమలరావు, నిరుడు సతీశ్‌లపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు.

పట్టుబడిన ట్రాక్టర్‌తో ఎస్సై రాజారెడ్డి

వైకాపా హయాంలో ఏకంగా..

గతంలో వైకాపా హయాంలో ఏకంగా నదిలో రహదారి నిర్మించి పెద్ద టిప్పర్లతో తవ్వకాలు జరిపారు. అయినా అధికారులు పట్టించుకొనేవారు కాదు. సీతారామనగరం గ్రామస్థులు గ్రామం నుంచి వాహనాలు వెళ్తుండటంతో దుమ్ముతో ఇళ్లన్నీ మట్టి కొట్టుకుపోతున్నాయని గ్రామం నుంచి టిప్పర్లు వెళ్లొద్దని ఆందోళన చేయడంతో నిలిపి వేశారు. మార్గం మార్చి ఇప్పుడు బూర్గంపాడు నుంచి ప్రవేశిస్తున్నారు.

వైద్య విద్యార్థులపై ఎలుక దాడి

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆరుగురు వైద్య విద్యార్థులపై ఎలుక దాడి చేయడంతో.. వారంతా ఏఆర్‌వీ ఇంజెక్షన్లు చేయించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ప్రభుత్వ వైద్య విద్యార్థుల వసతి గృహ సముదాయాలున్నాయి. వాటిలో నిద్రిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులను ఎలుక కరవడంతో.. వారికి శనివారం ఆసుపత్రి అత్యవసర విభాగంలో వైద్యులు ఏఆర్‌వీ ఇంజెక్షన్లు చేశారు. ఇక్కడ ఎలుకలు సంచరిస్తుండటంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలో ఎలుకల నివారణ బాధ్యతను ప్రభుత్వం ఓ గుత్తేదారుకు అప్పగించింది. అన్ని విభాగాలు, వసతి గృహాల్లో ఎలుకలను నివారించాల్సిన బాధ్యత వారిదే. ఎక్కడికక్కడ ర్యాట్ మ్యాట్‌లు ఏర్పాటు చేసి కట్టడి చేయాల్సి ఉండగా.. గుత్తేదారు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికలకు అడుగులు

12న అధికారులతో సమావేశం



ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 11 నుంచి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దూర దృశ్య సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా జిల్లాల వారీగా తేదీలు ఖరారు చేశారు. జిల్లాలో ఈ నెల 12న ఉదయం 11 నుంచి 12 గంటలకు కలెక్టర్, ఎన్నికల అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఓటర్ల మ్యాపింగ్, శిక్షణ తరగతుల నిర్వహణపై చర్చించనున్నారు. సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

WANTED CIVIL ENGINEERS

B Tech/DCE Having Knowledge in execution of Major Building Projects, CC Roads, Drains etc with minimum 5 years experience having knowledge in handling the project individually and knowledge in taking levels to work at Jangareddygudem, Eluru District, A.P.

RVR INFRA DEVELOPERS

2-1-59, 4th floor, Rayanam's Complex,
Opp Subhadra Arcade Complex,
Bhanugudi Junction, KAKINADA.
E mail : rvrinfradevelopers@yahoo.com

ఆధిపత్య పోరు.. తీస్తోంది ఉసురు..!

స్నేహితులే హతమారుస్తున్న వైనం

రోడ్డున పడుతున్న బాధిత కుటుంబాలు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నేర ప్రవృత్తి విపరీతంగా పెరిగింది. నేరాలు పెచ్చుమీరి హత్యలకు దారితీస్తోంది. నేరస్థులతో సంబంధాలు.. గాడి తప్పిన జీవన ప్రమాణాలతో కొందరు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. కక్షలు, కార్పణ్యాలు, చెడు వ్యసనాలతో జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఫలితంగా హతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ తరహా ఘటనలు ఇటీవల ఉమ్మడి జిల్లాలో పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.



- అంతకు ముందు కొద్దిరోజుల కిందటే రెండో పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని సోమవరపుపాడు సమీపంలో ప్రత్యర్థులు కత్తులతో వెంటాడి హతమార్చారు. తమ ఇంటి అమ్మాయితో సన్నిహితంగా ఉన్నారన్న కారణంతో చంపినట్లు తెలుస్తోంది.

గత నెల జంగారెడ్డిగూడేనికి చెందిన ఓ దొంగను అతడి ముఠా సభ్యులే అపహరించి, శివారు ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చారు. సొత్తు పంపకాల్లో తేడాలు రావడం హత్యకు దారితీసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో హతుడి భార్యాపిల్లలు రోడ్డున పడ్డారు.

- రెండు నెలల కిందట ఏలూరు గ్రామీణ మండలం కొమడవోలు ఇందిరమ్మ కాలనీకి చెందిన ఓ వ్యక్తిని అతని స్నేహితులే కత్తులతో పొడిచి చంపారు. గతంలో వీరి మధ్యనున్న ఆధిపత్య పోరే హత్యకు దారితీసినట్లు పోలీసులు నిర్ధారించారు.

- తాజాగా శుక్రవారం నగర శివారు గణేశ్ కాలనీకి చెందిన ఓ వ్యక్తిని స్నేహితుడే దారుణంగా హతమార్చారు. హతుడు గంజాయి కేసులో నిందితుడు కాగా.. హంతకుడు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉంటూ ఇటీవలే విడుదలయ్యాడు. పాత గొడవల నేపథ్యంలో హత్య జరిగినట్లు తెలుస్తోంది.

కన్నెర్ర చేయాల్సిందే

ఈ వరుస ఘటనలతో నేరాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు మరో ముందడుగు వేయాల్సి ఉంది. నేరస్థుల కదలికలపై మరింత నిఘా పెట్టాల్సి ఉంది. హత్యలు, ఇతర కేసుల్లో బెయిల్‌పై విడుదలైన నేరస్థులపై సాధారణంగా పోలీసు నిఘా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ నిఘా కాస్త గాడి తప్పడంతో నేరాలు పెరుగుతున్నాయి. రౌడీషీటర్, సస్పెక్ట్‌లను స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాల్సి ఉంది. 'జిల్లాలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటాం. సాంకేతికతతో నేరస్థుల కదలికలు గుర్తిస్తున్నాం. హత్యా ఘటనల నేపథ్యంలో నిఘా మరింత పెంచుతాం' అని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ తెలిపారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: **80080 12494**

ది ఇండియన్ టుబాకో అసోసియేషన్

9వ లైను, శ్రీనివాసరావు తోట, జి.టి. రోడ్, గుంటూరు- 522004.
ఫోన్ 0863-2240085, 2216238, 2230245,
E-mail:itaguntur@gmail.com

FCV పొగాకు పండించే రైతు సోదరులకు ది ఇండియన్ టుబాకో అసోసియేషన్ వారి విజ్ఞప్తి

గత సంవత్సరం (2024-25)లో భారతదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని పొగాకు పండించే దేశాలు అవసరానికి మించి పొగాకును ఉత్పత్తి చేశాయి. ముఖ్యంగా **బ్రెజిల్, జింబాబ్వే, టాంజానియా దేశాలు మరింత ఎక్కువగా పొగాకు ఉత్పత్తి చేశాయి**. దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 500 మిలియన్ కిలోల అధిక సరఫరా ఏర్పడింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, 2025–26 పంట సీజన్‌లో ప్రతి రైతు జాగ్రత్తగా వ్యవహరించి, టుబాకో బోర్డు నిర్ణయించిన అధికారిక పరిమితి మేరకే పొగాకు పంట సాగు చేయవలెను.

ఈ క్రింది విషయములను గమనించి పొగాకు విస్తీర్ణాన్ని నియంత్రించుకోవలసినదిగా కోరుచున్నాము:

1. మన దేశములో పండే వర్జీనియా పొగాకు పంటలో సుమారు 70% ఎగుమతి అవుతున్నది. ఈ కారణముగానే అంతర్జాతీయ మార్కెట్ ధరలు మన పొగాకు పంట ధరలను నియంత్రిస్తూ ఉంటాయి.
2. 2025-26 పంట సీజన్‌లో కూడా బ్రెజిల్, జింబాబ్వే, టాంజానియా పొగాకు విస్తీర్ణాన్ని అధికముగా పెంచాయి. దీనివలన 2026 వ సంవత్సరములో అధిక ఉత్పత్తి నమోదు కాగల అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ పరిస్థితులు భారత పొగాకు వ్యవస్థ మీద తీవ్రముగా ప్రభవము చూపే అవకాశము వున్నది.
3. గత ఆంధ్ర సీజన్‌లో సుమారు 70 మిలియన్ కిలోల అనధికార ఉత్పత్తి కూడా మార్కెట్లో సరసమైన ధరలకు విక్రయించబడింది. ప్రస్తుతం సిగరెట్ తయారీదారుల వద్ద అవసరానికి మించిన నిల్వలు ఉన్నాయి.
4. నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం NIRCA సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. టుబాకో బోర్డు / NIRCA అనుమతించిన విత్తనాలనే ఉపయోగించాలి. సరైన నీటి నిర్వహణ, ఎరువుల సమతుల్య వినియోగం మరియు క్యూరింగ్ పద్ధతులు పాటించడం ద్వారా **బ్రైట్ గ్రేడ్ ఉత్పత్తిని పెంచి, లో గ్రేడ్ ఉత్పత్తిని తగ్గించాలి.**
5. **ప్రపంచ మార్కెట్ పరిస్థితులు త్వరితగతిన మారుతున్నాయి. అధిక పంట వల్ల ధరలపై ఒత్తిడి కొనసాగవచ్చు. కాబట్టి రైతులు ఉత్పత్తి పరిమితిని కచ్చితంగా పాటించి, నాణ్యతపై దృష్టి పెట్టడం అత్యవసరం.**

కావున రైతు సోదరులు పై విషయాలను దృష్టిలో ఉంచుకొని పొగాకు బోర్డు అనుమతి మేరకు పంటను నియంత్రించుకొనవలసినదిగా మరియు పొగాకు పంటను బాడవ భూములలో లేత తోటలుగా పండించవద్దు అని ఇండియన్ టుబాకో అసోసియేషన్ వారి విజ్ఞప్తి.

ఇట్లు: **ఇండియన్ టుబాకో అసోసియేషన్**

(c) eenadu

EENADU Classifieds

AGRI BUSINESS

FOR SALE

దాళ్వా వరి విత్తనములు MTV 1293 PR126 మంచి వరి విత్తనములు అమ్మకమునకు కలవు. M. రాంబాబు, గోపన్నపాలెం. ✆ 94405 80759.

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

WANTED DISTRIBUTORS
Milk Bread, Cream Buns, Sweet Buns, Biscuits, Plain Puffs, Cup Cakes, Instant Foods etc.
Attractive Margins upto 30%.
QUALIFICATION
Already having Line Distribution.
AREAS
West Godavari, Krishna & Guntur Districts.
MODEL DAIRY
VIJAYAWADA.
95534 65896
95421 51122

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

SOLAR PRODUCTS

PM సూర్యఘర్ 3KW సోలార్ 1,98 వేలు బ్యాంక్‌లోన్ 90% - 100%C Govt సబ్సిడీ 78 వేలు మిగిలిన 1,20వేలుకి 120 నెలలు EMI 9700429623

BUILDING CONSTRUCTION

మీసొంత స్థలములో అనుకున్న బడ్జెట్లో అనుకున్న సమయానికి ఇంజినీరింగ్ వాస్తు, నాణ్యత ప్రమాణాలతో ఇల్లు నిర్మించి ఇవ్వబడును. SP కన్‌స్ట్రక్షన్స్. ✆ 99488 47689.

WATER PROOFING

తరుణ్ స్లాబ్ లీకేజీ వర్క్స్ ★25 సం॥ల అనుభవం ★5 సం॥ల గ్యారంటీతో వర్క్స్ చేయబడును. ★బాత్‌రూమ్ లీకేజీకి గ్రౌటింగ్ ఎపాక్స్ పెట్టబడును. ✆ 94940 02285, 99516 07504.

FINANCIAL SERVICES

ఆస్తి/వ్యాపారం/ ఆచరణీయ ప్రాజెక్టులు/ NPA విడుదల/ అనారోగ్య యూనిట్లు & టేకోవర్ ROI 1 Cr. ఆపైన ఫ్లెక్సీ రుణాలు పొందండి. షరతులు వర్తించే ముందు చెల్లింపులు లేవు. 8111075733

HOME NEEDS

PEST CONTROL

తరుణ్ పెస్ట్‌కంట్రోల్ ★25సం॥ అనుభవం, 5 సం॥ల గ్యారంటీతో ★వాసనలేని ★ మరకలు పడని బేయర్ కెమికల్స్‌తో ★ చెదలు, బొద్దింకలు నివారణ. ✆ 94940 02285, 99516 07504.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

ఏలూరు విజయ వృద్ధుల ఆశ్రమం. వృద్ధులు, పేషెంట్స్, మంచంపై ఉన్నవారిని ఆశ్రమంలో చేర్చుకోబడును. వైద్య సదుపాయం కలదు. సంప్ర॥ 96033 38054.

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్ రోడ్, వెనిగండ్ల,పెదకాకాని,నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

ప॥గో॥జిల్లా తణుకులో DTCP అప్రూవుడు లేఅవుట్‌లో Individual Buildings కట్టించి ఇవ్వబడును. సంప్ర॥ ✆ 98662 92016.

FLAT FOR SALE

Flat for Sale 3BHK Apt with Car Parking. East facing, Sri Nivas Apt, Sanjana Estate, Bhimavaram. ✆ 94901 10868.

ఏలూరుఆశ్రమం దగ్గర పిప్పుకల నాగేశ్వరరావు వెంచర్ మహీమేన్షన్లో 2BHK 1300 SFT అపార్ట్‌మెంట్స్ అమ్మకం. ✆ 94401 88188, 95539 66666.

2 BedRoom 1250 Sft One flat per Floor కార్ పార్కింగ్ చినఅమిరం, భీమవరం. Per Sft 2400. ✆ 94414 58357.

ప॥గో॥జిల్లా భీమవరంలో సుబ్బారాయుడి గుడి దగ్గరలో వెస్ట్ ఫేసింగ్ గల 2BHK Flat అమ్మకం. సంప్ర॥ ✆ 98662 92016.

తణుకు-కమ్మ కల్యాణ మండపం శ్రీసాధ ఫ్లాట్స్ 3rd ఫ్లోర్‌లో 2BHK ఫుల్లీ ఫర్నిష్డ్ తూ.ఫే. ఫ్లాట్ (1000 SFT) కార్ పార్కింగ్‌తో అమ్మకం. ✆ 96904 88888.

తణుకు నరేంద్ర సెంటర్ (నియర్ శ్రీదేవి హోటల్) అలమూరు వారి స్ట్రీట్‌లో అలమూరి కాంప్లెక్స్‌నందు ఫ్లాట్స్ & షాప్స్ అమ్మకమునకు కలవు. Cont: 98482 02556, 90008 55496.

ఏలూరు ఆశ్రంహాస్పటల్ దగ్గర పిప్పుకలనాగేశ్వరరావు వెంచర్‌లో సూర్యరెసిడెన్సీ 3BHK 2040SFT అపార్ట్‌మెంట్స్ అమ్మకం. 9440188188, 9553966666

HOUSE FOR SALE

భవనం అమ్మకం
ఏలూరు, పుష్పలీల నగర్, ఆంజనేయస్వామి గుడి దగ్గర, 339.20 చ॥గ॥లలో గల భవనం వేలం ద్వారా అమ్మకం
98482 49289
91609 49910

ఏలూరు శనివారపుపేట దుగ్గిరాల మెయిన్ రోడ్డుకి అతిసమీపంలో నూతనంగా నిర్మిస్తున్న డీలక్స్ 2BHK ఇండివిడ్యువల్ బిల్డింగ్స్ E, W ఫే. ✆ 95535 11126

ఏలూరు- తూర్పు వీధి యూసఫ్ డాక్టర్ గారి సందులో 812 చ॥గ॥లలోని బిల్డింగ్ ఖాళీ స్థలము అమ్మబడును. ✆ 80748 55616, 94929 16634.

LAND FOR SALE

పాలకొల్లు నర్సాపురం రోడ్డులో 3.16 ఎకరములు రొయ్యల చెరువు అమ్మకము. ఎకరం 80 లక్షలు కాంటాక్ట్: 98481 25992.

450ఎకరాల్లో ★అవకాడో ★ పామ్‌ల్యాండ్‌లో 11సెంట్లు ★6 లక్షలకే ★5వసంవత్సరం నుండి సంవత్సరానికి 2 లక్షలు ఆదాయం పొందండి ✆ 9133574455

హైవేరోడ్డు ప్రక్కన హనుమాన్ జంక్షన్ దగ్గర 4 ఎకరాలు వ్యవసాయ భూమి అమ్మకానికి కలదు కావలసిన వారు సంప్రదించండి. ✆ 91213 96699.

వినుకొండలో సెంటు 40వేలు, 55వేలు. 2 1/2సెంట్లు (133చ॥గ) లక్ష. 11సెంట్లు 38అవకాడ మొక్కలతో 6లక్షలు. క్లబ్ హౌస్ రిసార్ట్స్‌తో 90320 63116.

PLOT FOR SALE

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

2700yds p/yd: 50,000 Eluru main road Before Kamineni Hospital & Guntur Main rd Highway 1200sq.yd P/yd: 40000/-. Ph: 9849055557

ప్లాటు/స్థలం అమ్మకం
1) ఏలూరు, కత్తెప్పు వీధిలో 170 చ॥గ॥ల ఖాళీ స్థలం.
2) ఏలూరు, స్వర్ణాంధ్రనగర్, వెంకటాపురం పంచాయితీ, ప్లాటు నెం.57తో గల 286 చ॥గ॥ల స్థలం వేలం ద్వారా అమ్మకం.
98482 49289
91609 49910

PLOTS FOR SALE
విశాఖపట్నంకు చేరువలో అత్యంత అభివృద్ధి చెందుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో, NH-26&16కి సమీపంలో, రెసిడెన్షియల్ ఏరియాలో, త్వరలో రాబోతున్న IT PARKS దగ్గర్లో, అప్రూవ్డ్ ప్రాజెక్ట్ నందు ప్లాట్స్ కొరకు వెంటనే సంప్రదించండి.
88855 37799

ఏలూరు మినీ బైపాస్ రోడ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న KK రాజు గ్రీన్‌సిటీలో 160 గ॥ తూర్పు, 150 గ॥ వెస్ట్ ఫేస్ ప్లాట్స్ అమ్మకం. ✆ 90009 13457

తణుకు- చివటం ముళ్ళపూడి వెంకటరాయుడు నగర్‌లో 400 చ॥గ॥ దక్షిణ ఫేసింగ్ స్థలం అమ్మకంనకు కలదు. ✆ 94935 44444, 96904 88888.

భీమవరం, కొవ్వాడపుంత తూర్పు 35X50 అడుగులు మరియు పడమర 30X63 కొలతలు గల రెండు స్థలములు అమ్మబడును. ఫోన్: 92475 86889.

రాజధాని అమరావతిలో ఇంటి స్థలాన్ని సొంతం చేసుకోండి. APCRDA అప్రూవ్డ్ 70% లోన్ 133గ॥ నుండి ప్రారంభం. ✆ 8328077728, 7780541116

ఏలూరు శాంతినగర్ 4వ రోడ్డు ఆంధ్రాబ్యాంక్ కాలనీ ఎదురుగా 280 చ॥గ॥ ఉత్తరం ఫేసింగ్ ఇంటి స్థలం అమ్మకమునకు కలదు. ✆ 98854 43551.

భీమవరం పెదఅమిరంలో అబ్యాస్ స్కూల్ ఎదురుగా రోడ్డుకి ఆనుకుని రెండవ బిట్టు 66 సెం॥ కమర్షియల్ బిట్టు అమ్మకమునకు కలదు. సం॥ప్ర: 90305 26489.

VJA హరివిల్లు క్వాలిటి డెవలప్‌మెంట్స్ గల అప్రూవ్డ్ ప్లాట్స్ మచిలీపట్నం, గన్నవరం, అంబాపురం, పరిటాలలో ప్లాట్స్ కంపెనీసేల్ ✆ 95427 56666.

T.P. గూడెం సంత/ఉల్లి మార్కెట్ వద్ద పెట్రోల్ బంక్ 75' రోడ్డు నుండి 2 వ బిట్ తూర్పు, పడమర ఫేసింగ్ సైట్స్ ప్రభుత్వ రేటుకు అమ్మకం. ✆ 99895 89599, 99852 76777.

ఏలూరు శాంతినగర్ 7 వ రోడ్డులో 550 చ॥గ॥ చాటపర్రు రోడ్డులో 220 చ॥గ॥ చాణిక్యపురి కాలనీలో 3BHK ఫ్లాట్స్ అమ్మకము. సంప్ర: 98493 47829.

ప.గో.జిల్లా వీరవాసరం మండలం రాయకుదురులో సర్వేనెం॥ 587/1, 587/2B, 587/6 లో 2.30 సెంట్లు అమ్మకం. ✆ 98480 34679, 85200 54506.

తాడేపల్లిగూడెం, కుంచనపల్లి ద్వారకామాయినగర్, వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద 180గజాల తూర్పు ముఖ స్థలము అమ్మకమునకు కలదు. ✆ 98494 47991.

ఏలూరు దుగ్గిరాలలో M.G. బ్రదర్స్ DTCP లేఅవుట్ అప్రూవల్ గల 220 గ॥లు స్థలం అమ్మకమునకు సంప్రదించండి. సెల్: 98856 61999.

ఏలూరు కొత్తరోడ్డు 7 గోరీలు ఎదురు రోడ్డులో 22 గజాల ఖాళీ స్థలం అమ్మబడును. సంప్ర॥ ✆ 92478 45571, 95813 60384.

తాడేపల్లిగూడెం చిన్న వంతెన, తెలుకుల సెంటర్‌లో వెస్ట్ ఫేసింగ్ గల 360 చ॥గ॥ నివాస స్థలము అమ్మకమునకు కలదు. సంప్ర॥ ✆ 92467 98542.

133.33 Sq.Yds కేవలం 1,00,000/- మాత్రమే వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133445755.

SHOP FOR SALE

ఏలూరు- వన్‌టౌన్ కొత్తరోడ్డు పెట్రోల్ బంకు ప్రక్కన 100 చ॥గ॥లోని ఫస్ట్, గ్రౌండ్ ఫ్లోర్ షాపులు అమ్మబడును. Contact: 93916 85541.

LEASE/ SALE

ఏలూరు RTO ఆఫీస్ దగ్గర ఊకరాజు గారి వెంచర్‌లో 444 గ॥ (80X50) వెస్ట్‌ఫేస్ స్థలం ఏకంగా/విడిగా గాని అమ్మకము. ✆ 98484 88055.

TO LET

భీమవరం ఆదివారం బజారు G.V.R. కాంప్లెక్స్‌లో 2BHK ఫ్లాట్స్ (రెసిడెన్సియల్/ కమర్షియల్) అద్దెకి ఇవ్వబడును. Cont: 98491 33995.

ఏలూరు పవర్‌పేట రైల్వేస్టేషన్స్, ఓల్డ్ బస్టాండ్, కాలేజీలకు దగ్గరలో కొత్తపేట, సబ్బవరపువారి వీధిలో 3BHK ఫ్లాట్స్ అద్దె 15 వేలు. ✆ 7386936789.

COMMERCIAL

BANK PREMISES For RENT/LEASE IN BHIMAVARAM- 534202 A.P.
(Kranthi Residency, Juvvalapalem road, near old bus stand)
Carpet Area: Ground/ 1st: 1500Sft + 1000 Sft Extn.
AMENITIES: Power 25KVW. Strong room (9'X 22.5') 24/7 Water & Common Generator
Contact
98491 33003
(5th floor: 1850 sft. Ideal for Offices Etc..)

JOBS

Kakatiya Constructions Hiring now! Inviting Applications for Project Manager (Min 8-10 Yrs Exp.) and Junior Engineers (0-3yrs Exp.) Qualification Polytechnic/ B.Tech Civil / Degree. Mail: hrkakatiyaconshyd@gmail.com. ✆ 79813 18373.

ఏలూరు సాయిసుధా ఏజన్సీస్ నందు కోల్గేట్, Zydus కంపెనీలకు పని చేయుటకు సేల్స్‌మేన్ కావలెను. ✆ 94403 21333, 94401 85556.

ఏలూరు 1టౌన్‌లో ప్రముఖ సంస్థలో పనిచేయుటకు డెలివరి బాయ్స్, హెల్పర్స్ కావలెను. వెంటనే సంప్రదించండి. సెల్ నెంబర్: 98496 77662.

WANTED
Sales Executives-2 (Any Degree)
Billing Persons-2 (Any Degree with Excel)
Helpers-2 (10th)
KOKILA AUTO AGENCIES
Authorised Spare Parts Distributor, Eluru
Cell: 90320 69562

బెంగుళూరులో తెలుగు డాక్టర్స్ ఇంటిలో ఇంటిపని, వంట చేయుటకు స్త్రీ కావలెను. వయసు:20 నుండి 45 సం. జీతం 20 వేలు+భోజనం+వసతి. ఫోన్: 8106335414.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+వ+ జీతం. ✆ 95025 91122

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 91122, 99490 21122.

రామకృష్ణ గ్రూప్ HYD,VJAకు అనుభవం కల్గిన బైక్‌మెకానిక్‌లు వెంటనే కావలెను. భోజనం, వసతి, మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA. ✆ 94413 81122

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

భీమవరంలోని ప్రముఖ హోటల్ నందు పని చేయుటకు ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్ కావలెను. Cont: 84988 44844.

ఏలూరు శనివారపుపేట శ్రీరామ్‌నగర్ 11వ రోడ్ శ్రీ సాయిబాబా గుడిలో చేయుటకు 4 హారతులు, అభిషేకం వచ్చిన అర్చకులు కావలెను. ✆ 94406 79383.

భీమవరంలో ఫైనాన్స్ కంపెనీయందు పనిచేయుటకు రికవరీ స్టాఫ్ Male జీ: 14000 to 16000. Ph: 91339 87779, 96526 74226.

ప్రముఖ సోలార్ కంపెనీలో Openings కలవు. ఎకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్ (BVM), సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (BVM, TPG, ELR). ✆ 90634 95764.

రామకృష్ణ గ్రూప్ VJA HYD. న్యూఢిల్లీకు 10th ఆపైన చదివిన అనుభవం ఉన్న డ్రైవర్స్ కావలెను. భో+వ+మంచిజీతం . ఇంటర్వ్యూ VJA ✆ 95736 91122.

రామకృష్ణ గ్రూప్ Hyd. శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/పేషెంట్ల సేవకు, ఇంటిపని, వంటపని, బేబీకేర్ కొరకు స్త్రీ/పు కావలెను. భో+వ+ జీతం 16- 18K ✆ 9705297788, 9515108830.

"యువతి" లేడీస్ వస్త్ర సంస్థ నందు పనిచేయుటకు స్టాఫ్ మరియు కంప్యూటర్ ఆపరేటర్లు కావలెను. సంప్ర॥ ✆ 92466 77388, 79977 94005.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్‌గా (జిల్లా హెడ్‌క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

కొంపల్లి D.మార్ట్ దగ్గర ఇంట్లోనే ఉండి ఇంటిపని చేయుటకు 35 సం॥లోపు స్త్రీ కావలెను. జీతం: 15 వేలు + భోజనం, లేదా గది, ఉచితం. ఇర్త ఎక్కడైనా పని చేసుకోవచ్చు జీతం: 10 వేలు. 9908820474.

భారత్ ఇంజినీరింగ్ ఎంటర్‌ప్రైజెస్ ఏలూరు, పవరుపేట నందు క్లర్క్‌గా పనిచేయుటకు కంప్యూటర్ అనుభవం కలిగి డిగ్రీ చేసిన అభ్యర్థులు కావలెను. లోకల్ వారికి ప్రాధాన్యత. సంప్ర॥ ✆ 93983 12369.

A/c ఫ్రిజ్, వాషింగ్ మెషిన్స్ సర్వీసింగ్ చేసే టెక్నీషియన్లు జిల్లా, పట్టణ, మండలాల వారీగా కావలెను. ✆ 87121 68544 వాట్సాప్: 83416 49583.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళా కేర్ టేకర్ పార్ట్‌టైమ్ కు. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో॥వసతి. చదువు: డిగ్రీ 6301328519

PRo's మార్కెటింగ్ డెవలప్‌మెంట్ టీచర్స్ క్యాంపెయిన్ మేనేజర్స్ PET లు M/F కావలెను. అర్హత అనుభవం గల వారికి ప్రాధాన్యత. సోమవారం- శనివారం వరకు స్వయంగా సంప్రదించండి. శ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీరామ్‌నగర్ 10 వ రోడ్, ఏలూరు, సెల్: 73968 36142, 80743 46345.

బ్యాంకు వాల్యూర్ ఆఫీసు TPG / భీమవరం/ ఏలూరు నందు పనిచేయుటకు Diploma Civil అభ్యర్థులు (అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత) C: 9505799599.

ఉదయ్ ఆక్వా కనెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి రీజినల్ మేనేజర్ (Regional Manager) అవసరం. అర్హత: B.Sc/ M.Sc ఫిషరీస్ (ఫిషరీస్ ఎక్స్‌పీరియన్స్) స్థానం: కాకినాడ , ఏలూరు రెస్యూమ్ పంపగలరు: info@udayaqua-connects.com

ఏలూరు, జంగారెడ్డిగూడెం రెండు చోట్ల మెడికల్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్‌లో ఫీల్డ్ సేల్స్‌మెన్‌గా పనిచేయుటకు యువకులు కావలెను. జీతం: 8000/-, 10th లోపు ఇంగ్లీష్ వ్రాయడం, చదవడం వచ్చిన లోకల్‌వారికి ప్రాధాన్యత. సంప్ర॥ ✆ 94401 28525.

IDFC, Axis, ICICI, Kotak, HDFC, City యూనియన్ బ్యాంకులో Asst. Manager & క్యాషియర్స్ కావలెను. వ: 30 సం॥లోపు Q: డిగ్రీ, బీటెక్, MBA ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ✆ 8179805919.

ఏలూరులో మా డైనమిక్ బృందంతో అమ్మకాలు వృద్ధికై పార్ట్/ ఫుల్‌టైమ్ చేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Q: 10th, డిగ్రీ, మార్కెటింగ్‌లో అనుభవం గలవారు. ✆ 83318 47145.

రామకృష్ణగ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు పేషంట్లసేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను భో+వ+మంచి జీతం ✆ 90631 72246, 82475 00792

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆9848782131 Nov25-Dec5

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించు కోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 6.00 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
EENADU THE WAY CLASSIFIEDS

భీమపురం స్వామే.. భీమేశ్వరుడు

కార్తికం.. దర్శనీయం

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరంలో అతి ప్రాచీన దేవాలయాల్లో భీమేశ్వరస్వామి కోవెల ఒకటి. తూర్పు చాళుక్యుల పాలనలో చాళుక్య భీముడు దీన్ని నిర్మించారు. స్వామి పేరుకు తగట్టు భీమపురంగా నామకరణం చేశారని, కాలక్రమంలో భీమవరంగా పిలుస్తున్నట్లు చరిత్ర చెబుతుంది. ఇక్కడికి కార్తిక మాసంతో పాటు మహా శివరాత్రి, ప్రతి సోమవారం, దేవీ నవరాత్రులు వంటి పర్వదినాల్లో భక్తులు అధికసంఖ్యలో వచ్చి స్వామివార్లను దర్శించుకుంటారు. పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వరజనార్దనస్వామి ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా దర్శించుకుంటారు. క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి. సీతారామస్వామి, ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, రాధాకృష్ణ స్వామి ఉపాలయాలు ఉన్నాయి. మహా శివరాత్రికి రథోత్సవం, ఆలయానికి తూర్పున ఉన్న వీరమ్మ చెరువులో స్వామివారి తెప్పోత్సవం నేత్రపర్వంగా నిర్వహిస్తారు.

అలంకరణలో స్వామి

ప్రత్యేకతలు.. భీమేశ్వర స్వామి మూలవిరాట్ ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. మహిషాసురమర్దిని అమ్మవారు వైష్ణవ రూపంలో ఉంటారు. ఎడమ చేతిలో చక్రం, కుడి చేతిలో శంఖం, అభయ హస్తం, వామహస్తం ఉంటాయి. ఇలాంటి అమ్మవారి విగ్రహం రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేకపోవడం విశేషం. శక్తి స్వరూపిణిగా భక్తులు పూజిస్తారు.

దర్శన సమయాలు.. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు.

అడ్డుకుంటోంది ఎవరు..?

శంకరమఠం ధర్మకర్త ప్రమాణ స్వీకారానికి ఆటంకం

అమలుకు నోచుకోని ఉత్తర్వులు

ఈనాడు-ఏలూరు

ఏలూరు రామచంద్రరావుపేటలోని శంకర మఠానికి ధర్మకర్త నియామకం అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు ఉంది. వాస్తవానికి ధర్మకర్తగా ఎ.రవిశంకర్‌ను నియమిస్తూ గత నెల 31న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజే ధర్మకర్తతో ప్రమాణ స్వీకారం చేయించటానికి అధికారులు సన్నద్ధమయ్యారు. ఇంతలోనే జిల్లా అధికారులకు ఓ అదృశ్య శక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాము తిరిగి చెప్పే వరకూ ప్రమాణ స్వీకారం ఆపాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో ధర్మకర్త, ఇతర అధికారులు మిన్నకుండిపోయారు. గత పది రోజులుగా దేవాదాయశాఖలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

శంకరమఠానికి ఆర్‌ఆర్‌పేటతోపాటు పలు ప్రాంతాల్లో వందల ఎకరాల భూములు ఉన్నాయి. అవి చాలా వరకూ కబ్జాకు గురై కొందరు ఉన్నతాధికారుల సహకారంతో చేతులు మారాయి. ప్రస్తుతం ఆ భూములను కాపాడటానికే ధర్మకర్తను నియమించారని కబ్జాదారులు భయపడుతున్నారు. వారిలో రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు మధ్యే మార్గంగా ధర్మకర్త నియామకానికి అడ్డుతగిలినట్లు తెలుస్తోంది. వాస్తవానికి శాఖలో పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే వచ్చి బాధ్యతలు స్వీకరిస్తారు. శంకర మఠం ధర్మకర్త విషయంలో మాత్రం ఎడతెగని జాప్యం చోటుచేసుకోవటం గమనార్హం.

అవసరం ఉందనే.. శంకర మఠానికి ధర్మకర్త అవసరం చాలా ఉందని, సింగిల్ ట్రస్టీని నియమించాలని ఈ ఏడాది జులై 26న కాకినాడ ఉప కమిషనర్‌కు ఏలూరు జిల్లా అధికారులు లేఖ రాశారు. ఈ మేరకు దేవాదాయ అధికారులు నియామకం చేశారు. ఈ పరిస్థితిపై సహాయ కమిషనర్ శ్రీనివాసరావును వివరణ కోరగా ప్రమాణ స్వీకారం చేయటానికి 30 రోజులు గడువు ఉందన్నారు. ఆలోపు చేయిస్తామని చెప్పారు.

చిత్రపటానికి పూలమాల వేస్తున్న వెట్రిసెల్వి

కనకదాసు జీవితం ఆదర్శం: కలెక్టర్

ఏలూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: భక్త కనకదాసు జీవితం ఆదర్శమని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో కనకదాసు జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. కనకదాసు విశిష్ట కవిగా, తత్వవేత్తగా, గొప్ప సామాజిక సంస్కర్తగా పేరొందారని కొనియాడారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారిణి నాగరాణి, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

11న అబుల్ కలాం ఆజాద్ జయంతి

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం స్థానిక సెయింట్ థెరిసా కళాశాలలో ఈ నెల 11న కేంద్ర తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుక నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి జిల్లా మైనార్టీల సంక్షేమాధికారి ప్రభాకరరావు తెలిపారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు పాల్గొని విజయవంతం చేయాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు.

కేపీఐ విధానం విరమించుకోండి: ఏపీటీఎఫ్

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ బదిలీల్లో పనితీరుకు ప్రాధాన్యమివ్వాలన్న ఉద్దేశంతో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్(కేపీఐ) విధానాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.రామారావు, బి.రెడ్డిదొర డిమాండ్ చేశారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత, ఇతరత్రా అంశాల ప్రామాణికంగా, పని తీరు కొలమానంగా తీసుకొని పాయింట్లు వేసి బదిలీల్లో ప్రాధాన్యమివ్వడం సరైన విధానం కాదన్నారు. ఈ రకమైన ప్రామాణికాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం ఏర్పడే ప్రమాదం ఉంటుందన్నారు. ఫలితంగా విద్యా వ్యవస్థ గాడి తప్పే పరిస్థితి ఏర్పడుతుందని వారు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కొలిక్కి రాని టెండర్ల ప్రక్రియ

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: భీమవరం విద్యుత్తు సర్కిల్ స్పాట్ బిల్లింగ్ టెండర్ల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. టెండర్లు దాఖలు చేసి 30 రోజులు గడుస్తున్నా. . అధికారులు ఇంకా ఎవరికీ ఖరారు చేయలేదు. దీనిపై పలువురు గుత్తేదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవంబరు 1 నుంచే కొత్త గుత్తేదారులకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. తుపాను నేపథ్యంలో ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేశారు. నవంబరు నెల పాత వారితోనే బిల్లింగ్ చేయిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

డిసెంబరు 1 నుంచి.. నవంబరులో టెండర్లు ఖరారు చేసి డిసెంబరు 1 నుంచి కొత్త గుత్తేదారులకు బిల్లింగ్ ప్రక్రియ అప్పగించాల్సి ఉంది. ఇందుకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేయాలి. కొత్తవారు కనీసం ప్రింటర్లు, స్కానర్లు, ఫోన్లు సమకూర్చుకునేందుకు నెల రోజులైనా సమయం కావాలి. భీమవరం సర్కిల్‌లోని 9 సబ్ డివిజన్లకు త్వరితం స్పాట్ బిల్లింగ్ టెండర్లు ఖరారు చేయాలని గుత్తేదారులు కోరుతున్నారు. దీంతోపాటు ఏలూరు సర్కిల్‌లోని 3 సబ్ డివిజన్లకూ టెండర్ల ఖరారులో మీనమేషాలు లెక్కిస్తున్నారు.

967 ఆస్తులకు ఒకే ఫోన్ నంబరు

వేములదీవి పడమర కార్యదర్శి సస్పెన్షన్

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో 967 ఆస్తులకు ఒకే ఫోన్ నంబరు మ్యాపింగ్ చేసిన వ్యవహారంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవి పడమర పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-2) పి.ఏసు ప్రకాశ్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ నుంచి శనివారం ఉత్తర్వులు అందినట్లు నరసాపురం ఈవోపీఆర్డీ కె.నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ గ్రామంలో ఆస్తి పన్నులకు సంబంధించి మొత్తం 1,116 అసెస్‌మెంట్లు ఉండగా వాటిలో 967 ఆస్తులకు ఒకే చరవాణి నంబరు నమోదైంది.

ట్రిపుల్ ఐటీలో ఐడియా ఇన్నోవేషన్ పోటీలు విజయవంతం

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఐడియా ఇన్నోవేషన్ ఇంటర్ గ్రూపు పోటీలు విజయవంతమైనట్లు క్యాంప్ అడ్జుటెంట్ కెప్టెన్ సీహెచ్.ఎస్.ఆర్. నవీన్‌కుమార్ తెలిపారు. కాకినాడ గ్రూప్ ఆధ్వర్యంలో 17వ ఆంధ్రా బెటాలియన్ విజయవాడ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అజిత్‌సింగ్ తోమర్ పర్యవేక్షణలో నిర్వహించినట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణ పరిధిలో 9 గ్రూపు హెడ్ క్వార్టర్లు ఉంటే ఏపీ నుంచి 5, తెలంగాణ నుంచి 4 గ్రూపులు పాల్గొన్నాయన్నారు. ప్రతి గ్రూపు నుంచి సాంకేతిక నైపుణ్యం కలిగిన రెండు ప్రాజెక్టులు ఎంపిక చేసి పోటీలను నిర్వహించామన్నారు. జ్యూరీ సభ్యులుగా లెఫ్టినెంట్ కల్నల్ హెచ్. లలిత్‌బాబు, (కడప), లెఫ్టినెంట్ కల్నల్ కె. ఎస్. పండియన్(సికింద్రాబాద్), బి. వినోద్ బాబు(ఆర్జీయూకేటీ అసిస్టెంట్ ప్రొఫెసర్)లు వ్యవహరించారన్నారు. గ్రూపు కమాండ్ లెఫ్టినెంట్ కల్నల్ సుంధాంశు దూబే(గుంటూరు) పరిశీలించారు. ఈ పోటీల్లో హైదరాబాద్ గ్రూపు క్యాడెట్లు ప్రథమస్థానం, తిరుపతి గ్రూప్ ద్వితీయ, గుంటూరు తృతీయ, కాకినాడ నాలుగో స్థానం సాధించిందన్నారు. డైరెక్టర్ ఆచార్య ఎస్.అమరేంద్రకుమార్, ఇతర ఆచార్యులు పాల్గొన్నారు.

డ్రోన్ పని తీరును పరిశీలిస్తున్న ఎన్‌సీసీ అధికారులు

సీఎం పర్యటనపై హైరానా

కడపకు మారడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

ఉండి, కాళ్ల, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12న ఉండి నియోజకవర్గంలో పర్యటిస్తారనే సమాచారంతో అధికారులు శనివారం హైరానా పడ్డారు. సామూహిక గృహ ప్రవేశాల్లో భాగంగా పెదపుల్లేరుకు రావొచ్చన్న సమాచారంతో తొలుత అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో భీమవరం ఆర్డీవో ప్రవీణ్ కుమార్‌రెడ్డి, హౌసింగ్ పీడీ పిచ్చయ్య, డీఈఈ శివరామరాజు, భీమవరం డీఎస్పీ జయసూర్య, ఉండి డీసీ ఛైర్మన్ ఫణిబాబు, తహసీల్దార్ నాగార్జున, ఆకివీడు సీఐ జగదీశ్వరరావు, ఎస్సై నసీరుల్లా తదితరులు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల వివరాలు సేకరించారు. హెలిప్యాడ్ కోసం చినపుల్లేరులో ఓ స్థలాన్ని పరిశీలించారు. తర్వాత సీసలి, కోపల్లె, మోగల్లు ప్రాంతాల్లోనూ అధికారుల బృందం పరిశీలించింది. సాయంత్రం జరిగిన కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి పర్యటన కడప జిల్లాకు మారిందనే సమాచారంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)
(కిలో 1 కి రూ.లలో)
వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -106 రిటైల్ ధర 133 చికెన్ విత్ స్కిన్ - 193, చికెన్ స్కిన్‌లెస్ - 219.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 125, 134, 145 చికెన్ విత్ స్కిన్ - 240 చికెన్ స్కిన్‌లెస్ - 250.

రేపట్నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు

ఏలూరు విద్యా విభాగం, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: జిల్లాలో ఈ నెల 10 నుంచి 19 వరకు ఎస్‌ఏ-1 పరీక్షలు నిర్వహించాలని డీసీఈబీ కార్యదర్శి సర్వేశ్వరరావు తెలిపారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు 10 నుంచి 15 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. 8, 9, 10 తరగతుల పిల్లలకు ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలన్నారు. 6, 7 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పరీక్షలుంటాయన్నారు. 1 నుంచి 5 తరగతుల వారికి స్కూలు కాంప్లెక్సు, 6 నుంచి 10 తరగతుల వారికి ఎమ్మార్సీ ద్వారా ప్రశ్నపత్రాలు ఇవ్వాలన్నారు. ప్రతి పరీక్షకు గంట ముందుగా ప్రశ్నపత్రాలు ఇవ్వాలని ఆయన ప్రధానోపాధ్యాయులకు సూచించారు.

బాలుడిపై పిచ్చి కుక్క దాడి

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెంలో రెండేళ్ల బాలుడిపై పిచ్చి కుక్క శనివారం దాడి చేసింది. గ్రామానికి చెందిన పి.ఝన్సీరాణి తన కుమారుడు యువరాజును ఎత్తుకుని రోడ్డు మీద వేరే వ్యక్తులతో మాట్లాడుతూ బాలుడ్ని కిందకు దింపారు. వెంటనే అటు వైపు వచ్చిన పిచ్చి కుక్క ఆ బాలుడిపై దాడి చేసింది. వెంటనే తల్లి ఆ కుక్కను కొట్టి తరిమేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వాహనాల చోరీ ముఠా అరెస్టు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: వివిధ జిల్లాల్లో ఆటోలు, ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముఠాను కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. పిఠాపురం పోలీసులు ఓ చోరీ కేసులో ఈ నెల 7న విరవాడ సెంటర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు పలుచోట్ల వాహనాలు దొంగిలించినట్లు గుర్తించారు. కాకినాడ గ్రామీణం తూరంగికి చెందిన పాతనేరస్థుడు పెమ్మాడి ఆశీర్వాదం, పెందుర్తి లోవరాజు, గోలీలపేటకి చెందిన కొల్లి దుర్గాప్రసాద్, కరపకి చెందిన కాల కృష్ణార్జున్, కాకినాడ, జగన్నాథపురానికి చెందిన కనుమూరి గణేష్‌లను అరెస్టు చేశారు. మొదటి ముగ్గురు నిందితులు వాహనాలను దొంగిలించి, ఇంజిన్, ఛాసిస్ నంబర్లను మార్చి తక్కువ ధరలకు కృష్ణ, గణేష్‌లకు విక్రయిస్తే, వారు ఇతరులకు అమ్మకాలు సాగిస్తున్నారు. కాకినాడ జిల్లాతోపాటు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మొత్తం 40 వాహన చోరీ కేసుల్లో రూ.48 లక్షల విలువైన 18 ఆటోలు, రూ.12 లక్షలు విలువైన 22 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని అయిదుగురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రాత్రి వేళల్లో ఇంటి ముందు ఉంచిన హ్యాండిల్ లాక్ వేయని ఆటోలు, ద్విచక్ర వాహనాలను మారు తాళాలతో తెరిచి ఎత్తుకెళ్లేవారని ఎస్పీ తెలిపారు.

స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలిస్తున్న ఎస్పీ బిందుమాధవ్ తదితరులు

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశివాసి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - సా॥ 7
హ్యాష్ ట్యాగ్	సా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - ఉ॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

Invited Sealed tenders from 10-11-2025 to 17-11-2025 - 5 PM for supply of School Children Spectacles to DBCS, Eluru for details Contact:
O/o DBCS, GGH, Eluru
Ph. No: 62811 01588, 98665 33106.
Sd/- District Programme Manager
District Blindness Control Society, Eluru

(c) eenadu

ఏలూరు

•ఏలూరు •దెందులూరు •ఉంగుటూరు

ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం

ధర్మరాజుకు పత్రిక అందజేస్తున్న నాయకులు

ఉంగుటూరు, న్యూస్‌టుడే: చింతలపూడి ఏఎంసీ అధ్యక్షురాలిగా చీదరాల దుర్గాపార్వతి ఈ నెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్థానిక విడిది కార్యాలయంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజును శనివారం పలువురు జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానపత్రం అందజేశారు. నాయకులు చీదరాల మధుబాబు, మేకా ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

పేదలకు సీఎం సహాయ నిధి వరం

ఎల్‌వోసీ పత్రం ఇస్తున్న చంటి

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంలా మారిందని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. స్థానిక ద్వారకానగర్‌కు చెందిన బేరి మణి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి రూ.1.75 లక్షలు మంజూరైంది. ఈ మేరకు బడేటి విడిది కార్యాలయంలో శనివారం బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌వోసీ పత్రం అందజేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

ఏలూరు అర్బన్:	80085 74486	ఏలూరు టూటౌన్:	80085 74487
దెందులూరు:	80085 74535	పెదపాడు, పెదవేగి:	80085 74483
భీమడోలు:	80085 74527	నిడమర్రు గ్రామీణం:	97040 21765
ఉంగుటూరు:	94939 90333	గణపవరం:	99480 66777

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ? తంగెళ్లమూడిలోని లునాని నగర్‌లో వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రివేళ చీకట్లో రాకపోకలు సాగించలేక పోతున్నాం. - **కిరణ్, స్థానికుడు**

✔ సిబ్బందిని పంపి దీపాలకు మరమ్మతులు చేయిస్తాం. అవసరమైతే కొత్తవి ఏర్పాటు చేస్తాం. - **సాంబశివరావు, విద్యుత్తు ఏఈ**

దెందులూరు, న్యూస్‌టుడే: ? గోపన్నపాలెం పంచాయతీ కార్యాలయ సమీప మురుగు కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయింది. వ్యర్థాలు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తోంది. - **కృష్ణ**

✔ సిబ్బందితో డ్రైన్‌లో మురుగు తొలగించి శుభ్రం చేయించేందుకు చర్యలు చేపడతాం. - **స్టానిష్‌బాబు, పంచాయతీ కార్యదర్శి**

ఆహ్లాదమా.. దుర్గంధమా!

పశువులకు నిలయాలుగా ఉద్యానాలు

అశోక్‌నగర్ పార్కులోని ఆట పరికరాల వద్ద ఆవులు

ఏలూరు నగరంలోని ఉద్యానాల నిర్వహణ రోజురోజుకూ నీరుగారుతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పశువులు, పందులకు నిలయాలుగా మారుతున్నాయి. స్థానిక అశోక్‌నగర్‌లో ఎనిమిదేళ్ల కిందట తెదేపా ప్రభుత్వ హయాంలో అమృత్ నిధులు రూ.44 లక్షలతో రాజీవ్‌గాంధీ ఉద్యానాన్ని అభివృద్ధి చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు.. నగరంలోని ఉద్యానాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. రోజువారీ నిర్వహణను గాలికి వదిలేసింది. రాజీవ్‌గాంధీ ఉద్యానానికి కాపలాదారు లేకపోవడంతో.. పందులు, పశువులు ప్రవేశిస్తున్నాయి. ఉద్యానాన్ని అపరిశుభ్రంగా మారుస్తున్నాయి.

నడక మార్గంలో చిట్టడవిలా..

మందుబాబులకు అడ్డా.. రాత్రివేళ మందుబాబులు అడ్డాగా చేసుకొని మద్యం తాగి సీసాలు పగులగొడుతున్నారు. ఉద్యానంలో నడకకొచ్చే నగరవాసులకు ఆ సీసా పెంకులు గుచ్చుకొని గాయపడుతున్నారు. పిల్లలను ఉద్యానానికి పంపేందుకు తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు నడక మార్గంలో పిచ్చిమొక్కలు పెరిగిపోయి సర్పాలు, విష పురుగులకు నిలయంగా మారాయి. అధికారులు స్పందించి ఉద్యానానికి పునర్వైభవం తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. 'రాజీవ్‌గాంధీ ఉద్యానాన్ని పరిశీలిస్తాం. అక్కడ కాపలాదారు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. మందుబాబులు, పశువులు లోపలికి రాకుండా చూస్తాం' అని కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు. - **న్యూస్‌టుడే, పవరుపేట(ఏలూరు)**

తొలగిస్తామన్నారు.. తిలకించారు!

కంటి తుడుపు చర్యగా పనులు

ఏలూరు నగరం గాంధీ మైదానం నుంచి పంపుల చెరువు మీదుగా గులాబీ తోట కళ్లే కృష్ణా కాలువ రోడ్డు అంచుల్లో ముళ్ల చెట్లు, తుప్పలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై 'తుప్పలా.. ప్రమాద హేతువులా' శీర్షికన ఈ నెల 4న 'ఈనాడు'లో చిత్ర కథనం ప్రచురితమైంది. దీనికి నగరపాలక సంస్థ అధికారులు స్పందించి కంటితుడుపు చర్యగా పనులు చేపట్టారు.

మమనిపించి.. నగరపాలక సిబ్బంది తూతూమంత్రంగా నాలుగు పిచ్చిమొక్కలు తొలగించి మమనిపించారు. కాలువ గట్టున గుబురుగా పెరిగిన ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు తొలగించకుండా వదిలేశారు. రహదారి అంచు చెత్తాచెదారంతో నిండిపోయి అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నా.. పారిశుద్ధ్య పనులు నిలిపివేశారు. అధికారులు మాత్రం సమస్య పరిష్కరించినట్లు దస్త్రాల్లో నమోదు చేసేశారు. సంబంధిత అధికారులు స్పందించి గట్టు వెంబడి పిచ్చిమొక్కలు పూర్తిగా తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు. - **న్యూస్‌టుడే, ఏలూరు వన్‌టౌన్**

కృష్ణా కాలువ రోడ్డులో నామమాత్రంగా చేశారిలా..

ఆయుర్వేద వైద్య శిబిరానికి స్పందన

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక రామకోటి ప్రాంగణంలో లయన్ మానేపల్లి రామారావు ఆధ్వర్యాన శనివారం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి స్పందన లభించింది. ఆయుర్వేద వైద్యుడు బీవీఎం నగేశ్ పాల్గొని సుమారు 118 మందికి వైద్య పరీక్షలు చేశారు. పలువురికి మందులు అందజేశారు.

నేడు వంగాయగూడెం కూడలిలో.. ఏలూరు గ్రామీణ: నారాయణ దత్త ఎడ్యుకేషన్ సొసైటీ సహకారంతో ఆశ్రం ఆసుపత్రి ఆధ్వర్యాన ఆదివారం మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్షుడు త్రినాథరావు తెలిపారు. ఓపీ, బీపీ, మధుమేహం, ఈసీజీ, ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్ స్కాన్, మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ తదితర నిర్వహించనున్నట్లు ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

టెట్ నుంచి మినహాయించాలి

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: సర్వీసులోని ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాధ్యక్షుడు జీజేఏ స్టీవెన్ విజ్ఞప్తి చేశారు. భీమవరంలో రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు.

ఏపీటీఎఫ్ నగర కార్యవర్గం ఏకగ్రీవం

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: స్థానిక సుబ్బమ్మదేవి నగరపాలకోన్నత పాఠశాలలో శనివారం ఏపీటీఎఫ్ నగర శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె.ఆనందకుమార్, ఉపాధ్యక్షులుగా రత్నకుమార్, ఎంవీ సుబ్బారావు, బెనర్జీ, సుహాసిని ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎ.శ్రీనివాసరావు, కార్యదర్శులుగా వెంకటేశ్వరరావు, సాంబమూర్తి, కె.లలిత, ఎస్.వెంకట్రావు, జిల్లా కౌన్సిలర్లుగా ప్రసాద్, వెంకటరత్నం, శ్యామల, కె.కుమార్, జి.రాజారావు, మూర్తి, ఆర్.అబ్బులు, జె.శాంతికుమార్, ఎం.అన్నపూర్ణ, టి.శ్రీనివాసరావు, శివాజీ, ఆడిట్ కమిటీ సభ్యులుగా సింహాచలం, నాగరాజు ఎన్నికయ్యారు. సంఘ ఉపాధ్యక్షురాలు రమాదేవి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు టి.రామారావు, కార్యదర్శి ప్రకాశ్ పర్యవేక్షించారు.

రోడ్డు భద్రత సామాజిక బాధ్యత

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: రోడ్డు భద్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ప్రధానాచార్యుడు జి.చంద్రరావు అన్నారు. నగరంలో ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు శనివారం రోడ్డు నిబంధనలపై అవగాహన ప్రదర్శన చేపట్టారు. 'జాగ్రత్తగా డ్రైవ్ చేద్దాం.. సురక్షితంగా గమ్యం చేరుద్దాం' అంటూ నినాదాలు చేశారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి దుర్గాప్రసాద్, అధ్యాపకులు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

సొంతింటి కల నెరవేరుస్తాం: చింతమనేని

సమస్యలు తెలుసుకుంటున్న ప్రభాకర్

పెదవేగి(పెదపాడు), న్యూస్‌టుడే: సూపర్ సిక్స్ హామీలను బంపర్ హిట్‌గా అమలు చేసినట్లే.. పేదల సొంతింటి కల సాకారం చేస్తామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని విడిది కార్యాలయంలో శనివారం ఆయన్ను పలువురు కలిసి తమ సమస్యలను ఏకరవు పెట్టారు. చింతమనేని మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. వైకాపా సర్కారు నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలిచ్చి వారికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. కూటమి సర్కారు హయాంలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలిచ్చి, గృహాలు నిర్మించుకునేలా చేయూతనిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఏలూరు సినిమా

అంబిక డీలక్స్	ది గర్ల్‌ఫ్రెండ్
అంబిక మినీ	ప్రిడేటర్ బ్యాండ్‌ల్యాండ్స్
సాయిబాలాజీ	తెలుసు కదా
బాలాజీ	కృష్ణలీల
సత్యనారాయణ స్క్రీన్ 1	ధామా
సత్యనారాయణ స్క్రీన్ 2	డ్యూడ్
సత్యనారాయణ స్క్రీన్ 3	మాస్ జాతర
విజయలక్ష్మి వీమ్యాక్స్ 1	జటాధర
విజయలక్ష్మి వీమ్యాక్స్ 2	ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
విజయలక్ష్మి వీమ్యాక్స్ 3	కర్మణ్యే వాధికారస్తే
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 1	మాస్ జాతర
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 2	ప్రిడేటర్ బ్యాండ్‌ల్యాండ్స్
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 3	జటాధర
ఎస్‌వీసీ మల్టీప్లెక్స్ స్క్రీన్ 4	ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో

తీగలు అల్లుకొని.. నిర్లక్ష్యం కమ్ముకొని!

పెదవేగి మండలం వంగూరు(లక్ష్మీపురం)లోని ప్రధాన రహదారి పక్కన విద్యుత్తు స్తంభానికి పిచ్చిమొక్కల తీగలు అల్లుకుపోయాయి. చిన్నపాటి గాలులకూ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. పశువులు అటు వైపు వెళితే ప్రమాదం చోటుచేసుకునే అవకాశముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - **న్యూస్‌టుడే, వంగూరు(పెదవేగి)**

దారి.. అధ్వానంగా మారి

ఏలూరు నగర శివారు సీతాపురం నుంచి ఏలూరు మినీ బైపాస్ వరకున్న రోడ్డు దెబ్బతింది. దారంతా గోతులమయం కావడంతో.. చిన్నపాటి వర్షానికే నీరు నిలిచిపోతోంది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. - **న్యూస్‌టుడే, ఏలూరు అర్బన్**

ఎగురుతూ.. గస్తీ నిర్వహిస్తూ!

ఏలూరు నగరంలో డ్రోన్ ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశానుసారం శనివారం రాత్రి డ్రోన్‌తో గస్తీ నిర్వహించారు. రద్దీ కూడళ్లు, నిర్మానుష్య, అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్‌ను ఎగురవేసి.. అక్కడి కార్యకలాపాలను పర్యవేక్షించారు. - **న్యూస్‌టుడే, ఏలూరు నేరవార్తలు**

నీరు నిలిచిపోయి.. రంగు మారిపోయి!

పెదపాడు గ్రామ నడిబొడ్డునున్న కొర్లమకుంట చెరువు నీరు రంగు మారిపోయి కనిపిస్తోంది. వర్షపు నీరు, గ్రామంలోని మురుగు బయటకెళ్లే మార్గం లేక.. చెరువులో నిలిచిపోతోంది. దాంతో దుర్వాసన రావడంతో పాటు దోమల బెడద ఎక్కువగా ఉంటోందని గ్రామస్థులు వాపోతున్నారు. - **న్యూస్‌టుడే, పెదపాడు**

గుంత.. ఎన్నాళ్లీ చింత

ఏలూరు ఒకటో పట్టణంలోని తూర్పువీధి నుంచి పాండురంగా థియేటర్ వరకు రోడ్డు గుంతలమయంగా మారింది. తుపాను ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కంకర రాళ్లు తేలి మరింత అధ్వానంగా తయారైంది. ప్రస్తుతం దుమ్ము, ధూళి రేగి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. - **న్యూస్‌టుడే, ఏలూరు నగరం**

కార్తికం.. ఆధ్యాత్మిక శోభితం

పద్మశ్రీకి జ్ఞాపిక ఇస్తున్న జడ్పీ అధికారులు, సిబ్బంది

దెందులూరు, ఏలూరు వన్‌టౌన్, న్యూస్‌టుడే: కార్తిక మాసం ఆధ్యాత్మికత, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తుందని జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అన్నారు. దెందులూరు మండలం గోపన్నపాలెంలో జిల్లా పరిషత్తు ఉద్యోగులు, సిబ్బంది కార్తిక వన సమారాధన కార్యక్రమం శనివారం నిర్వహించారు. సిబ్బందికి ఆట పాటల పోటీలు జరిగాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. జడ్పీ సీఈవో శ్రీహరి, డిప్యూటీ సీఈవో భీమేశ్వర్, తెదేపా నాయకుడు ప్రసాద్ పాల్గొన్నారు.

అకౌంట్స్ అధికారిణి బదిలీ

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: స్థానిక విద్యుత్తు సర్కిల్ అకౌంట్స్ అధికారి టి.శ్రీదేవిని విజయవాడకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె రెండు నెలల కిందటే బాధ్యతలు స్వీకరించారు. ఈలోపే విజయవాడకు పంపడం విద్యుత్తు శాఖలో చర్చనీయాంశమైంది. ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు ఓ మహిళా అధికారిణి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

పల్లెలకెళ్లని వెలుగులు!

★ దూరమైన ఆర్టీసీ సేవలు

★ ప్రయాణికులు, విద్యార్థులకు ఇబ్బందులు

నిడమర్రు గ్రామీణం, న్యూస్‌టుడే: పల్లెల్లో వెలుగులు ప్రసరించడం లేదు. కరోనా తర్వాత ఆర్టీసీ బస్సులు గ్రామాలకు నడవడం లేదు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో భీమవరం, తాడేపల్లిగూడెం డిపోల నుంచి పలు సర్వీసులు రద్దు చేశారు. వాటిని పునరుద్ధరించకపోవడంతో గ్రామీణులు అల్లాడిపోతున్నారు. ఫలితంగా విద్యార్థులు, ప్రయాణికులు ఆటోలు, వ్యాన్‌లు, ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నారు. మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నా.. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో వారు ఆర్థికంగా నష్టపోతున్నారు.

భీమవరం నుంచి బువ్వనపల్లి, ఎనికేపల్లి, అడవికొలను మీదుగా నిడమర్రుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సులు నడిపేవారు. కొవిడ్ తర్వాత ఆ సర్వీసులు రద్దు చేశారు.

ప్రధాన మార్గాల్లోనే.. గణపవరం- నారాయణపురం, భీమవరం- నారాయణపురం ప్రధాన మార్గాల్లో మాత్రమే ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు బస్సులు తిరగకపోవడంతో వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల ఇబ్బందులు వర్ణనాతీతం. క్షేత్రస్థాయిలో పరిశీలించి, బస్సు సర్వీసుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ దానమ్మ తెలిపారు.

● నిడమర్రు ప్రాథమిక పాఠశాలలో కాలనీకి చెందిన సుమారు 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాలనీ నుంచి పాఠశాలకు సుమారు 2 కి.మీ. దూరం ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లేకపోవడంతో కొందరు తల్లిదండ్రులు ఆటో మాట్లాడుకొని పిల్లలను బడికి పంపుతున్నారు. ఇందుకు ఒక్కో విద్యార్థికి ప్రతినెలా రూ.500 చెల్లిస్తున్నారు.

● 'నేను గణపవరంలో చేపల వ్యాపారం చేస్తుంటా. వేకువజామున వెళ్లి తిరిగి సాయంత్రానికి ఇంటికొస్తుంటా. బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలు ఆశ్రయిస్తున్నా. రోజుకు రూ.50 వరకు ఛార్జీ అవుతోంది. కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నా.. ఉపయోగం లేకుండా పోతోంది' అని నిడమర్రు మండలం అడవికొలను చెందిన కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.

● గణపవరం నుంచి అడవికొలను, చానమిల్లి, సిద్ధాపురం, ఎనికేపల్లి గ్రామాలకు రహదారులు బాగున్నాయి. కానీ, ఆర్టీసీ సంస్థ మాత్రం బస్సులు నడపడం లేదు. ఆయా గ్రామాల ప్రజలు ఆటోల్లో రాకపోకలు సాగించాల్సి వస్తోంది.

● నిడమర్రు మండలంలోని భీమభాగం గ్రామాలకు బస్సు సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఆటోలు, వ్యాన్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

నేడు ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాలు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: విజయవాడలోని డెమోక్రటిక్ పీఆర్‌టీయూ ప్రధాన కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ నెల 10న ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. పదో తరగతి ఉత్తమ ఫలితాలు సాధించిన జడ్పీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు 'ఉపాధ్యాయ మిత్ర' పేరిట పురస్కారాలు ప్రదానం చేస్తామని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సర్వీసు నిబంధనలపై అవగాహన

మాట్లాడుతున్న శ్రీనివాసరావు

గణపవరం, న్యూస్‌టుడే: మెగా డీఎస్సీ-2025లో ఉపాధ్యాయ కొలువులు సాధించిన వారంతా సర్వీసు నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని ఎస్టీయూ నాయకులు కె.శ్రీనివాసరావు, జి.రామాంజనేయులు అన్నారు. పిప్పర జడ్పీ ఉన్నత పాఠశాలలో నూతన ఉపాధ్యాయులకు ఎస్టీయూ ఆధ్వర్యాన వివిధాంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి పుప్పాల సూర్యప్రకాశ్ అధ్యక్షత వహించారు. గ్రూప్ ఇన్సూరెన్స్, అడ్మిట్, నామినీ ఫారాలు, రాష్ట్ర ప్రభుత్వ వేతన ప్యాకేజీ తదితరాలపై సూచనలు చేశారు.

BEFORE THE HONOURABLE DEPUTY REGISTRAR OF CHITS/ARBITRATION AT VIZIANAGARAM.
(Application for reference of a dispute for arbitration)
A.C.P.19/2025
Between:
Gowri Shankar Chits represented by its Manager/Foreman **K. Lakshmana Gupta, S/o Gaddayya,** Hindu, aged 58 years, R/o D.No. 12-12-10, Laxmi Ganapathi Colony, Phoolbaugh, Vizianagaram town cum district. ....**Disputant**
And:
Vennamaneni Venkata Satyanarayana & Others .....Opponents
1st Opponent: Sri Vennamaneni Venkata Satyanarayana, S/o Srimannarayana, Hindu, aged 50 years, r/o D.No.28-5-48/1, 7th road, Santhinagar, Andhra Bank Colony, Eluru, West Godavari district-534 001.
Please take notice that the above A.C.P. filed by the disputant for recovery of amount due under **GSC-05, Ticket No.8** stands posted to **29.11.2025** for your appearance and you should appear before the above and said authority, on that day at about **10-30 A.M.** through your advocate or agent or in person without fail. If you failed to appear before the Court, the matter will be decided exparte in your presence.
(As per the orders dated 01-11-2025 of the Honourable Authority)
CHINTAPALLI APPA RAO,
Advocate for the disputant

'వైద్య కళాశాలలను ప్రైవేటీకరించొద్దు'

ఏలూరు టూటౌన్, పెదపాడు, దెందులూరు- న్యూస్‌టుడే: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా కార్యాలయంలో శనివారం గోడపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. ఏలూరు ఆశ్రం ఆసుపత్రి, పెదపాడు మండలం అప్పనవీడులో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు.

అభ్యసన సామర్థ్యాలు పెంచండి

భీమడోలు, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈవో-2 ఎ.భాస్కరకుమార్ సూచించారు. సూరప్పగూడెం పంచాయతీ పాతూరులోని ప్రాథమిక పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల రాత పుస్తకాలు, డైరీ నిర్వహణ, ఎస్ఏ-2 పరీక్షల సన్నద్ధం తదితరాలపై ఉపాధ్యాయులకు సూచనలిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము - దేవాదాయ ధర్మాదాయ శాఖ
శ్రీ బృహద్వాశిష్ట సాంప్రదాయ చిదానంద ఆశ్రమం, పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా
టెండర్ - కమ్ - బహిరంగ వేలం ప్రకటన
ఏలూరు జిల్లా, భీమడోలు మండలం, పూళ్ళ గ్రామములోయున్న శ్రీ బృహద్వాశిష్ట సాంప్రదాయ చిదానంద ఆశ్రమంకు సంబంధించిన చెరువునందు చేపల పెంపకము చేసుకొను లైసెన్సు హక్కునకు 3 సంవత్సరములు కాలమునకు దేవదాయ ధర్మదాయ శాఖ అధికారుల సమక్షంలో టెండర్-కమ్-బహిరంగ వేలంపాట జరుగును. వేలం పాటలో పాల్గొనువారు ఈ క్రింది పట్టికలో తెలిపిన విధముగా పాట తేదీ, సమయం, పాట జరుగు ప్రదేశములో వేలం పాటలో పాల్గొనవలసినదిగా తెలియజేయడమైనది.

వ. నెం.	చెరువు ఉన్న గ్రామం	చేపల చెరువు/ ఇతర లైసెన్సు	ఆర్.ఎస్.నెం.	విస్తీర్ణం	ధరావతు	కాలపరిమితి	వేలంపాట జరుగు ప్రదేశం, తేదీ, సమయం
1	పూళ్ళ	చేపల చెరువు	1057	4.96	50,000/-	అప్పగించిన తేదీ నుండి 3 సం॥ల వరకు	శ్రీ సకలేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ది. 25-11-2025 ఉ॥ గం. 11.00 లకు

షరతులు, నిబంధనలు: 1. చేపల చెరువుల వేలం పాటల అనంతరం హెచ్చుపాటదారులు 1 సం.రం. లైసెన్స్ ఫీజు ముందుగా చెల్లించవలెను. ప్రతీ సం.రం. లైసెన్స్ పాట సొమ్ముపై 10% పెంపుదలతో చెల్లించవలెను. 2. వేలం పాటల షరతులు, ఇతర వివరములకు పూళ్ళ గ్రామము నందు గల శ్రీ సకలేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద కార్యనిర్వహణాధికారి వారిని అడిగి తెలుసుకొనవచ్చును.
పూళ్ళ, తేది: 08-11-2025 భగవత్సేవలో సం/- కార్యనిర్వహణాధికారి, సెల్: 91548 93690

దేదీప్యం!

కార్తిక దీపాలు వెలిగిస్తున్న మహిళలు

కైకరం(ఉంగుటూరు), న్యూస్‌టుడే: కార్తిక మాసం సందర్భంగా కైకరం సుందర సీతారామస్వామి కళింగ రామాలయంలో శనివారం దీపోత్సవం నిర్వహించారు. శివలింగాకృతిపై 108 ప్రమిదలు వెలిగించి పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

అలంకరణలో స్వామివారు

భీమడోలు: స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామికి అభిషేకాలు, ఫల, పుష్పాలంకరణ చేపట్టారు. మాలధారుల శరణు ఘోషతో పరిసరాలు మార్మోగాయి.

నిడమర్రు గ్రామీణం: బువ్వనపల్లిలోని బాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతం ఆచరించారు. మాజీ ఎమ్మెల్యే వాసుబాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఏలూరు గ్రామీణ: సంకటహర చవితి సందర్భంగా దొండపాడులోని శ్రీనం దత్తనాథ క్షేత్రంలో విఘ్నేశ్వరస్వామికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు చేశారు. భక్తులు సామూహిక సంకటహర గణపతి వ్రతం ఆచరించారు.

అనుమానాస్పద స్థితిలో కాపలాదారు మృతి

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఓ ఆలయంలో కాపలాదారుగా పనిచేస్తున్న ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక పిల్‌హౌస్‌పేటకు చెందిన లక్ష్మణరావు(64) మూణ్నెల్లుగా ఒకటో పట్టణంలోని తూర్పువీధి సాయిబాబా ఆలయంలో రాత్రి కాపలాదారుగా పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి యథావిధిగా విధులకు హాజరైన ఆయన.. శనివారం ఉదయానికి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఒకటో పట్టణ సీఐ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు. వృద్ధుడి నోరు, ఒళ్లంతా రక్తపు మరకలుండటంతో ఎవరైనా హత్య చేశారేమోనని భావించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించాక, వారి అనుమానాలు వీడాయి. రక్తపు వాంతులు చేసుకున్నట్లు ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూ.. ఏలూరు నేరవార్తలు: గ్రామీణ మండలం గుడివాకలంకకు చెందిన గరికపాటి నాగరాజు(52) ఈ నెల 2న ద్విచక్ర వాహనంపై ఏలూరు వస్తున్నారు. మార్గం మధ్యలోని మాధవాపురం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను స్థానికులు ఆశ్రం ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కోడి కత్తులు స్వాధీనం.. ముగ్గురి అరెస్టు..

పెదవేగి: విజయరాయిలో పెదవేగి పోలీసులు శనివారం దాడులు చేశారు. గ్రామానికి చెందిన సూది కొండ నాగాచారి, కొండేటి శ్రీనివాసరావు కోడి కత్తులు సాన పెట్టే యంత్రం, 200 కత్తులు తయారు చేసి ఉండటాన్ని గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. కొప్పులవారిగూడెంలో యర్రోజు రత్నాచారి వద్ద 109 కోడి కత్తులు, సాన పెట్టే యంత్రం స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.రామకృష్ణ తెలిపారు.

అమ్మకు అశ్రునివాళి

మా తల్లిగారు శ్రీమతి మల్లు ప్రభావతి గారు తేది 26-10-2025, విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం శుక్ల పంచమి (ఆదివారం) నాడు స్వర్గస్తులైనారని తెలియజేయుటకు చింతిస్తూ... వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... శోకతప్త హృదయాలతో...
కుమారులు: దినేష్, రాజేష్
మరియు కోడళ్ళు, మనవలు
కీ॥శే॥ శ్రీమతి మల్లు ప్రభావతి గారు
09-04-1950 | 26-10-2025
W/o (లేటు) సాయి సత్యన్నారాయణ గారు
కార్యస్థలం: తేది 09-11-2025 ఆదివారం మ॥ 12 గంటల నుంచి వైజాగ్, సీతమ్మధార సాయిబాబా గుడి దగ్గర, ధర్మ అపార్ట్‌మెంట్. సెల్: 8008445588

సంవత్సరీకము



మా తల్లి గారి సంవత్సరీకం ది. 10-11-2025 సోమవారం ఉంగుటూరు మండలం, ఉంగుటూరు గ్రామంలో మా స్వగృహం నందు జరుగును. కావున తెలియపరచడమైనది.
ఇట్లు
కుమారుడు : సుంకవల్లి రాంబాబు
కుమార్తె: కొమ్మారెడ్డి నాగమాంబ
కీ॥శే॥ శ్రీమతి సుంకవల్లి సుభద్ర సూర్యావతి గారు
భర్త: కీ॥శే॥ సుంకవల్లి రామకృష్ణ చౌదరి గారు
జననం: 19-07-1939 మరణం: 21-11-2024

(c) eenadu

పోలవరం

•పోలవరం • చింతలపూడి

హనుమకు పంచామృతాభిషేకాలు

పోటెత్తిన భక్తులు

జంగారెడ్డిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం పంచామృతాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టిన పూజాదికాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తపల్లి శారదా కళాక్షేత్రం కళాశాల చిన్నారులు కూచిపూడి నృత్యం చేశారు. కాగా శనివారం ఒక్కరోజే వివిధ సేవల రూపేణా రూ.4,12,520 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఆర్వీ చందన తెలిపారు.

కార్తిక దీపాలు వెలిగిస్తున్న మహిళలు

శ్రీవారికి విశేష పూజలు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం గోవింద నామస్మరణతో మారుమోగింది. శ్రీవారి దర్శనానికి శనివారం వేలాది మంది భక్తులు విచ్చేశారు. వీరిలో అధిక సంఖ్యలో భక్తులు పారిజాతగిరి కొండ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్వామిని దర్శించి తరించారు. ప్రధాన అర్చకుడు రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు రుషికేష్, కుమారాచార్యులు పూజలు నిర్వహించారు. వేలాది మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. శనివారం ఒక్క రోజే రూ.2.49లక్షల ఆదాయం సమకూరిందని ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు.

వీరేశ్వరస్వామికి అభిషేకాలు.. పోలవరం, న్యూస్‌టుడే: పట్టిసీమ వద్ద గోదావరి మధ్యలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని కార్తిక శనివారం పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. క్షేత్రపాలకుడు భావన్నారాయణస్వామిని దర్శించుకున్నారు. నందీశ్వరుడి విగ్రహం వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు.

వార్షికోత్సవాలు ప్రారంభం.. టి.నరసాపురం, న్యూస్‌టుడే: బొర్రంపాలెంలోని బాటగంగానమ్మ ఆలయ వార్షికోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు విశేష పూజలు చేశారు. అనంతరం బొర్రంపాలెం, సింగరాయిపాలెం, వల్లంపట్ల గ్రామాల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ట్రాక్టర్‌పై ఊరేగించారు.

నూకాలమ్మ ఆలయంలో లక్ష దీపోత్సవం

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: నూకాలమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ రొంగల నాగేశ్వరరావు, శాశ్వత ఛైర్మన్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో దీపాలు వెలిగించారు. అమ్మవారికి విశేష హారతులు ఇచ్చారు. ఈమని శశికుమార్, పలువురు భక్తులు పాల్గొన్నారు.

స్వచ్ఛందంగా మరమ్మతులు

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: ధాన్యాన్ని పొలం నుంచి బయటకు తరలించేందుకు రైతులే స్వచ్ఛందంగా రహదారిని బాగు చేసుకున్నారు. కొయ్యలగూడెం-కన్నాయగూడెం మార్గం అధ్వానంగా మారింది. అంతేగాక ఇదే రహదారి నుంచి నర్శికుంట చెరువుకు వెళ్లే పుంత దారి కూడా పూర్తిగా పాడైంది. పొలం నుంచి ధాన్యం బయటకు తీసుకొచ్చేందుకు అనుకూలంగా లేకపోవడంతో పొంగుటూరు, కన్నాయగూడెం, చొప్పరామన్నగూడేనికి చెందిన రైతులు పరిటాల రత్నకుమార్ ఆధ్వర్యంలో పొక్లెయిన్‌తో శనివారం మరమ్మతులు చేపట్టారు.

అప్పుడు బేల చూపులు.. మరిప్పుడు..?

ఏఎంసీ కొత్త కమిటీపై రైతుల ఆశలు

చింతలపూడిలో గోదాములు

చింతలపూడి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో జిల్లాలోని మార్కెట్ కమిటీలు బేల చూపులు చూశాయి. అయిదేళ్లు అన్ని మార్కెట్ కమిటీల పరిధిలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల పాలకవర్గాలు సక్రమంగా లేకపోవడం, నిధుల ఖర్చులపై ఆంక్షలు విధించడం, కొన్ని చోట్ల నిధులు ఇతర పనులకు మళ్లించడం తదితర కారణాలతో అభివృద్ధి కుంటుపడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి గల్లాపెట్టెలు నిండటంతో చింతలపూడిలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గాలు అభివృద్ధి పనులను వేగిరం చేస్తారనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు.

రాబడి వస్తున్నా.. మార్కెట్ కమిటీ పరిధిలోని చింతలపూడి, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, లింగపాలెం మండలాల్లో ఆరు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పన్నులు వసూళ్లు చేపడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ.6.25 కోట్లు లక్ష్యంగా నిర్దేశించగా, రికార్డు స్థాయిలో రూ.7.91కోట్లు ఆదాయం వచ్చింది. వైకాపా అయిదేళ్ల కాలంలో ఏటా రూ.5 కోట్లకు పైగానే ఆదాయం వచ్చినా.. రైతులకు పూర్తిస్థాయిలో సేవలు అందించలేదు. గత అయిదేళ్లలో పుంత రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో రైతులు పొలాల్లోకి వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. నూతన కమిటీ ఏర్పడటంతో ఇకపై అభివృద్ధి పనులు చేపడతారనే ఆశతో రైతులు ఉన్నారు.

సక్రమంగా సేవలందక.. మార్కెట్ యార్డు పరిధిలోని రైతులకు పంట నిల్వలు, మార్కెట్ ధరల వ్యత్యాసంపై అవగాహన కల్పించడం, పశు పోషణ, వ్యాధుల నివారణకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, గోదాముల్లో నిల్వ చేసుకున్న పంటలకు రైతు బంధు పథకం గురించి తెలిపి నిల్వ కేంద్రాలను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలి. అయితే ఆయా కార్యక్రమాలపై రైతులకు సక్రమంగా సేవలు అందడం లేదనే ఆరోపణలున్నాయి.

అవగాహన లేమి.. ఏఎంసీ ఆవరణలో విశాలమైన గోదాములున్నా రైతులు ధాన్యం, మొక్కజొన్న తదితర పంటలను భద్రపరుచుకునేందుకు ముందుకు రావడం లేదు. వీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడం లేదు. రైతుబంధు పథకం ద్వారా దాచుకున్న పంటపై రుణం తీసుకునే అవకాశం ఉన్నా.. రైతులకు ఈ పథకం ఉందనే విషయమే తెలియదు. కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేపట్టాలని ఎప్పటి నుంచో రైతులు కోరుతున్నా.. ఇప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. 'నూతన కమిటీ ఏర్పడటంతో అభివృద్ధి పనులపై ప్రణాళిక రూపొందిస్తున్నాం. రైతులకు రైతుబంధు ద్వారా రుణం అవకాశం కల్పిస్తున్నాం. అవగాహన కూడా కల్పిస్తున్నాం.' అని ఏఎంసీ కార్యదర్శి మెహర్‌బాషా తెలిపారు.

10 AM to 1 PM మేమున్నాం.. మీకు తోడుగా..
జంగారెడ్డిగూడెం: 80085 74478
కొయ్యలగూడెం: 80085 74947
చింతలపూడి: 76759 19086

చింతలపూడి, న్యూస్‌టుడే: ? రాఘవాపురం ప్రధాన రహదారి అంచులను ఆక్రమించి దుకాణాలు పెడుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. **- గోపాలకృష్ణ**
✔ చర్యలు తీసుకుంటాం. **- సతీశ్, ఎస్సై**
? తమ్మిలేరు జలాశయం ఎగువ ప్రాంతాలను పొక్లెయిన్‌లతో ఇష్టానుసారం తవ్వుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లను పెట్టి మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. **- శ్రీకాంత్**
✔ పరిశీలించి చర్యలు చేపడతాం. **- లాజరు, తమ్మిలేరు ఏఈ**
జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ? డిగ్రీ కళాశాల మంచినీటి ట్యాంకులో క్లోరినేషన్ చేయడం లేదు. **- వెంకటేశ్వరరావు**
✔ క్లోరినేషన్ చేసి మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకుంటాం. **- కె.వి.రమణ, కమిషనర్**

ప్రారంభిస్తున్న రాంబాబు

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: జి.కొత్తపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. స్థానిక రైతు సేవా కేంద్రంలో సొసైటీ ఛైర్మన్ రేగంటి రాంబాబు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన గోనె సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు దళారుల చేతుల్లో నష్టపోకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు.

ధర్నా విజయవంతానికి పిలుపు

వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే: గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 10న విజయవాడలోని ఎస్టీ కమిషన్ కార్యాలయం ఎదుట జరగబోయే ధర్నాను విజయవంతం చేయాలని గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కారం దారయ్య పిలుపునిచ్చారు. శనివారం ఇప్పలగుంపులో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పిట్టా ప్రసాద్, బాడిశ రాము పాల్గొన్నారు.

రహదారిపై విరిగిపడిన చెట్టు కొమ్మ

చింతలపూడి, న్యూస్‌టుడే: లింగపాలెం- వెలగలపల్లి ప్రధాన రహదారిపై అడ్డంగా శనివారం రాత్రి చెట్టు కొమ్మ విరిగి పడటంతో ప్రయాణికులు చీకట్లో ఇబ్బందులు పడ్డారు. రాత్రి సమయం కావడంతో ద్విచక్ర వాహనదారులకు ఈ కొమ్మ కనిపించకపోవడంతో భయాందోళన చెందారు. ఈ ప్రధాన రహదారిపై ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు జరుగుతుండటంతో పోలీసులు వెంటనే స్పందించి కొమ్మను పొక్లెయిన్ సాయంతో తొలగింపజేశారు.

ఆర్థిక సాయం అందజేత

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ప్రమాదంలో గాయపడి దివ్యాంగుడిగా మిగిలిన తిమ్మనకుంట గ్రామస్థుడు శూలం లక్కీచరణ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి రూ.10 వేల ఆర్థిక సహాయం శనివారం అందజేశారు. పుట్టినరోజును పురస్కరించుకుని కొయ్యలగూడెంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగదును బాధితుడికి ఇచ్చారు.

వంటింట్లో ధరల మంట

వంకాయలు @రూ.120

కొయ్యలగూడెం గ్రామీణ, టి.నరసాపురం, కామవరపుకోట, న్యూస్‌టుడే: మధ్యతరగతి కుటుంబాల వంటింట్లో ధరల మంట భగ్గుమంటోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న కూరగాయల ధరలు చూసి సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. కూలీనాలీ చేసి మధ్యాహ్నం ఏదో ఓ కూరతో ముద్ద నోట్లో వేసుకుందామని ఆశ పడే సగటు జీవులు తమ ఆశలను చంపుకొని చారు మెతుకులతో సరిపెట్టుకుంటున్నారు.

కొయ్యలగూడెం మార్కెట్‌లో శుక్రవారం ధరలు పరిశీలిస్తే. . చవగ్గా లభించే వంకాయలు కిలో రూ.120 పలికాయంటే కొనుగోలుదార్ల కళ్లు బైర్లు కమ్మాయి. చిక్కుడు కాయలు కిలో రూ.160, బీర రూ.80, ఆనబకాయ చిన్నది రూ.40, ముల్లక్కాడ ఒకటి తాజాగా ఉంటే రూ.20, లేదంటే జత రూ.30, ఒకటేమిటి దాదాపు సగటు కుటుంబాల్లో రోజువారీ వినియోగించే కాయగూరల ధరలన్నీ ఇదే రీతిన పైపైకి పరుగులు తీస్తున్నాయి. ఇటీవల వరకు ధరలు చూస్తే వంకాయలు కేజీ రూ.40 నుంచి రూ.50 వరకు ఉంది. బీర రూ.40, చిక్కుడు రూ.60, ఆనపకాయ రూ.20 ఉండేది.

తుపాను కారణంగా.. తుపాను కారణంగా కూరగాయల సాగుకు కొంత మేర నష్టం వాటిల్లడంతో దిగుబడి తగ్గిందని, ఆ ప్రభావం మార్కెటుకు వచ్చే కూరగాయల సరఫరాపై పడిందని మార్కెటు వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు కార్తికమాస పర్వదినాల కారణంగా శాకాహారం వినియోగం పెరిగింది. ఈ సీజనులో కూరగాయలు కొనుగోలు చేసే ప్రజల సంఖ్య సాధారణం కంటే పెరిగిందని, దీంతో ధరల పెరుగుదలకు అదొక కారణమని కొయ్యలగూడేనికి చెందిన కూరగాయల వర్తకుడు సత్యనారాయణ అన్నారు.

'పెరట్లో పండే వంకాయలు కేజీ వంద రూపాయలకు అమ్ముతుంటే ఆశ్చర్యమేస్తోంది. కూరగాయల రేట్లు చూస్తే భయమేస్తోంది. మాబోటి సామాన్యులం ఇంకేం కొంటాం, ఏం తింటాం.' అని వీరభద్రవరం గ్రామానికి చెందిన లక్ష్మి వాపోయారు.

'పది'లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రోత్సాహకం

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న కాపు సామాజిక వర్గానికి చెందిన విద్యార్థుల్లో ఒక్కో పాఠశాల నుంచి ఒక్కరు చొప్పున ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిన పది మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10వేల వంతున ప్రోత్సాహక నగదు ఇవ్వనున్నట్లు మండల కాపు సంఘం అధ్యక్షుడు మంచాల వెంకయ్యనాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు గంగవరం గ్రామానికి చెందిన వాడపల్లి రమేశ్, భావన దంపతులు రూ.లక్షను కాపు సంఘం నాయకులకు అందజేశారన్నారు. ఈ నెల 9న జంగారెడ్డిగూడెంలో జరగనున్న మెట్ట ప్రాంత కాపు వన సమారాధనలో నగదును అందజేస్తామన్నారు.

బొర్రంపాలెం విద్యార్థుల ప్రతిభ

టి.నరసాపురం, న్యూస్‌టుడే: రాష్ట్ర వృత్తి నైపుణ్య పోటీలకు బొర్రంపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అహ్మద్ ఆలీ తెలిపారు. విద్యార్థులకు వివిధ వృత్తుల్లో నైపుణ్యాలపై విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఏలూరులో శుక్రవారం వృత్తి నైపుణ్య పోటీలు జరిగాయి. ఫుడ్ ప్రోసెసింగ్ విభాగంలో ఎ.హేమశ్రీ, ఎన్.హర్షిత, పి.రమ్య, జి.నాగస్వామి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం పొంది, రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. వారితో పాటు పాఠశాల నుంచి వెళ్లిన రిటైల్, ఎలక్ట్రానిక్ విభాగాల్లో సీహెచ్ మన్మోహన, బి.అల్ఫోన్స, పి.శ్రీవల్లి, బి.సాయితేజ, ఎస్.బాలు, ఎన్, మోహన్‌వంశీ, పి.అనిల్‌ను పాఠశాల ఉపాధ్యాయులు శనివారం అభినందించారు.

రాష్ట్రస్థాయికి ఎంపిక

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గోపన్నపాలెం వ్యాయామ కళాశాలలో జరిగిన జిల్లాస్థాయి క్రీడా ఎంపిక పోటీల్లో బుట్టాయగూడెం జడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్‌లో మొదటి ఇంటర్ బైపీసీ చదువుతున్న విద్యార్థిని కెచ్చెల రేష్మా ఖోఖో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు కొర్సా సుబ్బలక్ష్మి తెలిపారు. ఆమెను, ప్రోత్సహించిన వ్యాయామోపాధ్యాయులను అభినందించారు.

ఖోఖోలో సత్తా

కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: రాజవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆరుగురు రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గోపన్నపాలెం వ్యాయామ కళాశాలలో శనివారం జరిగిన ఎంపిక పోటీల్లో అండర్-17 బాలుర విభాగంలో సయ్యద్ షరీఫ్, వరిగేటి వెంకటరమణ, దుగ్గిరాల మోహన మణికంఠ, కాసిన హేమకాశీవిశ్వేశ్వరరావు బాలికల విభాగంలో కుంచె శైలజ, అండర్-14 బాలికల విభాగంలో అందుగుల దేవకి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారని వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు తెలిపారు.

గవరవరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని మిరియాల ప్రిన్సీ అండర్-14 బాలికల విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టరు లక్ష్మణరావు తెలిపారు.

చేపల మృతి: దుర్వాసనతో గ్రామస్థుల ఇబ్బంది

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెం పెండెలవారి చెరువులో చేపలు మృతి చెందడంతో దుర్వాసన వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల కిందట గ్రామానికి చెందిన వ్యక్తులు ఆ చెరువులో పురుగు మందు కలపడంతో అవి మృతి చెందాయి. పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో అవి కుళ్లిపోయి దుర్వాసన వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికైనా వాటిని తొలగించాలని వారు కోరుతున్నారు. ఇన్‌ఛార్జి ఈవోపీఆర్డీ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా.. సమస్యను పరిష్కరిస్తామన్నారు.

గల్లంతయిన యువకుడి మృతదేహం లభ్యం

కుక్కునూరు, న్యూస్‌టుడే: గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయిన వ్యక్తి మృతదేహం శనివారం లభించింది. శుక్రవారం మధ్యాహ్నం బెస్తగూడెం గ్రామానికి చెందిన కుమ్మరపల్లి నాగార్జున (25) అనే అయ్యప్ప మాలధారి గోదావరిలో స్నానానికి దిగి మునిగిపోయిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి గాలింపు చర్యలు ప్రారంభించినా, ఫలితం లేకుండా పోయింది. తిరిగి శనివారం ఉదయం మళ్లీ గాలింపు మొదలుపెట్టారు. మధ్యాహ్నం గొమ్ముగూడెం వద్ద గొంతెనమ్మను నిమజ్జనం చేస్తున్న భక్తులకు మృతదేహం కొట్టుకుపోతుండటం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే రుద్రంకోట వరకూ గాలిస్తూ.. వెళ్లిన ఈతగాళ్లకు ఈ సమాచారం చేరవేయడంతో వారు వెనుదిరిగి వస్తూ.. కొట్టుకుపోతున్న మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.

పట్టించుకోక.. పడేసేలా..

అధ్వానంగా రోడ్లు

బుట్టాయగూడెం, కామవరపుకోట, న్యూస్‌టుడే: పలు గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. కనీసం మరమ్మతులు కరవై.. పూర్తిగా ధ్వంసమయ్యాయి. పెద్ద గోతులతో ఆయా మార్గాల్లో వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. పుంత దారులు సైతం రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో తెదేపా పాలనలో ఏఎంసీల ద్వారా పుంత దారులు చక్కదిద్దారు. వైకాపా హయాంలో వాటిని పూర్తిగా గాలికొదిలేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పుంతలు గోతులు పడి పంటలను మార్కెట్లకు తరలించడం కష్టతరంగా మారిందని వారు వాపోతున్నారు.

కామవరపుకోట మండలంలోని పలు పుంత దారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఫలితంగా పొలాల నుంచి పంటలను ట్రాక్టర్లపై ప్రధాన రహదారి వరకు తరలించి, అక్కడి నుంచి మార్కెట్లకు ఎగుమతి చేసుకోవాల్సి వస్తోందని, దీంతో రవాణా ఖర్చు రెట్టింపవుతోందని రైతులు వాపోతున్నారు. దారుణంగా ఉన్న పుంత దారులను చక్కదిద్దాలని రైతులు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా.. ఫలితం లేదు. ఇటీవల మార్కెట్ కమిటీలకు పాలక వర్గాల నియామకం చేయడంతో.. పుంత రోడ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రైతులు ఆశిస్తున్నారు.

బుట్టాయగూడెం మండలం మారుమూల కొండరెడ్డి తెగ గిరిజనుల నివాసిత గ్రామమైన ఉర్రింకకు వెళ్లే రహదారి చింతపల్లి నుంచి పలు చోట్ల భారీ వర్షాలకు దెబ్బతిని తీవ్ర కోతకు గురైంది. ఆ గ్రామానికి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. రహదారి దుస్థితితో రాకపోకలకు అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరుపక్కలా దెబ్బతిని పెద్ద గోతులు ఏర్పడి పిచ్చిమొక్కలు పెరిగాయని వాపోతున్నారు. దాటి వెళ్లడానికి ప్రమాద భరితంగా ఉన్నాయి. రహదారి మెరుగుకు ఉన్నతాధికారుల ద్వారా ప్రతిపాదనలు పంపుతామని పంచాయతీ రాజ్ శాఖ ఇన్‌ఛార్జి ఏఈ సత్యప్రకాశ్ తెలిపారు.

రైతుల రక్షణకు ఉద్యమాలు

మాట్లాడుతున్న కృష్ణయ్య

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: రైతు రక్షణ కోసం ఉద్యమాలు కొనసాగించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. రైతు సంఘం ఏలూరు జిల్లా మహాసభ స్థానిక రోటరీ భవనంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం వ్యవసాయంలో మూడు నల్లచట్టాలను తెచ్చి ఈ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. మరో వైపు ట్రంప్ సుంకాలతో భారత వ్యవసాయం దెబ్బతింటోందన్నారు. రైతు రక్షణ కోసం సమరశీల ఉద్యమాలు చేయాలన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జెండాను నాయకులతో కలిసి ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, నాయకులు బొడ్డు రాంబాబు, గంగుల రమణ పాల్గొన్నారు.

17న ఆత్మగౌరవ నిరసన

టి.నరసాపురం, న్యూస్‌టుడే: దిల్లీలో ఈనెల 17న నిర్వహించే దళితుల ఆత్మగౌరవ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు విస్సంపల్లి సిద్ధూ మాదిగ పిలుపునిచ్చారు. బంధంచర్లలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్‌పై దాడికి యత్నం జరిగి నెల రోజులు కావస్తున్నా, నిందితుడిని అరెస్టు చేయకపోవడంతో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

సర్పంచులు, కార్యదర్శులకు రెండు రోజుల శిక్షణ

టి.నరసాపురం, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీల్లో ఆదాయ వనరులు పెంచుకునేందుకు ఈనెల 11, 12 తేదీల్లో పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులకు టి.నరసాపురంలో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి.మణికుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

మన్యం రహదారులకు మోక్షం

రూ.12.36 కోట్లు మంజూరు

వేపులపాడు- రామచంద్రాపురం మార్గంలో దెబ్బతిన్న చప్టా

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: పోలవరం నియోజకవర్గంలోని మన్యం రహదారులకు మోక్షం కలుగనుంది. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, టి.నరసాపురం మండలాల్లో 25 పనులకు ఉపాధి హామీ పథకం కింద రూ.12.36 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ వెట్రిసెల్వి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో తారు రోడ్లను నిర్మించనున్నారు.

బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం నుంచి గుబ్బలమంగమ్మ గుడి వరకు 6 కిలోమీటర్లకు రూ.3 కోట్లు, దొరమామిడి నుంచి అలివేరు 8 కిలోమీటర్లకు రూ.4 కోట్లు, వేపులపాడు నుంచి రామచంద్రపురం వరకు 1.5 కిలోమీటర్లకు రూ.86 లక్షలు మంజూరు చేశారు. జీలుగుమిల్లి మండలం జాతీయ రహదారి నుంచి వంకవారిగూడేనికి రెండు కిలోమీటర్ల మేర రూ.1.50 కోట్లు, టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెం నుంచి జీలుగుమిల్లికి 3.5 కిలోమీటర్ల మేర రూ.3 కోట్లు మంజూరు చేశారు. తారు రోడ్లతో పాటూ అవసరమైన చోట్ల కల్వర్టులను నిర్మిస్తారు. అవసరమైన సాంకేతిక, ఇతర అనుమతులు రాగానే చురుగ్గా పనులు చేపట్టి పూర్తి చేసేందుకు కృషి చేయనున్నట్లు డీఈ మహ్మద్ తాజుద్దీన్ తెలిపారు. ఈ పనులు పూర్తయితే ఆయా గ్రామాల వారికి రాకపోకలకు వెతలు తీరుతాయి.

నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు

పోలవరం, న్యూస్‌టుడే: ఇద్దరు పిల్లల తల్లికి మాయ మాటలు చెప్పి బాగా చూసుకోవడంతో పాటు వివాహం చేసుకుంటానంటూ నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై ఓ వివాహిత శనివారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ప్రగడపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహిత గత నెల 10న రాజమహేంద్రవరం ఆసుపత్రిలో ఉన్న తల్లిని చూడటానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దానిపై అప్పట్లో ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అదే గ్రామానికి చెందిన బర్రెటి శ్రీనివాస్ వివాహం చేసుకుంటానని.. నమ్మించి మోసం చేశాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరించాడని సదరు వివాహిత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు.

ద్వారకాతిరుమల బస్టాండ్‌లో చోరీ

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా.. ఓ భక్తురాలి మెడలోని బంగారు నానుతాడును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉండి మండలం నరసింహరాజపురం అగ్రహారానికి చెందిన ముద్దన సీతామహాలక్ష్మి తన భర్తతో కలిసి ద్వారకాతిరుమల శ్రీవారి దర్శనానికి శనివారం ఉదయం వచ్చారు. దర్శనానంతరం తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు స్థానిక బస్టాండ్‌కు చేరుకున్నారు. భీమవరం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని సుమారు మూడు కాసుల బంగారు నాను తాడు, దానికి ఉన్న అరకాసు సూత్రాలను దొంగిలించారు. ఆమె గమనించలేదు. బస్సు బస్టాండ్ నుంచి రోడ్డు మీదకు వెళ్లేసరికి ఆమె తన మెడలో చూసుకోగా.. వస్తువులు కనిపించలేదు. దీంతో వారు స్థానిక పోలీస్‌స్టేషన్ వద్దకు వస్తుండగా.. బస్టాండ్‌లో కంట్రోలర్‌గా పనిచేస్తున్న వ్యక్తి అరకాసు బంగారు సూత్రాలను తీసుకొచ్చి.. బస్టాండ్‌లో దొరికాయని బాధితురాలికి ఇచ్చారు. నాను తాడు మాత్రం దొరకలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇసుక లారీల పట్టివేత

జీలుగుమిల్లి (బుట్టాయగూడెం), న్యూస్‌టుడే: జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం సమీపాన జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఎస్సై క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను గుర్తించి పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి రవాణా చేస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. లారీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
Union Bank of India
ప్రాంతీయ కార్యాలయం, ఏలూరు.
కె.కె.ఎస్. కాంప్లెక్స్, రామచంద్రరావు పేట, ఏలూరు, ఏలూరు జిల్లా, ఫోన్: 9441787466, 99089 97262

బ్యాంకునకు అద్దె భవనము కావలెను

రంగాపురం గ్రామం, లింగపాలెం మండలం నందు బ్యాంకునకు 1080 నుండి 1320 చ.అ.లు భవనము పార్కింగ్ సౌకర్యంతో ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్ (ప్రవేశమునకు సిద్ధముగా ఉన్న / సిద్ధం చేస్తున్న / ఖాళీ ప్రదేశం (బ్యాంకు కు కావలసిన విధంగా సిద్ధం చేయబోతున్న) వున్న వాణిజ్య ప్రాంగణం కావలెను. సెపరేట్ కరెంటు మీటర్ కలిగి ఉండవలెను. కనీసం లోడు 20 కె.వి. బ్యాంక్ వారు విశాట్ / సోలార్ ప్యానల్‌ను బిల్డింగ్ పైన ఏర్పాటు చేసుకొనుటకు అంగీకరించవలెను.

యజమానులు / అధీకృత ప్రతినిధులు తేది.09-11-2025 నుండి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజనల్ ఆఫీస్, ఏలూరు, కె.కె.ఎస్ కాంప్లెక్స్, రామచంద్రరావుపేట, ఏలూరు, ఏలూరు జిల్లా వారి నుండి పనివేళల్లో టెక్నికల్, ఫ్రైస్ బిడ్ ఫార్మాట్‌ను పొందగలరు లేదా బ్యాంక్ యొక్క వెబ్‌సైట్ : www.unionbankofindia.com మరియు https://eprocure.gov.in నందు లభించును.

టెక్నికల్ బిడ్ (భవనము యొక్క స్పెక్‌తో) మరియు ప్రైస్ బిడ్ విడివిడిగా సీల్డ్ కవర్‌లో సమర్పించవలెను. లేనిచో తిరస్కరించబడును. సదరు కవర్లను సమర్పించేందుకు కవర్లపై బిడ్ టైప్‌ను పేర్కొనుచు తేది.24-11-2025 (సోమవారం) మధ్యాహ్నం గం.04-00 లలోపు సమర్పించవలెను. టెక్నికల్ బిడ్స్‌లో నకలు తమదే అని నిరూపించుకోవలసినదిగా సంబంధిత భవనము/స్థలమునకు చెందిన దస్తావేజు, ప్లాను, పర్మిషన్, పన్ను రశీదు మొ॥ జిరాక్స్ కాపీలు టెక్నికల్ బిడ్‌తో పాటు జతపర్చవలెను. అన్నివిధముల సిద్ధముగా ఉన్న భవనమునకు ప్రాధాన్యత ఇవ్వబడును.

టెక్నికల్ బిడ్ తేది.24-11-2025 (సోమవారం) సాయంత్రం గం.04-30 లకు పైన తెలిపిన అడ్రస్ నందు యాజమానుల / అధీకృత ప్రతినిధుల సమక్షంలో తెరువబడును. కొట్టివేతలు ఉన్నచో ఫ్రైస్ బిడ్ తిరస్కరించే అధికారం బ్యాంకుకు కలదు. మధ్యవర్తిత్వం అంగీకరించబడదు. గవర్నమెంట్ లేదా ప్రభుత్వ సంస్థలకు లేదా భారత ప్రభుత్వ అధీకృత సంస్థలకు ప్రాముఖ్యత ఇవ్వబడును. బ్యాంకునకు ఏకారణం తెలుపకనే బిడ్ లేదా బిడ్స్‌ను తిరస్కరించు అధికారం కలదు.

సం/- రీజనల్ హెడ్, రీజనల్ ఆఫీస్, ఏలూరు

(c) eenadu

నూజివీడు

• నూజివీడు • కైకలూరు

బస్టాండులో అపరిశుభ్రతపై డీపీటీవో ఆగ్రహం

కార్మికుడిని ప్రశ్నిస్తున్న షేక్ షబ్నం

ముదినేపల్లి, న్యూస్‌టుడే: జిల్లా ప్రజారవాణాఅధికారిణి షేక్ షబ్నం ఏలూరు డిపో మేనేజరు వాణితో కలిసి శనివారం స్థానిక బస్టాండును పరిశీలించారు. ఆవరణ అంతా అపరిశుభ్రంగా, ఎక్కడి చెత్త అక్కడే ఉండటంతో పాటు విపరీతంగా దుమ్ము, ధూళి రావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాలను ఎందుకు శుభ్రం చేయడం లేదని పారిశుద్ధ్య కార్మికుడిని ప్రశ్నించారు. వెంటనే వారి కాంట్రాక్టు రద్దు చేసి కొత్త వారిని ఏర్పాటు చేయాలని డిపో మేనేజరు వాణికి సూచించారు. కంట్రోలర్ మద్దా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న దీపాలంకరణ

సింగరాయపాలెంలో జ్యోతులు వెలిగిస్తున్న మహిళలు

ముదినేపల్లి, న్యూస్‌టుడే: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని శనివారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సింగరాయపాలెం శివాలయం, అల్లూరులోని సోమేశ్వరస్వామి ఆలయంలో దీపోత్సవం నిర్వహించారు. బొమ్మినంపాడులో నిర్వహించిన కార్తిక వన సమారాధనలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నూజివీడు : 80085 74698	ఆగిరిపల్లి: 9121229090
ముసునూరు : 93983 81268	చాట్రాయి: 8008574700
కైకలూరు : 73060 88555	మండవల్లి: 8106099008
కలిదిండి : 90594 84862	ముదినేపల్లి: 8008574693

స్పందనకు వందనం

కైకలూరు, న్యూస్‌టుడే: మండలంలోని దొడ్డిపట్ల గ్రామపంచాయతీ మార్గంలో సీసీ రోడ్డుపై డ్రెయినేజీ మురుగునీరు ప్రవహిస్తుందని గ్రామస్థుడు కుమార్ 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా సమస్యను గ్రామ సర్పంచి సీహెచ్.బలరామరాజు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన డ్రెయినేజీ వ్యవస్థను మెరుగు పరచి మురుగు నీరు తొలగించేలా చర్యలు తీసుకున్నారు.

చెరువులకు జల కళ.. పెరగనున్న రబీ సాగు

నిండుకుండలా చనుబండ పెద్ద చెరువు

నూజివీడు, చాట్రాయి, న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు నూజివీడు నియోజక వర్గంలోని చెరువుల్లో సమృద్ధిగా నీరు చేరింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో వరి కోతల సమయంలో అలుగుల వద్ద వరద నీరు పారుతోంది. నూజివీడు నియోజకవర్గంలో 366 చెరువులున్నాయి. రబీలో పంటల సాగుకు రైతులు సన్నాహాల్లో ఉన్నారు. చాట్రాయి, ముసునూరు మండలాల్లో 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుకు అవకాశముంది. ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో వరి, మొక్కజొన్న సాగు చేయనున్నారు. గతంలో నీటి సౌలభ్యమున్న రైతులే రబీలో సాగు చేస్తుండగా ఈ ఏడాది చెరువుల ఆయకట్టులో సాగు పెరగనుంది.

మండలం	చెరువులు
నూజివీడు	84
చాట్రాయి	113
ఆగిరిపల్లి	88
ముసునూరు	81

పెరిగిన భూగర్భ జలాలు.. భూగర్భ జల మట్టాలు గతంలో కన్నా పెరిగాయి. చాట్రాయి, ముసునూరు మండలాల్లో భూగర్భ జలాలతో మొక్కజొన్న సాగు చేస్తారు. ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో వరి, వాణిజ్య పంటలున్నాయి. నియోజకవర్గంలో 30,439 వ్యవసాయ విద్యుత్తు సర్వీసులున్నాయి. చెరువుల్లోని నీటితో భూగర్భ జలాలు చేరువ కావడంతో రైతుల్లో రబీపై ఆశలు పెరిగాయి.

చేరువలో సాగర్ నీరు .. రబీలో నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ముసునూరు మండలాలకు వేంపాడు మేజర్, ఆగిరిపల్లి, నూజివీడు మండలాలకు నూజివీడు బ్రాంచి కెనాల్ ద్వారా సాగర్ జలాలు చేరతాయి. మూడో జోన్(ఉమ్మడి కృష్ణా జిల్లా)కు నవంబరు 15 తర్వాత జలాలు రానున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో సాగర్ జలాలు రాగా చెరువుల్లో నీరు చేరింది. రబీలో తొలి దశలో చెరువుల నీరు వాడుకున్నా సాగర్ జలాలతో మళ్లీ నిండుతాయి.

మామిడికి మేలు.. నూజివీడు, ఆగిరిపల్లి మండలాల్లో మామిడికి సాగర్ నీటితో ఎనలేని మేలు జరగనుంది. జిల్లాలో 35,957 ఎకరాల్లో మామిడి సాగు ఉండగా పై రెండు మండలాల్లోనే అత్యధికంగా సాగవుతోంది. తోటలకు నేరుగా నీరు అందించే అవకాశం ఇక్కడ ఉంది. సాగర్ జలాలు వస్తే తోటలకు పూతలు వచ్చి నాణ్యమైన కాయలు వస్తాయనే నమ్మకం ఇక్కడి రైతుల్లో ఉంది.

రైతుల మేలే కూటమి పాలన లక్ష్యం

చాట్రాయి, న్యూస్‌టుడే: రైతుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం పాలిస్తోందని మండల తెలుగు రైతు అధ్యక్షుడు వెల్ది నాగేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు చళ్లగుళ్ల జగన్మోహనరావు పోలవరం సంఘంలో సభ్యుడిగా ఉండగా మట్టి ఖర్చుల నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులకు రూ.10 వేలను త్రిసభ్య కమిటీ ఛైర్మన్ యర్రా ప్రసాద్ అందించారు. నాయకులు చళ్లగుళ్ల రాజరత్నం, వెల్ది శేఖర్, సర్పంచి చళ్లగుళ్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

వేంకటేశ్వరుడుకి విశేష పూజలు

ముసునూరు, న్యూస్‌టుడే: ముసునూరు మండలం వలసపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారిని అర్చకులు సాయిబాబు, అనంత సాయి ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, అర్చనలు, తులసి మాలలతో గోత్ర నామార్చనలు, పుష్పార్చన నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కాలి నడకన తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు.

11న ఆగిరిపల్లిలో ఉద్యోగ మేళా

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆగిరిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సహకారంతో ఈ నెల 11న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బి.భార్గవి శనివారం తెలిపారు. పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీ-ఫార్మసీ, బీటెక్, తదితర కోర్సులు చదివిన వారు అర్హులన్నారు. వివరాలకు చరవాణి నెం 8374039719లో సంప్రదించాలని ఆమె తెలిపారు.

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

విజయ కేతనం చూపుతున్న జట్టు

మండవల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు మండవల్లి మండలం లోకుమూడి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు బెండా టాన్సీ కమల, కొత్తూరి మహి ఎంపికయ్యారు. శనివారం కృష్ణాజిల్లా మచిలీపట్నం డివిజన్ గూడూరులో నిర్వహించిన అండర్-14 బాలికల విభాగంలో గుడివాడ డివిజన్ జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. జట్టు సభ్యులుగా ఉన్న ఇద్దరు విద్యార్థులు ఆటలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పులగం వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయుడు బి.వేణుబాబుకు మండల విద్యాశాఖ అధికారి సురేశ్, సర్పంచి కరేటి నాగమణి, ఎస్ఎంసీ ఛైర్‌పర్సన్ బి.సునీత, పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

అల్లూరు చిన్నారి.. ముదినేపల్లి, న్యూస్‌టుడే: అల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని వి.ప్రమోదిని ఎంపికైనట్లు పాఠశాల హెచ్.ఎం. రామోజీ తెలిపారు. శనివారం పాఠశాలలో ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా గూడూరులో నిర్వహించిన అండర్-14 కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా కబడ్డీ జట్టుకు ఇద్దరు త్రివిధ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు కరస్పాండెంట్ ఎస్.శ్రీనివాసరావు తెలిపారు. పదో తరగతి విద్యార్థులైన వివేక్, ఉమామహేశ్వర సింగ్ ఎంపికైనట్లు పేర్కొన్నారు. జిల్లా క్రీడల్లో ప్రతిభ కనబరచాలని సూచించారు.

కలిదిండి, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ జిల్లాలో ఇటీవల నిర్వహించిన స్కూల్ గేమ్స్‌లో కోరుకొల్లు, ఆరుతెగలపాడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ఎంఈవో-2 అనిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఖోఖో అండర్ 14లో కోరుకొల్లు విద్యార్థిని గంటా యాదగిరేశ్వరి, వాలీబాల్ అండర్-14లో ఆరుతెగలపాడు విద్యార్థులు పి.కార్తిక్, పి.జశ్వంత్ రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు చెప్పారు. హెచ్.ఎం. ఎన్.రాము, పీడీలు ముత్యాల వెంకటేశ్వరరావు, రవికుమార్, లూయిస్ విద్యార్థులను శనివారం అభినందించారు.

వరి రైతులను ఆదుకోండి ముఖ్యమంత్రిని కోరిన ఎమ్మెల్యే కామినేని

చంద్రబాబునాయుడితో శ్రీనివాస్

కైకలూరు, న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రభావంతో కైకలూరు నియోజకవర్గంలో నష్టపోయిన వరి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు. ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో శనివారం ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొంథా తుపాను కారణంగా ముదినేపల్లి మండలంలో వరికి అధిక నష్టం జరిగిందని కైకలూరు, కలిదిండి, మండవల్లి మండలాల్లోనూ నష్టపోయిన వరిసాగు వివరాలను తెలియజేశారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా ధ్వంసమైన రహదారుల గురించి వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి సహకరించాలని కోరారు. సమస్యలపై పూర్తి స్థాయిలో సమీక్షించి పరిష్కరిస్తానని రైతులకు సత్వర పరిష్కారం చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కోరుకొల్లు నుంచి ధాన్యం సేకరణ: ఎమ్మెల్సీ

కోరుకొల్లులో రైతులతో మాట్లాడుతున్న జయమంగళ

కోరుకొల్లు(కలిదిండి), న్యూస్‌టుడే : మండలంలో అత్యధికంగా వరి పండిస్తున్న కోరుకొల్లు నుంచి ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రైతులకు భరోసా ఇచ్చారు. స్థానిక సొసైటీ కార్యాలయంలో శనివారం రైతులతో జయమంగళ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులు మాట్లాడుతూ కలిదిండి మండలంలో 1,700 ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా, 40 శాతం కోరుకొల్లులోనే పండిస్తున్నట్లు చెప్పారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కోరుకొల్లులో కొనుగోలు కేంద్రం లేకుండా చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి జయమంగళ స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలిగించే చర్యలను ప్రోత్సహించదని, అధికారులు అవగాహనా రాహిత్యంతో ఒక్క ఎకరం వరి పండించని భాస్కరరావుపేటకు కొనుగోలు కేంద్రం కేటాయించారని తెలిపారు. దీనిపై రైతుల సమక్షంలో జేసీతో జయమంగళ మాట్లాడి పరిస్థితిని వివరించారు. ఈ విషయంపై అవసరమైతే సంబంధిత మంత్రిని స్వయంగా కలిసి మాట్లాడతానని స్పష్టం చేశారు. కూటమి నేతలు పాల్గొన్నారు.

తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం తగదు.. ముదినేపల్లి, న్యూస్‌టుడే: గ్రామాల్లో తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దని, వెంటనే సమస్య పరిష్కరించి నీరు సరఫరా చేయాలని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సూచించారు. బొమ్మినంపాడులో శనివారం పర్యటించిన ఆయనకు గ్రామస్థులు మంచినీటి చెరువులో గుర్రపు డెక్క, నాచు పేరుకుపోవడంతో నీరు కలుషితమై తాగడానికే కాదు వాడుకోవడానికి పనికి రావడం లేదని తెలిపారు. చెరువును పరిశీలించిన ఆయన ఫోన్‌లో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడారు.

'ఓ జిల్లాకు వీరబ్రహ్మేంద్రస్వామి పేరు పెట్టాలి'

కైకలూరు, న్యూస్‌టుడే: కాల జ్ఞానం సృష్టికర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి పేరును రాష్ట్రంలోని ఏదైనా జిల్లాకు పెట్టాలని నియోజకవర్గ విశ్వబ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు తుపాకుల సోమాచారి అన్నారు. ఈమేరకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణలకు వారి నివాసాల్లో శనివారం సంఘం నాయకులతో కలిసి వినతిపత్రాలు అందించారు. సంఘం ఉపాధ్యక్షుడు టి.సుబ్బారావు, మండవల్లి మండలాధ్యక్షుడు వి.కాళిదాసు తదితరులు పాల్గొన్నారు.

సినిమాలు

నూజివీడు పట్టణం

సత్యనారాయణ	జటాధర
సత్యనారాయణ మినీ	కర్మణ్యే వాధికారస్తే
ద్వారక సినిమాస్ స్క్రీన్ 1	మాస్ జాతర
ద్వారక సినిమాస్ స్క్రీన్ 2	ది గర్ల్‌ఫ్రెండ్
ద్వారక సినిమాస్ స్క్రీన్ 3	ప్రిడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్
ఆగిరిపల్లి: శ్రీఅను డీలక్స్	తెలుసు కదా
కైకలూరు: విజయలక్ష్మి జీ3	ప్రిడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్
మాగంటి సినిమాస్	జటాధార
శ్రీవెంకటరమణ సినిమాస్	ది గర్ల్‌ఫ్రెండ్
ముదినేపల్లి: పూర్ణిమ	జటాధార

వృత్తి నైపుణ్య పోటీల్లో ప్రథమ స్థానం

స్మార్ట్ బైక్ గురించి వివరిస్తున్న విద్యార్థులు

మండవల్లి, న్యూస్‌టుడే: వృత్తి నైపుణ్య పోటీల్లో మండవల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. ఏలూరులో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో పాఠశాల విద్యార్థులు ఎ.జ్ఞానేశ్వర్, వీఎన్ వెంకటసత్య, ఎం.మాలకొండరాయుడు, బి.వజ్ర తేజ ఎలక్ట్రానిక్స్ విభాగంలో స్మార్ట్ బైక్‌ను రూపొందించి.. అది పనిచేసే విధానం వివరించి ప్రథమ స్థానంలో నిలిచి నిర్వాహకుల మన్ననలు పొందారు. దీంతో వీరిని త్వరలోనే నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారికి శిక్షకులుగా వ్యవహరించిన ఒకేషనల్ ఉపాధ్యాయులు పి.నాగబాబు, అజయ్‌బాబులకు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందనలు తెలియజేశారు.

24 గంటల్లో నగదు జమ

చాట్రాయి, న్యూస్‌టుడే: ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతు ఖాతాల్లో నగదు జమ చేసేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు మండల తెదేపా కార్యదర్శి తేళ్లూరి శేఖర్ తెలిపారు. బూరుగుగూడెంలో కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వందలాది కోట్ల నగదు బకాయిలు పెడితే కూటమి పాలనలో వాటిని రైతులకు అందించినట్లు తెలిపారు. త్రిసభ్య కమిటీ ఛైర్మన్ వెల్లంకి రాంబాబు, కూటమి నాయకులు కాలసాని సూర్యనారాయణ, బొర్రా నాగేశ్వరరావు, గ్రంథాల జయప్రకాశ్, రైతులు పాల్గొన్నారు.

ఇచ్చేశాం.. అంతే.. దారీతెన్నూ లేక.. నిర్మించుకోలేక

ఒక ఇల్లు మినహా ఖాళీగా ఉన్న స్థలాలు

లేవుట్‌కు వెళ్లే దారి

ముదినేపల్లి, న్యూస్‌టుడే: గత వైకాపా పాలనలో పేద కుటుంబాల వారికి శివారు ప్రాంతాల్లో అనువుగాని చోట ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఏళ్ల కాలంగా నిరుపయోగంగా ఉన్నాయి. వందలాది మందికి స్థలాలు ఇచ్చేశామనే ఆర్భాటపు ప్రచారం తప్ప కట్టుకున్నవారు లేకపోవడం గమనార్హం. పెనుమల్లిలో లేవుట్-2లో 19 మందికి పేదలు సాగు చేసుకుంటున్న భూమిని బలవంతంగా లాక్కొని ఇళ్ల స్థలాలుగా ఇచ్చారు. దాదాపు 14 విద్యుత్తు స్తంభాలు వేసి విద్యుత్తు వైర్లు లాగారు. అయితే వెళ్లడానికి కనీసం దారీతెన్నూ లేదు. దీంతో కేవలం ఒకరు మాత్రమే నిర్మాణం చేసుకోగా ఇరువురు పునాదుల స్థాయిలో నిర్మాణం వదిలేశారు. దీనిపై వీఆర్వో కాగిత మురళిని సంప్రదించగా స్థలాలు మెరక లేక ఎవరూ కట్టుకోవడానికి ముందుకు రావడం లేదని తెలిపారు.

దీపాలు వెలగవు.. చీకట్లు తొలగవు

ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: ఆగిరిపల్లి-నూగొండపల్లి ప్రధాన రహదారిలో వరహ పుష్కరిణి దాటిన తర్వాత వీధి దీపాలు వెలగక పోవడంతో నాలుగు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆరు నెలలుగా వీధి దీపాలు వెలగక పోవడంతో ఆ రహదారిలో ప్రయాణించాలంటే ప్రజలు హడలిపోతున్నారు. రాత్రి వేళ రహదారి కనిపించకపోవడంతో ఆ ప్రాంతంలో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అధికారులు స్పందించి దీపాలు వెలిగించాలని నూగొండపల్లి, పిన్నమరెడ్డిపల్లి, రాజవరం, సింహాద్రి అప్పారావుపేట గ్రామాలకు వెళ్లే ప్రజలు కోరుతున్నారు. వీధి దీపాలు వెంటనే వెలిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలిస్తానని డిప్యూటీ ఎంపీడీవో బి.ఆనంద్‌బాబు తెలిపారు.

తొట్టె సరే.. నీరేది?

ముసునూరు, న్యూస్‌టుడే: పశువుల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద విస్తారంగా పశువుల నీటి తొట్టెలు నిర్మించారు. ఒక్కో నీటి తొట్టెకు రూ.35 వేలు అంచనా వ్యయంతో నిర్మించారు. ముసునూరు, లోపూడి గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మించి ఏడు నెలలు అవుతున్నా.. నీరు నిల్వ చేయకపోవడంతో తొట్టెలు వృథాగా పడి ఉన్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. అధికారులు నీరు నింపి వినియోగంలోకి తీసుకురావాలని పశువుల రైతులు కోరుతున్నారు. దీనిపై ఏపీవో రోజ్ లీలాను వివరణ కోరగా ఈ రెండు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నీటి తొట్టెలకు నీటి కనెక్షన్ ఇవ్వలేదన్నారు. సమస్యను పరిష్కరిస్తామన్నారు.

ఆదమరిస్తే ప్రమాదం

ముదినేపల్లి, న్యూస్‌టుడే: కోడూరు రహదారి ధ్వంసమై అధ్వానంగా తయారైంది. జాతీయ రహదారి నుంచి కోడూరు వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ధ్వంసమై ఏర్పడ్డ గుంతలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రధానంగా పంట కాలవ సమీపంలో సొరంగంలా గుంత ఏర్పడింది. ఇటీవల పలువురు ఈ గుంతలో పడి క్షతగాత్రులయ్యారు. ఆర్‌అండ్‌బీ ఏఈ సత్య అరవింద్‌ను సంప్రదించగా.. రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.

కిర్లంపూడి రహదారి ప్రమాదం బాధాకరం

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం వద్ద శనివారం జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం తనను తీవ్రంగా కలచి వేసిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రహదారి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రమాదాలు జరగకుండా పోలీసు అధికారులు వాహనదారులు, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

నేడు ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాలు

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: విజయవాడలోని డెమోక్రటిక్ పీఆర్‌టీయూ ప్రధాన కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ నెల 10న ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. 'ఉపాధ్యాయ మిత్ర' పేరిట పురస్కారాలు ప్రదానం చేస్తామని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

'ముఖపుస్తకంలో అనుచిత వ్యాఖ్యలు'

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ముఖ పుస్తకంలో 'నూజివీడు భవిష్యత్తు కోసం పోరాటం' అనే పేరుతో అకౌంట్ నడుపుతున్న వ్యక్తి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నారంటూ నూజివీడు నియోజకవర్గ వైకాపా మహిళా ప్రతినిధులు పట్టణ పోలీసులకు శనివారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సుజనకుమారి, మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ ఎం.కోటమ్మ, ఆగిరిపల్లి ఎంపీపీ జి.అనూష, పి.స్వరూపరాణి, ఎ.పార్వతి మాట్లాడుతూ నోటితో మాట్లాడలేని విధంగా బండ బూతులు తిడుతూ మహిళల పరువు ప్రతిష్ఠలకు భంగం కల్గించే విధంగా పోస్టులు పెడుతున్నారన్నారు. సదరు అకౌంట్ నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు, అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

కొండ చిలువ కలకలం

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణించే రహదారిలో ఓ కొండచిలువ కలకలం రేపింది. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఆగిరిపల్లి నుంచి విజయవాడ వెళ్లే రహదారిలో ఓ కొండ చిలువ రహదారి దాటుతోంది. గమనించి వాహనదారులు తమ వాహనాలను నిలిపివేశారు. అటవీ ప్రాంతంలో తిరుగాడే కొండచిలువలు ఈ మధ్యకాలంలో రహదారిపైకి, నివాస ప్రాంతాలకు వస్తుండటంతో ప్రజలు భయకంపితులవుతున్నారు. నూజివీడులో కొప్పుల వెలమపేటలో రజకులు దుస్తులు ఉతికే ప్రదేశంలో ఒక కొండ చిలువను స్థానికులు గమనించి చంపేశారు.

విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కమిటీ

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు విశ్రాంత ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక శనివారం ఏపీఎన్‌జీవో హోమ్‌లో జరిగింది. తాలూకా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, కోశాధికారి డి.వెంకటేశ్వర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. అధ్యక్షుడిగా బీఎం సింగ్, కార్యదర్శి వి.స్టాన్లీ ప్రభాకర్, సహాయ కార్యదర్శి వీపీ రంగారావు, కోశాధికారులుగా కేజేడీ రిచర్డ్, కేవీ.శేషయ్య, ఉపాధ్యక్షులుగా పి.సత్యప్రసాద్, పి.మాధవరావు, ఎస్.ఏసుపాదం, గౌరవ అధ్యక్షులుగా పి.పిచ్చయ్య, ఆర్.సాంబయ్య, పి.అవనయ్య, గౌరవ సలహాదారులుగా ఏఆర్‌బీ మూర్తి, ఎస్.జానీ సుధాకర్, కె.కరుణాకర్, డి.కోటేశ్వరరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఏయూఎం దిలీప్, మహిళా ప్రతినిధులుగా కె.శారదాదేవి, తిరుపతమ్మ, ఎం.లక్ష్మీ సరోజిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

నగదు అందిస్తున్న శ్రీనివాసరావు

కైకలూరు, న్యూస్‌టుడే: మండలంలోని ఆచవరంలో గత నెల బుర్ల రామస్వామి పూరిళ్లు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఇళ్లు పూర్తిగా కాలిపోవడంతో రామస్వామి అతని కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బూరుబోయిన శ్రీనివాసరావు శనివారం పలువురు గ్రామస్థులతో కలిసి రామస్వామి కుటుంబాన్ని పరామర్శించి నగదు సాయం చేశారు. నూతన నివాసం నిర్మించుకునే తరుణంలో నివాసానికి అవసరమైన విద్యుత్తు సామగ్రి అందిస్తానని శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో గ్రామ మాజీ సర్పంచి మాడపాటి చింతయ్య, బి.పాండురంగారావు, పోతురాజు, వడ్డికాసులు తదితరులు పాల్గొన్నారు.

నూజివీడు బాలోత్సవ్-2ను విజయవంతం చేయాలి

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: నూజివీడు బాలోత్సవ్-2ను విజయవంతం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షులు డా.వి.రాఘవరావు తెలిపారు. ఎన్జీవో హోంలో పిల్లల పండగకు సంబంధించిన పోస్టర్ల ఆవిష్కరణ జరిగింది. ప్రధాన కార్యదర్శి బీఎల్ కోటేశ్వరి, సమన్వయకర్త హనుమాన్లు, ఎంఈవో సుబ్బారావు మాట్లాడుతూ డిసెంబరు 21న సెయింట్ థామస్ పాఠశాలలో ఈ ఉత్సవం జరుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు, సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

పోస్టర్ ఆవిష్కరిస్తున్న కమిటీ సభ్యులు

భుజాన ప్రమాదపు నిచ్చెన

చాట్రాయి, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తూ.. ఆపై భుజాన బారైన నిచ్చెన మోస్తూ వెళ్తున్న దృశ్యం నూజివీడు-విస్సన్నపేట రహదారిలో శనివారం కనిపించింది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే ఈ రోడ్డులో ఇలా ప్రాణాలను పణంగా పెట్టి వెళ్తున్నారు. బరువైన నిచ్చెన ఏ మాత్రం అటూ ఇటూ కదిలినా ఎదురుగా వచ్చే వారు సైతం ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. బతుకు బాటలో ఇలా వెళ్లక తప్పదంటున్నా. . వారికేమైనా జరిగితే కుటుంబాలు వీధిన పడతాయనే సంగతి మరచి 'పోయేలా' వెళ్తున్నారు.

కంప్యూటర్, ల్యాప్‌టాప్ దొంగలకు జైలు, జరిమానా

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ముసునూరు మండలంలోని వేల్పుచర్ల ఉన్నత పాఠశాలలో 2018 సంవత్సరం జనవరి 8న తాళాలు పగలు కొట్టి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ తదితరాలు దొంగిలించారు. దీనిపైన ప్రధానోపాధ్యాయుడు లింగాల వీరవెంకట సత్య నాగేంద్రరావు ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్ఐ కేవీ వీజీవీ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. విచారణలో షేక్ మహబూబ్ మియా, మేకా సాయిరామ్‌లు దొంగతనం చేసినట్లు గుర్తించారు. వీరి నుంచి ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏపీపీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. నిందితులకు 8 నెలల సాధారణ జైలు, రూ.వెయ్యి జరిమానా విధించారని ఎస్.ఐ. చిరంజీవి తెలిపారు.

ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధురాలికి గాయాలు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనాన్ని నిర్లక్ష్యంగా నడుపుతూ నడిచి వెళ్తున్న వృద్ధురాలిని ఢీ కొట్టిన సంఘటన శనివారం నూజివీడులోని రాజీవ్ సర్కిల్ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో జొన్నపూడి తిరుపతమ్మ అనే వృద్ధురాలి కుడి చెయ్యి విరిగిపోయింది. స్థానికులు, కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి కట్టు వేయించారు. ద్విచక్ర వాహనదారుడిపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు.

చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఫిర్యాదు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: మద్యం తాగి వచ్చిన భర్త తనను, తన తల్లిని చంపేస్తానని బెదిరిస్తున్నాడని.. తమకు రక్షణ కల్పించాలని వివాహిత ముసునూరు పోలీసులను ఆశ్రయించారు. శనివారం ముసునూరు ఎస్ఐ ఎస్.చిరంజీవి ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ముసునూరు మండలంలోని కాట్రేనిపాడు శివారు రాజీవ్ నగర్‌కు చెందిన పత్తిపాటి ఐశ్వర్య, ఆమె తల్లి చాట్ల సరోజిని నూజివీడులో పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొద్ది రోజులుగా సరోజిని ఆరోగ్యం బాగు లేకపోవడంతో కుమార్తె ఐశ్వర్య.. అల్లుడు షారోనురాజుతో కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నారన్నారు. గత నెల 25న ఆటో ఫైనాన్స్ చెల్లించాలనే ఉద్దేశంతో షారోను రాజు ఏలూరు వెళ్లి మద్యం తాగి అత్తకు ఫోన్ చేసి ఇష్టానుసారం దుర్భాషలాడారు. ఇంటికి వచ్చిన తరువాత తమను చంపుతానంటూ బెదిరించడంతో ఐశ్వర్య, సరోజిని ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. తెలిపారు.

మహారాజశ్రీ అవనిగడ్డ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో

IP No: 10/2025

Between

Chakka Murali Mohan Rao (చెక్క మురళీమోహన్‌రావు) - పిటిషనర్/ డెటార్

సనకా నాగ రామాంజనేయులు & 46 ఇతరులు - రెస్పాండెంట్స్ / రెస్పాండెంట్

1. సనకా నాగ రామాంజనేయులు, S/o కుటుంబరావు, 45 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
2. సనకా రామరత్నం, W/o కుటుంబరావు, 65 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
3. సనకా నాగ రాజకుమారి, W/o నాగరామాంజనేయులు, 40 సం. D.No. 3-89, R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
4. Polavarapu Sudhakar, S/o రామయ్య, 70 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
5. బయ్యగు పాండురంగారావు, S/o వెంకటరామయ్య, 70 సం. పమిడిముక్కల - పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
6. [illegible], S/o [illegible], 60 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
7. [illegible], S/o శ్రీసత్యనారాయణ, 42 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
8. [illegible], S/o [illegible], 70 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
9. మానేపల్లి రవీంద్ర, S/o [illegible], 45 సం. [illegible], కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
10. దేవినేని రత్నభూషణం, 35 సం. [illegible], కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
11. కోడూరు కృష్ణమోహన్, S/o విజయసారథి, 55 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
12. చెక్కి హనుమంతరావు, S/o నాంచారయ్య, 60 సం. మొఘల్‌రాజపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
13. కోట భానుప్రకాశ్, S/o సాంబశివరావు, 58 సం. భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
14. Ch.[illegible], S/o [illegible], 50 సం. [illegible], గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్.
15. కొలంపాయి చంద్రశేఖర్, S/o నారాయణరావు, 40 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
16. కోట శ్రీనివాస్, S/o సాంబశివరావు, 50 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
17. గూడూరు గోపాలరావు, S/o సీతారామయ్య, 60 సం. R/o వణుకూరు, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
18. నగబూరు వెంకటేశ్వరరావు, S/o మాధవరావు, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
19. Ch.మహేష్, S/o తెలీదు, 50 సం. R/o [illegible], హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
20. తాతికొండ ఆసిన్, S/o వెంకటేష్, 42 సం. R/o [illegible], [illegible] అపార్ట్‌మెంట్స్, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
21. పాలినేని వేణు, S/o తెలీదు, 50 సం. R/o మీనాక్షి, [illegible], గచ్చిబౌలి, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
22. లక్ష్మీనారాయణ, S/o తెలీదు, 55 సం. R/o వాసవి జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, ఎనికేపాడు, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
23. మృత్యుంజయరావు, S/o తెలీదు, 60 సం. R/o అన్నపూర్ణ రైస్ జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
24. [illegible]
25. [illegible]
26. [illegible] R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, సత్తెనపల్లి.
27. [illegible] పొన్నూరు - గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, పొన్నూరు.
28. శ్రీరామచంద్ర రైస్‌మిల్, R/o Nidubrolu, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, గుంటూరు.
29. [illegible]
30. [illegible]
31. కాట్రూరు సత్యన్నారాయణ, S/o తెలీదు, 70 సం. R/o పోరంకి, పెనమలూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
32. ఆదిత్య బిర్లా ఫైనాన్స్, R/o విజయవాడ, NTR District, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
33. గుడివాక గోపాలకృష్ణ, S/o నాగయ్య, 60 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
34. గుడివాక బాల రమ్య, D/o గోపాలకృష్ణ, 24 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
35. [illegible]
36. [illegible]
37. నడేపల్లి ప్రభాకరరావు, S/o కృష్ణారావు, 60 సం. R/o చిన్నంపేట విలేజ్, చాట్రాయి మండలం, NTR జిల్లా. జ్యూరిస్ డిక్షన్, జూనియర్ డివిజన్, చాట్రాయి.
38. [illegible]
39. కర్లపూడి బాలాజీ, S/o వెంకటరత్నం, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
40. ముసునూరు పరలక్ష్మి, W/o సత్యనారాయణ, 40 సం. R/o D.No. 4-12, ఓల్డ్ పోస్టాఫీసు, పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
41. ముసునూరు సత్యనారాయణ, S/o దశమంతరావు, 45 సం. Same above జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
42. తోటకూర నాగేశ్వరరావు, S/o పూర్ణచంద్రరావు, 60 సం. D.No. 3-109, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
43. తోటకూర సాంబశివరావు, S/o పూర్ణచంద్రరావు, 62 సం. D.No. 4-116, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
44. యలమంచిలి పద్మజ, W/o వెంకటరత్నం, 60 సం. R/o D.No. 33-41/17 HIG, మాధవేంద్ర కాలని, విశాఖపట్నం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VSP.
45. పొలిశెట్టి కోటేశ్వరమ్మ, W/o మురహరిరావు, 54 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
46. పొలిశెట్టి కోటేశ్వరరావు, S/o మురహరిరావు, 35 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
47. పొలిశెట్టి రాజ్యలక్ష్మి, D/o మురహరిరావు, 40 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.

పై నెంబరు పిటిషనర్ ఇన్‌సాల్వెన్సీగా డిక్లేర్ చేయమని కోరుతూ పై కోర్టులో ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసుకున్నందున సదరు పిటిషన్‌పై అభ్యంతరములు తెలుసుకొనుటకు ది 20-11-2025వ తేది పై వాయిదాకు వాయిదా ఉన్నందున పై నెంబరు IP పిటిషన్‌లోని రెస్పాండెంట్స్ గాని మరి ఎవరికైనా ఏదేని అభ్యంతరములు ఉన్నయెడల 20-11-2025వ తేది ఉదయం 10.30 గంటలకు పై కోర్టులో స్వయంగా గాని మీ వకీలు ద్వారా గాని హాజరు అయి అభ్యంతరములు తెలుపుకోవలెను. లేనియెడల ఏకపక్షంగా తీర్మానించబడును.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల మేరకు ప్రచురించడమైనది)

ఇట్లు, బడే వేంకట శేషగిరిరావు, M.A., LL.B., బందే రఘుకుమార్, B.A., LL.B. అడ్వకేట్స్, అవనిగడ్డ- 521 121, ఫోన్: 89784 49761

(c) eenadu

మేం ఆడితే.. లోకమే ఆడదా..

జోరు.. హుషారు

నృత్యం.. అభినయం

సంప్రదాయ నృత్యాలు.. పాశ్చాత్య స్టెప్పులు.. పాటలు.. ఆటలతో వైద్య విద్యార్థులు సందడి చేశారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో 'ఫ్రెషర్స్ డే'ను 'ఆరోహ-25' వేడుకలు శనివారం ఆర్ఎంసీ ఆడిటోరియంలో ఉత్సాహంగా సాగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డా. జి. రఘునందన్ హాజరై మాట్లాడుతూ 'స్మార్ట్ డాక్టర్‌గా కాదు.. మంచి వైద్యుడిగా గుర్తింపు పొందాలి.. అప్పుడే వైద్య వృత్తికి సాకారం చేకూరుతుంది' అని పేర్కొన్నారు. ఆర్ఎంసీ కళాశాలకు రాష్ట్రంలోనే ఘనమైన చరిత్ర ఉందని, దానిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. పూర్వ డీఎంఈ డా. డీఎస్‌వీఎల్ నరసింహం, కళాశాల ప్రిన్సిపల్ డా.ఎ.విష్ణువర్ధన్, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డా.పి.శ్రీనివాసన్, వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎంవీ విజయశేఖర్, డా. డీపీవీఎస్ శశి, పలు విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. క్రీడలు, విద్య, ఇతర అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. – న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్

జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభిస్తున్న డీఎంఈ రఘునందన్, చిత్రంలో ప్రిన్సిపల్ విష్ణువర్ధన్, డీఎస్‌వీఎల్ నరసింహం, విజయశేఖర్, శశి

జనవరి.. లాహిరి లాహిరి

కోనసీమలో పడవ పోటీలకు ఏర్పాట్లు

గత ఏడాది పోటీల్లో డ్రాగన్ పడవ

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: నోరూరించే పూతరేకులు, ఎగిసిపడే లొల్లలాకుల జలపాతాలు, గలగల పారే పంట కాలువలు, కొబ్బరి చెట్లు పచ్చని చేల సోయగాల మధ్య సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటనున్నాయి. దీనికి ఆత్రేయపురం వేదిక కానుంది. ఈత, ముగ్గులు, పతంగులు తదితర పోటీలతో పాటు పడవ పోటీలకూ రంగం సిద్ధం చేస్తున్నారు. పూర్వపు గోదావరి జిల్లాలతో పాటు అనంతపురం, విశాఖపట్టణం, కృష్ణా తదితర జిల్లాలకు చెందిన జట్లు తలపడనున్నాయి. దీనికి లొల్లలాకులు, ఆత్రేయపురం, ఉచ్చిలి గ్రామాల మధ్య ప్రధాన కాలువ చెంతన ఏర్పాటు చేస్తున్నారు. గత సంవత్సరం కంటే మరింత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. పోటీలు విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. లొల్లలాకులు, ఆత్రేయపురం, బ్యారేజీ, పిచ్చుకలంక పరిసరాలను పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

సైబరాసురులకు వేద్దాం ముకుతాడు

- కేంద్రాన్ని మెప్పించిన జేఎన్టీయూకే పరిశోధన
- ఏఐ ప్రాజెక్టు తయారీకి నిధుల మంజూరు

ఈనాడు, కాకినాడ

దేశంలో ఏటా రూ.వేల కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. కట్టడి చేయడం పోలీసు వ్యవస్థకు సవాల్‌గా మారుతోంది. ఫిర్యాదు ఆలస్యమైనా, సకాలంలో స్పందించేవారు లేకున్నా పోయిన సొమ్ము రికవరీ కష్టమే. దీనికి పరిష్కారంగా కాకినాడ జేఎన్టీయూ కంప్యూటర్ సైన్స్ ఆచార్యులు కృత్రిమ మేధతో (ఏఐ) ఆటోమేటిక్‌గా స్పందించే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టు కోసం ఓ పరిశోధన పత్రాన్ని పంపించగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ సంతృప్తి వ్యక్తంచేసింది. పూర్తిస్థాయిలో రూపకల్పన చేయడానికి జేఎన్టీయూ(కే)కి రూ.2.81 కోట్లు మంజూరు చేసింది. ఈ కృత్రిమ మేధ ఆధారిత ప్రాజెక్టును రెండేళ్లలో తయారుచేయనున్నారు.

జేఎన్టీయూకేలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్

ఏమిటీ ప్రాజెక్టు ఉద్దేశం

సైబర్ ముప్పును ముందే గుర్తిస్తుంది	ఈ నేరాల నివారణలో ఆటోమేషన్	దేశీయ డిజిటల్ భద్రతా వ్యవస్థల బలోపేతం

దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కంప్యూటర్ రెస్పాన్స్ టీం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. డిజిటల్ ఇండియా ద్వారా సైబర్ నేరాల నియంత్రణకు ప్రాజెక్టులను ఇది ఆహ్వానించింది. ఉన్నత విద్య, పరిశోధన సంస్థల నుంచి 2,400 ప్రాజెక్టులు వచ్చాయి. వాటిలో 13 ఎంపిక చేయగా అందులో జేఎన్టీయూ కాకినాడ నుంచి 'ఏఐ డ్రివెన్ సొల్యూషన్స్ ఫర్ ఆటోమేషన్ ఆఫ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ రెమిడియేషన్' పేరుతో పంపిన ప్రాజెక్టు ఒకటి. మిగతావన్నీ ఐఐటీ, సీడాక్ వంటి సంస్థలకు చెందినవి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో జేఎన్టీయూకే ఒక్కటే ఎంపికైంది.

2,400 ప్రాజెక్టులతో పోటీపడి..

ప్రత్యేక కమిటీ

ప్రాజెక్టుకు జేఎన్టీయూకే కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడు ఏఎస్ఎన్ చక్రవర్తి ప్రధాన పరిశోధకుడిగా, డా.టి.శివరామ కృష్ణ సహ పరిశోధకుడిగా వ్యవహరిస్తారు. మరో ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులు, అయిదుగురు సాఫ్ట్‌వేర్ నిపుణులు ఉంటారు.

● ఇలాంటి ప్రాజెక్టులు జేఎన్టీయూకేకు రావడం వల్ల విద్యార్థులు పరిశోధన వైపు దృష్టిసారించడానికి అవకాశం ఉంటుంది

-సీఎస్ఆర్‌కే ప్రసాద్, ఉపకులపతి

10న స్వామిత్వ గ్రామ సభలు

కాకినాడ నగరం: అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 10న స్వామిత్వ ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్, గ్రామ సర్వేయర్, వీఆర్వో, డిజిటల్ అసిస్టెంట్లు హాజరుకావాలని సూచించారు. గ్రామసభల సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని, నిర్దేశించిన అంశాల ప్రగతిపై చర్చించి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు.

విలేకరులు / సబ్ ఎడిటర్ యాడ్ డిజైనర్ కావలెను
కాకినాడ కేంద్రంగా అతి త్వరలో వెలువడనున్న "కోకనాడ న్యూస్ ఎక్స్‌ప్రెస్" స్థానిక దినపత్రికలో పనిచేయుటకు
విలేకరులు, సబ్ ఎడిటర్, డి.టి.పి. ఆపరేటర్, యాడ్ డిజైనర్, రిసెప్షనిస్ట్ (కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి), ఆఫీస్ బాయ్ కావలెను
అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
ఆసక్తి కలిగిన వారు బయోడేటాతో ది.12-11-2025 బుధవారం ఉ॥ 10 గంటల నుండి మ॥ 1 గంట లోపు నేరుగా ఈ క్రింది అడ్రస్‌లో సంప్రదించవలెను.
విలేకరులు కావలసిన కేంద్రాలు:
○ కాకినాడ సిటీ ○ కాకినాడ రూరల్ ○ పిఠాపురం
○ పెద్దాపురం ○ ప్రత్తిపాడు ○ జగ్గంపేట
○ తుని ○ రామచంద్రపురం ○ అనపర్తి
కోకనాడ న్యూస్ ఎక్స్‌ప్రెస్
డోర్ నెం.10-5-33, శ్రీరస్తు కన్వెన్షన్ ప్రక్కన, రామారావుపేట సూపర్ బజార్ వద్ద, నాగేశ్వరరావు వీధి, కాకినాడ.
Cont: 94949 11888, 90322 69999

సైన్సు చదివాం.. ఇక్కడ చూద్దాం..

ఆదివారం ప్రత్యేకం

ఆకట్టుకుంటున్న సైన్స్‌సెంటర్

● నదులు, చెరువుల నుంచి నీరు ఆవిరై మేఘాల్లోకి చేరి తిరిగి వర్షం రూపంలో భూమికి చేరుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందనేది దృశ్యరూపంలో చూస్తూ.. ఆ శబ్దాలు వింటే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. ఇది 'వాటర్‌సైకిల్' ద్వారా మనం తెలుసుకోవచ్చు.

● వేర్వేరు ఎత్తుల్లో బంతులను కట్టినప్పుడు పాము ఆకారంలో ఎందుకు కదులుతాయి.. వాటి ఫ్రీక్వెన్సీ(పౌనఃపున్యం) ఎలా ఉంటుందో.. తెలుపుతుంది.

● ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉండే ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు.. సముద్రాలు ఎక్కడ ప్రమాద సంకేతంగా ఉన్నాయి.. ఆయా దేశాల్లో వాతావరణ పరిస్థితులు.. అన్నీ ఒక్కచోటే చూపుతుంది... 'క్లైమేట్ ఛేంజ్'...

సైన్సు పాఠంలో చదువుకున్న ఎన్నో అంశాలకు వేదికగా నిలిచి అబ్బురపరుస్తోంది రాజమహేంద్రవరం శివారు బొమ్మూరులోని సైన్స్ సెంటర్. పిల్లలే కాకుండా పెద్దలూ ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం.. ఓ సారి చూసొద్దాం రండి.

సైన్సు సెంటర్‌లో ప్రయోగాలు చూస్తున్న విద్యార్థులు

ఎక్కడ: రాజమహేంద్రవరం శివారు బొమ్మూరు

ఏమిటి: సైన్స్ సెంటర్

ఏం ఉన్నాయి: గ్రీన్ పార్క్‌లో జీవ, శాస్త్ర సాంకేతిక అంశాలు వివరిస్తూ ఏర్పాటు చేసిన 18 అంశాలు..

సందర్శన వేళలు: ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు

నిర్వహణ: ఆంధ్రప్రదేశ్ సేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్సెస్ (ఏపీసీఓఎస్‌టీ)

రుసుం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.25, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు రూ.40, పెద్దలకు రూ.50

విస్తీర్ణం: 5 ఎకరాలు

వ్యయం: రూ.15 కోట్లు

● పిల్లలు ఆడుకునేందుకు ఆవరణలో పార్కు, చిన్న మొక్కలు, మామిడి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

● విజ్ఞాన కేంద్రంలో రెండు అంతస్తుల్లో ఉన్న సైన్సు ప్రక్రియలు మొత్తం చూడటానికి కనీసం రెండు గంటల సమయం పడుతుంది.

సెలవు: ప్రతి సోమవారం

బృందంగా రావాలంటే: ఏదైనా పాఠశాల నుంచి విద్యార్థులు సందర్శించాలంటే ముందుగా సైన్సు సెంటర్‌లో అధికారుల అనుమతి తీసుకోవాలి. ఎంత మంది వస్తున్నారు, వారి పేర్లు లిస్టు రూపంలో ఇవ్వాలి. వాటితో పాటు యాజమాన్యం చరవాణి సంఖ్య ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాచ్‌ల వారీగా వరుస క్రమంలో విద్యార్థులను పంపిస్తారు.

ఇలా చేరుకోవాలి...

బొమ్మూరు సైన్సు సెంటర్ రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 5 కి.మీ., రైల్వే స్టేషన్ నుంచి సుమారు 3 కి.మీ. దూరంలో ఉంది. ప్రత్యేకంగా బస్సులు లేవు. ఆటో, క్యాబ్ బుకింగ్ ద్వారా రాజవోలు రోడ్డులోని ఈ కేంద్రానికి చేరుకోవచ్చు. బొమ్మూరు సెంటర్‌కు వస్తే ఆటోలు అందుబాటులో ఉంటాయి. –న్యూస్‌టుడే, బొమ్మూరు

తడిసిన, రంగుమారిన ధాన్యం కొంటాం: అచ్చెన్నాయుడు

రాయవరం, న్యూస్‌టుడే: మొంథా తుపాను ప్రభావంతో నేలవాలి నీటిలో మునిగిన, రంగు మారిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. కూర్మాపురంలో సహకార సంఘం శతాబ్ది భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 24 నుంచి 42 గంటల్లో నగదు జమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని కొందరు రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందిస్తూ ఈ విషయంపై కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, సి.రామకృష్ణ మాట్లాడారు.

APEX HOSPITALS
అధునాతనమైన రోబోటిక్ సర్జరీలు
హెర్నియా గాల్‌బ్లాడర్ గర్భాశయం బేరియాట్రిక్
ప్రయోజనాలు: తక్కువ నొప్పి | తక్కువ రక్తస్రావం | త్వరితంగా కోలుకోవడం
సంప్రదించండి
Dr. Nitin Rimmalapudi, M.S
Robotic & Advanced Laparoscopic Surgeon
ప్రకాష్ నగర్, రాజమండ్రి. 93922 92200

Padmasri IVF CENTER
పిల్లలు లేని దంపతులకు శుభవార్త
తల్లిదండ్రులు కావాలనే కల నిజం చేసుకోవాలి అనుకుంటున్నారా?
మెగా ఇన్ఫెర్టిలిటీ కన్సల్టేషన్ క్యాంప్
IVF ₹1.25* Lakhs నో హిడెన్ ఛార్జెస్
16 నవంబర్ 2025 ఉ॥ 9 గం॥ల నుండి మ॥ 3 వరకు అపాయింట్‌మెంట్ తప్పనిసరి
ఉచిత కన్సల్టెన్సీ మరియు స్కానింగ్
జర్మనీలో శిక్షణ పొందిన ప్రముఖ సంతాన సాఫల్య నిపుణురాలు
డా॥ పి. సుధా పద్మశ్రీ గారు
M.D. (Obst.& Gynaec)
Specialist in Gynaec Laparoscopy and Infertility Core Fertility Specialist.
పద్మశ్రీ ఐ.వి.ఎఫ్. సెంటర్
డో.నెం. 49-48-16/5, ఎన్.జి.జి.ఓ. కోలనీ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం-16.
ఫోన్: 0891-2734747, 9246634747
అపాయింట్‌మెంట్ కొరకు:
9246634747, 8790538761, 6305229695

చెట్టు.. ఇలా తెలుసుకో గుట్టు



కాకినాడ జేఎన్‌టీయూ ఆవరణ మొత్తం పెద్దపెద్ద చెట్లతో పచ్చదనంతో నిండి ఉంటుంది. చాలా మందికి ఆ చెట్ల పేరు, రకం తెలియవు. ఈ నేపథ్యంలో వాటికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేశారు. వీటిని మొబైల్‌లో స్కాన్ చేస్తే సంబంధిత చెట్టు వివరాలు, చెట్టు బెరడు, ఆకులు, దానిలో దాగున్న ఔషధగుణాలు, దాని శాస్త్రీయ నామం, చెట్టు వయసు తదితర వివరాలతో కూడిన సమాచారాన్ని వెంటనే ప్రత్యక్షమవుతుంది. పర్యావరణ పరిరక్షణతోపాటు, చెట్లతో మానవ మనుగడకు కలిగే ప్రయోజనాలు విద్యార్థులకు తెలియజేయడమే దీని ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. - న్యూస్‌టుడే, గాంధీనగర్

సిఫార్సులు.. దళారుల దందా

గదులు దొరక్క సామాన్య భక్తుల అగచాట్లు

న్యూస్‌టుడే, అన్నవరం

అన్నవరం దేవస్థానంలో వసతి గదులకు సిఫార్సుల సతాయింపు ఎక్కువైంది. కార్తిక మాసంతోపాటు వివాహ ముహూర్తాలు ఉండటంతో గదులకు డిమాండ్ అధికంగా ఉంది. ప్రముఖులు, ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి సిఫార్సులు లేఖలు అధికంగా వస్తుండటంతో గదులు సర్దుబాటు చేయలేక ఆ విభాగ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దళారుల దందా కూడా తోడవుతుండటంతో సామాన్య భక్తులు వసతి దొరక్క అగచాట్లు పడుతున్నారు. శనివారం రాత్రి కొండపై అధిక సంఖ్యలో వివాహాలు ఉండటంతో గదులు కేటాయించాలని సిఫార్సు లేఖలు, వాట్సాప్ మెసేజ్‌లు రాగా సుమారు 200 గదులు కేటాయించాల్సిన పరిస్థితి ఉందని సమాచారం. రత్న, సత్యగిరులపై సుమారు 450 గదులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 30 శాతం (సుమారు 135) గదులు ముందస్తు బుకింగ్ చేశారు. మరికొన్ని ఆన్‌లైన్ ద్వారా కేటాయించారు. మిగిలిన వాటిని సిఫార్సు చేసిన వారికి కేటాయిస్తే సామాన్య భక్తుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. సెలవు రోజు, వివాహాల కారణంగా ఆదివారం రద్దీ అధికంగా ఉండే అవకాశముంది.

అన్నవరం ఆలయంలో భక్తుల రద్దీ

ఆదేశాలకే పరిమితం..

కార్తికంలో వ్రతాలు, దర్శనాలు, గదులకు సిఫారసు లేఖలను 5 రోజుల ముందుగా దేవస్థానానికి పంపాలి. వాట్సాప్, ఫోన్ ద్వారా వచ్చే మెసేజ్‌లకు గదులు కేటాయించడం లేదని అధికారులు చెప్పడం తప్ప పటిష్ఠంగా అమలు చేయలేకపోతున్నారు. కొన్నిగంటల ముందు వస్తున్న మెసేజ్‌లను కూడా సంబంధిత విభాగ అధికారులకు పంపిస్తున్నారు. కొందరైతే 5-10 గదులు కేటాయించాలని సిఫార్సు చేశారు. ఉన్నతాధికారులు పంపిన మెసేజ్‌లు, ప్రముఖుల సిఫార్సులపై భక్తులకు గదులు కేటాయించకపోతే తమకు ఎటువంటి ఇబ్బంది వస్తుందోనన్న ఆందోళనలో ఆ విభాగ అధికారులు ఉన్నారు. మెసేజ్‌ల ద్వారా వచ్చిన సిఫార్సులు సరైనవా కావా అన్నది నిర్ధారించుకోకుండానే గదులను కేటాయిస్తున్నారని సమాచారం.

వాడపల్లి కిటకిట

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి దివ్య క్షేత్రం శనివారం భక్తజనంతో కిటకిటలాడింది. స్వామి నామస్మరణ చేస్తూ ఏడు ప్రదక్షిణలు చేశారు. సుమారు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా. వివిధ రుసుముల ద్వారా రూ.67.35 లక్షల ఆదాయం వచ్చింది. రాత్రి ధర్మపథం పేరిట నిర్వహించిన కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు అలరించాయి. - న్యూస్‌టుడే, వాడపల్లి(ఆత్రేయపురం)

WANTED
ప్రముఖ 2 వీలర్ ఫైనాన్స్ నందు తుని, పాయకరావుపేట, నర్సీపట్నం మరియు అడ్డరోడ్డు బ్రాంచిలలో బిజినెస్ మరియు కలెక్షన్ చేయుటకు ఎగ్జిక్యూటివ్స్ కావలెను
ఆకర్షణీయమైన జీతం + ఇన్సెంటివ్స్
విష్ణుసాయి ఫైనాన్స్ కార్పొరేషన్
లక్ష్మీ థియేటర్ దగ్గర, పాయకరావుపేట
85006 44978
88863 33600

ఉత్సాహంగా బౌద్ధ వారసత్వ ఉత్సవం

కోరుకొండ: కోరుకొండ మండలం కాపవరం పాండవుల మెట్ట బౌద్ధ మత ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. శనివారం ఇక్కడ భారతీయ బౌద్ధ వారసత్వ సాంస్కృతిక ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డా.బీఆర్ అంబేడ్కర్ మునిమనుమడు రాజరత్న అశోక అంబేడ్కర్ హాజరై బౌద్ధం మూలాలను వివరించారు. అంబేడ్కర్ ఆశయాలను ఆచరణలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

మృత్యు వాహనం

- సోమవరంలో కారు బీభత్సం..ముగ్గురి మృతితో విషాదం
- మిన్నంటిన క్షతగాత్రుల హాహాకారాలు

కిర్లంపూడి, జగ్గంపేట గ్రామీణం, గండేపల్లి, న్యూస్‌టుడే: బతుకుదెరువు కోసం కొందరు.. విద్యాలయాలకు ఇంకొందరు.. ఇంకా వివిధ పనులపై వెళ్లేవారితో ఆ ప్రాంతం సందడిగా ఉంది. ఇంతలో వేగంగా దూసుకొచ్చిన కారు మృత్యుశకటమైంది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ముగ్గురు మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు. జగ్గంపేటకు చెందిన తెదేపా నాయకుడు వేములకొండ జోగారావు విశాఖలో వివాహ కార్యక్రమం చూసుకొని కారు నడుపుతూ వస్తున్నారు. నిద్రమత్తులో సోమవరం వద్ద వాహనాలను ఢీకొట్టడంతో మోర్త కొండయ్య(30),కాకాడ రాజు (61) ఘటనాస్థలంలోనూ.. తీవ్రంగా గాయపడిన మోర్త ఆనందరావు (70) ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సోమవరానికి చెందిన బత్తిన భద్రం, ఇర్రిపాకకు చెందిన విద్యార్థినులు చైతన్య, ఆదిత్య ఫణిశ్రీ సరస్వతిలు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భద్రం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ప్రమాదానికి గురైన కారు

ఆ చిన్నారులకు దిక్కెవరు..

మోర్త కొండయ్య వ్యవసాయంతో పాటు తాపీమేస్త్రిల వద్ద సహాయకునిగా పనిచేస్తుంటారు. భార్య చిన్నారి, పిల్లలు ప్రవీణ్(6) అలేఖ్య(4), నక్షత్ర(3) ఉన్నారు. ఇక ఆధారం ఎవరంటూ వారు రోదిస్తున్నారు. మృతదేహాన్ని జెడ్.రాగంపేట ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు, బంధువులు చేరుకొని ఒక్కసారి చూడనివ్వండంటూ ప్రాధేయపడ్డారు. కారుతో ఢీ కొన్నవారు వచ్చేవరకు పోస్టుమార్టానికి ఒప్పుకోమన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఓదార్చి, ప్రభుత్వం తరపున రూ.25వేలు అందజేశారు.

మోర్త ఆనందరావు

మోర్త కొండయ్య

కాకాడ రాజు (పాతచిత్రాలు)

జీవితమంతా పోరాటమే..

ఏలేశ్వరానికి చెందిన కాకాడ రాజు తాపీమేస్త్రి. ఆయనకు భార్య అర్జమ్మ, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయిదుగురికి పెళ్లిళ్లు అయ్యాయి. చిన్నకుమారుడు ఏసుబాబుకు కావాల్సి ఉంది. ఓ ఇంటి నిర్మాణ పనులకు మరో ఇద్దరితో కలిసి భవన నిర్మాణ సామగ్రి తరలిస్తుండగా కారు ఢీకొని రాజు చనిపోయారు.

పెద్ద దిక్కును కోల్పోయి..

సోమవరం గ్రామానికి చెందిన మోర్త ఆనందరావు తాగునీటి డబ్బాలు, ఇంటినిర్మాణ సామగ్రి, ఇతర వస్తువులను తొట్టెరిక్షాలో చేరవేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఆయనకు భార్య రామయమ్మ, కుమారులు తాతారావు, రాఘవ ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోయి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ✦ ప్రమాద ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ధన్యజీవికి అశ్రునివాళి

జననం: 13-09-1942
మరణం: 30-10-2025
కీ॥శే॥ నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి (పెద్దరెడ్డి) గారు
కాకినాడ
ప్రముఖ పారిశ్రామికవేత్త, చిన్నా పెద్ద అనే తారతమ్య భేదం లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచి మనిషి, అజాత శత్రువు, దేవాలయాల అభివృద్ధికి, ధార్మిక సేవాసంస్థలకు అండగా నిలబడి తమ సొంత నిధులను సమకూర్చి తోడ్పాటునందించిన "వితరణశీలి", కళాభిమాన పోషకులు, "కళాప్రియ" బిరుదాంకితులు, సౌమ్యులు, మహనీయులు, మా రైస్ మిల్లు రంగం అభివృద్ధికి కృషిచేసి తమ విలువైన సలహాలు, సూచనలు అందించిన మా అసోసియేషన్ పూర్వపు అధ్యక్షులు, మా "నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి (పెద్దరెడ్డి)" గారి మరణానికి చింతిస్తూ... వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సంతాపం తెల్పుతూ...
కాకినాడ ఏరియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కాకినాడ
అధ్యక్షులు: వయిట్ల రుద్రయ్య చౌదరి మరియు రైస్ మిల్లర్స్
పెద్దకార్యం: ఈరోజు అనగా ది. 09-11-2025 ఆదివారం, ఆనంద్ థియేటర్ వెనుక, కిరణ్ కంటి ఆసుపత్రి ప్రక్కన, పేర్రాజుపేట, కాకినాడలో జరుగును.

(c) eenadu

EENADU eClassifieds

BUSINESS SERVICES

శ్రీసాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారం ఏ బ్యాంక్/ ప్రైవేట్ సంస్థల నుండి అయిన విడిపించి అరోజు మార్కెట్ రేటుకి కొనబడును. స్పాట్‌క్యాష్ ✆9493338823

రాజమండ్రిలో 15 సం||రాల నుండి దిగ్విజయంగా నడుస్తున్న స్కూల్‌కు స్వల్ప పెట్టుబడితో పార్టనర్ షిప్ ఇవ్వబడును. Contact Cell: 85200 71186.

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA
BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

FINANCIAL SERVICES

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ, ✆ 73862 01191.

ఆస్తి / వ్యాపారం / ఆచరణీయ ప్రాజెక్టులు/ NPA విడుదల/ అనారోగ్య యూనిట్లు & టేకోవర్ ROI 1 Cr. ఆపైన ఫ్లెక్సి రుణాలు పొందండి. షరతులు వర్తించే ముందు చెల్లింపులు లేవు. 8111076733.

అన్ని రకముల లోన్స్ చేయించబడును నో CIBIL ప్రైవేట్ ఫైనాన్స్ ఇప్పించబడును. బంగారం విడిపించుకొనుటకు డబ్బులు ఇప్పించబడును. 96663 99944

HEALTH & CARE

RHEUMATOLOGY

రుమటాలజిస్ట్
డా|| ఎ.రామకృష్ణంనాయుడు
MD, DM (Rheumatology, NIMS, HYD)
15-11-2025న (శనివారం) 11 Am to 5 PM వరకు
రాజమండ్రిలో ప్రైమ్ పాత్ ల్యాబ్స్, సిసిసి ఛానల్ ఎదురుగా, దానవాయిపేట వద్ద
ఫోన్: 94929 41177
మరియు
16-11-2025న (ఆదివారం) కాకినాడలో సేఫ్ హాస్పిటల్ నందు 10 AM to 5 PM వరకు అందుబాటులో ఉంటారు.
ఫోన్: 0884 2383366

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: Cell: 94907 94677/ 76608 86583.

FACTORY RENT / SALE

రాజమహేంద్రవరం, బొమ్మూరు నుండి కొండగుంటూరు వద్దగల ప్రీమియం ఫ్యాక్టరీ ఆఫీసుతో సహా అమ్మబడును.
- స్థలం విస్తీర్ణం: 1056 చ॥గ॥లు
- రుడా అనుమతి పొందిన ఫ్యాక్టరీ నిర్మిత స్థలం: 3,200 చ॥అడుగులు (పెంచుకునేందుకు అవకాశం) ఇద్దరు పనివార్ల విశ్రాంతి గదులతో.
- 24 అడుగుల ఎత్తు వరకు షెడ్డు నందు మెటీరియల్ ఉపయోగించుకునే అవకాశం.
- 150 అడుగుల లోతు బోరుబావి.
- విద్యుత్ సరఫరా: 3 ఫేజ్ కరెంటు ట్రాన్స్‌ఫార్మర్‌తో
- కార్యాలయం మరియు సదుపాయాలు 600 అ॥ల ఎయిర్ కండీషన్ ఆఫీసు, సమావేశ గది మరియు విశ్రాంతి గదులు
- జాతీయ రహదారికి 5 కి॥మీ॥

తక్షణం స్వాధీనం చేసుకొనువారు సంప్రదించండి:
+91 7396 994 509

PEOPLE CARE

OLD AGE HOME

పవిత్ర గోదావరి తీరంలో వృద్ధుల ప్రశాంత జీవనం కోసం అన్ని వర్గాల వారికి అందుబాటులో
శబరి వృద్ధాశ్రమం
ప్రారంభించబడింది.
విజయేశ్వరీ కాలనీ, ఫారెస్ట్ అకాడమి వెనుక, హౌసింగ్ బోర్డు ఎదురుగా, స్వతంత్ర వేబ్రిడ్జి లోపలికి, లాలాచెరువు, రాజమండ్రి, సెల్: 63053 28919

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్ల సేవకు, ఇంటి / వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారత దేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677.

REAL ESTATE

GENERAL

షాపింగ్ కాంప్లెక్స్ & హౌస్ అమ్మకమునకు కలవు
పెద్దాపురం మండలం, దివిలి మెయిన్ రోడ్ ప్రక్కన 455 చదరపు గజాలలో గల G+1 షాపింగ్ కాంప్లెక్స్ మరియు 3 BHK హౌస్ అమ్మబడును
98660 22884

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

FLAT FOR SALE

AMALAPURAM

3BHK East & West SV Residency, Near Red bridge RDO Office, NTR Marg, Amalapuram. ✆ 98495 30316.

KAKINADA CITY

రెడీటు ఆక్యుపై: KKD, మధురానగర్, గోకులం దగ్గరలో న్యూ 3 BHK లగ్జరీ ఫ్లాట్స్ 1430 Sft. (రెరా) 65L, లోన్ సౌకర్యం. ✆ 99890 95505, 86886 50420.

Kkd, APSP, 2nd గేట్ ఎదురుగా, బాలాజీనగర్‌లో 3BHK & 2BHK N&S ఫేసింగ్ ఫ్లాట్స్ కార్ పార్కింగ్, లిఫ్ట్ మొ|| సౌకర్యములతో అమ్మకం. ✆ 98482 66054

కాకినాడ, విద్యుత్నగర్ చేర్చి రాజేశ్వరినగర్‌లో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న2 బెడ్రూమ్ తూర్పు ఫేసింగ్ ఫ్లాట్స్ అమ్మకం. ✆ 81067 06066.

రెడీ టు ఆక్యుపై కాకినాడ, గాంధీనగర్, రెడ్‌క్రాస్‌స్ట్రీట్ 1800sft E&S ఫేసింగ్, సెమీ డీలక్స్ న్యూ ఫ్లాట్స్ అమ్మకం. ✆ 99890 32029, 96403 29999.

కాకినాడ భానుగుడి దగ్గర కొండయ్య పాలెంలో 3BHK ఇండివిడ్యువల్, రెడీ టు ఆక్యుపై గ్రౌండ్ & 1st ఫ్లోర్ 2 ఫ్లాట్స్, సెమీ కమర్షియల్ అమ్మకమునకు కలవు. ✆ 99899 41785

కాకినాడ, గంగరాజునగర్ రోడ్ నెం.6లో 3 BHK ఫ్లాట్స్ మరియు సిద్ధార్థనగర్ రోడ్ నెం.9లో 3 BHK ఫ్లాట్స్ అమ్మకం. (రెడీ టు ఆక్యుపై), ✆ 89853 22233, 93973 22233.

KAKINADA RURAL

కాకినాడ, నడకుదురు IOC పెట్రోల్ బంక్ దగ్గర, వరలక్ష్మి రెసిడెన్సీలో 2 BHK డీలక్స్ ఫ్లాట్స్ అన్నిసౌకర్యాలతో, అందుబాటు ధరల్లో, RERA అప్రూవ్డ్, రెడీ టు ఆక్యుపై. ✆ 77320 09999.

RAJAMAHENDRAVARAM CITY

2BHK, 1100 Sft, East Facing Flat For sale. Lift, Car Parking, Beside GSL Medical College, Close to Highway. Ph: 9441467091

RJY, దానవాయిపేట, కిపి హాస్పిటల్ వీధిలో కొత్తగా నిర్మిస్తున్న రాగ భాస్కర సౌధ డీలక్స్ Apt నందు 3 BHK E/F, W/F (1405 Sft) అమ్మకం. 92467 76650.

RJY, దానవాయిపేట, కిపి హాస్పిటల్ వీధిలో కొత్తగా నిర్మిస్తున్న లక్ష్మీ సౌధ డీలక్స్ అపార్ట్‌మెంట్ 3 BHK N/F (1534sft) అమ్మకం. ✆ 92467 76650.

3 BHK ఫర్నిష్డ్, 1240Sft ఫ్లాట్, 3rd ఫ్లోర్, కార్‌పార్కింగ్‌తో అమ్మకం. RJY మోరంపూడి జంక్షన్, భవ్య ట్రినిటి అపార్ట్‌మెంట్. ✆ 8639916991, 9154989444.

రాజమండ్రి, విద్యానగర్ మోర్ సూపర్‌మార్కెట్ వద్ద E/F 1st ఫ్లోర్ 3 B/R లిఫ్ట్, కార్ పార్కింగ్‌తో అమ్మకం. నో బ్రోకర్స్, ✆ 9581708659, 8333879455

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి హుకుంపేట, రైల్వేస్టేషన్ రోడ్, సావిత్రినగర్‌లో సువిద ఎన్‌క్లేవ్ నందు 2 BHK, E/F, 970 Sft. గల ఫ్లాట్ అమ్మబడును. నో బ్రోకర్స్, ✆ 87902 61100.

GENERAL

Prime Area Maddipalem, behind CMR, 2BHK 738 Sft, 47 Sq.yds, East facing, car parking100Sft, flat sale. 9849469641/ 9848133304

AVR Vihar, Flat 304, WF, 3rd Flr. Beside Harshavardhana School, Sambhunagar, RJY, Cont: 93470 77721, 81430 55661.

కాకినాడ అచ్చంపేట జంక్షన్ హంసవాహిని స్కూల్ దగ్గరలో నిర్మాణంలో అపార్ట్‌మెంట్ 1000 Sftలో 2 BHK Flatలు అమ్మకానికి కలవు. (ధర 32 లక్షలు) ✆ 99898 28100, 95054 07533.

కాకినాడ సైమ్‌ఏరియా JNTU బ్యాక్‌సైడ్ సిద్ధార్థనగర్-2 నందు నిర్మాణంలో గ్రూప్ హౌస్ నందు Flatలు అమ్మకానికి కలదు. (2500 Sft ఫ్లోర్‌కి 1 Flat మాత్రమే) ✆ 99898 28100, 95054 07533.

For sale Residential FLAT
SALE Flat Krishna Arcade. (1650 sft 15 years old) Behind Bible Place Church. AVA Road contact
88853 63991

HOUSE FOR SALE

AMALAPURAM

HIG-16, 313.33 చ॥గ॥ల విస్తీర్ణం, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ తూర్పు ఫేసింగ్ & ఎర్రవంతెన మెయిన్‌రోడ్ ఫేసింగ్ కలిగిన బిల్డింగ్ AP హౌసింగ్‌బోర్డు కాలనీ, అమలాపురం నందు అమ్మకమునకు కలదు. ✆ 99630 66783.

KAKINADA CITY

HOUSE FOR SALE
G+2 Building 25 Yrs. Old
237 Sq. Feet
II Town Over Bridge beside Suryaraopeta, Kakinada
Contact Details
P.Subrahmanyam
94403 34633
80748 46008

KAKINADA RURAL

కాకినాడ రామేశ్వరం టపాకాయల లే-అవుట్ నందు దక్షిణ ఫేసింగ్ 104 చ.గ.లో డూప్లెక్స్ హౌస్ అమ్మకానికి కలదు. Contact Cell: 98484 84843.

కాకినాడ, సర్పవరం జంక్షన్. FCI కాలనీ నందు 118 చ॥గ॥ల్లో 3 BHK New House అమ్మకమునకు కలదు. DTCP Layout. Cont: 73865 85359, 91773 11993.

PRATHIPADU

ఏలేశ్వరంలో 3 సెంట్లు స్థలంలో రెండు పోర్షన్ల ఇండివిడ్యువల్ బిల్డింగ్ అమ్మకంనకు కలదు. Cont: ✆ 97045 65759, 86393 97051.

RAJAMAHENDRAVARAM CITY

బొమ్మూరు నేతాజీనగర్‌లో పంచాయితీ లేఅవుట్‌లో 20 అడుగుల రోడ్డులో 671 చ॥గ॥ల స్థలం + బిల్డింగ్ N/S ఫేసింగ్ అమ్మకమునకు కలదు. Cont. Cell: 99510 33964.

రాజమండ్రిలో ఫుల్ కమర్షియల్ 500 గజాలలో బాలాజీపేట మెయిన్‌రోడ్డుకు చేర్చి రోడ్‌ఫేసింగ్ 90 అ॥లు లోతు 50 అ॥లు W/F పెద్దసైజు పోరం, స్ట్రాంగ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ మరియు ఖాళీస్థలంతో కలిపి అమ్మకం. 9885295590

రాజమండ్రి, JNరోడ్, సోనోవిజన్ ప్రక్కన 5 ఫ్లాట్స్‌గల సాయిశ్రీ నిలయం గ్రూప్‌హౌస్‌లో 2nd ఫ్లోర్ నార్త్,ఈస్ట్ 1000sft 2 BHK ఫ్లాట్ అమ్మకం. 9490168844

RJY, స్టేడియంరోడ్, కోటక్ మహేంద్ర బ్యాంక్ పక్కవీధిలో, ధనలక్ష్మి సైకిల్‌షాప్ పక్కసందులో E/F 62 చ॥గ॥ 3 పోర్షన్ల బిల్డింగ్ బ్యాంక్ లోన్ సౌకర్యంతో అమ్మకం. ✆ 98497 26896.

RAJAMAHENDRAVARAM RURAL

RJY, హుకుంపేట శివాలయం వీధిలో 380 చ॥గ॥ల్లో 3 BHK డూప్లెక్స్ విల్లా N/F అమ్మకమునకు కలవు. ✆ 98492 45886.

GENERAL

Independent House for Sale. 2BHK, N/F at Rajahmundry, HIG 114, Phase X, Housing Board, Lalacheruvu. Contact: ✆ 8985431566.

అమలాపురం హైస్కూల్ ప్రక్క వీధిలో 144గ॥ల ఇల్లు మరియు బ్యాంక్ రోడ్డు నారాయణపేట నందు 85గ॥ కమర్షియల్ స్థలం అమ్మకమునకు కలదు. 9396207106

రాజమండ్రి, ఆర్యాపురం, రెడ్డీలపేట రామాలయం దగ్గర 63 చ॥గ॥లో గల G-1 బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్‌తో అమ్మకమునకు కలదు. Contact Cell: 94901 48930.

RJY, కంబాలపేట, సన్‌స్టార్ హాస్పిటల్ వెనుక 55గ॥ E/F పైన ఒకటి, క్రింద ఒకటి రెండు పోర్షన్ల జాయింట్ ఇల్లు 40 లక్షలకే అమ్మకం. 73869 86727.

LAND FOR SALE

JAGGAMPETA

కాట్రావులపల్లె—తిమ్మాపురం 2.5 ఎకరాలు, లేఅవుట్/హౌస్ సైట్‌కి అనుకూలం మరియు పెద్దాపురం—జగ్గంపేట మెయిన్ రోడ్డుపై 1 ఎకరా గోడౌన్/ కమర్షియల్ ఉపయోగాలకు సరైన భూమి. ఫోన్: 96204 74470.

KAKINADA RURAL

1.15 ఎ|| కాకినాడ, కరప, వేములవాడలో రామచంద్రపురం హైవేకు, లేఅవుట్‌నకు, ఇళ్లకు అనుకుని గల పొలం అమ్మకం నో బ్రోకర్స్ ✆ 93999 34499.

GENERAL

రాజమండ్రి విద్యుత్ కాలనీలో దక్షిణ పడమర రోడ్డు ఫేసింగ్‌తో (S/W) 250 చదరపు గజాల స్థలం అమ్మబడును. ✆ 89775 39668.

450 ఎకరాల్లో ★ అవకాడో ★ పామ్‌ల్యాండ్‌లో 11సెంట్లు ★ 6 లక్షలకే ★ 5వ సంవత్సరం నుండి సంవత్సరానికి 2 లక్షలు ఆదాయం పొందండి ✆ 9133574455.

వినుకొండలో సెంటు 40వేలు, 55వేలు. 2 1/2సెంట్లు (133చ॥గ) లక్ష. 11సెంట్లు 38అవకాడ మొక్కలతో 6లక్షలు. క్లబ్ హౌస్ రిసార్ట్స్‌తో 90320 63116.

పొలం అమ్మబడును
7.44 ఎకరములు
బిల్లానందూరు గ్రామం కోటనందూరు మండలం (తుని దగ్గర) కాకినాడ జిల్లా ఈస్ట్ గోదావరి నందు అమ్మకానికి కలదు.
9866558846
9550783573

అన్నవరం దాటాక నేషనల్ హైవేకి కేవలం 3 Km లోపల కొబ్బరిచెట్లతో, మామిడిచెట్లతో ఎకరం 30 లక్షల చొప్పున కలదు. రిజిస్ట్రేషన్ చార్జీ ఎక్స్‌ట్రా. 5 ఎకరాలు తీసుకొన్న ప్రతి ఒక్కరికి అనకాపల్లి దగ్గరలో 1 ఎకరం ఉచితంగా ఇవ్వబడును. మీ దగ్గర ఏదైనా అమ్మవలసిన భూమి ఉంటే మేముకొంటాము. అలాగే ఎక్చేంజ్ ఆఫర్ కూడా కలదు. నేను ఆంధ్ర శబరిమలైలో ఉంటాను. కాబట్టి అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. వాట్సప్‌కాల్స్ మాత్రమే వస్తాయి. వాట్సప్ వాయిస్ మెస్సెజ్ పెట్టవచ్చు. పూర్తి వివరములకు ఆంధ్రాశబరిమలై చైర్మన్, కుసుమంచి శ్రీనివాసరావు ✆ 9550258507

తూర్పుగోదావరి జిల్లా లింగంపర్తిలో గల పైఆర్‌సి కాలువ ఆనుకుని 52 ఎకరాల వ్యవసాయ భూమి ఎకరం 35 లక్షలకు అమ్మకానికి కలదు. (నదిపాటి గోశాలకు 2 కి.మి. దూరం) ✆ 9390991555

PLOT FOR SALE

AMALAPURAM

అమలాపురం అర్బన్ డెవలప్‌మెంట్ వారిచే అప్రూవ్ అయిన లేఅవుట్‌లో కమర్షియల్ 6 సెంట్లు & 4 సెంట్లు ప్లాట్స్ నల్లవంతెనకు 5 కిలోమీటర్ల విలసలో తారు రోడ్‌కు చేర్చి అమ్మకమునకు కలదు. Contact Cell: 98498 09856.

KAKINADA CITY

321 sq.yds 40x70 W/F Commercial property for Hospitals, Shops, Offices. Pratap Nagar, Kkd for Sale. No Brokers 93999 34499.

600 Sq.y Sale in Janachaitanya Layout, Behind Subhaniketan School, Sarpavaram, Kkd. Asking Price 25K/Sq.y, Serious Buyers only Message Whatsapp: 97043 40414.

కాకినాడ, దేవాలయం వీధిలో అమృతా జ్యూయలరీ పక్కన, CMR జ్యూయలరీ మాల్ ఎదురుగా 330 చ॥గ॥ల ప్లాట్ 6 అడుగుల దారితో అమ్మకమునకు కలదు. సంప్ర: 99495 07969.

కాకినాడ, శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ దగ్గర S/F 200, E/F 360, తూరంగి కొవ్వూరు రోడ్ E/F 180, నడకుదురు పెట్రోల్ బంక్ Opp. వీధిలో DTCP W/F 205, E/F 245, N/F 245. ✆ 92466 93388.

KAKINADA RURAL

Shubham County Premium Layout 259 Sq.Yds West Facing Turangi Village, Price @ 26K Per Sq.Yd Singa Infra ✆ 9100951269.

కాకినాడ, ఇంద్రపాలెం మెయిన్ రోడ్‌ను చేర్చి 500 చ॥గ॥ ఉత్తర ఫేసింగ్ కమర్షియల్ స్థలం అమ్మకమునకు కలదు. Contact Cell: 98489 18545.

కాకినాడ-ADB రోడ్ నుండి పనసపాడు వెళ్ళే రోడ్‌లో S/E కార్నర్ 305 గజాల స్థలం అమ్మకంనకు కలదు. సంప్ర: 98660 15518, 96037 63999.

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి కోరుకొండ రోడ్ P&T కాలని పెట్రోల్‌బంక్ ప్రక్కవీధిలో 626 చ॥గ॥ స్థలం & లక్ష్మీవరపు పేటలో 3 BHK ఫ్లాట్ 1460 Sft అమ్మకము .Cont: 94942 33889

RJY లాలాచెరువు, హౌసింగ్‌బోర్డ్ కాలనీలో వినాయకుడి గుడి ఆటోస్టాండ్‌కి దగ్గరలో LIG-II 52 (25x40) 111 చ॥గ॥ల W/F స్థలం అమ్మకం. ✆83176 56220

RAJAMAHENDRAVARAM RURAL

రాజమండ్రి దివాన్‌చెరువు హైవేకి దగ్గరలో DBV.రాజు టౌన్‌షిప్‌లో ఈశాన్యం ఎంట్రన్స్ 20x7, E/W 40, S/N 53 = 250 గజాల స్థలం అమ్మకం. గజం: 18,000. ✆ 88974 05165.

TUNI

తుని, D-మార్ట్ ఎదురుగా 75 సెంట్లు స్థలము తుని డిగ్రీ కాలేజ్ దగ్గరలో 1ఎ.16 సెంట్ల స్థలము అమ్మబడును. ✆ 9848582586, 92474 69099.

GENERAL

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam. ✆ 9440239894, 9108685818.

స్థలం అమ్మకం
కోనసీమ జిల్లా, అల్లవరం (గ్రామం, దేవగుప్తం రోడ్డు, 3726.80 చ॥గ॥లు మరియు 5033.6 చ॥గ॥ల స్థలాలు వేలం ద్వారా అమ్మకం
98482 49289
91609 49910

రాజమహేంద్రవరం రూరల్ కాతేరు హైస్కూల్ దగ్గర 378 చ.గ॥ నార్త్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలము అమ్మకమునకు కలదు. కొనుగోలు వారు ఈ నెంబర్‌కు సంప్రదించ గలరు: 99635 53051.

తూ॥గో॥ జిల్లా, తాళ్ళపూడి మండలం, ప్రక్కిలంక గ్రామంలో మెయిన్‌రోడ్డుని ఆనుకొని 308 చ॥గ॥లు E/F స్థలం అమ్మకం. Cont: 97049 20412, 97019 41083.

స్థలము అమ్మబడును
రాజమండ్రి, జాంపేట, దానవాయిపేటరోడ్‌లో ఆనంద్ రీజెన్సీ హోటల్ పక్కన 2691.35 స్క్వేర్‌యార్డ్స్ స్థలము అమ్మకమునకు కలదు. కమర్షియల్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్, హాస్పిటల్స్, హోటల్స్‌కు అనువైన స్థలము అమ్మబడును.
సంప్రదించండి:
98494 89958
80084 61919

కాకినాడ, రాజారాంమోహన్‌నగర్ రోడ్ No.9లో న్యూ లైఫ్ పబ్లిక్ స్కూల్ దగ్గర N/F 200 చ॥గ॥లు ఖాళీ స్థలము అమ్మకమునకు కలదు. Contact ✆ 98484 47789.

ఆర్థిక రాజధాని వైజాగ్ గూగుల్ వంటి కంపెనీలకు, భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి దగ్గర VMRDA అప్రూవ్డ్ వెంచర్స్ 70% లోన్ స్థలములు కలవు. ✆ 8328077728, 7780541116.

రాజధాని అమరావతిలో ఇంటి స్థలాన్ని సొంతం చేసుకోండి. APCRDA అప్రూవ్డ్ 70% లోన్ 133గ|| నుండి ప్రారంభం. ✆ 8328077728, 7780541116

VJA హరివిల్లు క్వాలిటీ డెవలప్‌మెంట్స్ గల అప్రూవ్డ్ ప్లాట్స్ మచిలీపట్నం, గన్నవరం, అంబాపురం, పరిటాలలో ప్లాట్స్ కంపెనీసేల్ ✆ 95427 56666.

RJY, ఎయిర్‌పోర్ట్ రోడ్, గాడాల లారెల్ స్కూల్ వెనుక 110 చ॥గ॥ల W/F స్థలం అమ్మకమునకు కలదు. Contact Cell: 90597 47919.

RJY, GSL హాస్పిటల్, 205 గ|| ఈస్ట్ & అలమూరు మెయిన్‌రోడ్‌కు దగ్గరగా నార్త్ 97 గ|| డబ్బు అవసరం నిమిత్తం. ✆ 89777 70007.

రాజమండ్రి మున్సిపల్ కాలనీ 40 ఫీట్ రోడ్‌లో నార్త్ ఫేసింగ్ (40x60=266 గజాలు) స్థలం ఓల్డ్ బిల్డింగ్‌తో కలిపి అమ్మబడును. డైరెక్ట్ పార్టీస్ ఓన్లీ.. కాల్: 99853 52579

అల్లవరం మండలం, బోడసకుర్రు గ్రామంలో ఆయిలవారి వీధిలో రోడ్‌కి చేర్చి 18 సెంట్లు గొడౌన్స్, హౌస్‌సైట్స్‌కి అనువైన సైట్ అమ్మబడును. ✆ 9849168460.

RJY, CTRI, భాస్కరనగర్ LRS కట్టిన E/F 240 గ|| సాయికృష్ణ దగ్గర 68గ|| కమర్షియల్ స్థలం హౌసింగ్ బోర్డ్ వెనుక 154గ|| అమ్మకం. 9494178901, 9494988765

భోగాపురం ఎయిర్‌పోర్ట్కు దగ్గరలో 200 చ॥గ॥ మరియు తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ దగ్గరలో 300, 200 చ॥గ॥ స్థలములు రీసేల్‌కు కలవు. Contact: 98668 20859.

దివాన్‌చెరువు, కొంతమూరు హైవే 300గ|| S/W కార్నర్ సైట్ కోలమూరు రుడా లేఔట్‌లో 183గ|| వెస్ట్ సైట్, దివాన్‌చెరువు 102గ|| N/E కార్నర్ అమ్మకం7013887488

మాధవపట్నం 200గ|| North East (30x60) DTCP ప్లాట్ దొరగారి తోట దగ్గర గంగానాపల్లి, మాధవపట్నం ✆ 9177043339, 8885797506

133.33 Sq.Yds కేవలం 1,00,000/- మాత్రమే వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. Contact ఫోన్: 91334 45755.

LEASE/ RENT

GENERAL

కాకినాడ పనసపాడు లలితనగర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గరలో వెస్ట్ ఫేసింగ్ 700 చ॥గ॥ స్థలం అద్దెకు, లీజుకు ఇవ్వబడును ✆ 8919807835, 8185952087

WANTED

GENERAL

Wanted plot/house in 250- 400 SYds in Kakinada for resi/semi commercial. Mail to: reac521@gmail.com

TO LET

1 BHK, Bommuru Nr. Rajahmundry Collector Off., 24 hr Water, Car parking, New Vastu, Safety grills. Ready 3K PM, Employee family. ✆ 94408 19527.

3BHK, West Facing, 5th Floor, Per Floor Two Flats only. Balaji Apartments, Ashoknagar, Kakinada. Cont: 94412 07442, 95533 60600.

రాజమండ్రి, కలెక్టరేట్ దగ్గర, బొమ్మూరు, మురళీకొండ వాటర్ ట్యాంక్ వీధిలో 2 BHK ఇండివిడ్యువల్ W/F బిల్డింగ్ కార్ పార్కింగ్‌తో అద్దెకు ✆ 85008 09566.

రాజమండ్రి JNరోడ్ వాకర్స్‌రోడ్ 1st వీధి JMK రెసిడెన్సీలో అద్దెకు. 3BHK లగ్జరీ ఫ్లాట్, పూజగది, లిఫ్ట్, జనరేటర్ మున్సిపల్‌వాటర్ ✆ 93955 32032

కాకినాడ, భానుగుడి, శ్రీరామ్‌నగర్ పోస్టాఫీసు ప్రక్కన శ్రీ సూర్యా అపార్ట్‌మెంటు నందు 2nd ఫ్లోర్‌లో సింగిల్ బెడ్‌రూమ్ అద్దెకు కలదు. వెజిటేరియన్స్‌కి మాత్రమే. ✆ 86880 77994

COMMERCIAL

కాకినాడ-శ్రీనగర్ మెయిన్‌రోడ్డు సురేష్ చికెన్ ఎదురుగా సందులో కళ్యాణి అపార్ట్‌మెంట్ క్రింద 2 షాపులు అద్దెకు కలవు. ✆ 96402 04008, 94404 39535.

రాజమండ్రి, లలితానగర్, LB శాస్త్రిరోడ్‌లో 2 అంతస్తుల ఇండివిడ్యువల్ బిల్డింగ్, ఆఫీసులు, డెంటల్ హాస్పిటల్, ప్రీ స్కూల్, కోచింగ్ సెంటర్లకు అనువైనది విశాల పార్కింగ్‌తో అద్దెకు. ✆ 7382981111

700 Sft. కమర్షియల్‌గా అద్దెకు కలదు. # 46-11-26, గ్రౌండ్ ఫ్లోర్, కర్ణాటక బ్యాంక్ ప్రక్కవీధి, దానవాయిపేట, రాజమండ్రి. Contact: 98481 82727.

హాస్పిటల్/కమర్షియల్‌కు Rjy, దానవాయిపేట, మున్సిపల్ కమిషనర్ గారి బంగ్లా ప్రక్కన పకుళ చిల్డ్రన్స్ హాస్పిటల్ క్యాంపస్ II ఫ్లోర్ 3500 sft, Bed Liftతో అద్దెకు కలదు. సెల్: 98481 83919.

RJY, లాలాచెరువు, బారత్ పెట్రోల్ బంక్ ఎదుటవీధిలో ఇండివిడ్యువల్ హౌస్ గ్రౌండ్‌ఫ్లోర్, 1st ఫ్లోర్ 3.5BHK రెసిడెన్షియల్/ఆఫీస్‌లకు అద్దెకు. ✆ 7989643529

COMMERCIAL TO-LET
బ్యాంక్స్ ,ఆఫీస్ ,డెంటల్ హాస్పిటల్స్ కు అనుకూలంగా రాజమండ్రి దానవాయిపేట 1st ఫ్లోర్, సెల్లార్ పార్కింగ్ (లిఫ్ట్ సౌకర్యం) కలదు
✆ 83673 36739

కాకినాడ, విద్యుత్‌నగర్ వినాయకుని గుడి ఎదురుగా IVR Magnam నందు 1830x2=3660 Sft., 1st ఫ్లోర్ అద్దెకు కలదు. ఆఫీస్, ఎగ్జిక్యూటివ్స్ కొరకు, బ్యాంకులకు. Cont: I.సురేష్, 98495 32758

రాజమండ్రి, T.నగర్, మాటూరివారి వీధిలో బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర 2200sft గ్రౌండ్‌ఫ్లోర్ W/F కమర్షియల్ పర్పస్‌కు అద్దెకు ఇవ్వబడును. ✆ 9885469077

కాకినాడ, గైగోలుపాడు మెయిన్‌రోడ్‌లో అంజు ఐ హాస్పిటల్ దగ్గర E/F, ఫస్ట్ ఫ్లోర్ 1200 Sft., న్యూ కమర్షియల్ స్పేస్ ఆఫీస్ & షాపులకు అద్దెకు కలదు. Cont: 92902 85739.

రాజమండ్రికి 7Km దూరంలో పుణ్యక్షేత్రం నుండి సంపతనగరం వెళ్ళే రోడ్‌లో E/F (86x65) 5600 చ||అ|| ఇండస్ట్రియల్ షెడ్ అద్దెకు కలదు. ✆ 93944 08899.

అమలాపురం, B.V.R's ఎస్టేట్స్, ఎర్రవంతెన నుండి చల్లపల్లి రోడ్‌కి 500 మీటర్లు దగ్గరలో కమర్షియల్ ఖాళీస్థలములు, గొడౌన్స్, షాపులు రెడీ టు ఆక్యుపై కలవు. ✆ 98495 30316, 98491 35558.

కమర్షియల్ బిల్డింగ్ అద్దెకు ఇవ్వబడును

రాజమండ్రి, దానవాయిపేటలో రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ బిల్డింగ్ ఎదురుగా సురక్ష ఎమర్జెన్సీ హాస్పిటల్ ప్రక్కన సెల్లార్ + గ్రౌండ్ మరియు 3 అప్పర్ ఫ్లోర్స్, మొత్తం: 8,000 sft. ఇండివిడ్యువల్ కమర్షియల్ బిల్డింగ్ హాస్పిటల్స్/ కమర్షియల్‌కి అనువైనది అద్దెకు కలదు.
98481 92614
94418 95628

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

కాకినాడ నగరం: రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు, ఫ్యాప్టో ఛైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ కోరారు. కాకినాడ వచ్చిన ఆయన శనివారం పలు పాఠశాలలను సందర్శించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పురపాలక ఉపాధ్యాయులకు పట్టణ విద్యాశాఖాధికారి పోస్టులను మంజూరు చేయాలని, జీపీఎఫ్ సౌకర్యాన్ని అమలు చేయాలన్నారు. మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్‌కేర్ సెలవులకు సంబంధించి ఉత్తర్వులు విడుదల చేయాలని, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని కోరారు. దీనిపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్ చొరవ తీసుకోవాలని సూచించారు. సంఘ నాయకులు మోర్త శ్రీనివాస్, కాశీవిశ్వనాథ్, సుబ్బరాజు, పీవీ సత్యనారాయణరాజు, ఎన్ఎస్ఎస్ వెంకటేశ్వరరావు, మహేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వాహనాల చోరీ ముఠా అరెస్టు

రూ.60 లక్షల విలువైన వాహనాలు స్వాధీనం

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: వివిధ జిల్లాల్లో ఆటోలు, ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముఠాను కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. పిఠాపురం పట్టణ పోలీసులు ఓ చోరీ కేసులో ఈ నెల 7న విరవాడ సెంటర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు పలుచోట్ల వాహనాలు దొంగిలించినట్లు గుర్తించారు. కాకినాడ గ్రామీణం తూరంగికి చెందిన పాతనేరస్థుడు పెమ్మాడి ఆశీర్వాదం, పెందుర్తి లోవరాజు, గోలీలపేటకి చెందిన కొల్లి దుర్గాప్రసాద్, కరపకి చెందిన కాల కృష్ణార్జున్, కాకినాడ, జగన్నాథపురానికి చెందిన కనుమూరి గణేష్‌లను అరెస్టు చేశారు. మొదటి ముగ్గురు నిందితులు వాహనాలను దొంగిలించి, ఇంజిన్, ఛాసిస్ నంబర్లను మార్చి తక్కువ ధరలకు కృష్ణ, గణేష్‌లకు విక్రయిస్తే, వారు ఇతరులకు అమ్మకాలు సాగిస్తున్నారు. కాకినాడ జిల్లాతో పాటు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మొత్తం 40 వాహన చోరీ కేసుల్లో రూ.48 లక్షల విలువైన 18 ఆటోలు, రూ.12 లక్షలు విలువ గల 22 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రాత్రి వేళల్లో ఇంటి ముందు ఉంచిన హ్యాండిల్ లాక్ వేయని ఆటోలు, ద్విచక్రవాహనాలను మారు తాళాలతో తెరిచి ఎత్తుకెళ్లేవారని ఎస్పీ తెలిపారు. ఈ కేసులను ఛేదించడానికి కృషి చేసిన ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ఎస్బీ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, క్రైం సీఐ వి.కృష్ణ, పిఠాపురం సీఐ శ్రీనివాస్, క్రైం ఎస్సై వినయప్రతాప్, ఎస్సై మణికుమార్, సిబ్బందిని అభినందించారు.

చోరీ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తదితరులు

यूनियन बैंक ऑफ इंडिया యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అసెట్ రికవరీ బ్రాంచ్, డోర్ నెం.26-15-150, ఆంధ్రాబ్యాంక్ బిల్డింగ్, చెంగలరావుపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్: 0891-2537792/2537782, మొబైల్ నెంబర్: 9324517291, ఇ-మెయిల్ ఐడి: ubin0817295@unionbankofindia.bank

APPENDIX-IV-A [See Proviso to Rule 8 (6)]

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002లో రూలు 8 (6) ప్రొవిజన్‌తో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్సియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 ప్రకారం స్థిరాస్తుల ఇ-వేలం అమ్మకం ప్రకటన.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తనఖా పెట్టిన / ఛార్జ్ చేసిన, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్) అధీకృత అధికారిచే భౌతికంగా స్వాధీనం చేసుకున్న దిగువ తెలిపిన స్థిరాస్తులు దిగువ తెలిపిన ఋణగ్రహీత/సహ-ఋణగ్రహీత/తనఖాదారు/హామీదారుల నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రావల్సిన బకాయి దానిపై తదుపరి వడ్డీ మరియు ఛార్జీలు, వ్యయాలతో కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు "ఎక్కడ ఎలా ఉన్నదో అలాగే" "అక్కడ ఏమి ఉన్నదో అదే" మరియు "అక్కడ ఏది ఉన్నా" పద్ధతిలో తేది. 28.11.2025న విక్రయించబడుతుందని ముఖ్యంగా దిగువ వివరించిన ఋణగ్రహీత/సహ-ఋణగ్రహీత/తనఖాదారు/హామీదారులకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలంగా నోటీసు జారీచేస్తూ తెలియజేయడమైనది. సెక్యూర్డ్ ఆస్తుల రిజర్వు ధర మరియు జమచేయవలసిన ధరావత్తు దిగువ వివరించబడినవి.

ఇ-వేలం తేది & సమయం: 28.11.2025, మ॥ 12.00 గం.ల నుండి సా॥ 5.00 గం.ల వరకు
(అమ్మకం ముగిసేవరకు ప్రతి 10 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)

ఋణగ్రహీత: శ్రీ సత్య కృష్ణ కమ్యూనికేషన్స్, ప్రొప్రయిటర్: శ్రీ మెండ శివ ప్రసాద్, మెయిన్ రోడ్, MI షోరూమ్ మేడమీద, రత్న ప్యాలెస్ దగ్గర, రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్-533101. ప్రొప్రయిటర్: శ్రీ మెండ శివ ప్రసాద్, తండ్రి: స్వామి నాయుడు, హెరిటేజ్ అపార్ట్‌మెంట్, నాగమ్మ గుడి దగ్గర, నారాయణపురం, రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్-533105. హామీదారు మరియు తనఖాదారు: శ్రీమతి మెండ (లంకలపల్లి) మహేశ్వరి, భర్త: శివ ప్రసాద్, హెరిటేజ్ అపార్ట్‌మెంట్, నాగమ్మ గుడి దగ్గర, నారాయణపురం, రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్-533105. హామీదారు మరియు తనఖాదారు: శ్రీమతి మెండ (లంకలపల్లి) మహేశ్వరి, భర్త: శివ ప్రసాద్, డి నెం. 6-1-12, నల్ల గార్డెన్స్, అమలాపురం టౌన్, డాక్టర్ BR అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్-533201. హామీదారు మరియు తనఖాదారు: శ్రీమతి మెండ (లంకలపల్లి) మహేశ్వరి, భర్త: శివ ప్రసాద్, డి నెం.1-48, కామిని, నలాదివారి పాలెం, ముమ్మిడివరం, ముమ్మిడివరం మండలం, డా. BR అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్-533216.

బకాయి మొత్తం: తేది. 30.09.2025 నాటికి బకాయి రూ. 2,30,30,422.59 (అక్షరాల రెండు కోట్ల ముప్పై లక్షల ముప్పై వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయల యాభై తొమ్మిది పైసలు మాత్రమే) + తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర ఛార్జీలు.

అమ్మకానికి పెట్టిన సెక్యూర్డ్ స్థిరాస్తుల వివరములు

ఐటమ్ నెం.1: తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం టౌన్ & మున్సిపాలిటీ, నల్లా గార్డెన్స్ ఏరియా, సమీప డోర్ నెం.6-1-60, ఆర్.ఎస్.నెం. 755/2 నందు శ్రీమతి మెండ మహేశ్వరి అలియాస్ లంకలపల్లి మహేశ్వరి, భర్త: శివ ప్రసాద్ పేరున గల 484 చ॥గ॥ విస్తీర్ణంలోని రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్. (రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెం.2519/2010 తేది 12-05-2010). రిజిస్టర్డ్ సెటిల్‌మెంట్ డాక్యుమెంట్ నెం.2519/2010 ప్రకారం హద్దులు: తూర్పు: మెండ మహేశ్వరి గారికి చెందిన స్థలం, పడమర: అలియ సత్యనారాయణ గారి స్థలం, దక్షిణం: లంకపల్లి తాతయ్య నాయుడు గారి స్థలం, ఉత్తరం: నలాడి వెంకట భాగ్యలక్ష్మి గారి స్థలం. డిజిటల్ సర్వే రిపోర్ట్ తేది.23.09.25 ప్రకారం హద్దులు: తూర్పు: సర్వే నెం.775/2 క్రింద భూమి, పడమర: సర్వే నెం.775/1 లోని ఇతరుల భూమి, దక్షిణం: సర్వే నెం.775/2 లోని ఇతరుల భూమి, ఉత్తరం: సర్వే నెం.774 లోని ఇతరుల భూమి.

ఐటమ్ నెం.2: తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం టౌన్ & మున్సిపాలిటీ, నల్లా గార్డెన్స్ ఏరియా, సమీప డోర్ నెం.6-1-60, ఆర్.ఎస్. నెం. 755/2 నందు శ్రీమతి మెండ మహేశ్వరి, భర్త: శివ ప్రసాద్ పేరున గల 484.00 చ॥గ॥ విస్తీర్ణంలోని రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్. (రిజిస్టర్డ్ సెటిల్‌మెంట్ డాక్యుమెంట్ నెం.1484/2014 తేది.20-03-2014) (రిజిస్టర్డ్ సెటిల్‌మెంట్ డాక్యుమెంట్ నెం.1484/2014 ప్రకారం హద్దులు: తూర్పు: రోడ్డు, పడమర: మెండ మహేశ్వరి గారి స్థలం, దక్షిణం: లంకపల్లి తాతయ్య నాయుడు గారి స్థలం, ఉత్తరం: నలాడి వెంకట భాగ్యలక్ష్మి గారి స్థలం. డిజిటల్ సర్వే రిపోర్ట్ తేది.23.09.25 ప్రకారం హద్దులు: తూర్పు: ఇప్పటికే ఉన్న రోడ్డు, పడమర: సర్వే నెం.775/2 లోని ఇతరుల భూమి, దక్షిణం: సర్వే నెం.775/2 లోని ఇతరుల భూమి, ఉత్తరం: సర్వే నెం.774 లోని ఇతరుల భూమి.

రిజర్వు ధర: రూ. 1,23,00,000/- ధరావత్తు సొమ్ము: రూ. 12,30,000/- బిడ్ పెంపుదల మొత్తం: రూ. 1,23,000/-

గమనిక: ఐటమ్ నెం.1 కొరకు యాక్సెస్ ఐటమ్ నెం.2 ద్వారా మాత్రమే కాబట్టి, మేము రెండు ఐటమ్‌లను ఒకే ఆస్తిగా చెప్పబడుతున్నది. బ్యాంకుకు తెలిసినంతవరకు ఆస్తిపై ఎటువంటి తాకట్టు ఋణభారాలు లేవు. (1) ఆన్‌లైన్ ఇ-వేలం వెబ్‌పోర్టల్ / వెబ్‌సైట్ https://baanknet.com ద్వారా నిర్వహించబడును. (2) రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ మరియు బిడ్డింగ్ రూల్స్ కొరకు మరియు అమ్మకం నియమ నిబంధనల కొరకు https://baanknet.com దర్శించండి మరియు లాగిన్ & రిజిస్ట్రేషన్ కొరకు వెబ్‌సైట్ హోమ్‌పేజీలో "బయ్యర్ రిజిస్ట్రేషన్" లింక్‌ను దయచేసి క్లిక్ చేయండి. (3) ఇ-వేలం అమ్మకం యొక్క నియమ నిబంధనల కొరకు బ్యాంకు వారి వెబ్‌సైట్: www.unionbankofindia.co.in లో లభిస్తాయి.

తేది : 05.11.2025, స్థలం: విశాఖపట్నం — సం/- అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

JOBS

MALE ACCOUNTANT: Minimum Experience 3 years, Age Limit 45 years. The Raymond Shop, Kotagummam, Rajahmundry. Send Resume through Whatsapp only to: 97037 33355.

Kakatiya Constructions Hiring now! Inviting Applications for Project Manager (Min 8-10 Yrs Exp.) and Junior Engineers (0-3yrs Exp.) Qualification Polytechnic/ B.Tech Civil / Degree. Mail: hrkakatiyaconshyd@gmail.com. ✆ 79813 18373.

Loral Pumps & Engineers Required Exp Candidates in our Fishery & Dairy Steel Equipments. Autocad - 2 no's, 3-5Yr Exp. Marketing Officers-2 no's 3-6Yr Exp. Dairy Equipment Marketing Officers-2No's Purchase Officer-1No. Office Assistant (Female) - 1No. (Language-Hindi, English), Fitter-1No. & Argon Welder - 1No. Office Address: Pathanamavaram, Rajahmundry. Cont: 96662 23670.

Wanted Female Telecallers Qualification Any Degree, Age Limit: 25 to 45 Years (Must be Married) Salary upto 12,000/-. working Location: Master Minds College, Rajahmundry, Contact: 9248733370.

Wanted Nurses for cosmetic clinic in Rajahmundry. No Night Duties. Cont. Cell: 76749 99906.

Wanted Attenders and Security Guards. Kakinada, Contact Cell: 98858 72666.

బెంగుళూరులో తెలుగు డాక్టర్స్ ఇంటిలో ఇంటిపని, వంట చేయుటకు స్త్రీ కావలెను. వయసు:20 నుండి 45 సం. జీతం 20 వేలు+ భోజనం+ వసతి. ఫోన్: 8106335414.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+ వ+ జీతం. ✆ 95025 91122.

రామకృష్ణ గ్రూప్ (AP No.1), Hyd VJA, స్యూడీలీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+ వ+ జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 91122, 99490 21122.

Kkd: Reputed Banksలో Managersగా Salary, Incentive, రిటైర్డ్ ఆఫీసర్స్, సీనియర్ సిటిజన్స్, హౌస్‌వైఫ్స్ కావలెను. ✆ 98487 90024.

రామకృష్ణ గ్రూప్, HYD,VJAకు అనుభవం కల్గిన బైక్‌మెకానిక్‌లు వెంటనే కావలెను. భోజనం, వసతి, మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA. ✆ 94413 81122.

WANTED
స్టేట్ బ్యాంక్ లైఫ్ రాజమండ్రిలో ఆఫీస్ అసిస్టెంట్ కావలెను, అర్హత:Male, Degree. వయసు: 35 సం॥ లోపు కంప్యూటర్ నాలెడ్జ్, ఆసక్తిగల అభ్యర్థులు సంప్రదించండి.
✆ 94905 94545

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

మారేడుమిల్లిలో రిసార్ట్సునందు పనిచేయుటకు హౌస్‌కీపింగ్, క్లీనింగ్, కుకింగ్, సూపర్‌వైజింగ్ సిబ్బంది కావలెను. భోజనం వసతి కలదు. సంప్ర: 8878123999.

వాటర్‌వాష్ బాయిస్ & హెల్పర్లు కావలెను. జీతం: రూ.15,000/-. Cont: శ్రీదేవి హోండా, ఆథరైజ్డ్ డీలర్: హోండా టూ వీలర్స్, టూ టౌన్ పోలీస్‌స్టేషన్ దగ్గర, మెయిన్‌రోడ్, కాకినాడ. ✆ 94909 98888.

రాజమండ్రిలో ప్రముఖ కన్‌స్ట్రక్షన్ కంపెనీ వివిధ విభాగాల్లో వర్క్ చేయుటకు Degree/ MBA, M/F అభ్యర్థులు కావలెను. Salary Start From 2.5 Lakhs P.A. ✆ 94941 23636

మీ ఆలోచనే మీ సంపాదన జత కలపండి అద్భుతాలు సృష్టించండి. మినిమం upto 50K per month. ఈ అవకాశం మహిళలకు మాత్రమే. Cont: పద్మ, ✆ 79938 36655.

కాకినాడలో బ్రాహ్మిన్స్ ఇంటిలో ఉంటూ వెజిటేరియన్ వంట, ఇంటిపని చేయు ఏ బాదరబందీ లేని 35 సం||లలోపు బ్రాహ్మిన్స్ స్త్రీ కావలెను. Cont. Cell: 98494 11285.

రాజమండ్రి మరియు కాకినాడ ఏథర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ షోరూం నందు పనిచేయుటకు సర్వీస్ మెకానిక్స్ మరియు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Ph No: 800 888 4256

కొటక్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో పని చేయుటకు రిటైర్డ్ ఉద్యోగులకు, సీనియర్ సిటిజనులకు, గృహిణీలకు ఉద్యోగ అవకాశం. Cont: మోహనరావు, రిటైర్డ్ ఎంప్లాయ్ ✆ 96035 93843

రామకృష్ణ గ్రూప్, VJA HYD. స్యూడీలీకు 10th ఆపైన చదివిన అనుభవం ఉన్న డ్రైవర్స్ కావలెను. భో+వ+మంచిజీతం . ఇంటర్వ్యూ VJA ✆ 95736 91122.

రామకృష్ణ గ్రూప్ Hyd. శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/పేషెంట్ల సేవకు, ఇంటిపని, వంటపని, బేబీకేర్ కొరకు స్త్రీ/పు కావలెను. భో+ వ+ జీతం: 16- 18K ✆ 9705297788, 9515108830.

రాజమండ్రిలో ప్రముఖ జ్యూయలరీ షోరూమ్‌లో పనిచేయుటకు ★ బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్స్ (Male) ★ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (Male) కావలెను. Contact Cell: 80741 56415.

★ **మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్** కావలెను. Qualification: MBA/ డిగ్రీ. Contact: జాంపేట, రాజమండ్రి. Cell: 92466 57116.

రాజమండ్రిలో ప్రముఖ 2-వీలర్ ఫైనాన్స్ నందు పనిచేయుటకు ★ కంప్యూటర్ ఆపరేటర్ (F) కావలెను. టైపింగ్, Excelలో అనుభవం ఉండాలి. జీతం: 12,000 to 18,000 వరకు. Contact: 85006 44978.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్లుగా (జిల్లా హెడ్ క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15 Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

కొంపల్లి D.మార్ట్ దగ్గర ఇంట్లోనే ఉండి ఇంటిపని చేయుటకు 35 సం||లోపు స్త్రీ కావలెను. జీతం: 15 వేలు + భోజనం, లేదా గది, ఉచితం. భర్త ఎక్కడైనా పని చేసుకోవచ్చు జీతం: 10 వేలు. ✆ 99088 20474.

HYDలోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో|| వసతి. చదువు: డిగ్రీ 63013 28519.

WANTED
A LEADING FINANCIAL SERVICES MARKETING COMPANY REQUIRES
AREA MANAGER
FOR SELLING MOTOR INSURANCE
CTC Rs.3.5-4.5 LACS/ANNUM
PREFERABLY FROM GENERAL INSURANCE COMPANIES OR INSURANCE BROKING COMPANIES WITH 3 TO 4 YEARS OF EXPERIENCE.
LOCATION
AMALAPURAM, KAKINADA
send your RESUME to
resume@skiretail.in
✆ 9840335849
Ski Retail Capital limited
No.1, Sambandam Street, T Nagar Chennai-600017.

రాజమండ్రి ప్రముఖ ఫోర్స్ మోటార్స్‌నందు పనిచేయుటకు కంప్యూటర్స్, టాలీలో అనుభవం కలిగిన అకౌంటెంట్ కావలెను. ✆ 98854 38444.

సివిల్ వర్క్‌లో అనుభవం కలిగిన సూపర్‌వైజర్ చదువుకున్న యువకుడు కావలెను. రాజమండ్రి వారు మాత్రమే. Qly: Degree, Contact: 98853 69090

హై స్కూల్ విద్యార్థికి ఇంటి వద్ద ఉండి బోధించుటకు తెలుగు పండిట్ కావలెను. Cont: 95150 53174

ఉదయ్ ఆక్వా కనెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి రీజనల్ మేనేజర్ (Regional Manager) అవసరం. అర్హత: B.Sc/ M.Sc ఫిషరీస్ (ఫిషరీస్ ఎక్స్‌పీరియన్స్) స్థానం: కాకినాడ, ఏలూరు రెస్యూమ్ పంపగలరు: info@udayaquaconnects.com

కాకినాడ-గైగోలుపాడులో బిల్డింగ్ దగ్గర వాచ్‌మెన్ పని/ ఇంటి పని చేయుటకు వాచ్‌మెన్ ఫ్యామిలీ కావలెను. సంప్ర|| ✆ 77309 53333.

IDFC, Axis, ICICI, Kotak, HDFC, City యూనియన్ బ్యాంకులో Asst. Manager & క్యాషియర్స్ కావలెను. వ: 30 సం||లోపు Q: డిగ్రీ, బీటెక్, MBA ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ✆ 8179805919.

రామకృష్ణ గ్రూప్, VJA ఇండ్లలో వృద్ధులు పేషంట్ల సేవకు ఇంటి/ వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను భో+ వ+ మంచి జీతం. ✆ 90631 72246, 82475 00792

SECURITY GUARDS

సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. జీతం: రూ.15,000/-, 40 సంవత్సరాలలోపు వారు మాత్రమే. Cont: శ్రీదేవి హోండా, ఆథరైజ్డ్ డీలర్: హోండా టూ వీలర్స్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర, మెయిన్‌రోడ్, కాకినాడ. సెల్: 94909 98888.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000. ✆98487 82131, Nov.25-Dec.5

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 6-00 పైసలు
అనపర్తి ఆఫీసు: 08857-226908

EENADU for Advertisement Contact: 8008597607

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైంది..

తీసుకురావడమే మిగిలింది

- మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు వెల్లడి

ఈనాడు, అమరావతి: అమరావతిలో త్వరలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని.. తీసుకురావడమే (షిప్‌మెంట్) మిగిలిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్ని అడ్డంకులు అధిగమించి.. అనుకున్న సమయానికి దాన్ని అమరావతికి తీసుకొస్తామన్నారు. ఎక్కడ ఏర్పాటుచేసేదీ త్వరలో స్పష్టతనిస్తామని వెల్లడించారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్మాణాత్మకంగా నిర్వహిస్తామన్నారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన కొంతసేపు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బాధితులకు స్పష్టమైన సమాచారం ఇచ్చేలా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. "భాగస్వామ్య సదస్సును పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రజెంటేషన్, ఎగ్జిక్యూషన్, ఎగ్జిబిషన్, ఎంవోయూలు ఇలా వేటి



కవే జరుగుతాయి. గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ సహా అధునాతన సాంకేతిక అంశాలపై ఇందులో చర్చిస్తాం. ఇప్పటికే ప్రభుత్వం తరఫున మంత్రులు, అధికారులు దేశవిదేశాల్లోని ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులను ఆహ్వానించారు" అని చంద్రబాబు వివరించారు.

ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కారమయ్యేలా..

ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అయ్యే వ్యవస్థను తీసుకురానున్నట్లు చంద్రబాబు వివరించారు. "ప్రజాదర్బార్‌ను పటిష్ఠం చేస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే, పార్టీ బాధ్యుడు కచ్చితంగా ప్రతి శుక్రవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించాల్సిందే. సీఎం వద్దకు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందనే భావన ఉండకూడదు. కొన్ని సాంకేతిక కారణాలతో ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదో బాధితుడికి స్పష్టంగా తెలియజేసే విధానాన్ని మెరుగుపరుస్తాం" అని చంద్రబాబు వివరించారు. ముందు పెండింగ్ రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాల్సి ఉందని.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. త్వరలో 22ఏ భూముల సమస్యకు పరిష్కారం చూపిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోంది

హైదరాబాద్ తరహాలోనే అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోందని చంద్రబాబు అన్నారు. వివిధ ఈవెంట్లను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోందన్నారు. "సినీ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్, విజయవాడ ఉత్సవ్, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ నైట్ వంటి కార్యక్రమాలు అమరావతికి ప్రత్యేకగుర్తింపు తెస్తున్నాయి" అని చంద్రబాబు అన్నారు. తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారీ పెట్టుబడులు పెట్టనుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. "లోక్‌సభ నియోజకవర్గ కమిటీల మీద ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాం. డిసెంబరు చివరి నాటికి అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తాం" అని చంద్రబాబు తెలిపారు.

భూగర్భ డ్రైనేజీ, పచ్చదనంతో చల్లపల్లిలోని గంగులవారిపాలెం రహదారి ★ స్వచ్ఛ' కార్యకర్తలు

'స్వచ్ఛ చల్లపల్లి'కి 11 ఏళ్లు

- నిరాటంకంగా కొనసాగుతున్న కార్యక్రమం

చల్లపల్లి, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా 'స్వచ్ఛ సుందర చల్లపల్లి' ఉద్యమానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ పిలుపునకు స్పందించి 2014 నవంబరు 12న ప్రముఖ వైద్యులు డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులు, నల్లూరి రామారావు, టి.లక్ష్మణరావు, ఎన్.వెంకటేశ్వరరావు, ఇంకా అనేకమంది స్వచ్ఛసైనికులు.. రహదారులను ఊడ్చి, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఈ సేవకు నడుం కట్టారు. ఇందుకు మేము సైతం అంటూ పలువురు ముందుకు రావడంతో ఈ కార్యక్రమం నాటినుంచి నేటి వరకు నిరాటంకంగా సాగుతోంది.

ఇవిగో సేవలు

15 మంది కార్యకర్తలతో మొదలైన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం రోజూ 63 మంది పారిశుద్ధ్య, అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు. ★ చల్లపల్లి రహదారుల్లో 30వేల మొక్కలు నాటారు. దీంతో

డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతి దంపతులు

చల్లపల్లి-మచిలీపట్నం జాతీయ రహదారి పచ్చదనంతో కళకళలాడుతోంది. శివరామపురం-వెంకటాపురం మార్గంలో పూలు, పండ్ల మొక్కలు నాటారు. ★ డంపింగ్‌యార్డు, శ్మశానం, బస్టాండ్ లాంటి ప్రదేశాలు పచ్చని చెట్లతో అందంగా మారాయి. ★ గంగులవారిపాలెం బజారు భూగర్భ డ్రైనేజీని సుందరంగా తీర్చిదిద్దారు.

నేడు వార్షికోత్సవం

స్వచ్ఛ సుందర చల్లపల్లి 11వ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, డాక్టర్ ఏవీ గురవారెడ్డి(హైదరాబాద్)లు పాల్గొంటారని 'స్వచ్ఛ చల్లపల్లి' రథసారథి, మన కోసం మనం ట్రస్ట్ ట్రస్టీ డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతిలు తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనుషులకు ఆరోగ్యవంతమైన జీవనం దక్కుతుందని పేర్కొన్నారు. 2014 నుంచి స్వచ్ఛతకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

తెల్లవారుజామున స్వచ్ఛ సేవలో..

అంతా.. భూ మంత్ర కాళీ!

- వాస్తవంలో 8 వేల ఎకరాలు
- వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 13 వేల ఎకరాలుగా నమోదు
- ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలకూ ఫోర్జరీ పత్రాలు
- వైఎస్సార్ కడప జిల్లా బ్ర.మఠం మండలంలో వైకాపా నేతల లీలలు

బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట గ్రామం వద్ద ఈ ప్రభుత్వ భూమికీ అక్రమార్కులు ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకం తయారు చేశారు

ఈనాడు, కడప: వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో 2016 నాటికి వెబ్‌ల్యాండ్‌లో 5,556 సర్వే నంబర్ల కింద 8,488 ఎకరాల భూములున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 13 వేల ఎకరాలకు పైగా పెరిగిపోయింది. ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు, డీకేటీ పట్టాలు తయారు చేసుకుని రెవెన్యూ అధికారుల సహకారంతో వెబ్‌ల్యాండ్‌లో భూముల్ని ఇష్టానుసారం నమోదు చేసుకోవడంతో వాస్తవం కంటే వెబ్‌ల్యాండ్‌లో భూమి విస్తీర్ణం అమాంతం పెరిగిపోయింది.

పుస్తకానికి రూ. లక్ష వసూలు

2014 వరకు మాత్రమే సాధారణ(మాన్యువల్) పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత కూడా ఓ ముఠా మాన్యువల్ విధానంలో ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీకి పాల్పడుతూ వచ్చింది. ఇందుకు ఒక పుస్తకానికి రూ.లక్ష చొప్పున వసూలు చేసింది.

ఫోర్జరీ పుస్తకాలే రెండు వేలు!

బ్రహ్మంగారిమఠం మండలంలో రెండు వేల ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేశారని అధికారులు అంచనా వేశారు. వైకాపా నేతల పాత్ర ఇందులో ఉందని ప్రాథమికంగా గుర్తించారు. వైకాపా ప్రభుత్వ హయాంలోనే మండలంలో వాస్తవిక భూమి కంటే విస్తీర్ణంలో వెబ్‌ల్యాండ్‌లో పెరిగిందని.. ఉద్యోగ విరమణకు దగ్గరున్న ఓ తహసీల్దార్ వెబ్‌ల్యాండ్‌లో ఎంట్రీలు అధిక సంఖ్యలో చేసినట్లు అంచనాకు వచ్చారు. ఈ ఫోర్జరీ పుస్తకాల్లో తహసీల్దార్, ఆర్డీవో సంతకాలున్నప్పటికీ వీటి కింద తేదీ లేకపోవడం గమనార్హం. 2013 తర్వాత ఎసైన్‌మెంట్ కమిటీలు లేవు. అయినా ఈ కమిటీ పేరుతో ఇటీవల వరకు కూడా డీకేటీ పట్టాలు జారీ అయ్యాయి.

వివాదాలు.. హత్యలు

ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేట్ భూములకూ నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలివ్వడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. ఒకే భూమికి ఇద్దరు/ ముగ్గురు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉండటంతో ఘర్షణలు తలెత్తాయి. ఇటీవల హత్యలు కూడా చోటుచేసుకున్నాయి.

అక్రమార్జనే లక్ష్యం ...

- ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలతో బ్యాంకు రుణాలు తీసుకోవడం.
- భూముల్ని ప్రైవేట్ రుణాల కోసం తాకట్టు పెట్టడం.
- ఆన్‌లైన్‌లో భూములు నమోదు చేసుకోవడం ద్వారా క్రయ విక్రయాలు సాగించడం.
- భూసేకరణ సమయంలో డీకేటీ పట్టాలను అడ్డుపెట్టుకుని పరిహారం పొందడం.

వాస్తవం కంటే వెబ్‌ల్యాండ్‌లో అధికంగా నమోదు చేసిన భూముల వివరాలు...

రెవెన్యూ గ్రామం	విస్తీర్ణం(ఎకరాలు)
దిగువ నేలటూరు	1,468.29
డి.అగ్రహారం	408.18
డి.నరసింహాపురం	44.53
దిరసవంచ	704.23
ఎగువ నేలటూరు	445.96
నాగిశెట్టిపల్లి	325.68
రేకులకుంట	662.94
సోమిరెడ్డిపల్లి	493.33
పలుగురాళ్లపల్లె	88.88
పాపిరెడ్డిపల్లి	180.71
మొత్తం	4,822.73

గతంలో.. నిర్మాణ దశలో ఉన్న ఆలయం

ప్రస్తుతం పూర్తిగా కనుమరుగై ఇలా..

ఆలయం సముద్రం పాలు!

శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం-మత్స్యలేశం వద్ద సాగర తీరం కోతకు గురవుతోంది. రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అక్కడ రోజురోజుకూ బలహీనంగా మారుతోంది. వంశధార నది సముద్రంలో కలిసే సంగమం వద్ద గతంలో ఓ ఆలయ నిర్మాణం ప్రారంభించారు. కొంతకాలానికి ఆ నిర్మాణం బీటలువారి కొంత కూలింది. ఇటీవల వంశధారకు వరద పోటెత్తడంతో పూర్తిగా కూలి, ఆ శిథిలాలు సముద్రగర్భంలో కలిసిపోయాయి. - న్యూస్‌టుడే, గార(కె.మత్స్యలేశం)

ఉత్సాహంగా జూడో పోటీలు

మసీదు సెంటర్ (కాకినాడ): అంతర్ జిల్లాల ఎస్‌జీఎఫ్ అండర్-17 జూడో ఛాంపియన్‌షిప్ పోటీలు కాకినాడ డీఎస్ఏ మైదానంలో రెండో రోజు శనివారం ఉత్సాహంగా సాగాయి. విజేతలకు కైకలూరు సీఐ రవికుమార్, ఎస్సై రాంబాబు పతకాలు అందజేశారు. ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు సుధారాణి, శ్రీనివాసరావు, పీఈటీ సంఘ కార్యదర్శి మాచరరావు, హాకీ కోచ్ రవిరాజు, పీడీ బంగార్రాజు పాల్గొన్నారు

జూడోలో విజేతలకు పతకాలు అందజేస్తున్న ముఖ్యఅతిథులు

విజేతలు వీరే..:

బాలికలు..: 36 కిలోల విభాగం: నందిని(అనంతపురం), చాందిని(విశాఖ), ఐశ్వర్య(తూర్పుగోదావరి), అఖిలాండేశ్వరి(గుంటూరు), **40 కిలోలు:** యస్వంత(అనంతపురం), గీతిక(చిత్తూరు), జ్యోతి(తూర్పుగోదావరి), జ్ఞానశ్రుతి(కర్నూలు), **44 కిలోలు:** జాహ్నవి(అనంతపురం), శైలజ(చిత్తూరు), అరుణ్‌కాంతం(తూర్పు), స్నేహలత(కృష్ణ), **70 కిలోలు:** అమూల్య(గుంటూరు), శృతికీర్తన(కర్నూలు), మధులత(చిత్తూరు), నందిని(అనంతపురం), **90 కిలోలు:** అన్నపూర్ణ(చిత్తూరు), పూజ(అనంతపురం), దీవెన(తూర్పుగోదావరి), జాహ్నవి(విశాఖ)

బాలురు: 45 కిలోల విభాగంలో: యశ్వంత్(అనంతపురం), హిమతేజ(కర్నూలు), స్పర్జన్(తూర్పుగోదావరి), చరణ్(నెల్లూరు), **40 కిలోల విభాగంలో:** కార్తిక్(అనంతపురం), పాల్(కర్నూల్), లిఖిత్‌కుమార్(కృష్ణ), ప్రసాద్(గుంటూరు) విజేతలుగా నిలిచారు.

బహిరంగ ప్రకటన

నా క్లయింట్ అయిన కాకినాడ జిల్లా, కాకినాడ తాలూకా, తూరంగిగ్రామం కాపురస్థులు శ్రీనడవపల్లి సూర్యనారాయణ, తండ్రి.గోపాలం గారి సూచనల మేరకు యావన్మందికి తెలియజేయునది ఏమనగా, నాక్లయింటు కింద ఇవ్వబడిన షెడ్యూల్ ఆస్తికి నిజమైన యజమాని మరియు స్వాధీనదారు అయి వున్నారు. నా క్లయింట్ O.S. No.63/1985 గల దావాను కాకినాడ మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో పూర్వీకుల ఆస్తుల విభజనకొరకు దాఖలు చేయగా, ఆదావాలో నా క్లయింట్‌కి అనుకూలంగా తీర్పువచ్చింది. అ తీర్పులో కింద పేర్కొన్న ఆస్తి నాక్లయింట్‌కి కేటాయించబడింది. సదరు దావాలోని ప్రతి వాదులు A.S.No.1330/2003 గల మొదటి అప్పీలును గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసుకొనియున్నారు. సదరు అప్పీల్ ఏ.పి హైకోర్టు నందు ఇప్పటికీ పెండింగ్‌లో వున్నది. కాని సదరు దావాలోని ప్రతివాదులు, వారి అనుయాయులు షెడ్యూలుఆస్తిని అన్యాక్రాంతము చేయాలనే ప్రయత్నములో వున్నట్లుగా నా క్లయింటుకు తెలియ వచ్చినది. కావున దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తికి నా క్లయింటు మాత్రమే పూర్తి హక్కుదారుడని ఎవరైనా దావా(ఓ.యస్.63/1985)లోని ప్రతివాదులతో, వారి అనుయాయులతో ఏవిధమైన అగ్రిమెంట్లుగాని, స్వాధీనములుగాని, ఇతర లావాదేవీలు జరిపిన అవి చెల్లనేరవని అట్టి చర్యలకు పాల్పడిన వారిపై నాక్లయింటు తీసుకొను చట్టపరమైన సివిల్ & క్రిమినల్ చర్యలకు బాధ్యులు కాగలరని మరియు నా క్లయింటు శ్రీ నడవపల్లి సూర్యనారాయణ గారిని బంధింపబడవని తెలియజేయడమైనది.

షెడ్యూల్: ఈస్ట్ గోదావరి జిల్లా, కాకినాడ తాలూకా, కాకినాడ సబ్ రిజిస్ట్రీపరిధి, తూరంగిగ్రామ పరిధిలోని క్రింది సర్వే నంబర్లలో ఉన్న జిరాయితీ మెరక భూమి:పాత సర్వే నం.48/1-B,కొత్త సర్వే నం. 55/1, 55/1P విస్తీర్ణం:య.0.98 సెంట్లు, లేదా 0.397 హెక్టార్లు **సరిహద్దులు: తూర్పు:**ఎర్ర యెర్రయ్య భూమి, **దక్షిణం:** రామేశ్వరపు మంగమ్మ భూమి, **పశ్చిమం:** కోప్పర్తి వెంకటరత్నం భూమి, **ఉత్తరం:** ప్రభుత్వ పుంత.

శ్రీ నిమ్మల సత్యనారాయణ,
న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు,
#11-86/బి, ఫ్లాట్ నెం.103, గోలి సాంబశివ రెసిడెన్సీ,
ట్రంకురోడ్డు, మంగళగిరి, సెల్: 99489 27005

వాట్సాప్ ద్వారా వైద్యం.. రోగి మృతిపై విచారణ

సామర్లకోట: సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలు అందుబాటులో లేకుండా వాట్సాప్‌లో వైద్య సేవలు అందించిన కారణంగానే గుండెపోటుతో మలిరెడ్డి భూచక్రం(60) మృతి చెందాడని అతని బంధువుల ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా ట్రైనీ కలెక్టర్ మనీషా, ఆర్డీవో మల్లిబాబు శనివారం విచారణ చేపట్టారు. శుక్రవారం రాత్రి డ్యూటీ డాక్టర్ వరలక్ష్మి విధుల్లో లేకపోవడం వల్ల గుండెపోటుతో ఆసుపత్రికి తీసుకువచ్చిన తన భర్త మృతి చెందాడని భూచక్రం భార్య నాగలక్ష్మి ఆరోపించిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ మేరకు ఘటనపై విచారణ చేపట్టాలని కలెక్టర్ ట్రైనీ కలెక్టర్, అధికారులను ఆదేశించారు. శనివారం సామర్లకోట సీహెచ్‌సీకి ఉన్నతాధికారులతో పాటు డాక్టర్ లావణ్యకుమారి, హెచ్‌వోడీ యశోదమ్మ విచ్చేశారు. సీసీ కెమెరాల పుటేజీలు సేకరించారు. బాధితుల ఆరోపణను నమోదు చేసుకున్నారు. పూర్తి విచారణ నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తామన్నారు.

జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం
జిల్లా అంధత్వ నివారణ సంస్థ -కాకినాడ
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం

ఆర్.సి.నెం. sp1/NPCB&VI/SCESP/2025-26 Date:6-11-2025,

కాకినాడ జిల్లా అంధత్వ నివారణ సంస్థ కార్యక్రమంలో భాగంగా, కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వారి ఆదేశాలనుసారంగా, కాకినాడ జిల్లాలోని స్కూల్ విద్యార్థులకు దృష్టి లోపముతో బాధపడు విద్యార్థులకు ఉచిత కళ్లజోళ్లు పంపిణీకొరకు సకాలంలో మంచి నాణ్యత గల కళ్లజోళ్లు అందించగల కాకినాడ జిల్లా పరిధిలోని సంస్థల నుండి టెండర్లు ఆహ్వానించడమైనది.

Spectacles Quality Specifications:

1) Frames With Spring: TR-90/Polycarbonate Full Frame (Boys & Girls with different colours)
2) Lenses: CR-39(Plastic Lenses)
3) Frame Size-32/34/36/38/40/42/444/46
4) Cleaning Clothe with good Quality for cleaning the lens
5) Hard case fixed with sticker on front side of frame box as following: జాతీయ అంధత్వ మరియు దృష్టి లోప నివారణ కార్యక్రమం along with logo

- District Name:
- Name of the School:
- Village/Town:
- Name of the Student:
- Class:
- Power of lense RE/LE:

ఆసక్తి కలిగిన సరఫరాదారులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, కాకినాడ వారి పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంక్ నుండి Refundable 10,000/- Rs DD తీసి ఆఫీసు నందు అప్లికేషన్ తీసుకుని తమయొక్క కనిష్ఠ దరను సీల్డ్ కవర్ లో పుంచి సమూనా ఫ్రేమ్‌లతో పాటుగా 18-11-2025 తేదీ మధ్యాహ్నం 1.00 గంట లోపు సమర్పించవలెను. అప్లికేషన్ రుసుము 1000/- Rs చెల్లించవలెను మీకు తెలియపరిచిన రోజు మరియు సమయమునకు జిల్లా పర్చేజింగ్ కమిటీ ముందు హాజరు కావాలసివున్నది. టెండర్ పూర్తిగా రద్దు చేయుటకు మరియు వాయిదా వేయుటకు జిల్లా పర్చేజింగ్ కమిటీ వారికి పూర్తి అధికారం కలదు .

సం/- జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి మరియు వైస్ ఛైర్మన్, డి.బి.సి.ఎస్ కాకినాడ

స్వచ్ఛంద సేవలు అభినందనీయం

కాకినాడ నగరం: ఉమ్మడి జిల్లా పరిధిలో చేయూత స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. స్థానిక అంబేడ్కర్ భవన్‌లో శనివారం సంస్థ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ సంస్థకు సొంత కార్యాలయ నిర్మాణానికి స్థల కేటాయింపునకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ మాట్లాడుతూ సేవలను పరిగణనలోకి తీసుకుని ఎంపీ నిధులు కేటాయిస్తానని తెలిపారు. సంస్థ ఛైర్మన్ రవికుమార్, ఆర్జేడీ నాగమణి, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీ, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ విద్యాసాగర్, పి.అశోక్‌బాబు, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు, ఎన్జీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, రెడ్‌క్రాస్ రాష్ట్ర అధ్యక్షుడు వైడీ రామారావు, కె.బాబి పాల్గొన్నారు.

ఆర్జేడీ నాగమణిని సత్కరిస్తున్న మంత్రి సుభాష్, చిత్రంలో ఎమ్మెల్యే కొండబాబు, ఉద్యోగ సంఘాల నాయకులు

సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పిలుపు

సర్పవరం, న్యూస్‌టుడే: ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతి ద్వారా ఉద్యోగాలు కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. విశాఖలో ఈ నెల 14, 15 తేదీలలో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) భాగస్వామ్య సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. దానికి ఏపీఐఐసీ కాకినాడ జోన్ పరిధిలోని పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈ యాజమాన్యాలు, 11 ఐలా సొసైటీల ప్రతినిధులు తప్పక హాజరుకావాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రమణారెడ్డి శనివారం తెలిపారు.

ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

కొబ్బరి (క్వింటాళ్లలో)	ధర (రూ॥లలో)
కొత్తకొబ్బరి	22,000
కురిడీ (వెయ్యింటికి):	
పాతకాయ: గండేరా	29,000
గటగట	27,000
కొత్తకాయ: గండేరా	28,000
గటగట	26,000
నీటి కాయ (వెయ్యింటికి):	
పాత (ముక్కుడు) కాయ	22,000-23,000
కొత్త (పచ్చి) కాయ	23,000-24,000
కొబ్బరినూనె మార్కెట్:	
15 కిలోలు	6,000
కిలో	400

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లలో

ఫారంరేటు	106-00
రిటైల్ లైవ్	133-00
డ్రెస్డ్	193-00
స్కిన్‌లెస్	219-00

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అసెట్ రికవరీ బ్రాంచ్, డోర్ నెం.26-15-150, ఆంధ్రాబ్యాంక్ బిల్డింగ్, చెంగలరావుపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్: 0891-2537792/2537782, మొబైల్ నెంబర్: 9324517291, ఇ-మెయిల్ ఐడి: ubin0817295@unionbankofindia.bank

APPENDIX-IV-A [See Proviso to Rule 8 (6)]

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002లో రూలు 8 (6) ప్రావిజన్‌తో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 ప్రకారం స్థిరాస్తుల ఇ-వేలం అమ్మకం ప్రకటన.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తనఖా పెట్టిన / ఛార్జ్ చేసిన, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్) అధీకృత అధికారిచే స్వాధీనం చేసుకున్న దిగువ తెలిపిన స్థిరాస్తులు దిగువ తెలిపిన ఋణగ్రహీత(లు)/ హామీదారు(లు) నుండి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రావల్సిన బకాయి దానిపై తదుపరి వడ్డీ మరియు ఛార్జీలు, వ్యయాలతో కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు "ఎక్కడ ఎలా ఉన్నదో అలాగే" "అక్కడ ఏమి ఉన్నదో అదే" మరియు "అక్కడ ఏది ఉన్నా" పద్ధతిలో తేది. 28.11.2025న విక్రయించబడుతుందని ముఖ్యంగా దిగువ వివరించిన ఋణగ్రహీత (లు) మరియు హామీదారు(లు)కు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలంగా నోటీసు జారీచేస్తూ తెలియజేయడమైనది. సెక్యూర్డ్ ఆస్తుల రిజర్వు ధర మరియు జమచేయవలసిన ధరావత్తు దిగువ వివరించబడినవి.

ఇ-వేలం తేది & సమయం: 28.11.2025, మ॥ 12.00 గం.ల నుండి సా॥ 5.00 గం.ల వరకు
(అమ్మకం ముగిసేవరకు ప్రతి 10 నిమిషముల వ్యవధిలో అపరిమిత పొడిగింపుతో)

ఋణగ్రహీతలు : 1) M/s. శ్రీ గౌతమి సురేష్ రైస్ ఇండస్ట్రీస్, రిజిస్టర్డు ఆఫీస్: డి.నెం. 2-113, తిమ్మాపురం, కాకినాడ రూరల్ మండలం, కాకినాడ జిల్లా-533006. (2). M/s. శ్రీ గౌతమి సురేష్ రైస్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీ: ఎస్.నెం. 525/3, 525/5, చేబ్రోలు గ్రామం, గొల్లప్రోలు మండలం, కాకినాడ జిల్లా. (3) శ్రీ జియ్యాన వెంకటేష్ (మేనేజింగ్ పార్టనర్), తండ్రి: జియ్యాన వెంకట్రాయుడు, డి.నెం. 2-112, మెయిన్ రోడ్డు, జడ్‌పి హై స్కూల్ దగ్గర, తిమ్మాపురం, కాకినాడ జిల్లా-533005, (4) శ్రీమతి పుల్లా సత్యవేణి (పార్టనర్), భర్త: పుల్లా శ్రీరాములు, డి.నెం. 1-18, మెయిన్ రోడ్డు, భవన్నారాయణ స్వామి గుడి దగ్గర, సర్పవరం, కాకినాడ జిల్లా-533005. **హామీదారు(లు)/తనఖాదారు(లు) :** (1) శ్రీమతి పుల్లా సత్యవేణి, భర్త: పుల్లా శ్రీరాములు, డి.నెం. 1-18, మెయిన్ రోడ్డు, భవన్నారాయణ స్వామి గుడి దగ్గర, సర్పవరం, కాకినాడ జిల్లా-533005. (2) శ్రీ జియ్యాన వెంకటేష్, తండ్రి: జియ్యాన వెంకట్రాయుడు, డి.నెం. 2-112, మెయిన్ రోడ్డు, జడ్‌పి హై స్కూల్ దగ్గర, తిమ్మాపురం, కాకినాడ జిల్లా-533005. (3) శ్రీ జియ్యాన వెంకట్రాయుడు, తండ్రి: జె. వెంకట రావు, డి.నెం. 2-112, మెయిన్ రోడ్డు, జడ్‌పి హై స్కూల్ దగ్గర, తిమ్మాపురం, కాకినాడ జిల్లా-533005, (4) శ్రీ పుల్లా శ్రీరాములు, తండ్రి: పి. సూర్యనారాయణ, డి.నెం. 1-18, మెయిన్ రోడ్డు, భవన్నారాయణ స్వామి గుడి దగ్గర, సర్పవరం, కాకినాడ జిల్లా-533005, (5) శ్రీమతి జియ్యాన గౌతమి, భర్త: జె. వెంకటేష్, డి.నెం. 2-113, మెయిన్ రోడ్డు, జడ్‌పి హై స్కూల్ దగ్గర, తిమ్మాపురం, కాకినాడ జిల్లా-533005, (6) శ్రీ జియ్యాన మహేష్, తండ్రి: జియ్యాన వెంకట్రాయుడు, డి.నెం. 2-112, మెయిన్ రోడ్డు, జడ్‌పి హై స్కూల్ దగ్గర, తిమ్మాపురం, కాకినాడ జిల్లా-533005.

బకాయి మొత్తం: తేది. 30.09.2025 నాటికి బకాయి మొత్తం రూ. 19,03,85,455/- (అక్షరాల పంతొమ్మిది కోట్ల మూడు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే) (ఇందులో M/s. శ్రీ గౌతమి సురేష్ రైస్ ఇండస్ట్రీస్ క్రింద రూ. 16,84,75,838/- (అక్షరాల పదహారు కోట్ల ఎనభై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు మాత్రమే), M/s. శ్రీ గౌతమి సురేష్ రైస్ ట్రేడర్స్ క్రింద రూ.2,19,09,617/- (అక్షరాల రెండు కోట్ల పంతొమ్మిది లక్షల తొమ్మిది వేల ఆరు వందల పదిహేడు రూపాయలు మాత్రమే) + కాంట్రాక్టువల్ రేటు ప్రకారం తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర ఛార్జీలు.

అమ్మకానికి పెట్టిన సెక్యూర్డ్ స్థిరాస్తుల వివరములు

ఆస్తి నెం-1: (డాక్యుమెంట్ నెం. 3247/2015 తేది. 29.07.2015): కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్, సర్పవరం గ్రామం మరియు గ్రామ పంచాయితీ, భవన్నారాయణ స్వామి గుడి దగ్గర, సర్వే నెం. 176/8 నందు శ్రీమతి పుల్లా సత్యవేణి, భర్త: పుల్లా శ్రీరాములు పేరునగల రూరల్ రెసిడెన్షియల్ భూమి 7260.00 చ॥గ॥ (క్రొత్తగా వేసిన NH 216 బైపాస్ రోడ్డుకు దగ్గరగా ఉన్నది) మరియు **హద్దులు: ఉత్తరం:** పుల్లా శ్రీరాములు మరియు మానేపల్లి వీర వెంకట సత్యనారాయణ గార్లకు చెందిన ఆస్తి, **దక్షిణం:** జియ్యాన గౌతమి మరియు కోమర్తి నాగరాజు గార్లకు చెందిన ఆస్తి, **తూర్పు:** వజ్ర కాలువ (డ్రెయిన్), **పడమర:** పుల్లా నారాయణ మూర్తి గారికి చెందిన ఆస్తి.

రిజర్వు ధర: రూ. 1,34,50,000/- ధరావత్తు సొమ్ము: రూ. 13,45,000/- బిడ్ పెంపుదల మొత్తం: రూ. 1,40,000/-

ఆస్తి నెం-2: (డాక్యుమెంట్ నెం. 1027/2014 తేది. 13.03.2014): కాకినాడ రూరల్, సర్పవరం గ్రామం మరియు గ్రామ పంచాయితీ, భవన్నారాయణ స్వామి గుడి దగ్గర, సర్వే నెం. 176/8 నందు శ్రీ జియ్యాన గౌతమి, భర్త: జె. వెంకటేష్ పేరునగల రూరల్ రెసిడెన్షియల్ భూమి 0.485 ఎకరాలు (డీడ్ ప్రకారం) మరియు 0.42 ఎకరాలు లేదా 2032.80 చ॥గ॥ (వాస్తవికంగా) మరియు **హద్దులు: ఉత్తరం:** మానేపల్లి సుబ్బారావు గారికి చెందిన ఆస్తి, **దక్షిణం:** పునర్వసు సుబ్బారావు గారికి చెందిన ఆస్తి, **తూర్పు:** కోమర్తి నాగరాజు గారికి చెందిన ఆస్తి, **పడమర:** రాపుదేవు రాము గారికి చెందిన ఆస్తి.

రిజర్వు ధర: రూ. 39,00,000/- ధరావత్తు సొమ్ము: రూ. 3,90,000/- బిడ్ పెంపుదల మొత్తం: రూ. 40,000/-

గమనిక: ఆస్తి నెంబర్లు 1 & 2 ఒకదానికొకటి ప్రక్కనే కలదు మరియు ఒక ఆస్తికి వెళ్ళే మార్గం మరొక ఆస్తి ద్వారా ఉంటుంది.

ఆస్తి నెం-3: (డాక్యుమెంట్ నెం. 2082/2000 తేది. 19.04.2000): సర్పవరం గ్రామం & గ్రామ పంచాయితీ, పూల మార్కెట్ దగ్గర, సమీప డి.నెం. 3-337, సర్వే నెం. 29/4లోని శ్రీ పుల్లా శ్రీరాములు పేరున గల 548.00 చ॥గ॥ (డీడ్ ప్రకారం) మరియు 464.00 చ॥గ॥ (వాస్తవానికి) రూరల్ రెసిడెన్షియల్ భూమి మరియు **హద్దులు: ఉత్తరం:** మానేపల్లి సుబ్బారావు గారికి చెందిన ఆస్తి భాగం మరియు దారి కొరకు స్థలంతో పాటు వదిలిన 10 అ॥ల రోడ్డు, **తూర్పు:** మండా బచ్చిరమణ గారికి చెందిన ఆస్తి, **పడమర:** మండా వెంకట రమణమూర్తి గారికి చెందిన ఆస్తి, **దక్షిణం:** దత్తాత్రేయ చౌదరి గారికి చెందిన ఆస్తి.

రిజర్వు ధర: రూ. 38,10,000/- ధరావత్తు సొమ్ము: రూ. 3,81,000/- బిడ్ పెంపుదల మొత్తం: రూ. 40,000/-

ఆస్తి నెం-4: (డాక్యుమెంట్ నెం. 4646/2015, తేది. 21.10.2015): కాకినాడ రూరల్, సర్పవరం గ్రామం మరియు గ్రామ పంచాయితీ, సర్పవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం దగ్గర, సర్వే నెం. 19/1లోని శ్రీమతి పుల్లా సత్యవేణి పేరున గల 1210 చ॥గ॥ విస్తీర్ణం రూరల్ నివాసపు భూమి మరియు **హద్దులు: ఉత్తరం:** ఇంజరపు మునలయ్య గారికి చెందిన ఆస్తి, **తూర్పు:** మండా అమ్మిరాజు గారికి చెందిన ఆస్తి, **పడమర:** పుల్లా తాతీలు లేదా స్వామి గారికి చెందిన ఆస్తి, **దక్షిణం:** 10 అ॥ వెడల్పు పుంత.

రిజర్వు ధర: రూ. 71,50,000/- ధరావత్తు సొమ్ము: రూ. 7,15,000/- బిడ్ పెంపుదల మొత్తం: రూ. 75,000/-

ఆస్తి నెం-5: (డాక్యుమెంట్ నెం. 2832/2005, తేది. 14.02.2005): కాకినాడ రూరల్, శెట్టిబలిజపేట, నేరేళ్ళమ్మ గుడి దగ్గర, సర్పవరం గ్రామం, సమీప డి.నెం. 2-198, సర్వే నెం. 24లోని శ్రీమతి పుల్లా సత్యవేణి, భర్త: పుల్లా శ్రీరాములు పేరున గల 1161.66 చ॥గ॥ (డీడ్ ప్రకారం) మరియు 1127.00 చ॥గ॥ (వాస్తవానికి) విస్తీర్ణం రూరల్ నివాసపు భూమి మరియు **హద్దులు: ఉత్తరం:** పితాని సూర్యనారాయణ గారికి చెందిన ఆస్తి, **తూర్పు:** వానంశెట్టి వెంకటస్వామి మరియు నత్తిబాబు గారికి చెందిన ఆస్తి, **పడమర:** కర్రి సత్తిరాజు గారికి చెందిన ఆస్తి, **దక్షిణం:** పుంత.

గమనిక: ఆస్తి నెం.5 అనేది M/s. శ్రీ గౌతమి సురేష్ ట్రేడర్స్ NPA అకౌంట్‌కు కూడా పొడిగించడమైనది.

రిజర్వు ధర: రూ. 66,00,000/- ధరావత్తు సొమ్ము: రూ. 6,60,000/- బిడ్ పెంపుదల మొత్తం: రూ. 70,000/-

గమనిక: తేది.29.10.2025 నాటి మునుపటి అమ్మకపు నోటీసు ఉపసంహరించబడింది.

బ్యాంకుకు తెలిసినంతవరకు ఆస్తిపై ఎటువంటి తాకట్టు ఋణభారాలు లేవు. (1) ఆన్‌లైన్ ఇ-వేలం వెబ్‌పోర్టల్ / వెబ్‌సైట్ https://baanknet.com ద్వారా నిర్వహించబడును. (2) రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ మరియు బిడ్డింగ్ రూల్స్ కొరకు మరియు అమ్మకం నియమ నిబంధనల కొరకు https://baanknet.com దర్శించండి మరియు లాగిన్ & రిజిస్ట్రేషన్ కొరకు వెబ్‌సైట్ హోమ్‌పేజీలో "బయ్యర్ రిజిస్ట్రేషన్" లింక్‌ను వినియోగించి క్లిక్ చేయండి. (3) ఇ-వేలం అమ్మకం యొక్క నియమ నిబంధనల కొరకు బ్యాంకు వారి వెబ్‌సైట్: www.unionbankofindia.co.in లో లభిస్తాయి.

తేది : 03.11.2025, స్థలం: విశాఖపట్నం

సం/- అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

కాకినాడ

రైతుబజార్‌లో నిన్నటి కూరగాయల ధరలు(కిలోకు)

గాంధీనగర్, న్యూస్‌టుడే: టమాట- 18, 20, వంకాయలు- 46, 48, బెండకాయలు- 50, పచ్చి మిర్చి- 34, 38, 44, కాకరకాయ- 52, బీర- 50, 62, కాలీఫ్లవర్- 25, 30, క్యాబేజీ- 38, క్యారెట్- 58, దొండ కాయలు- 56, బంగాళాదుంపలు- 23, 27, ఉల్లి- 22, 28, గోరుచిక్కుళ్లు- 34, దోసకాయలు- 32, చిక్కుళ్లు- 96, 128, చేమదుంపలు- 32, 40, బీట్‌రూట్- 46, కీర దోస- 40, బీన్స్‌కాయలు- 80, అల్లం- 70, క్యాప్సికం- 70, బొబ్బర్లు- 50, చిలకడదుంపలు- 40, ఒకటి చొప్పున ఆనపకాయ- 40, 45, పొట్లకాయ- 18, 20, అరటికాయ- 6, 8, మునగకాడ- 8, 10, మామిడి కాయ- 10, 12, నిమ్మకాయలు(డజన్) - 24, 30.

నగరంలో సినిమాలు

గాంధీనగర్, న్యూస్‌టుడే: ఆనంద్ సినిమాస్ 4స్క్రీన్- కృష్ణలీల, ఆర్యన్, ప్రిడేటర్, ఫినెక్స్, బాహుబలి ది ఎపిక్, దేవీ మల్టీప్లెక్స్ 4స్క్రీన్- ఫినెక్స్, మాస్ జాతర, ది గర్ల్‌ఫ్రెండ్, కాంతార 1, లక్ష్మీ- దిగ్రేటెస్ట్ ప్రీవెడ్డింగ్ షో(ఉ,సా), డైస్ ఐరే(మ,రా), సత్యగౌరి - ప్రిడేటర్, తిరుమల - ఆర్యన్, సీఅండ్‌సీ 1- జటాధర, సీఅండ్‌సీ 2- కె. ర్యాంప్, శ్రీప్రియ - మాస్ జాతర, పద్మప్రియ- ది గర్ల్‌ఫ్రెండ్, బాహుబలి దిఎపిక్(మ), సూర్య1(వాకలపూడి) - మాస్ జాతర, సూర్య 2 - జటాధర

సంస్థను ప్రారంభిస్తున్న జేఎన్‌టీయూకే మాజీ వీసీ మురళీకృష్ణ, జనార్దనం, అబ్బయ్య తదితరులు

విద్యాసంస్థల్లో మానసిక వికాస నిపుణులు అవసరం

గాంధీనగర్, న్యూస్‌టుడే: సమాజం తీవ్రమైన మానసిక ఒత్తిడితో సతమతమవుతుందని, ప్రతి విద్యాసంస్థ మానసిక వికాస నిపుణులను నియమించాల్సిన అవసరముందని జేఎన్‌టీయూకే మాజీ ఉపకులపతి కేవీఎస్‌జీ మురళీకృష్ణ అన్నారు. శనివారం రామారావుపేటలోని ఎస్టీయూ విద్యాభవన్‌లో మానవ విలువలు, సమగ్ర అభివృద్ధి స్వచ్ఛంద సంస్థను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయులు కేవలం పాఠాల బోధనకు పరిమితం కాకుండా సమాజ పురోగతిలో కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రముఖ సైకాలజిస్టులు జనార్దనం, దామెర విజయలక్ష్మి, జేఎన్‌టీయూకే విశ్రాంత ఆచార్యులు జి.అబ్బయ్య , ఆచార్య ఆలపాటి శ్రీనివాసు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, ఫ్యాప్టో ఛైర్మన్ సాయి శ్రీనివాస్, ఆచార్య కృష్ణమోహన్, సంస్థ నిర్వాహకులు సుబ్బరాజు, ఉదయబాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

గోడపత్రిక ఆవిష్కరణ

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఈనెల 12న వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాకినాడలో నిర్వహించనున్న ర్యాలీకి సంబంధించిన గోడపత్రికను శనివారం స్థానిక వైకాపా జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆవిష్కరించారు మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, కుడా మాజీ ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, రాగిరెడ్డి బన్నీ, సుంకర విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

నేడు కార్తిక వనసమారాధన

ఏర్పాట్లు పనులు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే నానాజీ

సర్పవరం, న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణం లోని శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి-పెనుమర్తి దారిలోని మామిడితోటల్లో ఆదివారం కాకినాడ గ్రామీణ నియోజకవర్గ కార్తిక వనసమారాధన నిర్వహిస్తున్నామని, కులమతాలకు అతీతంగా ప్రజలందరూ హాజరుకావాలని ఎమ్మెల్యే నానాజీ కోరారు. శనివారం వనసమారాధన ప్రాంగణంలో ఎమ్మెల్యే, ఆయన కుమారుడు సందీప్ నిర్వహణ కమిటీలతో సమావేశం నిర్వహించి పనులను సమీక్షించారు.

వైభవంగా సంకటహార చతుర్థి పూజలు

ప్రత్యేక పూజలందుకున్న భోగి గణపతి స్వామి

గాంధీనగర్, న్యూస్‌టుడే: నగరంలోని దూసర్లపూడి వారి వీధిలో స్వయంభూ భోగి గణపతి పీఠంలో కార్తిక మాసంలో గణపతి ఆరాధకుల ఉపవాస దీక్షలతో సంకటహర చతుర్థి ఉత్సవాన్ని నిర్వహించారు. తెల్లవారుజామున విఘ్నేశ్వర ప్రతిమతో ఊరేగింపుగా నగర సంకీర్తన జరిగింది. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు, వరలక్ష్మి, భక్తులు పాల్గొన్నారు.

సరఫరా తగ్గించారు.. వెతలు పెంచారు

నగరంలో తాగునీటికి కటకట

48వ డివిజన్‌లోని వాటర్ ట్యాంకు

బాలాజీచెరువు, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ పరిధిలోని 48వ డివిజన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. వాటర్‌వర్క్సులో పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నా.. ఇక్కడి ప్రజలకు గొంతెండిపోతోంది. ఈ డివిజన్‌లో వార్డు సచివాలయాల వద్ద ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకుకు సరఫరా తగ్గించడంతో వెతలు మొదలయ్యాయి. ఎస్.అచ్యుతాపురం, మధురానగర్, అంబేడ్కర్‌నగర్, జనచైతన్య కాలనీలో రాజీవ్‌గృహకల్ప వాసులకు అరకొర సరఫరాతో ఇబ్బందులుపడుతున్నారు. ఇక్కడున్న ఓవర్ హెడ్ ట్యాంకుకు ప్రతాప్‌నగర్‌లోని ట్యాంకుల నుంచి రోజూ నీరు సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు గతంలో విద్యుత్తునగర్ వెళ్లే ప్రధాన తాగునీటి పైపులైను నుంచి 48వ డివిజన్ ట్యాంకు సరఫరా జరిగేది. కొంత కాలంగా విద్యుత్తునగర్‌కు వెళ్లే ప్రధాన పైపులైనుకు కరణంగారి కూడలిలో ఉన్న వాల్వ్‌ను సరఫరా వేళ్లల్లో మూసేస్తున్నారు. ఈదంతో ప్రతాప్‌నగర్ ట్యాంకుల నుంచి వచ్చే నీరే గతి అవుతోంది. తద్వారా ఈ ట్యాంకు పూర్తి సామర్థ్యంతో నిండక ఇక్కడి ప్రజలకు రెండు పూటలా సరిపడా అందడం లేదు. విద్యుత్తునగర్‌కు వెళ్లే ప్రధాన పైపులైను వాల్వును ఎప్పటిలాగే తెరిచి ఉంచి వాటర్ ట్యాంకు నీటిని సరఫరా చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. దీనిపై వాటర్‌వర్క్స్ డీఈ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పరిశీలించి, గతంలో మాదిరిగా పూర్తిస్థాయిలో నీరు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

- డివిజన్ – 48, కుటుంబాలు – 3,000,
- జనాభా – 10,000 ప్రస్తుతం సరఫరా – 50 లీటర్లు
- ఇక్కడి ట్యాంకు సామర్థ్యం – 90,000 కిలో లీటర్లు
- ప్రస్తుత సరఫరా సామర్థ్యం – 50,000 కిలో లీటర్లు
- గతంలో ప్రతి వ్యక్తికి రోజూ అందే నీరు – 100 లీటర్లు

కనకదాసు సేవలు చిరస్మరణీయం

కనకదాసు చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్, అధికారులు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: సామాజిక సంఘ సంస్కర్తగా తన సాహిత్యంతో సమానత్వాన్ని ప్రబోధిస్తూ అంటరానితనం వంటి దురాచారాల నిర్మూలనకు భక్త కనకదాసు చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ షాన్‌మోహన్ కొనియాడారు. శనివారం కలెక్టర్ విడిది కార్యాలయంలో సాధు కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్, అధికారులు పూలమాల వేసి నివాళి అర్పించారు. జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎం.లల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు, సహాయ బీసీ సంక్షేమాధికారి పి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థినికి సైకిల్ అందజేత

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: డిగ్రీ చదువుతున్న పేద విద్యార్థిని మహాలక్ష్మికి కళాశాలకి వెళ్లేందుకు రవాణా సదుపాయం లేక ఇబ్బంది పడటంతో ఆమె తల్లిదండ్రులు సానా సతీష్‌బాబు ఫౌండేషన్‌ను ఆశ్రయించగా సైకిల్‌ను అందించినట్లు ఫౌండేషన్ ఛైర్మన్ తలాటం హరీష్ శనివారం తెలిపారు. గాటీలమ్మ గుడి వద్ద పాన్‌షాప్ నిర్వహించే మహిళకు ఫ్యాన్సీ సామగ్రిని పంపిణీ చేశారు.

సాంస్కృతిక సంబరం

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం రాత్రి ఉత్సాహభరితంగా సాగాయి. నాచోరే.. నాచో.., డోలారే.. డోలా అంటూ.. సినీ నృత్యాలు, విద్యార్థుల కేరింతల మధ్య కళాశాల ప్రాంగణం మార్మోగింది. ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్‌తో అలరించారు.

చిన్నారులకు క్రమశిక్షణ అవసరం

మొక్కల ప్రదర్శనను తిలకిస్తున్న లయన్స్ సభ్యులు

గాంధీనగర్, న్యూస్‌టుడే: నేటి బాలలే రేపటి పౌరులని, చిన్ననాటి నుంచి క్రమశిక్షణ, పట్టుదల, నైతిక విలువలు నేర్చుకుంటూ విద్యార్థులు ముందుకు సాగాలని లయన్స్‌క్లబ్ పూర్వపు జిల్లా గవర్నర్ బాదం బాలకృష్ణ అన్నారు. కాకినాడ లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుని వారం రోజులపాటు జరిగే వారోత్సవాలను లయన్స్ క్లబ్ హాల్లో ప్రారంభించారు. వివిధ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఔషధ మొక్కల ప్రదర్శనను తిలకించారు. లయన్స్ ప్రముఖులు బి.పుత్రరావు, భాస్కరరావు, కె.మరిడికుమార్, డి.నూకాజీ, మోహన్‌కుమార్, రామసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

గుండె జబ్బులపై అవగాహన

గాంధీనగర్, న్యూస్‌టుడే: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి గుండె జబ్బులపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ బి.దుర్గాపవన్ అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ సమావేశ మందిరంలో శనివారం రాత్రి క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ గోపీనాథ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ దుర్గా పవన్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహార నియమాలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని, మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటూ, నిద్రకు సమయ పాలన పాటించాలని సూచించారు. ప్రముఖ వైద్యుడు జీఎస్.మూర్తి, క్లబ్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ సాన, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, పవన్, రవిరెడ్డి, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

ట్రైసైకిళ్ల, పౌష్టికాహారం పంపిణీ

కాకినాడ నగరం: చేయూత స్వచ్ఛంద సంస్థ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు పౌష్టికాహార కిట్లను, పేద మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఆర్థికంగా వెనకబడ్డ పేద విద్యార్థులకు ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. పలువురు దివ్యాంగ విద్యార్థులకు ట్రైసైకిళ్లను అందించారు. ఆదర్శ రైతులకు ఉత్తమ పురస్కారాలను అందించి సత్కరించారు.

నన్నయ సాహిత్యం ప్రత్యేకం

సర్పవరం: తెలుగు సాహిత్యంలో ఆదికవి నన్నయది ప్రత్యేక స్థానమని, ఆయన పేరున విశ్వవిద్యాలయం ఏర్పాటు తెలుగు ప్రజలకు గర్వకారణమని విశ్రాంత డీఎంఈ రాఘవేంద్రరావు తెలిపారు. కాకినాడ బోటు క్లబ్ ఆవరణలోని ఆదికవి నన్నయ విగ్రహానికి వాకర్స్ సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

కాపు/తెలగ/నాయుడు కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు కాపు/తెలగ/ నాయుడు కుల వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, కాపు/ తెలగ/ నాయుడు కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. **రాజమండ్రి ఈనాడు కార్యాలయంలో (1వ అంతస్తు, భాను టవర్స్, శ్యామల థియేటర్ ఎదురు)** ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (09 నవంబర్ 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- మరిన్ని వివరాలకు **8008621414 & 9154918858** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్ మరియు యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

బాబోయ్.. గుంతల దారి

కాకినాడ అశోక్‌నగర్‌లోని నారాయణ పాఠశాల రహదారి అధ్వాన స్థితిలో దర్శనమిస్తోంది. గుంతలు ఏర్పడటంతో పాటు చిన్న చిన్న కంకర చిప్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో ద్విచక్ర వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం వందలాది మంది పాఠశాల విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారని, గుంతలు మరింత పెద్దవి కాకముందే మరమ్మతులు చేపట్టాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, భానుగుడి సెంటర్

కూలకముందే తొలగించండి..

కాకినాడ ఆర్టీసీ బస్టాండు రహదారిలో వైఎస్సార్ కూడలి వద్ద ఓ చెట్టు రోడ్డుపై ఒరిగి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఇటీవల వచ్చిన తుపానుతో కొమ్మలను తొలగించారు. చెట్టు కింద భాగాన వేళ్లు బయటకు చొచ్చుకొచ్చాయని, ఎప్పుడైనా హోరు గాలి వీచినా కూలే ప్రమాదముందని, సంబంధిత అధికారులు స్పందించి చెట్టును తొలగించాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, భానుగుడి సెంటర్

అమ్మో..! మలుపు

నగరంలోని 17వ డివిజన్ యేసువారి వీధి కూడలి వద్ద మలుపు ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ కల్వర్టును పూర్తిస్థాయిలో నిర్మించకపోవడంతో పాదచారులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షం పడితే ఈ కూడలి ముంపు బారినపడుతోంది. మొంథా తుపానులో ఇక్కడ ముంపు సంభవించడంతో ఒక మహిళ ఇక్కడ డ్రెయిన్‌లో పడిపోయేపరిస్థితి రావడంతో స్థానికులు రక్షించారు. ఈ కల్వర్టును పూర్తిస్థాయిలో బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

పూడిక ఇలా.. మురుగు కదిలేదెలా?

కాకినాడ, సురేష్‌నగర్‌లోని ఓ వీధిలో రహదారి పక్కన ప్రధాన కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయింది. దాంతో కాలువ అధ్వానంగా దర్శనమిస్తోంది. దాంతో మురుగు పారే వీలులేకుండా ఉందని స్థానికులు చెబుతున్నారు. దుర్వాసన వ్యాపిస్తోందని, దోమలు వృద్ధి చెందుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

పొంచి ఉన్న ప్రమాదం

కాకినాడ గొడారిగుంట కూడలి వద్ద ప్రధాన రహదారిపై అడ్డుగా మట్టి గుట్ట ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. గతకొంత కాలం కిందట అక్కడ పైపులైనుకు మరమ్మతులు చేపట్టి గుట్టగా పేర్చి వదిలేశారు. రోజులు గడుస్తున్నా గుట్టను తొలగించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మసీదు సెంటర్ (కాకినాడ)

క్షతగాత్రులకు జీజీహెచ్‌లో చికిత్స

చికిత్సపొందుతున్న దుర్గా చైతన్య, భద్రం

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కిర్లంపూడి వద్ద కారుబీభత్సంతో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన ముగ్గురు క్షతగాత్రులు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సపొందుతున్నారు. కిర్లంపూడి మండలం, సోమవరానికి చెందిన బి.భద్రం తలకు గాయమై ట్రామాకేర్ వార్డులో, జగ్గంపేట మండలం, ఇరుపాకకి చెందిన కె.దుర్గా చైతన్యకు రెండు తొడలకు తీవ్రగాయాలు కావడంతో ఆర్ఐసీయూ-1లో చికిత్స అందిస్తున్నారు. అదేప్రాంతానికి చెందిన చీపురుపల్లి ఆదిత్య ఫణిశ్రీ ప్రవంతికి రెండు మోకాళ్లు దెబ్బతినడంతో సిమెంట్ కట్టు కట్టి వైద్యం అందించారు. ఈ ముగ్గురిలో దుర్గాచైతన్య, భద్రం తీవ్రగాయాలయ్యాయని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నారు. ఆసుపత్రిలో ఆవరణలో క్షతగాత్రులను చూసి వారి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

బస్టాండులో ప్రయాణికుల సెల్‌ఫోన్ల చోరీ

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ ఆర్టీసీ బస్టాండులో శనివారం ఇద్దరు దొంగలు హల్‌చల్ చేశారు. బస్టాండు వెనుక వైపు ప్రాంగణంలో తుని ప్లాట్‌ఫాం వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న ఓ ప్రయాణికుడి జేబులో సెల్‌ఫోన్‌ను దొంగిలించారు. అదే విధంగా మరో మహిళ వద్ద కూడా సెల్‌ఫోన్ చోరీ చేశారు. వెంటనే అప్రమత్తమైన వారు డిపో అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ పోలీసులు బస్టాండుకు చేరుకుని సీసీ ఫుటేజీ ఆధారంగా ఆ ఇద్దరి దొంగల్ని వెంబడించినా దొరకలేదు.

వ్యక్తి మృతిపై కేసు

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై కాకినాడ మూడో పట్టణ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. కాకినాడ, అయోధ్యనగర్‌కి చెందిన నక్కా అప్పన్న(50) కూలీపనులు చేస్తూ జీవిస్తుంటాడు. ఈనెల 6న ఉదయం టీ తాగేందుకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, కుటుంబసభ్యులు అతని కోసం వెతగ్గా శనివారం సాయంత్రం స్థానిక రెవెన్యూకాలనీలోని డ్రైయినేజీలో మృతదేహం లభ్యమైంది. ప్రమాదవశాత్తూ అందులో పడి మృతిచెందినట్లు తెలిపారు. అతని భార్య తలుపులమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

షెడ్డు నిరుపయోగం.. రోడ్డుపైనే విక్రయం

ఇబ్బందులు పడుతున్న చేపల వ్యాపారులు

న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్(కాకినాడ)

ధ్వంసమైన రేకులు

కాకినాడ 12వ డివిజన్ పరిధిలోని పర్లోపేట చేపల మార్కెట్ అధ్వానస్థితిలో దర్శనమిస్తోంది. దీంతో అందులో చేపల అమ్మకాలు జరిపేందుకు వీలుగాక ఎండలో ఎండుతూ.. వానలో తడుస్తూ.. ఆరు బయటే చేపల అమ్మకాలు సాగించాల్సి వస్తోందని మత్స్యకార మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో 20 ఏళ్ల కిందట పర్లోపేటలో చేపల క్రయవిక్రయాల నిమిత్తం చేపల షెడ్డు నిర్మాణం చేశారు. ప్రస్తుతం ఇది పూర్తిగా శిథిలమైంది. వర్షం పడినప్పుడు అంతా బురదమయంగా మారుతోంది. ఇక ప్రాంగణమంతా చెత్తాచెదారంతోపాటు ఇతర వ్యర్థాలు, రాళ్లతో అపరిశుభ్రంగా తయారైంది. ఒకప్పుడు ప్రాంగణంలో కాయగూరలు, పండ్ల దుకాణాలు, ఇతర కిరాణ సామగ్రిని విక్రయించేవారు. ఇప్పుడు ప్రాంగణం అధ్వానంగా ఉండడంతో రోడ్డుపైనే అమ్మకాలు సాగిస్తున్నారు. గతంలో వైకాపా ప్రభుత్వంలో కొత్త షెడ్డు నిర్మాణం చేస్తామంటూ.. కాలయాపన చేశారే తప్ప ఇంతవరకు చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులతోపాటు మత్స్యకార మహిళలు కోరుతున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం..

గత కొన్నేళ్లుగా ఎండనక, వాననక ఇబ్బందులు పడుతున్నాం. మా అవస్థలు అటు అధికారులకు, ఇటు ప్రజాప్రతినిధులకు పట్టడం లేదు. చేపల షెడ్డు పూర్తిగా శిథిలమైంది. ఇప్పటికైనా వారు స్పందించి పక్కా షెడ్డు నిర్మాణం చేపట్టాలి. -శీలమ్మ, పర్లోపేట

రోడ్ల మరమ్మతులకు చర్యలు

ఘాటీ సెంటర్‌లో పాడైన రోడ్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కొండబాబు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: ఇటీవల వర్షాలతో నగర పరిధిలో గల పలు రోడ్లు దెబ్బతిన్నాయని, వాటి మరమ్మతులు చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశించారు. శనివారం నగరంలో పర్యటించి దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. ఘాటీ సెంటర్, వార్పు రోడ్డు, చంద్రిక థియేటర్ రోడ్డు, మున్సిఫ్ జంక్షన్, ఎంఎస్ఎన్ ఛారిటీస్, బాలయోగి సెంటర్ తదితర ప్రాంతాల్లో పాడైన రోడ్లను పరిశీలించారు. నాయకులు పంతాడి రాజు, ఎండీ ఖాన్, కోడా రమణ, సంగాని నాగూర్, ఎండీ అన్సర్ తదితరులు పాల్గొన్నారు.

CHANGE OF NAME

I, CHENNA VENKATA KRISHNA SASIKANTH S/o Venkata Kasi Viswanatham Resident of D.No.50-5-10/A, Puram vari Street, Jagannaickpur, Kakinada. I have changed my name from V.K. SASIKANTH CHANNA (Old Name) to CHENNA VENKATA KRISHNA SASIKANTH (New Name) hence I am being called CHENNA VENKATA KRISHNA SASIKANTH As per Affidavit dated 4.11.2025 for all purposes KALUTURI PADMINI, Advocate - Notary, Kakinada.

ముగిసిన ఎస్‌జీఎఫ్ స్క్వాష్ పోటీలు

విజేతలకు పతకాలు అందజేస్తున్న ముఖ్యఅతిథులు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: అంతర్ జిల్లాల ఎస్‌జీఎఫ్ అండర్-14, 17, 19 స్క్వాష్ ఛాంపియన్‌షిప్ శనివారం ముగిసింది. డీఎస్‌డీవో సతీష్‌కుమార్, ఎంఈఓ-1 టీవీఎస్ రంగారావు, ఎంఈఓ-2 బి.శ్రీనివాసరావు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అబ్జర్వర్‌గా ఎస్‌కే బాబు వ్యవహరించారు. కార్యక్రమంలో పీఈటీ సంఘ కార్యదర్శి వి.మాచరరావు, కోశాధికారి నాగలింగేశ్వరరావు, పీడీలు లంకా జార్జి, వి. రవిరాజు పరుశరాం, మంగయమ్మ, నాగమణి, దీప్తి, ఎస్తేర్, సూరిబాబు, మూర్తి తదితరులు పాల్గొన్నారు. అండర్-14 బాలుర విభాగంలో ప్రభుకిరణ్, రమణ, కార్తికేయ, హరణ్య(తూర్పు గోదావరి), శశాంక్‌రెడ్డి(చిత్తూరు), వివేకానంద(గుంటూరు), ప్రేమ్ సాయి(చిత్తూరు), అండర్-17 విభాగంలో తహష్‌రాజ్, సూరజ్, అశ్విక్, సాయిసాకేత్(తూర్పుగోదావరి), సురేష్, భరణి(శ్రీకాకుళం), ఈశ్వర్(చిత్తూరు), షేక్‌ముజామిల్(గుంటూరు), అండర్-19 విభాగంలో అఖిల్, సౌర్య, డేవిడ్(తూర్పుగోదావరి), కార్తిక్(చిత్తూరు), కృష్ణ(తూర్పు), వాసుదేవరెడ్డి(శ్రీకాకుళం), మణికంఠరెడ్డి(తూర్పుగోదావరి) వరుస స్థానాల్లో నిలిచారు. బాలికల అండర్-14 విభాగంలో తూర్పుగోదావరికి చెందిన బ్లెస్సీ, మహాలక్ష్మి, మేఘన, శృతి, శ్రీకాకుళానికి చెందిన రమశ్రీ, పూజ, మోక్షశ్రీ, గాయత్రి విజేతలుగా నిలిచారు. అండర్-17 విభాగంలో తూర్పుగోదావరి జిల్లాకి చెందిన అభిజ్ఞ, ఐశ్వర్య, రూపశ్రీ, తేజశ్విని, వేణు, రేణుక(కృష్ణ), అమృతవర్షిని(గుంటూరు), అండర్-19 విభాగంలో తూర్పుగోదావరికి చెందిన రూపశ్రీ, వెన్నెల, శ్రేయసుహాషిత, లిఖిత దేవి, సంజన(శ్రీకాకుళం), ధరణి(కృష్ణ), మాధవి(శ్రీకాకుళం), అపర్ణ(తూర్పుగోదావరి)గెలుపొందారు.

మహిళలకు హిందీ శిక్షణ

గాంధీనగర్: రెడ్‌క్రాస్ సొసైటీ, కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత స్పోకెన్ హిందీ శిక్షణ ఇవ్వనున్నట్లు రెడ్‌క్రాస్ జిల్లా, రాష్ట్ర ఛైర్మన్ వై.డి.రామారావు తెలియజేశారు. 18 సంవత్సరాలు నిండి, పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలకు 45 రోజులపాటు ఈశిక్షణ ఇస్తామని చెప్పారు. నవంబర్ 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వివరాలకు 7671940992 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

ఏపీఎంఈడబ్ల్యూయూ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శంభూప్రసాద్

కాకినాడ కలెక్టరేట్: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్(ఏపీఎంఈడబ్ల్యూయూ) రాష్ట్ర అధికార ప్రతినిధిగా శంభూప్రసాద్‌ను నియమిస్తూ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.బాబాపకృద్దీన్ శనివారం ప్రకటన జారీ చేశారు. ఆయనకు యూనియన్ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

కాకినాడ పరిసర విద్యార్థులకు శుభవార్త

GOOD NEWS for Students in and around KAKINADA

JALASAFE TRAINING CENTRE

Proudly Announces

Spoken English Courses & Specialised Mathematics Classes for 9th - 12th Standard Students.

Mathematics: Expert Coaching for strong fundamentals and Exam Success.

Spoken English: Improve Grammer, Fluency, Pronunciation & Confidence through Interactive Sessions.

Air-Conditioned Classrooms with a Projector, Individual Seating & Peaceful Learning Environment.

Near Bhanugudi Jn, beside Janmabhoomi Park, 2nd floor, Dr. Obul Reddy Clinic Building, Kakinada.

For Enquiries & Admissions:

8217300565, 9087745805

(c) eenadu

కాకినాడ గ్రామీణం

• కాకినాడ గ్రామీణం • పెద్దాపురం • పిఠాపురం

నంది మండపంలో జడ్జి శరత్‌బాబుకు సత్కారం

భీమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

సామర్లకోట: సామర్లకోట భీమేశ్వరాలయంలో గుంటూరు జిల్లా అడిషనల్ జడ్జి శరత్‌బాబు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. నంది మండపంలో అర్చకులు ఆశీర్వచనం పలికారు. ఆయన వెంట కాకినాడ జిల్లా మూడవ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఆనంది, ఆరవ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గోవర్ధన్ తదితరులు ఉన్నారు.

నేడు కార్తిక వనసమారాధన

సర్పవరం: కాకినాడ గ్రామీణంలోని శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి-పెనుమర్తి దారిలోని మామిడితోటల్లో ఆదివారం కాకినాడ గ్రామీణ నియోజకవర్గ కార్తిక వనసమారాధన నిర్వహిస్తున్నామని, కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ హాజరుకావాలని ఎమ్మెల్యే నానాజీ కోరారు. శనివారం వనసమారాధన ప్రాంగణంలో ఎమ్మెల్యే, ఆయన కుమారుడు సందీప్ నిర్వహణ కమిటీలతో సమావేశం నిర్వహించి పనులను సమీక్షించారు.

ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే నానాజీ

వినియోగదారులకు నాణ్యమైన సేవలు

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురంలో విజేత సూపర్ మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చారు. శనివారం పాత బస్టాండు సెంటర్‌లోని పెట్రోలు బంకు సమీపంలో ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్కెట్‌ను ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్ ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ 1999లో సూపర్ మార్కెట్ రంగంలో మొదటి బ్రాంచిని స్థాపించి ఒక బ్రాండ్‌గా నిలిచినట్లు చెప్పారు. 26 ఏళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు అత్యున్నత, నాణ్యమైన సేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు.

విజేత సూపర్ మార్కెట్‌ను ప్రారంభిస్తున్న ఎంపీ

నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ

కరప, న్యూస్‌టుడే: వేళంగిలో శనివారం ట్రస్ట్ ఆఫ్ బొండా వార్షికోత్సవ వేడుకలను ఆ సంస్థ అధ్యక్షుడు సామాజిక సేవావేత్త డా. బొండా వెంకన్నరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. 500 మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇద్దరు విద్యార్థినులకు రూ.10 వేల సాయం అందజేశారు. గొల్లప్రోలు ఎంఈవో శివప్రసాద్, సూర్యారావు, రాజ్‌కుమార్, లక్ష్మీకుమారి, అనితారాణి పాల్గొన్నారు.

రండి.. రోజంతా ఆడిపాడండి

– న్యూస్‌టుడే, పిఠాపురం

ఆదివారం ప్రత్యేకం

పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం నియోజకవర్గాల్లో కార్తిక మాసం సందర్భంగా విహారయాత్రలు, వన భోజనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే మూడో ఆదివారం వచ్చేసింది. ఈ నేపథ్యంలో కుటుంబాలు, స్నేహితులు, ఉద్యోగులు, కులసంఘాలు.. ఇలా అంతా సందడికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ భక్తితో పాటు ఆహ్లాదంగా ఉండే ఎన్నో ప్రాంతాలున్నాయి. ఒక్క రోజులోనే ఈ మూడు నియోజకవర్గాల్లో ఆధ్యాత్మిక క్షేత్రాలు సైతం తిరిగేసి సందడి చేయొచ్చు. ఇక్కడ తిరిగేందుకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి.

కాకినాడ బీచ్‌లో జన సందోహం

పిఠాపురం..

పాదగయ క్షేత్రం, దత్తాత్రేయుడి జన్మస్థలం కావడంతో దత్తాత్రేయస్వామి, శ్రీపాదవల్లభుడు, ఇంకా ఎన్నో దత్త క్షేత్రాలున్నాయి. మరోపక్క పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతీమాధవస్వామి ఆలయం ఇక్కడే కొలువై ఉంది. ఇక గొల్లప్రోలు మండలంలో తాటిపర్తి అపర్ణాదేవి ఆలయం, దుర్గాడలోని శివాలయం, మల్లవరంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, కొడవలిలోని బౌద్ధారామం ఉంది. కొత్తపల్లి మండల పరిధి ఉప్పాడ బీచ్‌లో రోజంతా సందడి చేయొచ్చు. దాదాపు పది కిలోమీటర్ల ఉప్పాడ బీచ్ కోనపాపపేట వరకు చెట్లతో ఆహ్లాదంగా ఉంటుంది. సెజ్ కోసం సేకరించిన ఖాళీ స్థలాల్లోనూ పర్యాటకులు ఉంటుంటారు. పొన్నాడలోని బంగారుపాప ఆలయం కూడా ప్రత్యేకం.

పెద్దాపురం..

ఈ నియోజకవర్గంలోని తిరుపతి గ్రామంలో శృంగార వల్లభస్వామి, ఆర్బీపట్నం రోడ్డులో ముప్పనవారి గాలిబంగ్లా, పాండవుల మెట్ట ప్రాంతాలకు భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఏడీబీరోడ్డు, మరోపక్క సామర్లకోటలో భీమేశ్వరస్వామి ఆలయంతోపాటు తోటలు, పొలాల్లో ఎక్కువగా వన భోజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఎక్కువగా పొలాలు, తోటలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సమేతంగా కార్తిక మాసంలో సందడిగా గడుపుతుంటారు.

కాకినాడ గ్రామీణం..

నియోజకవర్గంలో తూరంగేశ్వరస్వామి ఆలయం, శ్రీపీఠంలో ఐశ్వర్యాంబిక సమేత సుందరేశ్వరస్వామి ఆలయం, సర్పవరంలో భావనారాయణస్వామి ఆలయం, ఇంద్రపాలెం మండేశ్వర సుబ్రహ్మణేశ్వరస్వామి, సూర్యారావుపేట సహస్ర లింగేశ్వరస్వామి గుడులున్నాయి. సూర్యారావుపేట, ఎన్టీఆర్‌బీచ్, శిల్పారామం, బీచ్ పార్కు, ఏడీబీ రోడ్డు, కిరణ్ కంటి ఆసుపత్రి రోడ్డు తదితర ప్రాంతాల్లో మామిడితోటల్లో వనభోజనాలు జరుగుతాయి. సర్పవరం, కొవ్వాడ, కరప తదితర గ్రామాల్లో తోటలూ విహారానికి ప్రత్యేకం.

జాగ్రత్తలు పాటించండి

విహార యాత్రలు, వన భోజనాలకు వెళ్లే వారంతా జాగ్రత్తలు పాటించాలి. ఆలయాల వద్ద క్యూలైన్లలో మాత్రమే దర్శనానికి వెళ్లాలి. నిషేధిత ప్రదేశాల్లో వన భోజనాలు చేయవద్దు. బీచ్ రోడ్డులో చిన్నపిల్లలతో వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. నిత్యం పోలీసు గస్తీ ఉంటే అవసరమైన సహాయం కోరవచ్చు.

- జి.శ్రీనివాస్, సీఐ, పిఠాపురం

పోలీసు అధికారితో ఫోన్ ఇన్ నేడు

పిఠాపురం: పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తో ఆదివారం ఫోన్ ఇన్ కార్యక్రమం జరుగుతుంది. పట్టణ పరిధిలో చట్ట విరుద్ధ కార్యకలాపాలు, జూదం, ట్రాఫిక్ సమస్యలు ఇలా.. ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులేవైనా ఆయన దృష్టికి తీసుకురావచ్చు. పరిష్కార మార్గాలు పొందవచ్చు.

సమయం : ఉదయం 10 నుంచి 11 గంటలు

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 94407 96523

బీమా పత్రం అందజేత

పెద్దాపురం: పట్టణానికి చెందిన తెదేపా నాయకుడు కంది అప్పన్న మరణించడంతో ప్రమాద బీమా పథకం కింద మంజూరైన రూ.5 లక్షల మంజూరు పత్రాన్ని శనివారం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చినరాజప్ప అందించారు.

ఆలయాదాయం రూ.3.60 లక్షలు

పెద్దాపురం, న్యూస్‌టుడే: తిరుపతి గ్రామంలోని శ్రీశృంగార వల్లభస్వామిని శనివారం భక్తులు దర్శించుకున్నారు. తద్వారా రూ.3.60 లక్షల ఆదాయం వచ్చిందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశామన్నారు.

సంతకాల సేకరణ

గొల్లప్రోలు: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని నిరసిస్తూ వైకాపా నాయకులు దుర్గాడలో కోటి సంతకాల సేకరణను శనివారం నిర్వహించారు. నాగలోవరాజు, నానాజీ, సత్యనారాయణ, రామకృష్ణ, సూర్యనారాయణ పాల్గొన్నారు. ✦ **సామర్లకోట:** ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని కోటి సంతకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని పెద్దాపురం వైకాపా ఇన్‌ఛార్జి దొరబాబు శనివారం అన్నారు.

గురువులకు సూచనలిచ్చారు..

పిఠాపురం: ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి నుంచి అయిదో తరగతి చదివే విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన జరగాలని ఎంఈవోలు శ్యాంబాబు, కేటీ నారాయణదాసు తెలిపారు. పిఠాపురంలోని రాజీవ్‌గాంధీ మున్సిపల్ పాఠశాలలో 29 మంది ఉపాధ్యాయులకు రెండు రోజులుగా జరుగుతున్న టీచింగ్ టూల్ కార్యక్రమం శనివారంతో ముగిసింది.

అభిమానిని ఆదుకున్నారు..

పిఠాపురం: పిఠాపురంలోని అగ్రహారానికి చెందిన సినీ హీరో విక్టరీ వెంకటేష్ అభిమాని జి.రామకృష్ణ ఇటీవల ప్రమాదానికి గురికావడంతో కాలికి గాయమైంది. ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన అభిమానులు సేకరించిన రూ.22,500 ఆర్థిక సాయాన్ని స్థానిక వెంకటేష్ అసోసియేషన్ సభ్యుడు వడ్డి నానిబాబు అందజేశారు. మొల్లి శ్రీను, జైగణేష్ పాల్గొన్నారు.

లేడీస్ క్లబ్ వితరణ

సర్పవరం: రమణయ్యపేట పంచాయతీ ఏపీఐఐసీ కాలనీలో శనివారం కోరమాండల్ లేడీస్ క్లబ్ అధ్యక్షురాలు గౌరి ఆధ్వర్యంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరకులు అందించారు. ఆమె మాట్లాడుతూ సొంత ఖర్చులు తగ్గించుకుని, పొదుపు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సేవల్లో కలిగే సంతృప్తికి వెలకట్టలేమని పేర్కొన్నారు. కార్యదర్శి మల్లీశ్వరి, ప్రతినిధులు శ్రీదేవి, సృజన, లక్ష్మి, విజయలక్ష్మి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.

శుభ్రతతోనే ఆరోగ్యం

పెదపూడి: గ్రామాల్లో పరిశుభ్రత ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని కాకినాడ ఆదిత్య డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ నాయుడు అన్నారు. శనివారం కరకుదురులో కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహించారు. విద్యార్థులు గ్రామంలో స్వచ్ఛభారత్‌పై అవగాహన కల్పించి వీధులను శుభ్రం చేశారు. నాయకులు శ్రీను, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

దుర్గాడ శివాలయంలో వినాయకుడికి అలంకరణ

ఆధ్యాత్మిక సంబరం

గొల్లప్రోలు: దుర్గాడ శివాలయంలో 27వ సప్తాహ మహోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా కుంభ నివేదన చేసి అన్నసమారాధన ప్రారంభించారు. దుర్గాడ శివాలయంలో గణపతిని అలంకరించారు. దర్శిపూడి వీరరాఘవులు ఆధ్వర్యంలో నగర సంకీర్తన చేశారు. ✦ **సామర్లకోట:** సామర్లకోట దేవాంగవీధిలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో శనివారం రాత్రి దేవాంగ సంఘం ఆధ్వర్యంలో గౌరీశంకరుల సంబరం నిర్వహించారు. ✦ **గొల్లప్రోలు:** గొల్లప్రోలులోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ శాఖలో ఏర్పాటు చేసిన 25 అడుగుల మహాదివ్య శివలింగాన్ని ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్ శనివారం రాత్రి దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక సభలో అంతర్జాతీయ వక్త రాజయోగి త్రినాథ్‌తో కలిసి మాట్లాడారు. తమ్మయ్యనాయుడు, నాగేశ్వరరావు పాల్గొన్నారు..

జ్యోతి వెలిగిస్తున్న ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్

రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ

గొల్లప్రోలు: విజయవాడలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్ డ్రామా పోటీల్లో గొల్లప్రోలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు బహుమతులు సాధించారని హెచ్ఎం రాజ్యలక్ష్మి తెలిపారు. ఎనిమిదో తరగతి విద్యార్థి సూర్యకిరణ్ స్టేట్ బెస్ట్ మేల్ యాక్టర్‌గా బహుమతి పొందాడు. గైడ్ టీచర్ భారతిని డీఈవో రమేష్, డీఎస్‌వో శ్రీనివాసవినీల్, ఎంఈవోలు శ్రీనివాస్, శివప్రసాద్, హెచ్ఎం రాజ్యలక్ష్మి అభినందించారు.

బహుమతులు అందుకుంటున్న గొల్లప్రోలు విద్యార్థులు

ఈతలో ప్రథమం

పెద్దాపురం: పెద్దాపురం మండలంలోని ఆర్బీపట్నం గ్రామానికి చెందిన మన్యం పల్లవి ఈత ఫ్రీస్టైల్ విభాగాల్లో ప్రథమ, తృతీయ స్థానాలు సాధించింది. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు విశాఖ ఆర్కే బీచ్ ప్రాంతంలో ఉన్న జీవీఎంసీ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన 69వ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-14 బాలికల ఈత ఫ్రీస్టైల్ 50 మీటర్లలో ప్రథమ స్థానం, 100 మీటర్లలో తృతీయ స్థానం సాధించింది. ఈ నెలాఖరున దిల్లీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు కాకినాడ జిల్లా క్రీడాభివృద్ధి విభాగం అధికారి సతీష్‌కుమార్ తెలిపారు.

బాధితులకు నిత్యావసరాలు

తాళ్లరేవు: పిల్లంక, కొత్తలంకల్లో 95 తుపాను బాధిత కుటుంబాలకు శనివారం నిత్యావసరాలు పంపిణీ చేశారు. డీసీ మాజీ ఛైర్మన్ బాబ్జీరాజు, నాయకులు శ్రీనివాసరావు, గోవిందు, ఏడుకొండలు పాల్గొన్నారు. సుంకరపాలెంలో వెంకటరెడ్డినాయుడు, వెంకటేశ్వరరావు పంపిణీ చేశారు.

CHANGE OF NAME

I, GOVINDA RUJULU GANISETTI, S/o. Late Buchiraju, aged 58 years, Resident at D.No. 19-1-412/2, Sudha Colony, Peddapuram, Kakinada District, Andra Pradesh, India - 533437. I have changed my name from **GOVINDA RUJULU GANISETTI** (Old Name) to **GANISETTI GOVINDA RAJULU** (New Name) as per Affidavit, Dated: 07-11-2025. Here after, I shall be known as **GANISETTI GOVINDA RAJULU.**

మహారాజశ్రీ పిఠాపురం అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి వారి కోర్టులో

G.W.O.P.No. 100 / 2025

బిట్వీన్:
పితాని లక్ష్మి దేవి ...పిటిషనర్
In the matter of minor child Pithani Bhavya Sri
మరియు
NIL ... రెస్పాండెంట్

పై నెంబరులో తెలిపిన పిటీషనరు కుమార్తె అయిన పితాని భవ్యశ్రీ మైనరు అయినందున పిటీషనరుకి ఈ క్రింది తెలిపిన షెడ్యూలు దాఖలా ఆస్తిని ఆమె కుమార్తె చదువులు, తదితర ఖర్చులు నిమిత్తం అమ్ముటకు పర్మిషను ఇప్పించవలసినదిగా పై పిటీషనరు ఈ ఒరిజినల్ పిటీషనను పై కోర్టులో దాఖలు చేయడమైనది. సదరు విషయముపైన ఎవరికైనా ఎటువంటి అభ్యంతరములు ఉన్నయెడల తేది. 11-11-2025 సం॥రం తేదీన ఉదయం గం॥ 10:30 ని॥లకు పై కోర్టు వారి ఎదుట హాజరు అయ్యి వారియొక్క ఆక్షేపణలు తెలియపరచుకొనవలెను. లేనియెడల పరోక్షమున తీర్మానించబడునని ఈ ప్రకటన ద్వారా ద్వారా శ్రీ కోర్టు వారి ఆర్డరుతో తెలియజేయడమైనది.

SCHEDULE: Kakinada District, Kothapalli Mandal, Pithapuram SRO, Komaragiri Village Panchayati, Komaragiri Village, zeroyati dry, S.No.39, Ac.1-08 cents in which Ac.0-58 cents in which eastern side Ac. 0-29 cents or 0.116 hectors land within the following boundaries: East: Raju Cheruvu, South: Raju Cheruvu, West: Remaining land in this number sold to Pithani Gangana, North: Raju Cheruvu.

L.V. SURESH , Kum. K. RAJANI GOWRI
Advocates, Kakinada. Cell: 9030180108

నిధులిస్తే.. సాగుతుంది పాఠం

పెద్దాపురం మండలం ఆర్బీపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో మొదటి అంతస్తు నిర్మాణం స్లాబ్ వరకు వచ్చి నిలిచింది. గదులు, గోడలు, ఫ్లోరింగ్ ఇతర నిర్మాణాలకు నిధుల కొరత ఏర్పడింది. రూ.7 లక్షల వరకు అవసరం. దీనిపై ఉప విద్యాశాఖాధికారి ఈరంకి ప్రభాకరశర్మ మాట్లాడుతూ ఉన్నతాధికారులకు తెలిపి చర్యలు చేపడతామన్నారు.

– న్యూస్‌టుడే, పెద్దాపురం

మురుగు.. కదిలితే ఆరోగ్యం

గొల్లప్రోలు ఎస్సీపేట కాలువలో విద్యుత్తు స్తంభం అడ్డుగా ఉండడంతో మురుగు సరిగా ప్రవహించడం లేదు. కాలువ మధ్యలో స్తంభం ఉండడంతో వ్యర్థాలు అడ్డుపడుతున్నాయి. దీంతో దుర్వాసన, దోమల ఉద్ధృతితో స్థానికులకు రోగాలు ప్రబలుతున్నాయి. విద్యుత్తు స్తంభాన్ని పరిశీలించి చర్యలు చేపడతామని ఇన్‌ఛార్జి కమిషనర్ అలీషా తెలిపారు.

– న్యూస్‌టుడే, గొల్లప్రోలు

ప్రమాదం.. తప్పిస్తే సంతోషం

కరప మండలం నడకుదురులో విద్యుత్తు స్తంభం ఒరిగిపోవడంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. స్తంభం పడిపోక ముందే దానిని సరిచేయడం లేదంటే మార్చడం చేయాలని అధికారులను కోరుతున్నారు. ఏఈ ఈశ్వర్‌ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

– న్యూస్‌టుడే, కరప

ధాన్యం.. ఆరితేనే విత్తం

తాళ్లరేవు మండలంలోని లచ్చిపాలెం వద్ద జాతీయ రహదారిపై రైతులు ధాన్యాన్ని ఆరబెట్టారు. పొలాల్లోని కళ్లాలు బురదగా మారడంతో పంటను రహదారిపైకి తీసుకొచ్చి ఒబ్బిడి చేసుకుంటున్నారు. ఏటా తమకీ కష్టాలేంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, తాళ్లరేవు

చెత్త.. తొలగిస్తే శుభ్రం

గొల్లప్రోలు ఎస్సీపేటకు వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన చెత్త పేరుకుపోయి సమీప ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజుల తరబడి చెత్తను తొలగించకపోవడంతో దుర్వాసన వస్తోంది. సమస్య గురించి ప్రస్తావించగా. . చెత్తను తొలగించే పనులు నిర్వహిస్తామని నగర పంచాయతీ ఇన్‌ఛార్జి పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ తెలిపారు.

– న్యూస్‌టుడే, గొల్లప్రోలు

మార్కెట్ భవనం పూర్తికి చర్యలు

గొల్లప్రోలు: చేబ్రోలులోని పట్టుగూళ్ల మార్కెట్ కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న భవనం పనులు పూర్తిచేసేందుకు చర్యలు చేపడతామని పట్టు పరిశ్రమశాఖ జిల్లా అధికారిణి గీతారాణి తెలిపారు. గత నెల 28న 'ఈనాడు'లో పట్టు సడలుతోంది..! శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. చేబ్రోలు పట్టు పరిశ్రమ కేంద్రంలోని మార్కెట్ భవనాన్ని పరిశీలించారు. ఇంజినీరింగ్ సిబ్బందితో కొలతలు తీయించి పనులు నిర్వహణకు ప్రతిపాదనలు రూపొందించారు.

ఈనాడు కథనానికి స్పందన

హమ్మయ్య దారి బాగైంది..

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురం ఆర్టీసీ బస్టాండులో రోడ్డు కొన్నేళ్లుగా ఛిద్రమై ఉంది. సీసీ రోడ్డు ముక్కలుగా విరిగిపోవడంతో 'ఈనాడు'లో పలుమార్లు చిత్ర కథనాలు ప్రచురితం కావడంతో స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశాలతో బస్టాండు లోపల రోడ్డు నిర్మాణానికి రూ.9 లక్షలతో చర్యలు చేపట్టారు.

ప్రధాన మార్గం శుభ్రం

పెద్దాపురం: పెద్దాపురం నుంచి రాజమహేంద్రవరం వెళ్లే ర.భ.శాఖకు చెందిన రహదారిని శనివారం శుభ్రపరిచారు. ఈ నెల 5న 'ఈనాడు'లో దారి బాలేకున్నా.. పట్టించుకోరేమన్నా శీర్షికతో కథనం ప్రచురితమవ్వడంతో స్పందించిన పురపాలిక అధికారులు రహదారిపై పేరుకుపోయిన ఇసుక, మట్టిని తొలగించారు.

గుడికి పాలకమండలి నియామకం

పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుల నియామక ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. దేవస్థానం ఛైర్మన్ జల్లూరి వీర్రాజు, సభ్యులు పాశీల వెంకటరమణరావు, యర్రమిల్లి సత్యవెంకట రమణ, తమ్మన రమాదేవి, మట్టే ప్రదీప్, పసుపులేటి సత్యవేణి, పసుపులేటి ఉమా, లంక వరలక్ష్మి, పూసపాటి శ్రీనివాసరావు, పెద్దింటి రమేష్(అర్చకుడు, ఎక్స్ అఫీషియో సభ్యుడు)లతో ఈవో జగదీశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చినరాజప్ప, డీసీసీబీ ఛైర్మన్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఛైర్మన్, సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ఈవో

నన్నయ సాహిత్యం ప్రత్యేకం

సర్పవరం: తెలుగు సాహిత్యంలో ఆదికవి నన్నయది ప్రత్యేక స్థానమని, ఆయన పేరున విశ్వవిద్యాలయం ఏర్పాటు తెలుగు ప్రజలకు గర్వకారణమని విశ్రాంత డీఎంఈ రాఘవేంద్రరావు తెలిపారు. కాకినాడ బోటుక్లబ్ ఆవరణలోని ఆదికవి నన్నయ విగ్రహానికి వాకర్స్ సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అధ్యక్షుడు రత్నప్రసాదరావు, కార్యదర్శి దాసరి శ్రీధర్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎరువుల విక్రయాలు నిలిపివేయాలని నిర్ణయం

కాజులూరు: డీఏపీ, యూరియాతోపాటు ఎరువుల కంపెనీలు తయారుచేసే ఇతరత్రా ఉత్పత్తులను విక్రయించాలనే కంపెనీల నిబంధనలను వ్యతిరేకిస్తూ కాజులూరు మండలంలో సోమవారం నుంచి ఎరువుల విక్రయాలు నిలిపివేయాలని నిర్ణయించారు. ఫెర్టిలైజర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు తలాటం వెంకటరమణ అధ్యక్షతన శనివారం డీలర్ల సమావేశమయ్యారు.

తాటాకిల్లు దగ్ధం

తాళ్లరేవు: పాత కోరింగలో శనివారం తెల్లవారుజామున తాటాకిల్లు దగ్ధమైంది. చేకూరి అమ్మన్న, కళావతి వృద్ధ దంపతులు నిరాశ్రయులయ్యారు. నాయకులు లక్ష్మణరావు, రామలక్ష్మి, బాబి బాధితులను ఓదార్చి నిత్యావసరాలు పంపిణీ చేశారు.

కాకినాడ పరిసర విద్యార్థులకు శుభవార్త
GOOD NEWS for Students in and around KAKINADA
JALASAFE TRAINING CENTRE
Proudly Announces
Spoken English Courses & Specialised Mathematics Classes for 9th - 12th Standard Students.
Mathematics: Expert Coaching for strong fundamentals and Exam Success.
Spoken English: Improve Grammer, Fluency, Pronunciation & Confidence through Interactive Sessions.
Air-Conditioned Classrooms with a Projector, Individual Seating & Peaceful Learning Environment.
Near Bhanugudi Jn, beside Janmabhoomi Park, 2nd floor, Dr. Obul Reddy Clinic Building, Kakinada.
For Enquiries & Admissions:
8217300565, 9087745805

నీటి గొట్టాలకు తుప్పు..
ప్రజారోగ్యానికి ముప్పు

న్యూస్‌టుడే, గొల్లప్రోలు, పిఠాపురం, పెద్దాపురం

తాగునీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తుప్పుపట్టిన గొట్టాల కారణంగా నిత్యం అధిక మొత్తంలో తాగునీరు వృథా అవుతోంది. సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతోంది. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు పట్టణాల్లో తాగునీటి గొట్టాలు లీకవుతున్నాయి. 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినవి కావడంతో తుప్పుపట్టాయి. భారీ వాహనాల రాకపోకలతో రోడ్డుకింద గొట్టాలు పగులుతున్నాయి. పైపులైన్ల లీకేజీలతో శివారు ప్రాంతాల ప్రజలకు తాగునీరు సక్రమంగా అందడం లేదు.

పెద్దాపురం నుంచి సామర్లకోట వెళ్లే ప్రధాన రహదారిపై పైపులైన్ లీకేజీ

■ రోజువారీ నీటి సరఫరా ❖ సమస్యలేంటి.. ● ఏటా మరమ్మతుల ఖర్చు

పిఠాపురం

■ 7.1 ఎంఎల్‌డీ ❖ అనధికార కుళాయిలు అధికంగా ఉన్నాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో తరచూ లీకేజీలు. అనధికార కుళాయిలు 100 ఉన్నాయి. ● రూ.10 లక్షలు.

పెద్దాపురం

■ 5 ఎంఎల్‌డీ ❖ పట్టణాల్లో పలుచోట్ల పైపులైన్ లీకేజీలతో రక్షిత నీరు వృథా. తరచూ మరమ్మతులు చేపడుతున్నారు. పెద్దాపురం-సామర్లకోట ప్రధాన మార్గంలో పైపులైన్ లీకేజీకి మరమ్మతులు చేపట్టడం లేదు. అనధికార కుళాయిలు 500 ఉన్నాయి. ● రూ.30 లక్షలు

గొల్లప్రోలు

■ 3 ఎంఎల్‌డీ ❖ ప్రధాన రహదారి, కొత్తపేట, పెదవీధి ప్రాంతాల్లో పైపులైన్ లీకేజీలతో నిత్యం రక్షిత నీరు వృథా. లీకేజీలతో పైపులైన్‌లలోకి మురుగు చేరి తాగునీరు కలుషితమవుతోంది. శివారు ప్రాంతాల ప్రజలకు తాగునీరు సక్రమంగా అందడం లేదు. విద్యుత్తు లేకుంటే కుళాయిల నీరు రావడం లేదు. ● రూ.10 లక్షలు

చర్యలు తీసుకుంటాం..

తాగునీటి గొట్టాల లీకేజీలకు మరమ్మతులు నిర్వహించేందుకు చర్యలు చేపడతాం. గొల్లప్రోలులో 5 చోట్ల లీకేజీలు గుర్తించాం. పిఠాపురంలో అమృత 2.0 పథకం ద్వారా రూ.23 కోట్లతో 110 కిలోమీటర్ల పొడవున పైపులైన్ వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం.

- అలీషా, పి.రాజు, పురపాలికల అధికారులు, గొల్లప్రోలు, పిఠాపురం

శ్రద్ధాంజలి

మమతానురాగాలకు, ప్రేమానుబంధాలకు మారు పేరుగా నిలిచి, మా అందరి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మీ మరణం మాకు తీరని లోటు.. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ
భర్త: యార్లగడ్డ వెంకట సుబ్బారావు (లేటు)
కుమారుడు: యార్లగడ్డ వీర వెంకట్రావు
కోడలు: సత్యశాంతి
మరియు కుటుంబసభ్యులు
శ్రీమతి యార్లగడ్డ లక్ష్మీకాంతం గారు
జననం: 1933 మరణం: 4-11-2025
సామర్లకోట
పెద్దకార్యం: ది. 16-11-2025 ఆదివారం, సామర్లకోట, బలుసు వారి వీధిలో మా స్వగృహమునందు జరుగును.

(c) eenadu

తుని

•తుని • ప్రత్తిపాడు • జగ్గంపేట

పందిరిరాట వేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు

షష్ఠి ఉత్సవాలకు పందిరిరాట

శంఖవరం, న్యూస్‌టుడే: శంఖవరంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవాలకు శనివారం పందిరిరాట వేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర మాలధారులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

కనులపండువగా దీపోత్సవం

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: ధర్మవరం గ్రామంలోని రుక్మిణీ సత్యభామా సమేత రాజగోపాలస్వామి ఆలయంలో కార్తిక దీపోత్సవం శనివారం కనుల పండువగా జరిగింది. స్వామి, అమ్మవార్లకు పూజలు, విశేష అలంకరణ అనంతరం దీపోత్సవం నిర్వహించారు. భక్తులు శంఖు, చక్ర, నామాల రూపంలో దీపాలు వెలిగించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: తుని: 9100020946, ప్రత్తిపాడు: 98669 62946 జగ్గంపేట: 80086 22066
ఉ॥ 10 - మ॥ 1

మురుగు కాలువలు నిర్మించాలి

సమస్య: గౌరంపేటలో పూర్తిస్థాయి డ్రెయినేజీలు లేక రహదారిపై మురుగు నిలిచిపోతోంది.
- ప్రసాద్, స్థానికుడు

సమాధానం: గ్రామంలో డ్రెయినేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలో సమస్యను పరిష్కరిస్తాం.
- మణికంఠ, కార్యదర్శి, గౌరంపేట
– న్యూస్‌టుడే, శంఖవరం

పూడిక తొలగించండి

సమస్య: మండలంలోని ఏవీనగరం బీసీ కాలనీలో మురుగు కాలువలు పూడికతో నిండిపోయాయి. **- రామారావు, స్థానికుడు**

సమాధానం: సమస్య మా దృష్టికి వచ్చింది. పారిశుద్ధ్య సిబ్బందికి చెప్పి కాలువల్లో పూడిక తీయించి సమస్య పరిష్కరిస్తాం.
- శంకర్, పంచాయతీ కార్యదర్శి
– న్యూస్‌టుడే, తొండంగి

పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

తుని పట్టణం, న్యూస్‌టుడే: రోటరీ యువజనోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన స్పెల్‌బీ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపారు. పట్టణంలోని రోటరీ హాల్లో జరిగిన ఈ పోటీలకు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరై సత్తా చాటారు. క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు పి. నాగిరెడ్డి, ప్రసన్నకుమార్, న్యూజనరేషన్ మంత్ ఛైర్మన్ దండెం మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

సమగ్ర శిక్షాతో రక్ష

పాఠశాలల్లో బాలికలకు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ

– న్యూస్‌టుడే, తుని

సమాజంలో నిత్యం ఎదురయ్యే ఆయా సవాళ్లు అధిగమించడానికి, దాడుల నుంచి రక్షించుకోవడానికి కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తోంది. ఈ ఏడాది నవంబరు 1వ తేదీ నుంచి ప్రత్యేకంగా 6-12 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు 'రక్ష' పథకం ద్వారా 2 నెలలు ప్రత్యేక శిక్షణా తరగతులు ప్రారంభం అయ్యాయి. తుని పట్టణం, గ్రామీణంలో ఉన్న 11 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సుమారు 3 వేల మంది విద్యార్థినులకు ఆయా అంశాలపై అవగాహన కలిగిస్తూ, శిక్షకులు రమణ, స్వరూప ఆడపిల్లల్లో ధైర్యం పెంపొందిస్తున్నారు.

విద్యార్థినులకు కరాటే నేర్పుతున్న శిక్షకుడు రమణ

తల్లిదండ్రుల సహకారంతో..

మా తల్లిదండ్రులు లక్ష్మీ, రమణ సహకారంతో చిన్నతనం నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని పదేళ్ల క్రితమే బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరాను. నా సోదరి దీవెన కూడా బ్రౌన్ బెల్ట్ సాధించింది. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి అనేక పాఠశాలల్లో శిక్షణ ఇస్తుండటం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. **- కె.స్వరూప, తుని, శిక్షకురాలు**

దాడులు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాం

పాఠశాల, వీధుల్లో ఆకస్మాత్తుగా ఎవరైనా దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాం. ఆత్మరక్షణకు ఆడపిల్లలు కరాటే నేర్చుకోవడం ప్రస్తుత తరుణంలో ఎంతో ముఖ్యమని భావించి దీనికోసం కొంత సమయం కేటాయిస్తున్నాం. భవిష్యత్తులో చదువు, కరాటేలో మరింతగా రాణించి పోలీస్ కావాలనేది నా లక్ష్యం. **- ఎం.రాణి, 9వ తరగతి, తుని**

క్రీడా కోటాలో ఉద్యోగం సాధిస్తా..

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, రానున్న కాలంలో కరాటేలో మరింత శిక్షణ పొందాలని భావిస్తున్నాను. జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటి క్రీడా కోటాలో ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో సాధన చేస్తున్నాను. **- జి.కృప, తుని**

సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు

జగ్గంపేటలో వ్రతాలు నిర్వహిస్తున్న భక్తులు

జగ్గంపేట, న్యూస్‌టుడే: కార్తిక మాసం పురస్కరించుకుని శనివారం జగ్గంపేటలో మర్రిమొక్క వీధి రామాలయం వద్ద గురుస్వామి పత్తిగుళ్ల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించారు. 40 మంది దంపతులు వ్రతం ఆచరించారు.

అయ్యప్పస్వామి పడిపూజ..

ఏలేశ్వరం: ఏలేశ్వరంలో గురుస్వామి పూర శ్రీను నేతృత్వంలో శుక్రవారం రాత్రి అయ్యప్ప పడిపూజ జరిగింది. ప్రముఖుడు గుర్రం లోవరాజు, మహాగంగ దంపతుల ఆధ్వర్యంలో 450 మంది స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు.

అన్నవరం.. భక్తజనం

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. అత్యధికంగా 7,900 వ్రతాలు జరిగాయి. రద్దీ నేపథ్యంలో తెల్లవారుజామున 3 గంటల నుంచే వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభించారు. మధ్యాహ్నం వరకు రద్దీ కొనసాగింది. వ్రతమండపాలు, క్యూలైన్లు కిక్కిరిశాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అంతరాలయం, యంత్రాలయం దర్శనాలకు భక్తులను అనుమతించలేదు. వాహనాలను సత్యగిరికి మళ్లించారు. ఉచిత వాహనాల్లో ఆలయ ప్రాంగణానికి భక్తులను తీసుకువచ్చారు. ఆది, సోమవారాల్లోనూ రద్దీ ఉండే అవకాశముంది. ప్రాకారసేవ శాస్త్రోక్తంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను తిరుచ్చీపై ఆశీనులనుచేసి ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగించారు. ● నిత్యాన్నదానానికి పలువురు భక్తులు విరాళాలు అందించారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీహనుమంతుల ఈశ్వర చంద్రశేఖర్ రూ. 1,01,116, మండపేటకు చెందిన వి. పెద్దవెంకటరాజు, కృష్ణవేణిలు రూ. 51,116 విరాళం ఇచ్చారు.

'రంగుల చిత్రాలు వేశారు.. శభాష్ అనిపించుకున్నారు'

'ఈనాడు, ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు

తుని వైష్ణవి కళాశాలలో జరిగిన పోటీల్లో..

విజేతలకు బహుమతులు అందిస్తున్న కరస్పాండెంట్

తుని, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎమ్మార్‌పేటలో ఉన్న శ్రీఅర్క ఇంగ్లీషు మీడియం స్కూల్లో శనివారం 'ఈనాడు, ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభాపాటవ పోటీలు జరిగాయి. 'మీకు ఇష్టమైన పండుగ' అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో వివిధ తరగతుల విద్యార్థులు పాల్గొని రంగుల చిత్రాలు వేశారు. స్కూలు ఉపాధ్యాయులే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. ఈ పోటీల్లో టి. వర్షిత ప్రథమ, సీహెచ్. వినేశ్వర్ ద్వితీయ, కె. నవదీప్ తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు ప్రిన్సిపల్ ఎన్. రవికుమార్, స్కూలు డైరెక్టర్లు పి. రాంజీ, ఎం. కిరణ్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు.

● పట్టణంలోని వైష్ణవి జూనియర్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో 'ప్రకృతి అందాలు' అనే అంశంపై విద్యార్థులు ఆసక్తికరంగా చిత్రాలు వేశారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఇ. వాసు, పి. దుర్గాప్రసాద్, వై. రేణుకసాయి మొదటి మూడు స్థానాలు సాధించారు. వీరికి కరస్పాండెంట్ కేఆర్‌వీవీ రమణ, అధ్యాపకుడు పి. నాని చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

తుని అర్క స్కూల్లో చిత్రాలు వేస్తున్న విద్యార్థినులు

బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకున్న విజేతలు

వన సమారాధనల సందడి

వనసమారాధనలో ఉద్యోగులు

తొండంగి, న్యూస్‌టుడే: దానవాయిపేట సముద్రతీరంలో శనివారం ఉద్యోగులు సందడి చేశారు. తుని నియోజకవర్గంలోని అన్నిశాఖల ఉద్యోగుల కార్తికమాస వనసమారాధన ఎంపీడీవో సాయినవీన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి విశ్వాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగులంతా కలసిమెలసి సరదాగా గడిపారు. క్రికెట్, వాలీబాల్, అంత్యాక్షరి, నృత్యాలు, క్విజ్, పాటలు, మిమిక్రీ తదితర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల అందరిలో ఐక్యతభావం కలుగుతుందని ఉద్యోగులు పేర్కొన్నారు. తొండంగి, తుని, కోటనందూరు మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

రౌతులపూడి : మండలంలోని ఉప్పంపాలెం గ్రామంలో దాసరి అచ్చియ్యదొర ఆధ్వర్యంలో కార్తిక వనసమారాధన నిర్వహించారు. పెద్దసంఖ్యలో ప్రజలు వన భోజనాన్ని స్వీకరించారు.

ఏలేశ్వరం : ఏలేశ్వరంలోని ఏలేరు నదీ తీరాన ఉన్న సాయిబాబా మెట్ట శనివారం భక్తులతో కళకళలాడింది. విద్యుత్తు పనులు నిర్వహించే గుత్తేదారు పిల్లా వీరవెంకట సత్యనారాయణ నేతృత్వంలో ఏటా మాదిరి మహాన్నదానం ఏర్పాటైంది. ముందుగా ఉసిరి మొక్కకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖులు చల్లా గణేష్, తొండారపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

చట్టసభలపై అవగాహన పెంచుకోవాలి

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులు చట్టసభలపై అవగాహన పెంచుకుంటే ప్రజాస్వామ్య విలువలు తెలుస్తాయని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విద్యాశాఖ చేపట్టిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనబర్చి బ్యాంకు కాలనీ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని రమ్యప్రియ ఎంపికైంది. ఆమె శనివారం ఉపాధ్యాయులతో కలిసి తేటగుంటలోని పార్టీ కార్యాలయంలో యనమలను మర్యాదపూర్వంగా కలిశారు. రమ్యప్రియను, శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను యనమల అభినందించారు. హెచ్‌ఎం హేమలత, పాఠశాల సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

విద్యార్థిని అభినందిస్తున్న మాజీ మంత్రి యనమల

సీఎం సహాయనిధి అందజేత

శంఖవరం, న్యూస్‌టుడే: ప్రత్తిపాడు మండలం యు.జె.పురం గ్రామానికి చెందిన రౌతు గంగరాజులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.1.81 లక్షల చెక్కును కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ శనివారం లబ్ధిదారుడికి అందజేశారు.

● జనసేన ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గొర్లి నాగేశ్వరరావును నియమించాలంటూ కొంత మంది నాయకులు ఎంపీని కలిసి కోరారు. వరుపుల తమ్మయ్యబాబును ఇన్‌ఛార్జిగా తొలగించిన తరువాత ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదన్నారు.

రోడ్డుపైనే నిర్మాణ సామగ్రి

పట్టణంలోని పలుప్రాంతాల్లో రహదారులపై ఇసుక, కంకర తదితర నిర్మాణ సామగ్రి ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు, కల్వర్టులు, రోడ్లు నిర్మించి మిగిలిన సామగ్రిని అక్కడే వదిలేస్తున్నారు. దీనిపై పురపాలక ఏఈ లక్ష్మీప్రసన్నను వివరణ కోరగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, తుని పట్టణం

రెయిలింగ్ ధ్వంసం.. ప్రయాణానికి భయం

వీరవరం శివారు ఏలేరు ఖండి కాలువపై ఉన్న వంతెన రెయిలింగ్ ధ్వంసమైంది. మలుపులో అప్రోచ్ నుంచి వంతెనపైకి వెళ్లే ప్రాంతం ప్రమాదకరంగా మారడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిపై రభ శాఖ ఏఈ శేఖర్‌ను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, కిర్లంపూడి

భోజనశాలలో లీకేజీతో ఇక్కట్లు

జగ్గంపేట శివారున ఉన్న గురుకుల పాఠశాలలో భోజనశాల భవనం స్లాబ్‌కు లీకేజీలు ఏర్పడ్డాయి. వర్షాల సమయంలో భోజనాలు చేసేందుకు విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను పాఠశాల ప్రిన్సిపల్ లలితకుమారి దృష్టికి తీసుకెళ్లగా ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. త్వరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, జగ్గంపేట

సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకోవాలి

తుని పట్టణం: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని దిహిందూ గ్రూప్ (ఎస్‌అండ్‌డీ) వైస్ ప్రెసిడెంట్ ఆర్నాల శ్రీధర్, జేఎన్‌టీయూ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జీవీఎస్ఆర్ దీక్షితులు అన్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థలో నిర్వహిస్తున్న రిమ్‌జిమ్ 2025 పోటీలు శనివారంతో ముగిశాయి. 31 విభాగాల్లో జరిగిన వివిధ పోటీల్లో విజేతలకు విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్‌ప్రకాష్‌తో కలిసి అతిథులు బహుమతులు అందజేశారు. 'కృత్రిమ మేధస్సు- తెలివైన సాధనమా? లేక ప్రమాదకరమైన ధోరణినా?' అనే చర్చాగోష్ఠిలో బాలలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. సీనియర్ ప్రిన్సిపల్ ఎంవీవీఎస్ మూర్తి, ప్రోగ్రాం కన్వీనర్ నీళాదేవి, అకడమిక్ ఇన్‌ఛార్జీలు, శ్రీప్రకాష్ శాఖల విద్యార్థులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందిస్తున్న ముఖ్యఅతిథులు

13న తెదేపా విస్తృతస్థాయి సమావేశం

తుని, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం తేటగుంట కార్యాలయంలో ఈ నెల 13న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. పట్టణంలోని సాయినగర్‌లోని పార్టీ కార్యాలయంలో నాయకులు యినుగంటి సత్యనారాయణ, కుసుమంచి సత్యనారాయణ, సూరంపూడి చంద్రశేఖర్ తదితరులు శనివారం విలేకర్లకు ఈ విషయం వెల్లడించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య హాజరై ఆయా మండల, గ్రామ, బూత్ కమిటీల సారథులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు.

ఆసుపత్రుల్లో మిన్నంటిన రోదనలు

కిర్లంపూడి, జగ్గంపేట గ్రామీణం, గండేపల్లి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, న్యూస్‌టుడే: కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మృతదేహాలను వివిధ ఆసుపత్రులకు తరలించారు. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. శనివారం ఉదయం 7.30 గంటల సమయంలో ప్రమాద సమాచారం తెలుసుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించే పనులను పర్యవేక్షించారు. మోర్త కొండయ్య మృతదేహన్ని హైవే అంబులెన్స్‌లో గండేపల్లి మండలం జెడ్.రాగంపేటలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకాడ రాజు మృతదేహన్ని, తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు మృతుల కుటుంబ సభ్యులతో స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా ఫోన్‌లో మాట్లాడి ఓదార్చారు. మృతుల కుటుంబికులతో జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్ మాట్లాడారు.

వివరాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే సత్యప్రభ

రోదిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు

ఆర్థిక సాయం అందజేత

కిర్లంపూడి, జగ్గంపేట గ్రామీణం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయంగా రూ.25వేలు చొప్పున ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బాధిత కుటుంబాలకు అందించారు. సోమవరం గ్రామంలో ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా చనిపోయిన కుటుంబాలకు మట్టి ఖర్చులుగా తక్షణం ఆర్థిక సాయం అందించాలని ఆదేశించడంతో మోర్త కొండయ్య, ఆనందరావు, కాకాడ రాజు కుటుంబ సభ్యులకు నగదు అందజేశారు. తెదేపా నాయకులు ఎస్‌వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, జంపన రవివర్మ తదితరులు ఉన్నారు.

ఆనందరావు కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందిస్తున్న ఎమ్మెల్యే నెహ్రూ

షెడ్డును ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు

తొండంగి, న్యూస్‌టుడే: గోపాలపట్నం ప్రధాన రహదారిలో శనివారం కారు టైరు పేలడంతో షెడ్‌ను ఢీకొట్టిన సంఘటనలో ఒకరికి తీవ్ర, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తొండంగికి చెందిన పి.సురేష్, కె.సుబ్రహ్మణ్యం, మరో ఇద్దరు శనివారం తెల్లవారుజామున కారులో అన్నవరం నుంచి తొండంగి వస్తుండగా గోపాలపట్నంలో ఓ మిల్లు వద్ద టైరు పేలడంతో షెడ్డును బలంగా ఢీకొట్టింది. షెడ్డుకు ఏర్పాటు చేసిన సిమెంటు స్తంభం కూలిపోయింది. కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పిందని స్థానికులు తెలిపారు. కారులో ఉన్న సురేష్ కాలికి తీవ్ర గాయం కావడంతో 108 వాహనంలో తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ప్రకటన

నా క్లయింట్లు కాకినాడ జిల్లా, రామచంద్రపురం మండలం, నర్సపురప్పేట, D.No.2-56 గ్రామస్థులు శ్రీ టిక్కిన వెంకటేశ్వరరావు మరియు శ్రీమతి టిక్కిన సాయికుమారి అనువారు నాకు ఇచ్చిన సంజాయిషీపై జనం యావన్మందికి తెలియజేయునది.

ఈ దిగువ షెడ్యూల్ దాఖలా స్థిరాస్తి నా క్లయింట్లు శ్రీ టిక్కిన వెంకటేశ్వరరావు మరియు శ్రీమతి టిక్కిన సాయికుమారి అనువార్లు యనమల రామలక్ష్మి గారి వలన రిజిస్టర్డ్ క్రయ దస్తావేజు తేది. 7-1-2023, దస్తావేజు నెం. 236/2023 (తుని సబ్‌రిజిస్టర్ కార్యాలయం) రీత్యా పూరా హక్కులతో దఖలు పడి, స్వాధీన హక్కుభుక్తములలో ఉండియున్న ఆస్తి అయి ఉన్నది కాగా,

నా క్లయింట్లు ది. 20-09-2025 తేదీన మధ్యాహ్న సమయంలో తొండంగి, మెయిన్‌రోడ్‌లో బండిమీద వెళుతుండగా మార్గమధ్యలో బండికి తగిలించిన చిన్న సంచి, అందులోని ఒరిజినల్ లింక్ క్రయ దస్తావేజు నెం. 1850/1998 తేది. 10-6-1998 (తుని సబ్‌రిజిస్టర్ కార్యాలయం) పడిపోయి ఉండుట జరిగింది.

కావున ఎవరికైనా సదరు ఒరిజినల్ క్రయ లింక్ దస్తావేజు నెం. 1850/1998 తేది. 10-6-1998 (తుని సబ్‌రిజిస్టర్ కార్యాలయం) దొరికిన యెడల, మరియు ఎటువంటి అభ్యంతరం ఉన్న ఎడల నాకు గాని, నా క్లయింట్లకు గాని, 7 రోజులలో తెలుపవలసినదిగా కోరడమైనది. ఇచ్చిన వారికి నా క్లయింటు ఇతోధికముగా సన్మానించెదరు.

షెడ్యూలు: పూర్వపు తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుత కాకినాడ జిల్లా, తొండంగి మండలం, తుని సబ్-రిజిస్టర్ వారి కార్యాలయ పరిధిలోని బెండపూడి గ్రామ పంచాయతీ, బెండపూడి గ్రామం, డోర్ నెం. 1-15, R.Survey No.109/10లో చేరిన 400 చ॥గ॥ లేక 334.45 చ॥మీ॥ ఖాళీ స్థలంకు హద్దులు. **తూర్పు:** V.సూర్యనారాయణ గారి ఇల్లు అడుగులు 50.00, **పడమర:** రోడ్డు అడుగులు 50.00, **ఉత్తరం:** రోడ్డు అడుగులు 72.00, **దక్షిణం:** ఇసకొండ సత్యమాణిక్యలక్ష్మి గారి స్థలం అడుగులు 72.00

Prasad M.V.V.D., Advocate
Bank of Baroda Bank back Street, Ramgeejupeta, Kotagummam, Rajahmundry, Cell: 94921 59900

ఎన్‌హెచ్ కూడళ్లలో భద్రత కరవు

వేగాన్ని నియంత్రించే ఇసుక డ్రమ్ములు, గేట్లు కానరాని వైనం

గండేపల్లి, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై ప్రయాణమే కాదు, వాహనాల కోసం వేచి ఉండాల్సి ఉన్నా, నడిచి వెళ్లాలన్నా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏ సమయంలో ఏ వాహనం వేగంగా, అదుపుతప్పి మీదకు వస్తోందోనని భయాందోళన చెందుతున్నారు. ఎన్‌హెచ్‌పైకి రావాలంటేనే భయం, భయంగా ఉంటుందని రహదారి వెంబడి గ్రామాల ప్రజలు అంటున్నారు. శనివారం కిర్లంపూడి మండలం సోమవరం కూడలి వద్ద జరిగిన సంఘటనతో మరింత భయంగా ఉంటుందని వాపోతున్నారు. ఈ కూడళ్ల వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఇసుక డ్రమ్ములు, గేట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

వేచి ఉండే ప్రాంతాలు..

మురారి నుంచి తుని వరకు సుమారు 72 కి.మీ మేర రహదారి ఉంది. రహదారిని ఆనుకుని సుమారు పది మండలాల్లో 58 కూడళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు డ్రమ్ములు, గేట్లు ఏర్పాటు చేసిన కొన్ని ప్రాంతాల్లో వీటి జాడ కానరాడం లేదు. గండేపల్లి మండలం ప్రమాదకర కూడలైన జెడ్.రాగంపేటలో ఇవి లేవు. విద్యార్థులు తరచూ వాహనాల కోసం వేచి ఉండే మల్లేపల్లి, గండేపల్లి, మురారి, జగ్గంపేట మండలం జేవీఆర్ సెంటర్, రామవరం, కిర్లంపూడి మండలం బూరుగుపూడి, సోమవరం కూడళ్ల వద్ద చర్యలు శూన్యం. ఏలేశ్వరం మండలం యర్రంవరం, ప్రత్తిపాడు తదితర మండలాల్లోని ఈ చర్యలు కానరావడం లేదు.

మండలం	కి.మీ	కూడళ్లు
గండేపల్లి	16	8
కిర్లంపూడి	5	3
జగ్గంపేట	3	2
ప్రత్తిపాడు	7	4
ఏలేశ్వరం	6	3


మల్లేపల్లి వద్ద భయంగా కూడలి దాటుతున్న విద్యార్థులు

హెచ్చరిక బోర్డులు లేవు..

తరచూ విద్యార్థులు, ప్రయాణికులు, రహదారి గ్రామాల ప్రజలు సంచరించే ప్రాంతాల్లో వాహనాలు వేగాన్ని తగ్గించే విధంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎన్‌హెచ్ నిర్వాహకులు, పోలీసుల సమన్వయ లోపంతో వీటిజాడ కానరావడం లేదు.

రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేస్తాం

హైవే అధికారులతో మాట్లాడి కూడళ్ల వద్ద రేడియం, స్టిక్కర్లు ఏర్పాటు చేస్తాం. కూడళ్ల వద్ద గేట్లు, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేసినా వాహనదారులు ఢీ కొని పోతున్నారు. ఎన్‌హెచ్ అధికారులతో మాట్లాడి కూడళ్ల వద్ద చర్యలు తీసుకుంటాం.
- వైఆర్‌కే.శ్రీనివాస్, సీఐ, జగ్గంపేట

రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ

తుని పట్టణం : విశాఖలో శనివారం జరిగిన 37వ రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల్లో పట్టణానికి చెందిన పెదపాటి కెవిన్ రజత పతకం సాధించి డిసెంబరులో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అతడిని పలువురు అభినందించారు.

పోరాటాలతోనే అడ్డుకొండ భూముల సాధన

జగ్గంపేట గ్రామీణం: మల్లిసాలలో ఉన్న అడ్డుకొండ ప్రభుత్వ భూములను పోరాటాలతో సాధించుకోవాలని రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు పిలుపునిచ్చారు. జగ్గంపేట మండలం మల్లిసాల, గండేపల్లి, కె.గోపాలపురం గ్రామాల మధ్యలో ఉన్న 585 ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంచాలంటూ దశాబ్ద కాలంగా పోరాటాలు చేస్తున్నామన్నారు. జగ్గంపేటలో 11న జరిగే విప్లవ అమరవీరుల సంస్మరణ సభలను జయప్రదం చేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ

సంక్షిప్త టెండర్ నోటీస్ నెం. 10/2025, తేదీ 07.11.2025

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ (MGNREGS) కార్యక్రమము క్రింద ప్రత్తిపాడు మండలములోని వివిధ గ్రామ పంచాయతీలలో చేపట్టవలసిన పనుల కొరకు పదార్థాలు / నైపుణ్య కలిగిన మరియు అర్థ నైపుణ్య కలిగిన కార్మికులు/యంత్రాలు సరఫరా చేయుటకు మూసివేసిన టెండర్లు ఆహ్వానించబడుతున్నాయి.

టెండర్ షెడ్యూల్ జారీ తేదీలు 12-11-2025 నుండి 18-11-2025 వరకు సాయంత్రము 05.00 గంటల వరకు-మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయము, ప్రత్తిపాడు మండలము.

టెండర్ షెడ్యూల్స్ స్వీకరణకు చివరి తేదీ 19-11-2025 మధ్యాహ్నం 2.00 గంటల వరకు బిడ్ సమర్పణకు చివరి తేదీ: 19-11-2025 మధ్యాహ్నం 03.00 గంటలకు

టెండర్లు తెరవడం: 19-11-2025 సాయంత్రము 04.00 గంటలకు

టెండర్ షెడ్యూల్ ధర రూ.2000/-

టెండర్ ఆమోదించే అధికారి ఏదైనా టెండర్ లేదా అన్ని టెండర్లను అంగీకరించే లేదా తిరస్కరించే హక్కును కలిగి ఉంటారు. ఒప్పందం కుదుర్చుకోక ముందే ఎప్పుడైనా టెండర్ ప్రక్రియను రద్దు చేసే అధికారం ఆయనకు ఉంది. ఈ చర్య వలన ప్రభావిత బిడ్డర్ లేదా బిడ్డర్లపై ఎటువంటి బాధ్యత లేదా వారికి ఆ నిర్ణయానికి గల కారణాలు తెలియజేయాల్సిన బాధ్యత టెండర్ ఆమోదించే అధికారికి ఉండదు.

మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల ప్రజాపరిషత్, ప్రత్తిపాడు.

ఈనాడు కర్నూలు

ఆదివారం నవంబరు 9, 2025

బస్సెక్కి విశాఖకు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : కర్నూలు నుంచి విశాఖపట్నానికి బస్సు సర్వీసులు పెరగడంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలు నుంచి విశాఖకు నడిచే మూడు ఏసీ బస్సులను కర్నూలు-1 డిపోలో శనివారం ఆయన ప్రారంభించారు. కర్నూలు ప్రాంతీయ రవాణా అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఈ బస్సులతో విశాఖపట్నానికి రవాణా వసతి మెరుగవుతుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కర్నూలు-1 డిపో మేనేజర్ సుధారాణి, కర్నూలు-2 డిపో మేనేజర్ కేఎల్‌కే శర్మ, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

తారుస పడని పనులు

పెద్దకడబూరు మండల పరిధిలోని మేకడోన రహదారి నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. రూ.1.35 కోట్లు మంజూరవగా గుత్తేదారుకు పనులు అప్పగించారు. కంకర వేసి వదిలేశాడు. రెండు నెలలు గడిచినా తారు రోడ్డు నిర్మించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కంకర కారణంగా అదుపు తప్పి పడిపోతున్నారు. వెంటనే పనులు పూర్తి చేసేలా అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

– న్యూస్‌టుడే, పెద్దకడబూరు

శ్రమయ్యే సమాధానం.. విజయమే బహుమానం

• సివిల్స్ విజేతల అంతరంగం

ఈనాడు, కర్నూలు : బలమైన సంకల్పం.. శ్రమించే తత్వముంటే అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావాలన్న కలను నెరవేర్చుకోవచ్చని యువ సివిల్ సర్వెంట్లు అంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ తదితర సర్వీసులకు ఎంపికైన వారిలో 17 మంది శిక్షణలో భాగంగా శనివారం కర్నూలు వచ్చారు. గ్రామీణ ప్రాంత సమస్యలపై మూడున్నర రోజులు, పట్టణ ప్రాంతాల్లో ఒకటిన్నర రోజు అధ్యయనం చేస్తారు. విద్యార్థి దశలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా వాటి ప్రభావం చదువుపై పడకుండా జాగ్రత్తపడ్డారు. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని... దానిని ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో చదివి విజయ తీరాలను చేరుకున్నారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను 'ఈనాడు'తో పంచుకున్నారు.

వరదలు పాఠాలు నేర్పాయి
- నినియా థామస్, ఐఆర్ఎస్

మాది కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లా అలన్‌గడు. 2018లో మా ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. పలువురు అధికారులు మా గ్రామాన్ని సందర్శించారు. నిద్రాహారాలు మాని సేవలు అందించేందుకు కృషి చేశారు. వారి పనితీరు నాలో స్ఫూర్తి నింపాయి. నేనెందుకు ఐఏఎస్ కావొద్దని ఆలోచించా. నాన్న కోఆపరేటివ్ బ్యాంకులో అధికారిగా పనిచేసేవారు. అమ్మ గృహిణి. త్రివేండ్రం వెళ్లి ఎనిమిది నెలలపాటు శిక్షణ తీసుకున్నా. వైఫల్యాలు ఎదురైనా వెనకడుగు వేయక ఐదేళ్లపాటు శ్రమించా. డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం చేయకుండా అమ్మానాన్నలపై ఆధారపడుతున్నానన్న భావన కుంగదీసేది. పెద్దపెద్ద కలలను నెరవేర్చుకోవాలంటే సమస్యలు ఎదుర్కోక తప్పదని సరిపెట్టుకుని మరింత కఠినంగా సాధన చేశా. చివరికి ఐదోసారి విజయం వరించింది. 254వ ర్యాంకు సాధించడంతో ఐ.ఆర్.ఎస్.కు ఎంపికయ్యా. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఎదురయ్యే అన్ని అడ్డంకులను ధైర్యంగా అధిగమించగలనన్న నమ్మకం ఉండాలి. అప్పుడే విజయాలు వరిస్తాయి.

నాన్న రోడ్డు పక్కన పుస్తకాలు విక్రయించేవారు
- శివమ్‌సింగ్, ఐఏఎస్

మాది రాయ్‌బరేలి. నాన్న రోడ్డు పక్కన పుస్తకాలు విక్రయించి కుటుంబాన్ని పోషించేవారు. నన్ను ఐఏఎస్‌గా చూడాలన్నది ఆయన కల. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక సివిల్స్‌కు సాధన ప్రారంభించా. యూపీపీఎస్సీ ప్రకటన వెలువడడంతో గ్రూప్-1 అధికారిగా ఎంపికై సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టా. ఫలితంగా పలువురు ఐ.ఎ.ఎస్.లతో పనిచేసే అవకాశం లభించింది. వారిని దగ్గర నుంచి చూసిన తర్వాత నేనూ ఐఏఎస్ అవ్వాలన్న బలమైన కోరిక కలిగింది. ఓపక్క ఉద్యోగం చేస్తూనే ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సివిల్స్‌కు సాధన చేసేవాడ్ని. మూడేళ్లపాటు ఒక్క క్షణం వృథా చేయకుండా కష్టపడ్డా. మూడుసార్లు విఫలమయ్యా. నాలుగోసారి ఐఆర్ఎస్ వచ్చింది. దీంతో సబ్ కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఐఆర్ఎస్ సర్వీసులో చేరా. ఓపక్క శిక్షణ పొందుతూనే మళ్లీ సివిల్స్‌కు సన్నద్ధమయ్యా. జాతీయస్థాయిలో 73వ ర్యాంకు సాధించగలిగా. నా తండ్రి కల నెరవేర్చడం కోసం సాధన ప్రారంభించిన తర్వాతే నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడితే విజయం తప్పనిసరిగా వరిస్తుందని నా నమ్మకం.

అమ్మ కష్టాలు కదిలించాయి
- శివనేందరన్, ఐఎఫ్ఎస్

మాది తమిళనాడు. నా చిన్నప్పుడే నాన్న చనిపోయారు. మాకు 7.5 ఎకరాలు ఉన్నప్పటికీ పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. అమ్మ తంగతిలగం అన్నీ తానై శ్రమించేవారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతినేవి. పేదరికం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆర్థిక కష్టాలు తొలగాలంటే బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగాలు చేయాలని అమ్మ చెబుతుండేవారు. ఆ మాటలు మనసులో నాటుకుపోయాయి. ఒక్క క్షణం వృథా చేయకుండా చదువుకున్నా. ఇంజినీరింగ్ పూర్తి చేసి సివిల్స్‌కు సాధన చేయడం మొదలుపెట్టా. ఆరుసార్లు సివిల్స్ రాశా. ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచించొద్దని అమ్మ భరోసా ఇచ్చారు. ఆరోసారి ఐఎఫ్ఎస్ (ఫారిన్ సర్వీస్)కు ఎంపికయ్యా. ఈ విజయం అమ్మకే అంకితం. ప్రతి వైఫల్యానికి కారణమేంటని సమీక్షించుకుంటే కొన్ని లోపాలు కనిపిస్తాయి. వాటిని సవరించుకుని ముందుకెళ్తే విజయం సాధించొచ్చు అనేది యువత గుర్తుంచుకోవాలి.

కష్టపడేతత్వానికి ప్రత్యామ్నాయం లేదు
- శివాని, ఐఏఎస్

మాది ఉత్తర్‌ప్రదేశ్.. నా తండ్రి బ్యాంకు అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. నన్ను ఉన్నత స్థానాల్లో చూడాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. నేను అర్థికశాస్త్రంలో ఎంఏ పూర్తి చేశా. సివిల్స్‌కు సాధన చేసి 'ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్'కు ఎంపికయ్యా. అది మంచి ఉద్యోగమే అయినప్పటికీ ఐఏఎస్ కావాలన్నది నాకల. శిక్షణ కాలంలోనే సివిల్స్‌కు సన్నద్ధమవడం ప్రారంభించా. సమయం దొరక్క ఇబ్బందిపడేదాన్ని. అయినప్పటికీ ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకున్నా. ఫలితంగా జాతీయ స్థాయిలో 71వ ర్యాంకు లభించింది. ప్రతి ఒక్కరూ కష్టపడేతత్వం అలవాటు చేసుకుంటే తాము ఎంచుకున్న రంగాల్లో కచ్చితంగా విజయం సాధిస్తారు.

నాన్న దుకాణం నిర్వహిస్తూ చదివించారు
- అతుల్ సోని, ఐఎఫ్ఎస్

నా స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా బర్గవాన్ పట్టణం. నాన్న కిరాణా దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. నాకు అక్క, సోదరుడు ఉన్నారు. నాన్న చిన్నపాటి దుకాణం నిర్వహిస్తూనే చదివించారు. మేం ముగ్గురం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం. నేను పదో తరగతిలో మంచి మార్కులు సాధించడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నన్ను జేఈఈ శిక్షణకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో భోపాల్‌లోని నిట్‌లో ఇంజినీరింగ్ సీటు వచ్చింది. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఓ ప్రైవేటు సంస్థలో సీనియర్ ఇంజినీరుగా పనిచేశా. సివిల్స్‌లో ర్యాంకు సాధించాలన్న పట్టుదలతో 3.5 ఏళ్లపాటు శ్రమించా. వంద ర్యాంకు వచ్చింది. అటవీ శాఖ సర్వీసుకు ఎంపికయ్యా. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న అంశంపై స్పష్టమైన ప్రణాళిక అవసరం.

మహానంది సిగలో చంద్రవంక

మహానంది పుణ్యక్షేత్రంలోని ఐదంతస్తుల రాజగోపురంపై శనివారం రాత్రి చందమామ ఆకాశదీపంలా దర్శనమిచ్చింది. ఓ వైపు విద్యుత్తు కాంతుల్లో ఆలయ పరిసరాలు వెలిగిపోతుండగా.. మరోవైపు ఇలా చంద్రుడు కనిపించడం ఆకట్టుకుంది. కార్తిక మాసం కావడంతో పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు ఈ దృశ్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు.

– న్యూస్‌టుడే, మహానంది

చేయి చాచితే ఇవ్వం తడిపితే ఆగం

• సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దోపిడీ

పొలాలు, స్థల క్రయవిక్రయాలు, మార్టిగేజ్, ఈసీ నకళ్లు, పెళ్లి పత్రం.. ఇలా ప్రతి పనికి ఓ ధర నిర్ణయించారు. మధ్యవర్తిత్వం లేనిదే పని కాదు. ప్రతి దస్తావేజుకు ప్రభుత్వానికి చెల్లించే రుసుముకు సమానంగా చెల్లించాల్సిందే. బయటి వ్యక్తులతో కుమ్మక్కైన అధికారులు, సిబ్బంది నేరుగా కాకుండా వారితోనే తమకు కావాల్సినంత తీసుకుంటారు. అడిగినంత ఇచ్చుకోకుంటే పనులు జరగవు. ఇటీవల ఆళ్లగడ్డలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేయడంతో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.

– న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

సబ్ రిజిస్ట్రార్	
కర్నూలు	నంద్యాల
కార్యాలయాలు	
11	13
ఏటా దస్త్రాలు(వేలు)	
60	55

అనధికార వ్యక్తుల హవా

పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనధికార వ్యక్తుల హవా నడుస్తోంది. సిబ్బంది కొరత నేపథ్యంలో వీరిని నియమించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ఎక్కువమంది పనిచేస్తున్న విషయం.. అవినీతి నిరోధకశాఖ అధికారుల తనిఖీల్లో బయటపడింది. కల్లూరు, నంద్యాల, ఆదోని, శిరివెళ్ల, ఆళ్లగడ్డ, కర్నూలు, బేతంచెర్ల, బనగానపల్లి తదితర కార్యాలయాల్లో వీరు ఉన్నట్లు సమాచారం. కార్యాలయాల్లో నిజంగా అవసరం ఉందా? వసూళ్ల కోసమే నియమించుకున్నారా? అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు.

ఫిర్యాదుల వెల్లువ

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై కొన్ని ప్రాంతాల్లో నాయకులే ఫిర్యాదు చేశారు. ఆదోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజులేఖర్ల వ్యవహారంపై ఓ నాయకుడు నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బనగానపల్లి, కల్లూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, ఓర్వకల్లు, బేతంచెర్ల, డోన్, ఆత్మకూరు, గూడూరు, పత్తికొండ కార్యాలయాలపై ఆరోపణలు వచ్చాయి. నంద్యాల కార్యాలయంలో అడిగినంత ఇవ్వకపోతే డాక్యుమెంటేషన్ పూర్తి కాదన్న ఆరోపణలపైనా అధికారులు దృష్టి సారించారు.

కాసుక్కూర్చున్నారు

● ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డాక్యుమెంట్ రైటర్ల వివరాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సేకరిస్తున్నారు. నంద్యాల జిల్లాలో 250, కర్నూలు జిల్లా పరిధిలో 350 మంది వరకు దస్తావేజులేఖర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువగా కల్లూరు, కర్నూలు, నంద్యాల, ఆదోని కార్యాలయాల పరిధిలో ఉన్నారు.

● వినియోగదారుల నుంచి మామూళ్లు వసూలు చేసేది వీరే. నగదు రూపంలోకాక ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. వీరి వివరాలు, ఫోన్ నంబర్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, అవినీతి నిరోధక శాఖ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. ఏ ఫోన్ నంబరు నుంచి ఏఏ అధికారి, సిబ్బందికి ఏఏ తేదీల్లో ఎంత మొత్తం వెళ్లింది? నేరుగా వారికే వెళ్లిందా? బినామీలకు చేరిందా? తదితర విషయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

ప్రతి పనికి ఒక రేటు

● ఈసీ కావాలంటే రూ.300 నుంచి రూ.800, వివాహ రిజిస్ట్రేషన్‌కు రుసుం రూ.500తోపాటు మరో రూ.1,000, వీలునామాకు రూ.10 వేలు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీకి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు.. ఇలా ప్రతి పనికి ఒక ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు.

● సాధారణంగా వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా మారిస్తే దానికి చదరపు గజం ధర నిర్ణయించాలి. నంద్యాల, కల్లూరు, పాణ్యం, బనగానపల్లి, ఆదోని, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో ఎకరం ధర మీదుగానే రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

● స్టాంపు పేపర్లు కూడా నచ్చిన వెండర్లకు ఇచ్చి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. నంద్యాలలో కంప్యూటర్ ఈసీ గంటలో ఇచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ నాలుగైదు రోజులకు కానీ ఇవ్వడం లేదు.

వనభోజనం ఆహాపత్రం

పది మంది కలవగానే ప్లాస్టిక్ ప్లేట్లలో తింటూ.. ప్లాస్టిక్ గ్లాసుల్లో నీరు తాగుతూ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాం. ఉమ్మడి జిల్లాలో సగటున రోజుకు 800 టన్నుల చెత్త సేకరణ అవుతుంది. ఇందులో 10 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. వీటిలో 2 శాతం అంటే 16 టన్నుల వరకు ప్లాస్టిక్ ప్లేట్లు ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవన్నీ పర్యావరణానికి హాని చేస్తున్నాయి. పర్యావరణానికి మేలు చేసే 'కదళీ' (అరటి) పత్రంలో 'వన' భోజనం చేద్దాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందామంటూ పర్యావరణ శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్నారు.

– న్యూస్‌టుడే, మహానంది

అక్కడ ఆదరణ

- ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో 8 వేల ఎకరాలకు పైగా అరటి తోటలు సాగవుతున్నాయి.
- మహానంది మండల పరిధిలో సాగయ్యే అరటి తోటల నుంచి భోజనానికి ఉపయోగించే అరిటాకులను వివిధ ప్రాంతాలకు పెద్దఎత్తున రవాణా చేస్తుంటారు.
- చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలతో పాటు శ్రీశైల మహాక్షేత్రం, వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ప్రాంతాలకు నిత్యం పెద్ద ఎత్తున అరటి ఆకులు తరలిస్తున్నారు.

ఆరోగ్య వికాసం

- అరటి ఆకుల వినియోగం ఆర్యోగానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఉద్యాన శాస్త్రవేత్త డా.కిశోర్‌కుమార్..
- అరటాకులో పాలిఫైనాల్స్ ఉంటాయి.. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి అనారోగ్యాల బారి నుంచి రక్షిస్తాయి.
- యాంటీ బాక్టీరియల్ ఉండటంతో జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా ఆహారంలోని బాక్టీరియాను నాశనం చేస్తాయి. --- ఆకులపై మైనపు పూతలాంటిది ఉంటుంది. అందులో వేడి ఆహారం పెట్టినప్పుడు మైనపు పూత కరిగి రుచి పెరుగుతుంది. ఇవి కాలుష్య కారకాలు కావు.

సర్వజన.. బయోందోళన

కర్నూలు సర్వజన ఆసుపత్రిలోని కుష్ఠు రోగుల వార్డు సమీపంలో పెద్దఎత్తున వ్యర్థాలు పేరుకుపోయాయి. ఇందులో బయో వ్యర్థాలు సైతం ఉన్నాయి. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని కలిగించే వీటిని ఎప్పటికప్పుడు సేకరించాలని.. శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేలా చూడాలని కాలుష్య నియంత్రణ అధికారులు, వైద్య సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. సర్వజన ఆసుపత్రి పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. గత పది రోజులుగా వ్యర్థాలను తరలించకపోవడంతో పెద్దఎత్తున పేరుకుపోయాయి. నగరపాలక అధికారులు, గుత్తేదారు సమన్వయంతో వీటిని ఎప్పటికప్పుడు తరలించాల్సి ఉన్నా ఈ దిశగా చర్యలు కరవయ్యాయి. దీంతో ఈ ప్రాంతంలో దుర్వాసన వ్యాపిస్తోంది. రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని రోగుల సహాయకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

– ఈనాడు, కర్నూలు

కు.ని.కి పాట్లు వీడరు

• శస్త్రచికిత్సలకు తప్పని నిరీక్షణ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల నిర్వహణ అంతంతమాత్రంగానే సాగుతోంది. ఒకప్పుడు ఏటా లక్ష్యాలు విధించేవారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమీక్షలు జరిపేవారు. వైద్య శిబిరాలు ఏర్పాటుచేసేవారు. ప్రస్తుతం అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితులకు సేవలు అందడం లేదు.

– న్యూస్‌టుడే, ఆదోని పురపాలకం, కర్నూలు వైద్యాలయం, నంద్యాల పాత పట్టణం

జిల్లా	కర్నూలు	నంద్యాల
2024	9,824	2,387
2025 (సెప్టెంబరు)	3,848	1,066

ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో కు.ని. చికిత్స విభాగంలో మహిళలు

బాధితులకు సేవలందక

● ఉమ్మడి జిల్లాలో ఏటా 65 వేలకుపైగా ప్రసవాలు జరుగుతుంటాయి. వీరిలో 25 శాతం మంది కు.ని. శస్త్రచికిత్సలు చేయించుకొంటుంటారు. 2024లో పది వేల మందికి కు.ని.శస్త్రచికిత్సలు జరిగాయి. వైద్యానికి పలువురు ఆసక్తి చూపుతున్నప్పటికీ సేవలు అందడం లేదు.

● కర్నూలు జిల్లాలో సర్వజన ఆస్పత్రితోపాటు 5 సీహెచ్‌సీలు ఉన్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు సీహెచ్‌సీల్లో మాత్రమే సేవలు అందుబాటులో ఉన్నాయి. పత్తికొండ, ఆలూరు, కోడుమూరు సీహెచ్‌సీల్లో సేవలు శూన్యం.

● నంద్యాల జిల్లాలో 13 సీహెచ్‌సీలతోపాటు జిల్లా కేంద్రంలో సర్వజన ఆస్పత్రి ఉంది. గతేడాది సున్నిపెంటలో 0, వెలుగోడు 4 కు.ని. చికిత్సలు జరిగాయి. ఈ ఏడాది వీటి పరిధిలో ఒక్కటి కూడా నమోదు కాలేదు.

అవసరమైన నిపుణులేరీ..

● కు.ని. చికిత్స చేసే మహిళకు ముందుగా హెచ్‌బీ, ఆర్‌బీఎస్, మధుమేహం, హెచ్ఐవీ తదితర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. చాలా కేంద్రాల్లో ల్యాబ్ నిపుణుల కొరత ఉంటోంది. ఈ నేపథ్యంలో సేవల కోసం వచ్చేవారు.. తమ పరిధిలోని పీహెచ్‌సీల్లో రక్తపరీక్షలు చేయించుకొస్తేనే పరిగణనలోకి తీసుకుంటున్నారు.

● ప్రసవించిన రోజు నుంచి రెండు నెలల లోపు కు.ని. చికిత్సలు చేయించుకోవాలి. చికిత్స అనంతరం 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపుతారు. బాలింతలు దూర ప్రయాణం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

కానరాని శిక్షణ

గతంలో కు.ని. చికిత్సల కోసం ఆస్పత్రుల వారీగా వైద్యులను ఎంపిక చేసి నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి నిపుణుల పర్యవేక్షణలో చికిత్సలు చేయించేవారు. తర్వాత క్షేత్రస్థాయి సేవలకు అనుమతిచ్చేవారు. కరోనా తర్వాత ఇలాంటి శిక్షణలు కరవయ్యాయి. వీటిపై జిల్లా అధికారులు సైతం దృష్టి సారించడం లేదు.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక రేపు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఈనెల 10వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

WANTED
IIT, PHYSICS FACULTY
Urgently Required for IIT & NEET Foundation Program for VI to X Classes
★ Salary Negotiable (Free Food & Accommodation)
Whatsapp your resumes to 9182419990 / 9440784735
★ TA and DA will be provided those who are attending for the Interview
ST.MARK'S EM HIGH SCHOOL
PAMURU, PRAKASAM (DT.)

ఊరికో బ్యాంకు

తపాలా శాఖ ఊరికో బ్యాంకు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు (ఐపీపీబీ)లు స్థాపించింది. తద్వారా పట్టణ, గ్రామీణ ప్రజలకు తపాలా బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. పట్టణాల్లోని ప్రధాన తపాలా కార్యాలయాలు, గ్రామాల్లోని సబ్, బ్రాంచి పోస్టాఫీసుల్లో బ్యాంకు తరహా సేవలను అందిస్తున్నాయి.

ప్రతి ఒక్కరికి ఖాతా ఉండేలా..

- సమీపంలోని తపాలా కార్యాలయానికి ఆధార్ కార్డు, చరవాణి తీసుకెళ్లి రూ.250 చెల్లిస్తే ఖాతా తెరిచి క్యూఆర్ కార్డు ఇస్తారు.
- అవసరమైనప్పుడు తపాలా కార్యాలయాల్లో క్యూఆర్ కార్డును వినియోగించి నగదు లావాదేవీలు చేసుకోవచ్చు.
- చరవాణిలో ఖాతా నంబరు, కస్టమర్ ఐడీ, ఫోన్ నంబరు, 4 అంకెల పిన్‌ను ఎంటర్ చేసి మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.

– న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

అందిస్తున్న సేవలు

- ఐపీపీబీ అనేది తపాలా శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ యాజమాన్య పేమెంట్ బ్యాంకు. దీని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను ఖాతాదారులు పొందొచ్చు.
- తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, వాహన మిత్ర వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డిజిటల్ ఆర్థిక సేవలను సులభంగా ఉపయోగించుకోవచ్చు. డబ్బును జమ లేదా ఉపసంహరించుకోవచ్చు.
- హెడ్ పోస్టాఫీసులు, సబ్ పోస్టాఫీసుల్లో రోజుకు రూ. 2 లక్షలు, తపాలా కార్యాలయాల్లో రూ.25 వేల వరకు లావాదేవీలు చేసుకోవచ్చు.
- ఐపీపీబీ అకౌంట్‌ను పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు అనుసంధానం చేసుకుంటే అన్నిసేవలు ఇంటి వద్ద నుంచే పొందవచ్చు. విత్ డ్రాకు సమీపంలోని తపాలా కార్యాలయానికి వెళ్లాలి.
- విద్యుత్తు, నీరు, గ్యాస్, మొబైల్ రీఛార్జి, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, డీటీహెచ్ వంటి బిల్లులు చెల్లించవచ్చు.
- పింఛనర్లు బ్యాంకుల్లో ఏటా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌తో వెంటనే ఆన్‌లైన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను బ్యాంకులకు పంపే వెసులుబాటు ఉంది.
- ఇతర బ్యాంకుల్లోని నగదును కూడా రోజుకు రూ.10 వేలు తీసుకోవచ్చు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97628
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 13479

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...

బ్రాహ్మణ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు బ్రాహ్మణ అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' బ్రాహ్మణ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, నవంబరు 9న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ వధూవరుల బయోడేటా & ఫొటోలను క్రింద తెలిపిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **91543 66099 & 91547 72006**

ఫెన్సింగ్ పోటీల్లో అక్రమాల పర్వం

ఈనాడు, కర్నూలు : నంద్యాలలో ఇటీవల జరిగిన ఫెన్సింగ్ పోటీల్లో కొందరు విజేతలుగా నిలిచారు. పోటీలు నిర్వహించకుండానే విజేతలుగా ప్రకటించినట్లు చూపారంటూ క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. నంద్యాలలో ఈనెల 5న జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలు నిర్వహిస్తామని రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రకటించింది. క్రీడాకారులు తమ పుట్టినతేదీ ధ్రువపత్రం, ఆధార్‌కార్డు తీసుకొని పోటీల్లో నేరుగా పాల్గొనవచ్చని తెలిపింది. నంద్యాలలోని ఇండోర్ స్టేడియానికి రావాలని చెప్పడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు తరలివెళ్లారు. సాధారణంగా అండర్-14, అండర్-17, జూనియర్, సీనియర్ కేటగిరీల్లో పోటీలు జరుగుతాయి. కానీ సీనియర్ కేటగిరీకి మాత్రమే పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి కేటగిరీలోనూ మళ్లీ మూడు విభాగాలు (ఫాయిల్, సేబర్, ఇప్పి) ఉంటాయి. ఆయా పోటీల్లో పాల్గొనేందుకు పదుల సంఖ్యలో క్రీడాకారులు వచ్చారు. ఐదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సిన కొందరు రాలేదంటూ పోటీలు జరపలేదు. అదేరోజు సాయంత్రం పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో పిల్లలు భోజనాలకు వెళ్లి తిరిగి సాయంత్రం స్టేడియం వద్దకు చేరుకున్నారు. అయినప్పటికీ పోటీలు ప్రారంభించలేదు. ఆరు గంటల వరకు నిరీక్షించి వెళ్లిపోయారు. తాజాగా ఆయా పోటీలు నిర్వహించామని.. కొందరు విజేతలుగా నిలిచినట్లుగా చూపించారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఫిర్యాదు చేసేందుకు రంగం

ఫెన్సింగ్ అసోసియేషన్ అక్రమాలకు పాల్పడుతోందని.. దీనిపై శాప్ అధికారులకు ఫిర్యాదు చేయాలని క్రీడాకారుల తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు శనివారం సాయంత్రం నంద్యాలలోని ఇండోర్ స్టేడియంలో సమావేశమయ్యారు. ఈనెల 11 నుంచి రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా జిల్లా స్థాయి పోటీలు జరపాలని వారు డిమాండు చేస్తున్నారు.

క్రీడా కోటా కోల్పోయినట్లే..

రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల్లో క్రీడా కోటా కింద రిజర్వేషన్ వర్తిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలువురు క్రీడాకారులు ఆయా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచేందుకు నిరంతరం సాధన చేశారు. అసలు పోటీలే నిర్వహించకపోవడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు.

ఆగని ఆందోళనలు

బనగానపల్లి మండలం పలుకూరు క్రాస్ రహదారిలో నాపరాయి గని యజమానులు, కార్మికులు, ట్రాక్టర్ల యజమానులు నూతన రాయల్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ శనివారం రహదారిపై వాహనాలు నిలిపి నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు తనిఖీ కేంద్రాన్ని పడదోయడంతో పరిస్థితి ఉద్రిక్తతతకు దారితీసింది. విషయం తెలుసుకున్న బనగానపల్లి సీఐ మంజునాథ్‌రెడ్డి, నందివర్గం ఎస్సై వెంకటసుబ్బయ్యలు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సర్దిచెప్పడానికి వచ్చిన పోలీసులతో నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామడంతో నిరసన విరమించారు. నిరసన గంట పాటు చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి.

– న్యూస్‌టుడే, బనగానపల్లి గ్రామీణం

వాహన చోదకులకు అవగాహన సదస్సులు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : రహదారి ప్రమాదాల నియంత్రణ కోసం వాహనచోదకులకు అవగాహన సదస్సులు విస్తృతంగా నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్‌పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. వాహనాల తనిఖీలు నిర్వహించి చోదకులు ట్రాఫిక్ నిబంధనల పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనచోదకులు నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకుని రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.

ఆర్టీసీలో అందని ప్రథమ చికిత్స

☛ బస్సుల్లో నామమాత్రంగా నిర్వహణ

బేతంచెర్ల బస్సులో ప్రథమ చికిత్స పెట్టెలో పాడైన పరికరాలు

నంద్యాల రైతునగరం, కర్నూలు, బీ.క్యాంపు, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సుల్లో మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టి సారించడం లేదు. బస్సులు ప్రమాదానికి గురైతే ప్రయాణికులకు కనీసం ప్రథమ చికిత్స కూడా అందడం లేదు. గతంలో బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెలు ఉండేవి. కానీ, వాటిని పట్టించుకోకపోవడంతో కానరావడం లేదు. ఇటీవల ప్రమాదాల నేపథ్యంలో బస్సుల్లో పెట్టెలను తప్పనిసరిగా ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. 'న్యూస్‌టుడే' బృందం గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆర్టీసీ బస్సులను పరిశీలించగా.. ప్రథమ చికిత్స పెట్టెలు చాలా వరకు లేవు. అరకొరగా ఉన్నా.. వాటిలోనూ మందులు కనిపించలేదు.

● స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చాక ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు పెరిగాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నారు. కానీ, బస్సుల్లో వసతులపై చర్యలు చేపట్టడం లేదు.

● ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో 80శాతంపైగా బస్సుల్లో ఖాళీ పెట్టెలే ఉన్నాయి. వీటిలో ప్రథమ చికిత్స కిట్లు లేవు. ఒకవేళ ఉన్నా.. వాటిలో చాలావరకు కాలం చెల్లినవే ఉన్నాయని సిబ్బంది చెబుతున్నారు.

ఆర్టీసీ డిపోలు	12
మొత్తం బస్సులు	878
అద్దె బస్సులు	227
నైట్ రైడర్	2
ఇంద్ర	16
స్టార్ లైనర్	08
సూపర్ లగ్జరీ	148
అల్ట్రా డీలక్స్	33
ఎక్స్‌ప్రెస్	151
అల్ట్రా పీవీ	12
పల్లె వెలుగు	508
రోజూ తిరిగే కిలోమీటర్లు	3,24,000
బస్సుల్లో ప్రయాణికులు	2,62,000
ఆదాయం	1.32 కోట్లు

ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాల్సినవి..

● మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ● ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెనక ఈ ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. ● దూది, కత్తెర, టించర్, అయోడిన్, యాంటిసెప్టిక్ క్రీం, కాటన్ బ్యాండేజ్, వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్, నొప్పి నివారణ మాత్రలు వంటివి ఉండాలి. ● ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పెట్టెలో ఉన్న సామగ్రితో ప్రథమ చికిత్స చేయాల్సి ఉంటుంది.

భక్త కనకదాసు బోధనలు.. సమానత్వానికి సోపానాలు

జ్యోతి వెలిగిస్తున్న జేసీ నూరుల్ ఖమర్, అతిథులు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : తన కీర్తనలతో భక్తి తత్వాన్ని, సామాజిక సమానత్వాన్ని బోధించిన గొప్ప తత్వవేత్త భక్త కనకదాసు అని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. బీసీ సంక్షేమాధికారిణి ప్రసూన అధ్యక్షతన బీసీ భవన్ వద్ద ఉన్న భక్త కనకదాసు విగ్రహానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాకీర్‌హుస్సేన్, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లు మల్లికార్జున, భాస్కర్, కురువ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, గొర్రెల కాపరుల సంఘం ఛైర్మన్ శ్రీనివాసులు, సొసైటీ డైరెక్టర్ మద్దిలేటి, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బయ్య, జిల్లా కురువ సంఘం అధ్యక్షుడు రంగస్వామి, మహిళా అధ్యక్షురాలు లీలమ్మ తదితరులున్నారు.

గూడూరు పట్టణంలో..

కనకదాసు చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఎంపీ బస్తిపాటి నాగరాజు

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: భక్త కనకదాసు మార్గనిర్దేశాలు ప్రజలందరికీ ఆదర్శమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. భక్త కనకదాసు జయంతి పురస్కరించుకుని పట్టణం కురువ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. భక్త కనకదాసు సమాజహితం కోసం గొప్ప సందేశాలు అందించారన్నారు. రథంపై కనకదాసు చిత్రపటాన్ని ఉంచి పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు రామకృష్ణ , వెంకటరాముడు, జిల్లా గొర్రెల సహకార సంఘం ఛైర్మన్ శ్రీనివాసులు, కురువ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వాహనదారి.. దుమ్ముతో వేసారి

కర్నూలు నుంచి సుంకేసులకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతింది. దీనికితోడు ఈ మార్గంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఇసుక టిప్పర్లు తిరుగుతుంటాయి. రహదారి దెబ్బతిని దుమ్ము లేస్తుండటంతో వెనుక వచ్చే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సి.బెళగల్, కర్నూలు మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన జనం ఈ మార్గం మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు. రహదారి దెబ్బతినడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని.. దుమ్ము కారణంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. – ఈనాడు, కర్నూలు

చూపు తిప్పకు.. అదుపు తప్పకు

కల్లూరు మండల పరిధిలోని నాయకల్లు వద్ద జాతీయ రహదారి నుంచి ఈశ్వరమ్మ ఆశ్రమానికి వెళ్లే మార్గంలో ఉన్న వంక వద్ద రహదారి కోతకు గురైంది. ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు అంచు ప్రాంతం కోతకు గురవడంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉంది. – ఈనాడు, కర్నూలు

చదరంగంలో గెలుపు తరంగాలు

ఆదోని క్రీడలు, న్యూస్‌టుడే: చదరంగం ఆడాలంటే మెదడు చురుగ్గా ఉండాలి.. ఆలోచనలు వేగంగా కదలాలి.. ప్రత్యర్థులకు అందకుండా వ్యూహాలు రచించాలి.. ఇవన్నీ ఏకకాలంలో అమలు చేస్తేనే విజయం సాధిస్తారు. ఆదోని పట్టణానికి చెందిన ఇద్దరు చదరంగం క్రీడాకారులు ప్రత్యేకతను చాటుతున్నారు. అండర్-14 మండల స్థాయి.. డివిజన్ స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకొని జిల్లా స్థాయిలో తమ ప్రతిభ చాటారు ఆదోని పట్టణం కిడ్డిస్ గ్లోబల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న చదరంగం క్రీడాకారులు టి.హేమాంజలి, బి.మహమ్మద్ మాహి. పాఠశాల డైరెక్టర్ కేశవనారాయణరెడ్డి, పీఈటీలు కార్తికనాయుడు, నర్సన్న, కేశవ్ ప్రోత్సాహంతో క్రీడాకారులు రాణిస్తున్నారు.

హేమాహేమీలతో పోటాపోటీ

ఆదోని పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సత్యనారాయణ, విజయ దంపతుల కుమార్తె టి.హేమాంజలి ఎనిమిదో తరగతి చదువుతోంది. ఓ వైపు చదువుతూనే మరో వైపు చెస్ (చదరంగం) ఆటలో పట్టు సాధించింది. మూడేళ్లుగా ఈ ఆటలో మెలకువలు నేర్చుకుంటూ.. తన ఆటతో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తోంది. ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదోని నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో, మంత్రాలయం మండలం విద్యానగర్‌లో జరిగిన డివిజన్ స్థాయి అండర్-14 పోటీల్లో హేమాంజలి ప్రతిభ కనబరచి రెండో స్థానం దక్కించుకుంది. నంద్యాలలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఆరో స్థానం దక్కించుకుంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలనేదే తన లక్ష్యమని చెబుతోంది హేమాంజలి.

వ్యూహాల మాహి

ఆదోని పట్టణానికి చెందిన ముక్తార్‌అహ్మద్, పర్వీన అక్తార్ దంపతుల కుమారుడు బి.మహమ్మద్ మాహి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చెస్‌పై మక్కువతో తన సోదరుడు, పాఠశాల నిర్వాహకుల ప్రోత్సాహంతో గత రెండేళ్లుగా ఈ ఆటపై పట్టు సాధిస్తూ వస్తున్నాడు. బరిలో ప్రత్యర్థుల ఎత్తులకు తగిన రీతిలో వ్యూహాలు రచిస్తాడు. ఆదోని నియోజకవర్గ స్థాయి పోటీల్లో, డివిజన్ స్థాయి చెస్ పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచాడు. నంద్యాలలో జరిగిన పోటీలో ఓపెన్ కెటగిరిలో ఆరో స్థానంలో నిలిచాడు. చదువుతూనే.. చదరంగం పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయిలో విజేతగా నిలవాలని చెబుతున్నాడు మహమ్మద్ మాహి.

శ్రీరాముడి కృప ఉంటేనే.. అభయాంజనేయుడి దర్శనం

త్వరగా గమ్యం చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రయాణికులు తమ ప్రాణాలు పణంగా పెడుతున్నారు. ఎలాంటి రక్షణ లేని సరకు రవాణా వాహనాల్లో టాపుపై ప్రయాణిస్తూ ప్రమాదాలబారిన పడుతున్నారు. మద్దికెర-గుంతకల్లు ప్రధాన రహదారిలో ఉన్న కసాపురం ఆంజనేయస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. పలువురు ఆలయానికి చేరుకునేందుకు వివిధ వాహనాల్లో ప్రమాదకరంగా వస్తున్నారు.

– న్యూస్‌టుడే, మద్దికెర

ట్యాంకరు పైనుంచి కింద పడి దుర్మరణం

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: కొలిమిగుండ్ల-కలువటాల గ్రామాల మధ్య రామ్‌కో సిమెంటు కర్మాగారంలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు సీఐ రమేష్‌బాబు చెప్పారు. ఆయన వివరాల మేరకు.. ఉయ్యాలవాడ మండలంలోని అల్లూరు గ్రామానికి చెందిన నక్క గురుప్రసాద్(30) అమ్మయపీర్ కంపెనీలో వాటర్ ట్యాంకర్ డ్రైవరుగా పని చేస్తున్నాడన్నారు. ట్యాంకులోకి నీటిని నింపి మూతవేసేందుకు డ్రైవరు పైకి ఎక్కాడన్నారు. మూత వేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. బలమైన గాయం కావటంతో చికిత్స నిమిత్తం తాడిపత్రి వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

తల్లి మరణం తట్టుకోలేక తనయుడి మృతి

గిరిప్రసాద్ (పాత చిత్రం)

జిన్నారం (అమీన్‌పూర్), న్యూస్‌టుడే: తల్లి మరణం తట్టుకోలేక తనయుడు మృతిచెందిన ఘటన అమీన్‌పూర్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. కర్నూలుకు చెందిన గిరిప్రసాద్ (48) అమీన్‌పూర్ పరిధిలోని బృందావన్ కాలనీలో ఉంటున్నారు. అవివాహితుడైన అతను స్థానికంగా పాత్రికేయుడిగా పని చేస్తూ తల్లితో కలిసి ఉండేవారు. అనారోగ్య సమస్యలతో తల్లి 20 రోజుల కిందట మృతిచెందింది. అప్పటినుంచి తీవ్ర మనో వ్యథకు లోనయ్యారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఎంతకూ తలుపులు తీయక పోవడంతో స్థానికులు.. తెరిచి చూడగా చనిపోయి కనిపించారు. గుండెపోటుతో నిద్రలోనే మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని కర్నూలుకు తరలించారు.

యువకుడి ఆత్మహత్యపై కేసు నమోదు

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన కృపాసాగర్ శుక్రవారం ఓ ప్రైవేటు ల్యాబ్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై శ్రీనివాసులు వెల్లడించారు. మృతుడి భార్య సుభాషిణి ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశామన్నారు. తన భర్త ఇతరులకు రూ.30 లక్షలు అప్పు ఇచ్చారని, వాటిని తిరిగి కట్టనివ్వకుండా తన భర్తకు పరిచయమైన ఓ వివాహిత అడ్డు పడుతూ వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నానని ఆమె తెలిపారు.

గౌరమ్మ పండగకు వచ్చి.. మృత్యుఒడిలోకి



హరికృష్ణ (పాత చిత్రం)

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతున్న వేళ అంతలోనే విషాదం నెలకొంది. అమ్మమ్మ ఇంట్లో గౌరమ్మ పండగకు వచ్చిన బాలుడు ఈత కోసం కాలువలో దిగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన బసాపురంలో జరిగింది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన రంగస్వామి, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వరలక్ష్మి తన పిల్లలతో కలిసి ఆదోని మండలం బసాపురం గ్రామంలో ఉంటున్న పుట్టింటికి గౌరమ్మ పండగ కోసం ఈ నెల 5వ తేదీన వచ్చారు. ఈ క్రమంలో పండగను కుటుంబ సభ్యులందరూ ఘనంగా జరుపుకొన్నారు. శుక్రవారం సాయంత్రం సమయంలో వరలక్ష్మి పెద్ద కుమారుడు హరికృష్ణ(12) ఈత కొట్టేందుకు గ్రామంలోని ఎల్లెల్సీ కాల్వలో దిగి.. కాల్వలో నీటి ప్రవాహం అధికంగా

★ ఎల్లెల్సీలో ఈతకు వెళ్లి బాలుడి మృతి

ఉండడంతో నీటిలో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కాల్వలో బాలుడి ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోయింది. శనివారం మధ్యాహ్నం మండల పరిధిలోని హానవాళు ఎల్లెల్సీ కాల్వలో బాలుడి మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇస్వీ ఎస్సై మహేశ్‌కుమార్ తెలిపారు.

దారి పరిశీలన

హొళగుంద, న్యూస్‌టుడే: రోడ్డు బాగా లేకపోవడంతో బస్సులు నడపలేమని డ్రైవర్లు పేర్కొనడంతో అధికారులు పరిశీలించారు. డణాపురం నుంచి ఆలూరుకు రూట్ బస్సు రావడానికే 2 గంటల సమయం పట్టిందని ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్‌ఛార్జి మల్లికార్జున, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్ రామలింగప్ప అన్నారు. రోడ్డు స్థితిగతులను, సమస్యను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

Wanted_Dealer (Hospital Software). Reasonable Investment. Good Annual Returns Call 7207801864. WWW.BRILLIAT.COM

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

IOT Technology Home Automation Smart Switches Manufacturing Company is looking for the following Dealers and Area Wise Distributors. Contact only interested people. DVE Automation Private Limited. 79937 75414, 8688805414, 9490268234 www.dveautomation.in Don't Miss The Biggest Opportunity.

EDUCATION

కడప & ప్రొద్దుటూరులో గల కళాశాలలో మెడికల్, డిప్లొమా కోర్సులు DMLT, DOA, DOM, DECG, DRGA, DMST (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్), DMIT- (CT/ MRT టెక్నీషియన్), DMPHA (M) శానిటరి ఇన్‌స్పెక్టర్ అడ్మిషన్లు జరుగుచున్నవి. అర్హత: ఇంటర్ (ఏసీ గ్రూప్). Cell : 7416623777, 7416523777. అర్హత గల వారికి స్కాలర్‌షిప్ కలదు. చివరి తేదీ: 10-11-2025.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్ల సేవకు, ఇంటి/ వంట, బేబికేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 99517 51166, 95052 76677.

REAL ESTATE

కర్నూలు V.R.కాలనీ మెయిన్‌రోడ్డుకు ఇల్లు&షాపు అద్దెకు కలదు. సైజు 40X25 & తనిష్క్ ఫంక్షన్ హాల్ Opp 9 సెంట్ల స్థలం లీజ్/రెంట్‌కు కలదు. ✆98850 79504.

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్‌రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

FLAT FOR SALE

FLATS for Sale Venkatadri Archade 3 BHK Luxury flats, Venkataramana Colony, Kurnool. Sri Balaji Builders. 90322 36086.

LAND FOR SALE

పొలం అమ్మబడును

ఎమ్మిగనూరు తాలూకా ఎర్రకోట గ్రామం దగ్గరలో 16 ఎకరాల అగ్రికల్చర్ పొలం అమ్మకమునకు కలదు.

సంప్రదించండి **96631 21848 91089 46529**

PLOT FOR SALE

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 94402 39894, 91086 85818.

Kurnool - Kallur: Plot for Sale 17 Cents (60 125), West Facing, Sri Venkateshwara Nagar, Ideal for House/ Investment. Amar: 80742 80611.

కర్నూలు డా॥ కాలనీ ప్రక్కన పార్థసారథి నగర్ లో క్లియర్ టైటిల్, అప్రూవల్ తో 5.75 సెంట్ల ఓపెన్ ప్లాట్ అమ్మబడును. 1 సెంటు 14 లక్షలు, లోన్ సౌకర్యం కలదు. ✆ 94418 01199.

కమర్షియల్ సైట్, గాయత్రి ఎస్టేట్స్‌కు అతి సమీపంలో అధిక రాబడి పొందే అవకాశం గల 6.7 సెంట్లు (40x73) స్థలం అమ్మకం. ✆ 94402 90344.

కర్నూలు టౌన్ నందు ఉల్చాల రోడ్డులోని గోపినగర్‌లో Plot అమ్మబడును. సంప్రదించండి. ✆ 85550 90681, 94402 08838.

నన్నూరు టోల్‌గేట్ దగ్గర రాగమయూరి ఎదురుగా మారుతి విల్లాస్ E-బ్లాక్ నందు సగం ధరకే ప్లాట్లు అమ్మబడును. సెంటు 1 లక్ష. కొద్ది ప్లాట్లు మాత్రమే త్వరపడండి. 63002 65849.

LEASE

Kurnool Commercial Space for Lease in Kurnool Old Ajanta Hotel Ground Floor 1640 Sq.Ft., First Floor-1000 Sq.Ft. ✆ 94402 25571, 98801 15720.

LEASE/ RENT

Ground Floor - 700 Sft, 1st Floor - 1200 Sft, 2nd Floor - 1200 Sft, 3rd Floor - 2400 Sft at Opp:Govt General Hospital (Exit Gate) Kurnool. ✆ 88857 33571, Suitable for Banks, Office's, Hospital's, Coaching Centre etc.

TO LET

3BHK House for Rent Near NCC Canteen Dinnedevarapadu Road Rent: 12500/ month. Ph: 8105084843 Kurnool -2

కర్నూలులో నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర విశ్వసాయి రెసిడెన్సి ఎ-బ్లాక్ లో ఆధునిక వసతులతో 3 BHK ఫ్లాట్ బాడుగకు కలదు. సంప్ర: 9440292702.

కర్నూలు నగరంలోని SV మోహన్ రెడ్డి ఇంటి దగ్గర గిప్సన్ కాలనీలో గ్రౌండ్‌ఫ్లోర్ 2 BHK అన్ని వసతులతో బాడుగకు కలదు. సంప్ర: 91779 51648.

COMMERCIAL

IN GAYATHRI Estates/ Deva nagar for Commercial Purpose only one BIG Portion South Facing is Available for Rent in Ground Floor with Store Room Suitable for Doctors, Wholesale Dealers, Banks, Offices, Polyclinics, Diagnostic Centres. Cont: 94918 55899, 94402 25522.

JOBS

Wanted ICCU Nurses, Receptionist Lady Cathlab/ Echo Technician, Pharmacist Sri Vijaya Durga Cardiac Centre, Gayathri Estates, Kurnool. Cell: 95029 23838, 86986 05193.

Loanz360.com Looking For dynamic Telecallers / CRO (Female) Sal: 10k - 20 k + Incentives @ Kurnool. BDE's (Male) Sal: 15k - 25k + Incentives @ Hyderabad. ✆ 94947 95624.

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 96764 91122, 95736 91122.

పిండి వంటలలో అనుభవము కలిగిన మహిళలకు మా యొక్క స్వీట్ షాప్ నందు పనిచేయుటకు అవకాశం కలదు. ✆ 85550 07342, 97006 87058.

నంద్యాల జిల్లా బనగానపల్లె నెహ్రూ స్కూల్ నందు ప్రైమరి, మిడిల్, హైస్కూల్ సెక్షన్లకు బోధించుటకు అన్ని సబ్జెక్టులకు రెసిడెన్షియల్ మరియు డే స్కాలర్ స్టాఫ్, రికార్డ్ అసిస్టెంట్, క్లర్కులు, పీఈటీలు, హాస్టల్ వార్డెన్లు, కేర్ టేకర్లు, ఆయాలు, సెక్యూరిటీ, అటెండర్లు కావలెను. ✆ 63020 26495/ 95501 31444, 94410 56875.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

కర్నూలులో ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పనిచేయుటకు P.R.O.'s, రిసెప్షనిస్ట్, ఫ్లోర్ మేనేజర్స్ కావలెను. అర్హత: డిగ్రీ, ఇంటర్వ్యూ: బుధవారం రోజున ఉదయం 11 గం||లకు హాస్పిటల్ నందు జరుగును. వివరాలకు: 93465 98350.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో||వసతి. చదువు: డిగ్రీ 6301328519.

కర్నూలు కొత్తబస్టాండ్ ఎదురుగా గల ఒక హాస్పిటల్‌లో & జొహరాపురంలో గల ఒక హాస్పిటల్లో వార్డుబాయ్‌గా పనిచేయుటకు అబ్బాయిలకు 6, ఆయమ్మలుగా మహిళలకి 3 పోస్టులు, సెక్యూరిటీగా అబ్బాయిలకు 3 పోస్టులు కలవు. జీతం: 10,500/-, 12,000/- చేతికి వచ్చును. 99499 66477.

కర్నూలు ప్రకాశ్ నగర్ నేతాజీ టాకీస్ కాంప్లెక్స్‌లో స్టార్ పాలిక్లినిక్ నందు ఓ.పి రాసుకోవడానికి స్త్రీలు కావలెను. అర్హత: 10th. ✆ 94411 60994.

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషంట్ల సేవకు ఇంటి/ వంట బేబికేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+మంచి జీతం 82475 00574, 92814 52838.

SECURITY GUARDS

నంద్యాల పట్టణంలో పనిచేయుటకు సెక్యూరిటీ సూపర్‌వైజర్ మరియు సెక్యూరిటీ గార్డులు కావలెను. Ph: 80088 00542/ 99590 78268.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆9848782131 Nov25-Dec5.

ఆరోగ్యమే మహాభాగ్యం

HEALTH & CARE

DIABETES

డా॥ బి.శ్రీదివ్య రెడ్డి, MD,DM., ఎండోక్రైనాలజిస్ట్, షుగర్, థైరాయిడ్, హార్మోన్ స్పెషలిస్ట్. Add: విజయా డయగ్నోస్టిక్ సెంటర్ లైన్, గాయత్రి ఎస్టేట్స్, కర్నూలు. ✆83046 88799, 97049 15534.

GYNAECOLOGY

డా॥ కె.అరవింద, MBBS, DNB, OBG గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణురాలు, 2PM to 5PM & 5PM-9PM, శ్రీ సాయిచంద్ర క్లినిక్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు ✆ 88970 87874

ENT

డా॥ M.కృష్ణచైతన్య, M.S, ENT, చెవి, ముక్కు, గొంతు వైద్యనిపుణులు. శ్రీ చైతన్య ENT కేర్ సెంటర్, Opp: ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీస్, N.R.పేట, కర్నూలు. ✆ 99595 84877.

PHYSICIAN

డా॥ G.కుషల్‌ప్రసాద్, M.D., Gen. ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్, సత్యనారాయణస్వామి గుడి వెనుక, గాయత్రి ఎస్టేట్స్, కర్నూలు. ✆ 99669 25324.

డా॥కె.చంద్రమౌళిరెడ్డి, Gen.Med, IDCCM, జనరల్ ఫిజీషియన్, ఫెలో ఇన్ క్రిటికల్‌కేర్ యూనిట్, శ్రీసాయిచంద్ర క్లినిక్, విజయదుర్గ కార్డియాక్‌లైన్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు. ✆88970 87874.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు

B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.

కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.

ప్రకటనలపై 5% GST వర్తించును.

వివరాలకు: **99899 97628**

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

ఆదోని

• ఆదోని • ఆలూరు • పత్తికొండ

ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలి

హొళగుంద, న్యూస్‌టుడే: లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని హౌసింగ్ పీడీ చిరంజీవి సూచించారు. హొళగుంద గ్రామశివారులోని ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను శనివారం పరిశీలించారు. నిర్మాణాలు ఆగిపోడానికి కారణాలను హౌసింగ్ డీఈ విజయకుమార్, ఏఈ వర్మలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మార్చి 26 లోపు లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలన్నారు. అలాగే పీఎంఏవై-2 కింద సొంత ఇంటి స్థలం కలిగి ఉన్న వారు నిర్మాణాలు చేసుకునేందుకు ఈ నెల 30 లోగా నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇంటి నిర్మాణాలను పరిశీలిస్తున్న హౌసింగ్ పీడీ

వసతిగృహ విద్యార్థులకు వైద్య పరీక్షలు

తెర్నేకల్ (దేవనకొండ): వ్యక్తిగత శుభ్రతతో పాటు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారిణి అరుణజ్యోతి అన్నారు. శనివారం మండలంలోని తెర్నేకల్ గ్రామంలోని వసతి గృహం విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. 398 మంది విద్యార్థులను పరీక్షించి 63 మంది విద్యార్థులకు అవసరమైన మందులను పంపిణీ చేశారు. వంటగది, మూత్రశాల శుభ్రతపై వార్డెన్ కోటేశ్వరయ్యకు సూచనలు చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆదోని: 77996 66004
ఆలూరు: 80085 62277
పత్తికొండ: 80085 73822

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని హౌసింగ్‌బోర్డు ముఖ ద్వారంలో రహదారి దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. జడ్పీ అతిథి గృహం ప్రాంతంలో సైతం దారులు బాగా లేవు. **– బాలచంద్రుడు, ఆదోని**

✔: రహదారులు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. త్వరలో నూతనంగా రోడ్లు నిర్మిస్తాం. **– కృష్ణ, కమిషనర్, ఆదోని పురపాలక సంఘం**

చిప్పగిరి, న్యూస్‌టుడే: ?: మండలంలోని నగరడోణ ఎస్సీ కాలనీలో విద్యుత్తు లో ఓల్టేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. **– నాగరాజు, స్థానికుడు**

✔: విద్యుత్తు సిబ్బందిని పంపించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. **– మల్లమ్మ, సర్పంచి, నగరడోణ**

అగ్రహారం, (మద్దికెర), న్యూస్‌టుడే: ?: అగ్రహారం వెళ్లే ప్రధాన రహదారిపై మురుగు నిలిచి రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. **– భాస్కరరెడ్డి, అగ్రహారం**

✔: పరిశీలించి మురుగు తొలగింపునకు చర్యలు తీసుకుంటాం. **– విజయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీవో, మద్దికెర**

కష్టపడిన వారికి తెదేపాలో గుర్తింపు

హాలహర్వి: తెదేపా అభివృద్ధి కోసం కష్టపడిన వారికి పార్టీలో తగు ప్రాధాన్యం ఉంటుందని పార్టీ నియోజకవర్గ బాధ్యురాలు వైకుంఠం జ్యోతి అన్నారు. హాలహర్విలో శనివారం పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా

తెదేపా ఇన్‌ఛార్జి జ్యోతి, శివప్రసాద్‌లను సన్మానించిన బంటనహాల్ గ్రామస్థులు

కార్యకర్తలతో మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్న వారిని ఎప్పటికీ మరిచిపోమన్నారు. మండలంలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. అనంతరం హాలహర్వి, నిట్రవట్టి గ్రామాల్లో భక్త కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీధర్, మారుతి, ప్రహ్లాదరెడ్డి, బాబు, గాదిలింగ పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలని వినతి

చిప్పగిరి: మండలంలోని బంటనహాల్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సర్పంచి సుశీలమ్మ, తెదేపా నాయకులు దస్తగిరిస్వామి, సురేష్‌బాబు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతిని కోరారు. ఆలూరులో ఆమెతో పాటు, తెదేపా నాయకుడు వైకుంఠం శివప్రసాద్‌ను కలిసి బంటనహాల్ గ్రామస్థులు శనివారం వినతి పత్రం అందించారు. తమ గ్రామం నుంచి గుంతకల్లుకు రహదారితో పాటు నిలిచిపోయిన ఆర్వో ప్లాంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకుడు హంపయ్య, లాయర్ వలి పాల్గొన్నారు.

సరఫరా స్తంభించి..

ప్రాణాప్రాయం పొంచి

■ కూలేందుకు సిద్ధంగా విద్యుత్తు స్తంభాలు, నియంత్రికలు

ఆదోని పాతపట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలో వివిధ వార్డుల్లో విద్యుత్తు స్తంభాల రూపంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఏళ్ల క్రితం వేసిన స్తంభాలు, విద్యుత్తు నియంత్రికల అరుగులు నేటికి మార్చకపోవడంతో, అవి శిథిలమై కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అసలే వర్షాకాలం కావడం, గాలులు వీస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం, ముందుచూపుతో వ్యవహరించకపోతే ప్రజలకు విద్యుత్తు రూపంలో ప్రమాదాలు తప్పేలా లేవు. ఇప్పటికైనా స్పందించాలని జనం కోరుతున్నారు.

భయం భయంగా రాకపోకలు

చిత్రంలో కనిపిస్తున్న ఇనుప విద్యుత్తు స్తంభం హవన్నపేటలో శారదానికేతన్ పాఠశాల రహదారిలోనిది. స్తంభం అడుగు భాగంలో తుప్పు పట్టింది. ఎప్పుడు కూలుతుందో తెలియదు. ఇక్కడి ప్రాంతంలో మూడు ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రార్థన మందిరం ఉంది. నిత్యం వందలాదిగా విద్యార్థులు, జనం రాకపోకలు సాగిస్తుంటారు. పెద్ద గాలులు వీస్తే కూలే అవకాశం ఉంది.

మేల్కోకుంటే తప్పదు ముప్పు

కౌడల్‌పేట నాలుగు రహదారి కూడలిలో ఉన్న పరివర్తకం ఇది. దాని దిమ్మె అడుగు భాగం దెబ్బతిని కింద పడేలా ఉంది. చుట్టుపక్కల ప్రాంతాకు విద్యుత్తు సరఫరా చేసేందుకు ఇదే కీలకం. దీనికి కొంత ఎత్తులోనే విద్యుత్తు తీగలున్నాయి. ఎమ్మిగనూరు మలుపు రహదారికి, పాత పట్టణానికి రాకపోకలకు ఈ రహదారి అనుసంధానంగా ఉండటంతో నిత్యం ఐదు వేలకు పైగా వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇరుకు దారి కావడంతో ఏదైనా ప్రమాదం జరగక ముందే మేల్కొవాలని జనం కోరుతున్నారు.

● ఎన్టీఆర్ నగర్‌లో విద్యుత్తు స్తంభం అడుగు భాగంలో చీలికలు ఏర్పడ్డాయి. ఇరుకు వీధి కావడంతో ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. స్తంభం మార్చి ప్రమాదాన్ని దూరం చేయాలని స్థానికులు విన్నవిస్తున్నారు.

● ఖాజీ గడ్డ ప్రాంతంలో సిమెంట్ స్తంభం మధ్య భాగంలో పగుళ్లు ఏర్పడ్డాయి. ఏదైనా వాహనం పొరపాటున తగిలినా కూలేలా ఉంది. చుట్టూ పదిహేను వరకు పూరి గుడిసెలున్నాయి. స్తంభం ఒరిగితే, తీగల రాపిడికి గుడిసెలపై నిప్పు రవ్వలు ఎగసిపడే ప్రమాదం లేకపోలేదు.

ముస్లింల సమస్యలు పరిష్కరించండి

ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే: ఆదోని పట్టణంలోని ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆదోనికి చెందిన ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డ ఫక్రుద్దీన్ మంత్రి నారా లోకేశ్‌ను కలిసి విన్నవించారు. ఆదోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని ఉర్దూ మీడియంలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న ఈద్గా, షాదిఖానా భవనాలను పూర్తి చేయాలని ఆయన్ను కోరారు. ఇందుకు మంత్రి నారా లోకేశ్ సానుకూలంగా స్పందించారన్నారు.

మంత్రి లోకేశ్‌తో ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గడ్డ ఫక్రుద్దీన్

మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్‌కు పరామర్శ

పుల్లగుమ్మి(వెల్దుర్తి): అనారోగ్యంతో బాధపడుతున్న పత్తికొండ మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ పుల్లగుమ్మి నాగేశ్వరరెడ్డిని మండల పలువురు నాయకులు పరామర్శించారు. తెదేపా నాయకులు సుబ్బరాయుడు, బలరాంగౌడ్, రామకృష్ణాచారి, వెల్దుర్తి సొసైటీ ఛైర్మన్ బొమ్మన రమాకాంత్‌రెడ్డి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి ఆయన్ను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

హాలిగేరలో పోలీసు బందోబస్తు.

ఆస్పరి: మండలంలోని హాలిగేరలో పోలీసు బందోబస్తుని నిర్వహిస్తున్నట్లు ఆస్పరి సీఐ గంగాధర్ శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి హైదరాబాదులో జేఎన్టీయూ దగ్గర జరిగిన ఘర్షణలో ఆలూరు మండలంలోని పెద్ద హోతూరు గ్రామానికి చెందిన వ్యక్తి నేట్టెకల్(50) చనిపోయాడు. ఈ ఘర్షణలో హాలిగేర, చిన్నహోతూరు గ్రామాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు.

ఈ ట్యాంకు నీటితో రోగాలు తప్పవు

పట్టణంలోని కుంబారుగేరిలో ఉన్న రక్షిత మినీ ట్యాంకుకు పాచి పట్టడంతో నీరు దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. ట్యాంకును శుభ్రం చేసి నెలలు కావస్తోందని చెబుతున్నారు. ఈ నీటిని వినియోగిస్తే వ్యాధులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. పురపాలక అధికారులు స్పందించి సిబ్బందిని పంపించి నీటి ట్యాంకును శుభ్రం చేయించాలని కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, ఆదోని ఎస్కేడీ కాలనీ**

4 కిలోమీటర్లు.. అరగంట ప్రయాణం

మండలంలోని నేమకల్లు- తిమ్మాపురం మధ్య రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. గత ప్రభుత్వంలో కనీస మరమ్మతులు చేయకపోవడంతో కంకర తేలి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ మార్గంలో చిన్నవి, పెద్దవి కలిపి 142పైగా గుంతలు ఉన్నాయి. 15 నిమిషాలు పట్టే ప్రయాణానికి అరగంట సమయం పడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, చిప్పగిరి**

కొనసాగుతున్న వలస బాట

ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ పనులు ముగియడంతో మండలంలోని చాలా గ్రామాల నుంచి ప్రజలు వలసబాట పట్టారు. బిణిగేర, హాలిగేర, శంకబరండ తంగరడోన గ్రామాల్లో గౌరమ్మ పండగ ముగియడంతో తమ ఊరిలో పనులు లేక చాలామంది పత్తి, మిరప కోతలకు వలస బాట పట్టారు. రాయచూరు, శిరుగుప్ప, గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వలసలతో గ్రామాలన్నీ బోసి పోతున్నాయి. ఇళ్ల వద్ద వృద్ధులు మాత్రమే కనిపిస్తున్నారు. **– న్యూస్‌టుడే, ఆస్పరి**

అసంపూర్తి మార్గం.. ఆపై పగుళ్లు

పట్టణంలోని వెంకన్నపేటలో పగుళ్లిచ్చిన సీసీ రహదారిపై రాకపోకలకు స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్టీఆర్ కూడలి నుంచి చిన్నమార్కెట్, పెద్ద మార్కెట్ల వైపు వెళ్లేందుకు దగ్గరి దారి. ఈ దారి పలు చోట్ల పగుళ్లిచ్చి, బీటలు వారింది. దీంతో వాహనదారులు కింద పడి గాయాల పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పగుళ్లిచిన ప్రాంతంలో సీసీ రహదారి వేసి, రాకపోకలకు అంతరాయాలు తొలగించాలని జనం కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, ఆదోని పాతపట్టణం**

పంట పొలాలపై జింకల దాడులు

నల్లరేగడి పొలంలో పప్పుశనగ పంటను తింటున్న జింకల మంద

ఆస్పరి, న్యూస్‌టుడే: మండలంలోని రబీలో సాగు చేసిన పప్పుశనగ పంటలను జింకలు మందలుగా వచ్చి తిని నాశనం చేస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఆస్పరి, శంకరబండ, చిరుమాన్‌దొడ్డి, హాలిగేర, చిన్నహోతూరు, జొహరాపురం, నగరూరు గ్రామాల్లోని నల్లరేగడి పొలాల్లో వేసిన పప్పుశనగ పంట మొలక దశలో ఉంది. మొక్క పెరగక ముందే జింకలు పొలాలపై పడి తినేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఏటా ఇదే పరిస్థితి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా పొలాల్లో పంటకు కాపలా ఉండాల్సి వస్తోందంటున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

పత్తికొండ: కనకదాసు చిత్రపటం వద్ద తెదేపా నాయకుల నివాళి

ఆదోని: ఊరేగింపులో పాల్గొన్న కురవ సంఘం నాయకులు

ఘనంగా భక్త కనకదాసు జయంత్యుత్సవం

భక్త కనకదాసు జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీరప్పడోళ్లు, మేళ తాళాలతో కనకదాసు చిత్రపటాలను ఊరేగించారు. అనంతపురంలో భక్త కనకదాసు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించగా.. ఆదోనికి చెందిన కురవ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా మంత్రి లోకేశ్ హాజరవగా.. దేవేంద్రప్ప ఆయన్ను సన్మానించారు. ఆదోని పట్టణంలో కురవ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. **– న్యూస్‌టుడే, ఆదోని పాతపట్టణం, ఆదోని సాంస్కృతికం, పత్తికొండ గ్రామీణం, తుగ్గలి, ఆలూరు**

అనంతపురంలో మంత్రి లోకేశ్‌ను మేకపిల్లను అందిస్తున్న కురవ కార్పొరేషన్ ఛైర్మన్ దేవేంద్రప్ప

ఆదోని: ఊరేగింపులో కలశాలతో పాల్గొన్న చిన్నారులు

ఊరేగింపులో మహిళలు

నైపుణ్య పోటీల్లో ఆదర్శ విద్యార్థుల ప్రతిభ

ఆలూరు, న్యూస్‌టుడే: ఆలూరు ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ వీరేష్, వృత్తి విద్య అధ్యాపకుడు ప్రకాశ్ శనివారం తెలిపారు. ఈ నెల 7న కర్నూలులో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో 10వ తరగతికి చెందిన మోహన్ ఆజామ్, ఇంటర్ చదువుతున్న చంద్రకళ, గౌతమి.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నమూనా ప్రదర్శించారని చెప్పారు. ఈ నమూనాకు జిల్లాలో ప్రథమ స్థానం దక్కడంతో రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ నెల 14న విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు నమూనాను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం హర్షణీయమన్నారు.

పత్తికొండ గ్రామీణం, తుగ్గలి, న్యూస్‌టుడే: జిల్లా స్థాయి నైపుణ్య పోటీల్లో పత్తికొండ ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనపరచి రెండో స్థానం దక్కించుకొన్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ విక్టర్ శామ్యూల్ తెలిపారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్ రెండో స్థానం దక్కించుకుందన్నారు. ఈ ప్రాజెక్టును ఇంటర్ విద్యార్థులు సిద్ధార్థ, వంశీకృష్ణ రూపొందించగా వీరికి శిక్షకుడు శివప్రసాద్ సాంకేతిక మార్గదర్శకత్వం అందించారన్నారు. విద్యార్థులు డీఈవో శామ్యూల్‌పాల్, జీసీడీవో మేరి స్నేహలత, వీసీలు ప్రతాప్‌రెడ్డి, విక్రమ్ చేతులు మీదుగా ప్రశంసా పత్రాలు అందుకొన్నారన్నారు.

సాఫ్ట్‌బాల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక



క్రీడాకారులతో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు

మదిరె(ఆదోని ఎస్కేడీ కాలనీ), న్యూస్‌టుడే: మండలంలోని మదిరె జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సాఫ్ట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంగన్న తెలిపారు. ఇటీవల నంద్యాలలో జరిగిన సాఫ్ట్‌బాల్ జిల్లా స్థాయి పోటీల్లో అండర్-14 విభాగంలో అలేఖ్య, అండర్-17 విభాగంలో సరస్వతి, లింగమూర్తి ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. త్వరలో పులివెందుల, కాకినాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. ప్రతిభ కనబరచిన క్రీడాకారులను ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు.

సంక్షిప్త సమాచారం

వెల్దుర్తి, న్యూస్‌టుడే: మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన లక్ష్మన్న అనే వ్యక్తి నుంచి వెల్దుర్తి సీఐ యుగంధర్, ఎస్సై నరేష్‌లు శనివారం గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లుగా గుర్తించారు. వాటిని ఆయన తరలిస్తుండగా మండల వ్యవసాయాధికారి అక్బర్‌బాషా, ఆర్ఐ మంజుల సమక్షంలో మదార్‌పురం బస్టాప్ వద్ద గుర్తించి.. దాదాపు 900 గ్రాముల మేర ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

హొళగుంద, న్యూస్‌టుడే: హొళగుంద మండల పరిధి నాగరకణ్వి, హొన్నూరు, హొన్నూరు కొట్టాల గ్రామాల్లో గ్రామ సేవకుడిగా విధులను నిర్వర్తిస్తున్న మూకప్ప (58) గుండెపోటుతో మరణించారు. ఆయన మృతికి ఇన్‌ఛార్జి తహసీల్దార్ నిజాముద్దీన్, ఆర్ఐ మహేష్ గౌడ, వీఆర్వోలు, గ్రామ సేవకులు సిద్దలింగప్ప, మల్లయ్య, మౌలాలి తదితరులు సానుభూతి తెలిపారు.

వెల్దుర్తి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు సహకరించాలని వెల్దుర్తి సీఐ యుగంధర్, ఎస్సై నరేష్ అన్నారు. వెల్దుర్తి పాతబస్టాండులో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం అరటి పండ్ల వ్యాపారులు, ఆటో డ్రైవర్లతో చర్చించారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న వాహనదారులను గుర్తించి జరిమానా విధించారు.

వెల్దుర్తి, న్యూస్‌టుడే: స్థానిక విద్యానికేతన్ ఉన్నత పాఠశాలను మండల విద్యాధికారిణి ఇందిర శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. 7, 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధన విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించారు.

హంద్రీలో తగ్గిన ప్రవాహం

మద్దికెర, న్యూస్‌టుడే: హంద్రీనీవా ప్రధాన కాలువలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. శనివారం సగం మేరకు నీటిని తగ్గించడంతో తక్కువగా పారుతోంది. గత వారంలోను ఒక రోజు తగ్గించి మరలా పెంచారు. పరిశీలించి మరోసారి పెంచుతామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ప్రతి విద్యార్థి స్కౌట్‌లో చేరాలి

పత్తికొండ గ్రామీణం, తుగ్గలి, న్యూస్‌టుడే: ప్రతి విద్యార్థి స్కౌట్‌లో చేరాలని ఎంఈవోలు రాజారామ్‌మోహన్‌రావు, రమేష్ సూచించారు. పత్తికొండ ఏపీ గురుకుల పాఠశాలలో శనివారం స్కౌట్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఫ్లాగ్ డే నిర్వహించారు. శనివారం నుంచే పాఠశాలలో స్కౌట్ యూనిట్‌ను ప్రారంభిస్తున్నట్లు హెచ్ఎం నాగేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో స్కౌట్ మాస్టర్ పురుషోత్తమ్ తదితరులు పాల్గొన్నారు.

పత్తికొండ గురుకుల పాఠశాల విద్యార్థుల విన్యాసాలు

ఎస్టీయూ నూతన కార్యవర్గం ఎన్నిక

ఆలూరు, న్యూస్‌టుడే: ఆలూరు మండలం ఎస్టీయూ నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. స్థానిక ఆదర్శ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షునిగా సుధాకర్, అధ్యక్షునిగా మౌలేష్, ప్రధాన కార్యదర్శిగా సతీష్, ఆర్థిక కార్యదర్శిగా సుధారాణి, మహిళా కన్వీనర్‌గా సుజాత, సీపీఎస్ కన్వీనర్‌గా కృష్ణ ఎన్నికయ్యారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను సత్కరించారు.

11న లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికోత్సవం

ఆదోని సాంస్కృతికం: ఆస్పరి రహదారిలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి దేవాలయ 18వ వార్షికోత్సవం ఈ నెల 11వ తేదీన నిర్వహిస్తున్నట్లు కాపు తెలగ, బలిజ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.రంగస్వామి, చందం మల్లికార్జున, గౌరవ అధ్యక్షుడు టి.లక్ష్మన్న తెలిపారు. శనివారం ఆదోనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. 11వ తేదీన ఆలయంలో వెలసిన స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ గోడపత్రాలను ఆవిష్కరించారు.

రైల్వే స్టేషన్‌లో సమస్యల తిష్ఠ

☛ వసతులు లేక ప్రయాణికుల ఇబ్బందులు

వెల్దుర్తి, న్యూస్‌టుడే: వెల్దుర్తి రైల్వే స్టేషన్ మీదుగా నిత్యం 10 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటి ద్వారా గుంటూరు, హైదరాబాద్ ప్రాంతాలకు నిత్యం 500 నుంచి 600 మంది ప్రయాణిస్తుంటారు. అయితే స్టేషన్‌లో వసతులు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నిరుపయోగంగా నీటి కుళాయిలు

వెల్దుర్తి రైల్వేస్టేషన్ నుంచి కర్నూలు, డోన్ ప్రాంతాలకు నిత్యం దినసరి కూలీలు అధికంగా ప్రయాణాలు సాగిస్తుంటారు. చెరుకులపాడు, కృష్ణగిరి, వెల్దుర్తి, రామళ్లకోట, రత్నపల్లి, లద్దగిరి ప్రాంతాలకు చెందిన కూలీలు పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. వీరు రైల్వే స్టేషన్లలోనే భోజనం చేస్తుంటారు. అయితే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కుళాయిలకు నీటి సరఫరా లేక అవి నిరుపయోగంగా మారి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల కుళాయిలను సైతం ఏర్పాటు చేయలేదు.

రైల్వేస్టేషన్‌లో విరిగిపోయిన తాగునీటి కుళాయిలు

బెంచీలు లేకపోవడంతో నిలబడి ఉన్న ప్రయాణికులు

ప్లాట్‌ఫాంపై కూర్చోవాల్సిందే..

స్టేషన్‌లో ప్రయాణికులు కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేయలేదు. దీంతో చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు రైళ్ల రాక కోసం ప్లాట్‌ఫాంపైనే కూర్చుని వేచి చూడాల్సి వస్తోంది. వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంచీలను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

అత్యవసరంలో అవస్థలు

స్టేషన్‌కు అత్యవసర సమయాల్లో వెళ్లేందుకు అవస్థలు తప్పడం లేదు. పాత బస్టాండు నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గం ఆక్రమణకు గురికావడంతో చిన్న ఆటోలు మినహా.. అంబులెన్సు సైతం వెళ్లలేని పరిస్థితి. దీంతో ప్రయాణికులకు అనారోగ్యం తలెత్తితే అంబులెన్సు రెండు కిలోమీటర్ల మేర జాతీయ రహదారి మార్గంలోకి వెళ్లి రైల్వేస్టేషన్‌కు చేరుకోవాల్సి వస్తోంది. రైల్వేస్టేషన్ రోడ్డును వెడల్పు చేయాలని ప్రజలు విన్నవిస్తున్నారు.

"స్కంధాన్ని" ఆదోని వారి ద్వారా బ్యాంకులు, NBFC ల లోన్లకై సంప్రదించండి.

బ్యాంకులు, NBFCల TIE UPలతో IFLS ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో హౌసింగ్ లోన్లు, అపార్ట్‌మెంట్‌లలో ఫ్లాట్‌ల కొనుగోలు, మార్ట్‌గేజ్ లోన్లు, క్రొత్తకారు/ సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు మరియు తదితర లోన్లు పొందుటకై గైడెన్స్ మరియు సహకారానికై, సరైన పత్రాలతో ప్రక్క అడ్రస్‌లో సంప్రదించండి.

★ పై లోన్‌లకు ఆయా సంస్థల షరతులు వర్తిస్తాయి.

D.Sunil Kumar
Rtd. LIC Development Officer

ధరణి సునీల్ కుమార్
స్కంధాన్ని ఫైనాన్షియల్ & ఇన్స్యూరెన్స్ కన్సల్టెంట్స్
పిరమిడ్ ఎదురుగా, అశ్రిత్ అపార్ట్‌మెంట్స్, 4 వ రోడ్డు, యస్.కె.డి. కాలనీ
ఆదోని - 518 301. కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
Cell No: 89 85 00 00 00

(c) eenadu

ఎమ్మిగనూరు

• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు

విద్యార్థినులకు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీవీ

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: బాలికలు ప్రణాళికతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉర్దూ మీడియం విద్యార్థులకు శనివారం పుస్తకాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు క్రికెట్‌లో ప్రపంచ కప్పు గెలుపొందారని గుర్తు చేస్తూ.. బాలికలు సైతం చిన్నప్పటి నుంచి సాధన చేస్తే అనుకున్న రంగాల్లో సాధించడం సులభమన్నారు. ఎంఈవో మధుసూదన్‌రాజు, తెదేపా పట్టణ అధ్యక్షుడు మహేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రేడియాలజీ పితామహుడికి నివాళి

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేడియాలజీ పితామహుడి రాంట్‌జెన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదినాగేష్, వైద్యులు సుధా, చంద్రశేఖర్, సాంకేతిక సహాయకులు విజయ్, ప్రశాంతి పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఎమ్మిగనూరు గ్రామీణం 80085 73794
కోసిగి 9550434095

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ?: కలుగొట్లలో రహదారి పక్కన పశువులను కట్టేయడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం **- మద్దిలేటి**

✔: సమస్యను పరిశీలించి పశువుల యజమానులకు అవగాహన కల్పిస్తాం. **- శ్రీనివాసులు, కార్యదర్శి**

?: గ్రామంలోని ప్రధాన రహదారిపై మురుగు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. **- ఈరన్న, గార్లదిన్నె**

✔: ప్రధాన రహదారిపై మురుగు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. **-విజయలక్ష్మి, ఈవోఆర్డీ**

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని తెలుగు వీధి కాలనీలోని మురుగు కాలువలు నుంచి దుర్వాసన వస్తోంది. **- మాధవ్, స్థానికుడు**

?: పట్టణంలోని సింగనగేరి కాలనీలో మురుగు కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. **- మద్దిలేటి, స్థానికుడు**

✔: పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తాం. **- రాఘవేంద్ర, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

నందవరం, న్యూస్‌టుడే: ?: మండలంలోని మిట్టసోమాపురం గ్రామంలో విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలి. **- దానియాల్, కాలనీవాసి**

✔: సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరిస్తాం. **- ఎంపీడీవో పుల్లయ్య, నందవరం**

వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని వీవర్స్ కాలనీ మైదానంలో విశ్వశాంతి మహాయాగం కొనసాగుతోంది. శనివారం కృష్ణ జ్యోతి స్వరూపానందస్వామి ఆధ్వర్యంలో శనివారం భూనీళా సమేత వేంకటేశ్వరస్వామి కల్యా

కల్యాణోత్సవం నిర్వహిస్తున్న వేద పండితులు

ణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవ క్రతువు చేపట్టారు. ఉదయం సుదర్శన సహిత నవగ్రహ, గణపతి, లక్ష్మీగణపతి హోమాలు చేశారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు

కృష్ణదొడ్డి (సి.బెళగల్), న్యూస్‌టుడే: మండలంలోని కృష్ణదొడ్డిలో కొండపై వెలసిన కోన వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం పురోహితుడు ఎర్రన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. గూడూరు, సి.బెళగల్ మండలాలతో పాటు పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయం కమిటీ అన్నదానం నిర్వహించారు. గుండ్రేవులలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు.

దేవతామూర్తుల ప్రతిష్ఠ

మారందొడ్డి (సి.బెళగల్) న్యూస్‌టుడే: మండలంలోని మారందొడ్డిలో సీతారామాలయంలో శనివారం దేవతామూర్తుల ప్రతిష్ఠోత్సవం పురోహితుడు ఆంజనేయశర్మ బృందం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన దాతలు ఉప్పరి వెంకటన్న కుమారులు పెద్ద ఈరన్న, చిన్న ఈరన్నలు రాతితో నవగ్రహ, నాగదేవత మండపాలను నిర్మించారు. కుమార్తెలు 5మంది విగ్రహాలు అందజేశారు. గ్రామ వీధుల్లో బొడ్రాయి, లింగమయ్య విగ్రహాలను ప్రతిష్ఠించారు. గ్రామంలోని ప్రతి కుటుంబం ఆడ పడుచులకు వడి బియ్యంతో ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సర్పంచి శాంతమ్మ, ఆలయం ధర్మకర్త లక్ష్మన్న గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

పూజలు చేస్తున్న భక్తులు

నిర్వహణ లేక అభివృద్ధి సాగక

☛ క్రీడాకారులకు తప్పని ఇబ్బందులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పట్టణంలో బాస్కెట్‌బాల్ కోర్టు, వ్యాయామశాల అభివృద్ధికి రూ.లక్షలు ఖర్చు చేశారు. పనులు మాత్రం మమ అనిపించారు. గత వైకాపా ప్రభుత్వం మైదానంలో పరికరాల ఏర్పాటు, కోచ్‌లు, నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేసింది. వాటితో వేలాది మంది క్రీడాకారులను తీర్చిదిద్దాల్సి ఉంది. వ్యాయామ శాలలో పరికరాలు కనుమరుగయ్యాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో వాటి పరిస్థితి అధ్వానంగా మారింది.

వృథాగా మారిన బాస్కెట్‌బాల్ కోర్టు

రూ.40 లక్షలతో బాస్కెట్‌బాల్ కోర్టు

పట్టణంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గతంలో బాస్కెట్ బాల్ కోర్టు నిర్మించారు. దానికి రూ. 40లక్షలు వెచ్చించారు. పనులు సరిగా చేయలేదు. దాంతో వర్షం వస్తే నీరు నిల్వ ఉంటుంది. కోర్టు ఏర్పడి దాదాపు ఏడేళ్లు గడిచిన శిక్షణకు కోచ్‌లను నియమించలేదు. ప్యానల్ పైన ఉన్న కొన్ని పరికరాలు పడై పోతున్నాయి. రోజూ వందల మంది క్రీడాకారులు అక్కడికి వస్తున్నారు. వారే సొంతంగా సాధన చేస్తున్నారు. పట్టణంలో దాదాపు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో 4వేల మంది, ఐదు డిగ్రీ కళాశాలలో 6వేల మంది, ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలో దాదాపు 32వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో చాలా మంది బాస్కెట్ బాల్ ఆటపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

పనులన్నీ నాసిరకమే..

పట్టణంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో రూ. 2.39 కోట్లు ఇండోర్ స్టేడియం నిర్మాణాలు చేపట్టారు. ఇందులో భాగంగా రూ. 25లక్షలతో వ్యాయమశాలకు ఓ గది నిర్మించారు. పలు రకాల వ్యాయమ పరికరాలు అమర్చారు. కానీ శిక్షణ ఇచ్చే నాథులే లేరు. గదిలో విద్యుత్తు బోర్డులన్నీ పడైపోయాయి. కొన్ని పరికరాలు నాణ్యత లోపించడంతో విరిగిపోయాయి. వ్యాయామం చేసేందుకు దాదాపు 2వేల మంది యువకులు మొగ్గు చూపుతున్నారు. కానీ నిర్వహణ అధ్వానంగా మారింది. అక్కడ పది నిమిషాలకు మించి వ్యాయామం చేయలేని పరిస్థితి. 15, 30 కేజీల బరువెత్తే పరికరాలను దొంగలు ఎత్తుకెళ్లారు.

కోచ్‌లను నియమించాలి

గతంలో కోచ్‌లను నియమించాలని ధర్నాలు చేసిన ఫలితం లేదు. ప్రస్తుత ప్రభుత్వమైన బాస్కెట్‌బాల్, వ్యాయామశాల, ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కోచ్‌లు నియమించాలని క్రీడాకారులు కోరుతున్నారు.

అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాలు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలపై అమరవీరులను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలు చేద్దామని సీపీఐ ఎంఎల్ (చంద్రపుల్లారెడ్డి) వర్గం, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఏసేపు పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో మృతి చెందిన కామ్రేడ్‌లకు శనివారం నివాళి అర్పించారు. ఏసేపు మాట్లాడుతూ.. భూమి విముక్తి,

నివాళులర్పిస్తున్న నాయకులు

పేద ప్రజల సంక్షేమం కోసం ఉద్యమాలు చేసి అమరులైన వారిని ఎన్నటికీ మరువరాదన్నారు. కార్యక్రమంలో ప్రసాద్, అనీఫ్, నరసన్న, తదితరులు పాల్గొన్నారు.,

బోధనేతర భారం తగ్గించండి

గోనెగండ్ల, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి విముక్తి కలిగించాలని డీటీఎఫ్ జిల్లా నాయకులు వెంకట్రాముడు, గంగాధర్ డిమాండ్ చేశారు. మండలంలో శనివారం డీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఎర్రబాడు, పిల్లిగుండ్ల, బైలుప్పల, ఐరన్‌బండ, గంజహళ్లి గ్రామాల్లో పర్యటించారు. వారు మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ కమిషన్ ప్రకటించాలన్నారు. పలు గ్రామాల్లోని విద్యార్థులకు రాత పుస్తకాలు, అట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కిశోర్, ఖాజబంద తదితరులు పాల్గొన్నారు.

గ్రామస్థుల సుగ్గిబాట

గ్రామంలో ఉపాధి పనులు లేవు. ఈ ఏడాది అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దాంతో పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస బాట పట్టారు. మండలంలోని గంజహళ్లి గ్రామంలో 20 కుటుంబాలకు పైగా పిల్లపాపతో వలస వెళ్తున్నారు. ఉపాధి చూపించాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితం అయ్యారు. అందుకు సొంత గ్రామాన్ని వదిలి వలస వెళ్తున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పనులకు వెళ్లిన సక్రమంగా వేతనాలు అందడం లేదని కూలీలు వాపోయారు. **- న్యూస్‌టుడే, గోనెగండ్ల**

రూ.లక్షలు వెచ్చించి.. లక్ష్యం మరిచి

పట్టణంలో వైఎస్ఆర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రూ. 20లక్షల వెచ్చించి పనుల ప్రారంభించారు. ఎనిమిది నెలలు కిందట కంకర పరిచారు. రోడ్డు వేయడం మరిచారు. స్థానిక శివన్ననగర్ కాలనీ ఐదో లైన్ నుంచి పట్టణ ఆరోగ్య కేంద్రం వరకు ఇదే పరిస్థితి. ఆ మార్గంలో వివిధ కాలనీవాసులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. గుత్తేదారుడు చేపట్టిన అసంపూర్తి పనులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారులు రహదారి నిర్మించాల్సిన అవసరం ఉంది. **- న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు**

రోడ్డును కప్పేశాయి.. ప్రమాదాలకు తావిచ్చాయి

గూడూరు నుంచి మునుగాలకు వెళ్లే దారి ప్రమాదాకరంగా మారింది. ఇరువైపులా కంపచెట్లు ఏపుగా పెరిగి రోడ్డును కప్పేశాయి. దాంతో రహదారి మూసుకుపోయింది. ఎదురుగా వచ్చే వాహనాలు కానరాక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్గంతో ప్రయాణించే వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు ముళ్ల చెట్లు తొలగించాల్సిన అవసరం ఉంది. **- న్యూస్‌టుడే, గూడూరు గ్రామీణం**

ఇదేం దారిద్ర్యం

వర్కూరులోని చింతతోట నుంచి పులకుర్తి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు ఏర్పాడ్డాయి. చినుకు పడితే నేలంతా చిత్తడి అవుతోంది. ఆ దారిలో వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. ముస్లిం, బీసీ కాలనీలు, పొలాలకు ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తారు. గతంలో మురుగు కాల్వలు వేశారు. సీసీ రోడ్డు మరిచారు. అధికారులు రహదారిని నిర్మించాల్సి ఉంది. **- న్యూస్‌టుడే, కోడుమూరు గ్రామీణం**

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

జ్ఞాపిక అందజేస్తున్న డీఈవో శామ్యూల్‌పాల్

కోడుమూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాల విద్యార్థినులు వృత్తి విద్యలో రాణిస్తున్నారని పాఠశాల పిన్సిపల్ గౌసియాబేగం తెలిపారు. కర్నూల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్న ఆరుగురి విద్యార్థుల్లో హస్మత్‌బేగం రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యింది. ఆమెను పిన్సిపల్ అభినందించారు.

★ కర్నూలు పట్టణంలో స్కూల్ లెవల్ స్కిల్ కాంపిటీషన్ పోటీలను ట్రేడ్ అండ్ ప్రాసెసింగ్ విభాగంలో నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా విద్యాధికారి శ్యాముల్‌పాల్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులకు డీఈవో అవార్డులు అందజేశారు. జీసీడీవో స్నేహలత, జిల్లా సమన్వయకర్త ప్రతాప్, విక్రమ్ ఉన్నారు.

★ నందవరం, న్యూస్‌టుడే: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయులు ఉమాపతి, అబ్దుల్ లతీఫ్, సూరజ్ తెలిపారు. గత నెలలో కర్నూలులోని అవుట్‌డోర్ స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విద్యార్థులు పాల్గొని సత్తా చాటారన్నారు. ఎంపికైన వారిని ఉపాధ్యాయులు అభినందించారు.

★ పెద్దకడబూరు, న్యూస్‌టుడే: పెద్దకడబూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాజేశ్వరి తెలిపారు. ఈనెల 7వ తేదీన కర్నూలులోని పీఎం పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి స్కిల్ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానం సాధించారు.

★ కౌతాళం, న్యూస్‌టుడే: మండలంలోని ఉరుకుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మేడా హరిప్రసాద్ తెలిపారు. ఇటీవల నంద్యాలలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు పాల్గొని మంచి ప్రతిభ కనబరిచారన్నారు. ఎంపికైన విద్యార్థులు కావలి సూరి, ఎరిగేరి శిరీషలను ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో పీఈడీ వరలక్ష్మి, పీఈటీ రమేష్ పాల్గొన్నారు.

ఘనంగా భక్త కనకదాసు జయంత్యుత్సవం

భక్త కనకదాసు జయంతిని గ్రామాల్లో, పట్టణాల్లో ఘనంగా నిర్వహించారు. కనకదాసు చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కురువ సంఘాల ఆధ్వర్యంలో మహిళలు కలశాలు, డప్పు వాయిద్యాల మధ్య కనదాసు చిత్రపటాన్ని గ్రామ పురవీధులు గుండా ఊరేగించారు. శ్రీకృష్ణుడిని భక్తితో ప్రసన్నం చేసుకున్న గొప్ప భక్తుడు భక్త కనకదాసు అని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కనకదాసు జీవితం అందరికీ ఆదర్శం అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. **- న్యూస్‌టుడే, బృందం**

కర్నూలు బీసీ భవన్ వద్ద విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే దస్తగిరి

కోసిగిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కురువ సంఘం పెద్దలు, గ్రామస్థులు

కౌతాళం: కనకదాసు విగ్రహానికి పూలమాల వేస్తున్న నేతలు టిప్పుసుల్తాన్, వెంకటపతిరాజు

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

☛ దారులు, కాల్వలు అధ్వానం

కోడుమూరు, న్యూస్‌టుడే: పట్టణంలో పలు కాలనీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. పట్టించుకునే నాథుడే లేరు. రహదారులపై మురుగు పరుగెడుతోంది. మురుగు కాల్వలు నిండిపోయాయి. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. తాగునీటికి ఏర్పాటు చేసిన మినీ ట్యాంకులకు పాచి పేరుకుపోయింది. వాటి బాగోగులు అధికారులకు పట్టడం లేదు. పట్టణంలోని ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవించాల్సి వస్తోంది. దోమలు విపరీతంగా పెరిగాయి.

మూడో సచివాలయం సమీపంలో పాచిపట్టిన ట్యాంకు

వాతావరణం దుస్థితి ఇలా ఉంటే రోగాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు.

◆ కోడుమూరు మేజరు గ్రామ పంచాయతీ అయినప్పటికీ సౌకర్యాల కల్పనను అధికారులు గాలికొదిలేశారు. పట్టణంలో దాదాపు 40 వేల జనాభా ఉంది. 20 వార్డులు, 5 సచివాలయాలు ఉన్నాయి. పట్టణంలోని పలువురు రోగాల బారిన పడిన విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో అధికారులు పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి పెట్టాల్సి ఉంది.

అధికారులు పట్టించుకోవడం లేదు

- వెంకటేశ్వరమ్మ, గోకారమయ్యకట్ట కాలనీ

కాలనీలో సీసీ రహదారిపై మురుగు నిలిచింది. దోమల బెడద అధికమైంది. తాగునీటి ట్యాంకునకు పాచి పేరుకుపోయింది. అధికారులు పట్టించుకోవడం లేదు. దాంతో చేసిందేమీ లేక కాలం గడుపుతున్నాం.

రెండు రోజుల్లో పరిష్కరిస్తాం

- వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టరు

ఆ కాలనీల్లో పారిశుద్ధ్యం నిర్వహణ సరిగా లేదని మా దృష్టికి వచ్చింది. రోడ్లపై నీటిని తొలగిస్తాం. మినీ ట్యాంకును, పట్టణంలో ఇలాంటి సమస్యలు ఉన్నా పరిశీలించి శుభ్రపరుస్తాం.

జీవో ఉపసంహరించుకోవాలి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండు చేశారు. ఎస్టీయూ జిల్లా సమావేశాన్ని శనివారం ఎమ్మిగనూరులో నిర్వహించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జీవో నెంబర్ 36ను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఈ జీవోతో లక్షల మంది ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా కార్యదర్శి జనార్దన్, నాగరాజు, బసవరాజు, ప్రసన్నరాజు తదితరులు పాల్గొన్నారు.

సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలి

గోనెగండ్ల, న్యూస్‌టుడే: జిల్లా పశ్చిమ ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలని సీపీఎం జిల్లా నాయకులు రాధాకృష్ణ, గురుశేఖర్, గోవిందు డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ చేపట్టిన జీపుజాత శనివారం గోనెగండ్లకు చేరింది. ఈ నెల 10వ తేదీన ఆదోని సబ్‌కలెక్టరు కార్యాలయం ఎదుట ధర్నా చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కరుణాకర్, నబీరసూల్, మునెప్ప, బతకన్న తదితరులు పాల్గొన్నారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఆదినాగేష్

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఆదినాగేష్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. వైద్యులు మల్లికార్జున, చంద్రశేఖర్ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి అభివృద్ధితో పాటు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.

శుభాకాంక్షలు తెలుపుతున్న వైద్యులు

అపూర్వ కలయిక.. ఆనందాల వేడుక

సి.బెళగల్ ,న్యూస్‌టుడే: స్థానిక గురుకుల విద్యాలయంలో శనివారం 2005 నుంచి 2010 సంవత్సరానికి చెందిన పూర్వవిద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. వారందరూ విదేశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. తమకు చదువులు చెప్పిన గురువులు ప్రిన్సిపల్ చింతలయ్య కిష్టప్ప, సుధాకర్, కృష్ణారావు తదితరులను సత్కరించారు. వారంతా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత విద్యార్థులకు తాగునీరు, ఇన్‌వర్టర్ కోసం రూ. 50,000 ఆర్థిక సాయం చేశారు.


పూర్వ విదార్థులు

ఆలయాభివృద్ధికి విరాళం

కౌతాళం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద నరసింహ స్వామి ఆలయాభివృద్ధికి రూ. 96,432 వేలు విరాళంగా అందజేశారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా మాన్వి తాలూకా పోతనహాల్ గ్రామానికి చెందిన ఆర్.సచిన్ శనివారం దర్శనానికి వచ్చారు. రూ. 96,434 వేలను

నగదు అందజేస్తున్న భక్తుడు ఆర్.సచిన్

ఆలయ అధికారులకు అందజేశారు. అర్చకులు దాతకు స్వామివారి శేషవస్త్రం, లడ్డూ అందించారు. కార్యక్రమంలో ప్రధానార్చకుడు ఈరప్ప స్వామి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రీ సర్వేతో భూ సమస్యల పరిష్కారం

నందవరం, న్యూస్‌టుడే: భూ రీ సర్వేలో ప్రతి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని మండల సర్వేయర్ అక్బర్ బాషా సూచించారు. టి.సోమలగూడూరు గ్రామంలో శనివారం రీసర్వేపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు లేకుండా, గ్రామ సర్వేయర్లు రీ సర్వేలో నిర్లక్ష్యం వహించకుండా చూడాలన్నారు. రీ సర్వేలో సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లామన్నారు. కార్యక్రమంలో వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

మద్దతు ధర ప్రకటించాలి

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం రైతుల సమస్యలను విస్మరించిందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్నగౌడ్ ఆరోపించారు. పట్టణంలో సీపీఐ కార్యాలయంలో శనివారం రైతు సంఘం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు నష్ట వాటిల్లిందన్నారు. రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులు చేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వాపోయారు. ఈ నెల 10న జిల్లా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రంగన్న, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

ట్రాక్టరు బోల్తా.. తప్పిన ప్రమాదం

కోడుమూరు, న్యూస్‌టుడే: సి.బెళగల్ మండలం పోలకల్ సమీపంలో శనివారం ట్రాక్టరు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గూడూరు నుంచి ఇసుక కోసం వెళ్తున్న ట్రాక్టరు అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకుపోయి.. బోల్తా పడింది. డ్రైవర్ ఇంజన్ భాగంలోనే ఇరుక్కుపోయి ఉన్నారు. గమనించిన స్థానికులు డ్రైవరును బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది.

సంక్షిప్త సమాచారం

వగరూరు(మంత్రాలయం): వైకాపా కేంద్ర కమిటీ పిలుపు మేరకు మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ చేయడం విరమించుకోవాలని మండలంలోని వగరూరులో వైకాపా కార్యకర్తలతో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించినట్లు వైకాపా జిల్లా కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి తెలిపారు.

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే.. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్సై ఎర్రన్న పేర్కొన్నారు. వాల్మీకి కూడలిలో శనివారం ఆటోడ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆటోలను పరిమిత వేగంతో నడపాలని, కేటాయించిన స్థలంలో నిలపాలన్నారు.

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలో హజరత్ జిందా షాహ మదార్ ఉరుసు వేడుకలు శనివారం జరిగాయి. పీఠాధిపతి మదార్ మహబూబ్ పీరా, మదార్ వంశీకుల ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

సి.బెళగల్, న్యూస్‌టుడే: గ్రామాల్లో ప్రజలు గొడవలకు తావు ఇవ్వకుండ మెలగాలని సీఐ ఎండి తబ్రెజ్ పేర్కొన్నారు. మండలంలోని కొత్తకోట, కె.శింగవరం, ఈర్లదిన్నె గ్రామాల్లో పర్యటించారు. తిమ్మందొడ్డి గ్రామంలో తుంగభద్ర నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

గుండ్రేవుల (సి.బెళగల్) ,న్యూస్‌టుడే: గ్రామాల్లోని వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై వేణుగోపాల్ రాజ్ పేర్కొన్నారు. మండలంలోని గుండ్రేవుల గ్రామంలో పర్యటించి గ్రామస్థులకు రహదారి ప్రమాదాలు, మహిళ రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఎవరైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కోడుమూరు, న్యూస్‌టుడే: సి.బెళగల్ మండలం ఇనగండ్ల క్రాస్‌రోడ్డు సమీపంలో రహదారిలో భారీ గుంతలు కారణంగా అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న కాల్వలో ఇరుక్కుపోయింది. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కలుగలేదు.

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ డిమాండు చేశారు. ఎమ్మిగనూరులో సీపీఎం నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో గుక్కెడు నీళ్లు సరఫరా చేయలేదన్నారు.

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ఏళ్ల తరబడి పరిష్కరించని విద్యారంగ సమస్యలపై ఉద్యమాలు కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా స్వర్ణోత్సవ మహాసభల పత్రాలు విడుదల ఎంఈవో ఆంజనేయులు ఆవిష్కరించారు.

బాలికలు.. క్రీడల్లో మెరికలు

■ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ

కోసిగి, గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పేద కుటుంబాలకు చెందిన విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ చూపుతున్నారు. ప్రతిభకు పేదరికం అడ్డురాదని నిరూపిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటుతున్నారు. ఆ విద్యార్థులు భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధిస్తామంటున్నారు. వారే కోసిగి, గూడూరు మండలాల్లోని కస్తూర్బా గాంధీ పాఠశాలల విద్యార్థినులు.

ఉద్యోగ సాధనే లక్ష్యంగా..

పెద్దకడుబూరు మండలం మేకడోన గ్రామానికి చెందిన ఈడిగ అమృత కోసిగి కేజీబీవీ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు నర్సప్ప, లక్ష్మి. వారు కూలీ పనులు చేస్తూ.. జీవనం గడుపుతారు. ఆ బాలిక చదువుతో పాటు అథ్లెటిక్స్, అట్యా పాట్యా క్రీడల్లో రాణిస్తుంది. క్రీడపై ఆసక్తి చూపడంతో పాఠశాల ప్రిన్సిపల్ షబానా మరింత ప్రోత్సహించారు. వ్యాయామ ఉపాధ్యాయురాలు సుమ దగ్గర శిక్షణ పొందుతుంది. ఇటీవల కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేశారు. గతంలో జిల్లా స్థాయిలో 400, 800 మీటర్ల పరుగు పదెంలో, అట్యా పాట్యా క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో రాణించింది. క్రీడ కోటలో ఉద్యోగం సాధించడమే అమృత లక్ష్యమట.

పాఠశాల ప్రిన్సిపల్‌తో అమృత

జాతీయ స్థాయిలో సత్తా చాటేలా..

చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామానికి చెందిన బి.అనుష్క ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు ఈరన్న, సుజాత వ్యవసాయం పనులు చేస్తారు. కుమార్తెను చదివిస్తూ. . క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై మక్కువతో క్రమం తప్పకుండా సాధన చేస్తోంది. గూడూరు కేజీబీవీ పీఈటీ నజీమ దగ్గర శిక్షణ పొంది వెయిట్‌లిఫ్టింగ్ క్రీడలో రాణిస్తుంది. మండల, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ.. అక్టోబర్‌లో గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయి పోటీలో పాల్గొని సత్తా చాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

బి.అనుష్క

(c) eenadu

కర్నూలు

• కర్నూలు • పాణ్యం

జాతీయ రహదారి.. ప్రమాదకారి

■ అడుగడుగునా గుంతలతో వాహనదారుల కష్టాలు
■ ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు కరవు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : నగర శివారులో కర్నూలు- కడప జాతీయ రహదారి భారీ గోతులతో భయపెడుతోంది. నిర్వహణ, మరమ్మతుల గురించి పట్టించుకునే వారు లేకపోవడంతో దారుణంగా దెబ్బతింది. విస్తరణ పనులు అసంపూర్తిగా ఉండటంతో.. పలు ప్రాంతాల్లో గుంతలు ఏర్పడ్డాయి. దారంతా కంకర తేలింది. రోడ్డుకు ఇరువైపులా కాలువలు కూడా నిర్మించకపోవడంతో.. ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల గుంతల్లో నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడే ప్రమాదం మాటు వేసిందో తెలియక భయం భయంగా రాకపోకలు సాగిస్తున్నారు.

టీవీ టవర్ సమీపంలో జాతీయ రహదారిపై గుంతల్లో నిలిచిన వర్షంనీరు

కేంద్రీయ విద్యాలయం సమీపంలోని వంద అడుగుల రోడ్డు క్రాస్ వద్ద జాతీయ రహదారిపై గోతులు

✦ జాతీయ రహదారి- 40 నంద్యాల చెక్‌పోస్టు నుంచి జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, బి.తాండ్రపాడు, ఓర్వకల్లు వరకు అడుగడుగునా గుంతలమయం అయ్యింది. చెక్‌పోస్టు నుంచి శిల్పా టౌన్‌షిప్ వరకు రహదారికి ఇరువైపులా వర్షం నీరు, మురుగు ప్రవహిస్తోంది. ఈ నీరు జాతీయ రహదారిపైకి చేరుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి పడిపోతున్నారు. రోజుల తరబడి రోడ్డుపై నీరు నిలవడంతో భారీ గోతులు ఏర్పడుతున్నాయి.

అసంపూర్తి పనులతో అవస్థలు

నంద్యాల చెక్‌పోస్టు నుంచి తాండ్రపాడు మీదుగా నన్నూరు టోల్‌ప్లాజా వరకు 3 కి.మీ మేర జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టాలని స్థానికులు దశాబ్దాలుగా కోరుతున్నారు. చెక్‌పోస్టు నుంచి కేంద్రీయ విద్యాలయం వరకు రోడ్డుకు ఇరువైపులా కంకర పోసి. . విస్తరణ పనులు విస్మరించారు. దీనికితోడు జాతీయ రహదారి వెంబడి డ్రైనేజీ కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో వర్షంనీరు రోడ్డుపైకి చేరుతోంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

మరమ్మతుల ఊసేలేదు

అతుకులు గతుకులు.. అడుగడుగునా గుంతలతో భయపెడుతున్న జాతీయ రహదారికి మరమ్మతులు చేయించే వారు కరవయ్యారు. అటు నేషనల్ హైవే అధికారులు గాని ఇటు నగరపాలక యంత్రాంగం గాని పట్టించుకోవడం లేదు. వాహనాల రాకపోకలతో రోజు రోజుకు గుంతలు పెద్దవి అవుతున్నాయి. వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది. గుంతలకు ప్యాచ్‌వర్క్‌లు కూడా చేయడం లేదని ద్విచక్ర వాహనదారులు వాపోతున్నారు.

ఆధ్యాత్మిక వనభూతి

• కార్తికమాసం విందులతో నగరంలో సందడి

కార్తిక వన మహోత్సవాలతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. వివిధ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ప్రధాన ఆలయాలు, నగర శివారులోని ఉద్యానవనాలలో వేడుకలు నిర్వహిస్తున్నారు. వందలాదిమంది సకుటుంబ సమేతంగా వనాల బాటపడుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో గడుపుతున్నారు. సహపంక్తి భోజనాలు చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో వనమహోత్సవాలు జరుగనున్నాయి.

– న్యూస్‌టుడే, కర్నూలు నగరం

ఇటీవల విజయవనంలో జరిగిన కార్తిక వన మహోత్సవంలో పూజలు చేస్తున్న అధికారులు

నేటి కార్యక్రమాలు

- కర్నూలు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సంకల్‌బాగ్‌లోని హరిహర క్షేత్రంలో వనభోజనోత్సవం జరుగుతుంది.
- పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నగర శివారులోని ఎస్ఎల్ఎన్ గార్డెన్స్ ఆవరణలో (మామిదాలపాడు గ్రామం వద్ద) వేడుకలు నిర్వహిస్తున్నారు.
- యాదవ సంఘం ఆధ్వర్యంలో నగర శివారులోని జగన్నాథగట్టు రూపాల సంగమేశ్వరస్వామి ఆలయంలో వనభోజన మహోత్సవం ఉంటుంది.

ప్రతిభకు ప్రోత్సాహం

కార్తిక వన మహోత్సవాల్లో భాగంగా మహిళలు ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహిస్తారు. సాంస్కృతిక ప్రదర్శనలు, హాస్యవల్లరి, ఆటపాటల పోటీలు నిర్వహిస్తారు. ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేస్తారు. ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన సమాజ సేవకులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను సత్కరిస్తారు.

జాగ్రత్తలు తప్పనిసరి

వన మహోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాల్సి ఉందని పోలీసులు సూచిస్తున్నారు. ఆటల పోటీలు నిర్వహించే సమయంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్త పడాలంటున్నారు. వందలాది మంది కలిసి భోజనాలు చేస్తారు కాబట్టి సుచి శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని.. ఆహార పదార్థాలు నాణ్యతను గమనించాలని సూచిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లల భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని చెబుతున్నారు.

రహదారుల విస్తరణ వేగవంతం

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే : నగరాభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రహదారుల విస్తరణ పనులు వేగవంతం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో అవసరమైన మార్గాల్లో విస్తరణ పనులను ప్రణాళికబద్ధంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
కర్నూలు : 80085 52632,
కర్నూలు గ్రామీణం : 85010 05408
ఓర్వకల్లు : 63004 66875

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే :
?: వై.జంక్షన్, కలెక్టరేట్ సమీపంలో రహదారులపై పశువులు సంచరిస్తున్నాయి. రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. **- బ్రహ్మయ్య**
?: కల్లూరులో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. **- రమణ**
✔: సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తాం. **- నగరపాలక అధికారులు**

పూజా కార్యక్రమంలో డీఎస్పీ ఉపేంద్రబాబు తదితరులు

అన్ని రంగాల్లో రాణించాలి

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : నాయీబ్రాహ్మణులు అన్ని రంగాల్లో రాణించినప్పుడే పురోగతి సాధించినట్లని కర్నూలు దిశ డీఎస్పీ ఉపేంద్రబాబు పేర్కొన్నారు. బి.తాండ్రపాడు సమీపంలోని నోప భవన్‌లో శనివారం నాయీబ్రాహ్మణుల వన భోజన మహోత్సవం నిర్వహించారు. నాయీబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షుడు లక్ష్మీపురం రాఘవేంద్ర, సంఘం నాయకులు మధు, పుల్లయ్య, చంద్రశేఖర్, గిడ్డయ్య, వీపనగండ్ల రాజశేఖర్, శేఖర్, సంపత్‌కుమార్, మల్లికార్జున, శ్రీనివాసులు, కవిత పాల్గొన్నారు.

నేడు న్యాయవాదుల సమావేశం

కర్నూలు గాయత్రీ ఎస్టేట్, న్యూస్‌టుడే : జడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం న్యాయవాదుల ప్రజా కూటమి ఆవిర్భావ సమావేశం నిర్వహించనున్నట్లు న్యాయవాదులు తెలిపారు. పలువురు న్యాయవాదులు కలిసి కొత్తగా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.

భక్తిశ్రద్ధలతో సంకట హర చతుర్థి

గోశాల కేంద్రంలో ప్రత్యేక అలంకరణలో వినాయకుడు

కర్నూలు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే : కార్తికమాస సంకట చతుర్థిని పురస్కరించుకుని కర్నూలులోని ప్రధాన ఆలయాల్లో శనివారం గణపతికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వినాయక ఘాట్ సమీపంలోని గణేశ్ ఆలయంలో హోమం, పూజలు చేశారు. పార్కురోడ్ గోశాల కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయకునికి పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

- కార్తికమాస శనివారాన్ని పురస్కరించుకుని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేకపూజలు జరిగాయి. గణేశ్‌నగర్ సీతారామాంజనేయస్వామి ఆలయం, వెంకటరమణకాలనీలోని వేంకటేశ్వరాలయం, కృష్ణానగర్ శ్రీనివాస మందిరం, సూర్యనారాయణస్వామి ఆలయంలో నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

రేపు లక్ష బిల్వార్చన

కర్నూలు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే : స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని ఓంకారేశ్వర ఆలయంలో ఈనెల 10వ తేదీన కార్తికమాస మూడో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు ఎం.సిద్దేశ్వర్ తెలిపారు. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన ఉంటాయన్నారు. సాయంత్రం 6.30- 7.30 గంటల మధ్య కార్తిక దీపోత్సవం ఉంటుందని వెల్లడించారు.

సత్యసాయి అఖండ భజన ప్రారంభం

భజన చేస్తున్న మహిళలు

కర్నూలు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే : సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో భాగంగా కర్నూలులోని సత్యసాయి మందిరంలో ఆదివారం సాయంత్రం అఖండ భజన ప్రారంభమైంది. సేవా సంస్థల జిల్లా మాజీ అధ్యక్షుడు జి.సాయిబాబా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సమితి కన్వీనర్ మాకా అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం వరకు 24 గంటల పాటు నిరంతరాయంగా భజన కొనసాగుతుందన్నారు. కర్నూలు సమితి పరిధిలోని ఇస్కాల సత్రం, రాగమయూరి భజన మండలి కేంద్రాల్లో కూడా అఖండ భజన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

ఆంజనేయస్వామికి పూజలు చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

ఓర్వకల్లు : మండలంలోని కొమ్ముచెరువు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి శనివారం సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

కార్యకర్తల కుటుంబాలకు తెదేపా అండ

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : కార్యకర్తల కుటుంబాలకు తెదేపా అండగా ఉంటుందని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పేర్కొన్నారు. 26వ వార్డులోని తారకరామనగర్‌కు చెందిన తెదేపా కార్యకర్త శ్రీనివాసులు విద్యుదాఘాతంతో, 31వ వార్డులోని శరీన్‌నగర్‌కు చెందిన కార్యకర్త నాగన్న రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతిచెందారు. వారి కుటుంబాలకు తెదేపా ప్రమాద బీమా కింద రూ.5 లక్షల చొప్పున మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన చెక్కులను శనివారం ఆమె కార్యకర్తల కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఆరోగ్యకరమైన జీవన విధానమే శ్రీరామరక్ష

ఓర్వకల్లు, న్యూస్‌టుడే : ఆరోగ్యకరమైన జీవన విధానమే దేశానికి, సమాజానికి శ్రీరామరక్ష అని తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకుడు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి పేర్కొన్నారు. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లెలోరి ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ధార్మిక కార్యక్రమాలు శనివారం గోపూజతో ముగిశాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, గ్రామ పెద్దలు నాగిరెడ్డి, రాజశేఖర్, రమేష్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణపల్లెలో గోపూజ నిర్వహిస్తున్న భక్తులు

ఘనంగా భక్త కనకదాసు జయంతి వేడుకలు

కనకదాసు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న అదనపు ఎస్పీ కృష్ణమోహన్ సిబ్బంది

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం భక్త కనకదాసు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఆర్ అదనపు ఎస్పీ కృష్ణమోహన్ భక్త కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సమాజంలో అసమానతల నిర్మూలన కోసం కనకదాసు చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్ఐ పోతులరాజు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఓర్వకల్లు, న్యూస్‌టుడే : ఓర్వకల్లులో కురువ సంఘం ఆధ్వర్యంలో శనివారం కనకదాసు జయంతి వేడుకలు నిర్వహించారు. మండల కురువ సంఘం అధ్యక్షుడు అల్లబాబు ఆధ్వర్యంలో కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచి పెద్దయ్య, నాయకులు అల్లస్వామి, నాగరాజు, రామయ్య, శేషన్న, నడిపిస్వాములు తదితరులు పాల్గొన్నారు.

ఓర్వకల్లులో కురువ సంఘం ఆధ్వర్యంలో నివాళులు

విజేతలతో అధ్యాపక బృందం

చిత్రలేఖనం.. సృజనకు మార్గం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : చిత్రలేఖనం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తుందని కరస్పాండెంట్ వేణుగోపాల్ పేర్కొన్నారు. నగరంలోని కాంకర్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో శనివారం చిత్రలేఖనం పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీ పరీక్షల్లో పాల్గొనడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన అభినయ్, కీర్తికుమారి, వైష్ణవిబాయికి కరస్పాండెంట్, అధ్యాపకులు బహుమతులు అందజేశారు.

చిత్రలేఖన పోటీల్లో విద్యార్థులు

ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేందుకు కుట్ర

మాట్లాడుతున్న కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నగరంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే జగన్‌రెడ్డి, వైకాపా నాయకులు ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు చంద్రబాబు, లోకేశ్ శ్రమిస్తుంటే ఐదేళ్ల పాలనలో ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయని జగన్ నిరాధార ఆరోపణలు చేయడం సముచితం కాదన్నారు.

హాకీ విజేత నగరపాలకోన్నత పాఠశాల

గెలుపొందిన జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న క్రీడా సంఘం నాయకులు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే : హాకీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కర్నూలు డీఎస్ఏ స్టేడియంలో నిర్వహించిన అంతర్ పాఠశాలల హాకీ పోటీలు శనివారం ముగిశాయి. తుది పోరులో కర్నూలు నగరపాలక ఉన్నత పాఠశాల జట్టు, మాంటి ఆంగ్ల పాఠశాలపై 1-0 గోల్స్‌తో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. విజేతలకు క్రీడా సంఘాల ప్రతినిధులు మాజీ కార్పొరేటర్ గుడిపల్లె సురేంద్ర సౌజన్యంతో ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో హాకీ సంఘం కార్యదర్శి దాసరి సుధీర్, ఉపాధ్యక్షుడు ప్రవీణ్, అరుణ్, రవికుమార్, మహేశ్, రామాంజనేయులు, మనోహర్, వీరేశ్ పాల్గొన్నారు.

రామాచార్యుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

నివాళి అర్పిస్తున్న నాయకులు, విద్యార్థులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : పప్పూరి రామాచార్యులు రాయలసీమ గుండె చప్పుడని రాయలసీమ విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు సీమకృష్ణ రాథోడ్ పేర్కొన్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయంలో శనివారం పప్పూరి రామాచార్యులు జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమకు నీళ్లు, నిధుల సాధన కోసం రామాచార్యులు అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. ఆయన పోరాటాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు గణేశ్, భూషణ్, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.

చదువు మధ్యలో మానేసిన వారి ఉన్నతికి వేదిక

బహుమతులు అందజేస్తున్న సహాయ కమిషనర్ గోవిందనాయక్

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారు ఉన్నత విద్యనభ్యసించేందుకు ఓపెన్ స్కూల్ చక్కని వేదిక అని జిల్లా ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ హెచ్.గోవిందనాయక్ పేర్కొన్నారు. నగరంలోని కొత్త బస్టాండు సమీపంలో ఉన్న మేఘన ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌లో శనివారం ఆయన అభ్యాసకులకు ముఖాముఖి తరగతులు సందర్శించారు. జాతీయ గేయం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన ఓపెన్‌స్కూల్ అభ్యాసకులకు గోవిందనాయక్ బహుమతులు ప్రదానం చేశారు. మేఘనా ఓపెన్ స్కూల్ కరస్పాండెంట్ విజయకుమార్‌గౌడ్, ఉపాధ్యాయులు రహిమాన్, రియాజున్, శ్రీకళ పాల్గొన్నారు.

పాలకులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

మాట్లాడుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : పాలక వర్గాలు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలే గాని ఇబ్బంది పెట్టకూడదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ పేర్కొన్నారు. స్థానిక సీఆర్ భవన్‌లో నాయకుడు కృష్ణయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 26న తలపెట్టిన నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు లెనిన్‌బాబు, లలితమ్మ, రమేష్, మనోహర్ మాణిక్యం, మునెప్ప, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సదస్సు ప్రారంభిస్తున్న రేడియాలజీ వైద్యులు డా.గఫూర్, డా.జోజిరెడ్డి, ప్రిన్సిపల్ కృష్ణనాయక్

వైద్య సేవల్లో రేడియాలజీ పాత్ర కీలకం

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : వ్యాధిని నిర్ధారించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో రేడియాలజీ విభాగం కీలకమని వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణనాయక్ పేర్కొన్నారు. పెంచికలపాడులోని విశ్వభారతి వైద్య కళాశాలలో రేడియాలజీ విభాగంలో శనివారం అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించారు. ఎక్స్‌రే ఆవిష్కర్త రాంట్‌జెన్ చిత్రపటానికి రేడియాలజీ వైద్యులు డాక్టర్ జోజిరెడ్డి, డాక్టర్ గఫూర్, డాక్టర్ మునీర్‌అహమ్మద్‌తో కలిసి ప్రిన్సిపల్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సదస్సును ప్రారంభించారు. రేడియాలజీ విభాగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరికరాలు, వాటి ఉపయోగాలను వివరించారు.

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : రోగులకు వైద్య సేవలు అందించడంలో రేడియాలజీ విభాగం పాత్ర కీలకం అని రేడియాలజీ డాక్టర్ సంతోష్ పేర్కొన్నారు. ప్రపంచ రేడియాలజీ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్‌లో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్యులు డాక్టర్ కిరణ్, డాక్టర్ నాగసురేష్, డాక్టర్ విశ్వకుమార్, క్లస్టర్ హెడ్ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

ఫార్మసీ రంగంలో మెరుగైన అవకాశాలు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే : దూపాడు సమీపంలోని డా.కేవీ సుబ్బారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో విద్యార్థులకు ప్రాంగణ ఎంపికలను నిర్వహించారు. ఈసందర్భంగా కళాశాల అధ్యాపకులు మాట్లాడుతూ ఫార్మసీ రంగంలో మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

కుమ్మక్కయ్యారు.. దోచుకుంటున్నారు

■ మొక్కజొన్న కొనుగోలులో దళారుల దందా ■ కనిష్ఠ ధరలతో నష్టపోతున్న అన్నదాతలు

ఓర్వకల్లు, కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర ల్లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయకపోవడం దళారులకు వరంగా మారింది. దిగుబడులను నిల్వ ఉంచుకునేందుకు గోదాములు కూడా లేకపోవడంతో దళారులు చెప్పిన ధరకు విక్రయించక తప్పని దుస్థితి నెలకొంది. ఇదే అదనుగా వ్యాపారులు, దళారులు కుమ్మక్కై అతి తక్కువ ధరకే తమ కష్టాన్ని దోచుకుంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


హుసేనాపురం వద్ద ఆరబోసిన మొక్కజొన్న దిగుబడులు

తడిసిందని ముంచుతున్నారు

కర్నూలు వ్యవసాయ డివిజన్‌లో 2025 ఖరీఫ్‌లో 6,273.0 హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగైంది. ఓర్వకల్లు మండలంలోనే సుమారు 6 వేల ఎకరాల్లో సాగు చేశారు. గుట్టపాడు, ఓర్వకల్లు, హుసేనాపురం, ఎన్.కొంతలపాడు, లొద్దిపల్లె, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ, కన్నమడకల తదితర గ్రామాల రైతులు విస్తారంగా మొక్కజొన్న వేశారు. ఇప్పటికే కొంతమంది రైతులు కోత కోసి దిగుబడులు ఆరబోశారు. ఇటీవల తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అరకొరగా వచ్చిన దిగుబడులు కూడా తడిసిపోయాయి. ఇదే అదనుగా దళారులు తక్కువ ధరకు అడుగుతున్నారని అన్నదాతలు వాపోతున్నారు.

మద్దతు ధరకు కొనుగోలు చేయాలి

– మహబూబ్‌బాషా, గుట్టపాడు



నేను నాలుగెకరాల్లో మొక్కజొన్న సాగుచేశా. వంద క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. వ్యాపారులు ఇష్టానుసారం ధర తగ్గించేస్తున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మద్దతు ధర ప్రకటించి దిగుబడులు కొనుగోలు చేయాలి.

పెట్టుబడులూ రాని దైన్యం

చాలామంది రైతులు పొలాలను కౌలుకు తీసుకుని పంట వేశారు. ఎకరాకు కౌలు రూ.20 వేలు చెల్లించాల్సి వస్తోంది. విత్తనాలు, మందులు, ఇతర ఖర్చులన్నీ కలిసి మరో రూ.30 వేల వరకు అయ్యింది. కౌలు రైతులు ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టారు. దిగుబడి మాత్రం 20- 25 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ప్రస్తుతం వ్యాపారులు క్వింటా రూ.1200- 1800తో కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.2400 మద్దతు ధర ప్రకటించింది. ప్రస్తుతం సగానికి సగం ధర తగ్గిపోవడంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరతో మొక్కజొన్నలు సేకరించాలని రైతులు కోరుతున్నారు.

అగ్గువకు అడుగుతున్నారు: చిన్నబాకర్‌వలి, కౌలు రైతు

నాకు సొంత పొలం లేదు. రూ.40 వేలు కౌలు చెల్లించి ఓర్వకల్లులో రెండెకరాల భూమి తీసుకుని మొక్కజొన్న సాగు చేశా. సాగు ఖర్చులు కింద మరో రూ.40 వేలు పెట్టాల్సి వచ్చింది. 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వర్షానికి పంట తడిసిందని వ్యాపారులు కొనేందుకు ముందుకు రావడం లేదు. వచ్చినా చాలా తక్కువ ధరకు అడుగుతున్నారు.

వీఆర్‌ఏల డిమాండ్లు నెరవేర్చాలి

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే : వీఆర్‌ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీసాహెబ్ కోరారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి అంజిబాబుతో కలిసి ఆయన మాట్లాడారు. వీఆర్‌ఏల పేస్కేలు జీతాలు, పదోన్నతులు, నామినీ సమస్యలు పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సంఘం గౌరవాధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కనీస వేతనం రూ.18 వేలు ఇస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. అనంతరం కర్నూలు జిల్లా వీఆర్‌ఏల సంఘం నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా రాజ్‌కుమార్, అయ్యస్వామిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మాట్లాడుతున్న బందగీసాహెబ్

(c) eenadu

ఆనవాళ్లు లేకొండ

డోన్‌లోని కొండపై వివిధ మతాలకు చెందిన ప్రార్థనా స్థలాలున్నాయి. ద్రోణుడు తపస్సు చేసిన ప్రాంతం కావటంతో ద్రోణాచలం అన్న పేరొచ్చినట్లు చరిత్ర చెబుతోంది. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ కొండ నేడు కరిగిపోతోంది. డోన్ నుంచి బేతంచెర్ల మీదుగా వెళ్లే 340బీ జాతీయ రహదారి బైపాస్.. డోన్ కొండ ప్రాంతం మీదుగా వెళుతోంది. ఈ నేపథ్యంలో కొండను తవ్వి పనులు చేపడుతున్నారు. ఎన్నో దశాబ్దాలుగా పచ్చని చెట్లతో కళకళలాడిన కొండ నేడు ఆనవాళ్లు కోల్పోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. **– న్యూస్‌టుడే, డోన్**

వారధి ఊచల దారిది

కోవెలకుంట్ల వద్ద కుందూ నదిపై ఉన్న వంతెన దెబ్బతింది. ఊచలు కనిపిస్తున్నాయి. ఫుట్‌పాత్‌పై సిమెంటు పలకలు దెబ్బతిని పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. వంతెనపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గుంతలతో వాహనాలు దెబ్బతింటున్నాయని పలువురు వాపోతున్నారు. **– ఈనాడు, నంద్యాల, న్యూస్‌టుడే, కోవెలకుంట్ల**

శ్రమయే సమాధానం.. విజయమే బహుమానం

• సివిల్స్ విజేతల అంతరంగం

ఈనాడు, కర్నూలు : బలమైన సంకల్పం.. శ్రమించే తత్వముంటే అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావాలన్న కలను నెరవేర్చుకోవచ్చని యువ సివిల్ సర్వెంట్లు అంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ తదితర సర్వీసులకు ఎంపికైన వారిలో 17 మంది శిక్షణలో భాగంగా శనివారం కర్నూలు వచ్చారు. గ్రామీణ ప్రాంత సమస్యలపై మూడున్నర రోజులు, పట్టణ ప్రాంతాల్లో ఒకటిన్నర రోజు అధ్యయనం చేస్తారు. విద్యార్థి దశలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా వాటి ప్రభావం చదువుపై పడకుండా జాగ్రత్తపడ్డారు. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని... దానిని ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో చదివి విజయ తీరాలను చేరుకున్నారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను 'ఈనాడు'తో పంచుకున్నారు.

వరదలు పాఠాలు నేర్పాయి

- నినియా థామస్, ఐఆర్ఎస్

మాది కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లా అలన్‌గడు. 2018లో మా ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. పలువురు అధికారులు మా గ్రామాన్ని సందర్శించారు. నిద్రాహారాలు మాని సేవలు అందించేందుకు కృషి చేశారు. వారి పనితీరు నాలో స్ఫూర్తి నింపాయి. నేనెందుకు ఐఏఎస్ కావొద్దని ఆలోచించా. నాన్న కోఆపరేటివ్ బ్యాంకులో అధికారిగా పనిచేసేవారు. అమ్మ గృహిణి. త్రివేండ్రం వెళ్లి ఎనిమిది నెలలపాటు శిక్షణ తీసుకున్నా. వైఫల్యాలు ఎదురైనా వెనకడుగు వేయక ఐదేళ్లపాటు శ్రమించా. డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం చేయకుండా అమ్మానాన్నలపై ఆధారపడుతున్నానన్న భావన కుంగదీసేది. పెద్దపెద్ద కలలను నెరవేర్చుకోవాలంటే సమస్యలు ఎదుర్కోక తప్పదని సరిపెట్టుకుని మరింత కఠినంగా సాధన చేశా. చివరికి ఐదోసారి విజయం వరించింది. 254వ ర్యాంకు సాధించడంతో ఐ.ఆర్.ఎస్.కు ఎంపికయ్యా. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఎదురయ్యే అన్ని అడ్డంకులను ధైర్యంగా అధిగమించగలనన్న నమ్మకం ఉండాలి. అప్పుడే విజయాలు వరిస్తాయి.

నాన్న రోడ్డు పక్కన పుస్తకాలు విక్రయించేవారు

- శివమ్‌సింగ్, ఐఏఎస్

మాది రాయ్‌బరేలి. నాన్న రోడ్డు పక్కన పుస్తకాలు విక్రయించి కుటుంబాన్ని పోషించేవారు. నన్ను ఐఏఎస్‌గా చూడాలన్నది ఆయన కల. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక సివిల్స్‌కు సాధన ప్రారంభించా. యూపీపీఎస్సీ ప్రకటన వెలువడడంతో గ్రూప్‌-1 అధికారిగా ఎంపికై సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టా. ఫలితంగా పలువురు ఐ.ఎ.ఎస్.లతో పనిచేసే అవకాశం లభించింది. వారిని దగ్గర నుంచి చూసిన తర్వాత నేనూ ఐఏఎస్ అవ్వాలన్న బలమైన కోరిక కలిగింది. ఓపక్క ఉద్యోగం చేస్తూనే ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సివిల్స్‌కు సాధన చేసేవాడ్ని. మూడేళ్లపాటు ఒక్క క్షణం వృథా చేయకుండా కష్టపడ్డా. మూడుసార్లు విఫలమయ్యా. నాలుగోసారి ఐఆర్ఎస్ వచ్చింది. దీంతో సబ్ కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఐఆర్ఎస్ సర్వీసులో చేరా. ఓపక్క శిక్షణ పొందుతూనే మళ్లీ సివిల్స్‌కు సన్నద్ధమయ్యా. జాతీయస్థాయిలో 73వ ర్యాంకు సాధించగలిగా. నా తండ్రి కల నెరవేర్చడం కోసం సాధన ప్రారంభించిన తర్వాతే నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడితే విజయం తప్పనిసరిగా వరిస్తుందని నా నమ్మకం.

అమ్మ కష్టాలు కదిలించాయి

- శివనేందరన్, ఐఎఫ్ఎస్

మాది తమిళనాడు. నా చిన్నప్పుడే నాన్న చనిపోయారు. మాకు 7.5 ఎకరాలు ఉన్నప్పటికీ పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. అమ్మ తంగతిలగం అన్నీ తానై శ్రమించేవారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతినేవి. పేదరికం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆర్థిక కష్టాలు తొలగాలంటే బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగాలు చేయాలని అమ్మ చెబుతుండేవారు. ఆ మాటలు మనసులో నాటుకుపోయాయి. ఒక్క క్షణం వృథా చేయకుండా చదువుకున్నా. ఇంజినీరింగ్ పూర్తి చేసి సివిల్స్‌కు సాధన చేయడం మొదలుపెట్టా. ఆరుసార్లు సివిల్స్ రాశా. ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచించొద్దని అమ్మ భరోసా ఇచ్చారు. ఆరోసారి ఐఎఫ్ఎస్ (ఫారిన్ సర్వీస్)కు ఎంపికయ్యా. ఈ విజయం అమ్మకే అంకితం. ప్రతి వైఫల్యానికి కారణమేంటని సమీక్షించుకుంటే కొన్ని లోపాలు కనిపిస్తాయి. వాటిని సవరించుకుని ముందుకెళ్తే విజయం సాధించొచ్చు అనేది యువత గుర్తుంచుకోవాలి.

కష్టపడేతత్వానికి ప్రత్యామ్నాయం లేదు

- శివాని, ఐఏఎస్

మాది ఉత్తర్‌ప్రదేశ్.. నా తండ్రి బ్యాంకు అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. నన్ను ఉన్నత స్థానాల్లో చూడాలని తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. నేను ఆర్థికశాస్త్రంలో ఎంఏ పూర్తి చేశా. సివిల్స్‌కు సాధన చేసి 'ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్'కు ఎంపికయ్యా. అది మంచి ఉద్యోగమే అయినప్పటికీ ఐఏఎస్ కావాలన్నది నా కల. శిక్షణ కాలంలోనే సివిల్స్‌కు సన్నద్ధమవడం ప్రారంభించా. సమయం దొరక్క ఇబ్బందిపడేదాన్ని. అయినప్పటికీ ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకున్నా. ఫలితంగా జాతీయ స్థాయిలో 71వ ర్యాంకు లభించింది. ప్రతి ఒక్కరూ కష్టపడేతత్వం అలవాటు చేసుకుంటే తాము ఎంచుకున్న రంగాల్లో కచ్చితంగా విజయం సాధిస్తారు.

నాన్న దుకాణం నిర్వహిస్తూ చదివించారు

- అతుల్ సోని, ఐఎఫ్ఎస్

నా స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా బర్గవాన్ పట్టణం. నాన్న కిరాణా దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. నాకు అక్క, సోదరుడు ఉన్నారు. నాన్న చిన్నపాటి దుకాణం నిర్వహిస్తూనే చదివించారు. మేం ముగ్గురం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం. నేను పదో తరగతిలో మంచి మార్కులు సాధించడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నన్ను జేఈఈ శిక్షణకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో భోపాల్‌లోని నిట్‌లో ఇంజినీరింగ్ సీటు వచ్చింది. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఓ ప్రైవేటు సంస్థలో సీనియర్ ఇంజినీరుగా పనిచేశా. సివిల్స్‌లో ర్యాంకు సాధించాలన్న పట్టుదలతో 3.5 ఏళ్లపాటు శ్రమించా. వంద ర్యాంకు వచ్చింది. అటవీ శాఖ సర్వీసుకు ఎంపికయ్యా. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న అంశంపై స్పష్టమైన ప్రణాళిక అవసరం.

మహానంది సిగలో చంద్రవంక

మహానంది పుణ్యక్షేత్రంలోని ఐదంతస్తుల రాజగోపురంపై శనివారం రాత్రి చందమామ ఆకాశదీపంలా దర్శనమిచ్చింది. ఓ వైపు విద్యుత్తు కాంతుల్లో ఆలయ పరిసరాలు వెలిగిపోతుండగా.. మరోవైపు ఇలా చంద్రుడు కనిపించడం ఆకట్టుకుంది. కార్తిక మాసం కావడంతో పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు ఈ దృశ్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు.

– న్యూస్‌టుడే, మహానంది

చేయి చాచితే ఇవ్వం తడిపితే ఆగం

• సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దోపిడీ

పొలాలు, స్థల క్రయవిక్రయాలు, మార్టిగేజ్, ఈసీ నకళ్లు, పెళ్లి పత్రం.. ఇలా ప్రతి పనికి ఓ ధర నిర్ణయించారు. మధ్యవర్తిత్వం లేనిదే పని కాదు. ప్రతి దస్తావేజుకు ప్రభుత్వానికి చెల్లించే రుసుముకు సమానంగా చెల్లించాల్సిందే. బయటి వ్యక్తులతో కుమ్మక్కైన అధికారులు, సిబ్బంది నేరుగా కాకుండా వారితోనే తమకు కావాల్సినంత తీసుకుంటారు. అడిగినంత ఇచ్చుకోకుంటే పనులు జరగవు. ఇటీవల ఆళ్లగడ్డలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేయడంతో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.

– న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

సబ్ రిజిస్ట్రార్	
కర్నూలు	నంద్యాల
కార్యాలయాలు	
11	13
ఏటా దస్త్రాలు(వేలు)	
60	55

అనధికార వ్యక్తుల హవా

పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనధికార వ్యక్తుల హవా నడుస్తోంది. సిబ్బంది కొరత నేపథ్యంలో వీరిని నియమించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ఎక్కువమంది పనిచేస్తున్న విషయం.. అవినీతి నిరోధకశాఖ అధికారుల తనిఖీల్లో బయటపడింది. కల్లూరు, నంద్యాల, ఆదోని, శిరివెళ్ల, ఆళ్లగడ్డ, కర్నూలు, బేతంచెర్ల, బనగానపల్లి తదితర కార్యాలయాల్లో వీరు ఉన్నట్లు సమాచారం. కార్యాలయాల్లో నిజంగా అవసరం ఉందా? వసూళ్ల కోసమే నియమించుకున్నారా? అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు.

ఫిర్యాదుల వెల్లువ

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై కొన్ని ప్రాంతాల్లో నాయకులే ఫిర్యాదు చేశారు. ఆదోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజులేఖర్ల వ్యవహారంపై ఓ నాయకుడు నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బనగానపల్లి, కల్లూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, ఓర్వకల్లు, బేతంచెర్ల, డోన్, ఆత్మకూరు, గూడూరు, పత్తికొండ కార్యాలయాలపై ఆరోపణలు వచ్చాయి. నంద్యాల కార్యాలయంలో అడిగినంత ఇవ్వకపోతే డాక్యుమెంటేషన్ పూర్తి కాదన్న ఆరోపణలపైనా అధికారులు దృష్టి సారించారు.

కాసుక్కుర్చున్నారు

● ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డాక్యుమెంట్ రైటర్ల వివరాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సేకరిస్తున్నారు. నంద్యాల జిల్లాలో 250, కర్నూలు జిల్లా పరిధిలో 350 మంది వరకు దస్తావేజులేఖర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువగా కల్లూరు, కర్నూలు, నంద్యాల, ఆదోని కార్యాలయాల పరిధిలో ఉన్నారు.

● వినియోగదారుల నుంచి మామూళ్ల వసూలు చేసేది వీరే. నగదు రూపంలోకాక ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. వీరి వివరాలు, ఫోన్ నంబర్లను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, అవినీతి నిరోధక శాఖ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. ఏ ఫోన్ నంబరు నుంచి ఏఏ అధికారి, సిబ్బందికి ఏఏ తేదీల్లో ఎంత మొత్తం వెళ్లింది? నేరుగా వారికే వెళ్లిందా? బినామీలకు చేరిందా? తదితర విషయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

ప్రతి పనికి ఒక రేటు

● ఈసీ కావాలంటే రూ.300 నుంచి రూ.800, వివాహ రిజిస్ట్రేషన్‌కు రుసుం రూ.500తోపాటు మరో రూ.1,000, వీలునామాకు రూ.10 వేలు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీకి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు.. ఇలా ప్రతి పనికి ఒక ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు.

● సాధారణంగా వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా మారిస్తే దానికి చదరపు గజం ధర నిర్ణయించాలి. నంద్యాల, కల్లూరు, పాణ్యం, బనగానపల్లి, ఆదోని, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో ఎకరం ధర మీదుగానే రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.

● స్టాంపు పేపర్లు కూడా నచ్చిన వెండర్లకు ఇచ్చి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. నంద్యాలలో కంప్యూటర్ ఈసీ గంటలో ఇచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ నాలుగైదు రోజులకు కానీ ఇవ్వడం లేదు.

వనభోజనం ఆహాపత్రం

పది మంది కలవగానే ప్లాస్టిక్ ప్లేట్లలో తింటూ.. ప్లాస్టిక్ గ్లాసుల్లో నీరు తాగుతూ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాం. ఉమ్మడి జిల్లాలో సగటున రోజుకు 800 టన్నుల చెత్త సేకరణ అవుతుంది. ఇందులో 10 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. వీటిలో 2 శాతం అంటే 16 టన్నుల వరకు ప్లాస్టిక్ ప్లేట్లు ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవన్నీ పర్యావరణానికి హాని చేస్తున్నాయి. పర్యావరణానికి మేలు చేసే 'కదళీ' (అరటి) పత్రంలో 'వన' భోజనం చేద్దాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందామంటూ పర్యావరణ శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్నారు.

– న్యూస్‌టుడే, మహానంది

అక్కడ ఆదరణ

● ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో 8 వేల ఎకరాలకు పైగా అరటి తోటలు సాగవుతున్నాయి.

● మహానంది మండల పరిధిలో సాగయ్యే అరటి తోటల నుంచి భోజనానికి ఉపయోగించే అరిటాకులను వివిధ ప్రాంతాలకు పెద్దఎత్తున రవాణా చేస్తుంటారు.

● చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాలతో పాటు శ్రీశైల మహాక్షేత్రం, వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ప్రాంతాలకు నిత్యం పెద్ద ఎత్తున అరటి ఆకులు తరలిస్తున్నారు.

ఆరోగ్య వికాసం

● అరటి ఆకుల వినియోగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఉద్యాన శాస్త్రవేత్త డా.కిశోర్‌కుమార్..

● అరటాకులో పాలిఫైనాల్స్ ఉంటాయి.. ఇవి మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి అనారోగ్యాల బారి నుంచి రక్షిస్తాయి.

● యాంటీ బాక్టీరియల్ ఉండటంతో జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా ఆహారంలోని బాక్టీరియాను నాశనం చేస్తాయి. --- ఆకులపై మైనపు పూతలాంటిది ఉంటుంది. అందులో వేడి ఆహారం పెట్టినప్పుడు మైనపు పూత కరిగి రుచి పెరుగుతుంది. ఇవి కాలుష్య కారకాలు కావు.

నష్టం తగ్గించి.. కష్టం మిగిల్చి

● తొలి, తుది నివేదికలకు భారీ వ్యత్యాసం

పాణ్యం, నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: మొంథా తుపాను నేపథ్యంలో పంట నష్టం అంచనాలు తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనాలు ఇచ్చారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిహారం అంచనాలను భారీగా తగ్గించారు. ప్రాథమిక స్థాయిలో ఇచ్చిన నివేదికలకు.. తుది వివరాలకు భారీ వ్యత్యాసం ఉంది.

ప్రాథమికంగా 41,803.21 హెక్టార్లు

మొంథా తుపానుతో 277 గ్రామాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 51,408 మంది రైతులు.. 41,803.21 హెక్టార్లలో పంటలు నష్టపోయినట్లు నివేదికలు అందించారు. వరి 19,390.5 హెక్టార్లు, కందులు 1,125, మినుములు 711.51, పెసలు 5.2, పత్తి 624, మొక్కజొన్న 19,461, పొగాకు 190, సోయాబీన్ 196, వేరుసెనగ 100 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ఉన్నతాధికారులకు నివేదికలు అందించారు.

ఒక్కసారిగా మార్చేసి..

క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత పంట నష్టాన్ని భారీగా తగ్గించారన్న విమర్శలున్నాయి. 11,581 హెక్టార్లలో మాత్రమే పంటలు దెబ్బతిన్నట్లు ప్రతిపాదనలు పంపారు. 11,446.7 హెక్టార్లలో మాత్రమే నష్టపోయినట్లు నిర్ధారించారు. తుపాను కారణంగా 22,544 మంది రైతులు సగటున ఎకరా పొలంలో మాత్రమే పంట నష్టపోయినట్లు పరిహారం జాబితా రూపొందించారు. వరి 6384.2 హెక్టార్లు, కంది 43.14, మినుము 468, పెసలు 3.65, పత్తి 203.4, మొక్కజొన్న 4,295.8, పొగాకు 58.1, సోయాబీన్ 88.24, వేరుసెనగ 28.2 హెక్టార్లలో నష్టపోయినట్లు జాబితా రూపొందించడం గమనార్హం.

కు.ని.కి పాట్లు వీడరు

● శస్త్రచికిత్సలకు తప్పని నిరీక్షణ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల నిర్వహణ అంతంతమాత్రంగానే సాగుతోంది. ఒకప్పుడు ఏటా లక్ష్యాలు విధించేవారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమీక్షలు జరిపేవారు. వైద్య శిబిరాలు ఏర్పాటుచేసేవారు. ప్రస్తుతం అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితులకు సేవలు అందడం లేదు.

– న్యూస్‌టుడే, ఆదోని పురపాలకం, కర్నూలు వైద్యాలయం, నంద్యాల పాత పట్టణం

ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో కు.ని. చికిత్స విభాగంలో మహిళలు

ఉమ్మడి జిల్లాలో కు.ని. శస్త్రచికిత్సల వివరాలు

జిల్లా	కర్నూలు	నంద్యాల
2024	9,824	2,387
2025 (సెప్టెంబరు)	3,848	1,066

బాధితులకు సేవలందక

● ఉమ్మడి జిల్లాలో ఏటా 65 వేలకుపైగా ప్రసవాలు జరుగుతుంటాయి. వీరిలో 25 శాతం మంది కు.ని. శస్త్రచికిత్సలు చేయించుకొంటుంటారు. 2024లో పది వేల మందికి కు.ని.శస్త్రచికిత్సలు జరిగాయి. వైద్యానికి పలువురు ఆసక్తి చూపుతున్నప్పటికీ సేవలు అందడం లేదు.

● కర్నూలు జిల్లాలో సర్వజన ఆస్పత్రితోపాటు 5 సీహెచ్‌సీలు ఉన్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు సీహెచ్‌సీల్లో మాత్రమే సేవలు అందుబాటులో ఉన్నాయి. పత్తికొండ, ఆలూరు, కోడుమూరు సీహెచ్‌సీల్లో సేవలు శూన్యం.

● నంద్యాల జిల్లాలో 13 సీహెచ్‌సీలతోపాటు జిల్లా కేంద్రంలో సర్వజన ఆస్పత్రి ఉంది. గతేడాది సున్నిపెంటలో 0, వెలుగోడు 4 కు.ని. చికిత్సలు జరిగాయి. ఈ ఏడాది వీటి పరిధిలో ఒక్కటి కూడా నమోదు కాలేదు.

అవసరమైన నిపుణులేరీ..

● కు.ని. చికిత్స చేసే మహిళకు ముందుగా హెచ్‌బీ, ఆర్‌బీఎస్, మధుమేహం, హెచ్ఐవీ తదితర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. చాలా కేంద్రాల్లో ల్యాబ్ నిపుణుల కొరత ఉంటోంది. ఈ నేపథ్యంలో సేవల కోసం వచ్చేవారు.. తమ పరిధిలోని పీహెచ్‌సీల్లో రక్తపరీక్షలు చేయించుకొస్తేనే పరిగణనలోకి తీసుకుంటున్నారు.

● ప్రసవించిన రోజు నుంచి రెండు నెలల లోపు కు.ని. చికిత్సలు చేయించుకోవాలి. చికిత్స అనంతరం 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపుతారు. బాలింతలు దూర ప్రయాణం చేసేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

కానరాని శిక్షణ

గతంలో కు.ని. చికిత్సల కోసం ఆస్పత్రుల వారీగా వైద్యులను ఎంపిక చేసి నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి నిపుణుల పర్యవేక్షణలో చికిత్సలు చేయించేవారు. తర్వాత క్షేత్రస్థాయి సేవలకు అనుమతిచ్చేవారు. కరోనా తర్వాత ఇలాంటి శిక్షణలు కరవయ్యాయి. వీటిపై జిల్లా అధికారులు సైతం దృష్టి సారించడం లేదు.

కలవరింత

మొంథా తుపాను వరి రైతుల 'వెన్ను' విరిచింది. బలమైన గాలులు వీయడంతో చాలా చోట్ల వరి పైరు నేలవాలింది. వాటిని నిలబెట్టడానికి అన్నదాతలు శ్రమటోడుస్తున్నారు. ఆళ్లగడ్డ మండలం నలగట్లకు చెందిన నడిపెన్న, అతని ముగ్గురు సోదరులు ఐదెకరాల్లో వరి సాగు చేశారు. ఎకరాకు రూ.20 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం పంట గింజ దశలో ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, బలమైన ఈదురు గాలులకు పంటంతా నేలవాలింది. దీంతో పంటను రక్షించుకోవాలనే తాపత్రయంతో కూలీల సాయంతో నాలుగు నార గంట్లను ఎండిన వరి గడ్డితో కట్టలు కట్టారు. ఒక కూలీకి రోజుకు రూ.300 చొప్పున ఎకరాకు రూ.7 వేలకు పైగా ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు. ఇలా పంట సాగుకు అదనంగా ఖర్చవుతోందని వాపోతున్నారు. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ప్రభుత్వం తక్షణ సాయం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, దొర్నిపాడు**

ఊరికో బ్యాంకు

ప్రతి ఒక్కరికి ఖాతా ఉండేలా..

తపాలా శాఖ ఊరికో బ్యాంకు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ)లు స్థాపించింది. తద్వారా పట్టణ, గ్రామీణ ప్రజలకు తపాలా బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. పట్టణాల్లోని ప్రధాన తపాలా కార్యాలయాలు, గ్రామాల్లోని సబ్, బ్రాంచి పోస్టాఫీసుల్లో బ్యాంకు తరహా సేవలు అందిస్తున్నాయి.

– న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం



● సమీపంలోని తపాలా కార్యాలయానికి ఆధార్ కార్డు, చరవాణి తీసుకెళ్లి రూ.250 చెల్లిస్తే ఖాతా తెరిచి క్యూఆర్ కార్డు ఇస్తారు.

● అవసరమైనప్పుడు తపాలా కార్యాలయాల్లో క్యూఆర్ కార్డును వినియోగించి నగదు లావాదేవీలు చేసుకోవచ్చు.

● చరవాణిలో ఖాతా నంబరు, కస్టమర్ ఐడీ, ఫోన్ నంబరు, 4 అంకెల పిన్‌ను ఎంటర్ చేసి మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు.

అందిస్తున్న సేవలు

● ఐపీపీబీ అనేది తపాలా శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ యాజమాన్య పేమెంట్ బ్యాంకు. దీని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను ఖాతాదారులు పొందొచ్చు.

● తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, వాహన మిత్ర వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డిజిటల్ ఆర్థిక సేవలను సులభంగా ఉపయోగించుకోవచ్చు. డబ్బును జమ లేదా ఉపసంహరించుకోవచ్చు.

● హెడ్ పోస్టాఫీసులు, సబ్ పోస్టాఫీసుల్లో రోజుకు రూ. 2లక్షలు, తపాలా కార్యాలయాల్లో రూ.25 వేలు వరకు లావాదేవీలు చేసుకోవచ్చు.

● ఐపీపీబీ అకౌంట్‌ను పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు అనుసంధానం చేసుకుంటే అన్నిసేవలు ఇంటి వద్ద నుంచే పొందవచ్చు. విత్ డ్రాకు సమీపంలోని తపాలా కార్యాలయానికి వెళ్లాలి.

● విద్యుత్తు, నీరు, గ్యాస్, మొబైల్ రీఛార్జి, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, డీటీహెచ్ వంటి బిల్లులు చెల్లించవచ్చు.

● పింఛనర్లు బ్యాంకుల్లో ఏటా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌తో వెంటనే ఆన్‌లైన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను బ్యాంకులకు పంపే వెసులుబాటు ఉంది.

● ఇతర బ్యాంకుల్లోని నగదును కూడా రోజుకు రూ.10 వేలు తీసుకోవచ్చు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 99899 97628

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80085 13479

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా...

బ్రాహ్మణ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు బ్రాహ్మణ అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' బ్రాహ్మణ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, నవంబరు 9న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ వధూవరుల బయోడేటా & ఫొటోలను క్రింద తెలిపిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **91543 66099 & 91547 72006**

ఫెన్సింగ్ పోటీల్లో అక్రమాల పర్వం

ఈనాడు, కర్నూలు : నంద్యాలలో ఇటీవల జరిగిన ఫెన్సింగ్ పోటీల్లో కొందరు విజేతలుగా నిలిచారు. పోటీలు నిర్వహించకుండానే విజేతలుగా ప్రకటించినట్లు చూపారంటూ క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. నంద్యాలలో ఈనెల 5న జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీలు నిర్వహిస్తామని రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రకటించింది. క్రీడాకారులు తమ పుట్టినతేదీ ధ్రువపత్రం, ఆధార్‌కార్డు తీసుకొని పోటీల్లో నేరుగా పాల్గొనవచ్చని తెలిపింది. నంద్యాలలోని ఇండోర్ స్టేడియానికి రావాలని చెప్పడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు తరలివెళ్లారు. సాధారణంగా అండర్-14, అండర్-17, జూనియర్, సీనియర్ కేటగిరీల్లో పోటీలు జరుగుతాయి. కానీ సీనియర్ కేటగిరీకి మాత్రమే పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి కేటగిరీలోనూ మళ్లీ మూడు విభాగాలు (ఫాయిల్, సేబర్, ఇప్పి) ఉంటాయి. ఆయా పోటీల్లో పాల్గొనేందుకు పదుల సంఖ్యలో క్రీడాకారులు వచ్చారు. ఐదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సిన కొందరు రాలేదంటూ పోటీలు జరపలేదు. అదేరోజు సాయంత్రం పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో పిల్లలు భోజనాలకు వెళ్లి తిరిగి సాయంత్రం స్టేడియం వద్దకు చేరుకున్నారు. అయినప్పటికీ పోటీలు ప్రారంభించలేదు. ఆరు గంటల వరకు నిరీక్షించి వెళ్లిపోయారు. తాజాగా ఆయా పోటీలు నిర్వహించామని.. కొందరు విజేతలుగా నిలిచినట్లుగా చూపించారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం

ఫెన్సింగ్ అసోసియేషన్ అక్రమాలకు పాల్పడుతోందని.. దీనిపై శాప్ అధికారులకు ఫిర్యాదు చేయాలని క్రీడాకారుల తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు శనివారం సాయంత్రం నంద్యాలలోని ఇండోర్ స్టేడియంలో సమావేశమయ్యారు. ఈనెల 11 నుంచి రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా జిల్లా స్థాయి పోటీలు జరపాలని వారు డిమాండు చేస్తున్నారు.

క్రీడా కోటా కోల్పోయినట్లే..

రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల్లో క్రీడా కోటా కింద రిజర్వేషన్ వర్తిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలువురు క్రీడాకారులు ఆయా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచేందుకు నిరంతరం సాధన చేశారు. అసలు పోటీలే నిర్వహించకపోవడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు.

ఆగని ఆందోళనలు

తనిఖీ కేంద్రాన్ని పడేస్తున్న కార్మికులు

బనగానపల్లి మండలం పలుకూరు క్రాస్ రహదారిలో నాపరాయి గని యజమానులు, కార్మికులు, ట్రాక్టర్ల యజమానులు నూతన రాయల్టీ విధానాన్ని వ్యతిరేకిస్తూ శనివారం రహదారిపై వాహనాలు నిలిపి నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు తనిఖీ కేంద్రాన్ని పడదోయడంతో పరిస్థితి ఉద్రిక్తతతకు దారితీసింది. విషయం తెలుసుకున్న బనగానపల్లి సీఐ మంజునాథ్‌రెడ్డి, నందివర్గం ఎస్సై వెంకటసుబ్బయ్యలు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. సర్దిచెప్పడానికి వచ్చిన పోలీసులతో నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామడంతో నిరసన విరమించారు. నిరసన గంట పాటు చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. బనగానపల్లి గ్రామీణం , న్యూస్‌టుడే:

15న సాగు కాల్వకు నీటి నిలిపివేత

అవుకు, న్యూస్‌టుడే: అవుకు జలాశయం పరిధిలోని ఈనెల 15వ తేదీన సాగు కాల్వకు నీటి ప్రవాహాన్ని ఆపి వేయనున్నారు. ఈ మేరకు స్థానిక రైతు సంఘం నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఖరీఫ్‌లో సాగుచేసిన వరి ప్రస్తుతం చివరి దశలో ఉంది. మరో నెల రోజుల్లో కోతలు చేపట్టనున్నారు. వానలు అధికం కావడంతో పొలాల్లో తేమ శాతం అధికంగా ఉంది. దీంతో ముందస్తుగా నీటి ప్రవాహాన్ని నిలిపి వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు తిమ్మరాజు చెరువు వద్ద తూములను మూసి వేయనున్నారు.

ఆర్టీసీలో అందని ప్రథమ చికిత్స

☛ బస్సుల్లో నామమాత్రంగా నిర్వహణ

బేతంచెర్ల బస్సులో ప్రథమ చికిత్స పెట్టెలో పాడైన పరికరాలు

ఆర్టీసీ డిపోలు	: 12
మొత్తం బస్సులు	: 878
అద్దె బస్సులు	: 227
నైట్ రైడర్	: 2
ఇంద్ర	: 16
స్టార్ లైనర్	: 08
సూపర్ లగ్జరీ	: 148
అల్ట్రా డీలక్స్	: 33
ఎక్స్‌ప్రెస్	: 151
అల్ట్రా పీవీ	: 12
పల్లె వెలుగు	: 508
రోజూ తిరిగే కిలోమీటర్లు	: 3,24,000
బస్సుల్లో ప్రయాణికులు	: 2,62,000
ఆదాయం :	1.32 కోట్లు

నంద్యాల రైతునగరం, కర్నూలు, బీ.క్యాంపు, **న్యూస్‌టుడే:** ఆర్టీసీ బస్సుల్లో మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టి సారించడం లేదు. బస్సులు ప్రమాదానికి గురైతే ప్రయాణికులకు కనీసం ప్రథమ చికిత్స కూడా అందడం లేదు. గతంలో బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెలు ఉండేవి. కానీ, వాటిని పట్టించుకోకపోవడంతో కానరావడం లేదు. ఇటీవల ప్రమాదాల నేపథ్యంలో బస్సుల్లో పెట్టెలను తప్పనిసరిగా ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. 'న్యూస్‌టుడే' బృందం గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆర్టీసీ బస్సులను పరిశీలించగా.. ప్రథమ చికిత్స పెట్టెలు చాలా వరకు లేవు. అరకొరగా ఉన్నా.. వాటిలోనూ మందులు కనిపించలేదు.

● స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చాక ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు పెరిగాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నారు. కానీ, బస్సుల్లో వసతులపై చర్యలు చేపట్టడం లేదు.

● ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో 80శాతంపైగా బస్సుల్లో ఖాళీ పెట్టెలే ఉన్నాయి. వీటిలో ప్రథమ చికిత్స కిట్లు లేవు. ఒకవేళ ఉన్నా.. వాటిలో చాలావరకు కాలం చెల్లినవే ఉన్నాయని సిబ్బంది చెబుతున్నారు.

ప్రథమ చికిత్స పెట్టెలో ఉండాల్సినవి..

● మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ● ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెనక ఈ ప్రథమ చికిత్స పెట్టె ఉండాలి. ● దూది, కత్తెర, టించర్, అయోడిన్, యాంటిసెప్టిక్ క్రీం, కాటన్ బ్యాండేజ్, వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్, నొప్పి నివారణ మాత్రలు వంటివి ఉండాలి. ● ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పెట్టెలో ఉన్న సామగ్రితో ప్రథమ చికిత్స చేయాల్సి ఉంటుంది.

ఐక్యతకు కార్తిక వనభోజనాలు దోహదం

ఉసిరిచెట్టుకు పూజలు చేస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి తదితరులు

డోన్, న్యూస్‌టుడే: కార్తిక వనభోజనాలతో అధికారుల్లో ఐక్యత పెంపొందుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శనివారం పట్టణ సమీపంలోని నగరవనంలో జిల్లాస్థాయి అధికారులతో కార్తిక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయ పద్ధతులను గౌరవిస్తూనే, భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. వనభోజనాల ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందన్నారు. ఉద్యోగులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల ఒత్తిడిని తగ్గించుకుని ఆరోగ్యం పొందవచ్చన్నారు. ఆయా శాఖల అధికారులు నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో రెవెన్యూ, అటవీ, పోలీసు, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

భక్త కనకదాసు భక్తి ఆదర్శనీయం

చిత్రపటం వద్ద అర్పిస్తున్న ఎస్పీ సునీల్ షొరాణ్

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: భక్త కనకదాసు గొప్ప భక్త కవి, సంగీతకారుడని. అన్ని తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ఎస్పీ సునీల్ షొరాణ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో భక్త కనకదాసు జయంతి సందర్భంగా శనివారం ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.

చదరంగంలో గెలుపు తరంగాలు

ఆదోని క్రీడలు, న్యూస్‌టుడే: చదరంగం ఆడాలంటే మెదడు చురుగ్గా ఉండాలి.. ఆలోచనలు వేగంగా కదలాలి.. ప్రత్యర్థులకు అందకుండా వ్యూహాలు రచించాలి.. ఇవన్నీ ఏకకాలంలో అమలు చేస్తేనే విజయం సాధిస్తారు. ఆదోని పట్టణానికి చెందిన ఇద్దరు చదరంగం క్రీడాకారులు ప్రత్యేకతను చాటుతున్నారు. అండర్-14 మండల స్థాయి.. డివిజన్ స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకొని జిల్లా స్థాయిలో తమ ప్రతిభ చాటారు ఆదోని పట్టణం కిడ్డిస్ గ్లోబల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న చదరంగం క్రీడాకారులు టి. హేమాంజలి, బి. మహమ్మద్ మాహి. పాఠశాల డైరెక్టర్ కేశవనారాయణరెడ్డి, పీఈటీలు కార్తికనాయుడు, నర్సన్న, కేశవ్ ప్రోత్సాహంతో క్రీడాకారులు రాణిస్తున్నారు.

హేమాహేమీలతో పోటాపోటీ

ఆదోని పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సత్యనారాయణ, విజయ దంపతుల కుమార్తె టి. హేమాంజలి ఎనిమిదో తరగతి చదువుతోంది. ఓ వైపు చదువుతూనే మరో వైపు చెస్ (చదరంగం) ఆటలో పట్టు సాధించింది. మూడేళ్లుగా ఈ ఆటలో మెలకువలు నేర్చుకుంటూ.. తన ఆటతో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తోంది. ఇటీవల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదోని నియోజకవర్గ స్థాయిలో జరిగిన పోటీల్లో, మంత్రాలయం మండలం విద్యానగర్‌లో జరిగిన డివిజన్ స్థాయి అండర్-14 పోటీల్లో హేమాంజలి ప్రతిభ కనబరచి రెండో స్థానం దక్కించుకుంది. నంద్యాలలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఆరో స్థానం దక్కించుకుంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించాలనేదే తన లక్ష్యమని చెబుతోంది హేమాంజలి.

వ్యూహాల మాహి

ఆదోని పట్టణానికి చెందిన ముక్తార్‌అహ్మద్, పర్వీన అక్తార్ దంపతుల కుమారుడు బి.మహమ్మద్ మాహి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చెస్‌పై మక్కువతో తన సోదరుడు, పాఠశాల నిర్వాహకుల ప్రోత్సాహంతో గత రెండేళ్లుగా ఈ ఆటపై పట్టు సాధిస్తూ వస్తున్నాడు. బరిలో ప్రత్యర్థుల ఎత్తులకు తగిన రీతిలో వ్యూహాలు రచిస్తాడు. ఆదోని నియోజకవర్గ స్థాయి పోటీల్లో, డివిజన్ స్థాయి చెస్ పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచాడు. నంద్యాలలో జరిగిన పోటీలో ఓపెన్ కెటగిరిలో ఆరో స్థానంలో నిలిచాడు. చదువుతూనే.. చదరంగం పోటీల్లో ప్రతిభ చాటి జాతీయ స్థాయిలో విజేతగా నిలవాలని చెబుతున్నాడు మహమ్మద్ మాహి.

ప్రయాణానికి రక్షణ కరవు

ఆళ్లగడ్డ మండలంలోని ఎగువ అహోబిలం రహదారిలో భవనాశి వంకపై ఉన్న వంతెన రక్షణ గోడ కూలిపోయింది. గతంలో వాహనాలు ఢీ కొట్టడంతో గోడ సగానికిపైగా కూలింది. వాహనదారులు ఏ మాత్రం అజాగ్రత్తగా వెళ్లినా వంకలో పడే ప్రమాదముంది. నిత్యం అహోబిలానికి శని, ఆదివారాల్లో వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రక్షణ గోడను నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
–న్యూస్‌టుడే, అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం)

మహానందీశునికి నిత్యకల్యాణ సేవ

మహానందీశ్వరస్వామి, అమ్మవార్లు

మహానంది, న్యూస్‌టుడే: మహానంది పుణ్యక్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో గంగాకామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామివార్లకు భక్తిశ్రద్ధలతో నిత్య కల్యాణ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, అర్చకులు జనార్దన్‌లు శనివారం గణపతిపూజ, పుణ్యహవాచనం, కంకణధారణ వంటి క్రతువులు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

ఎంపికైన విద్యార్థులతో ఉపాధ్యాయులు

బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: బనగానపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు మహేశ్వరరెడ్డి, రామచంద్రుడు జాతీయస్థాయి వైజ్ఞానిక పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు ఇక్బాల్ అహ్మద్ శనివారం తెలిపారు. ఈ నెల 5న అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించి దిల్లీలో జరిగే జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. వ్యర్థాలతో విద్యుత్ తయారీ అనే అంశంపై ప్రాజెక్టు ఎంపికైనట్లు ఉపాధ్యాయులు రాంపుల్లారెడ్డి, రామకోటి తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.

ఉద్యోగుల అంతర్గత బదిలీలు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల దేవస్థానంలో పలువురు ఉద్యోగులకు స్థానచలనం కలిగిస్తూ శనివారం ఈవో ఎం.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. స్వామివారి ఆలయం మొదటి విడత ఏఈవోగా ఎం. హరిదాస్, రెండో విడత ఏఈవోగా కె.వెంకటేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు. వీరితోపాటు ఇద్దరు వంట సిబ్బంది, ఒక పొరుగు సేవకుడికి స్థానచలనం కలిగించారు.

ఆర్టీసీలో ఖాళీల భర్తీ చేపట్టాలి

సమావేశంలో మాట్లాడుతున్న పి.సత్యనారాయణరావు

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: ఆర్టీసీలో బస్సులు, సిబ్బంది కొరత వేధిస్తోందని యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పి.సత్యనారాయణ రావు, సి.మద్దిలేటిలు అన్నారు. కోవెలకుంట్లలోని ఓ ఫంక్షన్ హాలులో యూనియన్ జిల్లా ద్వితీయ మహాసభను శనివారం నిర్వహించారు. సభకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శులతో పాటు రాష్ట్ర కార్యదర్శి భద్రావతి, జోనల్ అధ్యక్షులు వినోద్‌బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంయుక్త కార్యదర్శులు మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థలో గత ఆరేళ్లుగా సిబ్బందికి పదోన్నతులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకంతో సిబ్బంది కష్టపడి పనిచేయడంతో సంస్థకు మంచి పేరు వచ్చిందన్నారు. అనంతరం యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా డి.శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్‌గా కె.సుదర్శన్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంటుగా వీసీ రెడ్డి, జిల్లా కార్యదర్శిగా కె.శివరామ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ట్యాంకరు పైనుంచి కింద పడి డ్రైవర్ దుర్మరణం

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: కొలిమిగుండ్ల-కలువటాల గ్రామాల మధ్య రామ్‌కో సిమెంటు కర్మాగారంలో శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు సీఐ రమేష్‌బాబు చెప్పారు. ఆయన వివరాల మేరకు.. ఉయ్యాలవాడ మండలంలోని అల్లూరు గ్రామానికి చెందిన నక్క గురుప్రసాద్(30) అమ్మయపీర్ కంపెనీలో వాటర్ ట్యాంకర్ డ్రైవరుగా పని చేస్తున్నాడన్నారు. ట్యాంకులోకి నీటిని నింపి మూతవేసేందుకు డ్రైవరు పైకి ఎక్కాడన్నారు. మూత వేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. బలమైన గాయం కావటంతో చికిత్స నిమిత్తం తాడిపత్రి వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

తల్లి మరణం తట్టుకోలేక తనయుడి మృతి



గిరిప్రసాద్

జిన్నారం (అమీన్‌పూర్), న్యూస్‌టుడే: తల్లి మరణం తట్టుకోలేక తనయుడు మృతిచెందిన ఘటన అమీన్‌పూర్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. కర్నూలుకు చెందిన గిరిప్రసాద్ (48) అమీన్‌పూర్ పరిధిలోని బృందావన్ కాలనీలో ఉంటున్నారు. అవివాహితుడైన అతను స్థానికంగా పాత్రికేయుడిగా పనిచేస్తూ తల్లితో కలిసి ఉండేవారు. అనారోగ్య సమస్యలతో తల్లి 20 రోజుల కిందట మృతిచెందింది. అప్పటినుంచి తీవ్ర మనో వ్యథకు లోనయ్యారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఎంతకూ తలుపులు తీయక పోవడంతో స్థానికులు.. తెరిచి చూడగా చనిపోయి కనిపించారు. గుండెపోటుతో నిద్రలోనే మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని కర్నూలుకు తరలించారు.

యువకుడి ఆత్మహత్యపై కేసు నమోదు

ఎమ్మిగనూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన కృపాసాగర్ శుక్రవారం ఓ ప్రైవేటు ల్యాబ్‌లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై శ్రీనివాసులు వెల్లడించారు. మృతుడి భార్య సుభాషిణి ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశామన్నారు. తన భర్త ఇతరులకు రూ.30 లక్షలు అప్పు ఇచ్చారని, వాటిని తిరిగి కట్టనివ్వకుండా తన భర్తకు పరిచయమైన ఓ వివాహిత అడ్డుపడుతూ వేధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నానని ఆమె తెలిపారు.

గౌరమ్మ పండగకు వచ్చి.. మృత్యుఒడిలోకి

■ ఎల్లెల్సీ కాల్వలో ఈతకు వెళ్లి బాలుడి మృతి



హరికృష్ణ (పాత చిత్రం)

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతున్న వేళ అంతలోనే విషాదం నెలకొంది. అమ్మమ్మ ఇంట్లో గౌరమ్మ పండగకు వచ్చిన బాలుడు ఈత కోసం కాలువలో దిగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన బసాపురంలో జరిగింది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన రంగస్వామి, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వరలక్ష్మి తన పిల్లలతో కలిసి ఆదోని మండలం బసాపురం గ్రామంలో ఉంటున్న పుట్టింటికి గౌరమ్మ పండగ కోసం ఈ నెల 5వ తేదీన వచ్చారు. ఈ క్రమంలో పండగను కుటుంబ సభ్యులందరూ ఘనంగా జరుపుకొన్నారు. శుక్రవారం సాయంత్రం సమయంలో వరలక్ష్మి పెద్ద కుమారుడు హరికృష్ణ(12) ఈత కొట్టేందుకు గ్రామంలోని ఎల్లెల్సీ కాల్వలో దిగి.. కాల్వలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో నీటిలో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కాల్వలో బాలుడి ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోయింది. శనివారం మధ్యాహ్నం మండల పరిధిలోని హానవాళు ఎల్లెల్సీ కాల్వలో బాలుడి మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇస్వీ ఎస్సై మహేశ్‌కుమార్ తెలిపారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

Wanted_Dealer (Hospital Software). Reasonable Investment. Good Annual Returns Call 7207801864. WWW.BRILLIAT.COM

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Investmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

IOT Technology Home Automation Smart Switches Manufacturing Company is looking for the following Dealers and Area Wise Distributors. Contact only interested people. DVE Automation Private Limited. 79937 75414, 8688805414, 9490268234 www.dveautomation.in Don't Miss The Biggest Opportunity.

EDUCATION

కడప & ప్రొద్దుటూరులో గల కళాశాలలో మెడికల్, డిప్లొమా కోర్సులు DMLT, DOA, DOM, DECG, DRGA, DMST (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్), DMIT- (CT/ MRT టెక్నీషియన్), DMPHA (M) శానిటరి ఇన్‌స్పెక్టర్ అడ్మిషన్లు జరుగుచున్నవి. అర్హత: ఇంటర్ (ఏనీ గ్రూప్). Cell : 7416623777, 7416523777. అర్హత గల వారికి స్కాలర్‌షిప్ కలదు. చివరి తేదీ: 10-11-2025.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూప్ VJA, వృద్ధులకు, పేషెంట్లు సేవకు, ఇంటి/ వంట, బేబికేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 99517 51166, 95052 76677.

REAL ESTATE

కర్నూలు V.R.కాలనీ మెయిన్‌రోడ్డుకు ఇల్లు&షాపు అద్దెకు కలదు. సైజు 40X25 & తనిష్క్ ఫంక్షన్ హాల్ Opp 9 సెంట్ల స్థలం లీజ్/రెంట్‌కు కలదు. ✆98850 79504.

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్‌రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

FLAT FOR SALE

FLATS for Sale Venkatadri Archade 3 BHK Luxury flats, Venkataramana Colony, Kurnool. Sri Balaji Builders. 90322 36086.

LAND FOR SALE

పొలం అమ్మబడును

ఎమ్మిగనూరు తాలూకా ఎర్రకోట గ్రామం దగ్గరలో 16 ఎకరాల అగ్రికల్చర్ పొలం అమ్మకమునకు కలదు.

సంప్రదించండి **96631 21848 91089 46529**

PLOT FOR SALE

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 94402 39894, 91086 85818.

Kurnool - Kallur: Plot for Sale 17 Cents (60 125), West Facing, Sri Venkateshwara Nagar, Ideal for House/ Investment. Amar: 80742 80611.

కర్నూలు డా॥ కాలనీ ప్రక్కన పార్థసారధి నగర్ లో క్లియర్ టైటిల్, అప్రూవల్ తో 5.75 సెంట్ల ఓపెన్ ప్లాట్ అమ్మబడును. 1 సెంటు 14 లక్షలు, లోన్ సౌకర్యం కలదు. ✆ 94418 01199.

కమర్షియల్ సైట్, గాయత్రి ఎస్టేట్స్‌కు అతి సమీపంలో అధిక రాబడి పొందే అవకాశం గల 6.7 సెంట్లు (40x73) స్థలం అమ్మకం. ✆ 94402 90344.

కర్నూలు టౌన్ నందు ఉల్చాల రోడ్డులోని గోపినగర్‌లో Plot అమ్మబడును. సంప్రదించండి. ✆ 85550 90681, 94402 08838.

నన్నూరు టోల్‌గేట్ దగ్గర రాగమయూరి ఎదురుగా మారుతి విల్లాస్ E-బ్లాక్ నందు సగం ధరకే ప్లాట్లు అమ్మబడును. సెంటు 1 లక్ష, కొద్ది ప్లాట్లు మాత్రమే త్వరపడండి. 63002 65849.

LEASE

Kurnool Commercial Space for Lease in Kurnool Old Ajanta Hotel Ground Floor 1640 Sq.Ft., First Floor-1000 Sq.Ft. ✆ 94402 25571, 98801 15720.

LEASE/ RENT

Ground Floor - 700 Sft, 1st Floor - 1200 Sft, 2nd Floor - 1200 Sft, 3rd Floor - 2400 Sft at Opp:Govt General Hospital (Exit Gate) Kurnool. ✆ 88857 33571, Suitable for Banks, Office's, Hospital's, Coaching Centre etc.

TO LET

3BHK House for Rent Near NCC Canteen Dinnedevarapadu Road Rent: 12500/ month. Ph: 8105084843 Kurnool -2

కర్నూలులో నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర విశ్వసాయి రెసిడెన్సి ఎ-బ్లాక్ లో ఆధునిక వసతులతో 3 BHK ఫ్లాట్ బాడుగకు కలదు. సంప్ర: 9440292702.

కర్నూలు నగరంలోని SV మోహన్ రెడ్డి ఇంటి దగ్గర గిప్సన్ కాలనీలో గ్రౌండ్‌ఫ్లోర్ 2 BHK అన్ని వసతులతో బాడుగకు కలదు. సంప్ర: 91779 51648.

COMMERCIAL

IN GAYATHRI Estates/ Deva nagar for Commercial Purpose only one BIG Portion South Facing is Available for Rent in Ground Floor with Store Room Suitable for Doctors, Wholesale Dealers, Banks, Offices, Polyclinics, Diagnostic Centres. Cont: 94918 55899, 94402 25522.

JOBS

Wanted ICCU Nurses, Receptionist Lady Cathlab/ Echo Technician, Pharmacist Sri Vijaya Durga Cardiac Centre, Gayathri Estates, Kurnool. Cell: 95029 23838, 86986 05193.

Loanz360.com Looking For dynamic Telecallers / CRO (Female) Sal: 10k - 20 k + Incentives @ Kurnool. BDE's (Male) Sal: 15k - 25k + Incentives @ Hyderabad. ✆ 94947 95624.

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 96764 91122, 95736 91122.

పిండి వంటలలో అనుభవము కలిగిన మహిళలకు మా యొక్క స్వీట్ షాప్ నందు పనిచేయుటకు అవకాశం కలదు. ✆ 85550 07342, 97006 87058.

నంద్యాల జిల్లా బనగానపల్లె నెహ్రూ హైస్కూల్ నందు ప్రైమరి, మిడిల్, హైస్కూల్ సెక్షన్లకు బోధించుటకు అన్ని సబ్జెక్టులకు రెసిడెన్షియల్ మరియు డే స్కాలర్ స్టాఫ్, రికార్డ్ అసిస్టెంట్, క్లర్కులు, పిఈటిలు, హాస్టల్ వార్డెన్లు, కేర్ టేకర్లు, ఆయాలు, సెక్యూరిటీ, అటెండర్లు కావలెను. ✆ 63020 26495/ 95501 31444, 94410 56875.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్‌క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

కర్నూలులో ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పనిచేయుటకు P.R.O.'s, రిసెప్షనిస్ట్, ఫ్లోర్ మేనేజర్స్ కావలెను. అర్హత: డిగ్రీ, ఇంటర్వ్యూ: బుధవారం రోజున ఉదయం 11 గం||లకు హాస్పిటల్ నందు జరుగును. వివరాలకు: 93465 98350.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో||వసతి. చదువు: డిగ్రీ 6301328519.

కర్నూలు కొత్తబస్టాండ్ ఎదురుగా గల ఒక హాస్పిటల్‌లో & జొహరాపురంలో గల ఒక హాస్పిటల్లో వార్డుబాయ్‌గా పనిచేయుటకు అబ్బాయిలకు 6, ఆయమ్మలుగా మహిళలకి 3 పోస్టులు, సెక్యూరిటీగా అబ్బాయిలకు 3 పోస్టులు కలవు. జీతం: 10,500/-, 12,000/- చేతికి వచ్చును. 99499 66477.

కర్నూలు ప్రకాశ్ నగర్ నేతాజీ టాకీస్ కాంప్లెక్స్‌లో స్టార్ పాలిక్లినిక్ నందు ఓ.పి రాసుకోవడానికి స్త్రీలు కావలెను. అర్హత: 10th. ✆ 94411 60994.

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషంట్ల సేవకు ఇంటి/ వంట బేబికేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+మంచి జీతం 82475 00574, 92814 52838.

SECURITY GUARDS

నంద్యాల పట్టణంలో పనిచేయుటకు సెక్యూరిటీ సూపర్‌వైజర్ మరియు సెక్యూరిటీ గార్డులు కావలెను. Ph: 80088 00542/ 99590 78268.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఒక్కి 28000 ✆9848782131 Nov25-Dec5.

ఆరోగ్యమే మహాభాగ్యం

HEALTH & CARE

DIABETES

డా॥ బి.శ్రీదివ్య రెడ్డి, MD,DM., ఎండోక్రైనాలజిస్ట్ షుగర్, థైరాయిడ్, హార్మోన్ స్పెషలిస్ట్. Add: విజయా డయగ్నోస్టిక్ సెంటర్ లైన్, గాయత్రి ఎస్టేట్స్, కర్నూలు. ✆83046 88799, 97049 15534.

GYNAECOLOGY

డా॥ కె.అరవింద, MBBS, DNB, OBG గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణురాలు, 2PM to 5PM & 5PM-9PM, శ్రీ సాయిచంద్ర క్లినిక్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు ✆ 88970 87874

ENT

డా॥ M.కృష్ణచైతన్య, M.S, ENT, చెవి, ముక్కు, గొంతు వైద్యనిపుణులు. శ్రీ చైతన్య ENT కేర్ సెంటర్, Opp: ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీస్, N.R.పేట, కర్నూలు. ✆ 99595 84877.

PHYSICIAN

డా॥ G.కుశల్‌ప్రసాద్, M.D., Gen. ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్, సత్యనారాయణస్వామి గుడి వెనుక, గాయత్రి ఎస్టేట్స్, కర్నూలు. ✆ 99669 25324.

డా॥కె.చంద్రమౌళిరెడ్డి, Gen.Med, IDCCM, జనరల్ ఫిజీషియన్, ఫెలో ఇన్ క్రిటికల్‌కేర్ యూనిట్, శ్రీసాయిచంద్ర క్లినిక్, విజయదుర్గ కార్డియాక్‌లైన్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు. ✆88970 87874.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు

B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.

కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.

ప్రకటనలపై 5% GST వర్తించును.

వివరాలకు: **99899 97628**

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

నంద్యాల

•నంద్యాల • నందికొట్కూరు • శ్రీశైలం • పాణ్యం

మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను ఆహ్వానిస్తున్న సబీహా పర్వీన్

జాతీయ విద్యా దినోత్సవానికి ఆహ్వానం

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సబీహా పర్వీన్ ఆహ్వానించారు. మంత్రి కార్యాలయంలో శనివారం కలిసి ఆహ్వానించారు. ఆస్మద్దీన్, ఇలియాస్, ఇస్మాయిల్, మహ్మద్ రఫీ, అబ్దుల్ సలాం మౌలానా తదితరులు పాల్గొన్నారు.

వన్యప్రాణులను సంరక్షించాలి

బండిఆత్మకూరు: వన్యప్రాణులను సంరక్షణ మనందరి బాధ్యత అని ఎఫ్ఎస్‌వో కాశీనాయక్ అన్నారు. మండల అటవీ క్షేత్రాధికారి ఆదేశాల మేరకు శనివారం మండలంలోని ఎన్ఆర్ కుంట సెక్షన్, నార్త్ బీట్ పరిధిలోని నారాయణాపురం, చిన్నదేవళాపురం, శింగవరం, బరకలకాలనీ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
నందికొట్కూరు : 94403 61729
ఆత్మకూరు : 90149 09024
నంద్యాల : 98853 28120

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: ?: పట్టణంలోని బైర్మల్‌వీధిలో కాలువ వ్యర్థాలతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దోమల బెడద అధికమైంది.
– రవి, స్థానికుడు.

?: ఎంహెచ్ స్కూల్ రోడ్డులో, నీలివీధిలో దోమల బెడద అధికమైంది. – నాగరాజు, బాలు, స్థానికుడు

?: నౌమన్‌నగర్‌లో కుక్కల బెడద అధికమైంది.
– రాజు, స్థానికుడు.

✔: కాల్వలను శుభ్రం చేయిస్తాం. దోమల మందు పిచికారీ చేసి సమస్యను పరిష్కరిస్తాం. త్వరలోనే కుక్కలను పట్టించి సమస్య పరిష్కరిస్తాం.
– లక్ష్మీనారాయణ శర్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్.

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: ?: పాణ్యంలోని శాలుషావుపేట, బోయపేటలో మురుగు కాల్వలు శుభ్రం చేయడం లేదు – రఘురాం, కుమార్ బోయపేట

✔: మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తాం.
– ఆనందరావు, పంచాయతీ కార్యదర్శి, పాణ్యం

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: ?: ఏబీఎంపాలెంలో చర్చి ఎదురుగా ఉన్న కాల్వలో పూడిక పేరుకుపోయింది. మురుగు నిల్వ ఉంటుంది.
– శాంతకుమార్, స్థానికుడు.

✔: కాల్వల్లో పూడిక తొలగిస్తాం.
– జీవన్, శానిటరీ ఇన్‌స్పెక్టరు.

?: రహ్మత్‌నగర్‌లో పాఠశాల ఎదురుగా ఉన్న కుళాయికి నీరు రావటం లేదు. –వలి, స్థానికుడు.

✔: కుళాయికి మరమ్మతులు చేయిస్తాం.
– షాహీర్‌బాషా, పురపాలక ఏఈ.

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ?: కొత్తపల్లి సింగరాజుపల్లి గ్రామంలోని బస్టాండు సమీపంలో ట్యాంకు నిరుపయోగంగా ఉంది. – శేఖర్, స్థానికుడు

✔: ట్యాంకుకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకువస్తాం. – విజయ్‌కుమార్, గ్రామ సర్పంచి

?: పాములపాడు నుంచి ఎం.లింగాపురం వెళ్లేదారిలో విద్యుత్తు స్తంభాలు ఒరిగి ఉన్నాయి. – లోకేశ్

✔: ఒరిగిన విద్యుత్తు స్తంభాలు సరి చేస్తాం.
– అబ్దుల్ అబీద్, విద్యుత్తు ఏఈ

కొత్తపల్లి, న్యూస్‌టుడే: ?: ముసలిమడుగులోని బీసీ కాలనీలో ట్యాంకు ఆవరణం అపరిశుభ్రంగా ఉంది. వెంటనే శుభ్రం చేయాలి. – మల్లి, స్థానికుడు

✔: శుభ్రం చేయిస్తాం. – రాఘవేంద్ర, కార్యదర్శి

చిత్రలేఖనంతో ప్రతిభకు మెరుగు

పోటీల్లో పాల్గొన్న థెరిస్సా జూనియర్ కళాశాల విద్యార్థినులు

విజేతలకు బహుమతులు అందిస్తున్న డైరెక్టర్, ప్రిన్సిపల్

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: చిత్రలేఖనంలో తమకిష్టమైన చిత్రాలు గీయటంతో విద్యార్థుల్లో ప్రతిభ మెరుగుపడుతుందని థెరిస్సా కళాశాల డైరెక్టర్ సాయి ప్రణీత్, కరస్పాండెంట్ వసుంధరలు స్పష్టం చేశారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో 'మీకు ఇష్టమైన పండగ' అంశంపై థెరిస్సా జూనియర్ కళాశాలలో శనివారం ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన న్యామతూన్, భార్గవి, ఆలియాలకు బహుమతులు అందజేశారు. కళాశాల అధ్యాపకులు అశోక్, సురేంద్ర, సురేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

నందికొట్కూరు, న్యూస్‌టుడే: ఉత్తమ చిత్రం వేసిన విద్యార్థులు బహుమతులు పొందారని శ్లోక పాఠశాల కరస్పాండెంట్ కవిత అన్నారు. 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీల్లో భాగంగా శ్లోకా పాఠశాలలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అక్షిత, అబ్దుల్‌కలామ్, భవాని మేఘనలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి పాఠశాల కరస్పాండెంట్ కవిత బహుమతులు అందజేశారు.



శ్లోక పాఠశాలలో చిత్రాలు గీస్తున్న విద్యార్థులు

గెలిచిన వారికి బహుమతులు అందజేసిన్న కరస్పాండెంట్ కవిత

వీధులను వీడని చెత్త

■ పురపాలక సంఘాల్లో అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ

పరిశీలన

నంద్యాల రైతునగరం, నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పురపాలక సంస్థకు ఏటా పన్నుల రూపంలో దాదాపు రూ.45 కోట్ల ఆదాయం వస్తుంది. పారిశుద్ధ్య నిర్వహణకే రూ.10 నుంచి రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. వీధులను చెత్త వీడడం లేదు. మొత్తం 42 వార్డుల్లోంచి రోజూ 110 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. అపరిశుభ్ర వాతావరణం, దుర్వాసన, దోమలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

సాయిబాబానగర్ బీసీ వసతి గృహం ఎదురుగా రహదారిపై చెత్తాచెదారం

ఇబ్బందులు లేకుండా చూస్తాం

– శేషన్న, పురపాలక కమిషనరు, నంద్యాల

పారిశుద్ధ్య పనులపై పర్యవేక్షణ పెంచుతున్నాం. నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి లోపాలు సరిదిద్దుతున్నాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

సిబ్బంది కొరత.. ప్రజల వెత

● పురపాలక పరిధిలో 94 మంది శాశ్వత, 348 మంది పొరుగు సేవల కార్మికులు పనిచేస్తున్నారు. మరో వంద మంది కార్మికుల అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు.

● గత వైకాపా అమలు చేసిన చెత్త పన్నును కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. పట్టణంలో కొన్ని హోటళ్లు, ఆసుపత్రులు, పెద్ద దుకాణాలు, లాడ్జీల నుంచి రోజు, నెలవారీగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

● రైల్వే స్టేషన్ నుంచి సాయిబాబానగర్‌కు వెళ్లే దారిలో నౌమాన్‌నగర్, కుబ్రా ఫంక్షన్ హాల్ వద్ద, నూనెపల్లె ప్రధాన రహదారి పక్కన, దేవనగర్ తదితర ప్రాంతాల్లో రహదారి పక్కన చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి.

● చిన్న కాల్వలను సిబ్బంది శుభ్రం చేయడం లేదని, మురుగు రోడ్లపై పారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● దోమల మందు పిచికారీ, ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వేయడం వంటివి చేయడం లేదని ప్రజలు చెబుతున్నారు.

● అధికారులు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్, సూపర్‌వైజర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాల్సి ఉంది.

ఆత్మకూరులో ఖాళీ స్థలంలో వ్యర్థాలు

ఖాళీ స్థలాలు.. అపరిశుభ్రతకు నిలయాలు

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: ఆత్మకూరు పురపాలక సంఘంలోని ఖాళీ స్థలాలు అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. ఇళ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో చుట్టుపక్కల జనం చెత్త, ప్లాస్టిక్ కవర్లు వేయటంతో నిండిపోతున్నాయి. స్వరాజ్‌నగర్, రహ్మత్‌నగర్, అప్పలరావువీధి, అర్బన్‌కాలనీ, వెంగళరెడ్డినగర్, కాకులగడ్డ, ఎస్సీజీపాలెం, ఇందిరానగర్, ఏకలవ్యనగర్, అక్కిరాజుకాలనీల్లోని ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు చేరడంతో దుర్గంధం వెదజల్లుతుంది. చెత్త డబ్బాల వద్ద సకాలంలో తొలగించకపోవడంతో వ్యర్థాలన్నీ రోడ్డుపైకి చేరుతున్నాయి. డంపింగ్ యార్డు అందుబాటులోకి రాకపోవటంతో వ్యర్థాలను వడ్లరామాపురం రస్తాలో పడేయడంతో గుట్టలుగా పేరుకుపోయాయి.

చెత్త తరలింపులో ఆలస్యం

పారిశుద్ధ్య విభాగంలో 62 మంది కార్మికులు మాత్రమే ఉన్నారు. మరో 30మంది కావాలి. 20మందిని తీసుకోవాలంటూ గతంలో తీర్మానించినా ఇంతవరకూ నియమించలేదు. కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఇంటింటి చెత్త సేకరణ, చెత్త దిబ్బల్లోని వ్యర్థాలు, కాల్వల్లోని పూడిక తొలగించటంలో ఆలస్యమవుతోంది.

బస్సు ప్రాంగణం.. దుర్గంధభరితం

నంద్యాల ఆర్టీసీ బస్టాండు ప్రాంగణం దుర్గంధం వెదజల్లుతోంది. తిరుపతి బస్టాపు వెనక ప్రాంతంలో మురుగు నిలిచింది. దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణం మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. త్వరగా డ్రైనేజీ కాల్వ పనులు పూర్తి చేసి మురుగు సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

వర్షం పోయినా.. వదలని నీరు

మహానంది మండల కేంద్రం తిమ్మాపురంలోని కొత్తపేటలో గల బోడెద్దుల విజయుడు బజార్‌లో బురద, నీరు రాకపోకలకు అడ్డంకిగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రహదారులు ఉన్నప్పటికీ కాల్వలు లేకపోవడంతో మురుగునీరంతా సీసీ దారిపైనే నిలిచిపోయింది. వర్షాలు పోయినా.. నీరు వదలడం లేదని ప్రజలు వాపోతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, తిమ్మాపురం(మహానంది)

కానరాని బోర్డులు.. తప్పని ప్రమాదాలు

నంద్యాల నుంచి బనగానపల్లెకు వెళ్లే రహదారిలో మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాపిరేవుల గ్రామంలో ఎస్ ఆకారంలో మూడు మలుపులు, పుసులూరు గ్రామంలో రెండు మలుపులు ప్రమాదకరంగా మారాయి. మలుపుల వద్ద ఇంజినీర్లు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, నంద్యాల గ్రామీణం

స్తంభం వేసి.. సరఫరా మరిచి

నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రోడ్డులో ఉన్న కుమ్మరివీధిలో విద్యుత్తు స్తంభం శిథిలావస్థకు చేరడంతో ఏడాది క్రితం నూతన స్తంభం నిర్మించారు. కానీ, విద్యుత్తు సరఫరా తీగలు పాత స్తంభానికే వదిలేశారు. దాంతో పాత విద్యుత్తు స్తంభం ఎప్పుడు కూలుతుందో అని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నూతన స్తంభానికి సరఫరా తీగలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, నందికొట్కూరు గ్రామీణం

రోడ్డుపైనే సంచారం.. ప్రయాణికుల విచారం

ఆత్మకూరు పట్టణంలోని రోడ్లపై కుక్కలు, పశువుల సంచారం ఎక్కువైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. అధికారులు మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. యజమానులకు నోటీసులు జారీ చేయటం, కుక్కలను శస్త్రచికిత్స కేంద్రాలకు తరలించి మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, ఆత్మకూరు పట్టణం

సంక్షిప్త సమాచారం

నంద్యాల పాతపట్టణం: రేడియాలజీలో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నట్లు ప్రొఫెసర్ డా.హరినాథ్ అన్నారు. జీజీహెచ్‌లో ఎక్స్‌రే సృష్టికర్త విలియం రాంట్‌జెన్ జయంతి సందర్భంగా శనివారం ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.

ఆత్మకూరు: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యక్షుడు స్వామన్న అన్నారు. కొత్తరామాపురం, బాపణంతాపురం, నల్లకాల్వ గ్రామాల్లో ధర్నా కరపత్రాలు పంపిణీ చేశారు.

ఆత్మకూరు: కర్నూలులో జగన్నాథ గట్టుపైన రూపాల సంగమేశ్వరం సన్నిధిలో 9న నిర్వహిస్తున్న యాదవ కార్తిక వన భోజనానికి యదవులు తరలిరావాలని అఖిల భారత యాదవ మహాసభ శ్రీశైలం నాయకులు బాలస్వామి, ఉపేంద్ర, నరసింహ యాదవ్, లక్ష్మణ్‌యాదవ్ అన్నారు.

ఆత్మకూరు: రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని రూ.కోటి రుణాలు అందించాలని సింగిల్ విండో ఛైర్మన్ షాబుద్దీన్ అన్నారు. శ్రీశైలం తెదేపా నాయకులు యుగంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

నంద్యాల రైతునగరం: ఏఐటీయూసీ జిల్లా జనరల్ బాడీ సమావేశం ఆదివారం నంద్యాలలో నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య తెలిపారు.

పాణ్యం గ్రామీణం: పాణ్యంలో కేఆర్‌ఆర్ పాఠశాలలో జరిగిన రాష్ట్ర తెదేపా లీగల్ సెల్ కార్యదర్శి లాయర్‌బాబు కుమారుని వివాహానికి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హజరయ్యారు.

బుక్కాపురం(మహానంది): బుక్కాపురం గ్రామానికి చెందిన బీవోఐ బ్యాంకులో మెసెంజర్‌గా పనిచేసే దమాల మల్లేష్ గతనెల 19న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన కుటుంబానికి స్నేహితుల బృందం శనివారం రూ.70 వేల ఆర్థిక సాయాన్ని అందజేసింది.

ఆత్మకూరు: విద్యార్థులు ఇష్టంగా చదివి పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎంఈఓ-2 అయూబ్‌అహ్మద్, విద్యా కమిటీ ఛైర్మన్ ఎస్ఎమ్‌డీ గౌస్‌ఆజం, ప్రధానోపాధ్యాయులు మోహన్‌బాబు అన్నారు. ఉర్దూ ఉన్నత పాఠశాలలో సీఈడీఎమ్ ఏపీ ప్రోగ్రామ్ ద్వారా పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. తెదేపా నాయకులు మున్న, మహబూబ్‌బాషా, మోమిన్‌వలి, ఉస్మాన్‌బాషా, ఇస్మాయిల్ పాల్గొన్నారు.

కొత్తపల్లి: మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఆత్మకూరులో చేపట్టబోయే ధర్నాను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యులు యేసురత్నం అన్నారు. ఎదురుపాడు, గోకవరం, లింగాపురం గ్రామాల్లో రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న ధాన్యాన్ని శనివారం పరిశీలించి కరపత్రాలు పంపిణీ చేశారు.

యూరాలజీలో కృత్రిమ మేధతో క్లిష్టమైన శస్త్రచికిత్సలు

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: యూరాలజీలో కూడా కృత్రిమ మేధ వినియోగంతో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయడానికి ఆస్కారం ఏర్పడిందని దక్షిణ భారత యూరాలజీ సంఘం కార్యదర్శి డా.చంద్రమోహన్ అన్నారు.

ప్రారంభోత్సవంలో వైద్యులు డా.విక్రమసింహారెడ్డి తదితరులు

ఉమ్మడి జిల్లాల యూరాలజీ సంఘాల సంయుక్త నిర్వహణలో శనివారం సౌజన్య కన్వెన్షన్ కేంద్రంలో యూరాలజీ వైద్య వైజ్ఞానిక సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా తెలుగు రాష్ట్రాల యూరాలజీ వైద్యులు డా.విక్రమసింహారెడ్డి, దక్షిణ భారత యూరాలజీ సంగం కార్యదర్శి డా.చంద్రమోహన్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డా.రవికృష్ణ పాల్గొని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ..యూరాలజీ విభాగంలో గత దశాబ్దకాలంలో అధునాతన వైద్య విధానాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవకాశం వచ్చిందన్నారు. రాష్ట్ర యూరాలజీ సంఘం అధ్యక్షుడు డా.జగదీశ్వర్, కార్యదర్శి శ్రీనివాస్, కమిటీ ఛైర్మన్ డా.సీతారామయ్య, నిర్వాహక కార్యదర్శి భార్గవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

జువ్ పథకంతో చెంచుల అభ్యున్నతి

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: జువ్ పథకంతో చెంచులు అభ్యున్నతితోపాటు గిరిజన గ్రామాల రూపురేఖలు మారనున్నాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు కె.నరహరి వరప్రసాద్ తెలిపారు. స్థానిక చెంచు, గిరిజన గూడేలను శనివారం ఆయన సందర్శించారు. చెంచు, గిరిజనుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. చెంచులకు కేటాయించే దుకాణాలను కాల పరిమితి లేకుండా శాశ్వతంగా నామమాత్రపు అద్దెతో కొనసాగించాలని పేర్కొన్నారు.

వరప్రసాద్‌కు వినతిపత్రం అందజేస్తున్న గిరిజనులు

ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వివిధ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ఎన్టీఆర్ హెల్త్ ట్రస్టు ద్వారా హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్, ఆల్‌మేవా నాయకులు మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌ను కోరారు. శనివారం ఆయనకు వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకులు అస్మద్దీన్, మహ్మద్ రఫీ, మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న ఆల్‌మేవా నాయకులు

కార్తిక వన భోజనాలకు ఆహ్వానం

నంద్యాల పట్టణం: రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఈనెల 16న నిర్వహిస్తున్న కార్తిక వన భోజనాలకు హాజరు కావాలని మంత్రి ఎన్ఎండీ ఫరూక్, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్‌లను ఆ సంఘం నాయకులు ఆహ్వానించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆల్ ఇండియా దోబీ మహాసంగ్ రాష్ట్ర అధ్యక్షుడు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు ఆహ్వానించారు.

అభియోగపత్రాలు సమయానికి దాఖలు చేయాలి

కోర్టు కానిస్టేబుళ్లతో మాట్లాడుతున్న ఎస్పీ సునీల్ షొరాణ్

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలోని ముఖ్యమైన కేసుల్లో అభియోగపత్రాలు సమయానికి దాఖలు చేయడం అత్యంత ముఖ్యమని ఎస్పీ సునీల్ షొరాణ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా నేర గణాంకాల సేకరణ, కోర్టు కానిస్టేబుళ్లు, మానిటరింగ్ సిస్టం సిబ్బందితో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ..ప్రధానంగా కోర్టు కానిస్టేబుళ్లు ముఖ్యమైన కేసుల్లో అభియోగపత్రాలు దాఖలు, సీసీ నంబర్లు, సామాన్లు, సాక్ష్యాలు సమయానికి కోర్టులకు చేరేలా క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. డీసీఆర్‌బీ సీఐ జీవన్ గంగనాథ్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

కనకదాసు జయంతి వేడుకలు

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: భక్త కనకదాసు జయంతి వేడుకలను నంద్యాల బొమ్మల సత్రంలోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం ఆవరణలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి జగ్గయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించారు. కురువ సంఘం నాయకులు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నంద్యాల పార్లమెంటు కురువ సాధికారిత కన్వీనర్ శివ ప్రసాదు, పట్టణ కురువ సంఘం అధ్యక్షుడు కిరణ్, శ్రీరాములు, కత్తి శంకర్, డా.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

గడివేముల, న్యూస్‌టుడే: బిలకలగూడూరు గ్రామంలో భక్త కనకదాసు జయంతి వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూజలు చేశారు. గొర్రెల పెంపకందార్ల సహకార సంఘం జిల్లా డైరెక్టర్ యుగంధర్, జిల్లా కురువ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బొమ్మలసత్రంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న బీసీ నాయకులు

రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థినులు

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: బండిఆత్మకూరు ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థినులు నైపుణ్య పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు శనివారం ప్రిన్సిపల్ అబ్దుల్ రఫి తెలిపారు. మండలంలోని పార్నపల్లె గ్రామ శివారులోని ప్రభాత్ విద్యాసంస్థల్లో సమగ్రశిక్ష ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి నైపుణ్య పోటీలు నిర్వహించారు. వీటిలో సత్తా చాటిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఈ నెల 14న విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు.

ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీ.. యువతి మృతి

ఆఫ్రిన్ (దాచిన చిత్రం)

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొని ఓ యువతి మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాల మెస్ ఇన్‌ఛార్జి ఆఫ్రిన్(25) శనివారం ఉదయం ద్విచక్రవాహనంపై విధులకు బయల్దేరింది. మార్గమధ్యలో కేజీ రహదారిలో ఆత్మకూరు నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆఫ్రిన్ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్‌బాబు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. కొణిదేల గ్రామానికి చెందిన గొల్ల చెన్నయ్య(45), శ్రీరాములు ద్విచక్రవాహనంపై నందికొట్కూరుకు వెళ్తుండగా.. అదే గ్రామానికి చెందిన చాకలి లింగన్న, జస్వంత్ ఎదురుగా రావడంతో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. నందికొట్కూరు వైపు వెళ్తున్న మొక్కజొన్నల లారీ టైరు కిందపడిన చెన్నయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నల్లమలలో వాహనాలు ఢీ.. స్తంభించిన రాకపోకలు

గాజులపల్లె(మహానంది), న్యూస్‌టుడే: మహానంది, శిరివెళ్ల మండలాల పరిధిలోని నల్లమల అడవిలో దాదాఖలందర్ దర్గా సమీపంలో శనివారం రాత్రి రెండు వాహనాలు ఢీకొన్నాయి. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఒక కారుకు ముందుభాగంలో ఉన్న చక్రం ఊడిపోయింది. కర్నూలు నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు వైపునకు ఒక వాహనం, గిద్దలూరు నుంచి ఆళ్లగడ్డకు వెళ్తున్న మరో వాహనం ఢీకొన్నాయి. రహదారి భద్రతా విభాగం పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రకాశం-నంద్యాల జిల్లాలకు రాకపోకలు సాగించే వాహనాలకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

అడవిలో ఆగిపోయిన వాహనాలు

మహిళలు.. స్వయం ఉపాధితో అడుగులు

☛ పొదుపు సంఘాల రుణాలతో రాణింపు

నందికొట్కూరు, న్యూస్‌టుడే: పొదుపు సంఘాల మహిళలకు అందించే రుణాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సంఘాల ఏర్పాటుతో మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. బ్యాంకులు, సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో స్వయం కృషితో ఎదగాలని చేయూతనందిస్తున్నాయి. సంఘానికి రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు రుణాలిస్తున్నాయి. వీటన్నింటినీ సద్వినియోగం చేసుకొని నందికొట్కూరు మండలం మల్యాల, వడ్డెమాను గ్రామాలకు చెందిన మహిళలు ముందుకు సాగుతున్నారు. వివిధ వ్యాపారాలు స్థాపించి, స్వయం ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

గేదెలు, ఆవులతో ఆదాయం - మాధవి, పూజిత పొదుపు సంఘం

నందికొట్కూరు మండలం వడ్డెమాను గ్రామానికి చెందిన పూజిత పొదుపు సంఘంలో పదేళ్లుగా ఉంటున్నాను. రూ.100 పొదుపుతో సంఘంలో చేరి.. నేడు రూ.3లక్షల రుణం తీసుకొని 10 ఆవులు, 5 గేదెలు కొనుగోలు చేశాను. ఏడాదికి ఆవులు 15, గేదెలు 7 అయ్యాయి. వాటి పాలు, మూత్రం, పేడ విక్రయించడంతో నెలకు రూ.20వేల వరకు ఆదాయం వస్తుంది. బ్యాంకు నుంచి రూ.2లక్షలు, ముద్ర లోన్ ద్వారా రూ.లక్ష మొత్తం రూ.3లక్షలు రుణం వచ్చింది. ఆవుల వల్ల వచ్చే ఆదాయంతో నెలనెలా లోన్ కట్టుకుంటూ పిల్లలను చదివించుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్నాను.

ఎంబ్రాయిడరీతో వ్యాపారం

- విజయలక్ష్మి, అశ్విని సంఘం

నందికొట్కూరు మండలం మల్యాల గ్రామానికి చెందిన అశ్విని పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. కుట్లు, అల్లికలపై అవగాహన ఉంది. ప్రస్తుతం మహిళలు ఎంబ్రాయిడరీపై ఆసక్తి కనబర్చడంతో దానిని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. పొదుపు సంఘం నుంచి రూ.లక్ష, శ్రీనిధి కింద రూ.50వేలు రుణం తీసుకొని ఎంబ్రాయిడరీ యంత్రం కొనుగోలు చేశాను. గ్రామీణ ప్రాంతమైనా మహిళలు ఎంబ్రాయిడరీ చేయించుకుంటున్నారు. నెలకు రూ.15వేల వరకు వస్తుంది. ఖర్చులు, బ్యాంకులో లోన్ కట్టుకుంటూ మిగిలిన సొమ్ముతో జీవనం సాగిస్తున్నాను.

(c) eenadu

ఆళ్లగడ్డ

• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

ఆరోగ్య కార్డుతో ప్రయోజనం

చాగలమర్రి, న్యూస్‌టుడే: చాగలమర్రి పట్టణంలోని చెంచుకాలనీలోని ప్రతి కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ హెల్త్‌కార్డు అందజేస్తున్నామని పీహెచ్‌సీ హెల్త్‌సూపర్‌వైజర్ రామలింగారెడ్డి తెలియజేశారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమంలో శనివారం చెంచుకాలనీలో పర్యటించారు. ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు ఈకేవైసీ చేశారు. చెంచులకు ఆయుష్మాన్ భారత్ కింద వైద్యసేవలు అందించడం జరుగుతుందని తెలియజేశారు.

పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం

శిరివెళ్ల, న్యూస్‌టుడే: గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యం ఇచ్చేలా పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసశర్మ పేర్కొన్నారు. ప్రతి నెలా గ్రామాల్లో నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంపై సచివాలయాల వారీగా ఉద్యోగులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయరాదన్నారు.

అందుబాటులో డిజిటల్ సేవలు

యర్రగుంట్ల (శిరివెళ్ల), న్యూస్‌టుడే: ఇంటి, కుళాయి ఇతర పన్నులను సంబంధిత యజమానులు ఆన్‌లైన్ ద్వారానే చెల్లింపులు జరపాలని ఇన్‌ఛార్జి ఈవో అశ్వినీకుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. స్వామిత్వ సర్వే 75 శాతం పూర్తయిందన్నారు. ఇల్లు, కుళాయి ఇతర వివరాలను ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆళ్లగడ్డ: 8008 574916
డోన్ పట్టణం: 94408 57790
బనగానపల్లె: 80085 73763

డోన్ పట్టణం, న్యూస్‌టుడే: ?: ఇందిరానగర్‌లోని 8-1-98 ఇంటి వీధిలో కుళాయిలకు నీరు సరిగా రావడం లేదు. కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. **- గణేష్, ఇందిరానగర్**

✔: నీటి గొట్టాన్ని పరిశీలించి మరమ్మతులు చేయిస్తాం. **- సురేష్, మున్సిపల్ ఏఈ.**

?: శ్రీరామానగర్‌లోని ప్రధాన మురుగు కాల్వ దెబ్బతింది. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. **- ధను, శ్రీరామానగర్.**

✔: దెబ్బతిన్న చోట మరమ్మతులు చేయిస్తాం. **- సురేష్, మున్సిపల్ ఏఈ**

సంజామల, న్యూస్‌టుడే: ?: ఆకుమల్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతుసేవా కేంద్రం ప్రారంభానికి నోచుకోలేదు. అన్నదాతలకు ఇబ్బందులు పడుతున్నారు. **– వెంకటేశ్వర్లు, ఆకుమల్ల**

✔: కేంద్రం ప్రారంభించేందుకు త్వరలో చర్యలు తీసుకుంటాం. **- సాల్మన్, ఎంపీడీవో, సంజామల.**

బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ?: పండ్లాపురం గ్రామ సమీపంలో అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో దారి వెంట ముళ్లపొదలున్నాయి. **- వెంకటలక్ష్మి, పండ్లాపురం.**

✔: గ్రామంలోని సమస్యను గుర్తించి చర్యలు తీసుకుంటాం. **- నాగరాజు, ఎంపీడీవో, బనగానపల్లి.**

రుద్రవరం, న్యూస్‌టుడే: ?: పడమటి వీధిలోని కొత్తూరు వెళ్లే రహదారిపై చెత్తను సక్రమంగా తొలగించడం లేదు. **- వెంకటేశ్వర్లు, రుద్రవరం.**

✔: పరిశీలించి వ్యర్థాలను తొలగిస్తాం. **- రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి.**

?: రుద్రవరం సంతమార్కెట్ వద్ద చెత్తాచెదారం ఎక్కువగా ఉంది. సంతలోకి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నాం. **- శాంత, రుద్రవరం.**

✔: చెత్తాచెదారాన్ని తొలగించేలా చర్యలు తీసుకుంటాం. **- రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి.**

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ?: జీనపల్లెలో కేసీ ఉప కాలువలో గుర్రపుడెక్క, పిచ్చి మొక్కలను తొలగించాలి. **- కిషోర్‌కుమార్.**

✔: పరిశీలించి పిచ్చి మొక్కలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. **- డిప్యూటీ ఎంపీడీవో, శిరివెళ్ల.**

బేతంచెర్ల, న్యూస్‌టుడే: ?: పోలీసు స్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన పైపు లీకేజీ కావడంతో నీరు వృథాగా పారుతోంది. మరమ్మతులు చేపట్టాలి. **- శ్రీనివాసులు, బేతంచెర్ల.**

✔: సిబ్బందితో లీకేజీ మరమ్మతులు చేయిస్తాం. **- మధుతేజరెడ్డి, ఏఈ మున్సిపల్.**

?: పట్టణంలో సరస్వతి శిశుమందిర్ పాఠశాల నుంచి బైపాస్ రోడ్డుకు ఇరువైపులా కాలువపైన ముళ్లపొదలను పెరిగాయి. **- రాజేష్, బేతంచెర్ల.**

✔: సిబ్బందితో ముళ్లపొదలను తొలగిస్తాం. **- మధుకుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్.**

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు

డోన్, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు నంద్యాల జిల్లా డీసీహెచ్‌ఎస్ డా.లలిత అన్నారు. శనివారం ప్రాంతీయ ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఓపీ ఎంత వస్తుంది, వైద్యులు సకాలంలో సరైన వేళల్లో అందుబాటులో ఉంటున్నారా లేదా అనే విషయాలను అక్కడి రోగులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే నూతనంగా వైద్యులను నియమిస్తున్నామన్నారు. వైద్యులు సక్రమంగా అందుబాటులో ఉండి సేవలు అందిస్తే మంచి పేరు వస్తుందన్నారు. ఆసుపత్రిలో కాన్పుల సంఖ్య పెరిగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు డా.హనీఫ్, వైద్యులు రమ్యశిల్ప, కల్యాణ్ పాల్గొన్నారు.

రోగులకు అందుతున్న సేవలను పరిశీలిస్తున్న డా.లలిత

ముగిసిన శిక్షణ తరగతులు

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: మండలంలోని ఉపాధ్యాయులకు స్థానికంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఎంఈవో అబ్దుల్‌కలామ్ మాట్లాడుతూ.. ఈ శిక్షణ తరగతులు విద్యార్థులకు ఉత్తమ బోధన చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. అనంతరం పాఠశాల తరగతి గదులను ఆయన పరిశీలించారు.

పనులు సాగవు.. దాహం తీరదు

◆ నత్తనడకన నీటి పథకం నిర్మాణం

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ పురపాలికలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఏఐఐబీ(ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకు) ద్వారా రూ.111.48 కోట్లను కేటాయించింది. ఇందుకోసం 2018లోనే అప్పటి తెదేపా ప్రభుత్వం అనుమతులు సాధించింది. ఆళ్లగడ్డ పట్టణానికి 20 కి.మీ. దూరంలో తెలుగు గంగ ప్రాజెక్టుపై నిర్మించిన గండ్లేరు జలాశయం నుంచి నీటిని గొట్టాల ద్వారా తరలించి పుర ప్రజల తాగునీటి అవసరాన్ని తీర్చాల్సి ఉంది. గతేడాది అక్టోబరులోనే గడువు ముగిసినా ఇప్పటి వరకు కేవలం 10శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.

వైకాపా హయాంలో నిర్లక్ష్యం

పనులు పూర్తిచేయడంతో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. నీటి ట్యాంకుల నిర్మాణం నత్తనడకన సాగుతూ ప్రస్తుతం అసంపూర్తిగా ఆగిపోయాయి. నీటి గొట్టాల ఏర్పాటు కూడా ముందుకు సాగడం లేదు. పనులకు సంబంధించిన బిల్లులు సక్రమంగా రాకపోవడంతో గుత్తేదారుడు కూడా చేతులెత్తేశాడు. పనులను మధ్యలోనే ఆపివేశారు. ఈ పథకం పూర్తి కాకపోవడంతో పాత బస్టాండులో ఉన్న 40 ఏళ్ల క్రితం నిర్మించిన రెండు పాత నీటి ట్యాంకుల ద్వారానే నీరు సరఫరా చేస్తున్నారు. అవి కూడా శిథిలావస్థలకు చేరినా గత్యంతరం లేక వాటినే వినియోగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆళ్లగడ్డ తాగునీటి పథకం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంది.

అసంపూర్తిగా ఇందిరమ్మ కాలనీలోని నీటి ట్యాంకు

ఆరు నెలలు దాటుతున్నా..

ఆళ్లగడ్డ పురపాలికకు నీటిని అందించేందుకు యూఐడీఎఫ్ కింద పనులు చేపట్టాలని ఆదేశాలు వెలువడి ఆరునెలలు దాటుతున్నా పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటికీ ఆళ్లగడ్డ ప్రజల తాగునీటి అవసరాలను ఆర్‌డబ్ల్యూఎస్ కింద ఏర్పాటు చేసిన సీపీడబ్ల్యూఎస్ స్కీమ్ నుంచే పూర్తవుతున్నాయి. నిర్వహణ వారి చేతుల్లో ఉండడంతోనే పుర ప్రజలకు నీటి విడుదల వేరే శాఖపైనే ఆధారపడుతున్నారు. సొంత నీటి పథకం ఏర్పాటు చేస్తే నిర్వహణ అంతా పురపాలిక కిందనే ఉంటుంది.

యూఐడీఎఫ్ నిధులతో..

ఆళ్లగడ్డ తాగునీటి పథకాన్ని ఏఐఐబీ నిధులతో కాకుండా యూఐడీఎఫ్(అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్‌మెంట్ ఫండ్) నిధులతో పూర్తిచేయాలని ఇంజినీర్ ఇన్ చీఫ్, పబ్లిక్ హెల్త్ ఆదేశించారు. దీంతో పురపాలక అధికారులు స్పందించి రూ.133.06 కోట్ల నిధులతో పథకానికి సంబంధించి డీపీఆర్ సిద్ధం చేశారు. పబ్లిక్ హెల్త్ శాఖ నుంచి అనుమతులు రాగానే 4 ప్యాకేజీల్లో పనులను పూర్తి చేయనున్నారు.

ఆళ్లగడ్డ పట్టణ తాగునీటి వివరాలు	
జనాభా: 50,000	
వార్డులు: 27,	గృహాలు: 14,100
కుళాయిలు: 9200	
ప్రస్తుతం వినియోగిస్తున్న నీరు: 20 లక్షల లీటర్లు	
నిబంధనల ప్రకారం అందాల్సింది: 33 లక్షల లీటర్లు	

వంతెన ఎక్కిన మొక్కలు

డోన్ పట్టణంలోని ఉపరితల వంతెనకు ఇరువైపులా గోడలపై రావి మొక్కలు మొలిచాయి. అవి పెరుగుతూ వృక్షంలా మారుతున్నాయి. వాటి వేర్లు గోడల్లోకి చొచ్చుకుని వెళ్తే అవి బీటలు వారిపోయి శిథిలావస్థకు చేరుకునే అవకాశం ఉంది. మున్సిపల్ అధికారులు గోడలపై ఉన్న రావి మొక్కలను తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులు స్పందించి పెరుగుతున్న మొక్కలను తొలగిస్తే బాగుంటుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, డోన్ పట్టణం**

నీటి సమస్య.. గ్రామస్థుల అవస్థ

ఆళ్లగడ్డ మండలంలోని దిగువ అహోబిలం గ్రామంలో ఇందిరమ్మ కాలనీ నీటి సమస్య ఏర్పడింది. నాలుగు రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలపై దూరప్రాంతాలకు వెళ్లి నీటిని బిందెల్లో తరలించుకుంటున్నారు. రోడ్డు మధ్యలో ఉన్న నీటి పైపు పగిలిపోవడంతో సమస్య నెలకొందని ఎంపీడీవో నూర్జహాన్ తెలిపారు. మరమ్మతులు పూర్తి చేసి నీరు సరఫరా చేస్తామన్నారు. **– న్యూస్‌టుడే, అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం)**

వృథాగా కిటికీలు.. వినియోగిస్తే మేలు

ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయం ఉండేది. దీని నిర్మాణం కోసం తెచ్చిన కిటికీలను ఒక చిన్న మొక్కపై వేసేశారు. ఆ మొక్క ఇనుప కిటికీల మధ్య నుంచి పెరిగి నేడు చెట్టుగా మారింది. కిటికీలు మాత్రం అలానే మొదలు చుట్టూ ఉండిపోయాయి. నేడు కిటికీలు బయటకు వచ్చే అవకాశం లేని స్థితి నెలకొంది. సిబ్బంది కిటికీలను పక్కకు జరపాలన్న ఆలోచన రాకపోవడం గమనార్హం. **– న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ**

దారి బురదమయం.. ప్రయాణం నరకం

బేతంచెర్ల మండలం వెంకటగిరి నుంచి మండ్లవానిపల్లె వెళ్లే ప్రధాన రహదారి అభివృద్ధికి నోచుకోలేదు. గుంతలమయంగా మారడంతో వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్డు నిర్మాణంలో కల్వర్టు నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా నిలిపి వేశారు. కల్వర్టు వద్ద రోడ్డు వేయకుండా విస్మరించడంతో గుంతలు ఏర్పడి వాహనాలు వెళ్ల లేని పరిస్థితి నెలకొంది. రహదారిలో పెద్ద గుంతలు పడటంతో వర్షపు నీరు నిలిచి పోవడంతో బురదమయంగా మారింది. **– న్యూస్‌టుడే, బేతంచెర్ల**

సంక్షిప్త సమాచారం

రుద్రవరం, న్యూస్‌టుడే: మొక్కజొన్న, వరి పంటల దిగుబడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన ఆళ్లగడ్డ ఏడీఏ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని సంఘం కార్యదర్శి రామచంద్రుడు రైతులను కోరారు.

రాంపల్లె(చాగలమర్రి), న్యూస్‌టుడే: రాంపల్లె గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు పెద్దహసన్(69) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తెదేపా ఆళ్లగడ్డ యువనాయకులు భూమాజగత్‌విఖ్యాత్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు.

గోవిందపల్లె (శిరివెళ్ల), న్యూస్‌టుడే: వాహనదారులు విధిగా రహదారి నిబంధనలు పాటించాలని ఎస్సై చిన్న పీరయ్యయాదవ్ పేర్కొన్నారు. గోవిందపల్లెమెట్ట వద్ద ఎస్సై, తన సిబ్బందితో కలిసి శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు.

శిరివెళ్ల, న్యూస్‌టుడే: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన మండలస్థాయి సైన్సు ప్రతిభా పాటవ పోటీల్లో జడ్పీ పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపినట్లు ఎంఈవో నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. రాజేశ్వరి, షఫియా, ఆఫిషా మండలస్థాయిలో ప్రతిభ చూపారన్నారు.

డోన్, న్యూస్‌టుడే: సాంబశివాలయంలో డోన్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసి ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొంది ఆలూరుకు వెళ్తున్న వెంకటసుబ్బారెడ్డి పలువురు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళ్లె శేషశర్మ, రాజశేఖర్‌రెడ్డి, నాగభూషణంరెడ్డి, హనుమంతరెడ్డి పాల్గొన్నారు.

కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే: అకాల వర్షాలకు నష్టపోయిన మొక్కజొన్న రైతులకు కనీస మద్దతు ధర రూ.3 వేలు ప్రకటించాలని సీపీఐ, రైతు సంఘం నాయకులు కోరారు. గుత్తి వినయ్, పెద్దయ్య, వెంకటరమణ, ఏఐటీయూసీ నాయకులు కంబగిరిస్వామి పాల్గొన్నారు.

శిరివెళ్ల, న్యూస్‌టుడే: విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అవసరమని స్థానిక జడ్పీ పాఠశాల హెచ్‌ఎం గోవిందరాజు పేర్కొన్నారు. స్థానిక జడ్పీ పాఠశాలలో చెకుముకి పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.

కొలిమిగుండ్ల: స్థానిక ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెకుముకి సైన్స్ పోటీలు ఇటీవల నిర్వహించారు. ఈ పోటీల్లో లిటిల్ ఫ్లవర్, ఆదర్శ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నాగరాని, మోహన్, శివశంకర్, హాజీవలి, పూజిత జిల్లాస్థాయికి ఎంపికయ్యారు.

శిరివెళ్ల, న్యూస్‌టుడే: గ్రామాల్లో రేషన్ కార్డుల్లోని సభ్యులందరూ ఈకేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ విజయశ్రీ పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఈకేవైసీ తప్పనిసరి అన్నారు.

అంగన్‌వాడీల్లో తక్కువ హాజరు

ప్యాపిలి, న్యూస్‌టుడే: ప్యాపిలి మండలంలోని నల్లమేకలపల్లి, డి.రంగాపురం గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ప్రవేశాలు ఎక్కువగానే ఉన్నా.. హాజరు మాత్రం తక్కువగా ఉండటాన్ని కొందరు చిత్రాలు తీసి వాట్సప్ గ్రూపులో ఉంచడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ విషయంపై సీడీపీవో శంసాద్‌బేగంను వివరణ కోరగా కేంద్రాలకు వెళ్లి విచారించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఆధ్యాత్మికం

ఘనంగా రంగనాథస్వామి కల్యాణం

గూటుపల్లె(బేతంచెర్ల),న్యూస్‌టుడే: గూటుపల్లె గ్రామ సమీపంలోని పాలుట్ల రంగనాథస్వామి ఆలయంలో ఘనంగా కల్యాణం నిర్వహించారు. ఆలయ పూజారి విష్ణువర్ధన్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవం జరిపారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణనాయుడు, హరికృష్ణనాయుడు, ప్రకాష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఉత్సవ విగ్రహాలతో వస్తున్న భక్తులు

సేవే లక్ష్యంగా అన్నదానం

డోన్, న్యూస్‌టుడే: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సేవే లక్ష్యంగా అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్టు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నట్లు జాతీయ కార్యదర్శి హరిగురుస్వామి అన్నారు. శనివారం అయ్యప్ప స్వామి ఆలయంలో ట్రస్టుకు సంబంధించిన అన్నదాన భవనం ప్రారంభ ఆహ్వానపత్రికను ఆయన అయ్యప్ప భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16 నుంచి జనవరి 30వ తేదీ వరకు శబరిమలై వద్ద జరిగే అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సూచించారు.

ఆహ్వాన పత్రికను అయ్యప్ప భక్తులకు అందిస్తున్న సభ్యులు

భక్తిశ్రద్ధలతో కార్తిక దీపోత్సవం

సంజామల, న్యూస్‌టుడే: పేరుసోముల గ్రామం సమీపంలోని పంచవటి అభయాంజనేస్వామి దేవాలయంలో శనివారం నిర్వాహకులు మూల చిన్నవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భక్తులు పంచవటి అభయాంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు దాతలు మంచాల నాగిరెడ్డి, మెకానిక్ వన్నూరు అన్నదానం చేశారు.

పంచవటి అభయాంజనేయస్వామి పూజల్లో పాల్గొన్న భక్తులు

అవుకు, న్యూస్‌టుడే: అవుకులో చెన్నకేశవస్వామి ఆలయంలో శనివారం నిర్వహించిన కార్తిక దీపోత్సవం భక్తిశ్రద్ధలతో ముగిసింది. సమరసత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి దీపాలు, జ్వాలాతోరణం నిర్వహించారు. భక్తుల రాకతో ప్రత్యేక సందడి ఏర్పడింది. ఎర్రమల కొండల్లోని లక్ష్మీకంబగిరిస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి కొనసాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

పచ్చర్ల (శిరివెళ్ల), న్యూస్‌టుడే: నల్లమల అటవీ ప్రాంతంలోని సర్వ నరసింహస్వామి ఆలయంలో అర్చకులు రంగనాయకులు, పవన్‌కుమార్‌శర్మ ఆధ్వర్యంలో స్వామి మూల విరాట్‌కు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈ నెల 10వ తేదీన కార్తిక వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు కిడాంబి వేణుగోపాలన్ తెలిపారు. స్వామి, అమ్మవారు ఆలయ వెనుక భాగాన ఉన్న ఆళ్వార్ కోనేరు సమీపంలోని లక్ష్మీవనంలో కొలువుదీరి విశేష పూజలందుకుంటారని తెలిపారు. భక్తులకు అన్నదానం ఉంటుందన్నారు.

డోన్, న్యూస్‌టుడే: స్థానిక సాంబశివాలయంలో ఆదివారం స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు కళ్లె శేషశర్మ తెలిపారు. ఈ సందర్భంగా వివిధ అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. భక్తులు పెద్దఎత్తున తరలిరావాలన్నారు.

ఆలయాభివృద్ధికి విరాళం

ఆర్ఎస్ రంగాపురం(బేతంచెర్ల), న్యూస్‌టుడే: మండలంలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారులో వెలసిన మద్దిలేటి స్వామి ఆలయ అభివృద్ధికి డోన్ పట్టణానికి చెందిన కాయపాటి ప్రతాప్‌యాదవ్, సుధాకర్‌లు రూ.1,01,016 నగదును ఆలయ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామాంజనేయులు ఆధ్వర్యంలో దాతలకు స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సుధాకర్ పాల్గొన్నారు.

ఆలయ సిబ్బందికి నగదు అందిస్తున్న దాతలు

ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి

బనగానపల్లి, న్యూస్‌టుడే: విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గెలగాని ఓబుల్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఉపాధ్యాయులకు శనివారం సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, సమయపాలన పాటించి నాణ్యమైన బోధన అందించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు వచ్చిన వాటిని నివృత్తి చేసేలా ఉండాలన్నారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాసులు, సంఘం నాయకులు సి.సుదర్శన్, డి.నరేశ్‌బాబు, చంద్రశేఖర్, ఖాదర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.


కొత్త ఉపాధ్యాయులను సన్మానిస్తున్న సంఘం నాయకులు

ఆటల్లో గెలుపోటములు సహజం

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: ఆటల్లో గెలుపోటములు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని బనగానపల్లి మార్కెట్ యార్డు ఛైర్మన్ కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, మండల విద్యాధికారి వెంకటసుబ్బయ్య అన్నారు. కోవెలకుంట్లలోని పెద్ద గ్రౌండ్‌లో ప్రైవేటు పాఠశాలల వ్యాయామోపాధ్యాయుల ఆధ్వర్యంలో మూడురోజులపాటు మండల స్థాయి ఆటల పోటీలు జరిగాయి. శనివారం ఆటల పోటీలు ముగియడంతో విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమం జరిగింది.

విజేతలకు బహుమతులు అందిస్తున్న అతిథులు

విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలి

బేతంచెర్ల, న్యూస్‌టుడే: విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తలపెట్టిన బస్సు యాత్ర శనివారం బేతంచెర్లకు చేరుకుంది. బస్సు యాత్ర ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు యన్నా ఉదయ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలరాజు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని కోరారు.

నైపుణ్యాభివృద్ధి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ బీఆర్ అంబేడ్కర్ గురుకులం(మెయిన్) విద్యార్థినులు రాష్ట్ర స్థాయి నైపుణ్యాభివృద్ధి పోటీలకు ఎంపికయ్యారు. శుక్రవారం నంద్యాలలో జరిగిన జిల్లాస్థాయి నైపుణ్యాభివృద్ధి పోటీల్లో హెల్త్‌కేర్ విభాగంలో విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనకు ఉత్తమమైందిగా ఎంపికైంది.

ఆళ్లగడ్డ: పోటీలకు ఎంపికైన గురుకులం విద్యార్థినులు

చాగలమర్రి, న్యూస్‌టుడే: పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు స్కిల్ కాంపిటీషన్ జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రధానోపాధ్యాయులు జీవయ్య మాట్లాడుతూ పాఠశాలకు చెందిన విద్యార్థులు స్నేహలత, హరిణి, సునిత, ధనుష్, ఆదర్శ్, విజ్ఞాన్ అనే విద్యార్థులు జిల్లా స్థాయిలో ఎంపికయ్యారు.

రుద్రవరం, న్యూస్‌టుడే: ఆదర్శ పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయిలో జరిగిన నైపుణ్యాభివృద్ధి పోటీల్లో ప్రతిభ కనబరిచి అగ్రికల్చర్ ట్రేడ్ విభాగం నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ నాగేశ్వర్‌రావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో పోటీల్లో అగ్రికల్చర్ విభాగం బృందం మొదటి స్థానాన్ని సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిందన్నారు.

అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం

చాగలమర్రి, న్యూస్‌టుడే: పట్టణంలోని కేజీబీవీ ఆరో తరగతి విద్యార్థిని సుష్మప్రియ అదృశ్యమైన విషయం తెలిసిందే. శనివారం విద్యార్థిని పాఠశాల ఆవరణలోనే గుర్తించారు. బాలిక శుక్రవారం ఉదయం పాఠశాల నుంచి చెప్పకుండా వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన విద్యార్థిని వివిధ ప్రాంతాల్లో తిరిగి వచ్చి పాఠశాల మేడపైన ట్యాంకు వద్ద దాక్కుంది. సిబ్బంది మేడపైన చూడగా ట్యాంకు వెనక దాక్కొని ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.

బాలికను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న పోలీసులు

భక్తులతో కిక్కిరిసిన క్షేత్రాలు

బేతంచెర్ల: మద్దిలేటయ్య క్షేత్రంలో..

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), ఆర్ఎస్ రంగాపురం(బేతంచెర్ల), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తిక మాసం కావడంతో దూరప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఆవరణలో కార్తిక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారులో మద్దిలేటి నరసింహస్వామి ఆలయం ప్రాంగణం శనివారం భక్తులతో కిక్కిరిసింది. కార్తిక మాసం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవారికి కుంకుమార్చన, మహామంగళ హారతి నిర్వహించారు.

ఆళ్లగడ్డ గ్రామీణం: అహోబిలంలో దర్శనానికి బారులు తీరిన భక్తులు

సర్కారు కళాశాలకు మహర్దశ

◆ రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు త్వరలోనే మహర్దశ రానుంది. కళాశాల 1993లో ప్రారంభమైనప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఏళ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారిపోయింది. సుమారు 30 ఏళ్లు దాటిన కళాశాలకు ప్రహరీ నిర్మించలేక పోయారు. గతంలో ఒకసారి అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కానీ అప్పటి ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతో పూర్తిస్థాయిలో రికార్డులు చూపించక పోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయిన సంఘటన ఉంది.

నిర్మాణంలో అదనపు తరగతి గదులు

కూటమి ప్రభుత్వం చొరవతో..

● కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.5 కోట్ల నిధులు మంజూరు కావడంతో వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ నిధులతో కింద ఆరు, పైన ఆరు గదులు మొత్తం 12 అదనపు తరగతి గదులు నిర్మాణం శరవేగంగా చేస్తున్నారు. దీంతో పాటు కళాశాల ప్రారంభంలో నిర్మించిన భవనాలు శిథిలమై పోవడంతో మరమ్మతులు చేస్తున్నారు.

● వచ్చే విద్యాసంవత్సరానికి కళాశాల రూపురేఖలే మారనున్నాయి. కళాశాలలో సుమారు 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఈ ఏడాది కొత్త భవనాల కోసం రేకుల షెడ్లుగా ఉన్న గదులను తొలగించడంతో విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుత సమస్యలు ఇవే..

కళాశాలకు ప్రస్తుతం ప్రవేశ మార్గంలో మాత్రమే ప్రహరీ ఉంది. వెనుక, పక్కన ప్రహరీ లేకపోవడంతో రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డాగా మారింది. ఇరుకు గదులతో విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. వర్షానికి మైదానంలో నీరు నిలిచి బురదమయంగా మారిపోతోంది. శుద్ధజల కేంద్రం మరమ్మతులకు గురై విద్యార్థులకు అధ్యాపక సిబ్బందికి తాగునీరు అందడం లేదు. శౌచాలయాల నిర్వహణ కరవైంది. కొత్త భవనాలు పూర్తయ్యే వరకు విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.

ఏడాదిలోగా నిర్మాణం పూర్తి - డాక్టర్ లలిత, ప్రిన్సిపల్

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సహకారంతో నిధులు మంజూరయ్యాయి. అదనపు తరగతి గదుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాల రూపురేఖలే మారిపోతాయి. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం గదుల నిర్మాణంలో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నాం. మందుబాబులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.

(c) eenadu

చిన్నారి జానపద నృత్యం

కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు

నవ్యావిష్కరణలు.. నవ్వుల పరవళ్లు

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: భావిభారత పౌరుల ఆలోచనా సరళికి అద్దం పడుతూ నవ్యావిష్కరణలతో కళకళలాడింది రెండోరోజు వీవీఐటీయూ బాలోత్సవం. విజ్ఞానానికి చిరునామాగానే కాక నవ్వుల పువ్వులు పూయిస్తూ కేరింతలు కొట్టించిన నాటికలు, ఏకపాత్రాభినయాలు కనువిందు చేశాయి. కూచిపూడి, భరత నాట్యం, శాస్త్రీయ, వాద్యసంగీత ప్రదర్శనలు, జానపద నృత్యాలతో బాలోత్సవ ప్రాంగణం నలుమూలలా ప్రతిధ్వనించింది.

పర్యావరణ హితంగా.. ప్రదర్శనల పోటీలో పలువురు విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో ఆశ్చర్యపరిచారు. నత్తగుల్లలను వినియోగించి సున్నపురాయి తయారు చేసే విధానం, రైతన్నలు పొలాల్లో మందులు చల్లేందుకు, పిచ్చి మొక్కలు తొలగించేందుకు, పొలం చదును చేసేందుకు ఉపకరించే రిమోట్ కంట్రోల్ వాహనం, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, మద్యం తాగి డ్రైవింగ్ సీటులో కూర్చుంటే వాహనం కదలకుండా మొరాయించే విధానం, బస్సులు, కార్లు, స్కూటర్లు రోడ్డు మీద నడిచినప్పుడు టైర్ల నుంచి వచ్చే రబ్బర్ అణువులు కాలుష్య కారకాలు కాకుండా రక్షించే విధానాలు.. ఇలా ఎన్నెన్నో ఆవిష్కరణలు ప్రదర్శలో పోటీకి నిలిచాయి.

సాంస్కృతికాంశాల సందడి.. సంగీత, నృత్య గీత నాటికలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, సామాజిక రుగ్మతలను నిర్మూలించాలని సందేశమిస్తూ ప్రదర్శితమయ్యాయి. కథారచన, లేఖారచనల విషయాల్లో కూడా ఇటువంటి ఇతివృత్తాలే ఉన్నాయి. బాలల ఆనంద పరవళ్లతో వీవీఐటీయూ బాలోత్సవ ప్రాంగణమంతా వెల్లివిరిసింది.

బాలల నృత్యాభినయం

మట్టికుండల తయారీని ఆసక్తిగా తిలకిస్తున్న విద్యార్థులు

కాలు జారితే.. కొట్టుకుపోవడమే!

మొంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చంద్రవంక వాగు ఉప్పొంగి ప్రవహించడంతో మాచర్ల పట్టణంలోని లోలెవల్ చప్టా కొట్టుకుపోయింది. పట్టణంలోని ఆజాద్‌నగర్, అక్బర్ కాలనీల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కొట్టుకుపోవడంతో రెండు కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని ఆయా కాలనీల వాసులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదకరమని తెలిసినా కొందరు సగం మిగిలిన వంతెనపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. **- ఈనాడు డిజిటల్, నరసరావుపేట**

ఆరోగ్యాన్ని మరిగించేస్తున్నారు!

నరసరావుపేట, సత్తెనపల్లి, న్యూస్‌టుడే

వంట నూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం ప్రజారోగ్యానికి హానికరమని తెలిసినా కొంతమంది వ్యాపారులు స్వార్థం, ధనార్జనే ధ్యేయంగా దాన్నే వాడేస్తున్నారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లలో వినియోగించిన నూనెను చిన్న దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, చిరు బండ్ల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీన్ని నివారించేందుకు భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) రుకో (పునర్వినియోగం వంటనూనె-రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్) విధానానికి రూపకల్పన చేసింది. రుకో నిబంధనలు జిల్లాలో ఎక్కడా అమలు కాకపోవడంతో చాలామంది అనారోగ్యం బారినపడుతున్నారు.

తక్కువ ధర

ఒకసారి వాడిన వంట నూనెను తక్కువ ధరకు లీటరు రూ.40 నుంచి రూ.60కి విక్రయిస్తున్నారు. ఆ నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలు తిని పలువురు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కామెర్లు, క్యాన్సర్లు, కిడ్నీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.

వంటనూనె మళ్లీ మళ్లీ వినియోగం

నిబంధనలు ఇలా..

రోజు వారీ 50 లీటర్లకు మించి నూనె వాడుతున్న ఆహారశాలలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వాడగా మిగిలిన నూనెలను సేకరించే వెసులుబాటు జీవ ఇంధనం తయారుచేసే కొన్ని సంస్థలకు అప్పగించారు. దీనికి 2022 ఏప్రిల్‌లోనే శ్రీకారం చుట్టినా.. సేకరణలో అడ్డంకులతో ముందుకు సాగడం లేదు. కొన్ని ఆహారశాలల యాజమాన్యం రిజిస్ట్రేషన్లకు ముందుకు రాకపోవడం, వాడిన వంటనూనె నిల్వలు నిర్దేశిత సంస్థలకు ఇవ్వకపోవడం ప్రతికూలంగా మారింది.

వాడిన వంట నూనె మళ్లీ మళ్లీ వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని ఉమ్మడి గుంటూరు జిల్లా ఆహార భద్రత అధికారి పూర్ణచంద్రరావు తెలిపారు. హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వంట నూనె కల్తీపై కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు. ఆహార శాలలపై నిఘా పెట్టినట్లు తెలిపారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలో ఫుడ్ సేఫ్టీ లైసెన్సు పొందిన ఆహారశాలలు 1350 వరకు ఉండగా.. అనధికార దుకాణాలు వేలల్లో ఉన్నాయి. చాలాచోట్ల వాడిన నూనె పదే పదే వినియోగిస్తున్నారు. ఆహార భద్రత అధికారులు టోటల్ పోలార్ కాంపౌండ్ (టీపీసీ) యంత్రాల ద్వారా నూనె నాణ్యత పరిశీలించి నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేస్తున్నా వాడకం ఆగడం లేదు. వార్డు సచివాలయ ఉద్యోగులు ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లను పట్టుకునేందుకు హోటళ్లలో తనిఖీలు చేసేటప్పుడు మళ్లీ మళ్లీ వాడుతున్న నూనెలు కంటపడుతున్నాయి. ఈ విషయమై వారు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.

సాగర్‌లో 6.24 లక్షల చేప పిల్లలు విడుదల

విజయపురిసౌత్, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి తెలిపారు. శనివారం మాచర్ల మండలం అనుపు వద్ద సాగర్ జలాశయంలో 6.24 లక్షల చేప పిల్లలను ఆయన విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ హయాంలో మత్స్యకార సంక్షేమాన్ని గాలికొదిలేశారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే మత్స్యకారులకు వేట నిషేధం సమయంలో అందిస్తున్న రూ.10 వేల సాయాన్ని రూ.20 వేలకు పెంచామన్నారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు విద్యుత్తు ఛార్జీలు తగ్గించామన్నారు. జిల్లా మత్స్య శాఖాధికారి సంజీవరావు, గురజాల ఆర్డీవో మురళీకృష్ణ, తహసీల్దారు కిరణ్, నాయకులు అక్కిరెడ్డి, పుల్లయ్య, చిరంజీవిరెడ్డి, వీరాస్వామియాదవ్, మత్స్యకార సంఘం అధ్యక్షుడు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

చేప పిల్లలు వదులుతున్న ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి, అధికారులు

ప్రతిపాదనలతో సరి.. ప్రగతిపై లేదు గురి

పట్టాలెక్కని పనులివీ..

- ❖ జపాన్ తదితర బౌద్ధ దేశాల ఆర్థిక సాయంతో టూరిస్టు కాంప్లెక్సు నిర్మాణం.
- ❖ జలాశయంలో జల క్రీడల నిర్వహణ
- ❖ బుద్ధజ్యోతి పథకం పునరుద్ధరణ
- ❖ బుద్ధ విగ్రహం ఏర్పాటు, టైగర్ వ్యాలీని బొటానికల్ గార్డెన్‌గా అభివృద్ధి, దక్షిణ విజయపురిలో లాండ్‌స్కేప్ గార్డెన్, లోటస్ గార్డెన్, సింహగిరి కొండను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం.
- ❖ నాగార్జునకొండకు రోప్‌వే, చిల్డ్రన్స్ ట్రైన్.

విలువలు జోడించి.. ఆదాయం పెంచి..

నరసరావుపేట వ్యవసాయం, న్యూస్‌టుడే

ఉద్యాన పంట ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా అధికాదాయం వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. స్థానికంగా ఎక్కువగా పండించే ఉత్పత్తులను ఎంపిక చేసి పారిశ్రామిక వేత్తలు, రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య, సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా క్లస్టర్ విధానం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా వచ్చే మూడు నెలల్లో ఔత్సాహికుల ఎంపిక పూర్తి చేసి వారితో నేషనల్ హార్టీకల్చర్ బోర్డుకు దరఖాస్తు చేయించాలని రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఈ నెల 15న ఉద్యాన శాఖాధికారి సమావేశం నిర్వహిస్తారు. కోల్డ్ స్టోరేజీలు,

క్లస్టర్ విధానంతో ఉద్యాన పంటలకు భరోసా

ప్రాసెసింగ్ యూనిట్లు నిర్వహిస్తున్న వారితోపాటు వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో అనుభవం కలిగి, ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానించనున్నారు.

ప్రధానోద్దేశం ఇదీ.. వివిధ ఉద్యాన పంటల్లో విత్తనం మొదలు పంటల సాగు, యాజమాన్యం, పోస్ట్ హార్వెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతులకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చుతారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించి ఎగుమతులు ప్రోత్సహించడం, సాగు ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయం పెంచడం దీని ప్రధానోద్దేశం.

రైతులకు మేలు

జిల్లాలో 1,04,527 ఎకరాల్లో మిర్చి, 7,500 ఎకరాల్లో పండ్ల తోటలు, 5170 ఎకరాల్లో పూలు, కూరగాయలు తదితర పంటల్ని వేలాది మంది రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో మిరప పంట సాగుకు క్లస్టర్ విధానం అమలు చేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయని జిల్లా ఉద్యాన శాఖాధికారి వెంకట్రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఔత్సాహికులను గుర్తించి దరఖాస్తు చేయిస్తామన్నారు. ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం వరకు రాయితీ వస్తుందన్నారు. ఆసక్తి కలిగినవారు ఉద్యాన శాఖాధికారులను సంప్రదించవచ్చని సూచించారు.

కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ గుంటూరు రాక రేపు

గుంటూరు: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం గుంటూరు రానున్నారని డీపీఆర్‌వో శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10వతేదీ రాత్రి 8.40 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి కారులో బయలుదేరి 9.45 గంటలకు గుంటూరులోని ఐటీసీ వెల్‌కమ్ హోటల్‌కు చేరుకుంటారు. ❖ 11వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఐటీసీ హోటల్ నుంచి బయలుదేరి 9.45 గంటలకు గ్రామీణ గుంటూరు మండలం వెంగళాయపాలెం చేరుకుంటారు. 10.30 గంటల వరకు క్షేత్ర సందర్శన చేస్తారు. అనంతరం నల్లపాడు లయోల పబ్లిక్ స్కూల్‌కు 11 గంటలకు చేరుకుని వాటర్‌షెడ్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళతారు.

అతిథి దేవోభవ!

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సామాన్య పర్యాటకులకూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన వసతి కల్పించేందుకు ప్రభుత్వం హోమ్‌స్టే విధానం అమలు చేస్తోంది. స్థానికులతో కలిసి సొంతింట్లో ఉన్న అనుభూతిని పర్యాటకులకు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ విధానం ద్వారా గిరిజన, గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి మెరుగుపడనుంది. చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, బీచ్‌లు, గిరిజన ప్రాంతాల్లో పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

హోమ్‌స్టేల ఏర్పాటుకు సన్నాహాలు

మార్గదర్శకాలు ఇలా..

❖ గృహ యజమానులు తమ ఇంట్లో గరిష్ఠంగా ఆరు గదుల్లో పర్యాటకులకు అద్దెకు ఇవ్వొచ్చు. గృహ యజమాని తప్పనిసరిగా అక్కడే నివాసం ఉండాలి. ❖ కనీస వసతులు ఏసీ, టీవీ, ఇంటర్నెట్, ఫర్నిచర్, సురక్షిత తాగునీరు వంటి వసతులతో పాటు పరిశుభ్ర వాతావరణం కల్పించాలి.

❖ పర్యాటకుల వివరాలు (గుర్తింపు కార్డులు, పాస్‌పోర్ట్) నమోదు చేసి తనిఖీలకు అందుబాటులో ఉంచాలి.

32 పర్యాటక కేంద్రాల గుర్తింపు

జిల్లాలో 32 పర్యాటక కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఇందులో అమరావతి ఆలయం, బౌద్ధ స్తూపం, కొండవీడు, కోటప్పకొండ, నాగార్జునకొండ, సత్రశాల, దైద, ఎత్తిపోతల తదితర ప్రాంతాలున్నాయి. ప్రతి నెల జిల్లాకు సుమారు 6 లక్షల మంది పర్యాటకులు వస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా.. మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

త్వరితగతిన అనుమతులు

పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించిన నేపథ్యంలో హోమ్‌స్టే విధానానికి త్వరితగతిన అనుమతులు లభిస్తాయి. ఆసక్తిగల గృహ యజమానులు గుర్తింపు, చిరునామా, ఆస్తి యాజమాన్య పత్రాలు, స్థానిక సంస్థల నుంచి నిరభ్యంతర పత్రం తదితర వివరాలతో https://homestays.staging.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వివరాలకు 91211 44078 నంబర్లో సంప్రదించాలన్నారు.

కొత్త బ్యాంకులు వస్తున్నాయ్!

ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సేవలు

సత్తెనపల్లి, దుర్గి, మాచవరం, న్యూస్‌టుడే

బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజలకు చేరువ కానుంది. బ్యాంకు సేవలను విస్తృతం చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల బ్యాంకర్ల సమితులను (ఎస్ఎల్‌బీసీ) ఆదేశించింది. ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక శాఖ లేదా బ్యాంకింగ్ సేవా కేంద్రం, ఏటీఎం తప్పనిసరిగా ఉండాలని మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో పల్నాడు, బాపట్ల జిల్లాల్లో బ్యాంకు సేవలు అవసరమైన గ్రామాల్ని గుర్తించి ఏర్పాటు చేసేందుకు జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్లు సన్నాహాలు చేస్తున్నారు.

❖ పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం, ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామాల్లో గ్రామీణ బ్యాంకు నూతన శాఖలు తెరవబోతోంది. ❖ కెనరా బ్యాంకు బాపట్ల జిల్లా చినగంజాం మండలం పెదగంజాంలో బ్రాంచి ఏర్పాటు చేయనుంది.

నూతన బ్రాంచీల ఏర్పాటు

❖ ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకులు లేని.. ఐదు వేలకు పైబడి జనాభా ఉన్న గ్రామాల్లో నూతన బ్యాంకు శాఖల్ని ఏర్పాటుచేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 78 గ్రామాల్లో బ్యాంకు సేవలు అవసరమని గుర్తించారు.

❖ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పల్నాడు జిల్లా నూజండ్ల మండలం పుచ్చనూతల, బొల్లాపల్లి మండలం బొల్లాపల్లి, గరికపాడు, దుర్గి మండలం పోలేపల్లెలో కొత్త శాఖలు ఏర్పాటు చేయనుంది.

❖ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురజాల మండలం మాడుగులలో నూతన బ్రాంచి తెరవనుంది.

❖ బ్యాంకు సేవా కేంద్రాలు, ఏటీఎం కేంద్రాలు అవసరమైన ప్రాంతాల్ని గుర్తిస్తున్నారు.

మేధో వికాసం.. ఏఐ ఆహ్వానం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

30లోపు రిజిస్ట్రేషన్‌కు అవకాశం

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ) అన్ని రంగాలకు శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో అవకాశాల్ని అందిపుచ్చుకునేలా యువతను కేంద్ర ప్రభుత్వం వెన్నుతడుతోంది. జాతీయస్థాయిలో యువ ఏఐ యూత్ గ్లోబల్ ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

❖ పర్యావరణ పరిరక్షణ, సామాజిక సాధికారత, ప్రాధాన్య రంగాలు (వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా), స్మార్ట్ ఎకో సిస్టమ్, గ్రీన్ ఎనర్జీ, సుస్థిర నగరాలు తదితర అంశాల్లో ప్రాజెక్టులు రూపొందించాల్సి ఉంటుంది.

అర్హులు ఎవరంటే..

పోటీల్లో పాల్గొనేందుకు 13 నుంచి 21 ఏళ్లలోపు వారు అర్హులు. 8వ తరగతి నుంచి పది, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చు. వ్యక్తిగతంగా, బృందంగా ఇద్దరు పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. జిల్లాలో ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేందుకు అర్హత ఉన్నవారు సుమారు 1.30 లక్షల మంది ఉన్నారు.

విజేతగా నిలిస్తే..

పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రాజెక్టుకు రూ.15 లక్షలు నజరానాగా అందజేస్తారు. ద్వితీయ స్థానంలో నిలిస్తే రూ.10 లక్షలు, ప్రత్యేక గుర్తింపు అవార్డుల కింద రూ.5 లక్షలు అందజేస్తారు. దిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉచిత ప్రయాణం, వసతి సౌకర్యాలు కల్పిస్తారు.

దరఖాస్తు ఇలా..

ఔత్సాహికులు ఈ నెల 30వ తేదీలోపు తమ వివరాలను https:///impart.inindiaai.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్టు వివరాలు, విద్యార్హతల సమాచారం కచ్చితంగా ఉంటేనే దరఖాస్తు స్వీకరిస్తారు.

అధ్యయనం.. మెరుగైన బోధనకు దోహదం

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెడుతోంది. విద్యార్థుల్ని ప్రపంచ స్థాయిలో ఉత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులు మరింత సమర్థంగా, ఆచరణాత్మక విధానాలను అవలంబించేలా చర్యలు తీసుకుంటోంది. కొందరు ఉపాధ్యాయులను ఎంపిక చేసి విదేశీయానం చేయించి అక్కడి విద్యా విధానం, బోధన, నైపుణ్యాల వినియోగం, తల్లిదండ్రుల సహకారం, పుస్తక పఠనంపై ఆసక్తి పెంపు తదితర అంశాలపై సూచనలు స్వీకరిస్తారు. తద్వారా క్షేత్రస్థాయిలో విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయినులు ఈ నెల 27న సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. వారేమన్నారంటే..

విద్యా వసతులపై పరిశీలన.. 'బడుల్లో విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధి చెందడంతో పాటు సామాజిక బాధ్యత నెరవేర్చాలి. ఈ క్రమంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం అవసరం. సింగపూర్‌లో విద్యాపరంగా ఉన్న వసతులు, వినియోగిస్తున్న తీరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో వ్యత్యాసం తదితరాలను అధ్యయనం చేయదలుచుకున్నా' అని నరసరావుపేట శంకర భారతిపురం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని **మోటా పార్వతి** తెలిపారు.

పుస్తక పఠనంపై దృష్టి.. 'విద్యార్థుల పాఠ్యపుస్తకాలు అధ్యయనం చేయడం తగ్గుతోంది. పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తున్నా అందుకు తగిన విధంగా విద్యార్థుల రాణింపు ఉండటం లేదు. పాఠ్య పుస్తకాలు ఆంగ్ల మాధ్యమంలో ఉండటం కొంత లోపంగానే ఉంది. వీటికి సింగపూర్ పాఠశాలల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయదలుచుకున్నా' అని నకరికల్లు జడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని **శివకుమారి** వివరించారు.

బోధనలో సాంకేతికతపై.. 'ఉత్తమ విద్యా వ్యవస్థ అనేది ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమష్టి కృషితోనే సాధ్యమవుతుంది. ప్రపంచంలోనే ఉత్తమ విద్యా వ్యవస్థ సింగపూర్‌లో ఉంది. అక్కడి ఉపాధ్యాయులు అవలంబిస్తున్న పద్ధతులు, బోధనలో సాంకేతికతను వినియోగించుకుంటున్న తీరు గురించి అధ్యయనం చేస్తా' అని కనపర్రు ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయిని **ఎం.రాజ్యలక్ష్మి** చెప్పారు.

12 నుంచి పత్తి కొనుగోళ్లు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: చిలకలూరిపేటలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 12న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభిస్తున్నట్లు యార్డు ఛైర్మన్ ఎస్కే కరీముల్లా శనివారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాకు రూ.8,110 నిర్ణయించినట్లు వివరించారు. రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే ముందుగా ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీలను రైతు సేవా కేంద్రాలలో వీఏఏలకు అందజేయాలన్నారు. అక్కడ సీఎం యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుని కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు.

సూర్యలంక బీచ్‌లో ప్రవేశాలకు అనుమతి

బాపట్ల, న్యూస్‌టుడే: మొంథా తుపాను నేపథ్యంలో సూర్యలంక బీచ్‌లోకి సందర్శకులను ఇటీవల వరకు అనుమతించలేదు. కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు శనివారం నుంచి పర్యాటకులను అనుమతించారు. స్థానిక నాయకుల సహకారంతో బీచ్‌లో 36 మొబైల్ మరుగుదొడ్లు, 90 షవర్లు, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు 80 గదులను సిద్ధం చేశారు. పహారా నిమిత్తం అయిదు బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. తీరంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కార్తిక మాసం ముగిసే వరకు ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతున్నట్లు పంచాయతీ సిబ్బంది తెలిపారు. బీచ్ పర్యవేక్షణాధికారిగా డిప్యూటీ ఎంపీడీవో రామకృష్ణను నియమించినట్లు డీపీవో తెలిపారు. పహారా నిమిత్తం ఏర్పాటు చేసిన బోట్లలో ఫిషరీస్ అభివృద్ధి అధికారి రవీంద్ర, అడవి పంచాయతీ సిబ్బంది కలిసి గస్తీని పర్యవేక్షించారు.

వందల అసెస్‌మెంట్లు.. ఒకటే చరవాణి నంబరు

సత్తెనపల్లి, దాచేపల్లి, న్యూస్‌టుడే

'స్వర్ణ పంచాయతీ'లో తప్పుగా వివరాల నమోదు

పట్టణాల తరహాలో ఎక్కడి నుంచైనా ఇంటి పన్ను సులభంగా చెల్లించే వెసులుబాటును గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా కూటమి ప్రభుత్వం కల్పించింది. పన్నులు చెల్లింపు వివరాల పరిశీలన సమయంలో కొన్ని తప్పులు వెలుగు చూస్తూ.. పోర్టల్‌లో వివరాల నమోదు విషయంలో కొందరు పంచాయతీ కార్యదర్శుల నిర్వాకం బయటపడుతోంది. ప్రధానంగా అసెస్‌మెంట్‌తో అనుసంధానమైన చరవాణి నంబరు తప్పుగా ఉండటంతో ఆన్‌లైన్‌లో ఇంటి పన్ను చెల్లింపుపై అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి అసెస్‌మెంట్.. దానికి అనుసంధానమైన చరవాణి నంబరును నిశితంగా పరిశీలించి తప్పులుంటే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు.

రాజుపాలెం మండలం ఉప్పలపాడు పంచాయతీలో 809 అసెస్‌మెంట్లు (నివాస గృహాలు) ఉండగా ఒకే చరవాణి నంబరు 576 అసెస్‌మెంట్లకు అనుసంధానం చేశారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో 1634 అసెస్‌మెంట్లకు 944, అమరావతి మండలం అత్తలూరులో 1311 అసెస్‌మెంట్లకు 757, దాచేపల్లి మండలం రామాపురంలో 781 అసెస్‌మెంట్లకు 395, ముప్పాళ్ల మండలం దమ్మాలపాడులో 1183 అసెస్‌మెంట్లకుగాను 413కి ఒకే చరవాణి నంబరుతో వివరాలు నమోదు చేశారు. ఒక అసెస్‌మెంట్‌కు ఒకటే చరవాణి నంబరు ఉండాల్సి ఉండగా.. వందలాదికి ఒకే నంబరు ఇవ్వడాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం గుర్తించింది.

- జిల్లాలో గ్రామ పంచాయతీలు **527**
- మొత్తం అసెస్‌మెంట్లు **3,90,874**
- ఇంటి పన్ను డిమాండ్ **రూ.36.60 కోట్లు**
- ఇప్పటివరకు వసూలు : **రూ.1.24 కోట్లు**

❖ స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో ఇంటి పన్ను వివరాల నమోదులో తప్పులకు గ్రామ పంచాయతీ కార్యదర్శులపై లక్ష్యాల ఒత్తిడి ప్రధాన కారణంగా చెబుతున్నారు. త్వరగా లక్ష్యాన్ని పూర్తిచేయాలనే హడావుడిలో ఒకే చరవాణి నంబరును వందల అసెస్‌మెంట్లకు ఇచ్చారు. కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు నమోదు చేసిన వివరాలు కచ్చితంగా ఉన్నాయా లేదా అనే పరిశీలన చేయలేదు.

పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు

జిల్లాలో ఐదుగురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో నమోదైన వివరాలు పునఃపరిశీలించి తప్పులుంటే సరిదిద్దుతున్నట్లు డీపీవో కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.

(c) eenadu

పళ్ళు సెట్టు వదులుగా ఉండటం, పళ్ళు లేకపోవటంతో విసుగు చెందుతున్నారా??



వారం రోజుల్లో డెంటల్ ఇంప్లాంట్స్‌తో శాశ్వత దంతాలు అమర్చబడును.

డా॥ రంజిత్ కుమార్ పెరవలి

MDS; ORAL & Maxillofacial surgeon
Fellow of International Congress of oral Implantology
Masters & Teacher In International Implant foundation

కాన్ఫిడెంట్జ్
డెంటల్ & ఇంప్లాంట్స్ సెంటర్
విద్యానగర్ మెయిన్ రోడ్డు, చంద్రమౌళి నగర్, గుంటూరు.
095422 76777

వెలుగు వెలిగి.. రూపురేఖలు కోల్పోయి..!

భవనం పెంకులు, కలప తొలగిస్తున్న కార్మికులు

ఈపూరు, న్యూస్‌టుడే: ఈపూరులోని రోడ్లు భవనాలశాఖ అతిథి గృహం శిథిలావస్థకు చేరి ఇటీవల వర్షాలకు కూలిపోయింది. వినుకొండ- హైదరాబాద్ రోడ్డుపక్కన 1.12 ఎకరాల్లో గతంలో దీన్ని నిర్మించారు. సందర్శనలకు వచ్చే మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇక్కడ విడిదిచేసి విశ్రాంతి తీసుకునేవాళ్లు. వారిని ప్రజలు కలిసి తమ సమస్యలు చెప్పుకునే వారు. ఈపూరు, బొల్లాపల్లి, కారంపూడి మండలాల మధ్య అటవీ ప్రాంతం కావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు విశ్రాంతి తీసుకోడానికి అనువుగా ఉండేది. నిర్వహణలేక క్రమంగా భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ పనిచేస్తున్న వాచ్‌మెన్‌ను కూడా బదిలీచేశారు. భవనం చుట్టూ కంపచెట్లు పెరిగి అసాంఘిక కార్యకలాపాలకు ఆవాసంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పెంకులు, కలప చోరీకి గురికాకుండా తొలగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కొత్తగా అతిథి గృహం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఈవిషయంపై ఆర్‌అండ్‌బీ ఏఈ నవ్య మాట్లాడుతూ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో మరమ్మతులు చేపట్టడం లేదన్నారు.

యూకో బ్యాంక్

మిడ్ కార్పొరేట్ బ్రాంచి, 9/1, అరండల్‌పేట, గుంటూరు-522002.
ఫోన్ : 9230500223. E-mail: guntur@ucobank.co.in

స్థిరాస్తి కోసం ఇ-వేలం అమ్మకం యొక్క బహిరంగ ప్రకటన

(సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ (SARFAESI) చట్టం 2002కి అనుగుణంగా)

బ్యాంక్ యొక్క అధీకృత అధికారి SARFAESI చట్టం 2002 లోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ నోటీసులు జారీచేశారు మరియు ఆ తర్వాత SARFAESI చట్టం 2002 లోని సెక్షన్ 13(12) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకొని బ్యాంకుకు తనఖాపెట్టిన ఆస్తులను SARFAESI చట్టం 2002 లోని సెక్షన్ 13(4) క్రింద స్వాధీనం చేసుకున్నారు. అధీకృత అధికారి హోదాలో దిగువ సంతకందారు "ఎక్కడ ఏది ఉన్నదో అది", "ఎలా ఉన్నది అలా" మరియు "ఎక్కడ ఏది ఉంటే అది" ప్రాతిపదికన ఇ-వేలం ద్వారా ప్రజలకు దిగువ తెలిపిన ఆస్తులను విక్రయించేందుకు మరియు దిగువ తెలిపిన స్థిరాస్తుల కొనుగోలు కోసం కాగోరు కొనుగోలు దారుల నుండి బిడ్లు కోరాలని నిర్ణయించారు.

1) ఋణగ్రహీత పేరు : మెస్సర్స్ ఫ్యావరెట్ ఎంటర్‌ప్రైజెస్, యజమాని : శ్రీ కసిన సూర్యప్రకాష్ రెడ్డి, డి.నెం.25-16-48/ఎ, 12/3వ లైను, శ్రీనివాసరావుతోట, టుబాకో బోర్డ్ ఎదురు, గుంటూరు-522004, ఫ్యాక్టరీ : డి.నెం.19-9-203, కమ్మశేషయ్య గ్రౌండ్స్, ఏటుకూరు రోడ్డు, గుంటూరు-522017, హామీదారురాలు మరియు తనఖాదారురాలు : శ్రీమతి షేక్ సబీహా బాను, భర్త : కసిన సూర్యప్రకాష్ రెడ్డి, హెచ్.నెం.25-16-48ఎ, 12/3వ లైను, శ్రీనివాసరావుతోట, టుబాకో బోర్డ్ ఎదురు, గుంటూరు-522004.
బకాయి మొత్తం : ది.29-03-2025 నాటికి రూ.3,10,01,117/- (అక్షరాలా మూడు కోట్ల పది లక్షల ఒక్క వేల నూటపదిహేడు రూపాయలు మాత్రము) (ది.31-12-2020 నుండి వడ్డీ) ప్లస్ తదుపరి జమకూడు వడ్డీ మరియు అనుకోకుండా సంభవించు ఖర్చులు, డిమాండ్ నోటీసు తేది: 06-04-2021 మరియు స్వాధీనత నోటీసు తేది: 30-06-2021 న జారీచేయడం జరిగింది.
స్థిరాస్తుల వివరణ : ఐటమ్ నెం.1 : నరసరావుపేట యస్.ఆర్.ఒ లోని ది.27-07-2018 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.10790/2018 ప్రకారం కసిన సూర్యప్రకాష్ రెడ్డి, తండ్రి : కె.రామకృష్ణారెడ్డికి చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, నరసరావుపేట సబ్ జిల్లా, కొండకావూరు గ్రామపంచాయితీ మరియు గ్రామము, డి.నెం.315/ఎ నందు ఎ.1.93 సెంట్ల విస్తీర్ణము మరియు డి.నెం.315/బి నందు ఎ.2.74 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.315/సి నందు ఎ.3.17 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.319/1 నందు ఎ.0.21 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.316/1 నందు ఎ.0.01 సెంట్ల విస్తీర్ణము మొత్తం కలుపుకొని ఏకఖండముగా గల భూమి మొత్తం ఎ.8.06 సెంట్ల విస్తీర్ణములో ఎ.4.00 సెంట్ల విస్తీర్ణముగల భూమి రీసర్వే సర్టిఫికెట్, అడంగల్, ఫామ్ 1బి ప్రకారం డి.నెం.315/ఎ నందు మొత్తం ఎ.1.93 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.33 సెంట్ల విస్తీర్ణము మరియు డి.నెం.315/బి నందు మొత్తం ఎ.2.74 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.82 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.315/సి నందు మొత్తం ఎ.3.17 సెంట్ల విస్తీర్ణములో ఎ.0.85 సెంట్ల విస్తీర్ణము మొత్తం కలుపుకొని ఎ.4.00 సెంట్ల విస్తీర్ణములో డి.నెం.315/బి నందు పుర భూమి మొత్తం ఎ.2.74 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.82 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.315/సి నందు పుర భూమి మొత్తం ఎ.3.17 సెంట్ల విస్తీర్ణములో ఎ.0.85 సెంట్ల విస్తీర్ణము మొత్తం కలుపుకొని మొత్తం ఎ.2.67 సెంట్ల విస్తీర్ణముగల భూమి లేదా 1.08 హెక్టార్ల విస్తీర్ణములో ఎ.1.28 సెంట్లు కందుకూరి నాగరాజుకు అమ్మగా మిగిలిన నికర ఎ.1.39 సెంట్ల విస్తీర్ణము లేదా 5727.6 చ॥గ॥ల విస్తీర్ణముగల స్థలము కన్వర్షన్ సర్టిఫికెట్ ప్రకారం సమీప డోర్ నెం.1-207కు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగమిత్ర కు చెందిన భూమి హద్దు; దక్షిణం : శంభులింగం చెరువు పోరంబోకు హద్దు; పడమర : ఆసిన్స్ ఇండియాకు చెందిన భూమి హద్దు; ఉత్తరం : బద్రి సాంబయ్య మిగిలిన భూమి.
ఐటమ్ నెం.2 : గుంటూరు యస్.ఆర్.ఒ లోని ది.17-09-2018 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.13962/2018 ప్రకారం కసిన సూర్యప్రకాష్ రెడ్డి, తండ్రి : కె.రామకృష్ణారెడ్డికి చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, నరసరావుపేట సబ్ జిల్లా, కొండకావూరు గ్రామపంచాయితీ మరియు గ్రామము, డి.నెం.315/ఎ నందు ఎ.1.93 సెంట్ల విస్తీర్ణము మరియు డి.నెం.315/బి నందు ఎ.2.74 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.315/సి నందు ఎ.3.17 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.319/1 నందు ఎ.0.21 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.316/1 నందు ఎ.0.01 సెంట్ల విస్తీర్ణము మొత్తం కలుపుకొని ఏకఖండముగా గల భూమి మొత్తం ఎ.8.06 సెంట్ల విస్తీర్ణములో ఎ.4.00 సెంట్ల విస్తీర్ణముగల భూమి రీసర్వే సర్టిఫికెట్, అడంగల్, ఫామ్ 1బి ప్రకారం డి.నెం.315/ఎ నందు మొత్తం ఎ.1.93 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.33 సెంట్ల విస్తీర్ణము మరియు డి.నెం.315/బి నందు మొత్తం ఎ.2.74 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.82 సెంట్ల విస్తీర్ణము, డి.నెం.315/సి నందు మొత్తం ఎ.3.17 సెంట్ల విస్తీర్ణములో ఎ.0.85 సెంట్ల విస్తీర్ణము మొత్తం కలుపుకొని ఎ.4.00 సెంట్ల విస్తీర్ణములో డి.నెం.315/ఎ నందు పుర భూమి మొత్తం ఎ.1.93 సెంట్ల విస్తీర్ణములో ఎ.1.33 సెంట్ల విస్తీర్ణములో తూర్పువైపున గల ఎ.0.61 సెంట్ల విస్తీర్ణము గల భూమి లేదా 2952.4 చ॥గ॥ల విస్తీర్ణముగల భూమి కన్వర్షన్ సర్టిఫికెట్ ప్రకారం సమీప డోర్ నెం.1-207కు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : సంగమిత్ర కు చెందిన భూమి హద్దు; దక్షిణం : కసిన సూర్యప్రకాష్ రెడ్డి(క్రైమెంట్)కి చెందిన స్థలము; పడమర : కందుకూరి నాగరాజుకు చెందిన భూమి; ఉత్తరం : కోటప్పకొండ నుండి చిలకలూరిపేట పోవు రోడ్డు.

రిజర్వు ధర : రూ.1,62,56,000/- (అక్షరాల ఒక్క కోటి అరవై రెండు లక్షల యాభైఆరు వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.16,25,000/- (అక్షరాల పదహారు లక్షల ఇరవైఐదు వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

2) ఋణగ్రహీత పేరు : మెస్సర్స్ మోక్ష అమృత ఎంటర్‌ప్రైజెస్, డి.నెం.16-17/2, బిబి నగర్, 4వ లైను, కమ్మశేషయ్య గ్రౌండ్స్ ప్రక్కన, ఏటుకూరు రోడ్డు, గుంటూరు-522003, మేనేజింగ్ పార్టనర్ మరియు హామీదారు : శ్రీ కుంపట్ల వెంకటరామారావు, తండ్రి : కె.వి.యస్.యస్.మూర్తి, ఫ్లాట్ నెం.5306, టవర్-5, వాసవి బృందావనం, మోతీనగర్ రోడ్డు, మీటర్ ఫ్యాక్టరీ, సనత్‌నగర్, హైదరాబాద్-500018, పార్టనర్, హామీదారురాలు మరియు తనఖాదారురాలు : శ్రీమతి గుండాల అనంతలక్ష్మి, భర్త : జి.శ్రీనివాసరావు, ఫ్లాట్ నెం.205, యల్.వి.హైట్స్ యాగంటి, మెయిన్ రోడ్డు, మారుతీ నగర్, గుంటూరు-522006, పార్టనర్, హామీదారు మరియు తనఖాదారు : శ్రీ లింగా కోటేశ్వరరావు, తండ్రి : వెంకయ్య, ఫ్లాట్ నెం.212, బి బ్లాక్, విఘ్నేశ్వర రెసిడెన్సీ, ఆక్స్‌ఫర్డ్ స్కూల్ దగ్గర, జానపాడు గ్రామము, పిడుగురాళ్ళ మండలం, గుంటూరు-522413.
బకాయి మొత్తం : ది.31-03-2021 నాటికి రూ.5,49,52,549.94 పై॥ (అక్షరాలా ఐదు కోట్ల నలభైతొమ్మిది లక్షల యాభైరెండు వేల ఐదు వందల నలభైతొమ్మిది రూపాయలు మరియు పైసలు తొంభైనాలుగు మాత్రమే) (ది.31-12-2020 వరకు వడ్డీ లెక్కించబడినది) జమకూడు వడ్డీ మరియు భవిష్యవడ్డీ, ఇతర ఖర్చులు, ఛార్జీలు మొ॥ చెల్లించవలసినదిగా ది.15-04-2021న డిమాండ్ నోటీసు మరియు ది.29-07-2021న స్వాధీనత నోటీసు జారీచేయడం జరిగింది.
బ్యాంక్‌నకు తనఖాపుంచిన ఆస్తి వివరములు: గుంటూరు యస్.ఆర్.ఒ లోని ది.27-06-2013 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.7422/2013 ప్రకారం శ్రీమతి గుండాల అనంతలక్ష్మి మరియు శ్రీ లింగా కోటేశ్వరరావు లకు చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ జిల్లా, ఏటుకూరు గ్రామపంచాయితీ మరియు గ్రామములోని పరిధిలో డి.నెం.152/బి నందు మొత్తం ఎ॥4-37 సెంట్ల విస్తీర్ణములో ఎ॥1-50 సెంట్ల విస్తీర్ణములో గుంటూరు ఆర్‌డిఒ జారీచేసిన ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికెట్ ది.05-09-2013 నాటి ఆర్‌సి.నెం.1385/2012/ఇ ప్రకారం ఎ॥1-11 సెంట్ల విస్తీర్ణము లేదా 5372-4 చ॥గ॥ల విస్తీర్ణముగల స్థలమునకు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : 40 అ॥ వెడల్పుగల రోడ్డు హద్దు; దక్షిణం : లక్కాకుల థామస్ నాయుడుకు చెందిన భూమి హద్దు; పడమర : కోన శివశేషగిరి రావుకు చెందిన భూమి హద్దు; ఉత్తరం : కోన శివరఘురామయ్యకు చెందిన మిగిలిన భూమి.

రిజర్వు ధర : రూ.1,67,27,000/- (అక్షరాల ఒక్క కోటి అరవైఏడు లక్షల ఇరవైఏడు వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.16,72,000/- (అక్షరాల పదహారు లక్షల డెబ్బైరెండు వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

3) ఋణగ్రహీత: శ్రీ మిట్టపల్లి రమేష్‌బాబు, డి.నెం.4-19-94/1, 6వ లైను, వికాస్ నగర్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్-522006, రిజిస్టర్డ్ ఆఫీస్ చిరునామా: మెస్సర్స్ మిట్టపల్లి ఆగ్రో ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డి.నెం.5-90-56ఎ, 5/3, చంద్రమౌళీనగర్, గుంటూరు-522007, సహ-దరఖాస్తుదారులు : 1) శ్రీ అమిరినేని నరేష్, డి.నెం.16-9-481, ఫ్లాట్ నెం.504, లక్ష్మి నివాసం, 10వ లైను, వికాస్ నగర్, గుంటూరు-522006, 2) శ్రీమతి అమిరినేని లక్ష్మి ప్రియాంక, డి.నెం.16-9-481, ఫ్లాట్ నెం.504, లక్ష్మి నివాసం, 10వ లైను, వికాస్ నగర్, గుంటూరు-522006, హామీదారురాలు : కుమారి మిట్టపల్లి లక్ష్మి సుస్మిత, డి.నెం. 4-19-94/1, 6వ లైను, వికాస్ నగర్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్-522006,
బకాయి మొత్తం : ది.28-01-2025 నాటికి రూ.6,18,40,750.56 పై. (అక్షరాలా ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల నలభై వేల ఏడు వందల యాభై రూపాయలు మరియు యాభైఆరు పైసలు మాత్రమే) (ది.31-12-2024 వరకు వడ్డీ లెక్కించబడినది) ప్లస్ తదుపరి జమకూడు వడ్డీ మరియు అనుకోకుండా సంభవించు ఖర్చులు ది.10-02-2025 నాటి డిమాండ్ నోటీసు ప్రకారం మరియు స్వాధీనత నోటీసు తేది: 19-04-2025 న జారీచేయడం జరిగింది.
స్థిరాస్తుల వివరణ : గుంటూరు యస్.ఆర్.ఒ లోని ది.01-02-2014 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.979/2014 ప్రకారం ది.01-02-2014న రిజిస్టర్ కాబడిన శ్రీ మిట్టపల్లి హరిబాబు, తండ్రి : పాండురంగారావుకు చెందినది దీనిని శ్రీ మిట్టపల్లి రమేష్‌బాబు, తండ్రి: మిట్టపల్లి పాండురంగారావు మరియు మిట్టపల్లి సువర్ణ, భర్త : మిట్టపల్లి రమేష్ పేరున గల ఆస్తి.
గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ జిల్లా, గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ లోని గుంటూరు, బ్రాడీపేట, అసెస్‌మెంట్ నెం.9480, టి.నెం.67 & 68 మరియు ప్లాట్ నెం.24, పాత వార్డు నెం.02, కొత్త వార్డు నెం.03, బ్లాక్ నెం.2, డోరు నెం.5-93-39 నందు 536 చ॥గ॥ల లేదా 490-11 చ॥మీ॥ల విస్తీర్ణముగల స్థలము అందులోని ఆర్.సి.సి. రూఫ్ బహుళ అంతస్తుల భవనమునకు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు: తూర్పు: వి. నాగ శివకు చెందిన ఫ్లాట్ నెం.39 స్థలము హద్దు 46 అ॥లు; దక్షిణం: బి. మంజులకు చెందిన ఫ్లాట్ నెం.25 స్థలము హద్దు 105 అ॥లు; పడమర: మునిసిపల్ రోడ్డు హద్దు 46 అ॥లు; ఉత్తరం: కె. నిర్మల్ కుమార్ ప్రసాద్‌కు చెందిన ఆస్తి హద్దు 105 అ॥లు.

రిజర్వు ధర : రూ.7,44,04,000/- (అక్షరాల ఏడు కోట్ల నలభైనాలుగు లక్షల నాలుగు వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.74,40,000/- (అక్షరాల డెబ్బైనాలుగు లక్షల నలభై వేల ఏడు వందల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

4) ఋణగ్రహీత పేరు : 1) మెస్సర్స్ వెంకటేశ్వర కాటన్ ట్రేడర్స్, యజమానురాలు : శ్రీమతి మంచికలపూడి పద్మజ, కేరాఫ్ : ఓంకార్‌నాథ్ కాటన్ జిన్నింగ్‌మిల్, డి.నెం.11-683, సినీస్టార్ థియేటర్ ప్రక్కన, అమరావతి రోడ్, గుంటూరు-522002, 2) శ్రీమతి మంచికలపూడి పద్మజ, భర్త : శ్రీ రామారావు, హెచ్.నెం.4-15-73/2ఎ, పోస్టల్ కాలనీ, అమరావతి రోడ్, గుంటూరు-522002, 3) హామీదారు మరియు తనఖాదారు : శ్రీ ఆలపాటి గోపాలకృష్ణ, తండ్రి : శ్రీ నాగేశ్వరరావు, డి.నెం.2-1-64, రామాలయం దగ్గర, స్థంబాలగరువు, గుంటూరు-522006, 4) హామీదారు మరియు తనఖాదారు : శ్రీ ఆలపాటి రవికుమార్, తండ్రి : నాగేశ్వరరావు, డి.నెం.2-1-64, రామాలయం దగ్గర, స్థంబాలగరువు, గుంటూరు-522006, 5) హామీదారు : శ్రీ మంచికలపూడి రామారావు, తండ్రి : నరసింహారావు, డి.నెం.2-48, కర్లపూడి గ్రామము, అమరావతి మండలం, గుంటూరు-522016.
బకాయి మొత్తం : ది.20-10-2020 నాటికి రూ.5,14,85,006.26 పై॥ (అక్షరాల ఐదు కోట్ల పద్నాలుగు లక్షల ఎనభైఐదు వేల ఆరు రూపాయలు మరియు పైసలు ఇరవైఆరు మాత్రము) మరియు ది.29-02-2020 నుండి వడ్డీ ప్లస్ తదుపరి జమకూడు వడ్డీ మరియు అనుకోకుండా సంభవించు ఖర్చులు, డిమాండ్ నోటీసు తేది: 20-10-2020 మరియు స్వాధీనత తేది: 03-03-2021.
స్థిరాస్తుల వివరణ : ఆస్తి నెం.1 : ది.14-10-2010 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.4077/2010 ప్రకారం ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్ పేరున గల ఆస్తి : గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, పెదపరిమి గ్రామము, డి.నెం.112 నందు ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్, తండ్రి : నాగేశ్వరరావు లకు చెందిన య॥1.10(య॥0.80 సెంట్లు + య॥0.30 సెంట్లు) సెంట్ల విస్తీర్ణముగల భూమికి సంబంధించిన యావదాస్తి. ఆస్తికి హద్దులు(దస్తావేజు నెం.4077/2010) : ఐటమ్-1 : తూర్పు : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; దక్షిణం : పోతుగుంట్ల వీరరాఘవమ్మకు చెందిన ఆస్తి; పడమర : భాష్యం హనుమయ్య మొ॥ వారికి చెందిన ఆస్తి; ఉత్తరం : ఘంటా రామారావుకు చెందిన ఆస్తి. య॥0.80 సెంట్లు లేదా 3872.00 చ॥గ॥ల విస్తీర్ణము. ఐటమ్-2 : తూర్పు : ఆలపాటి గోపాలకృష్ణకు చెందిన ఆస్తి; దక్షిణం : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; పడమర : పెదపరిమి నుండి నెక్కల్లు రోడ్డు; ఉత్తరం : శ్రీ పోతుగుంట్ల వీరరాఘవమ్మకు చెందిన ఆస్తి. య॥0.30 సెంట్లు లేదా 1452.00 చ॥గ॥ల విస్తీర్ణము.
ఆస్తి నెం.2 : ది.14-10-2010 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.4078/2010 (ప్రకారం ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్ పేరున గల ఆస్తి) : గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, పెదపరిమి గ్రామము, డి.నెం.112 & 113 నందు ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్, తండ్రి : నాగేశ్వరరావు లకు చెందిన య॥2.90(-య॥0.72 సెంట్లు + య॥0.83 సెంట్లు + య॥0.80 సెంట్లు + య॥0.55 సెంట్లు) సెంట్ల విస్తీర్ణముగల భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : ఐటమ్-1 : తూర్పు : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; దక్షిణం : పోతుగుంట్ల విఘ్నేశ్వరరావు కు చెందిన ఆస్తి; పడమర : పెదపరిమి నుండి నెక్కల్లు వెళ్ళు రోడ్డు; ఉత్తరం : ఆలపాటి గోపాలకృష్ణకు చెందిన ఆస్తి. య॥0.72 సెంట్లు లేదా 3484.80 చ॥గ॥ల విస్తీర్ణము. ఐటమ్-2 : తూర్పు : పోతుగుంట్ల వీరరాఘవమ్మకు చెందిన ఆస్తి; దక్షిణం : గాలి పూర్ణ మల్లిఖార్జునరావుకు చెందిన ఆస్తి; పడమర : భాష్యం సాంబశివరావుకు చెందిన ఆస్తి; ఉత్తరం : భాష్యం హనుమయ్యకు చెందిన ఆస్తి; య॥0.83 సెంట్లు లేదా 4017.20 చ॥గ॥ల విస్తీర్ణము. ఐటమ్-3 : తూర్పు : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; దక్షిణం : భాష్యం నరసయ్య కు చెందిన ఆస్తి; పడమర : భాష్యం మోహన్‌రావు కు చెందిన ఆస్తి; ఉత్తరం : పొట్లపల్లి లక్ష్మీనారాయణ రెడ్డి మరియు ఇతరులు అమ్మిన ఆస్తి. య॥0.80 సెంట్లు లేదా 3872 చ॥గ॥ల విస్తీర్ణము. ఐటమ్-4 : తూర్పు : భాష్యం మోహన్‌రావు మొ॥ వారికి చెందిన ఆస్తి; దక్షిణం : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; పడమర : పోతుగుంట్ల రమేష్ కు చెందిన ఆస్తి; ఉత్తరం : పొట్లపల్లి లక్ష్మీనారాయణ రెడ్డి మరియు ఇతరులు అమ్మిన ఆస్తి. య॥0.55 సెంట్లు లేదా 2662.00 చ॥గ॥ల విస్తీర్ణము.
ఆస్తి నెం.3 : ది.14-10-2010 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.4079/2010 (ప్రకారం ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్ పేరున గల ఆస్తి) : గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, పెదపరిమి గ్రామము, డి.నెం.112 నందు ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఆలపాటి రవికుమార్, తండ్రి : నాగేశ్వరరావు లకు చెందిన య॥1.30 సెంట్ల విస్తీర్ణముగల భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరులకు చెందిన ఆస్తి; దక్షిణం : గాలి పూర్ణ మల్లిఖార్జునరావుకు చెందిన ఆస్తి; పడమర : ఆలపాటి గోపాలకృష్ణ మరియు ఇతరుల నుండి వెళ్ళు రోడ్డుమార్గం; ఉత్తరం : భాష్యం మోహన్‌రావు కు చెందిన ఆస్తి. మొత్తం ఆస్తి విస్తీర్ణము : య॥1.10+ 2.90+ 1.30= య॥ 5.30 సెంట్ల విస్తీర్ణము.

రిజర్వు ధర : రూ.8,69,51,000/- (అక్షరాల ఎనిమిది కోట్ల అరవైతొమ్మిది లక్షల యాభైఒక్క వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.86,95,000/- (అక్షరాల ఎనభైఆరు లక్షల తొంభైఐదు వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

5) ఋణగ్రహీత: మెస్సర్స్ ఎఎన్‌ఆర్ కాటన్ (ట్రేడర్స్) (పార్టనర్స్ : శ్రీ ఆలపాటి గోపాలకృష్ణ మరియు శ్రీ ఆలపాటి రవికుమార్), డి.నెం.2-1-64, స్తంభాలగరువు, రామాలయం దగ్గర, గుంటూరు-522006, హామీదారులు : 1) శ్రీ ఎమ్.శ్రీనివాసరావు, తండ్రి : యమ్. నరసింహారావు, 2) శ్రీమతి ఆలపాటి మోహిని దేవి, భర్త : ఆలపాటి గోపాలకృష్ణ.
బకాయి మొత్తం : ది.30-06-2019 నాటికి రూ.16,69,51,474.31 పై. (అక్షరాలా పదహారు కోట్ల అరవైతొమ్మిది లక్షల యాభైఒక్క వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు మరియు ముప్పైఒక్క పైసలు మాత్రమే) (ది.30-06-2019 వరకు వడ్డీ లెక్కించబడినది) మరియు తదుపరి జమకూడు వడ్డీ మరియు అనుకోకుండా సంభవించు ఖర్చులు ది.05-07-2019 నాటి డిమాండ్ నోటీసు ప్రకారం మరియు స్వాధీనత నోటీసు తేది: 12-12-2024 న జారీచేయడం జరిగింది.
స్థిరాస్తుల వివరణ : ఆస్తి నెం.1 వివరములు : మునిసిపల్ అసెస్‌మెంట్ నెం.967/1, 967/2, 968 లో ది.21-09-2002 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.65/2002/బికె3 ప్రకారం : గుంటూరు జిల్లా, మునిసిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధి, స్థంబాలగరువు, గుంటూరు, పట్టాభిపురం (పి.ఎస్), రామాలయం దగ్గర, డి.నెం.235/ఎ, పాత డోర్ నెం.2-1-53/ఎ, కొత్త డోర్ నెం.2-1-64 నందు శ్రీ ఆలపాటి గోపాలకృష్ణ, తండ్రి: నాగేశ్వరరావు మరియు శ్రీ ఆలపాటి రవికుమార్, తండ్రి: నాగేశ్వరరావుకు చెందిన 426 చ॥గ॥ల విస్తీర్ణములోని రెసిడెన్షియల్ స్థలము మరియు ఆర్‌సిసి రూఫ్ నివాస భవనమునకు సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు :ఆలపాటి వెంకటేశ్వర్లు మరియు ఇతరులకు చెందిన ఆస్తి, దక్షిణం : మునిసిపల్ రోడ్డు, పడమర : ఖరి వీర రాఘవయ్యకు చెందిన ఆస్తి, ఉత్తరం : మునిసిపల్ బజార్.

రిజర్వు ధర : రూ.1,70,80,000/- (అక్షరాల ఒక్క కోటి డెబ్బై లక్షల ఎనభై వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.17,08,000/- (అక్షరాల పదిహేడు లక్షల ఎనిమిది వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

ఆస్తి నెం.2 వివరములు : ది.31-03-2003 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.1471/2003 ప్రకారం శ్రీమతి ఆలపాటి మోహిని దేవి, భర్త: ఆలపాటి గోపాలకృష్ణకి చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, తురకపాలెం రోడ్డు, పెదపలకలూరు, డి.నెం.371/సి, 367/బి3 నందు శ్రీమతి ఆలపాటి మోహిని దేవి, భర్త: ఆలపాటి గోపాలకృష్ణకు చెందిన ఎ.1.79 సెంట్ల విస్తీర్ణములోని ఖాళీ నివాస భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : 90 లింకుల వెడల్పు గల డొంక, దక్షిణం : తురకపాలెం వెళ్ళే రోడ్డు, పడమర : మన్నవ భారతమ్మ మరియు ఇతరులకు చెందిన ఆస్తి, ఉత్తరం : ఆలపాటి లక్ష్మి సంయుక్త కి చెందిన ఆస్తి.

రిజర్వు ధర : రూ.7,07,50,000/- (అక్షరాల ఏడు కోట్ల ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.70,75,000/- (అక్షరాల డెబ్బై లక్షల డెబ్బైఐదు వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

ఆస్తి నెం.3 వివరములు : ది.22-12-2009 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.8079/2009 ప్రకారం యమ్. శ్రీనివాసరావుకు చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ డివిజన్, గుంటూరు న్యూ మునిసిపల్ పరిధిలోని నందివెలుగు రోడ్, పాత గుంటూరు, డి.నెం.579 నందు శ్రీ మంచికలపూరి శ్రీనివాసరావు, తండ్రి: నరసింహారావుకు చెందిన 1524 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీ భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : యజమానుల యొక్క ఆస్తి 284'-0, దక్షిణం : యజమానుల యొక్క ఆస్తి 49'-0, పడమర : అమ్మకముదారుల యొక్క ఆస్తి 284'-0, ఉత్తరం : అత్తోట సీతారామయ్యకు చెందిన ఆస్తి 49'-0.

రిజర్వు ధర : రూ.1,11,09,000/- (అక్షరాల ఒక్క కోటి పదకొండు లక్షల తొమ్మిది వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.11,10,000/- (అక్షరాల పదకొండు లక్షల పది వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

ఆస్తి నెం.4 వివరములు : ది.22-12-2009 నాటి రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.8080/2009 ప్రకారం ఆలపాటి గోపాలకృష్ణకు చెందిన ఆస్తి. గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ డివిజన్, గుంటూరు న్యూ మునిసిపల్ పరిధిలోని, నందివెలుగు రోడ్, పాత గుంటూరు, డి.నెం.579 నందు ఆలపాటి గోపాలకృష్ణ, తండ్రి: నాగేశ్వరరావుకు చెందిన 504 చ॥గ॥ల విస్తీర్ణముగల ఖాళీ భూమికి సంబంధించిన యావదాస్తి. దీనికి హద్దులు : తూర్పు : యమ్. శ్రీనివాసరావుకు చెందిన ఆస్తి 284'-0, దక్షిణం : యమ్. శ్రీనివాసరావుకు చెందిన ఆస్తి 1'-0, పడమర : గుడి వీరాస్వామి నాయుడుకు చెందిన ఆస్తి 284'-0, ఉత్తరం : 30 అ॥ల వెడల్పుగల రోడ్డు నుండి కొంత విస్తీర్ణము మరియు ఇతరులు 32'-0.

రిజర్వు ధర : రూ.36,74,000/- (అక్షరాల ముప్పైఆరు లక్షల డెబ్బైనాలుగు వేల రూపాయలు మాత్రమే),
బయానా : రూ.3,67,000/- (అక్షరాల మూడు లక్షల అరవైఏడు వేల రూపాయలు మాత్రమే) బిడ్ గుణకాలు : రూ.1,00,000/-

ఇ-వేలం మరియు సమయం: 28-11-2025 (శుక్రవారం ఉ॥11.00 గం.ల నుండి సా॥5.00 గం.ల మధ్య, ప్రతిసారి 5 నిమిషాల అపరిమిత పొడిగింపుతో.

విక్రయ నియమనిబంధనల కొరకు దయచేసి బ్యాంక్ వెబ్‌సైట్/ వెబ్ పోర్టల్ https://baanknet.com లను దర్శించగలరు. మరియు ఆసక్తి గల బిడ్డర్లు మిడ్ కార్పొరేట్ బ్రాంచి, 9/1, అరండల్‌పేట, గుంటూరు-522002 ఆఫీస్ పనివేళలలో ముందస్తు అనుమతితో సంప్రదించగలరు. ఫోన్ నెంబరు: 9230500223, ఇ-మెయిల్ :guntur@ucobank.co.in సంప్రదించగలరు.
తేది : 08-11-2025, స్థలం : గుంటూరు
సం/- అధీకృత అధికారి, యూకో బ్యాంక్, మిడ్ కార్పొరేట్ బ్రాంచి, గుంటూరు.

ఆలయ నిర్మాణానికి రూ.6,23,348 లక్షల విరాళం

విరాళం అందజేస్తున్న వెంకటేశ్వర్లు

వినుకొండ, న్యూస్‌టుడే: స్థానిక అటవీశాఖ కార్యాలయం పక్క బజారులో గ్రామ దేవత పోలేరమ్మతల్లి ఆలయ పునర్నిర్మాణానికి శనివారం భక్తులు రూ.6,23,348 లక్షల విరాళాలు అందజేశారు. పట్టణానికి చెందిన గోళ్ల వెంకటేశ్వర్లు, సీతామహాలక్ష్మి దంపతులు రూ.2లక్షలు, గుడిపాటి రంగారావు, పద్మ రూ.1,11,116, నల్లం శ్రీనివాసరావు, ప్రశాంతి రూ.1,11,116, నల్లూరి వీరరాఘవులు, పద్మ రూ.1,01,116, సనిశెట్టి గురవయ్య, పద్మావతి రూ.లక్ష నగదును ఆలయ నిర్వాహకులు నల్లూరి పద్మకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పోలూరి సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

అంధుల క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం

ర్యాలీలో భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజయ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే తదితరులు

నరసరావుపేట క్రీడలు, న్యూస్‌టుడే: పల్నాడు ముద్దుబిడ్డ అజయ్‌కుమార్‌రెడ్డి భారతదేశానికి అంధుల క్రికెట్ ప్రపంచకప్‌ను మూడుసార్లు అందించి చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించారని ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అన్నారు. భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రపంచ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ ఇల్లూరి అజయ్‌కుమార్‌రెడ్డిని శనివారం స్థానిక లూథరన్ అంధుల ఉన్నత పాఠశాల పూర్వ, ప్రస్తుత విద్యార్థులు ఘనంగా సన్మానించారు. తొలుత స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నుంచి పాఠశాల వరకు ఓపెన్ టాప్ వాహనంపై జాతీయ జెండాను చేతబట్టి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలో లూయిస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సన్మాన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లూరి అజయ్‌కుమార్‌రెడ్డి భారతదేశానికి 2012, 2017లో టీ20 వరల్డ్‌కప్‌లతోపాటు 2018లో వన్డే వరల్డ్‌కప్ అందించారన్నారు. ఆయనకు 2023లో అర్జున అవార్డు వచ్చిందని గుర్తుచేశారు. లూథరన్ అంధుల ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి క్రికెట్‌లో జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. ఆయన విజయాలు దివ్యాంగులకు స్ఫూర్తి నింపారని కొనియాడారు. అందరి సహకారం, ప్రోత్సాహంతోనే ఈస్థాయికి వచ్చానని అజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు, దివ్యాంగ క్రీడాకారులు పాల్గొని అభినందించారు.

అమరేశ్వరుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

న్యాయమూర్తికి స్వామి చిత్రపటం అందజేస్తున్న ఈవో రేఖ

అమరావతి, న్యూస్‌టుడే: పంచారామ క్షేత్రం అమరావతి అమరేశ్వరున్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, ఈవో రేఖ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయమూర్తికి స్వామి చిత్ర పటాన్ని ఈవో అందజేశారు.

నేటి నుంచి ఉపాధ్యాయులకు సాంస్కృతిక పోటీలు

నరసరావుపేట అర్బన్: బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయులకు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ బాధ్యుడు కట్టా కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఎస్ఎస్ఎన్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం ప్రారంభ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవిందబాబు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు హాజరవుతారన్నారు. వివిధ జిల్లాలకు చెందిన 600 మంది పోటీల్లో పాల్గొంటారని వివరించారు.

నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గం నియామకం

జిల్లాపరిషత్తు(గుంటూరు): ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ ఆదేశాలతో జిల్లా నూతన అడహక్ బాడీ కో-ఆప్షన్ అధికారి కె.సుబ్బనారాయణ 9 మంది జిల్లా కార్యవర్గ సభ్యులను శనివారం నియమించారు. జిల్లా అధ్యక్షుడుగా కె.శ్రీనివాసరావు, అసోసియేట్ అధ్యక్షుడుగా బి.వినోద్‌చౌదరి, ఉపాధ్యక్షులుగా బి.రమేష్, పి.కోటేశ్వరరావు, కార్యదర్శిగా ఎం.వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శులుగా జి.నరేష్, షేక్ సైదాబీ, కోశాధికారిగా వి.విజయ్‌ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.సేతురామ్‌నాయక్ నియమితులయ్యారు.

అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్టు

చిలకలూరిపేట గ్రామీణ, పట్టణం: చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన పొగాకు వ్యాపారికి గుంటూరు ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్‌ని అంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. రికార్డులు సరిగా లేవని, వచ్చి సీజ్ చేస్తామని బెదిరించాడు. రాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలన్నారు. నమ్మిన వ్యాపారి వెంటనే రూ.15వేలు ఫోన్‌పే చేశాడు. ఇలానే చిలకలూరిపేటకు చెందిన మరో పొగాకు వ్యాపారికి ఫోన్ వచ్చింది. ఆయన వెంటనే అర్బన్ సీఐ రమేష్‌కు సమాచారం ఇచ్చారు. సాంకేతికతను ఉపయోగించి ఫోన్ ఎక్కడనుంచి వచ్చిందో తెలుసుకుని సిబ్బందిని పంపి సదరు నిందితుడిని శనివారం అరెస్టు చేశారు. అర్బన్ పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో సీఐ రమేష్ ఆ వివరాలు వెల్లడించారు. గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన చదలవాడ తిరుమలరెడ్డి 2017 నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎంతో మంది వ్యాపారుల నుంచి నగదు వసూలు చేశారన్నారు. ఇతనిపై తుని, వైజాగ్, కంభం, గుంటూరు, చిలకలూరిపేట పట్టణం, రూరల్‌లో మొత్తం 8 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో బంగారు, పొగాకు తదితర వ్యాపారుల వివరాలు తెలుసుకుని వారికి ఫోన్‌చేసి ఆదాయపు పన్ను అధికారిని అంటూ బెదిరింపులకు పాల్పడి అందినకాడికి వసూలు చేస్తుంటారని చెప్పారు.

కుడి కాలువలో దూకిన విద్యార్థి మృతి

కారంపూడి: తల్లి మందలించిందని కుడి కాలువలో దూకిన విద్యార్థి ఈదర బాబు (14) మృతి చెందాడు. బొల్లాపల్లి మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన నరసయ్య, బుజ్జిల కుమారుడు బాబు కారంపూడిలోని ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. బడికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి కొన్ని రోజులుగా నెట్ సెంటర్లో వీడియో గేమ్‌లు ఆడుతున్నాడు. విషయం తెలుసుకున్న తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై కుడి కాలువలో దూకి గల్లంతు అయ్యాడు. విద్యార్థి మృతదేహం గుత్తికొండ కాలువలో గుర్తించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: ఉప్పలపాడు బైపాస్ వద్ద ద్విచక్రవాహనం, లారీ ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై నరసరావుపేట నుంచి వినుకొండ వైపు వెళుతుండగా నరసరావుపేటకు వస్తున్న లారీ ఢీకొట్టింది. పోలీసులు యువకుడి మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. తీవ్రగాయాలపాలైన యువకుడిని జిల్లా వైద్యశాలకు తరలించారు. వీరి వివరాలు తెలియలేదని, ద్విచక్రవాహనం విజయనగరానికి చెందినదిగా ఎస్సై కిషోర్ చెప్పారు.

లారీ ట్యాంకులోని డీజిల్ చోరీపై కేసు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ఆగి ఉన్న లారీలో డీజిల్ చోరీ చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. శనివారం తెల్లవారుజామున సిమెంటు లోడుతో పట్టణానికి వచ్చిన లారీని డ్రైవర్ ఐదు లాంతర్ల సెంటర్‌లో నిలిపి నిద్రించాడు. గుర్తుతెలియని వ్యక్తులు లారీ ట్యాంకులోని సుమారు 200 లీటర్ల డీజిల్‌ను డబ్బాలకు నింపి తీసుకెళుతుండగా.. డ్రైవర్ గుర్తించాడు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయారు. దీనిపై కృష్ణా జిల్లా నందిగామకు చెందిన లారీ డ్రైవర్ రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా
మాల కుల వధూవరులకు సువర్ణావకాశం
నేడు మాల కుల వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి మాల కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు **నేడు (9 నవంబరు 2025)** ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ★ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫొటోలు క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

మరిన్ని వివరాలకు
95501 28306 & 83744 45190
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

వృత్తివిద్యా కోర్సులపై దృష్టి పెట్టాలి

మాట్లాడుతున్న దాత రామిరెడ్డి

చిరుమామిళ్ల(చిలకలూరిపేట గ్రామీణ): వృత్తి విద్యాకోర్సులపై విద్యార్థులు దృష్టి పెట్టి ఆసక్తిగా నేర్చుకోవాలని గోల్కొండ గ్రూప్ సంస్థల ఛైర్మన్, విద్యాదాత నడికట్టు రామిరెడ్డి సూచించారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల నడికట్టు రామిరెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం పదో తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడం కష్టమని, విద్యార్థులు 9వ తరగతి నుంచే చదువుతో పాటు వృత్తివిద్యా కోర్సులపై మొగ్గుచూపాలన్నారు. చేతిలో నైపుణ్యం ఉంటే ఎక్కడికి వెళ్లినా రాణిస్తారన్నారు. అలాంటివారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్యాకోర్సులు ఎంచుకోవాలన్నారు. ప్రభుత్వం వృత్తి విద్యాకోర్సులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు రాయతీపై రుణాలు అందిస్తుందన్నారు. హెచ్ఎం కిషోర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

91.9FM Vijayawada
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ. 5 - ఉ. 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ. 7 - ఉ. 9
రాశి వాసి	ఉ. 9 - ఉ. 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ. 10 - మ. 2
ఈవారం అతిథి	మ. 2 - సా. 5
టెస్ట్ డ్రైవ్	సా. 5 - రా. 7
#హాష్‌టాగ్	రా. 7 - రా. 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా. 9 - తె. 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
80080 03297

బ్రాయిలర్ ధరలు
(కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 108, రిటైల్ ధర - 135, చికెన్ విత్‌స్కిన్ - 196, చికెన్ స్కిన్‌లెస్ - 223.
కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -106 రిటైల్ ధర 133 చికెన్ విత్ స్కిన్ - 193, చికెన్ స్కిన్‌లెస్ - 219.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 121, 129, 140 చికెన్ విత్ స్కిన్ - 228 చికెన్ స్కిన్‌లెస్ - 238.

నెక్ సూచించిన కోడిగ్రుడ్డు ధర
ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 600 (వాణిజ్య & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.95/-.

జన్మదిన శుభాకాంక్షలు

శ్రీమతి అట్లూరి శాంతి శ్రీనివాసరెడ్డి గారు
సెక్రటరీ & కరస్పాండెంట్
A.M.REDDY గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థలు
పెట్లూరివారిపాలెం, నరసరావుపేట.

పల్నాడు జిల్లా విద్యారంగంలో ఎ.ఎం.రెడ్డి విద్యాసంస్థలను ఉన్నత స్థాయికి చేర్చిన ఎనలేని అంకిత భావం, ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ.. విద్యార్థులకు ఉత్తమ విద్యనందించే మీ మార్గదర్శకత్వం, విద్యాసంస్థపై మీరు చూపించే ఆదరాభిమానులు ఎన్నటికి మరువలేము...
విద్యారంగానికి మీరు అందిస్తున్న సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలవాలని, మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
ఎ.ఎం.రెడ్డి గ్రూపు విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్
శ్రీమతి అట్లూరి శాంతి శ్రీనివాసరెడ్డి గారికి
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

PRINCIPAL - TEACHING - NON TEACHING STAFF & STUDENTS
A.M.REDDY
MEMORIAL COLLEGE OF ENGINEERING & TECHNOLOGY
(AUTONOMOUS)

నరసరావుపేట

•నరసరావుపేట • వినుకొండ • చిలకలూరిపేట

అంధత్వ నివారణకే వైద్య శిబిరాలు

వినుకొండ, న్యూస్‌టుడే: పేద ప్రజలలో అంధత్వాన్ని నివారించేందుకే శివశక్తిలీలా అంజన్ ఫౌండేషన్ ఉచిత కంటి వైద్యశిబిరాలు నిర్వహిస్తోందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీఆంజనేయులు తెలిపారు. జాషువా కళాప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన కంటి వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా అంధత్వనివారణాసంస్థ, శంకర కంటి ఆసుపత్రి వైద్యుల సహకారంతో ఇప్పటి వరకు వేలాది మందికి ఉచిత కంటి శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. పట్టణ ప్రజలకు త్వరలో ఇంటింటికి నీటి కుళాయి కనెక్షన్లు ఇస్తామని, కొండపైన గుడితో పాటు ఘాట్ రోడ్ పూర్తిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జీడీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జి మక్కెన మల్లికార్జునరావు, కౌన్సిలర్ షకీల, తెదేపా పట్టణ అధ్యక్షుడు బొంకూరి, వీరాంజనేయరెడ్డి, పీవీ సురేష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అమ్మవారికి పంచలోహ కిరీటం

కిరీటం అలంకరణలో అమ్మవారు

గణపవరం(చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే: నాదెండ్ల మండలం గణపవరం శివనాగేంద్రస్వామి పుట్టవద్ద కనకదుర్గ అమ్మవారికి అయ్యప్ప, భవాని మాలాధారులు రూ.35 వేలతో 14 కేజీల పంచలోహ కిరీటం తయారు చేయించారు. శనివారం కిరీటానికి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి ఊరేగించారు. అనంతరం పుట్ట వద్ద కనకదుర్గమ్మ అమ్మవారికి కిరీటం అమర్చారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు అందజేశారు.

తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు

మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్ణయించబడుతుందని, దేశానికి దశ, దిశ చూపగల శక్తి విద్యార్థులకే ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం రాత్రి నిర్మల పాఠశాల్లో నిర్వహించిన జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాఠశాల స్థాపించి 52 ఏళ్లు అవుతున్నా ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు విద్యలో ఎలాంటి రాజీ లేకుండా విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ, సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు.

నాణ్యమైన వైద్యసేవలే లక్ష్యం

కళ్లజోళ్లు అందజేస్తున్న శివరాం

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: పేదలకు నాణ్యమైన వైద్య సేవలందించటమే లక్ష్యంగా డాక్టర్ కోడెల శివప్రసాదరావు జీవితాంతం కృషి చేశారని, ఆసేవలు కొనసాగిస్తున్నామని తెదేపా రాష్ట్రప్రధాన కార్యదర్శి కోడెల శివరాం తెలిపారు. రాజాగారికోటలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో శనివారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ముందుగా తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీరామారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావుల విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా 314 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 118 మందికి శస్త్రచికిత్సలు అవసరమని నిర్ధారించారు. గతంలో శస్త్రచికిత్సలు చేయించుకున్న 94 మందికి కళ్లజోళ్లు అందజేశారు. డాక్టర్ శివాని సిబ్బంది పరీక్షలు చేశారు.

పేదలకు దుప్పట్లు పంపిణీ

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే: తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి క్లస్టర్ ఇన్‌ఛార్జి మద్దిబోయిన శివ తనయుడు మద్దిబోయిన వెంకటేష్ 8వ వర్ధంతి సందర్భంగా శనివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు ఆర్థిక సాయం, నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ, అన్నదానం చేశారు. కార్యక్రమంలో పురపాలక, మార్కెట్‌యార్డు ఛైర్మన్లు ఎస్‌కే రఫాని, ఎస్‌కే కరీముల్లా, మాజీ మార్కెట్‌యార్డు ఛైర్మన్ నెల్లూరి సదాశివరావు, వైద్యుడు డాక్టర్ చాపలమడుగు రామకృష్ణ, ఆడిటర్ ప్రసాద్, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

చిత్రకారులకు ప్రతిభా పురస్కారం

వినుకొండ, న్యూస్‌టుడే: వినుకొండకు చెందిన ఇరువురు చిత్రకారులు ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు. ఇటీవల విజయవాడ బాలోత్సవ భవన్‌లో నిర్వహించిన పోటీలలో రావులపాటి విజయ గీసిన నాట్యరాణి, గోకనకొండకు చెందిన చిత్రకారుడు గీసిన వ్యవసాయస్త్రీ చిత్రాలు బహుమతులకు ఎంపికయ్యాయని, నిర్వాహకులు ప్రతిభా పురస్కారాలు అందజేసినట్లు తెలిపారు.

పనిభారం.. పర్యవేక్షణ శూన్యం..!

వినుకొండ, న్యూస్‌టుడే:

మున్సిపల్ కార్యాలయం

కార్యాలయాల్లో సరిపడా అధికారులు ఉన్నప్పుడే పరిపాలన, అభివృద్ధి పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతాయి. వినుకొండ పురపాలక సంఘంలో కీలక విభాగాలు ఇన్‌ఛార్జులతోనే పరిపాలన సాగిస్తున్నారు. దీంతో ఉన్నవారిపై పనిభారం పెరిగి విధుల నిర్వహణ సవాల్‌గా మారుతోంది.

ముఖ్య విభాగాల్లో ఇలా..

వినుకొండ గ్రేడ్-2 మున్సిపాలిటీ అయినప్పటికీ గత ప్రభుత్వంలో కమిషనర్ పోస్టుకు పూర్తి స్థాయి అధికారిని నియమించలేదు. వైకాపా ఐదేళ్ల పంచాయతీరాజ్‌శాఖ నుంచి డిప్యూటేషన్ పై మున్సిపల్‌శాఖకు వచ్చిన ఈవోపీఆర్డీ శ్రీనివాసరావును కొనసాగించారు. ఆతర్వాత ఎన్నికల సమయంలో నియమితులైన పూర్తిస్థాయి అధికారి సీతామహాలక్ష్మి కొద్ది కాలం పనిచేసి వెళ్లిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ పాత విధానం కొనసాగిస్తున్నారు. విజయవాడ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ సుభాష్‌చంద్రబోస్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించి కమిషనర్‌గా నియమించారు. ఏడాదికి పైగా ఆయనే విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి రెవెన్యూ అధికారి మహేష్ చాలకాలంగా దర్శి మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తుండటంతో ఆపోస్టుకు ఆర్‌ఐ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. కీలకమైన ఇంజినీరింగ్ విభాగం ఇలాగే ఉంది. మాచర్ల మున్సిపల్ డీఈఈ ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. నీటిసరఫరా, ఇతర సివిల్ వర్క్స్ పర్యవేక్షణకు ఇద్దరు ఉండాల్సినచోట ఒక్క ఏఈఈనే ఉన్నారు. పర్యావరణ ఏఈ గుంటూరు ఎస్‌ఈ కార్యాలయానికి డిప్యూటేషన్‌పై వెళ్లడంతో మూడు బాధ్యతలు ఒక్కరే నిర్వహిస్తున్నారు. ఇలా కీలక శాఖల్లో అదనపు విధులతో పని ఒత్తిడితో పాటు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ, న్యాయం చేయలేకపోతున్నారు. కీలకమైన పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా పర్యవేక్షణ ఉండటం లేదు. పురపాలకసంఘం అభివృద్ధి సక్రమంగా సాగాలంటే ప్రతి విభాగానికి పూర్తిస్థాయి అధికారులు ఉండాలని సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు.

మెరుగైన బోధనతో విద్యార్థులను తీర్చిదిద్దాలి

యడ్లపాడు, న్యూస్‌టుడే: శిక్షణలో అందిపుచ్చుకున్న నైపుణ్యం ద్వారా మెరుగైన బోధనా పద్ధతులు వినియోగించి విద్యార్థులను తీర్చిదిద్దాలని ఎంఈవో-2 అరుణకుమారి కోరారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న రెండు రోజుల టీచ్-టూల్ పరిశీలకుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో శనివారం ఆమె పాల్గొని మాట్లాడారు. నాదెండ్ల ఎంఈవో-2 కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయుల్లో నైపుణ్యం పెరుగుతుందన్నారు. పాఠశాల హెచ్‌ఎం విజయభారతి మాట్లాడుతూ శిక్షణ ద్వారా నైపుణ్యాలు మెరుగుపడి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయన్నారు. శిక్షణ రిసోర్స్ పర్సన్లుగా వీఎన్ మల్లేశ్వరాచార్యులు, ఘడియారం రామకృష్ణలు వ్యవహరించారు. యడ్లపాడు, నాదెండ్ల, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణ సీఐగా సుబ్బారావు బాధ్యతలు

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: నరసరావుపేట గ్రామీణ సీఐగా ఎంవీ సుబ్బారావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన సత్తెనపల్లి గ్రామీణ సీఐగా పనిచేస్తూ బదిలీపై నరసరావుపేట గ్రామీణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ సీఐగా పనిచేసిన రామకృష్ణ వీఆర్‌కు వెళ్లారు. బాధ్యతలు చేపట్టిన సీఐ సుబ్బారావు మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు. స్టేషన్ పోలీసు అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.

చేపల మార్కెట్ భవన నిర్మాణ పనుల పరిశీలన

చిలకలూరిపేట పట్టణం: చిలకలూరిపేట మార్కెట్ సెంటర్‌లో చేపల మార్కెట్ భవనాన్ని పురపాలకసంఘ ఛైర్మన్ ఎస్‌కే రఫాని, మార్కెట్‌యార్డు ఛైర్మన్ ఎస్‌కే కరీముల్లా, కౌన్సిలర్లు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో రూ.1.20 కోట్లతో భవన నిర్మాణం జరుగుతోందన్నారు. దుకాణాలు లేకపోవడంతో రోడ్డుపైనే చేపలు వ్యాపారం చేసుకునేవారని, భవనం పూర్తయితే వ్యాపారుల కష్టాలు తీరుతాయన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు నెల్లూరి సదాశివరావు, సమద్‌ఖాన్, మద్దిమాల రవి పాల్గొన్నారు.

గోడౌన్ / షాపు అద్దెకు ఇవ్వబడును

నరసరావుపేట టౌన్,

పల్నాడు జిల్లా మెయిన్‌రోడ్ శివుడు బొమ్మకి సమీపంలో నున్న పాండురంగస్వామి గుడి ప్రక్క సందులో రెడ్లబజార్, పాతూరు నందు గోడౌన్ / షాపు అద్దెకు ఇవ్వబడును.

Cont: 99087 04149
Whatsapp: 80192 25123

టీఎన్‌టీయూసీ కార్యవర్గం ఎన్నిక

చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే : తెదేపా సంస్థాగత ఎన్నికల్లో భాగంగా చిలకలూరిపేట పట్టణ టీఎన్‌టీయూసీ విభాగం పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అద్దంకి ప్రసాద్, ఎస్‌కే అల్లాభక్షు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీ ఉపాధ్యక్షులుగా పల్లపు వీరయ్య, కొనికినేని వీరాంజనేయులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, సమద్‌ఖాన్, మద్దుమాల రవి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినికి అభినందన

చిలకలూరిపేట గ్రామీణ: ఇటీవల ప్రకటించిన సీఏ ఫైనల్ ఫలితాల్లో ప్రతిభ చూపిన విద్యార్థిని నిడమానూరి ప్రవల్లికను పాఠశాల నిర్వాహకులు శనివారం సత్కరించి జ్ఞాపిక అందజేశారు.

ఉచితంగా కోడింగ్ శిక్షణ

వినుకొండ: విద్యార్థులకు ప్రతి ఆదివారం ఉచితంగా కంప్యూటర్ కోడింగ్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఐఐటీ(ముంబై)లో ఎంటెక్ చేసిన రామాంజనేయరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఓర్చుకోలేకనే అసత్య ప్రచారాలు

మల్లమ్మ సెంటర్(నరసరావుపేట), న్యూస్‌టుడే: పల్నాడు జిల్లాలో రాజకీయంగా ఓ మహిళ ఎదగడం ఓర్చుకోలేక అసత్య ఆరోపణలతో తన వ్యక్తిత్వహననం చేస్తున్నారని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. శనివారం జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసిన అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చిలకలూరిపేటకు చెందిన తన అనుచరులు మోసం చేశారన్న విషయంపై స్పందిస్తూ నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు ఈ కేసులో అత్యుత్సాహం చూపుతున్నారన్నారు. నిష్పక్షపాతంగా కేసు విచారణ జరపాలని ఎస్పీని కోరినట్లు పేర్కొన్నారు.

నడకదారిలో నరకయాతన..!

వినుకొండ, న్యూస్‌టుడే: ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆటస్థలంలో నడక దారి(వాకింగ్ ట్రాక్)అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పురపాలకసంఘం ఇటీవల రూ.10లక్షలు మంజూరు చేసింది. రెండు నెలల క్రితం కీవాల్ నిర్మించి ఆపేశారు. అందులో మట్టిపోసి వాకర్స్ నడిచేందుకు వీలుగా చదును చేయడంతో పాటు చుట్టూ లైట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు నడకదారిలో నీరు నిలబడి అధ్వానంగా మారింది. నిత్యం 200 మందికి పైగా వచ్చే వాకర్లు ఇబ్బంది పడుతున్నారు. త్వరితగతిన వాకింగ్ ట్రాక్ పూర్తి చేయాలని కోరుతున్నారు. అవసరమైన మట్టి లభించక ఆలస్యం అయిందని, త్వరలో పనులు పూర్తి చేస్తామని మున్సిపల్ ఏఈఈ పి.ఆదినారాయణ తెలిపారు.

పడితే ప్రమాదమే!

మల్లమ్మ సెంటర్(నరసరావుపేట), న్యూస్‌టుడే: నరసరావుపేట బరంపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న చెట్టు మొంథా తుపాను సమయంలో ఈదురుగాలులకు విరిగిపోయి ప్రమాదకరంగా వేలాడుతోంది. చెట్టు కొమ్మ తొలగించకపోవడంతో ఎక్కడ మీద పడుతుందోనని గర్భిణులు, రోగులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు చొరవ తీసుకుని చెట్టు కొమ్మ వెంటనే తొలగించాలని కోరుతున్నారు. దీనిపై పీహెచ్‌సీ సీవో చంద్రావతిని అడగ్గా చెట్టు కొమ్మకు విద్యుత్తు వైరు అడ్డుగా ఉందన్నారు. విద్యుత్తు అధికారులకు చెప్పామని, వెంటనే తొలగిస్తామని చెప్పారు.



(c) eenadu

సత్తెనపల్లి

• సత్తెనపల్లి • పెదకూరపాడు • మాచర్ల • గురజాల

బొమ్మలు గీసి.. ప్రతిభ చాటి

మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే: అందంగా బొమ్మలు గీసి బహుమతులు సొంతం

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ఉపాధ్యాయులు

చేసుకున్నారు తాళ్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు. శనివారం 'ఈనాడు' ఆధ్వర్యంలో మాచర్ల మండలం తాళ్లపల్లి ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఇందులో షరోన్ ప్రథమ, మోనిక ద్వితీయ, భార్గవి తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి ప్రధానోపాధ్యాయుడు శ్రీనునాయక్, ఉపాధ్యాయులు ఆంజనేయులు, శాంతయ్య, స్వరూప బహుమతులు అందజేశారు.

నైపుణ్య పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

దుర్గి, న్యూస్‌టుడే: సత్తెనపల్లిలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి నైపుణ్య పోటీల్లో దుర్గి ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం, జడ్పీ పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. వారికి డీఈవో చంద్రకళ జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

రెంటచింతల: రహదారి ప్రమాదాలు నివారించేందుకు ఓ వినూత్న ఆలోచనతో నమూనా రూపొందించిన జెట్టిపాలెం ఆదర్శ పాఠశాల విద్యార్థినులను పలువురు అభినందించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ధూళిపాళ్లలోని ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు స్వాతి, సాగరి, లాస్య రూపొందించిన నమూనాకు తృతీయ బహుమతి దక్కింది. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు స్వప్న, వెంకట్రామయ్యలను ప్రిన్సిపల్ పాపయ్య అభినందించారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సత్తెనపల్లి: 80085 73171 పెదకూరపాడు: 80088 31888
కారంపూడి: 80085 73185 గురజాల: 80085 7 3176

? ముత్యాలంపాడు ప్రధాన రహదారి పక్కన చెత్తచెదారం పేరుకుపోయింది. సిబ్బంది సక్రమంగా తొలగించడం లేదు. - **రమేష్‌బాబు, స్థానికుడు.** ✔ పరిశీలించి, వెంటనే చెత్తను తొలగించేలా చర్యలు తీసుకుంటాం. - **కృష్ణవేణి, పంచాయతీ కార్యదర్శి. - న్యూస్‌టుడే, దాచేపల్లి**

స్తంభాన్ని సరిచేశారు

స్పందనకు వందనం

దుర్గి, న్యూస్‌టుడే: అడిగొప్పల ఆర్చి నుంచి నిదానంపాడు ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఒరిగిన స్తంభాన్ని సరిచేశారు. ఈ సమస్యపై 'ఈనాడు'లో వార్త ప్రచురించగా ఆ శాఖ డీఈఈ రామయ్య స్పందించారు. శనివారం స్తంభాన్ని సరి చేయించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

నిర్వహణ లేక.. సేవలు అందక

గురజాల, న్యూస్‌టుడే: గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు, మానిటర్లు, ప్రింటర్లు తరచూ మొరాయిస్తున్నాయి. సచివాలయ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు సమకూర్చిన కుర్చీలు, బల్లలు, కంప్యూటర్లు పాడైపోయాయి. కొత్తవి మంజూరు కాకపోవడం, ఉన్నవాటికి మరమ్మతులు చేయించకపోవడంతో సేవలకు అంతరాయం కలుగుతోంది. అన్నింటికీ సచివాలయ వ్యవస్థ కేంద్ర బిందువుగా ఉంది. వీటిల్లోని సిబ్బంది 500 పైగా సేవలు అందిస్తున్నారు. పల్నాడు జిల్లాలో వార్డు సచివాలయాలు 122 ఉండగా.. 979 మంది పనిచేస్తున్నారు. గ్రామ సచివాలయాలు 416 ఉండగా 3,539 మంది సిబ్బంది ఉన్నారు.

గురజాలలో సచివాలయం-2

ఇంటర్నెట్‌కు ఇబ్బందులే: ప్రజలు అందించే ప్రతి దరఖాస్తు, ప్రభుత్వ పథకాల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇందుకు సచివాలయాల్లో ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి. చాలా సచివాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేక సిబ్బంది సెల్‌ఫోన్ల ద్వారా నెట్‌ను కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తున్నారు. స్పీడు లేక సేవల్లో జాప్యం జరుగుతోంది. ఇన్వర్టర్లు కూడా పనిచేయడం లేదు.

నిర్వహణ లేకనే: సచివాలయ వ్యవస్థ ప్రారంభించినప్పుడు మానిటర్లు, సీపీయూలు, ప్రింటర్స్, యూపీఎస్‌లు పంపిణీ చేశారు. సరైన నిర్వహణ లేక మొరాయిస్తున్నాయి. మరమ్మతులు చేయిస్తున్నా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం లేదు.

పరికరం	పనిచేస్తున్నవి	చేయనివి
మానిటర్లు	518	538
సీపీయూ	518	538
ప్రింటర్లు	424	632
యూపీఎస్‌లు	501	555

❖ గురజాలలోని సచివాలయం-2లో ఒక్కటే కంప్యూటర్ ఉంది. గత నెల నెట్ సదుపాయం కల్పించారు. ఒక్క ప్రింటర్ కూడా లేదు. ప్రింటింగ్ పేపర్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ కుర్చీలు (ఎస్టైప్) పాడైపోయాయి.

భక్తిశ్రద్ధలతో పూజలు

దుర్గి, న్యూస్‌టుడే: ధర్మవరంలోని హరిహరబాల నాగేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామికి పూజలు చేశారు. రుత్వికుల వేదమంత్రాల నడుమ అభిషేకాలు నిర్వహించారు. దాతల సహకారంతో మధ్యాహ్నం అన్నదానం చేశారు. సాయంత్రం స్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. యువత కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల గ్రామానికి చెందిన అరుణారెడ్డి, సరోజని వెండి నాగ పడగను ఇచ్చారు. గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన రామయ్య కుటుంబ సభ్యులు 50 కిలోల ఇత్తడితో నాగమయ్య పడగను చేయించి ఆలయానికి అందజేశారు.

స్వామికి పూజలు చేస్తున్న భక్తులు

సత్రశాలలో హోమం నిర్వహిస్తూ..

రెంటచింతల: కార్తిక ఉత్సవాలు సత్రశాలలో ఘనంగా జరుగుతున్నాయి. శనివారం అయ్యప్ప, శివ మాలధారులు మల్లయ్య, భ్రమరాంబ దేవతామూర్తులకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. భజనలు చేశారు. పరాశక్తి సిమెంట్ పరిశ్రమ మేనేజరు చంద్రశేఖర్, పలువురు ఉద్యోగులు హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ గుండా శివయ్య, రామిరెడ్డి, తాతారావు ఆధ్వర్యంలో వేలాది మందికి అన్నదానం చేశారు.

మత్తు మందు విక్రేతల అరెస్టు

మిర్యాలగూడ: మత్తు మందులు విక్రయిస్తున్న, వినియోగిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. పట్టణంలోని సీతారాంపురానికి చెందిన మచ్చ నవీన్, నక్క మహేష్ కొంత కాలంగా ఏపీలోని కారంపూడికి చెందిన మందుల దుకాణం నిర్వాహకులు శెట్టి హనుమంతరావు, శెట్టి జయరామచంద్రప్రసాద్‌ల వద్ద స్పాస్మో ప్రాక్సివాన్ ప్లస్ మందులను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. శనివారం ఉదయం ఎస్సై సైదిరెడ్డి సిబ్బందితో ఈదులగూడెం కూడలిలో తనిఖీలు చేస్తుండగా.. అనుమానం వచ్చి నవీన్, మహేష్‌లను ప్రశ్నించగా మందులు లభ్యమయ్యాయి. వారి సమాచారంతో దుకాణం నిర్వాహకుడు హనుమంతరావును అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి పరారయ్యాడని డీఎస్పీ తెలిపారు.

PASSPORT MISSING

I **Patibandla Rajanikanth**, S/o Surya Prakasa Rao Patibandla. H.No.1-117, Near Ramalayam temple, Jalalpuram, Palnadu Dist. A.P. India. I Lost my **Passport No.V3173279** issued on 13/09/2021 at Hyderabad, valid upto 12/09/2031 while travelling on my bike from Jalalpuram to Pedakurapadu on 5/11/2025 xerox purpose. If any one found inform me.

Ph: 7981076612

పైపులైను లీకేజీతో నీటి వృథా

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద మున్సిపల్ పైపులైను లీకేజీతో తాగునీరు వృథాగా పోతోంది. నీరు గుంతల్లో నిలబడి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు, వాహన చోదకులకు వెతలు ఉంటున్నాయి. నీటి వృథా అరికట్టి, రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.

మహారాజశ్రీ అవనిగడ్డ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో

IP No: 10/2025

Between

Chakka Murali Mohan Rao (చెక్క మురళీమోహన్‌రావు)

- పిటిషనర్/ డెటార్

సనకా నాగ రామాంజనేయులు & 46 ఇతరులు

- రెస్పాండెంట్స్ / రెస్పాండెంట్

1. సనకా నాగ రామాంజనేయులు, S/o కుటుంబరావు, 45 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
2. సనకా రామరత్నం, W/o కుటుంబరావు, 65 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
3. సనకా నాగ రాజకుమారి, W/o నాగరామాంజనేయులు, 40 సం. D.No. 3-89, R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
4. Polavarapu Subbarao, S/o రాఘవరావు, 70 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
5. బసుగు సాంబశివరావు, S/o పకీరయ్య, 70 సం. వణుకూరు - పెనమలూరు మండలం. కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
6. పోలవరపు సుబ్రహ్మణ్యం, S/o బ్రహ్మారావు, 60 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
7. చెక్క నాగరత్నకుమార్, S/o శ్రీమన్నారాయణ, 42 సం. వణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
8. సుందర సాంబశివరావు, S/o కుమారస్వామి, 70 సం. వణుకూరు. కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
9. మానేపల్లి రవీంద్ర, S/o బాలకృష్ణ, 45 సం. కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
10. దేవినేని రత్నభూషణం, 55 సం. రొయ్యూరు, కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
11. కోడూరు కృష్ణమోహన్, S/o విజయసారథి, 55 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
12. చెక్క హనుమంతరావు, S/o నాంచారయ్య, 60 సం. మొఘల్‌రాజపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
13. కోట భానుప్రకాశ్, S/o సాంబశివరావు, 58 సం. భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
14. Ch. రామారావు, S/o [illegible], 55 సం. [illegible], గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్.
15. కొలిపాయి చంద్రశేఖర్, S/o నారాయణరావు, 40 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
16. కోట శ్రీనివాస్, S/o సాంబశివరావు, 59 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
17. గూడూరు గోపాలరావు, S/o సీతారామయ్య, 60 సం. R/o వణుకూరు, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
18. నగులూరు వెంకటేశ్వరరావు, S/o మాధవరావు, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
19. Ch. మహేష్, S/o. తెలీదు, 50 సం. R/o బేగంపేట, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
20. తాటికుంట అనిల్, S/o వెంకటేశ్, 42 సం. R/o మణికొండ, ఎస్తీన్ షేజా అపార్ట్‌మెంట్స్, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
21. పాలినేని వేణు, S/o. తెలీదు, 50 సం. R/o మీనాక్షి బాంబూ, గచ్చిబౌలి, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
22. లక్ష్మీనారాయణ, S/o. తెలీదు, 55 సం. R/o వాసవి జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, ఎనికేపాడు, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
23. మృత్యుంజయరావు, S/o. తెలీదు, 60 సం. R/o అన్నపూర్ణ రైస్ జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
24. లక్ష్మీనరేంద్ర రైస్‌మిల్, మండపేట. ఈస్ట్‌గోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
25. కృష్ణ వేణి రైస్‌మిల్, R/o నాగల్లదేవుప్ప, మండపేట, ఈస్ట్‌గోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
26. వల్లభ రైస్‌మిల్, R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, సత్తెనపల్లి.
27. పవార్ రైస్‌మిల్, R/o [illegible], పొన్నూరు - గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, పొన్నూరు.
28. శ్రీరామచంద్ర రైస్‌మిల్, R/o N.dubrolu, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, గుంటూరు.
29. ఉండుగుంట మాధవనాయి, S/o. తెలీదు, 55 సం. R/o ఉయ్యూరు, కృష్ణా జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, ఉయ్యూరు.
30. పతికమళ్ల కృష్ణమూర్తి, S/o. తెలీదు, 50 సం. R/o రేపల్లె, బాపట్ల జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, రేపల్లె.
31. కాల్దారు సత్యనారాయణ, S/o. తెలీదు, 70 సం. R/o పోరంకి, పెనమలూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
32. ఆదిత్య బిర్లా ఫైనాన్స్, R/o విజయవాడ, NTR District. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
33. గుడివాక గోపాలకృష్ణ, S/o నాగయ్య, 60 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
34. గుడివాక బాల రమ్య, D/o గోపాలకృష్ణ, 24 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
35. గుడివాక నాగలక్ష్మి, D/o గోపాలకృష్ణ, 28 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
36. గుడివాక భరత్, D/o గోపాలకృష్ణ, 28 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
37. నడేపల్లి ప్రభాకరరావు, S/o కృష్ణారావు, 60 సం. R/o చిన్నంపేట విలేజ్, చాట్రాయి మండలం, NTR జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, చాట్రాయి.
38. కానేటి హరికృష్ణ, S/o వెంకన్న, 50 సం. R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, సత్తెనపల్లి.
39. కర్లపూడి బాలాజీ, S/o వెంకటరత్నం, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
40. ముసునూరు వరలక్ష్మి, W/o సత్యనారాయణ, 40 సం. R/o D.No. 4-12, ఓల్డ్ పోస్టాఫీసు, పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
41. ముసునూరు సత్యనారాయణ, S/o దశమంతరావు, 45 సం. Same above. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
42. తోటకూర నాగేశ్వరరావు, S/o పూర్ణచంద్రరావు, 60 సం. D.No. 3-109, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
43. తోటకూర సాంబశివరావు, S/o పూర్ణచంద్రరావు, 62 సం. D.No. 4-116, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
44. యలమంచిలి పద్మజ, W/o వెంకటరత్నం, 60 సం. R/o D.No. 33-41/17 HIG, మాధవేంద్ర కాలనీ, విశాఖపట్నం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VSP.
45. పోలిశెట్టి కోటేశ్వరమ్మ, W/o మురహరిరావు, 54 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
46. పోలిశెట్టి కోటేశ్వరరావు S/o మురహరిరావు, 35 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
47. పోలిశెట్టి రాజ్యలక్ష్మి, D/o మురహరిరావు, 40 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.

పై నెంబరు పిటిషనర్ ఇన్‌సాల్వెన్సీగా డిక్లేర్ చేయమని కోరుతూ పై కోర్టులో ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసుకున్నందున సదరు పిటిషన్‌పై అభ్యంతరములను తెలుసుకొనుటకు ది. 20-11-2025వ తేది పై వారు కోర్టులో వాయిదా ఉన్నందున పై నెంబరు IP పిటిషన్‌లోని రెస్పాండెంట్స్ గాని మరి ఎవరికైనా ఏవిధమైన అభ్యంతరములు ఉన్నయెడల 20-11-2025వ తేది ఉదయం 10.30 గం||లకు పై కోర్టులో స్వయంగా గాని మీ వకీలు ద్వారా గాని హాజరు అయి అభ్యంతరములు తెలుపుకోవలసినది. లేనిచో ఏకపక్షంగా తీర్మానించబడును.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల మేరకు ప్రచురించడమైనది)

ఇట్లు, **బడే వేంకట శేషగిరిరావు**, M.A., L.L.B., **బండే రఘుకుమార్**, B.A., L.L.B., అడ్వకేట్స్, అవనిగడ్డ - 521 121. ఫోన్: 89784 49761

పత్తి కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలి

అమరావతి, న్యూస్‌టుడే: క్రోసూరు మార్కెట్ యార్డు ఆధ్వర్యంలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారని, అన్నదాతలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సూచించారు. శనివారం సీసీఐ కొనుగోలు కేంద్రం గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. పత్తి క్వింటాకు రూ.8110 మద్దతు ధర ప్రకటించారన్నారు. మార్కెట్ యార్డు కార్యదర్శి ఈశ్వరరావు, ఛైర్‌పర్సన్ జరీనా జానీ, నాగేశ్వరరావు, రత్నకుమార్ పాల్గొన్నారు.

మిరప పంట పరిశీలన

క్రోసూరు(అచ్చంపేట), న్యూస్‌టుడే: క్రోసూరు మండలం ఎర్రబాలెంలో తుపానుకు దెబ్బతిన్న మిరప పొలాలను శనివారం ఉద్యానశాఖాధికారి సురేష్ పరిశీలించారు. పడిపోయిన మొక్కలను నిలబెట్టి అంతర కృషి, తగిన పురుగు మందులు వాడాలని రైతులకు సూచించారు.

నేడు కార్తిక వనసమారాధన

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: సత్తెనపల్లి డివిజన్ బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో బ్రాహ్మణ కార్తిక వన సమారాధన నిర్వహిస్తున్నట్లు బాధ్యులు ఫణికృష్ణ, నాగపార్వతయ్యశర్మ తెలిపారు.

సమస్యల పరిష్కారమే లక్ష్యం

అమరావతి, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజాదర్బారు కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. శనివారం అమరావతిలో నియోజవర్గ స్థాయి ప్రజాదర్బారు నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులతో మాట్లాడారు. మొత్తం 250 అర్జీలు రాగా.. వాటిలో రెవెన్యూ సంబంధించి 105, పింఛన్లకు 50, అభివృద్ధి పనులకు 50, పంట నష్ట పరిహారం కోసం 10, ఉపాధి నిమిత్తం 30, పోలీసుల సమస్యలపై 5 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు ప్రజాదర్బారు నిర్వహించామన్నారు. త్వరలోనే 100 రోజుల కార్యక్రమం చేపట్టి 100 గ్రామాల్లో ప్రజా వినతులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అనంతరం ముత్తాయపాలెంలో తెదేపా నేత శ్రీనివాసరావు సంస్మరణ సభలో పాల్గొన్నారు. తహసీల్దార్ డానియేలు, ఎంపీడీవో శివపార్వతి తెదేపా నాయకులు రాజ, జానీ, బ్రహ్మయ్య, ఆశీర్వాదం, మొఘల్ జాన్ పాల్గొన్నారు.

దివ్యాంగురాలి నుంచి వినతిపత్రం స్వీకరిస్తున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

వెల్దుర్తి, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలపై అధికారులు సత్వరమే స్పందించి, పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదేశించారు. శనివారం వెల్దుర్తిలోని తెదేపా క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల ప్రజలు 56 అర్జీలను ఎమ్మెల్యేకు సమర్పించారు. వాటిని సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అర్హత ఉన్నా పింఛను ఇవ్వడం లేదని మాచర్లకు చెందిన యలమంద అనే దివ్యాంగుడు ఎమ్మెల్యేకు విన్నవించాడు. తన పొలం ఆక్రమణకు గురైందని, వైకాపా నాయకులు బెదిరించి రోడ్డు వేశారని రెంటచింతల మండల పాలువాయి జంక్షన్‌కు చెందిన రామదాసు మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని, న్యాయం చేయాలని ఎమ్మెల్యేను కోరారు. గురజాల ఆర్డీవో మురళీకృష్ణ, తహసీల్దారు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సమస్యలు వింటున్న ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి

ఉపాధ్యాయుడిని అభినందించిన మంత్రి

పిడుగురాళ్ల: తుమ్మలచెరువు మెయిన్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ ఫిరోజ్‌బాషాను మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. ఉపాధ్యాయుడు ప్రతిరోజు ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు తరగతులు నిర్వహిస్తూ.. తెలుగు, ఆంగ్లం హ్యాండ్ రైటింగ్ నేర్పుతున్నారు. విద్యార్థుల చేతిరాత మారుస్తున్నారు. ఆయన కృషి తెలుసుకుని మంత్రి అభినందించారు.

11న పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభం

విజయపురిసౌత్: ఈనెల 11న పత్రీజీ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని మాచర్ల మండలం విజయపురిసౌత్‌లో పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభించనున్నట్లు మాస్టర్ సతీష్ తెలిపారు. ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ప్రేమమూర్తికి అశ్రునివాళి

కీ॥శే॥ శ్రీమతి వెల్నాటి శివానందం గారు

మంచికి మారుపేరుగా, ఆదర్శ గృహిణిగా, మాకు ప్రేమా, ఆప్యాయతలు పంచిన నీవు ఆకస్మికంగా మానుండి దూరమైననూ సదా మా హృదయాలలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలచివుంటావు. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... నీకివే మా నివాళి

భర్త: **వెల్నాటి తిరుపతయ్య**
కుమారుడు: **వెల్నాటి సూర్యనారాయణ**

శ్రీలక్ష్మీ టాకీస్, సత్తెనపల్లి

మరియు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు

పెద్దకర్మ : ది.9-11-2025 ఆదివారం RTC బస్టాండ్ దగ్గర సత్తెనపల్లి కాకతీయ కళ్యాణమండపం నందు జరుపబడును.

విద్యుత్తు నియంత్రికలు ధ్వంసం

దాచేపల్లి, న్యూస్‌టుడే: మాదినపాడు - సారంగపల్లి అగ్రహారం మధ్య పంట పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, అందులోని ఆయిల్, రాగి తీగ చోరీ చేశారు. శనివారం తెల్లవారుజామున మాదినపాడుకు చెందిన వెంకటేశ్వర్లు పొలంలోని నియంత్రిక వద్ద తీగ దొంగిలించారు. అలాగే సారంగపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన బత్తుల దావీదు పొలంలోని నియంత్రికను పగులగొట్టి రాగి తీగను చోరీ చేశారు. ఇటీవల చోరీలు పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చికిత్స పొందుతూ మృతి

మాచవరం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన గుడిపూడి శ్రీనివాసరావు (55) శుక్రవారం మాచవరం వచ్చాడు. తిరిగి సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. గంగిరెడ్డిపాలెం వద్దకు రాగానే డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ఆటో బోల్తా పడింది. దీంతో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు అందజేత

రెంటచింతల: గోలి గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు నాగేశ్వరరావు కుటుంబానికి రూ.5 లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అందజేశారు. నాగేశ్వరరావు ఇటీవల మృతి చెందారు. ఆయనకు పార్టీ సభ్యత్వం ఉండటంతో పరిహారం అందజేసినట్లు పార్టీ మండల అధ్యక్షుడు అబ్బిరెడ్డి తెలిపారు.

ఆన్‌లైన్ లింక్‌లపై క్లిక్ చేయొద్దు

పిడుగురాళ్ల: తెలియని వ్యక్తులు పంపే ఆన్‌లైన్ లింక్‌లు క్లిక్ చేయవద్దని ఎస్సై శివనాగరాజు చెప్పారు. స్కాలర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్, ఈవ్‌టీజింగ్‌లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

DR. DEVISETTY. G. PRATHYUSHA'S
ROOTS
DERMATOLOGY & AESTHETICS
SKIN | HAIR | NAILS | LASERS | COSMOTOLOGY

NTR కళాక్షేత్రం రోడ్, Dr.B.R అంబేద్కర్ బొమ్మ ఎదురుగా సత్తెనపల్లి. Ph: 81254 22171

ముఖ్య గమనిక
ప్రతి నెల 1వ మరియు 3వ ఆదివారములు, గ్యాస్ట్రో డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు.

SKIN: పసిపిల్లల నుండి ముసలివారి వరకు అన్ని రకముల చర్మవ్యాధుల, జుట్టు సమస్యలకు అత్యాధునిక మందులు మరియు పరికరాలతో చికిత్సలకు, 12 సం॥ అనుభవంతో, మొటిమలు, గుంటలు, మంగుమచ్చలు, వార్ట్స్, పులిపిర్లు, పుట్టుమచ్చలు, ఆనెలు.
LASER: అవాంచిత రోమాలు, టాటూ తొలగింపు, స్కిన్‌గ్లో, బిడ్డచారలు అరుదైన దీర్ఘకాలిక చర్మవ్యాధుల నిర్ధారణ, బొల్లిమచ్చలు, సోరియాసిస్, అలర్జీ.
HAIR: జుట్టురాలుట, బట్టతలకు PRP ట్రీట్‌మెంట్, మెసోథెరపి, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కలదు.

GASTRO: అందుబాటులో లభించు వైద్య సేవలు
గ్యాస్ ఇబ్బంది/ ఉబ్బరం, అల్సర్ - అజీర్తి - పుల్లని త్రేపులు, కడుపు నొప్పి - వాంతులు, విరోచనాలు - మలబద్దకం, పచ్చకామెర్లు - పిత్తవాహిక రాళ్ళు, బైల్‌డక్ట్ క్యాన్సర్ - సిర్రోసిస్ లివరు వైరల్ హెపటైటీస్ (A,B,C,E) సమస్యలు రక్తపు వాంతులు, రక్త విరోచనాలు, పైల్స్ - కడుపు మరియు ప్రేగు క్యాన్సర్, పాంక్రియాస్ సమస్యలు, చిన్నప్రేగు, పెద్దప్రేగు సమస్యలు యాసిడ్ మింగిన వారికి చికిత్స

డా॥ దేవిశెట్టి జి.ప్రత్యూష
MBBS, D.DVL, గోల్డ్ మెడలిస్ట్
చర్మవ్యాధి మరియు జుట్టు సమస్య నిపుణులు

డా॥ దేవిశెట్టి వెంకట జయదీప్
M.D, D.M
మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ జీర్ణకోశవ్యాధి, లివర్ మరియు ఎండోస్కోపిక్ నిపుణులు

శ్రద్ధాంజలి

కీ.శే.శ్రీమతి **కొమ్మినేని రాజ్యలక్ష్మి** గారు

జననం: 20-04-1970 మరణం: 26-10-2025

మా గృహసారథి, మా కుటుంబ భవిష్యత్తు కొరకు బంగారు బాటలు పరిచిన
మా గృహలక్ష్మి, ఆదర్శమూర్తి, ధీశాలి అయిన
శ్రీమతి కొమ్మినేని రాజ్యలక్ష్మి గారి అకాల మరణానికి చింతిస్తున్నాము.
ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ...

భర్త: కొమ్మినేని రంజిత్ కుమార్
కుమారుడు: కొమ్మినేని మనోజ్ కుమార్ - కోడలు: త్రివేణి
కుమారుడు: కొమ్మినేని రామకృష్ణ - కోడలు: శ్యామలాదేవి
మనుమడు: కొమ్మినేని నందన్
నాన్న: ఏలూరి కోటేశ్వరరావు - అమ్మ: సామ్రాజ్యం
చెల్లెలు: ఆలపాటి కృష్ణకుమారి - మరిది: ఆలపాటి మురళీకృష్ణ
అత్తయ్య: కొమ్మినేని నగరాజకుమారి మామయ్య: కొమ్మినేని భాస్కరరావు (లేటు)
ఆడపడుచు: చుక్కపల్లి సుభాషిణి

పెద్దకర్మ: ది.09-11-2025, ఆదివారం ఉ॥ 11.00 గం॥లకు సూర్యదేవర కళ్యాణ మండపం, ఐటిసి హోటల్ దగ్గర, రింగ్‌రోడ్, గుంటూరు నందు జరుపబడును. కావున తెలియపరచటమైనది.

SV ADS @ 9848503336

(c) eenadu

౬౦ మంది రక్తదానం

శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: ఏఎంరెడ్డి విద్యాసంస్థల్లో శనివారం రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదానశిబిరం నిర్వహించారు. విద్యాసంస్థల కార్యదర్శి అట్లూరి శాంతి శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా 60 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు సీహెచ్ మల్లికార్జున, పీ భార్గవభూషణ్‌రావు, కృష్ణారెడ్డి, విభాగాధిపతులు పాల్గొన్నారు. విద్యార్థులను కళాశాల కార్యదర్శి అభినందించారు.

పరిమితికి మించి ప్రయాణికులను తరలించొద్దు

మాట్లాడుతున్న పట్టణ సీఐ వెంకట్రావు

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే: ఆటోల్లో ఎక్కువమంది ప్రయాణికులను తరలించవద్దని పట్టణ సీఐ వెంకట్రావు తెలిపారు. శనివారం పట్టణంలోని ఐలాండ్ సెంటరులో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్లు యూనిఫాం తప్పనిసరిగా ధరించాలన్నారు. లైసెన్సులు దగ్గర ఉంచుకోవాలని, రాంగ్ రూట్‌లో ప్రయాణించవద్దని హెచ్చరించారు. ఎస్సై శివనాగరాజు తదితరులు పాల్గొన్నారు.

విజయపురిసౌత్: మాచర్ల మండలంలోని కొత్తపల్లి జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అధిక లోడుతో వెళ్తున్న ఎనిమిది ఆటోలపై అపరాధ రుసుం విధించారు. అనంతరం మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాషా మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. విజయపురిసౌత్ ఎస్సై అశోక్ తదితరులు పాల్గొన్నారు.

వచ్చే నెల 22న ఆర్వీఆర్‌జేసీలో జాతీయ అగ్రిటెక్ హ్యాకథాన్

హ్యాకథాన్ పోస్టర్లు ఆవిష్కరించిన కళాశాల కార్యదర్శి గోపాలకృష్ణ, ప్రిన్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు

చౌడవరం(కాకుమాను), న్యూస్‌టుడే : రైతుల సమస్యలకు నూతన సాంకేతికత జోడించి పరిష్కరించాలనే ఉద్దేశంతో డిసెంబరు 22, 23 తేదీలలో జాతీయ స్థాయి అగ్రిటెక్ హ్యాకథాన్ -2025 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్వీఆర్‌జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లా చౌడవరంలోని కళాశాలలో శనివారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను యాజమాన్య సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ..'ఆర్‌జే నెస్ట్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో కేంద్ర వ్యవసాయ ఆధారిత సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, పశుపోషణ, చిరుధాన్యాల రంగాలలో సవాళ్లను పరిష్కరించేందుకు నూతన ఆవిష్కరణలు చేయడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. కళాశాల కార్యదర్శి రాయపాటి గోపాలకృష్ణ మాట్లాడుతూ హ్యాకథాన్‌లో రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలతో ముఖాముఖీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు కళాశాల వెబ్‌సైట్ 'ఆర్వీఆర్‌జేసీసీఈ.ఏసీ.ఇన్'లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. విజేతలకు రూ.లక్ష ధ్రువీకరణ పత్రం అందిస్తామని, ఎంపికైన అంకురాలకు రూ. 10 లక్షల వరకు ఇగ్నిషన్ గ్రాంట్ అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రిన్సిపల్ కొల్లా శ్రీనివాస్, ఐటీబీఐ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఎం.వి.పి. చంద్రశేఖరరావు, సీఈఈ ఆర్. హఫీజ్ బాషా, మేనేజర్ శోభ పాల్గొన్నారు.

నేడు కమ్మజన కార్తిక వనసమారాధన

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: పట్టణ శివారు రావిపాడు రోడ్డులోని కమ్మ హాస్టల్‌లో ఆదివారం కమ్మజన కార్తిక వనసమారాధన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, భాష్యం ప్రవీణ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, బాలలత మల్లవరపు తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు.

EENADU eClassifieds

AUTO

VEHICLES FOR SALE

2020 మోడల్ లీలాండ్ మరియు టాటా 14 టైర్స్, వెహికల్స్ మంచి కండిషన్‌లో ఉన్నవి అమ్మబడును. (తెలంగాణ రిజిస్ట్రేషన్) సంప్రదించండి. ✆7331191175.

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

Wanted_Dealer (Hospital Software). Reasonable Investment. Good Annual Returns Call 7207801864. WWW.BRILLIAT.COM

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464.

FOR SALE

నరసరావుపేట, Prime ఏరియా రన్నింగ్‌లో ఉన్న కిడ్స్ క్లాత్ & టాయ్స్ షాపు మెటీరియల్, గుడ్‌విల్‌తో సహా అమ్మకానికి కలదు. 91118 79555.

SOLAR PRODUCTS

PM సూర్యఘర్ 3KW సోలార్ 1,98వేలు బ్యాంక్‌లోన్ 90% - 100%C Govt సబ్సిడీ 78 వేలు మిగిలిన 1,20వేలుకి 120 నెలలు EMI 97004 29623.

BUILDING CONSTRUCTION

MARBLES & GRANITES

కోటి గ్రానైట్స్: న్యూస్టాక్, ఎక్స్‌పోర్ట్ ఫినిష్డ్, బల్క్ స్టాక్ గ్రానైట్ స్లాబులపై ప్రత్యేక డిస్కౌంట్ సాయిబాబా రోడ్, గుంటూరు. 94402 49796.

WATER PROOFING

బాత్‌రూమ్‌లీకేజి గోడలపై చెమ్మ, శ్లాబ్‌లీక్, సంప్‌లీక్, శ్లాబ్‌క్రాక్స్, వాల్‌క్రాక్స్, ఎటువంటి లీకేజీనైనా గ్యారంటీతో కెమికలింగ్ చేయగలము. 8096113137, 9642458892.

FINANCIAL SERVICES

ఆస్తి/వ్యాపారం/ ఆచరణీయ ప్రాజెక్టులు/ NPA విడుదల/ అనారోగ్య యూనిట్లు & టేకోవర్ ROI 1 Cr. ఆపైన ఫ్లెక్సి రుణాలు పొందండి. షరతులు వర్తించే ముందు చెల్లింపులు లేవు. 8111075733.

FOOD

CATERING SERVICES

నెలవారి వంట చేయబడును, క్యారియర్లు ఇవ్వబడును. అన్ని శుభకార్యాలకు కేటరింగ్ సప్లై చేయబడును. బ్రాహ్మణులు, వైశ్యులకు మాత్రమే. ✆: 96524 50286, తెనాలి.

HOME NEEDS

MOSQUITO SCREENS

మెష్‌డోర్స్, కర్టెన్ రాడ్స్, కర్టెన్స్, కప్‌బోర్డ్స్, UPVC విండోస్ బ్లైండ్స్, వాల్‌పేపర్, Anti Bird మెష్, ఇన్విజిబుల్ గ్రిల్స్, దుర్గాప్రసాద్. 98495 69111.

Book your 5 lines Classified Colour Rs.770/- 3Ads Package Rs.1945/-

5 lines Classified B/W Rs.650/- 3Ads Package Rs.1625/-

ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

PEST CONTROL

చెదపురుగుల నివారణ 10 సంవత్సరాల గ్యారంటీ ISO సంస్థ యూనివర్సల్ పెస్ట్ కంట్రోల్ ITC దగ్గర, గుంటూరు. ✆ 9030509880, 7702127789.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబికేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677.

REAL ESTATE

GENERAL

CRDA అప్రూవ్డ్‌తో గుంటూరు అమరావతి, విజయవాడ గేటెడ్ కమ్యూనిటి ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ బ్యాంక్‌లోన్ కలదు. ✆ 83176 90776.

ఇల్లు, ఇళ్ళ స్థలాలు, పొలాలు, రాజధానిలో ప్లాట్స్, అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్స్ అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించగలరు. పవన్ చంద్ కన్సల్టెన్సీ గుంటూరు. 89780 56257.

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అ/కొ. సంప్ర॥ 8919562183.

FLAT FOR SALE

BRODIPET

గుంటూరు, 6/18 బ్రాడీపేట, భవ్య ఓరియన్ అపార్ట్‌మెంట్ నార్త్‌ఫేస్ 100% వాస్తు ప్రతి ఫ్లోర్ 2000sft పుల్లీ పర్నిచర్డ్ 1st & 5th ఫ్లోర్స్ అమ్మబడును. సంప్ర. 9396272999, 9248713999.

NALLAPADU ROAD

గుంటూరు నల్లపాడు ఏరియాలో టెంపుల్ ట్రీ పార్క్ అపార్టుమెంట్ నందు అన్ని వసతులతో 1485 sft 3 BHK ఫ్లాట్ అమ్మకానికి కలదు. ఫోన్ 9492955078.

GENERAL

Lakshmi Apartments, 860 Sft, Ground Floor, Flat No.7, Commercial Purpose Flat for Sale. Opp- Nuha Hospital, Old Bank Road, Kothapet, Guntur, AP. Contact Ph: 7662898989.

గుంటూరు స్తంభాలగరువు LICకాలనీ 2లైన్ శ్రీ రాధాకృష్ణటవర్స్ 2BHK Sft1250 ఈస్ట్‌ఫేసింగ్ ఫ్లాట్స్ గృహప్రవేశమునకు సిద్ధంగా ఉన్నవి. 9491942233.

గుంటూరు మల్లికార్జునపురం హరిహర ఎన్‌క్లేవ్ నందు 3BHK (2900Sft) నార్త్ ఫేస్, ఫుల్ ఫినిష్డ్ 5 ఫ్లోర్స్, 5 ఫ్లాట్స్ అమ్మకానికి కలవు. ✆: 93915 11135.

గుంటూరు ఇన్నర్ రింగ్‌రోడ్ భగత్‌సింగ్ బొమ్మ దగ్గరలో రెడీ టూ ఆక్యూపై 3BHK(2300Sft) డ్యూప్లెక్స్, ఈస్ట్ ఫేసింగ్ అమ్మకానికి కలవు. ✆ 94909 60449.

గుంటూరు సిటీ, పట్టాభిపురం, SBI కాలనీ, పద్మావతి రెసిడెన్సీ, 3వ ఫ్లోర్లో 3BHK(EF), లిఫ్ట్ కారు పార్కింగ్ గల ఫ్లాటు అమ్మబడును. సం.89859 70681.

గుంటూరు పొన్నూరు రోడ్డులో Majestic టవర్స్ నందు 3 BHK ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు. ✆ 89854 09775, 96429 62619.

★పెంట్ హౌస్ అమ్మకం: ★ వికాస్ నగర్ ప్రైమ్ ప్రాంతంలో 5వ ఫ్లోర్ 729చ.అ, 25చ.గ.గ్రౌండ్ షేర్‌తో సింగల్ బెడ్ డీలక్స్ ఫ్లాట్ కలదు. 9849351256.

బ్రాడీపేట 2/17బాలకుటీర్ వద్ద R.V.టవర్స్ నందు 503 Flat, Fully Finished, పడమరఫేస్, Car పార్కింగ్‌తో అమ్మబడును. 99516 51629.

HOUSE FOR SALE

AMARAVATHI ROAD

గుంటూరు సిటీ గోరంట్ల సాయిసౌధా అపార్ట్మెంట్ రోడ్డు 1400 Sft, 2bhk 215 చ॥గ॥ 2కార్ల పార్కింగ్ బ్యాంక్ లోన్ గృహ ప్రవేశానికి సిద్ధం. 98495 10021.

A.T.AGRAHARAM

AT అగ్రహారం, జొరింగ్ పంపు సెంటర్, రైతు బజార్ ఎదురు, సౌత్‌రోడ్డు, 275 to 280 చ॥గ॥ స్థలం పాత బిల్డింగ్ అమ్మకం. నోబ్రోకర్స్. 9848364240.

CHUTTUGUNTA

గుంటూరు, చుట్టుగుంట, లక్ష్మీనగర్ 3వ లైన్‌లో 102 చ॥గ॥, 3 పోర్షన్స్, డాబా, ఈస్ట్ ఫేస్ ఇల్లు అమ్మకానికి కలదు. 85198 97706.

DONKA ROAD

గుంటూరు, డొంకరోడ్డు, ఓంకారం గుడి ప్రక్కన 230 చ॥గ॥, నెలకు 50,000/- అద్దెలు వచ్చే కమర్షియల్ బిల్డింగ్ (G+1 మెయిన్‌రోడ్ ఫేసింగ్) అమ్మబడును. బ్యాంకు లోన్ సౌకర్యం కలదు. నోబ్రోకర్స్. 83743 09436.

KORITEPADU

గుంటూరు కొరిటిపాడులో 135 గ॥ 12000/- అద్దె W&N రేకుల ఇల్లు 38L/- & స్తంభాలగరులో 153 గ॥ 23,000/- అద్దె 85L/- No Brokers & Bargain. ✆ 8499907068.

INNER RING ROAD

NANDURI's Infrra Triplex Villas for sale at 4th line ESR Nagar, Inner Ring Road, Guntur. Contact: 9090919126, 8520001199.

PATNAM BAZAR

గుంటూరు పట్నంబజార్ 7గుండుల సందులో 2వ సందు చివర ఇల్లు, 500 గ॥స్థలంలో 8 గదుల ఈస్ట్‌ఫేసింగ్ డాబాఇల్లు అమ్మకానికి కలదు. 9959019201.

GENERAL

SVN Colony 8th Line, Guntur. D-64 North Facing independent house (70X50) for sale 99893 00250, 93475 36222.

గుంటూరు పండరీపురం 4వ లైన్‌లో 30 వేలు అద్దె వచ్చు మూడంతస్తుల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకంనకు కలదు. వివరాలకు సం॥ సెల్. 89852 97643.

గుంటూరు లక్ష్మీపురం 3వ లైన్ UBI దగ్గర 236 చ॥గ॥ 5ఫ్లోర్ల కమర్షియల్/రెసిడెన్షియల్ బిల్డింగ్ (ఫ్లోర్1856 చ॥అ॥ 3BHK) ఫ్లోర్ వైజ్ / పూర్తి బిల్డింగ్ అమ్మకము. ✆ 88866 77515.

వెంగళాయపాలెంలో సాయిబాబాగుడి వెనుక 203 చదరపు గజములలో ఉన్న ఇల్లు అమ్మకమునకు కలదు ✆ 99660 27658, 80967 00746.

LAND FOR SALE

GENERAL

మెగా అవకాడో ఫామ్‌ల్యాండ్ 11సెంట్లు 6లక్షలు. 5వ సం॥- 40 సం॥వరకు ఏటా 2-5 లక్షల ఆదాయం. 5ఎకరాల క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్ ✆ 9398621767.

6.4 ఎకరాలు అమ్మకం. సంతగుడిపాడు, రొంపిచర్ల మండలం. ఎకరం 16 లక్షలు. Contact: 87903 01586 / 63009 92445.

450ఎకరాల్లో ★అవకాడో ★ ఫామ్‌ల్యాండ్‌లో 11సెంట్లు ★6 లక్షలకే ★5వసంవత్సరం నుండి సంవత్సరానికి 2 లక్షలు ఆదాయం పొందండి ✆ 9133574455.

బాపట్ల జిల్లా అమర్తలూరు గ్రామం/ మండలంలో 7.5 ఎకరాల మాగాణి పొలం అమ్మబడును. ✆: 8247335468.

చీరాల కొత్తపేట RTC కాలనీలో రోడ్డుకి 2 వ స్థలం 9.33 సెంట్లు స్థలం అమ్మకం. సంప్రదించండి: 9959673790. (Up to 7:00 PM Only).

గుంటూరు మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్‌రోడ్ ఫేస్-1 ఏరియాలో ఇండ్ల మధ్యలో 121 గజాలు స్థలం అమ్మకంనకు కలదు. సం॥ సెల్: 94949 64459.

Gnt - Hyd హైవే దగ్గర విశదల గ్రామంలో 37సెంట్లు ఖాళీ స్థలము అమ్మకం. (కొత్త ORRకి దగ్గరలో) చుట్టూ ప్లాంట్స్. 7702995676, 9642454133.

గుంటూరు జిల్లా పేరేచర్ల జంక్షన్ దగ్గర సుభాష్‌చంద్రబోస్ కళ్యాణ మండపం రోడ్డు 460చ॥గజాల స్థలము అమ్మకమునకు కలదు. సంప్ర. Ph: 62815 56902.

గుంటూరు-కంకరగుంట గేటు వద్ద గాజుల వారి వీధి, సిమెంట్ వరల ప్రక్కన 100గజాల స్థలం(60x17) తూర్పు ఫేస్ అమ్మకమునకు కలదు. 99489 99895.

133.33 Sq.Yds కేవలం 1,00,000/- మాత్రమే వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133445755.

PLOT FOR SALE

AMARAVATHI ROAD

గుంటూరు, గోరంట్ల, మెయిన్ రోడ్డుకి దగ్గర, 64 చ॥గ॥ నార్త్ ఫేస్, ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేస్-1 టీచర్స్ కాలనీ దగ్గర, 165 చ॥గ॥, పడమర ఫేస్, ఫేస్-2 శ్రీ కన్వెన్షన్ దగ్గర, 335 చ॥గ॥, నార్త్ ఫేస్ స్థలాలు అమ్మకానికి కలవు. 81253 89495.

BRODIPET

165చ॥గ॥ తూర్పు ఫేస్ స్థలం అమ్మకానికి కలదు. బ్రాడీపేట 1/19 వలైన్, గుంటూరు. Cont: 94402 41440.

BRUNDAVAN GARDENS

బృందావన్ గార్డెన్స్ 270 గజాలు ప్రధాన రోడ్డు వెనుక వైపు ప్లాట్ N/F, స్టేడియంకు & చౌదరి మెడికల్స్ చాలా దగ్గరగా. సరసమైన ధర Ph: 9391032238.

GUJJANAGUNDLA

గుంటూరు, గుజ్జనగుండ్ల పలకలూరు వెళ్లే దారిలో సాయి చందన్ వెంచర్ UDA అప్రూవ్ తూర్పు ఫేస్ కలిగిన 200గజాలు స్థలం అమ్మబడును. 74163 01481.

GENERAL

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam. ✆ 9440239894, 9108685818.

For sale of 40x60 rectangular 267 Sq Yards west facing cornor bit with South Road also at Venkataramana Colony, Guntur. ✆ 9440074770.

Guntur to Vijayawada Nagarjuna University Highway 3rd Bit 550 Sq.Yds. Sekhar Babu ✆ 9440337476, 9948862363.

సత్తెనపల్లి టౌన్ పరిధిలో నరసరావుపేట రోడ్ అనుకొని బైపాస్‌రోడ్ ప్రక్కన పడమర, ఉత్తరంలో 18x63 అ॥ కమర్షియల్ కాంప్లెక్స్‌కు అనువైన స్థలం అమ్మబడును ✆ 94405 76271.

హైదరాబాద్: పటాన్‌చెరు, ఇంద్రేశం, వికాస్ సొసైటీ, రామేశ్వరబండ, ఐనోలు, ఈదుల నాగులపల్లి, గౌతమి నగర్, కొల్లూరులో ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 8555863999.

గుంటూరు వికాస్‌నగర్ 1వ లైనులో 330 చ॥గ॥ ఇండ్ల స్థలం (పడమర ఫేసింగ్) అమ్మకమునకు కలదు. ఆసక్తిగలవారు సంప్రదించగలరు. ✆ 98855 55888.

LEASE

GENERAL

PrimeLand for Lease in GMC limits
Built or Empty Land 100% Vasthu, 300m from NH16, For Commercial Convention Malls Showroom Hotels Etc
SiteA (Ac3.8 approx): 200ft E-W x 800ft N-S, Eastfacing 100ft Gnt-PrathipaduPP Rd.
SiteB (Ac1.1): 150E-W x 300N-S, 300N - facing 40ft Pvt Rd, East Facing 100ft Gnt-PP Rd.
SiteC (Ac2.3): 200E-W x 500N-S, NE Entry 40ft. Pvt Rd (300ft. aproach to 100ft Gnt-PP Rd)
Whatsapp Msg Only 80930 49603

LEASE/ RENT

GENERAL

G+4 Floors New Building 3000 S.Ft. Each Floor
East and West Roads As Per Vaastu Available for Lease to Offices etc. in Currency Nagar Behind Aayush Hospital.
✆ 83097 56283

PROPERTY FOR SALE

GENERAL

Commercial plot 1373 yds inner ring road facing for college or hospital with 100% loan. Call: 9573454266.

గుంటూరు నెలకు 2,25,000/- రెంట్ వచ్చు 11,000/- Sft గల 9సం॥ లీజ్ కల్గిన కమర్షియల్ న్యూబిల్డింగ్ అమ్మకానికి కలదు. 98481 48728 నోబ్రోకర్స్.

TO LET

Near Guntur Medical College 1BHK/2BHK Rent for women doctors & Female Students. With Ac, Fridge, Washing Machine, Study Room. ✆ 90525 70525.

3 Bhk duplex villa for Rent offices, godowns, PG hostels, at Golivaarithota. Ph: 9490339998.

1600 Sq.Ft 2Bedroom & 2400 Sq.ft 3 Bedroom for Rent in Individual House in Chowtra Sangadigunta Guntur. ✆ 9290044721.

గుంటూరు కోరిటపాడు చైతన్యపురి కాలనీ 3 వీదిలో చైతన్య హోమ్స్‌లో 2nd ఫ్లోర్ 3 BHK ఫ్లాట్ (SF1) సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ రెంట్‌కి కలదు ✆ 9866532817.

గుంటూరు బ్రాడీపేట 6/14 మౌర్యఎమరాల్డ్ అపార్ట్‌మెంట్ 5th ఫ్లోర్ 2250Sft, తూర్పుఫేసింగ్ పర్నిచర్, కారుపార్కింగ్‌తో అద్దెకి ఇవ్వబడును. 63011 15308.

తెనాలి చెంచుపేట డొంకరోడ్‌లో పెద్దఫ్యామిలీకి అనువైన 2BHK ఇండిపెండెంట్ ఇల్లు అద్దెకు (10 వేలు) కలదు. హిందువులకు ప్రాధాన్యత. ✆ 94410 41658.

బ్రాడీపేట, 3/17వ లైన్ శారద ఎన్‌క్లేవ్, 1st ఫ్లోర్/ నార్త్‌ఫేస్/ 2BHK/ ప్రక్క ప్రక్కన 2ఫ్లాట్స్ అద్దెకు కలవు. (హిందువులు). ✆ 94911 40299.

COMMERCIAL

Commercial Space for Lease Near Doctors Plaza YadavalliVari St. Kotha peta, Guntur, 3 Floors, Each-2000 S.Ft. Stilt Parking &Lift Provision Ideal for Hospitals, Banks, Clinics, Showrooms. ✆: 9963544488, 9490876155.

గుంటూరు, శ్రీనగర్ 7/5 లైన్ మసీదు దగ్గర, 1600, 1100, 600 చ॥అ॥ రేకుల షెడ్ గొడౌన్స్ మొత్తముగా/ విడివిడిగా అద్దెకు కలవు. 99489 59888.

గుంటూరు RTC ఆ బస్టాండ్ ఎదురు, 40అ॥లు రోడ్‌లో 6 ఫ్లోర్స్ గల బిల్డింగు 17,000 Sft, సెల్లార్ పార్కింగ్ సౌకర్యముతో ఫ్లోర్ వైజ్‌గా లేదా మొత్తముగా అద్దెకు ఇవ్వ బడును. బ్యాంక్/ హాస్పిటల్స్/ కార్పొరేట్ ఆఫీసులకు/ స్కూల్స్/ ఈ కామర్స్ సంస్థలకు అనుకూలం. ఫైర్ NOC, Pollution NOC కలదు. 85199 93945.

గుంటూరు, అరండల్‌పేట, 11/1వ లైను D.No:6-11-39, 1st Floor Backside Office/ Residence అద్దెకు కలదు. Ph.No: 93983 26564, 73828 92714.

గుంటూరు పొన్నూరు రోడ్డులో Majestic Towers నందు Commercial Space అద్దెకు/లీజుకు ఇవ్వబడును. ✆ 8985409775, 9642962619.

గుంటూరువారి తోట 3వ లైన్, Dr No 13-4-10, 9 రూమ్‌లు గల, ఇల్లు అద్దెకు కలదు. హాస్పిటల్స్, క్లినిక్స్, లాబ్స్, ఫార్మసీకు అనుకూలం. 80747 24782.

JOBS

Wanted Civil Engineer or architect, 1-3 years experience, walk in interview between time: 11am 1pm contact: 80089 96555, kskarch17yahoo.in

Wanted Male Resident Warden (Single) required for a boys hostel located in Guntur. Minimum qualification graduate, with accounts knowledge. Age 40-50 Years, Salary-18,000/- (Food & Accomodation provided), Send details to officejobs999@gmail.com ✆ 72859 30630.

WANTED Teachers qual: B.Sc, B.A, Hindi, B.E.D, D.E.D Sal: 10k to 15k NTR U.R Vidya mission Guntur. Ph: 99859 96591, 96423 94248.

WANTED Hindi Teacher for High School. C.R English Medium School, Guntur. Contact: 9948999838.

EXCELLANT English Speaking Professionals for us Tax filing Co. Knowledge in MS office, Excel, emails & ability to speak with USA Clients over phone. Shifts: 4AM-12PM or 11PM-7AM 1st. Salary: 13K PM Also Monthly bonus 5K-10K. Job: Lakshmipuram, Guntur. Send resumes to taxfiling@taxcooler.com. ✆ 7416532696/8977014334.

off Asst. Male 35Y. MS Off/ Excel/ Bank/ Exp-7Year. Field Staff -2 Exp 10Yrs 9.30 AM-9PM. Sal:18K, Arundelpet, Guntur. 9948084005.

Wanted Accountants, Only Ladies. Contact: Pandu Rangarao (CA) Mahesa Groups (P) Ltd. Brundavan Gardens, Guntur-522006. Cell No: 91006 40321.

Hiring Sister/Physician Assistant/Skin Therapist/ Lab Technician for B-18 Skin Clinic, Nagaralu, Amaravathi Road, Guntur. ✆ 94417 89897.

Wanted Manager-HR@ML Agro Products Pvt.Ltd. Martur. ML Agro Products Pvt.Limited is seeking talented and dedicated manager to join our team. Requirements: 10-yrs of experience in the same field with relevant qualification proficient in MS-Office, Statutory compliance & LLB is an added advantage. Interested candidates can share their resumes. Location: ML Agro product Pvt. Ltd. Martur, Bapatla Dist. Contact: 63099 75555. Mail: vamsi@mlgroup.com

Wanted Accountant to work in Guntur with Tally knowledge. 94407 26391.

Wanted Accounts Supervisor with min 2yrs exp. in Tally Prime. Hycrop Agri Solutions Pvt.Ltd., Guntur. Send CV to carrers.hycrop@gmail.com. ✆ 6303633713.

Required ITI / Diploma in Electricals / Electronics Candidates With Without Exp. for UPS & Stabilizer Service Engineers at Vijayawada, Guntur, Ongole Contact: Techser Power Solutions Pvt. Ltd. ✆ 99497 71160.

గుంటూరు జిల్లాలోని ప్రముఖ హాస్పిటల్‌కు క్రింది పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు PROలు కావలెను. పర్చూరు, అద్దంకి, చీరాల, బాపట్ల, వేమూరు, రేపల్లె, నరసరావుపేట, వినుకొండ, మాచర్ల, సత్తెనపల్లి, గురజాల, పెద్దకూరపాడు, చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో కావలెను. సంప్ర: 7796866666.

గుంటూరులో ఇన్సూరెన్స్ కంపెనీ మహిళా బ్రాంచ్ కస్టమర్ సర్వీస్ ఛానల్‌లో పనిచేయుటకు వివాహిత మహిళలకు ఉద్యోగ అవకాశం. Qly: డిగ్రీ Age: 21-45సం. జీ: 12 వేలు ఇన్సెంటివ్ 7,500/- ✆ 93979 79111.

గుంటూరు లోకల్ హోల్‌సేల్ మెడికల్ షాప్‌లో పనిచేయుటకు అనుభవం గల బాయ్స్ స్టాఫ్ 2వీలర్ తప్పనిసరి.జీ: 12000, 9:30-8:30pm, లేడీస్ స్టాఫ్ జీ: 10000. 9:30-7:30pm అ॥10th. గుంటూరు లోకల్ వారికి ప్రాధాన్యత. 8142104680.

WANTED REAL ESTATE LEADERS
450 ACRES AVOCADO FARMLANDS PROJECT @ VINUKONDA
Opportunity for Everyone
PART TIME / FULL TIME / WORK FROM HOME
Agents / Team Leaders / Managers Retired People, Private Employees, House Wife, LIC Agents, Business People, All Network Marketing Agents
A LOT CAN BE DONE
Attractive Commission ★ Incentives ★ Foreign Trips
GAYATHIRI'99' DEVELOPERS
✆ 9392151116
★ Hyderabad ★ Vijayawada

బెంగుళూరులో తెలుగు డాక్టర్స్ ఇంటిలో ఇంటిపని, వంట చేయుటకు స్త్రీ కావలెను. వయసు:20 నుండి 45 సం. జీతం 20 వేలు+ భోజనం+ వసతి. ఫోన్: 8106335414.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+ వ+జీతం. ✆ 96764 91122.

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+ వ+ జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 01122, 96769 01122.

రామకృష్ణ గ్రూప్ HYD,VJAకు అనుభవం కల్గిన బైక్‌మెకానిక్‌లు వెంటనే కావలెను. భోజనం, వసతి, మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA. ✆ 94413 81122.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

శ్రీ శివ డిజిటల్స్ నందు పని చేయుటకు ఫోటోషాపు, DTPవచ్చిన సీనియర్స్ Male/ Female కావలెను. ఉప్పుబజారు, తెనాలి. ✆: 9618171384, 9849620254.

కాశానిలో పనిచేయుటకు సెక్యూరిటి గార్డ్స్ & సూపర్‌వైజర్ కావలెను. 12 Hrs. DUTY. ఆసక్తిగలవారు సంప్ర: శ్రీనివాస్: 8830536175, రవి: 8099941234.

ప్రముఖ ఐస్‌క్రీమ్ కంపెనీ నందు పనిచేయుటకు లేడీ రిసెప్షనిస్ట్ కం కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. అ: డిగ్రీ, ట్యాలీ. జీ: 15 - 20K. నల్లపాడు, గుంటూరు. 70323 51666.

గుంటూరు సిటీలోని ప్రముఖ బార్ నందు పనిచేయుటకు వెయిటర్లు కావలెను. రూం + భోజన వసతి కలదు. సంప్ర: 81431 98968.

రామకృష్ణ గ్రూప్ VJA HYD. న్యూఢిల్లీకు 10th ఆపైన చదివిన అనుభవం ఉన్న డ్రైవర్స్ కావలెను. భో+వ+మంచిజీతం. ఇంటర్వ్యూ VJA ✆ 95736 91122.

గుంటూరు మాస్టర్ మైండ్స్ కాలేజి నందు SR Construction Site Incharges గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 35,000/- నుండి 45,000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: Civil Diploma మరియు Civil Engineering. వయస్సు: 30 సంవత్సరముల పైన ఉండవలెను. వివరముల కొరకు సంప్రదించగలరు. ఫోన్: 8978480429.

గుంటూరు మాస్టర్‌మైండ్స్ కాలేజి నందు Computer Operator గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 12000/- నుండి 15000/- వరకు ఇవ్వబడును. విద్యా అర్హతలు: Any Degree, 55 WPH Typing Speed, MS Office Skills, వయస్సు: 22 సంవత్సరముల పైన ఉండవలెను. వివరములకు సంప్ర: 8978480429.

కొత్తపేటలో హోల్‌సేల్ మెడికల్ షాపులో పనిచేయుటకు రిటైల్ మరియు హోల్సేల్ ఏదైనా అనుభవము కలిగిన స్టాఫ్ కావలెను. ఫ్రెషర్స్ Age: 30 Only gents: Guntur లోకల్ Only. ✆ 99490 20008.

ప్రముఖ క్లాత్ షోరూమ్ గుంటూరు నందు పనిచేయుటకు లేడీ కంప్యూటర్ ఆపరేటర్ (బిల్లింగ్ చేయుటకు) మరియు సేల్స్ హెల్పర్స్ (మగవారు) కావలెను. 98494 14145.

Adobe PageMaker, Photoshop వారు Autocad, Word, Excel జిరాక్స్ తీయుటకు కావలెను. 9182482807 Hyd & Hnk మంచి జీతం.

గుంటూరు కొత్తపేటలోని యర్రాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన ANM, GNM నర్సులు & వాచ్‌మెన్, ఆయా కావలెను. భర్త వాచ్‌మెన్‌గా, భార్య ఆయాగా పనిచేయుటకు భార్యభర్తలు కావలెను. ఉచిత వసతి కలదు. ✆: 8019559657, 99491 25425, 91334 30333.

మేము నూతనంగా నిర్మించే అపార్ట్మెంట్‌లో సూపర్‌వైజర్‌గా సైటులో పనిచేయుటకు అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్‌లో 5 సం. అనుభవం కలిగిన 50సం.లోపు పురుషులు కావలెను. సంప్ర: 9866684838.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్ క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

10th పాసైన విశ్రాంత ఉద్యోగులు 50సం॥లు పైబడి-అదనపు ఆదాయం కొరకు గుంటూరులోని ప్రముఖ బ్యాంకుతో కలసి పనిచేయుటకు కావలెను. ✆ 81210 09396.

ఆర్మీ శ్రీను బ్యాటరీస్ నందు పనిచేయుటకు అనుభవం కలిగిన హెల్పర్స్ (5) మరియు సేల్‌పర్సన్స్ (5) కావలెను. ✆ 62814 94701, 73820 30370.

మా యొక్క మిష్టర్ హోమ్‌లోన్స్ నందు పనిచేయుటకు DSAలు కావలెను. ప్రతి ఊరికి ఇద్దరు ఉద్యోగులు కావలెను.జీ: 15-25K. 99660 46100, 99660 46500.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవా దృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో॥ వసతి. చదువు: డిగ్రీ 6301328519.

హైదరాబాద్ Spices కంపెనీలో పనిచేయుటకు ప్యాకింగ్ హెల్పర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సూపర్‌వైజర్స్ (స్త్రీలు/ పురుషులు) కావలెను. 98482 73215.

గుంటూరు కారం మిల్లులో పనిచేయుటకు మిషన్ ఆపరేటర్ (జీతం: 15,000/-), కార్ డ్రైవర్ (జీతం:16,000/-) కావలెను. Ph: 98481 30281.

గుంటూరు ఆఫీస్‌లో పనిచేయుటకు కంప్యూటర్ నాలెడ్జి గల అకౌంటెంట్ (Male) కావలెను. 9:30 to 8PM. జీతం: 12k to 17k. 98481 30281.

గుంటూరు, కొత్తపేట, మెడికల్ హోల్‌సేల్ షాప్‌లో ప్యాకింగ్ మరియు డెలివరీ చేయుట కొరకు బాయ్స్/గర్ల్స్ కావలెను. 8000/- to 10000/- వర్క్ టైమ్: 10Am to 9.30Pm. లంచ్ టైమ్: 2PM to 3PM. ✆ 98481 26760.

గుంటూరు, బుడంపాడ్‌లో గల మా వెంచర్‌లో పని చేయుటకు సూపర్‌వైజర్స్ కావలెను. జీతం 14 నుండి 18వేలు + ఇన్సెంటివ్స్. 9 AM-6 PM. 9676653069.

ప్రముఖ రియల్ ఎస్టేట్ ఆఫీస్‌లో పనిచేయుటకు అనుభవం గల అకౌంటెంట్ మరియు ఆఫీస్ బాయ్ మరియు కావలెను. 99899 99057, 81433 45677.

గుంటూరులో చెన్నై తలపతి ఫ్యామిలీ రెస్టారెంట్ నందు పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ (F), టెలికాలర్(F), కెమరామెన్, సౌత్ ఇండియన్ మాస్టర్, స్టీవార్డ్స్, క్లీనింగ్ స్టాఫ్ కావలెను. రూమ్+ఫుడ్ కలదు. క్యాటరింగ్ సౌకర్యం కలదు. 63666 66093, 81219 17747.

గుంటూరులోని ప్రముఖ కంపెనీ నందు అకౌంటెంట్ కావలెను. GST&TDS నాలెడ్జ్ must. రెజ్యూమ్ వాట్సాప్. 90528 77789. goodharvestspices@gmail.com

7Hills ఆఫీస్ నందు కంప్యూటర్ ఆపరేటర్-1, Tally అకౌంటెంట్-1, స్టాఫ్ (Female)కావలెను. 35 సం॥లోపు భారత్‌పేట, గుంటూరు. 7288877785.

పార్ట్ టైమ్‌గా సాయంత్రం 8.00 to 10.00గం॥ వరకు బట్టలషాప్‌లో పనిచేయుటకు యువకులుమాత్రమే కావలెను. లాలాపేట, గుంటూరు. 8897823313, 9292605043.

ప్రొద్దుటూరులో నూతన హోటల్ నందు పని చేయుటకు టీ, టిఫెన్ మరియు మీల్స్ మాస్టర్ కావలెను. Cell: 6305048902.

గుంటూరు కొత్తపేటలోని ది ప్రొఫెషనల్ కొరియర్ నందు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగిన స్టాఫ్ (M&F) & సీనియర్ సిటిజన్స్ కావలెను. 88855 11214.

గుంటూరు: ఆడిట్ ఆఫీసులో అకౌంటెంట్‌గా పనిచేయుటకు టాలీ, కంప్యూటర్ అకౌంటింగ్‌లో అనుభవం ఉన్న అభ్యర్థులు కావలెను. సంప్ర: 98852 88509.

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషెంట్ల సేవకు ఇంటి/వంట బేబికేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+ మంచి జీతం 99087 69888, 95420 47788.

WANTED
CRDA & RERA అప్రూవల్ లేఅవుట్‌లో ప్లాట్స్ అమ్మటానికి అనుభవం కలిగిన మార్కెటింగ్ ఏజెంట్లు కావలెను. బెస్ట్ కమీషన్ + స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు.
CALIBER INFRA, GUNTUR ✆7799751199

WANTED JOB

WANTED
⇨ Maketing Managers
⇨ Executives
⇨ Team Leaders
GM Solar Systems (Distributor TATA Power Home Systems)
Guntur - HR ✆ 89777 46100
Vijayawada - HR ✆ 89777 46106

MARKETING/ SALES

ప్రముఖ సోలార్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత: ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ (P/F) జీతం: కమీషన్ ఆధారంగా. ✆ 89777 59977, 81219 75369.

FACULTY/ TEACHERS

Wanted Teachers: English, Maths, Physics, Chemistry, Biology, Social, Hindi & Computer Operator, Pre-Primary-SriVidhathri World School. Ph:8019676724.

DRIVERS

డ్రైవర్ కావలెను. గుంటూరు నందు కారు డ్రైవింగ్ చేయుటకు అనుభవం గల కార్ డ్రైవర్ కావలెను. 94402 41366.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాఠ్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆9848782131 Nov25-Dec5.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం.. ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి: 8008510541

(c) eenadu

ఈనాడు ప్రతిభ

◆ https://pratibha.eenadu.net ◆ https://eenadupratibha.net

విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

జనరల్ స్టడీస్
భారతదేశ చరిత్ర

శిఖరానికి చేరి.. పతనానికి జారి!


మహమ్మద్ బిన్ తుగ్లక్

ఫిరోజ్ షా తుగ్లక్

దిల్లీ సుల్తానుల్లో తుగ్లక్ రాజవంశం పాలనా కాలం ప్రత్యేకమైంది. వీరు సుల్తాన్ సామ్రాజ్యాన్ని విస్తరించి, అనేక కొత్త ప్రాంతాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దక్షిణాదిన కూడా బలమైన రాజ్యాలను జయించారు. వ్యవసాయానికి నీటిపారుదల వసతులను కల్పించడం, తపాలా వ్యవస్థను ప్రవేశపెట్టడం తదితర నిర్మాణాత్మక పనులను చేపట్టి శిఖర స్థాయికి చేరారు. అదే సమయంలో రాజకీయంగా, ఆర్థికంగా విభిన్న ప్రయోగాలు చేసి విఫలమై పతనమయ్యారు. ముఖ్యంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని, కరెన్సీని మార్చడంతో పాటు అనవసరమైన దండయాత్రలతో ఖజానాను ఖాళీ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఫిరోజ్ షా విధానాలతో సామ్రాజ్య విచ్ఛిన్నానికి కారణమయ్యాడు. ఈ వంశంలోని ప్రధాన పాలకులు, వారి పరిపాలనా విశేషాలు, ప్రజల్లో తిరుగుబాటుకు కారణమైన సంస్కరణలను పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.

తుగ్లక్ వంశం (క్రీ.శ.1320-1414)

దిల్లీ సుల్తానుల వంశాల్లో మూడోది తుగ్లక్ వంశం. దీనిలో ముఖ్య సుల్తానులు ◆ ఘియాజుద్దీన్ తుగ్లక్ (1320-25) ◆ మహమ్మద్ బిన్ తుగ్లక్ (1325-51) ◆ ఫిరోజ్ షా తుగ్లక్ (1351-88)

చివరి పాలకులు (1388-1414): రెండో ఘియాజుద్దీన్ తుగ్లక్, అబూబకర్, నసీరుద్దీన్ మహమ్మద్ ఖుస్రూ షా.

ఘియాజుద్దీన్ తుగ్లక్ (1320-25): అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణానంతరం దిల్లీ సల్తనత్‌లో అరాచక పరిస్థితులు ఏర్పడి శాంతిభద్రతలు లోపించాయి. దిల్లీలోని ముస్లిం సర్దారులు పంజాబ్ గవర్నర్‌గా ఉన్న ఘాజి మాలిక్‌ను దిల్లీ సింహాసనం అధిష్ఠించాలని కోరారు. ఘాజి మాలిక్, ఖిల్జీ వంశ చివరి పాలకుడైన నసీరుద్దీన్ ఖుస్రూ షాను వధించి క్రీ.శ.1320లో ఘియాజుద్దీన్ తుగ్లక్ అనే బిరుదుతో దిల్లీ సింహాసనంపై తుగ్లక్ వంశ పాలన ప్రారంభించాడు. స్వల్ప పాలనాకాలంలోనే రాజ్య విస్తరణ, పటిష్ఠత, ప్రజాసంక్షేమ సంస్కరణలు చేపట్టాడు. 1324లో దిల్లీ సల్తనత్‌పై దాడి చేసిన మంగోలులను ఓడించి, ఖైదు చేసి శిక్షించాడు. ఇతడి పాలనాకాలంలో యువరాజు జునాఖాన్ (తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్) కాకతీయ రాజ్యాన్ని, ఒడిశా ప్రాంతాన్ని జయించి తుగ్లక్ రాజ్యంలో కలిపాడు. ఓరుగల్లు పేరు సుల్తాన్‌పుర్‌గా మారింది. ఘియాజుద్దీన్ పంటపొలాలకు నీటి వనరులు కల్పించి, భూమి శిస్తు తగ్గించాడు. వ్యవసాయాభివృద్ధికి పంట కాలువలు తవ్వించి, అధికోత్పత్తి సాధించాడు. నూతన రహదార్ల నిర్మాణం, దోపిడీ దొంగల బారి నుంచి ప్రజలకు రక్షణ, అంచెల వారీగా గుర్రాల మీద వార్తలను పంపే తపాలా పద్ధతి ప్రవేశపెట్టాడు. అత్యవసర పరిస్థితుల్లో, కరవు సమయంలో భూమిశిస్తు రద్దు చేసి వ్యవసాయదారులకు మేలు చేశాడు. తనను సన్మానించడానికి కుమారుడు జునాఖాన్ నిర్మించిన వేదిక పైనుంచి జారి పడి మరణించాడు.

జునాఖాన్ నిర్మించిన వేదిక కూలుతున్న దృశ్యం. (ఊహాచిత్రం)


ఘియాజుద్దీన్


ఘియాజుద్దీన్ సమాధి

మహమ్మద్ బిన్ తుగ్లక్ (1325 -1351): తుగ్లక్ అనేక భాషలు, శాస్త్రాల్లో విద్యావంతుడు. తండ్రి కాలంలోనే యువరాజు జునాఖాన్‌గా ఓరుగల్లుపై దండెత్తి, కాకతీయ రెండో ప్రతాపరుద్రుడిని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు. జాజ్‌నగర్(ఒడిశా)పై దాడిచేసి కొల్లగొట్టాడు.

తుగ్లక్ పాలనా సంస్కరణలు

అ) గంగ-యమునా అంతర్వేదిలో పన్నుల పెంపు: 1326 నాటికి గంగా-యమునా మైదానంలో క్షామం తాండవించింది. కానీ ప్రభుత్వోద్యోగులు ఇక్కడి భూములపై శిస్తులు పెంచి, నిర్దాక్షిణ్యంగా వసూలు చేశారు. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. రాజ్యంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితుల గురించి తెలుసుకుని కరవు నివారణ కోసం రైతులకు రుణాలు ఇవ్వడం, శిస్తు వసూలు నిలుపుదల చేయడం మొదలైన పలు నష్టనివారణ చర్యలు చేపట్టినప్పటికీ, ఆ కార్యక్రమాలు ఆచరణలోకి వచ్చేసరికే కాలాతీతమై ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. సుల్తాన్ చేష్టలు ప్రజలకు ఏవగింపు కలిగించాయి.

ఆ) రాజధాని మార్పిడి (1326-1327): తుగ్లక్ చేసిన పాలనా సంస్కరణల్లో తీవ్ర విమర్శలకు గురైంది రాజధాని మార్పిడి. మంగోలుల దండయాత్రలకు రాజధానిని దూరంగా ఉంచడానికి, విస్తరించిన తుగ్లక్ రాజ్యానికి మధ్యలో రాజధానిని నెలకొల్పడానికి, బలవంతులైన దిల్లీ సర్దారుల ప్రాబల్యానికి దూరంగా ఉంచడం కోసం రాజధానిని మార్చడానికి సంకల్పించాడు. దిల్లీలోని పౌరులందరినీ తమ ఆస్తిపాస్తులతో పాటు 700 మైళ్ల దూరంలో ఉన్న దౌలతాబాద్‌కు తరలివెళ్లమని ఆజ్ఞాపించాడు. ప్రజలు అష్టకష్టాలు అనుభవించారు. సుల్తాన్ తన తప్పును తెలుసుకుని తిరిగి రాజధానిని దౌలతాబాద్ నుంచి దిల్లీకి మార్చాడు. ఈ ప్రక్రియలో ఖజానా ఖాళీ అయింది. ప్రజల్లో సుల్తాన్ అంటేనే అలక్ష్యభావం, తిరుగుబాటు మనస్తత్వం పెరిగాయి. రాజధానిని దౌలతాబాద్‌కు మార్చినప్పుడు మంగోలులు టర్నా షిరిన్ నాయకత్వంలో దిల్లీ సామ్రాజ్యంపై దాడి చేయగా సుల్తాన్ అతడికి అపార ధనరాశులు ఇచ్చి దిల్లీని కాపాడుకోవాల్సి వచ్చింది.

ఇ) రాగి నాణేల చెలామణి: సుల్తాన్ ఆర్థిక వ్యవస్థను అత్యంత ప్రభావితం చేసి రాజ్యాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన సంస్కరణ రాగి నాణేల చెలామణి. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా సుల్తాన్ చైనాలోని కుబ్లఖాన్ మాదిరి నామమాత్రపు కరెన్సీ (టోకెన్ కరెన్సీ) విడుదల చేయాలని నిర్ణయించాడు. వెండి టంకాతో సమాన విలువ ఉండే రాగి నాణేన్ని ప్రవేశపెట్టాలని తుగ్లక్ 1330లో నిర్ణయించాడు. కానీ నాణేల ముద్రణ విషయంలో ఇతరులు తయారుచేయకూడదన్న ఆంక్షలను విధించకపోవడం, అధికార పర్యవేక్షణ కొరవడటంతో ప్రతి ఇల్లు ఒక టంకశాలగా మారి నకిలీ నాణేలు మార్కెట్‌లోకి వెల్లువెత్తాయి. దీంతో తుగ్లక్ తన నామమాత్రపు నాణేలను చెలామణి నుంచి ఉపసంహరించాడు. రాగి నాణేలు తీసుకుని వెండి నాణేలు ఇచ్చాడు. ఈ ప్రక్రియలో ప్రజలు సుల్తాన్‌ను మోసగించారు. ఖజానా ఖాళీ అయ్యింది.

తుగ్లక్ రాగి నాణేలు


తుగ్లక్ రాగి నాణేల పంపిణీ దృశ్యం

ఈ) వ్యవసాయాభివృద్ధి: దేశంలో వ్యవసాయాభివృద్ధి చేసి ప్రభుత్వ సంపదను పెంచడానికి 'దివాన్-ఇ-కోహీ' అనే ప్రత్యేక వ్యవసాయ శాఖ ఏర్పాటు చేశారు. అది రైతుల సంక్షేమానికి చర్యలను చేపట్టింది.

ఉ) ఖోరసాన్ దండయాత్ర: తుగ్లక్ సామ్రాజ్యవాది. మధ్య ఆసియా రాజ్యమైన ఖోరసాన్‌ను జయించడానికి ఒక భారీ పథకాన్ని రూపొందించాడు. అపార ధనం వెచ్చించి, దాదాపు నాలుగు లక్షల సైన్యాన్ని ఏర్పాటు చేసి ఏడాది జీతాన్ని ముందుగానే చెల్లించాడు. తర్వాత హిమాలయ పర్వతాలు దాటడంలో కష్టనష్టాలను గ్రహించి ఖోరసాన్ పథకాన్ని నిలిపేసి సైన్యాన్ని రద్దు చేశాడు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. ఈ విధంగా తుగ్లక్ ప్రయోగాలు, ఆశయాలన్నీ విఫలమై, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వచ్చింది.

◆ క్రీ.శ.1335లో మధుర నవాబైన జలాలుద్దీన్ హాసన్ స్వతంత్రుడయ్యాడు. ◆ దక్షిణాదిన క్రీ.శ.1336లో హరిహర రాయలు, బుక్కరాయలు స్వాతంత్ర్యం ప్రకటించుకుని, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ◆ ఓరుగల్లులో ముసునూరి కాపయ నాయకుడు, బెంగాల్లో ఫక్రుద్దీన్ తిరుగుబాటు చేయగా, గుల్బర్గాలో హాసన్ గంగూ 1347లో బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ తిరుగుబాట్లను అరికట్టడానికి సుల్తాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

మరణం: క్రీ.శ.1351లో గుజరాత్‌లో థాగీ సుల్తాన్ చేసిన తిరుగుబాటును అణచివేయడానికి తుగ్లక్ బయలుదేరాడు. మార్గమధ్యంలో జ్వరపీడితుడై థట్టా సమీపంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇతడి మరణంపై బరౌనీ "ప్రజల నుంచి సుల్తాన్, సుల్తాన్ నుంచి ప్రజలు బంధ విముక్తులయ్యారు." అని వర్ణించాడు.


ఫిరోజాబాద్ కోట

జాన్‌పూర్ కోట

ఫిరోజ్ షా తుగ్లక్ (1351-88): మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం తర్వాత బంధువు ఫిరోజ్ షా తుగ్లక్ సుల్తాన్ పదవి చేపట్టాడు. మతం, విద్య, శాంతి, నీటిపారుదల, నిర్మాణాల పట్ల ఇతడు ఆసక్తిని ప్రదర్శించాడు. కానీ అప్పటికే రాజ్యం ఆర్థిక సంక్షోభంలో ఉంది. సామ్రాజ్య విచ్ఛిన్నాన్ని అరికట్టలేకపోయాడు. తన విధానాలతో మరింత వినాశనానికి కారణమయ్యాడు. షరియత్‌కు అనుగుణంగా పాలించాడు. పాలనలో ఉలేమాలకు ప్రాముఖ్యత ఉండేది. సర్దారుల సంతృప్తికి అల్లాఉద్దీన్ రద్దుచేసిన 'ఇక్త' వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టాడు. బానిసలు, పేదల ప్రయోజనం కోసం దివాన్ ఇ బండగాన్, దివాన్ ఇ ఖైరత్ అనే శాఖలను ప్రభుత్వంలో స్థాపించాడు. ప్రజల కోసం దార్-ఉల్-షిఫా అనే వైద్యశాలలు నిర్మించాడు. వ్యవసాయాభివృద్ధికి కాలువలు తవ్వించాడు. రైతు బకాయిలు రద్దు చేశాడు. ఫతేబాద్, హిస్సార్, ఫిరోజాబాద్, జాన్‌పూర్ తదితర నూతన నగరాలను నిర్మించాడు. కుతుబ్ మినార్ పాక్షికంగా దెబ్బతినడంతో బాగుచేయించి అదనంగా రెండు అంతస్తులు కట్టించాడు. మీరట్‌లోని అశోక స్తంభాలను దిల్లీకి తెప్పించాడు. ఫిరోజ్ షా మరణానంతరం (1388) దిల్లీలో తిరుగుబాట్లతో సుల్తాన్‌లు తరచూ మారారు. నసీరుద్దీన్ మహమ్మద్ కాలంలో సమర్ఖండ్ పాలకుడు తిమూర్ దండయాత్ర చేసి సంపదను దోచుకుని ప్రజలను చిత్రహింసలు పెట్టాడు. తన ప్రతినిధిగా ఖిజార్‌ఖాన్‌ను ముల్తాన్‌లో ఉంచాడు. నసీరుద్దీన్ తర్వాత ఖిజార్‌ఖాన్ దిల్లీని ఆక్రమించి సయ్యద్ వంశాన్ని స్థాపించాడు.

రచయిత: రామావతారం

మాదిరి ప్రశ్నలు

కరెంట్ అఫైర్స్

■ ఏ దేశంలో ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ఓడరేవు పునరాభివృద్ధి, వ్యూహాత్మక సహకారాన్ని అందించేందుకు ఇటీవల భారత ప్రభుత్వం రూ.680 మిలియన్ డాలర్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది?

జ: మారిషస్ (ఈ దేశ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్‌గులం భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రకటన చేశారు.)

■ దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు నమో భారత్ ఇటీవల ఏ మార్గంలో గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించి వార్తల్లో నిలిచింది?

జ: దిల్లీ- మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టీఎస్)

■ ఇటీవల ఏ భారత మాజీ ప్రధాన మంత్రికి మరణానంతరం ప్రతిష్ఠాత్మక పీవీ నరసింహారావు స్మారక ఆర్థికశాస్త్ర పురస్కారాన్ని ప్రకటించారు?

జ: డాక్టర్ మన్మోహన్ సింగ్ (పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది.)

■ ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?

జ: సెప్టెంబరు రెండో శనివారం ('ఫస్ట్ ఎయిడ్ అండ్ క్లైమేట్ చేంజ్' అనే థీమ్‌తో ఈ ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహించారు.)

మరింత సమాచారం

వ్యతిరేక అభిప్రాయాలతో నిర్ణయం వద్దు! — లైఫ్‌స్కిల్స్

అక్కడో.. ఇక్కడో.. ఎక్కడో విన్న ఆధారరహితమైన విషయాలను నమ్మి ఒక స్థిర నిర్ణయానికి రాకూడదు. హేతుబద్ధత లేకుండా తొందరపాటుతో, వ్యతిరేక ఆలోచనలతో తీసుకునే నిర్ణయం సరిగా ఉండదు. అలాంటి మనస్తత్వం ఒక్కోసారి కెరియర్‌కూ, జీవితంలో ఎదుగుదలకూ ఆటంకమవుతుంది. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఉంటాయనే అభిప్రాయంతో కొందరు ప్రతిభావంతులు ఆ పోటీ పరీక్షలను కనీసం ప్రయత్నించరు. వ్యతిరేక భావం ఉన్న అంశాన్ని ఎలా సరిచేసుకోవాలో, సవ్యమైన అభిప్రాయాలతో మెరుగైన నిర్ణయం ఏవిధంగా సాధ్యమవుతుందో చక్కటి ఉదాహరణలతో సహా తెలుసుకోవడానికి **క్యూఆర్ కోడ్** స్కాన్ చేయండి.

దరఖాస్తు చేశారా?

☛ ఎన్ఎస్‌యూటీ దిల్లీలో 176 ప్రొఫెసర్ ఖాళీలు
చివరి తేదీ: 2025 నవంబరు 11.

☛ ఈఎస్ఐసీ దిల్లీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు (40)
చివరి తేదీ: నవంబరు 11, 2025

ఆలయ నిర్మాణానికి రూ.11 లక్షల విరాళం

మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు

వినుకొండ, న్యూస్‌టుడే: కొండ పైన ఉన్న ప్రసన్నరామలింగేశ్వరస్వామి గుడి నిర్మాణ పనులను శనివారం ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు పునఃప్రారంభించారు. తన వంతుగా రూ.11లక్షలు విరాళం ప్రకటించారు. భక్తుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తామని తెలిపారు. గుడితో పాటు కల్యాణ మండపం, ఇతరత్రా వసతుల ఏర్పాటు కోసం రూ.20కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆలయం నిర్మాణానికి మొత్తం రూ.7కోట్లు అవుతుందని, ఇప్పటి వరకు రూ3.50 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు. గతంలో నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారు పనులు సక్రమంగా చేయనందున వేరేవారికి నిర్మాణ పనులను అప్పగించినట్లు తెలిపారు. గుడి అభివృద్ధికి 37 మందితో కమిటి ఏర్పాటు చేశామని, త్వరితగతిన ఆలయ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జీడీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జి మక్కెన మల్లికార్జునరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అచ్యుత కోటేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి సుధాకరరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ షకిల, జనసేన జిల్లా కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు, భాజపా పట్టణ అధ్యక్షులు కోట వెంకటసుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఖోఖో క్రీడాకారులకు అభినందన

వినుకొండ రూరల్, న్యూస్‌టుడే: నరసరావుపేట, గుంటూరు, బాపట్ల డివిజన్ల నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ప్రతిభ కనబరచిన వారిని ఉమ్మడి గుంటూరు జిల్లా ఖోఖో జట్టుకి ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) జిల్లా కార్యదర్శులు సురేష్, పద్మావతి తెలిపారు. ఖోఖో అండర్ 14, 17 బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికలు శనివారం లయోలా పాఠశాల్లో నిర్వహించారు. ఎంపికైనవారు రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడనున్నారని వివరించారు. ఆటగాళ్లను అభినందించారు. లయోలా హెచ్ఎం ఫాదర్ అవినాష్, గంగినేని రాగవరావు, పీడీలు రాజేష్, చిరంజీవిరావు, స్వర్ణ రాజు, కొండలు, పుల్లయ్య, చినరామయ్య, ఖాదర్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక

బొప్పూడి(చిలకలూరిపేట గ్రామీణ), న్యూస్‌టుడే: చిలకలూరిపేట మండలం బొప్పూడి ఎంపీపీఎస్ (ఉర్దూ) పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎండీ ఆసిఫ్ దౌలా రాష్ట్ర ఉర్దూ అకాడమి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. శనివారం అకాడమి నుంచి ఉత్తర్వులు అందాయి. 23 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆసిఫ్ దౌలా చిలకలూరిపేట మండలం రాజాపేట, బొప్పూడి, రొంపిచర్ల మండలం విప్పర్ల పాఠశాలల్లో ఉర్దూ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ప్రతిచోట పాఠశాల అభివృద్ధితో పాటు మౌలిక సౌకర్యాల కల్పనకు విశేష కృషి చేశారు. తల్లిదండ్రులను సమావేశ పరిచి పిల్లల ప్రగతికి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఈవో చంద్రకళ, ఎంఈవో సత్యనారాయణసింగ్, గ్రామస్థులు అభినందించారు.

రైలు ఎక్కుతూ జారిపడి దుర్మరణం

కురిచేడు, న్యూస్‌టుడే: కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన కురిచేడు రైల్వేస్టేషన్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దొనకొండ రైల్వే ఏఎస్సై వీరాంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట పట్టణంలోని పెద్దచెరువు ఆరో లైనులో నివాసం ఉంటున్న ఎన్.శివయ్య(48), శుక్రవారం కురిచేడులోని యోగయ్యస్వామి తిరునాళ్లలో అంగడి వ్యాపారం చేయడానికి వచ్చారు. శనివారం స్వస్థలానికి తిరిగి వెళ్లే క్రమంలో కురిచేడు రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కబోయి పట్టాలపై జారిపడిపోయారు. దీంతో రైలు చక్రాలు అతడి పైనుంచి వెళ్లగా.. అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. శివయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

రద్దీ ఆసరాగా చేతివాటం!

■ ప్రయాణికుల్లా ఎక్కి దోచేస్తున్న దొంగలు
■ ఆర్టీసీ బస్టాండ్లలో నిఘా అంతంతమాత్రమే

ఈనాడు డిజిటల్, నరసరావుపేట, న్యూస్‌టుడే, మల్లమ్మసెంటర్, చిలకలూరిపేట పట్టణం, వినుకొండ, సత్తెనపల్లి

నరసరావుపేట ప్రకాశ్‌నగర్‌కు చెందిన కోటేశ్వరమ్మ వినుకొండ వెళ్లడానికి ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చి బస్సు ఎక్కింది. బండి కదిలాక టికెట్ తీసుకునేందుకు ఆధార్ కార్డు చూపిద్దామని హ్యాండ్‌బ్యాగు చూస్తే.. కత్తిరించి ఉంది. అందులోని మరో చిన్నపర్సు, సెల్‌ఫోన్ అపహరణకు గురైంది.

మాచర్ల ఆర్టీసీ బస్టాండ్ పక్కనే రెండు పోలీసు స్టేషన్లు ఉన్నా దొంగతనాలు జరుగుతున్నాయి. రద్దీగా ఉండే నరసరావుపేట బస్సులను ఎంచుకుంటున్నారు. ప్రయాణికుల్లా రద్దీలో ఎక్కి అందినకాడికి దోచుకుని రైల్వేగేటు వద్దకు రాగానే వేరే బస్సు ఎక్కాలని చెప్పి దిగిపోతున్నారు.

స్త్రీశక్తి ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్టాండ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. ఉచిత ప్రయాణాన్ని మహిళలు ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారు. దీన్ని దొంగలు అవకాశంగా మలుచుకుంటున్నారు. బస్సులు వచ్చినప్పుడు ప్రయాణికులు సీట్ల కోసం ఎగబడుతున్నారు. దొంగలు సాధారణ ప్రయాణికుల్లాగా ఎక్కి రద్దీలో చేతికి అందిన వస్తువులు అపహరించి మెల్లగా జారుకుంటున్నారు. హడావిడిలో సగం దూరం వెళ్లాక తమ వస్తువు పోయిందని గుర్తించి.. ఏం చేయాలో తెలియక అలాగే మిన్నకుండిపోతున్నారు. బంగారం, ఖరీదైన సెల్‌ఫోన్లు పోతే స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు.

నరసరావుపేటలో ప్రయాణికుల రద్దీ

డిపో	రోజువారీ ప్రయాణికులు	మహిళలు
నరసరావుపేట	36,400	23,318
చిలకలూరిపేట	32,800	19,600
సత్తెనపల్లి	38,289	24,510
వినుకొండ	37,602	22,706
పిడుగురాళ్ల	34,517	21,108
మాచర్ల	34,020	20,304

చోరులకు అడ్డాగా..

జిల్లా కేంద్రం కావడంతో నిత్యం వేలాది మంది రోజువారీ పనుల నిమిత్తం నరసరావుపేట మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. దీనికితోడు స్త్రీశక్తి పథకం అమలు చేసినప్పటి నుంచి బస్టాండ్ కిక్కిరిసిపోతోంది. దొంగలు బస్టాండ్ అడ్డాగా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నెలకు కనీసం 20 దొంగతనాలు జరుగుతున్నాయి. ఇక్కడ సీసీ కెమెరాలు అరకొరగా పని చేస్తున్నాయి. దీనికితోడు సీసీ కెమెరాలను చూసే ఎల్ఈడీ స్క్రీన్ పనిచేయడం లేదు.

☛ వినుకొండ బస్టాండ్‌లో నెలకు 10 వరకు దొంగతనాలు జరుగుతున్నాయి. ఎక్కువగా సెల్‌ఫోన్లు పోతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. గతనెలలో ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ మూడు సవర్ల బంగారం పోయిందని ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాలు ఉన్నా ప్రయోజనం లేదు.

'బస్టాండ్లలో జేబుదొంగలున్నారని మైకుల్లో ప్రచారం చేయిస్తున్నాం. పోలీసులు కూడా గస్తీ తిరుగుతున్నారు. ప్రయాణికుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం' అని డీపీటీవో అజితకుమారి తెలిపారు.

ఈ-పంట నమోదు తనిఖీ

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: ఈ-పంట నమోదు సక్రమంగా జరిగిందా లేదా అని జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు శనివారం తనిఖీ చేశారు. మండలంలోని రావిపాడు గ్రామంలో ఆయన పంట పొలాలను పరిశీలించారు. నమోదు తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, తద్వారా విపత్తులు జరిగిన సమయంలో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఈవో బ్రహ్మయ్య, సుభాని, బోసు, పవన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

రూ.4.05 కోట్ల నష్టం

మల్లమ్మ సెంటర్(నరసరావుపేట), న్యూస్‌టుడే: నరసరావుపేట పట్టణం కోటసెంటర్‌లో శుక్రవారం స్వాతి షాపింగ్ మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.4.05 కోట్ల నష్టం వాటిల్లినట్లు మేనేజర్ రవికుమార్ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

విద్యార్థుల నైపుణ్య ప్రదర్శన

వినుకొండ, న్యూస్‌టుడే: స్థానిక నారాయణ పాఠశాలలో శనివారం విద్యార్థుల నేతృత్వంలో సమావేశం(ఎస్ఎల్‌సీ) నిర్వహించారు. ఇందులో వారి అభ్యసన సామర్థ్యాలతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ సమావేశానికి హాజరైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గత ఐదు నెలల్లో పిల్లలు నేర్చుకున్న విషయాల ఆధారంగా ప్రతిభను అంచనా వేసి ప్రోత్సహించేందుకు ఉపకరిస్తోందన్నారు. పాఠశాల పల్నాడు జిల్లా ఏజీఎం లక్ష్మణ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వహణ బృంద సభ్యులు మారియా, రహానీ, అనూరాధ తదితరులు పాల్గొన్నారు.

ఆక్రమణతో రాకపోకలకు ఇబ్బందులు

చిలకలూరిపేట పట్టణంలోని ఆర్‌వీఎస్‌సీవీఎస్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వెనుక సాలిపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రం పక్కన రహదారిపైనే హోటల్‌కు సంబంధించిన వస్తువులు పెడుతున్నారు. దీంతో ద్విచక్రవాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యను పట్టణ ప్రణాళిక విభాగం అధికారి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. - **న్యూస్‌టుడే, కళామందిర్ సెంటర్(చిలకలూరిపేట పట్టణం)**

ఆర్ఎంపీ వృత్తికి చట్టబద్ధత కల్పించాలి

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: ఆర్ఎంపీ, పీఎంపీల ప్రాథమిక వైద్య వృత్తికి చట్టబద్ధత కల్పించాలని ఏపీఎంపీఏ నరసరావుపేట డివిజన్ అధ్యక్షుడు షేక్ బాజి విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు. 40 ఏళ్లకు పైగా ప్రాథమిక వైద్యాన్ని జీవనోపాధిగా మలుచుకుని రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా ఆర్ఎంపీలు, పీఎంపీలు జీవనం సాగిస్తున్నట్లు విన్నవించారు. వృత్తి రక్షణలో భాగంగా గుర్తింపు కల్పించాలని రెండుసార్లు జీవోలు విడుదల చేశారని, అనివార్య కారణాల వల్ల శిక్షణ అర్ధాంతరంగా నిలిచిపోయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తమ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో గుంటూరులో నిర్వహించనున్న జేఏసీ సభకు హాజరుకావాలని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు బాజి తెలిపారు. సంఘ నాయకులు ఆరేటి నాగేశ్వరరావు తదితరులున్నారు.

పర్యావరణ పరిరక్షణ బాధ్యత అందరిది

నూజండ్ల, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చేయాలని గంగినేని ఫౌండేషన్ అధ్యక్షుడు రాఘవరావు అన్నారు. కంభంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో శనివారం ఉచితంగా మొక్కలు అందజేయడంతో పాటు గ్రామ పెద్దలు, విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ కలిసి మొక్కలు నాటారు. మానవ మనుగడ మొక్కలుపై ఆధారపడి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు.

బోధన, భోజనం బాగుందా..?

నరసరావుపేటసెంట్రల్, న్యూస్‌టుడే: మండలంలోని కేసానుపల్లి, పెద్దతురకపాలెంలో జరుగుతున్న డ్రైనేజి కాలువ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అరవిందబాబు గుత్తేదారులకు సూచించారు. శనివారం ఆయన ఆయా గ్రామాల్లో పర్యటించి నిర్మాణ పనులను పరిశీలించారు. కాలువ పనులు త్వరగా పూర్తి చేసి మురుగు సమస్య లేకుండా చూడాలని తెలిపారు. పెద్దతురకపాలెంలో ఉన్న ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల ప్రారంభంలోనే మురుగు నీటి తటాకం కనిపించడంతో విద్యార్థులకు వ్యాధులొస్తే ఎవరు బాధ్యత వహిస్తారంటూ పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు తగ్గినా ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. బోధన, భోజనం బాగుందా, ఏమైనా సమస్యలున్నాయా? అని విద్యార్థులను అడిగారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు అంకమ్మచౌదరి, పాఠశాల సిబ్బంది, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (భారత ప్రభుత్వ రంగ సంస్థ) ...విశ్వాసానికి మరోపేరు

అస్సెట్ రికవరీ మోనిటరింగ్ బ్రాంచ్: విశాఖపట్నం
డి.నెం.9-13-45/2/9/1, 5వ అంతస్తు, ఎమ్‌వివిఆర్ వినాయగర్ ట్రేడ్ సెంటర్, విఐపి రోడ్, విశాఖపట్నం-530003.
మొబైల్ నెం.: 98312 00669, 96409 33383

స్థిరాస్తుల అమ్మకం కొరకు వేలం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు, 2002 లోని రూలు 8(6) r/w 9(1) నిబంధనలతో చదువబడే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం నోటీసు

ఇందుమూలముగా నోటీసు జారీచేస్తూ, యావన్మంది ప్రజానీకానికి మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) & హామీదారు(లు)కు నోటీసు జారీచేస్తూ తెలియజేయునది ఏమనగా, దిగువ సెక్యూర్డు క్రెడిటార్ గారికి తనఖా ఉంచిన / ఛార్జిలో ఉన్న స్థిరాస్తులను నిర్మాణాత్మకంగా / భౌతికంగా / లాంచనాత్మకంగా బ్యాంకు అధీకృత అధికారిగారు సెక్యూర్డు క్రెడిటార్ గారు స్వాధీనత తీసుకుని వాటిని "ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నదో అదే పద్ధతిపై" దిగువ పట్టికలో తెలిపిన తేదీలలో బ్యాంకు/సెక్యూర్డు క్రెడిటార్ గారు సదరు ఋణగ్రహీత(లు), హామీదారు(లు) నుండి రావలసిన బకాయిలను వసూలు నిమిత్తం ఈ నోటీసు జారీచేస్తున్నారు. ప్రతి ఆస్తికి ఎదుట దిగువ పట్టికలో రిజర్వు ధర & ధరావత్తు వివరములు తెలుపబడినవి.

ఇ-వేలం తేది, సమయం : 26-11-2025
ఉ॥ గం॥ 11.00 నుండి సా॥ గం॥ 4.00 వరకు

బయానా చెల్లింపునకు ఆఖరు తేది : 26.11.2025, మధ్యాహ్నం గం.03.00 గం॥ల లోపు
బిడ్ పెంపుదల మొత్తం : రూ.10,000/-

1) ఋణగ్రహీత పేరు / బ్యాంకుకు మొత్తం బకాయిలు : మెస్సర్స్ శ్రీ అనిత కాటన్ కార్పోరేషన్ (ఖాతా నెం.లు : 019500870011516, 019500IL00007398, 019500EG00000151) & ప్రొప్రయిటర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న వారు శ్రీ కన్నెబోయిన హరి హరప్రసాద్, డి.నెం.19/987(1), ఒగేరు రోడ్, క్లాక్ టవర్ దగ్గర, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా-522616.
హామీదారులు : శ్రీ జి.భవానీ శంకర్, శ్రీమతి కె.మల్లేశ్వరి, శ్రీ కె.మోహన్ సాయి.
బ్రాంచ్ ఆఫీస్ : స్టేషన్ రోడ్, గుంటూరు-019500 డిమాండ్ నోటీసు తేది. : 06-06-2022
బకాయి : తేది.31-03-2025 నాటికి బకాయి రూ.3,43,08,582/- + తదుపరి వడ్డీ, ఛార్జీలు, వ్యయాలు మరియు ఇతర ఖర్చులు. స్వాధీనత తేది : 08-08-2022
స్వాధీనత స్వభావం : లాంఛనాత్మక ఉద్దేశించిన అమ్మకం నోటీసు : 19-04-2025
తనఖా చేసిన సెక్యూరిటీ / ఆస్తి వివరాలు / యజమాను(లు) పేరు (తనఖా చేసిన ఆస్తి(లు)
రిజిష్టర్డు విల్లు నెం.39/ఓకె3/2010, తేది.11-02-2010 ప్రకారం శ్రీ కన్నెబోయిన మోహన్‌సాయి, తండ్రి : రవీంద్రబాబు & శ్రీ కన్నెబోయిన హరిహర ప్రసాద్, తండ్రి : కన్నెబోయిన రామారావు గారి పేరున గల ఆస్తి : గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్, పాత గుంటూరు, శ్రీ రామయ్య పంక్షన్ హాల్ దగ్గర, యాదవుల బజారు 2/3, క్రొత్త అసెస్‌మెంట్ నెం.1021079972, క్రొత్త డోర్ నెం.62-18-844, పాత అసెస్‌మెంట్ నెం.23481, పాత డోర్ నెం.16-15-208, బ్లాకు నెం.11, క్రొత్త వార్డు నెం.11, పాత వార్డు నెం.07, టి.యస్.నెం. 879/2 వద్ద 165 4/9 చ.గ.లు లేదా 138.32 చ.మీ.ల భూమి మరియు రెసిడెన్షియల్ భవనమునకు హద్దులు : తూర్పు : కన్నెబోయిన నాగేశ్వర రావు, కన్నెబోయిన వెంకటేశ్వర రావు గార్ల ఆస్తి - 49.70 అ.లు, దక్షిణం : చెన్నంశెట్టి వెంకటేశ్వర రావు (బాబు) గారి ఆస్తి - 30.00 అ.లు, పడమర : మున్సిపల్ కార్పోరేషన్ రోడ్డు-49.80 అ.లు మరియు ఉత్తరం : మున్సిపల్ కార్పోరేషన్ రోడ్డు - 30.00 అ.లు.
రిజర్వు ధర : రూ.69,48,000/- ధరావత్తు : రూ.6,95,000/-

2. డాక్యుమెంట్ నెం.4494/2013, తేది.26-07-2013 ప్రకారం శ్రీమతి కన్నెబోయిన మల్లేశ్వరి, భర్త : రామారావు గారి పేరున గల ఆస్తి : గుంటూరు జిల్లా, చిలకలూరిపేట మున్సిపాలిటీ & మండలం, గొర్రెపాటివారి వీధి, డోర్ నెం.7-186-2, బ్లాకు నెం.07, డి.నెం.56/1 వద్ద 96.94 చ.గ.లు లేదా 81.04 చ.మీ.లు విస్తీర్ణం గల భూమి మరియు రెసిడెన్షియల్ భవనము యావదాస్తి. హద్దులు : తూర్పు : రామబోయిన ఆంజనేయులు గారి ఆస్తి-22.00 అ.లు, దక్షిణం : యలగల రాధాకృష్ణమూర్తి మరియు ఇతరుల ఆస్తి-39.80 అ.లు, పడమర : అమ్మకం దారుల మిగిలిన ఆస్తి-22.00 అ.లు మరియు ఉత్తరం : 8.00 అ.లు వెడల్పు రోడ్డు - 39.80 అ.లు.
సెక్యూర్డ్ క్రెడిటార్సుకు తెలిసిన మేరకు ఋణభారముల వివరాలు : ఋణ భారములు ఏమి లేవు.
రిజర్వు ధర : రూ.16,32,000/- ధరావత్తు : రూ.1,63,000/-

ఇ-వేలం నియమ నిబంధనలు :
1) సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002 లోని నియమ & నిబంధనలను అనుసరించి దిగువ తదుపరి తెలిపిన నిబంధనలను అనుసరించి అమ్మకం జరుపబడును.
2) ఆస్తులను 'ఎక్కడ ఎలా ఉన్నవి అక్కడ అలాగే పద్ధతి, అక్కడ ఏమున్నవో అదే పద్ధతిపై' విక్రయించబడతాయి.
3) అధీకృత అధికారి గారి వద్దగల షెడ్యూలులోని సెక్యూర్డు ఆస్తికి సంబంధించిన ఉత్తమ వివరముల మేరకు తెలుపబడినవి. కాని సదరు వివరములలోని తప్పులకు, తప్పుడు వివరములకు, వదిలివేయబడుటలకు అధీకృత అధికారి గారు సమాధానం తెలుపవలసిన అవసరం లేదు.
4) అమ్మకం ఇ-వేలం పోర్టల్ https:// baanknet.com ద్వారా ఆన్‌లైన్‌లో దిగువ సంతకందారు తేది.26-11-2025, ఉదయం గం.11-00 ల నుండి సాయంత్రం గం.4-00 ల వరకు నిర్వహించెదరు.
5) అమ్మకం యొక్క పూర్తి వివరములతో నియమ నిబంధనల కొరకు దయచేసి https:// baanknet.com & www.pnbindia.in వెబ్‌సైటులు చూడవలెను.

సర్ఫేసి చట్టం 2002 లోని రూలు 8(6) r/w 9(1) ప్రకారం చట్టబద్ధమైన అమ్మకం ప్రకటన

ప్రదేశం: విశాఖపట్నం, తేది : 05-11-2025 సం/- అధీకృత అధికారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

శిష్టకరణం(పట్నాయక్) అవివాహితులకు సువర్ణావకాశం
నేడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక ఈనాడు పెళ్లిపందిరి. శిష్టకరణం (పట్నాయక్) అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఈనాడు వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (09 నవంబరు 2025 ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ వివరాలకు 91549 18858, 80080 01686ను సంప్రదించవచ్చు. ఫోన్/యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నవారు వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.

వెతలు కనండి.. వంతెన కట్టండి!

వంతెన నిర్మించి ఆదుకోవాలని కోరుతున్నారు గోపాలపురం, అన్నవరం, బుక్కూరు గ్రామాల రైతులు. తమ కష్టాలు తెలియజేస్తూ శనివారం వీరు ఓ వీడియోను విడుదల చేశారు. పాలకొండ మండలం గోపాలపురం-తంపటాపల్లి గ్రామాల మధ్యన ఓనిగెడ్డ ఉంది. వ్యవసాయ పనులు చేయాలంటే ఈ గెడ్డ దాటాల్సిన పరిస్థితి. దీంతో ఏటా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ ఇబ్బందులకు వంతెన నిర్మాణం ఒక్కటే మార్గమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకులు చొరవ చూపాలని కోరారు. - న్యూస్‌టుడే, పాలకొండ, గ్రామీణం

గాల్లో తేలినట్టుందే.. మనసు ఊగినట్టుందే..



సీతంపేట ఎన్టీఆర్ సాహస ఉద్యాన వనంలో ఏర్పాటు చేసిన స్కై సైకిలింగ్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. దిగువ జల విహార్(నీటితో నిండిన చెరువు), ఎత్తులో ఉన్న తీగల సాయంతో రైడింగ్ చేస్తూ గొప్ప అనుభూతి పొందుతున్నారు. ఈ సాహస క్రీడలో పాల్గొనేందుకు మక్కువ చూపుతున్నారు. పార్కు లోపలకు రూ.30 ప్రవేశ రుసుము చెల్లించాలి. ఒక్కో సాహస క్రీడకు ఒక్కో ధరను నిర్ణయించారు. స్కై సైకిలింగ్ చేయాలంటే రూ.100 చెల్లించాలి. - న్యూస్‌టుడే, సీతంపేట

చదరంగ యుద్ధం.. వ్యూహం సిద్ధం

గుర్రాలు, ఏనుగులపై సైన్యంతో ఇరువైపులా రాజులు సిద్ధమయ్యారు. కదన రంగంలోకి దూకి బాలలంతా బుర్రలకు పదును పెట్టారు. మేధ వికసించింది.. ప్రతిభ మురిసింది. సీతానగరం మండలం జోగింపేట గిరిజన సంక్షేమ శాఖ గురుకుల ప్రతిభా పాఠశాల మినీ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు శనివారం ఉత్సాహంగా సాగాయి. 13 జిల్లాలకు చెందిన 500 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, సమగ్ర శిక్షా సౌజన్యంతో అండర్-14, 17, 19 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి మురళి తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన వారికి ఆదివారం ముగింపు వేడుకల్లో పతకాలు, ప్రశంసాపత్రాలు అందించనున్నారు. - న్యూస్‌టుడే, సీతానగరం

ముత్యాల జల్లు.. మనసు హరివిల్లు

పాచిపెంట మండలంలో గల నీలంవలస గ్రామ సమీప జలపాతం వద్ద శనివారం పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి సందడి చేశారు. కొండ పైనుంచి జాలువారుతున్న నీటిలో చిన్నాపెద్దా కేరింతలు కొట్టారు. పలువురు పర్యాటకులు జలపాతం వద్దనే భోజనాలు చేశారు. - న్యూస్‌టుడే, పాచిపెంట

11న మాక్ పార్లమెంట్

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట ఐటీడీఏ సమావేశ మందిరంలో ఈ నెల 11న (మంగళవారం) సుమారు 150 మంది గిరిజన సంక్షేమ విద్యా సంస్థల విద్యార్థులతో మాక్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిప్యూటీ డీఈవో జి.రామ్మోహనరావు తెలిపారు. ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

పర్యాటక కేంద్రం ఏర్పాటుకు అనుకూలం

జలపాతం వద్ద కలెక్టర్ ప్రభాకరరెడ్డి, వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తదితరులు

పాచిపెంట, న్యూస్‌టుడే: గుమ్మిడిగుడ పంచాయతీ గిరిజన గ్రామం సమీప జలపాతం పర్యాటక కేంద్రం ఏర్పాటుకు అనుకూలంగా ఉందని కలెక్టర్ ప్రభాకర రెడ్డి తెలిపారు. శనివారం సబ్ కలెక్టరు వైశాలి, సీతంపేట ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్‌తో కలిసి జలపాతాన్ని సందర్శించారు. చాలా సమయం గడిపి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సందడి చేశారు. పర్యాటకులతో మాట్లాడారు. పర్యాటకుల కోసం ఉపాధి హామీ పథకం నిధులతో మౌలిక సదుపాయాలు కల్పనకు అధికారులకు ఆదేశించారు. ఆదాయం మెరుగుపరుచుకోవాలని గ్రామస్థులకు సూచించారు. జలపాతం దిగువ ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్రామస్థులు, అధికారులతో కలిసి శ్రమదానం చేశారు. ఏఎంసీ ఛైర్మన్ సూర్యనారాయణ, జడ్పీ వైస్ ఛైర్మన్ సింహాచలం, పీడీ రామచంద్రరావు, తహసీల్దార్ రవి, ఎంపీడీవో పాత్రో పలుశాఖల అధికారులు ఉన్నారు.

అవరోధాలు దాటితే.. అడవితల్లి బాట

అడవి తల్లి బాట పనుల పరిశీలనకు అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లాలి. ముఖ్యంగా అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు తరచూ సమీక్షలు నిర్వహించి.. పనులు ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలి.

- 7.11.25న సమీక్షలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

న్యూస్‌టుడే, పార్వతీపురం

గిరుల్లో డోలీ మోతలు తప్పేలా ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా మన్యం జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించి, రహదారుల ప్రాధాన్యాన్ని గుర్తించారు. పలు మార్గాలకు స్వయంగా శంకుస్థాపనలు చేశారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖ నిధులను వినియోగించి మూడుచోట్ల వీటిని నిర్మించే దిశగా చర్యలు ప్రారంభించారు. 'అడవిబాట' కార్యక్రమంలో పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో నిర్మాణాలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.

నిధులు మంజూరైనా పనులు జరగని మంత్రజోల రహదారి

దారి 1

పాచిపెంట మండలం రిట్లపాడు గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడానికి ఏడాది క్రితం రూ.4 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు అటవీ ప్రాంతం మీదుగా నిర్వహించాలి. ఆ శాఖ అనుమతులు తప్పనిసరి. ఎక్కువ విస్తీర్ణంలో అటవీ భూమిని వినియోగించాల్సిన పరిస్థితుల్లో పీసీసీఎఫ్ స్థాయిలో అనుమతులు రావాలి. అన్ని గండాలు గట్టెక్కితే కానీ అటవీ అనుమతులు రావు. పంచాయతీరాజ్, అటవీశాఖ రెండూ పవన్‌కల్యాణ్ పర్యవేక్షణలోనే ఉన్నాయి. ఒక శాఖ అడుగు వేయాలంటే మరొకటి మోకాలడ్డం పడకుండా ఉండాలి. ఏడాది అవుతున్నా అనుమతులు రాలేదని ఇంజినీరింగ్ అధికారి నగేష్ చెప్పారు.

అనుమతి కోరి ఏడాదైంది..

పూర్తయ్యేదెప్పుడో?

దారి 2

గుమ్మలక్ష్మీపురం మండలం మంత్రజోలకు రహదారి కోసం ఏళ్లుగా ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో నిధులు మంజూరైనా పూర్తి చేయలేకపోయారు. మళ్లీ 'అడవిబాట'లో రూ.4 కోట్లు మంజూరైంది. 2 కి.మీ మేర మట్టి పని చేసిన గుత్తేదారు కొన్ని రోజుల కిందట ఆపారు. బిల్లుల చెల్లింపులో జాప్యంతో పనుల్లో వేగం లేదు. నిర్మాణం పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి వీఎస్ నగేష్ తెలిపారు.

బాగుజోలలో నత్తనడక

దారి 3

మక్కువ మండలం బాగుజోల, సిరివర తదితర ప్రాంతాలకు రహదారి నిర్మాణానికి పవన్‌కల్యాణ్ శంకుస్థాపన చేశారు. బాగుజోల వరకు 2.4 కి.మీ రహదారి పనులను గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ చేయిస్తోంది. మిగిలిన 6.6 కి.మీ.కు రూ.9 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటివరకు 5 కి.మీ మట్టి పనులు అయ్యాయి. మట్టి పనుల తర్వాత రాకపోకలను తట్టుకొనేందుకు వీలుగా రహదారిని సాంకేతిక అంశాలతో కుదింపు చేయాల్సి ఉందని జిల్లా అధికారులు చెబుతున్నారు.

రేపటి నుంచి బాలాలయంలో పైడితల్లి దర్శనం

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి సోమవారం నుంచి ఆలయం పక్కన కొత్తగా నిర్మించిన బాలాలయంలో దర్శనం ఇవ్వనున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ మూడులాంతర్లు వద్ద చదురుగుడి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా తల్లి దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. సోమవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు దర్శనాలు నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. ఆలయ విస్తరణ పనులు పూర్తయ్యేవరకూ బాలాలయంలోనే దర్శనం ఉంటుందన్నారు.

GATE - 2027
Coaching @ VZM
For Civil Engineers
VRK GATE & ESE ACADEMY
Thotapalem, Vizianagaram
93475 19652
93475 49652
ADMISSION TEST
Dt : 16-11-2025 At. 10.00 AM
LONG TERM STARTS IN-DECEMBER -2025
SHORT TERM STARTS IN-APRIL-2026

WANTED CIVIL ENGINEERS
B Tech/DCE Having Knowledge in execution of Major Building Projects, CC Roads, Drains etc with minimum 5 years experience having knowledge in handling the project individually and knowledge in taking levels to work at Jangareddygudem, Eluru District, A.P.
RVR INFRA DEVELOPERS
2-1-59, 4th floor, Rayanam's Complex,
Opp Subhadra Arcade Complex,
Bhanugudi Junction, KAKINADA.
E mail : rvrinfradevelopers@yahoo.com

రూ. 5 లక్షలతో
మీ సొంత ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి
బొబ్బిలికి 1 కి.మీ. దూరంలో
మిగతా సొమ్మును 50 సులభ వాయిదా పద్ధతిలో కట్టండి
RK Estates WE SAY WE DO
K. Raghunath
Project Manager
Cell: 94408 42425

పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి

మంత్రి శ్రీనివాస్

భంజ్‌దేవ్‌ను పరామర్శిస్తున్న మంత్రి కొండపల్లి

సాలూరు, న్యూస్‌టుడే: పెట్టుబడులు రప్పించి పరిశ్రమలు ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం పట్టణానికి విచ్చేసిన ఆయన శస్త్ర చికిత్స చేసుకున్న మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్, ఇటీవల మృతిచెందిన పట్టణ నాయకులు, మంత్రి బంధువు పువ్వల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సాలూరు సమీపంలో 200 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఎంఎస్‌ఎంఈ పార్కు అభివృద్ధికి రూ.10కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. సీఎం అభ్యర్థన మేరకు కేంద్రం పెద్దగెడ్డ ప్రాజెక్టుకు రూ.67 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. పట్టణ, మండల తెదేపా నేతలు చిట్టి, ప్రసాద్‌బాబు, మోహన్, శ్యామ్ తదితరులు ఉన్నారు.

పాచిపెంట మండలం సురగడవలస సమీప హరిత రహదారిపై మొసూరు, సురగడవలస, గురివినాయుపేట తదితర గ్రామలకు చెందిన రైతులు మొక్కజొన్న గింజలు ఇలా ఆరబెట్టారు. తుపాను కారణంగా పంట దెబ్బతిని ధర తగ్గిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నిల్వకు కేంద్రాలు లేక.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక అవస్థలు పడుతున్నామన్నారు. - న్యూస్‌టుడే, పాచిపెంట

అక్షరం తోడుంటే అనుకున్నది సాధ్యమే

- ఏఎస్పీ మనీషారెడ్డి

ఈనాడు, పార్వతీపురం మన్యం

'ఏ విషయంలోనూ అతిగా ఆనందించలేదు. అలాగని కుంగిపోలేదు. తొలిసారి యూపీపీఎస్సీ సివిల్స్ రాసినపుడు ర్యాంకు సాధించలేకపోయా. అక్షరం తోడుంటే అభివృద్ధి మన వెంటే ఉంటుందని నమ్మి రెండోసారి 154 ర్యాంకు దక్కించుకున్నా..' అని చెబుతున్నారు యువ ఐపీఎస్ మనీషా రెడ్డి వంగల. ఏపీ క్యాడర్ అధికారిణిగా శిక్షణ ముగించుకుని గ్రేహౌండ్స్‌లో మూడు నెలల పాటు పనిచేశారు. తాజాగా పార్వతీపురం సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా నియమితులైన ఆమె 'ఈనాడు'తో తన అంతరంగాన్ని ఇలా పంచుకున్నారు.

కుటుంబం

మాది నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లి గ్రామం. నాన్న సర్వేశ్వరరెడ్డి, అమ్మ మల్లేశ్వరి. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్లు. పెద్దోడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో, చిన్నోడు ఛార్టెడ్ అకౌంటెంట్‌గా ఉన్నారు. మాది వ్యవసాయ కుటుంబం.

రెండోసారి ర్యాంకు

నంద్యాలలోని పాఠశాల విద్య సాగింది. చదువుకోవాలని తల్లిదండ్రులు అన్ని విధాలా ప్రోత్సహించారు. మా కోసం అంతగా వాళ్లు కష్టపడడం చూసి ఏదో సాధించి గుర్తింపు తీసుకురావాలనే కోరిక కలిగింది. పదో తరగతి పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని ఓ ఐఏఎస్ అకాడమీలో చేరా. తొలిసారి సివిల్స్ రాశా. 2020 ఫలితాల్లో సాధించలేకపోయా. 2021 నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసి రెండోసారి సాధించా.

గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా విధుల్లో మనీషారెడ్డి

నడిపించిన నాన్న మనసు

కష్టాలు కనిపించకుండా మమల్ని పెంచారు నాన్న. అక్షరంపై ఆసక్తి ఉంటే తల తాకట్టు పెట్టయినా చదివించా లన్నది ఆశయం. ఆయన మనసు తెలుసుకుని ముగ్గురం ఆ బాటలోనే ముందుకెళ్లాం. ఎంచుకున్న మార్గాల్లో కష్టపడ్డాం.. సాధించాం.

యువతకు ఒక్కమాట

సివిల్స్ వంటి పోటీ పరీక్షలు ఎదుర్కొనేందుకు, భవితకు.. డిగ్రీలో పునాది పడింది. అయిదేళ్లు తల తిప్పకుండా ఒక వైపు తరగతులు, వార్షిక పరీక్షలు.. మరో వైపు సివిల్స్‌కు సిద్ధమయ్యా. యువత ఎవరికి వారు నమ్మకం పెంచుకోవాలి. అదొక్కటే సరిపోదు. నిర్దేశించుకున్న లక్ష్య సాధన దిశగా ముందుకెళ్లాలి. ఏకాగ్రత, క్రమశిక్షణతో చదివితే ఏదైనా సాధిస్తారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పనిసరి

పిల్లలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పనిసరి. తొలిసారి సివిల్స్ సాధించలేకపోతే ఏమీ కాదు.. ముందుకెళ్లు అని నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అదే నాకు రెండోసారి సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన బలాన్నిచ్చింది.

పుస్తక పఠనం.. పర్యాటకం

ఆహారం: అమ్మ చేతి వంటే ఇష్టం. మాంసాహారినే అయినా మితంగా తీసుకుంటా.
ఆట: బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ ఆడతా.
ఆసక్తి: పుస్తకపఠనం చాలా ఇష్టం. నా జన్మభూమినందిపల్లి ఇష్టమైన పర్యాటక ప్రదేశం.
ఆదర్శం: మహానుభావులు ఒక్కొక్కరి లక్షణాల్లో నాకు నచ్చిన కొన్నింటిని ఆదర్శంగా తీసుకుంటా.
ఆలయం: దేవుడ్ని నమ్ముతా. కుటుంబ సభ్యులతో దేవాలయాలకు వెళ్తా.

పద్మశ్రీ IVF CENTER
పిల్లలు లేని దంపతులకు శుభవార్త
తల్లితండ్రులు కావాలనే కల నిజం చేసుకోవాలి అనుకుంటున్నారా ?
మెగా ఇన్ఫెర్టిలిటీ కన్సల్టేషన్ క్యాంప్
IVF ₹1.25* Lakhs నో హిడెన్ ఛార్జెస్
16 నవంబర్ 2025
ఉ॥ 9 గం॥ల నుండి మ॥ 3 వరకు
అపాయింట్‌మెంట్ తప్పనిసరి
ఉచిత కన్సల్టెన్సీ మరియు స్కానింగ్
జర్మనీలో తర్ఫీదు పొందిన ప్రముఖ సంతాన సాఫల్య నిపుణురాలు
డా॥ పి. సుధా పద్మశ్రీ గారు
M.D. (Obst.& Gynaec)
Specialist in Gynaec Laparoscopy and Infertility Core Fertility Specialist.
పద్మశ్రీ ఐ.వి.ఎఫ్. సెంటర్
డో.నెం. 49-48-16/5, ఎన్.జి.జి.ఓ. కోలనీ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం-16.
ఫోన్ : 0891-2734747, 9246634747
అపాయింట్‌మెంట్ కొరకు:
9246634747, 8790538761, 6305229695

బంక్‌కొడితే.. ఫోన్‌కొట్టండి

న్యూస్‌టుడే- రాజాం

పెట్రోల్ బంకులలో నిర్ణీత పరిమాణంలో ఇంధనం వేయించుకున్నా కొలతల్లో బంక్ కొడితే.. అదేనండి నిబంధనలు, నాణ్యత పాటించడం మానేస్తే.. తూనికలు, కొలతలశాఖ అధికారులకు మీరు ఫిర్యాదు చేయొచ్చు. చమురు కొలతల విషయంలో ఏమాత్రం అనుమానం ఉన్నా వాహన చోదకులు నిరభ్యంతరంగా పరిశీలించవచ్చు. ఇందుకు పెట్రోల్ బంకు సిబ్బంది సహకరించాల్సి ఉంది. ఈ మధ్య ఉమ్మడి జిల్లాలో ఇలాంటి మోసాలు బయటపడుతున్నాయి. వీరఘట్టంలోని ఒక బంకులో అధికారులు తనిఖీ చేస్తే.. 5 లీటర్ల పెట్రోలుకు 30 ఎంఎల్ తక్కువగా పోస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.

విజయనగరంలోని ఓ బంకులో ఇంధన పరిమాణం పరిశీలిస్తున్న అధికారులు

జంప్ గమనించండి

చమురు కొట్టించేటప్పుడు మీటర్ జంప్‌ను పరిశీలించాలి. 0 నుంచి మొదలు పెట్టినా.. జంప్ ట్రిక్ పద్ధతిలో బురిడీ కొట్టించే వీలుంది. మీటర్ జంప్ 4-5 మధ్యలో కాకుండా ఒకేసారి 10, 20 నుంచి మొదలైనా.. ఇంధనం పట్టేటప్పుడు ధార వేగంగా ఉన్నా అనుమానించాల్సిందే.

మోసాలపై ఫిర్యాదు చేయవచ్చు..

- తూనికలు కొలతల సహాయ కంట్రోలర్: 99516 86789
- భారత్ పెట్రోలియం: 1800 224344
- రిలయన్స్: 1800 8919023
- ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్: 1800 2333555

నేరుగా ఫిర్యాదు చేయొచ్చు..: తూనికలు, కొలతల్లో తేడా వచ్చినట్లు గ్రహిస్తే నేరుగా ఫిర్యాదు చేయాలి. పెట్రోలు పోయించుకునే ముందు పంపు సెట్‌లో సున్నాలు సరిచూసుకోవాలి.

- బి.మనోహర్, డిప్యూటీ కంట్రోలర్, తూనికలు కొలతలశాఖ

★ పెట్రోలు, డీజిల్ సరైన కొలత ప్రకారం ఉందో, లేదో పరిశీలించేందుకు ప్రతి బంకులో తూనికలు, కొలతల శాఖ ధ్రువీకరించిన 5 లీటర్లు, 2 లీటర్లు, లీటరు జారును అందుబాటులో ఉంచాలి. వినియోగదారుడికి సందేహం వస్తే జార్లలో చూపి అనుమానాల్ని నివృత్తి చేయాలి. కొలతల్లో తేడా ఉంటే తూనికలు కొలతల సహాయ కంట్రోలర్‌కు ఫిర్యాదు చేయొచ్చు.

★ రౌండ్ ఫిగర్ అంటే.. రూ.100, రూ.200, రూ.500 విలువతో పెట్రోలు పోయించొద్దు. మోసాలు జరిగే ఆస్కారం ఎక్కువ. ప్రత్యేక చిప్‌లు ఏర్పాటు చేసి ఇంధనం తక్కువ వచ్చేలా చేస్తారు. రూ.110, రూ.180, రూ.520 అలా పట్టిస్తే మేలు.

★ పెట్రోలు, డీజిల్ నాణ్యత పరిశీలించేందుకు సాంద్రతల పట్టిక ఉపయోగపడుతుంది. పెట్రోలు సాంద్రత 710-770, డీజిల్ 820- 860 మధ్యలో ఉండాలి.

★ ప్రతి బంకులో అత్యవసర ఫోన్ నంబర్లు, ధ్రువీకరణ తేదీలు ఉంటాయి. పౌరసరఫరాల శాఖ డీటీ, పెట్రోలియం సంస్థకు చెందిన సేల్స్ మేనేజర్ నంబర్లు ఉంటాయి. వినియోగదారులు ఫిర్యాదులు, సూచనలు చేయొచ్చు.

సందర్భమేదైనా ఈనాడును చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
EENADU THE WAY CLASSIFIEDS
పెళ్లి జరిగిన శుభసందర్భం
ఉద్యోగ ఉత్తీర్ణులు
జన్మదిన శుభాకాంక్షలు
జయంతి, వర్ధంతి
లీగల్ ప్రకటనలు
అంత్యక్రియలు,
వేడుక ఏదైనా..
ఈనాడును
చేసుకోండి వేదిక
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
9000866020, 8008597609

(c) eenadu

జాతీయ స్థాయి టోర్నీకి జిల్లా క్రీడాకారులు

జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన ఉమ్మడి జిల్లా విద్యార్థులు

కొత్తవలస, న్యూస్‌టుడే: ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఈనెల 11 నుంచి 15 వరకు జరగనున్న ఎస్జీఎఫ్ అండర్-17 బాలుర వాలీబాల్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ శనివారం వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బి.రంజిత్(బలిజిపేట), ఎన్.గణేష్(బలిజిపేట), ఎన్.నవదీప్(భోగాపురం) బంగారు పతకాలు సాధించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఏపీ వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి భగవాన్‌దాస్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు సూరిబాబు, కార్యదర్శి కె.వి.ఎ.ఎన్.రాజు, కోశాధికారి కె.సన్యాసినాయుడు, సహాయ కార్యదర్శి కె.కృష్ణంరాజు, సభ్యులు అభినందించారు.

ఉత్సాహంగా ఖోఖో పోటీలు

క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తదితరులు

విజయనగరం క్రీడా విభాగం, న్యూస్‌టుడే: స్కూల్‌గేమ్స్‌లో భాగంగా బాల, బాలికల ఖోఖో రాష్ట్రస్థాయి పోటీలు శనివారం సాయంత్రం విజ్జీ మైదానంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. పూర్వ 13 ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ఈ పోటీలు ఈ నెల 10వ తేదీతో ముగియనున్నాయి. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు విద్యాధికారి తవిటినాయుడు, స్కూల్ గేమ్స్ రాష్ట్ర నాయకుడు భానురాజు తదితరులు పాల్గొన్నారు.

ఆలోచించేలా.. ఆకట్టుకునేలా

'స్వప్నం రాల్చిన అమృతం' నాటిక ప్రదర్శనలో సన్నివేశం

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: అభినయ, నాటకశాల సంయుక్త నిర్వహణలో చివరి రోజు శనివారం రాత్రి నగరంలోని గురజాడ కళాభారతిలో నాటిక పోటీలు ముగిశాయి. మొదటి నాటికగా కరీంనగర్ చైతన్య కళాభారతి 'స్వప్నం రాల్చిన అమృతం' నాటిక ప్రేక్షకులను రంజింపజేసింది. దీని రచన పరమాత్ముని శివరాం, దర్శకత్వం మంచాల రమేష్. రెండో నాటికగా హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ 'అమ్మ చెక్కిన బొమ్మ' నాటిక ప్రదర్శించారు. దీని రచన జ్యోతి రాజ్ భీశెట్టి, దర్శకత్వం వెంకట్ గోవాడ వహించారు. ప్రదర్శనలు నటరత్న నాటక పరిషత్ అధ్యక్ష, కార్యదర్శి అభినయ శ్రీనివాస్, గెద్ద వరప్రసాద్ నిర్వహణలో జరిగాయి.

వినూత్న పద్ధతుల్లో పంటలు పండించాలి

రైతు సమ్మేళన కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వినూత్న పద్ధతుల్లో పంటలు పండించాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, అది లాభసాటిగా మారేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని వర్సిటీ అందించాలని సూచించారు. అనంతరం సీటీ స్కాన్ మోడల్ ల్యాబ్‌తో పాటు మరో రెండింటిని ప్రారంభించారు. విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పలు గ్రామాలను దత్తత తీసుకుని నూతన పద్ధతులపై అవగాహన కల్పిస్తామని వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీఎన్ రావు తెలిపారు. ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి, ఛాన్సలర్ జీఎస్ఎన్ రాజు, ఉపకులపతి ప్రశాంత్‌కుమార్ మహంతి, అధ్యాపకులు పాల్గొన్నారు.

పనికి తగిన వేతనమివ్వాలని డిమాండు

విజయనగరం బాబామెట్ట న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా పనికి తగిన వేతనం ఇవ్వాలని ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ఛైర్మన్ దూసి భానోజీరావు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. శనివారం ఉమ్మడి జిల్లాల మహాజన సభను జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేఎల్ పురం సామాజిక భవనంలో నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ పొరుగు సేవల ఉద్యోగులకు సర్వీసు రూల్స్‌తో పాటు సెర్ప్, మెప్మా ఉద్యోగులకు అమలుచేస్తున్నట్లు హెచ్‌ఆర్ పాలసీలను, ఇంక్రిమెంట్, పథకాలు వర్తింపజేయాలని కోరారు. సాధారణ, మెడికల్ సెలవులు మంజూరు చేయాలన్నారు. అనంతరం జిల్లా ఛైర్మన్‌గా జి.మహేంద్రబాబు, కార్యదర్శిగా పి.శ్రీను, కోశాధికారిగా పి.గోపాల్, ఇతర కమిటీ సభ్యులుగా 15 మంది పేర్లను ప్రకటించారు.

చిరు వ్యాపారి.. అందుకో స్వానిధి!

న్యూస్‌టుడే- విజయనగరం పట్టణం, రాజాం

రుణ పథకంతో ఆర్థిక అండ

వీధి వ్యాపారులను కూటమి ప్రభుత్వం ఆదుకుంది. చిరు వ్యాపారాలకు అవసరమైన పెట్టుబడి నిధిని బ్యాంకుల ద్వారా అందిస్తోంది. ఇప్పటికే రుణాలు తీసుకుని తిరిగి చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో రుణం సమకూర్చుతోంది. జిల్లాలోని విజయనగరం, రాజాం, బొబ్బిలి, నెల్లిమర్ల పట్టణాల్లో వేగవంతం చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులు దీన్ని పర్యవేక్షిస్తున్నారు.

రుణ మంజూరు లక్ష్యం ఇలా

పట్టణం	తొలి	రెండో	మూడో
బొబ్బిలి	673	758	717
నెల్లిమర్ల	193	585	540
రాజాం	373	496	544
విజయనగరం	2,323	2,842	2,053

పెరిగిన రుణం

సర్వే నిర్వహించి వేల మంది వీధి వ్యాపారులను గుర్తించారు. తొలి విడతగా గతంలో రూ.10వేలు రుణం ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.15వేలకు పెంచారు. మొదటి విడత సజావుగా చెల్లించిన వారికి రెండో విడతలో గతంలో రూ.20వేలు సమకూర్చగా, దీన్ని రూ.25వేలు చేశారు. రెండోసారి కూడా చెల్లిస్తే రూ.50వేలు రుణంగా అందుకోవచ్చు. తొలి విభాగంలో రూ.5.34 కోట్లు, రెండోది రూ.11.70 కోట్లు, మూడో విభాగంలో రూ.22.59 కోట్లు మొత్తంగా రూ.39.63 కోట్లు వ్యాపారాలకు సమకూరనున్నాయి.

తోపుడుబళ్లపై వ్యాపారాలు

తొలి విడత లక్ష్యం:	3,562	ఇచ్చినవి: 1,271
రెండో విడత:	4,681	ఇచ్చినవి: 163
మూడో విడత:	3,854	ఇచ్చినవి: 224

అందరికీ రుణాలు

సర్వేలో గుర్తించిన వారికి కొత్తగా రుణాలు బ్యాంకులు ఇస్తున్నాయి. ఇప్పటికే తీసుకుని చెల్లించిన వారికి రుణ పరిమితి పెంచి అందిస్తున్నాయి. జిల్లాలో మూడు విభాగాల్లో 12,761 మందికి అందించాలనేది లక్ష్యం. మెప్మా అధికారులు దగ్గరుండి లబ్ధిదారులకు ఇప్పిస్తున్నారు.

– జీవీ చిట్టిరాజు, మెప్మా పీడీ

విద్యార్థులపై సేవాభావం అభినందనీయం

ఎంపీ అప్పలనాయుడికి లోకేశ్ ప్రశంసలు

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: సామాజిక నిబద్ధతను చాటారంటూ పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడును విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. బిహార్ ఎన్నికల ప్రచారం నిమిత్తం శుక్రవారం ప్రత్యేక విమానంలో వెళ్తుండగా గురుకుల విద్యార్థుల మధ్య అప్పలనాయుడు పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకున్న విషయాన్ని అమలాపురం ఎంపీ హరీష్ ద్వారా తెలుసుకున్న ఆయన వెంటనే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, వారిపై ఎంపీ సేవాభావంతో వ్యవహరించడం విద్యాశాఖ మంత్రిగా తనకు సంతోషాన్నిచ్చిందని అభినందించారు.

12న నిరసన ర్యాలీ

మాట్లాడుతున్న వైకాపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు

విజయనగరం పట్టణం: ప్రస్తుత ప్రభుత్వంలో జిల్లాలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని వైకాపా జిల్లా అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం విజయనగరంలోని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రులు, శాసనసభ్యుల బాధ్యతారాహిత్యం కనిపిస్తోందని, అధికారులతో సమీక్షలు మరిచారన్నారు. మొంథా తుపానులో 33 శాతం పైన నష్టపోయిన వారికే పరిహారమనడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఇప్పటికి ఎనిమిది సార్లు భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించారని, కూటమి ప్రభుత్వంలో తీసుకొచ్చిన కొత్త అనుమతులు, నిర్మాణాలు ఉంటే చెప్పాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 12న నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలను ఇస్తామన్నారు.

తుపాను తుంచింది.. దళారులు ముంచేస్తున్నారు

- పత్తి రైతుల ఆవేదన
- ఏర్పాటు కాని కొనుగోలు కేంద్రాలు

న్యూస్‌టుడే- బొబ్బిలి, రామభద్రపురం

కుళ్లిపోయిన పత్తి కాయలను చూపుతున్న రైతు తిరుపతిరావు

మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు పత్తి రైతును నిండా ముంచాయి. పంట చేతికొచ్చే తరుణంలో తడిసి రంగు మారింది. దీనికితోడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇంకా కేంద్రాలను తెరవలేదు. ఇదే అదునుగా దళారులు రైతులను దోచుకుంటున్నారు. దాచుకునేందుకు మార్గంలేక, దళారులు ఇచ్చే ధర గిట్టుబాటుకాక సతమతమవుతున్నారు.

జిల్లాలో సుమారు 9వేల హెక్టార్లలో పత్తిసాగవుతోంది. తుపానుకు కిందకు పడిపోయిన పంటనే గుర్తించారు. ఈ మేరకు 10.09 ఎకరాల్లో నష్టం కలిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. రంగుమారిన పత్తిని లెక్కల్లోకి తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు సాధారణంగా 9 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. ప్రస్తుతం 2 నుంచి 3 క్వింటాళ్ల లోపు వస్తోంది. ఎకరాకు సాగుఖర్చులే రూ.25 వేలు కాగా.. రూ.20 వేలు కూడా రావడంలేదని వాపోతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి..

అయిదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాను. సుమారు రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. తుపాను వర్షాలకు పత్తి కాయలు కుళ్లిపోయాయి. వచ్చిన కొద్ది పాటి పంట నల్లగా మారడంతో ఎవరూ కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.

- ఎస్.సత్యం, కౌలు రైతు, శిష్టుసీతారాంపురం

రూ.5,200లకే విక్రయించాలంటా...

రామభద్రపురం, రాజాం, బాడంగి, బొబ్బిలి ప్రాంతాల్లో సాగు ఎక్కువగా ఉంది. గతంలో రామభద్రపురం, సాలూరులో కేంద్రం ఉండేది. రైతులు నచ్చిన చోట విక్రయించుకునేవారు. ఇప్పుడు కేవలం రాజాం ప్రాంతాన్నే గుర్తించారు. అక్కడ కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం క్వింటా మద్దతు ధర రూ.8,110గా ప్రకటించింది. ప్రైవేటు వ్యాపారులు, దళారులు రూ.5,200కు కొనుగోలు చేస్తున్నారు. ఆపై తూకంలో క్వింటా వద్ద 5 కిలోలు అదనంగా లాగుతున్నారని రైతులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా కేంద్రాలు తెరవాలని కోరుతున్నారు.

త్వరలో ప్రారంభిస్తాం..

పత్తి కొనుగోలు కేంద్రం రాజాంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాం. రామభద్రపురంలో కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. త్వరలో ప్రారంభిస్తాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి. దళారుల వలలో పడొద్దు.

– రామారావు, జేడీ, వ్యవసాయశాఖ, రవికిరణ్, ఏడీ, మార్కెటింగ్‌శాఖ

జమ్ములో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సీఐ శంకరరావు తదితరులు

పోలీసులపై దాడి కేసులో కస్టడీకి నిందితులు

గుర్ల, న్యూస్‌టుడే: మండలంలోని జమ్ములో పోలీసులపై దాడి కేసులో నిందితులను అయిదు రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం నిందితులను జైలు నుంచి పోలీసు బందోబస్తు మధ్య జమ్ము తీసుకొచ్చి సీఐ శంకరరావు, గుర్ల ఎస్సై నారాయణరావు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టారు. దేవీనవరాత్రి ఉత్సవాల సందర్భంగా హోంగార్డుని గాయపరిచిన కేసుతో పాటు తర్వాత సర్పంచి నర్సింహమూర్తిని అరెస్టు చేసేందుకు వెళ్లగా వైకాపా శ్రేణులు పోలీసులపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేసి విధులకు ఆటంకం కలిగించాయి. ఈ కేసుల్లో ఇప్పటికే 25 మందిని అరెస్టు చేసి విశాఖ కారాగారానికి తరలించారు. కేసులో మరికొంత మందిని అరెస్టు చేయాల్సి ఉందని ఎస్సై చెప్పారు. అరెస్టు చేస్తారేమోనని ముందుగానే కొందరు ఇళ్లు విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం.

అడవిపంది దాడిలో తీవ్రగాయాలు

గుమ్మలక్ష్మీపురం: అడవిపంది దాడిలో గిరిజనుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కురుపాం మండలం జి.శివడకు చెందిన పాలక మారుతి భార్యతో కలిసి శనివారం జునుము కాయలు తీసేందుకు కొండకెళ్లారు. అక్కడ మారుతిపై అడవిపంది దాడి చేసి.. కాళ్లు, చేతులు, తలపై గాయపర్చింది. విషయం తెలుసుకున్న కుమారుడు మత్య భద్రగిరి ఆసుపత్రికి, అక్కడినుంచి పార్వతీపురం తీసుకొచ్చారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	125	220	230

'అయిదేళ్లలో ఎందుకు నిర్మించలేదు'

కిమిడి నాగార్జున

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: అయిదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయాన్ని ఎందుకు నిర్మించలేదని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావును తెదేపా జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున ప్రశ్నించారు. కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు, విమానాశ్రయంపై శ్రీనివాసరావు వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణ చేసింది తామేనని ఆయన చెప్పడం హాస్యాస్పదమన్నారు. భూసేకరణ పూర్తిచేసి, 2019లో శంకుస్థాపన తెదేపా హయాంలోనే జరిగిందన్నారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమానాశ్రయం రాకూడదని అప్పట్లో మాట్లాడారని అన్నారు. వైకాపా నాయకులు కేసులు పెట్టించి, నిర్మాణం జరగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

SREE KAMAL DIAMONDS
LAB GROWN DIAMONDS (CVD DIAMONDS)
ALL SIZES & ORDER SUPPLY AVAILABLE
9014516716, 7989571708
TOWN HALL ROAD, KURUPA MARKET, VISAKHAPATNAM.

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

మీకు మీరే బాస్! ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఖాళీ సమయంలో వెల్‌నెస్ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తూ మంచి ఆదాయం ఆవకాశం మేము ఇస్తాము 9014039992

ఫెన్సింగ్ వేయబడును. మీ రియల్ ఎస్టేట్‌లో, మీ పొలంలో గానీ వేయబడును. అన్ని రకాల మొక్కలు 3 Years Warrantyతో వేయబడును. C: 8074323184

HEALTH & CARE

NEURO

నిర్మల న్యూరో & జనరల్ మెడికల్ సెంటర్
మెదడు, నరముల & వెన్నెముక వ్యాధి నిపుణులు
Dr.Nirmala Vangapandu M.D.(Gen.Med) DM (Neuro) JIPMER Specialist in Brain & Nerve Problems & General Physician
R.T.C.కాంప్లెక్స్ ఎదురుగా, INOX మల్టీప్లెక్స్ వెనుక వైపు,VZM
FOR APPOINTMENT : 63054 71147

ప్రకటన చిన్నదైన స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్ల సేవకు, ఇంటి/వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు,కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

విజయనగరం జిల్లాలో ఇండ్ల స్థలాలు, ప్లాట్స్ డెవలప్‌మెంట్స్‌కు ల్యాండ్స్ అమ్మాలన్నా, కొనాలన్నా సంప్ర & మార్కెటింగ్ సిబ్బంది కావలెను. ✆ చరం 9160145145.

FLAT FOR SALE

2&3 BHK New Flats at PM Palem 2nd Bus Stop E&S/F @ 43L & N/F @ 62L. 1050 Sft E/F @ 4800/- Sft. 1st Bus Stop. ✆ 9494432404.

FLATS FOR SALE
2 BHK 1125 SFT.
3 BHK 1750 SFT.
Deluxe Flats Near Kommadi jn., Highway facing. Paradesipalem, Opp. Audi Car Service Centre.
Club House & Swimming pool
FEW FLATS AVAILABLE No GST
9908512090
9848948292

Prime area Maddipalem, behind CMR, 2BHK 738 Sft, 47 Sq.yds, East facing, car parking100Sft, flat sale. 9849469641/ 9848133304

Tallavalasa Near Tirumala School Close to Highway 950 Sft South Facing New Flats for sale. ✆ 7569397533.

HOUSE FOR SALE

House Sale, Rent 2BHK N/F VUDA Approved 222 Sy Site Sale, 267 Sy N/F & 267 S/F VT Agraharam VZM. Ph: 8897096792

మధురవాడ బక్కన్నపాలెం, దేవీ కాలనీ 140 చ.గ. 2 G+1 అండర్ కన్‌స్ట్రక్షన్ ఇండివిడ్యువల్ హౌస్ కార్ పార్కింగ్‌తో అమ్మబడును. ✆ 8309998454.

శ్రీకాకుళం మునసబుపేట హైవే, Engg. కాలేజ్ దగ్గర 120 చ.గ 2 G+1 అండర్ కన్‌స్ట్రక్షన్ హౌస్, కార్ పార్కింగ్‌తో అమ్మబడును. ✆ 8309998454.

అందమైన డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ కొత్తవలస వద్ద సౌత్ ఫేసింగ్ 120 Sq.Yds ఆకర్షణీయమైన ధరకు లభించును. 9000890082.

విజయనగరం-ప్రియనగర్ కాలనీ D-మార్ట్ దగ్గర 167 (30x50) గజాలు G+2 ఉత్తరం ఫేస్ ఇల్లు అమ్మకం. బ్యాంక్ లోన్ సౌకర్యం. సం|| 9441749727.

LAND FOR SALE

1Acr Farm Land with N/E Facin 1000 Sft. House Nr. Pusapatirega 4KM from NH-5 Nr. Bhogapuram Airport. 8125499995/ 8499961919

విజయనగరం జిల్లా జామి మండలం జి.సింగవరం గ్రామంలో 1.39 ఎకరాలు సపోటా తోట, ఒక్క సెంటు: 3,00,000/- అమ్మకానికి కలదు. సంప్ర|| 9063890162, 8106234196.

వైజాగ్, పద్మనాభం మం సింగవరం 9.63 ఎకరాలు యూకలిప్టస్ మొక్కలతో మెయిన్‌రోడ్ అప్రోచ్ రీజనబుల్ ధరకు అమ్మకం. ఎకరం 1 Cr. 6303838351.

66 సెంట్లు భూమి అమ్మకం. జాతీయ రహదారి సమీపంలో ఆరికతోట గ్రామం, విజయనగరం జిల్లా. Ph: 7799229993.

గుర్ల MRO ఆఫీస్ సమీపంలో 1.5 ఎకరాల భూమి అమ్మకానికి కలదు. విజయనగరం నుండి 10KM దగ్గరలో. ✆ 8790012309, 9908664019

PLOT FOR SALE

33 ft X 66 ft Plot (Total: 242 Sq.Yards) Located at Bobbili Centre, behind 7th Day School. Bank Approved Property Price: Rs.35,000 per Sq.Yard Contact: 9052616313

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

విజయనగరం ప్రదీప్ నగర్‌లో మరియు వసంత్ విహార్ వుడా అప్రూవ్డ్ లే-అవుట్‌లో స్థలాలు అమ్మకమునకు కలవు. సంప్ర: 9440139666, 9440305444.

VZM కలెక్టర్ ఆఫీస్‌కి 300 మీ.కి దగ్గరగా కనపాకా న్యూ కాలనీ లే-అవుట్‌లో 302 చ.గ. ప్లాట్ కలదు & K.L.పురంలో 267చ.గ.కి కలదు. ✆ 9948888530

280Sq.y. Plot No. 186 S.V.N.Nagar Layout Nr. Sarswati Temple, Vijianagaram W/F Plot Sale Ct : 9908483664, 9393101741.

VZM Highway Face Prakruthi Layout 60 Ft. Road Face 311 Sq.Y. (40x70) & Lendi Backside 60 Ft. Road Face 627 Sq.Y. 9849626454.

2/3 BHK Gated Community ready to move Prime Houses & Residential Villa, Plots for sale Vizianagaram. ✆ 9493707594.

PLOT FOR SALE
233 sq yards. Vuda Approved Plot. at Phool Bagh Road Near Maruthi Jnanamandiram Vizianagaram.
97010 84143
99895 47573

ఇళ్ల స్థలాలు అమ్మకం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో 3జిల్లాల నడుమ ఇళ్ల స్థలాలు
కేవలం గజం 3999/- మాత్రమే
(ఈ నెల వరకు మాత్రమే)
7095005999

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

PLOTS FOR SALE
SVN NAGAR
Plot No.11 & 12, North Facing, Each 267 Sq.Yards
(Double Road) Semi Commercial
Near Sujatha Convention, VIZIANAGARAM
Cont: 9390732524
9246667726

HOUSE PLOTS FOR SALE
Sq.Yard. Rs. 7000/-
10 KM to BHOGAPURAM AIRPORT, 2 KM to JONNADA RING ROAD, GVMC LIMITS, BHEEMILI REGISTRATION. VIZAG DISTRICT.
9151318111
8919189884

పంచాయితీ అప్రూవల్ 30x50 సైజ్ బిట్స్ చ||గ|| 5500 పార్వతీపురం మం|| నర్సిపురం గ్రామ పంచాయితీ కారాడవలసలో సైట్స్ సేల్ ✆ 8331852489.

విశాఖపట్నం భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కి దగ్గరలో VMRDA అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ కలవు. ✆ 7207883335

శుభగృహ సుకృతి అవాస్ కొత్తవలస, విద్యుంపేటలో 155 గజాలు, VMRDA అప్రూవల్, E/F & N/F, కార్నర్ బిట్ అమ్మకానికి కలదు. కాంటాక్ట్ 9398879250.

భోగాపురం ఎయిర్‌పోర్టు దగ్గరలో 200 చ||గ|| మరియు తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ దగ్గరలో 300, 200 చ||గ|| స్థలములు రీసేల్‌కు కలవు. Contact: 98668 20859.

VZM టౌన్ దుప్పాడలో 162గ.లు N/W కార్నర్ బిట్ పంచాయితీ లేఔట్ & చెల్లూరు న్యూబైపాస్ రోడ్ 186గజాలు W/F ఉడాబిట్ for Sale ✆7799551096.

COMMERCIAL SPACE FOR SALE

కమర్షియల్ సైట్ ఫర్ సేల్ వీరఘట్టం-నడుకూరు మధ్యలో స్టేట్ హైవేకి అనుకొని తూర్పు పడమరలకు 28 అడుగులు, ఉత్తర దక్షిణాలకు 105 అడుగులు గల కమర్షియల్ సైట్ అమ్మకమునకు కలదు. సం: 9441072840, 7569401085.

WANTED

REQUIRED LAND
5-20 Acres for Villa's Joint Development / Outright in VIZAG for India's Top 5 Real estate Company.
89 89 129 555

TO LET

Fully Furnished Double Roomed portion with Car Parking available Nataraj Colony, Ring rd, VZM. C: 8328442639.

SECOND SALE

VZMలో GYM అమ్మకంనకు కలదు Cost:10 లక్షలు మాత్రమే ✆ 7075546232.

JOBS

కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వైజాగ్ VZM SKLM జిల్లాల్లో మైన్స్ హస్పిటల్స్, బ్యాంక్స్, స్కూల్స్ చెక్‌పోస్ట్ ఆపరేటర్స్, అటెండర్స్, డేటా ఎంట్రీ&కంప్యూటర్ ఆపరేటర్స్, జూనియర్ రికార్డ్ అసిస్టెంట్స్, PO's, క్లర్క్స్, GNM, స్పీచ్‌థెరపీ, ఫిజియోథెరపీ, ECG&Lab టెక్నీషియన్స్ Q:10th ఎనీ డిగ్రీ, ITI, B.Tech ఆల్ బ్రాంచ్ Age:18 to 42 జీ:20 to 50k, M/F ✆7036613444.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలికాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+వ+ జీతం. ✆ 95025 91122

Required Professional Gardener or Gardening consultant work - Weekly 1 Day work. Location - Vizag. 8801144552, 9553313451

Sales Girl to Work in Tiles Shop at Pendurti, Vizag. SSC with 3 Yrs. Exp. in Sales Rs.: 10,000/- PM Cont.: 9494113399.

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 91122, 99490 21122.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

ADMS ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెటింగ్ చేయుటకు (Male/ Female, లీడర్స్, LIC, అగ్రిగోల్డ్) టీం లీడర్స్ కావలెను. జీతం 25K C: 9281073699.

సెక్యూరిటీ ఫీల్డ్ సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ గార్డులు, వాష్‌రూమ్, ఫ్లోర్‌క్లీనింగ్, హౌస్‌కీపింగ్ ఉద్యోగాలు. 12 గం|| జీ 15K. బయోడేటా,ఫోటో వాట్సప్ సం|| 7306582829

వైజాగ్‌లో ప్రముఖ హోటల్‌లో పనిచేయుటకు టిఫిన్స్, మీల్స్, టీ మాస్టర్స్ మరియు హెల్పర్స్, సర్వీస్ బాయ్స్ కావలెను. మంచి జీతం వసతి ఇవ్వబడును. ✆ 99088 67145

మా న్యూవెంచర్ నందు పనిచేయుటకు యువతీయువకులు, మార్కెటింగ్ Exe. కావలెను. ప్రతీనెలకు మంచి జీతం మరియు Incentives ఉంటాయి. 9966613533

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్‌క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

ప్రముఖ కంపెనీలో వర్క్ చేయడానికి బాయ్స్ (జీ:15,000), రిసెప్షన్ గర్ల్స్ (జీ: 12,000) కావలెను. వర్కింగ్ ప్లేస్ వైజాగ్ & విజయనగరం. ✆ 9642244320.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళా కేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో||వసతి. చదువు: డిగ్రీ 6301328519

కన్‌స్ట్రక్షన్ కంపెనీకి విశాఖ శ్రీకాకుళం జిల్లాల్లో స్త్రీ/పు అనుభవజ్ఞులైన బ్రాంచ్ మేనేజర్స్, ఫిమేల్ ఆఫీస్ స్టాఫ్ కావలెను. ఫ్రీ వసతి. ✆ 7799743434.

VZM 90 రోజులు ఉచితంగా ఎలక్ట్రానిక్స్ & హార్డ్‌వేర్ సెక్టారులో ట్రైనింగ్‌తోపాటు ఉద్యోగం కల్పించబడును. SSC (పాస్) ఇంటర్, డిగ్రీ, ITI (పాస్/ ఫెయిల్) Age:18 to 35 ✆ 7036406699, 9493359472.

VZM టౌన్‌లో డాక్యుమెంటేషన్ ఆఫీసులో తెలుగు టైపింగ్‌లో అనుభవం ఉన్న పురుషులు కావలెను. మీసేవలో పనిచేసిన వారికి ప్రాధాన్యత. ✆ 7075696666.

VZM టౌన్‌లో పనిచేయుటకు హాస్టల్ వార్డెన్, వంట మాస్టర్, అసిస్టెంట్ వంట మాస్టర్, హెల్పర్స్ (స్త్రీ/పు) అర్జెంటుగా కావలెను. ✆ 9490869301.

రామకృష్ణగ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు పేషంట్ల సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను భో+వ+మంచి జీతం ✆ 90631 72246, 82475 00792

విజయనగరం జిల్లాలో గల రాజాం, పాలకొండ, వీరఘట్టం రూరల్ & అర్బన్ ప్రాంతాల నందు శ్రీరామ్ చిట్స్ & లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నందు పనిచేయుటకు BDES, రెన్యూవల్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్, డిపాజిట్ Exe. ETS కావలెను. మీ ఊర్లోనే మంచి ఉద్యోగం ఇది పూర్తిగా ఆన్‌రోల్ జాబ్, మినిమం శాలరీ 18,000/- PF, ESI, గ్రూప్ Ins, సం||కు బోనస్ 28500/- ఏదైనా డిగ్రీ చదివి 35 సం||లోపు ఉండి అనుభవాన్ని బట్టి మంచి జీతం కలదు. Salaried Do'sకు 10th పాసై KYC కలిగి ఉంటే ప్రతి నెల శాలరీ & ORCలో రాయల్టీ కమీషన్ వస్తుంది. RMP, ఇన్సూరెన్స్, చిట్‌ఫండ్ ఏజెంట్స్, లోన్స్ ఇతరులు ✆ 9849824071

కావలెను
ఆఫీసు అకౌంటెంట్ (మహిళ): B.Com పాస్ అయ్యి అనుభవం గల రాజాం పరిసర ప్రాంత స్థానిక మహిళ కావలెను.
జీతం: 15000 నుండి 20,000 వరకు
సంప్రదించండి:
K.R.K. BUILDERS & DEVELOPERS
శ్రీవారి టౌన్‌షిప్ సారధి రోడ్, రాజాం
సెల్: 9666151133, 9440706846

FACULTY/ TEACHERS

A Private School is seeking applications from Qual., & Exp., candidates for the positions of Teacher and H.M ✆ 9391446385

HOSPITALITY

అరకు రిసార్ట్‌లో పనిచేయుటకు అనుభవం కలిగి ఉన్న హౌస్‌కీపింగ్ బాయ్స్/రెస్టారెంట్ వెయిటర్స్ కావలెను. జీతం: 11,000+భోజనం+వసతి. Ph: 8639009266

SECURITY GUARDS

విజయనగరంలో ప్రముఖ షాపింగ్‌మాల్ కొరకు సెక్యూరిటీ గార్డ్స్ (పురుషులు/స్త్రీలు) కావలెను. వయస్సు: 45 సం॥లోపు. అర్హత: 10 క్లాస్, డ్యూటీ 12గం॥ 30/31 రో॥ జీతం: 16,500/- 9666191108, 9398638065.

వైజాగ్ సిటీ, పైడిభీమవరం, తగరపువలస పనికొరకు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ & గార్డ్స్ రూమ్, భోజనం. జీతం: 20వేలు, 36 వేలు. ✆ 9014709272.

TOURS AND TRAVELS

గుజరాత్,నేపాల్,కాశీ,అయోధ్య,నాగేశ్వరం,సోమనాథ్,ద్వారక,ఖాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆9848782131 Nov25-Dec5

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

(c) eenadu

ఆడిపాడాలంటే.. మురుగు దాటాల్సిందే

పెదమరికి పంచాయతీ కొత్తఊరు అంగన్‌వాడీ కేంద్రానికి పక్కా భవనం, ప్రహరీ ఉన్నాయి. కానీ లోపలికి వెళ్లాలంటే ముందున్న మురుగు కాలువ దాటాలి. దీంతో పిల్లలు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. చిన్నారులను కార్యకర్త, ఆయా దగ్గరుండి దాటించాల్సి వస్తోంది. లేకపోతే జారి, కాలువలో పడే ప్రమాదం ఉంది. ఇక్కడ 14 మంది పిల్లలు ఆటపాటలతో చదువు సాగిస్తున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీడీపీవో విజయగౌరి అన్నారు. - న్యూస్‌టుడే, పార్వతీపురం

గోడలకే విద్యుత్తు దీపాలు!

పాలకొండ పట్టణంలోని కోట దుర్గమ్మ, కుప్పన్నగారి వీధుల్లో గోడలే విద్యుత్తు స్తంభాలుగా మారాయి. ఈ వీధుల్లో పూర్తిస్థాయిలో స్తంభాలు లేకపోవడంతో సిబ్బంది గోడలకే వీధి దీపాలు ఏర్పాటు చేశారు. దీంతో పగలు కూడా విద్యుత్తు వెలుగులు ప్రసరిస్తున్నాయి. రానున్న పాలకవర్గ సమావేశంలో పట్టణంలో ఎక్కడెక్కడ విద్యుత్తు స్తంభాలు అవసరమో గుర్తించి సమస్య పరిష్కరిస్తామని నగర పంచాయతీ కమిషనరు రత్నరాజ్ 'న్యూస్‌టుడే'తో పేర్కొన్నారు. - న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

ఇలా నిర్మిస్తే దారి ఎలా..?

సీతానగరం మండలం అప్పయ్యపేట జగనన్న కాలనీలో లబ్ధిదారులు ఇష్టారాజ్యంగా ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో రహదారి సమస్య ఏర్పడింది. లేఅవుట్‌లో గ్రామంలోని 27 మందికి గతంలో పట్టాలను పంపిణీ చేశారు. ఒకవైపు లబ్ధిదారులు కొలతల ప్రకారం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మరోవైపు వారు ఇష్టారీతిలో పనులు చేశారు. రెండు అడుగుల చొప్పున రహదారిపైకి రావడంతో చివర్లోని ఇంటికి వెళ్లడానికి మార్గం లేకుండా పోయింది. త్వరలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని తహసీల్దారు ప్రసన్నకుమార్ తెలిపారు. - న్యూస్‌టుడే, సీతానగరం

రోడ్డు పనులు శంకుస్థాపనతో సరి

కురుపాం మండలం గుమ్మిడిగూడ పంచాయతీ సింగుపురం గ్రామానికి వెళ్లేందుకు రెండు కిలోమీటర్ల మేర ఉన్న మట్టిరోడ్డు ఇది. పలుమార్లు 108 వాహనాలు వెళ్లలేక గర్భిణులు, రోగులు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. గత వైకాపా హయాంలో మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి బీటీ రోడ్డు నిర్మాణానికి హడావుడిగా శంకుస్థాపన చేశారు. కానీ పనులు ప్రారంభించలేదు. దీంతో గిరిజనులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో జె.ఉమామహేశ్వరి తెలిపారు. - న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

శివరాంపురంలో సోలార్ వెలుగులు

శివరాంపురం గ్రామ వీధులు సోలార్ కాంతులతో నిండాయి. గ్రామాల్లో విద్యుత్తు కోతలు ఉండడంతో రాత్రి వేల దీపాలు వెలగక స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ సమస్యను గమనించిన అధికారులు పంచాయతీ నిధులు వెచ్చించి సోలార్ వీధి దీపాలను కొనుగోలు చేసి అమర్చారు. నిరంతరంగా దీపాలు వెలుగుతుండటంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ముఖ్యమైన 8 కూడళ్లలో వీటిని ఏర్పాటు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి రోహిణి తెలిపారు. - న్యూస్‌టుడే, సాలూరు గ్రామీణం

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

పార్వతీపురం	- 8008566244
పాలకొండ	- 8008574299
సాలూరు	- 8008786820
కురుపాం	- 9849044696

?: అంటివలస పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. - **పరసయ్య, అంటివలస** ★ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - **ప్రసాదు, ఎంఈవో-2** - న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

?: బత్తిలి మేజర్ పంచాయతీ గాజుల వీధిలో నీటి కుళాయిలు పని చేయక తాగునీటికి అవస్థలు పడుతున్నాం. - **వీధి ప్రజలు** ★ మరమ్మతులు చేస్తాం. - **సందీప్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, భామిని**

?: నీలకంఠాపురం పంచాయతీ ధర్మలక్ష్మీపురంలో దోమలు విజృంభిస్తున్నాయి. - **శేఖర్, స్థానికుడు** ★ దోమల మందు పిచికారీ చేయిస్తాం. - **మన్మథరావు, సర్పంచి** - న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

?: వంతరాం గ్రామంలోని ఓవర్‌హెడ్ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. అదనపు ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి. - **గోవిందరావు, కొత్తవంతరాం** ★ పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకుంటాం. - **పవన్‌కుమార్, నీటిసరఫరా విభాగం జేఈ** - న్యూస్‌టుడే, బలిజిపేట

10న అప్రెంటిస్ మేళా

సాలూరు: పట్టణ ప్రభుత్వ ఐటీఐలో 10న అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నారు. బొబ్బిలి, విజయనగరం, విశాఖ, తిరుపతిలోని ప్రముఖ కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా ఐటీఐల కన్వీనరు ప్రిన్సిపల్ శ్రీనివాసాచారి తెలిపారు. యొకోమా టైర్స్, జయభేరీ, కార్బన్ రిసోర్స్ కంపెనీలు ఐటీఐ ఉత్తీర్ణులైన 176 మందిని ఎంపిక చేయనున్నారు. రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకూ భృతి ఇస్తారన్నారు. అభ్యర్థులు దరఖాస్తు, ధ్రువపత్రాలతో నేరుగా మేళాకు హాజరు కావాలని కోరారు.

మన్యం మొనగాళ్లు

అంతర్జాతీయ పోటీల్లో గిరిజనుల సత్తా

వారంతా నిరుపేద ఆదివాసీ బిడ్డలు.. పోడు పనికెళ్తేనే పూట గడిచేది. క్రీడలంటే ఎనలేని ఆసక్తి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక కొంతమంది మధ్యలోనే చదువులకు దూరమయ్యారు. అయినా ఆటలను వదలకుండా ప్రతిభ కనబరుస్తున్నారు. సౌత్ ఏషియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబరు 6 నుంచి 8 వరకు నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ఎనిమిది దేశాల వారు పోటీపడగా.. గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన నలుగురు బంగారు పతకాలు సొంతం చేసుకుని మన్యానికే వన్నె తెచ్చారు. దాతల సహకారంతోనే పోటీలకెళ్తున్నామని, అధికారులు గుర్తించాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, గుమ్మలక్ష్మీపురం

పోడుకు వెళ్తూనే క్రీడల్లో..

గుమ్మలక్ష్మీపురం మండలం బొడ్లగూడకు చెందిన **మండంగి శ్రీనివాసరావు** ఇంటర్ వరకు చదువుకుని ఆర్థిక ఇబ్బందులతో మధ్యలో స్వస్తి చెప్పారు. విద్యార్థి దశలో క్రీడల్లో సత్తా చాటినా.. ప్రోత్సాహం లేక ఆగిపోయారు. 2021 నుంచి సాధనతో మరోసారి పోటీలకు సిద్ధమయ్యారు. నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని 10 కి.మీ పరుగు, 5 కి.మీ నడకలో బంగారు పతకాలు సాధించారు. గతంలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, దిల్లీ, హరియాణాలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పలు బహుమతులు సొంతం చేసుకున్నారు.

సవాళ్లు ఎదురైనా..



మారుమూల కొండపైనున్న జోగిపురానికి చెందిన **జీలకర్ర జయరాంది** పేద కుటుంబం. ఎన్నో ఇబ్బందులు ఉన్నా.. సాధన వదలకుండా 2023 నుంచి పోటీల్లో పాల్గొంటున్నారు. నేపాల్‌లో నిర్వహించిన పోటీల్లో 200 మీటర్ల పరుగు, 110 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకాలు సాధించారు. గతంలో గుంటూరు, కేరళలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కూడా సత్తా చాటారు. డిసెంబరు 30 నుంచి రాజస్థాన్‌లో నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు వెళ్లనున్నామని, తమకు ప్రోత్సాహం అందించాలని కోరుతున్నారు.

ఇటు ఉద్యోగం.. అటు సాధన

డోలుకోనకు చెందిన **బిడ్డిక చంద్రరావు** కోసింగిభద్రలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. నేపాల్‌లో జరిగిన పోటీల్లో 200 మీటర్ల పరుగులో తృతీయ బహుమతి సాధించారు. గతంలో కేరళలో నిర్వహించిన పోటీల్లోనూ సత్తా చాటారు. ఓ వైపు విద్యార్థులకు బోధన చేస్తూ.. మరోవైపు క్రీడల్లో సాధన చేస్తున్నారు.

బరిలో దిగితే పతకం ఖాయం

బాలేసుకు చెందిన **మండంగి సోమేశ్వరరావు**ది నిరుపేద కుటుంబం. సీఆర్టీగా పని చేస్తున్నారు. నేపాల్‌లో నిర్వహించిన పోటీల్లో షాట్‌పుట్‌లో స్వర్ణ, డిస్కస్ త్రోలో రజత పతకం సాధించారు. కేరళ, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన పోటీల్లోనూ పతకాలు సొంతం చేసుకున్నారు.

తోటపల్లికి పోటెత్తిన భక్తజనం

తులసిమాలల అలంకరణలో స్వామి

గరుగుబిల్లి, గ్రామీణం, న్యూస్‌టుడే: కార్తిక శనివారం సందర్భంగా చిన తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తోటపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి స్వామి దర్శనం కోసం బారులు తీరారు. ఎండ తీవ్రంగా ఉన్నా.. మహిళలు పెద్ద సంఖ్యలో నిలబడి దేవాలయంలో ప్రవేశానికి నిరీక్షించారు. దేవస్థానంలో పనులు జరుగుతున్న నేపథ్యంలో నీడ కరవైంది. అన్నప్రసాదం ఆరుబయట కూర్చొని స్వీకరించారు.

ఎండలో నిరీక్షిస్తున్న మహిళలు

రోడ్లు వేయండి.. తాగునీరు అందించండి

వినతులు స్వీకరిస్తున్న జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. గుమ్మలక్ష్మీపురంలో శనివారం వినతులు స్వీకరించారు. శిథిలావస్థలో ఉన్న కొమరాడ జడ్పీ పాఠశాల భవనం కూల్చేందుకు అనుమతి ఇవ్వాలని స్థానికులు వినతి అందించారు. పెదశాఖ పంచాయతీలోని పలు గ్రామాలకు రహదారులు, తాగునీరు, పుసానంది నుంచి కుంతేసుకు రహదారి సౌకర్యం కల్పించాలని, పూడేసులో పంచాయతీ భవనం నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. తెదేపా మండల కన్వీనర్ నరేష్, నాయకులు ధర్మారావు, రామారావు తదితరులు ఉన్నారు.

గండికి నాలుగేళ్లు.. బాగుకు ఇంకెన్నాళ్లు?

పార్వతీపురం నుంచి ఎల్ఎన్‌పురం మీదుగా సంగంవలస, రావికోన, చినబొండపల్లి, ఒడిశా ప్రాంతాలకు వెళ్లే రహదారిలో ఎల్ఎన్‌పురం సమీప ఖానా వద్ద గండి పడింది. నాలుగేళ్ల క్రితం తుపానుకు ఏర్పడిన గుంత క్రమంగా పెద్దదై.. నేడు మూడు మీటర్ల పరిధికి చేరింది. రోడ్డులో సగానికి పైగా గొయ్యి ఉండటంతో భారీ వాహనాలు వెళ్తే ప్రమాదమని యువత రాళ్లు అడ్డంగా వేశారు. మరమ్మతులకు ప్రతిపాదనలు పంపామని డీఈఈ నాగేశ్వరరావు అన్నారు. - న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

కదలవు.. వదలవు

సుభద్రమ్మవలస అరటి తోటలో ఏనుగులు

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: ఎనిమిది అడవి ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలంలో తిరుగుతున్నాయి. శనివారం సుభద్రమ్మవలస, వెంకటరాజపురం సమీపంలో తిష్ట వేశాయి. వరి, అరటి పంటను పాడు చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ట్రాకర్లు చుట్టు పక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

పతకం నీదా.. నాదా సై..

విల్లు గురి పెడుతున్న బాలురు

పార్వతీపురం, సీతంపేట, వీరఘట్టం, న్యూస్‌టుడే: జనజాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈనెల 10 నుంచి ఆంధ్రా విద్యార్థులకు విశాఖలో రాష్ట్రస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల తరఫున పాల్గొనే క్రీడాకారులను శనివారం ఎంపిక చేశారు. పార్వతీపురం గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన పోటీల్లో పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించాలని కోరారు. గెలిచినా, ఓడినా .. మన్యం వచ్చిన తర్వాత తనను కలవాలన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఆర్చరీ, వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీల్లో పాల్గొనేందుకు 56 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. తొలుత కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు ఏటీడబ్ల్యూవో పాయింట్లు వారీగా పోటీలు నిర్వహించి, విజేతల జట్లలో ప్రతిభ చూపిన వారిని ఐటీడీఏ జట్టుగా ఎంపిక చేశారు. ఏపీవో మురళీధర్, ఇన్‌ఛార్జి డీడీ కృష్ణవేణి, ప్రధానోపాధ్యాయుడు ఎల్.వెంకటరావు, క్రీడా సమన్వయాధికారి ఎం.వాసుదేవరావునాయుడు, క్రీడా కార్యదర్శి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. సీతంపేటలోని ఎన్టీఆర్ గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో పోటీలు నిర్వహించారు. సీతంపేట, మెళియాపుట్టి, మందస ఏటీడబ్ల్యూవో క్లస్టర్ స్థాయిల్లో ప్రతిభ చూపిన వారికి పోటీలు నిర్వహించారు. సుమారు 175 మంది విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్, జావెలిన్‌త్రో తదితర పోటీల్లో పాల్గొన్నారని క్రీడా అధికారి ఎన్.జాకోబ్‌దయానందం తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. డీడీ ఎం.అన్నాదొర, డిప్యూటీ డీఈవో జి.రామ్మోహనరావు, హెచ్ఎం పి.కోటిబాబు, సీఎంవో చిరంజీవులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చిత్రలేఖనం పోటీలను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ డీఈవో తదితరులు

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి

కన్ను పడింది.. కరకట్ట తెగింది

నదిలో ఏర్పాటు చేసిన రహదారి

నాగావళి నది నుంచి ఇసుక అక్రమంగా తరలించేందుకు అంపిలి సమీపంలో అక్రమార్కులు పనులు ప్రారంభించారు. కరకట్టను ఛిద్రం చేసి నదిలోకి రహదారి ఏర్పాటు చేశారు. దీంతో కరకట్ట బలహీనంగా మారింది. ఇసుక నిల్వలు ఉంచేందుకు సమీప తోటల్లో ఉన్న ప్రదేశాలు చదును చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో ఇసుక అక్రమంగా తరలించిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి కందకాలు తవ్వించారు. దీంతో కొంత కాలం అక్రమ రవాణా నిలిచిపోయింది. ఇటీవల భారీ వర్షాలకు నదిలో ఇసుక మేటలు పెరగడంతో మళ్లీ అక్రమార్కుల కన్ను పడింది. ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ సీహెచ్ రాధాకృష్ణమూర్తి తెలిపారు. - న్యూస్‌టుడే, పాలకొండ, గ్రామీణం

ఇబ్బందులు విన్నారు.. పరిష్కారం చూపారు

ఈనాడు కథనానికి స్పందన

వంతెన నిర్మాణానికి పరిశీలన



కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: కురుపాం మండలంలోని పలు గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. దీనికితోడు దారిలో గెడ్డ, వాగులు ఉన్నాయి. వర్షాలకు ప్రవాహం పెరిగితే డోలీ కట్టి రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఈ సమస్యపై గత నెల 20, 22వ తేదీల్లో 'ఈనాడు'లో వచ్చిన కథనాలకు పంచాయతీరాజ్ ఈఈ జి.రవి స్పందించారు. కురుపాం ఏజెన్సీలో రహదారి, వంతెనలు నిర్మించాల్సిన ప్రాంతాలను పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు.

జొప్పంగి రోడ్డుకు రూ.74 లక్షలు

కొమరాడ, న్యూస్‌టుడే: జొప్పంగి గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో గర్భిణిని డోలీలో రామభద్రపురం పీహెచ్‌సీకి తరలించారు. దీనిపై 'ఈనాడు'లో 'ఆగని మోత.. మారని రాత' శీర్షికతో గురువారం వచ్చిన కథనానికి ఐటీడీఏ కార్యనిర్వాహక ఇంజినీర్ మణిరాజు స్పందించారు. తీగలపాడు నుంచి జొప్పంగి రోడ్డు నిర్మాణానికి రూ.74 లక్షలు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నిబంధనలు అతిక్రమిస్తే కేసులు

సాలూరు, న్యూస్‌టుడే: నిబంధనలు అతిక్రమించి వంతెనలు, నీటి బావుల వద్ద ఇసుక తవ్వకాలు జరిపితే కేసులు పెట్టి వాహనాలు సీజ్ చేస్తాం అని డిప్యూటీ తహసీల్దార్ నరేష్ హెచ్చరించారు. 'అందరికీ కనిపిస్తాయ్.. అధికారులకు తప్ప' శీర్షికన 'ఈనాడు'లో శుక్రవారం చిత్ర వార్త ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన అధికారులు చర్యలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో నిబంధనలు పాటించని వారిపై చర్యలు చేపట్టాలని వీఆర్వోలకు సూచించారు.

డీఎంహెచ్‌వో ఆరా

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట మండలం సీదిగూడకు చెందిన గర్భిణి కె.సుజాత కడుపులోనే బిడ్డ మరణించిన ఘటనపై 'పురిట్లోనే పుట్టెడు శోకం' శీర్షికన 'ఈనాడు'లో శుక్రవారం వచ్చిన కథనానికి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఎంహెచ్‌వో భాస్కరరావు స్పందించారు. దోనుబాయి వైద్యాధికారి భానుప్రతాప్‌ను వివరణ కోరారు. మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ముస్తాబు అమలు భేష్: కలెక్టర్

విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రభాకరరెడ్డి

పాచిపెంట, న్యూస్‌టుడే: సురగడవలస జీపీఎస్ పాఠశాలను కలెక్టరు ప్రభాకరరెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో ఒకటి నుంచి అయిదో తరగతి వరకు 27 మంది విద్యార్థులు చదువుతున్నారు. అమలవుతున్న ముస్తాబు కార్యక్రమాన్ని పరిశీలిస్తూ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును అభినందించారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

దారులు పాడయ్యాయి సార్?: గుమ్మడి గుడ, కేరంగి, తుమరావల్లి, ఎం.కంచూరు గిరిజన పంచాయతీల్లో పలు గ్రామాల రహదారులు పాడయ్యాయని, బాగు చేయాలని కలెక్టరు ప్రభాకరరెడ్డిని జడ్పీ ఉపాధ్యక్షుడు కె.సింహాచలం, గిరిజన ప్రజాప్రతినిధులు కోరారు. నీలంవలసలో సమస్యలు చెప్పారు. దీంతో ఆయన సబ్‌కలెక్టరు వైశాలి, తహసీల్దారుతో చర్చించారు.

బోర్డు నియామకం

గుమ్మలక్ష్మీపురం: తోటపల్లి దేవాలయం బోర్డును ప్రభుత్వం ప్రకటించింది. ఆ వివరాల పత్రాన్ని విప్ జగదీశ్వరి విడుదల చేశారు. ఛైర్మన్‌గా ఎం.పకీరునాయుడు, సభ్యులుగా రాజేశ్వరి, ఎస్.పకీరునాయుడు, జి.మీనా, వి.పద్మజ, ఎం.నారాయణరావు, ఎ.జానకి, శుభాషిణి, బి.వరప్రసాద్ మిశ్రో, ఎస్.లక్ష్మి, కృష్ణంనాయుడు, వెంకట అప్పలాచార్యులను నియమించారు.

బస్సు ఆగి తిప్పలు

సాలూరు, న్యూస్‌టుడే: పట్టణంలోని దండిగా రోడ్డులో శనివారం ఆర్టీసీ సరకు రవాణా బస్సు మరమ్మతులకు గురై ఆగింది. దీంతో రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడ్డారు. స్థానిక డిపో నుంచి మెకానిక్‌లు వచ్చి బస్సుకు మరమ్మతులు చేశాక కదిలింది. పట్టణ పోలీసులు ట్రాఫిక్ సమస్య పరిష్కరించారు.

టైమ్ స్కేల్ అమలు చేయాలి

పాచిపెంట, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా విద్యాలయాల్లో పనిచేస్తున్న సీఆర్టీలకు టైమ్ స్కేల్ అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు కె.విజయగౌరి డిమాండ్ చేశారు. సీఆర్టీలకు వేతనంతో కూడిన వైద్య సెలవులు ఇవ్వాలన్నారు. ఈనెల 23న విశాఖలో జరగనున్న సదస్సుకు తరలిరావాలని కోరారు. గణపతి, ఆనంద్ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఉల్లిభద్ర విద్యార్థులు

పార్వతీపురం పట్టణం, గరుగుబిల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర పాఠశాల విద్యార్థులు సత్తా చూపారు. బొబ్బిలి మండలం పారాదిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ ఎంపిక పోటీల్లో 10 మంది అర్హత సాధించారు. ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ శ్రీనివాసరావు, క్రీడా శిక్షకుడు అప్పలనాయుడు అభినందించారు.

ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలి

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: మక్కువ మండలం దుగ్గేరు కేంద్రంగా హైడ్రో ప్రాజెక్టు నిర్మాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.గంగునాయుడు అన్నారు. శనివారం గిరిజన భవన్‌లో కరపత్రాలను విడుదల చేశారు. ఆ ప్రాంతంలో 2 వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టుకు రూ.25 కోట్ల కేటాయించినట్లు సమాచారం ఉందని, అవసరమైన నీటిని తోటపల్లి, వెంగళరాయ జలాశయాలను తరలించడానికి కూడా సిఫార్సు చేసినట్లు చెబుతున్నారన్నారు. అదే జరిగితే రైతులకు సాగునీరు ఉండదన్నారు. దీనిపై ఈనెల 22న దుగ్గేరులో సమావేశం ఉంటుందని చెప్పారు. సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శ్రీను, ఆర్.ఈశ్వరరావు, బి.దాసు తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా నాటిక ప్రదర్శనలు

'స్వప్నం రాల్చిన అమృతం' నాటికలో సన్నివేశం

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: పెదమేరంగి కూడలి వద్ద సత్యకైలాస్ పాఠశాల ఆవరణలో మేరంగి నాటక పరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో శుక్రవారం రాత్రి చేపట్టిన ప్రదర్శనలో తొలుత చైతన్య కళాభారతి, కరీంనగర్ వారి రమేష్ మంచాల దర్శకత్వం వహించిన స్వప్నం రాల్చిన అమృతం, ముద్దుకూరి ఆర్ట్ క్రియేషన్స్ చిలకలూరిపేట వారి రవీంద్రబాబు దర్శకత్వం వహించిన మా ఇంట్లో మహాభారతం నాటికలను కళాకారులు ప్రదర్శించారు. మేరంగి నాటక పరిషత్ అధ్యక్షుడు రౌతు వాసుదేవరావు వివిధ జిల్లాల కళాకారులు ఉన్నారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించొద్దు

బలిజిపేట, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండు చేస్తూ మండల కమిటీ సభ్యులు శనివారం నిరసన చేపట్టారు. బలిజిపేట బస్టాండు వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. 22 ఏళ్లుగా పనిచేస్తున్న వారి ఉపాధి పోతుందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు అన్నారు. లక్ష్మి, దేవి, కళమ్మ, బంగారమ్మ, మజ్జమ్మ, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.

బలిజిపేటలో నిర్వాహకుల ధర్నా

బాలల ఆరోగ్య పర్యవేక్షణ

అవగాహన కల్పిస్తున్న జగన్మోహనరావు

గరుగుబిల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: బాలల ఆరోగ్యంపై వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది నిత్య పర్యవేక్షణ ఉండాలని రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమాల జిల్లా సమన్వయాధికారి జగన్మోహనరావు సూచించారు. శనివారం తోటపల్లి, నందివానివలసలో కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ఆరోగ్య సర్వేలు, పరీక్షలు సమగ్రంగా నిర్వహించి, ఫలితాలను నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. టీకాలు క్రమం తప్పకుండా వేస్తున్నదీ, లేనిదీ పరిశీలించారు. మందుల లభ్యత, పరీక్షల తీరుపై ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఏఎంవో సూర్యనారాయణ, హెచ్ఎం ప్రపూర్ణకుమారి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

చెట్టు కొమ్మ పడి తీవ్ర గాయాలు

గాయపడ్డ జితేంద్ర

భామిని, న్యూస్‌టుడే: ఇటీవల హరియాణా నుంచి ఒడిశాకు భారీ వాహనం వెళ్లే క్రమంలో ఏబీ రహదారిలో ఫైబర్ తీగలు తెగిపడ్డాయి. వాటిని వెంటనే తీయలేదు. శుక్రవారం అర్ధరాత్రి ఓ లారీ కొత్తూరు మీదుగా ఒడిశా వెళ్లే క్రమంలో ఘనసర కూడలి వద్ద ఆ వైర్లు లాగేయడంతో విద్యుత్తు స్తంభం నేలకొరిగింది. ఈ వాహనం వెళ్లేందుకు వీలుగా రహదారి పక్కనున్న చెట్టు కొమ్మలు కత్తిరించి సగంలోనే వదిలేశారు. శనివారం ఉదయం మనుమకొండ గ్రామానికి చెందిన బిడ్డిక జితేంద్ర కొత్తూరు మండలంలో కర్లెమ్మ సచివాలయంలో విధులు నిర్వహించేందుకు వెళ్తుండగా భామిని ఆదర్శ పాఠశాల సమీపంలో సగం కత్తిరించిన చెట్టు కొమ్మ అతనిపై పడింది. దీంతో తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు భామిని పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు.

ప్రమాదంలో మరొకరికి..

సీతంపేట, న్యూస్‌టుడే: మండలంలో హడ్డుబంగి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతాడ గ్రామానికి చెందిన రామారావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్సై వై.అమ్మనరావు తెలిపారు. ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తితో కలిసి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. కాళ్లు విరిగి గాయాలపాలైన అతనిని స్థానికులు సీతంపేట ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ఈ మేరకు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

క్షత్రియ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు క్షత్రియ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' క్షత్రియ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతోపాటు సంబంధిత కుటుంబీకులు నేడు (09 నవంబర్ 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
9154772006,
9154366099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

✪ ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన నంబర్లకు వాట్సాప్‌లో పంపవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

11న పీసీపల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాక

ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవం

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలోని పీసీపల్లి మండలం లింగన్నపాలెం గ్రామానికి ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. అక్కడ ఏపీఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. పర్యటనకు సంబంధించిన సమాచారం అందడంతో ఏర్పాట్లపై కలెక్టర్ పి.రాజాబాబు శనివారం జిల్లా స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి ఆదివారం ఉదయం పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమవుతున్నారు.

సమస్య మీది.. పరిష్కారం మాది!

'డయల్ యువర్ ఎస్పీ'కి విశేష స్పందన

'ప్రజల సమస్యలు పరిష్కరించడం మా బాధ్యత. పోలీసుశాఖ పరంగా శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాం. చట్ట పరిధికి లోబడి వ్యవహరిస్తున్నాం. భూ వివాదాల పరిష్కారానికి మాత్రం రెవెన్యూశాఖ అధికారులను సంప్రదించాల్సిందే. అక్కడ ఏదైనా నేరపూరిత అంశాలుంటేనే పోలీసుల ప్రమేయం ఉంటుంది' అని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు 'ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహించిన 'డయల్ యువర్ ఎస్పీ' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో బాధితులు నేరుగా ఎస్పీతో మాట్లాడి తమ సమస్యలు వివరించారు. సమస్యలను సంబంధిత పోలీసుస్టేషన్లకు పంపి నిర్దిష్ట సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

–న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం

? జరుగుమల్లి మండలం దావగూడూరులో మా స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఎస్.ఐ.దగ్గరుండి మరీ గోడ కట్టించారు. మేం ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడంలేదు. మంత్రితో చెప్పిస్తేనే కేసు నమోదు చేస్తామని ఎస్.ఐ. బదులిచ్చారు.
– ఓ బాధిత మహిళ

? జరుగుమల్లి మండలం దావగూడూరులో ఓ స్థల వివాదానికి సంబంధించి తన తల్లిపై హత్యాయత్నం జరిగినా పోలీసులు పట్టించుకోలేదు. గంటల తరబడి స్టేషన్‌లో కూర్చోబెట్టి కేసు నమోదు చేయలేదు. మంత్రితో చెప్పిస్తేనే కేసు నమోదు చేస్తామన్నారు. అదేంటని ప్రశ్నిస్తే రౌడీషీట్ తెరుస్తానని బెదిరించారు. తమపై దాడి చేయాలని ప్రత్యర్థులను ఎస్సై ప్రోత్సహించారు.
– ఓ బాధితుడు

ఎస్పీ: విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.

? నా పేరిట ఉన్న పొగాకు బ్యారన్లకు సంబంధించి తన సంతకాలతో పాటు తహసీల్దారు సంతకాలు ఫోర్జరీ చేసి పొగాకును విక్రయించారు. దీనిపై టంగుటూరు ఎస్.ఐ., సింగరాయకొండ సీఐలకు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకపోయింది. గ్రీవెన్స్‌లో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసి టంగుటూరు పోలీసుస్టేషన్‌కు వెళ్తే రాజీ చేసుకోమని ఎస్.ఐ. సలహా ఇచ్చారు.
– సుధాకర్, పొందూరు, టంగుటూరు మండలం

ఎస్పీ: విచారణ జరుపుతాం

కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, పోలీసు అధికారులు

? మా ఇంట్లో 2023, 2024లలో చోరీలు జరగడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పోలీస్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఇంతవరకు చోరీ సొత్తు రికవరీ చేయలేదు.
– రమేష్; మంగమూరు రోడ్డు, ఒంగోలు

ఎస్పీ: కేసును సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

? ఒంగోలులో హైస్పీడ్ బైకులతో కుర్రకారు చేస్తున్న హంగామాకు అడ్డుకట్ట వేయాలి. సీసీ కెమెరాలతో అటువంటి యువకుల వాహనాలను కనిపెట్టి కట్టడి చేయాలి. –ఒంగోలు నగర వాసులు

ఎస్పీ: దీనిపై ఇప్పటికే పోలీసు అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోంది.

? మా పొలంలో వేరొకరు మొక్కలు నాటుతున్నారని ఫిర్యాదు చేస్తే ఎస్.ఐ. పట్టించుకోలేదు. – సుప్రియ, మద్దులూరు, ఎస్ఎన్‌పాడు మండలం

ఎస్పీ: విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.

? తన కుమారుడికి హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ వ్యక్తి రూ.3 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో నిలదీస్తే మాపై యర్రగొండపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్.ఐ. ప్రామిసరీ నోటు రాయించినా న్యాయం జరగలేదు.
– రాము, తంబళ్లపల్లి, దోర్నాల మండలం

ఎస్పీ: విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

? మర్రిపూడి మండలంలో గతంలో పనిచేసిన ఓ తహసీల్దారు స్థిరాస్తి వ్యాపారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారు.
– మండల వాసులు

ఎస్పీ: భూ వివాదాలను రెవెన్యూశాఖ ఉన్నతాధికారులను ఆశ్రయించి పరిష్కరించుకోవాలి.

ప్రతి నెలా జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు తీరిక ఉండడం లేదు. నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కొందరిపై శనివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ జాబితాలో జిల్లాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలతో మమేకం కావాల్సిన ఎమ్మెల్యేల స్థానంలో వారి కుటుంబసభ్యులు, కింది స్థాయి నాయకులు ఉంటున్నారు. ఎంతో కీలకమైన వీటి విషయంలో ఎమ్మెల్యేల నిర్లక్ష్య వైఖరిపై క్షేత్రస్థాయిలో ప్రజలతోపాటు తెలుగు దేశం పార్టీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. –ఈనాడు, ఒంగోలు

సాయమందించే తీరికే లేదట!

- పింఛన్ల పంపిణీకి కొందరు ఎమ్మెల్యేలు దూరం
- సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేతలోనూ జాప్యం

◗ ఒంగోలు నగరానికి ఆనుకుని ఉన్న ఓ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే సమయం కేటాయించకపోవడంతో చెక్కుల గడువు కూడా ముగిసింది. దీంతో బాధితులైన ప్రజల ఆవేదన అంతా ఇంతా కాదు.. మరోవైపు ముఖ్యమంత్రి రాసే లేఖ స్థానంలో ఆ ఎమ్మెల్యే తాను అందజేస్తున్నట్లుగా సొంతంగా లేఖ ముద్రించి చెక్కుతో పాటు అందజేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

◗ కొత్తగా జిల్లా కానున్న పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ఓ ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీకి కూడా సమయం కేటాయించకుండా కుటుంబ సభ్యులతో పంపిణీ చేయిస్తున్నారు. పార్టీ పరంగా చెప్పుకోవడంలో ఎంతో కీలకమైన చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే రాకపోవడమే మిటని తెదేపా శ్రేణులు నిరసిస్తున్నారు. ఇదే ప్రాంతంలో మరో ఎమ్మెల్యే అప్పుడప్పుడు దర్శనమిచ్చి తన తమ్ముడికి పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. పింఛన్ల పంపిణీ సైతం తీరిక దొరికినప్పుడు పాల్గొంటున్నారు.

కొందరు పెత్తనం కొందరు ఎమ్మెల్యేలు జనంతో సంబంధం లేకుండా ప్రజల వినతులు స్వీకరించే బాధ్యతలను కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు. వీరు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ నగరాల్లోని తమ వ్యాపార వ్యవహారాల్లో నిమగ్నమై పూర్తిగా ప్రజలకు దూరమవుతున్నారు. కొందరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. వీరి పీఏలు షాడో ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు రావడంతో వారిని దూరం పెట్టాలని రెండు నెలల కిందట పార్టీ అధిష్ఠానం నుంచి ఆదేశాలొచ్చాయి. దీంతో వీరిని కొన్ని రోజులపాటు దూరం పెట్టినా తిరిగి వారు తెర వెనుక పనిచేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలైతే కరడుగట్టిన వైకాపా నేతలను వెంటేసుకొని తిరగడాన్ని తెదేపా నేతలు జీర్ణించు కోలేకపోతున్నారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తమను కాదని, వారికి ప్రాధాన్యమివ్వడాన్ని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. తాము ఎన్నో కష్టాలు ఎదుర్కొని పార్టీని గెలిపించామని, సమస్యల పరిష్కారంపై ప్రజలను ఎమ్మెల్యే వద్దకు తీసుకెళితే కనీసం కలిసే ప్రయత్నం కూడా చేయకపోవడం దారుణమని కిందిస్థాయి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిహారమే అసలు సమస్య!

- నిధులు కేటాయించడంతో చురుగ్గా సాగుతున్న వెలిగొండ పనులు
- జలాశయం ముంపు నిర్వాసితులను పట్టించుకుంటేనే నీళ్లు పారేది

పశ్చిమ ప్రకాశం వాసుల దాహార్తిని తీర్చే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తిచేసి నీళ్లు పారించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పనులు చురుగ్గా సాగుతున్నా జలాశయంలో నీళ్లు నిల్వ చేసే విషయమై సమస్య నెలకొంది. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన నేపథ్యంలో ముంపు బాధితుల సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంది. – ఈనాడు, ఒంగోలు

వెలిగొండ ప్రాజెక్టు సొరంగం

వెలిగొండ జలాశయం సామర్థ్యం	53.85 టీఎంసీలు

నిల్వ సామర్థ్యం 43.50 టీఎంసీలు	ముంపు గ్రామాల సంఖ్య : 11	పునరావాస కేంద్రాలు : 7
బాధిత కుటుంబాల సంఖ్య : 7,321	ప్యాకేజీకి ఎంపిక చేసినవి : 3,732	
ఒన్‌టైం సెటిల్‌మెంట్ కింద ఎంపికైనవి : 3,589		
ఇప్పటివరకు తరలించినవి : 96	తరలించాల్సినవి : 7,225	
పరిహారానికి కావాల్సిన నిధులు : రూ.1,000 కోట్లు		

◗ వెలిగొండ మొదటి సొరంగం తవ్వకం పనులు పూర్తికాగా, రెండో సొరంగం నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. నాలుగైదు కిలోమీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉంది. పనులన్నీ నియమిత సమయానికి పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు సొరంగం నుంచి జలాశయానికి నీటిని తరలించే ఫీడరు కాలువ పనులు మొదలుకానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.430 కోట్లు కేటాయించడంతో టెండరు ప్రక్రియ సైతం పూర్తయింది. త్వరలో గుత్తేదారు సంస్థ కాలువ లైనింగ్, కాంక్రీట్ నిర్మాణ పనులు చేపట్టనుంది. నీటిని నిల్వ చేసే ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాలైన సుంకేసుల, కలనూతల, గుండంచర్ల, గొట్టిపడియ, అక్కచెరువు, సాయినగర్, కృష్ణనగర్, లక్ష్మీపురం, మెట్టుగొంది, చింతలపూడి, కాటంరాజుతాండలలోని ముంపు బాధిత కుటుంబాలను ఇప్పటికే గుర్తించారు. ఆయా గ్రామాల్లోని ముంపు బాధిత కుటుంబాలను ప్రత్యామ్నాయంగా ఏడుచోట్ల పునరావాస కేంద్రాలు నిర్మించారు. బాధితులకు పరిహారం పంపిణీ చేయడమే అసలు సమస్య. ఇప్పటికే పరిహారానికి సంబంధించి కొంత మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించి అధికారులు ముంపు బాధితుల వివరాలు ఇప్పటికే నమోదు చేసినందున జాప్యం ఉండదు. మంత్రి రామానాయుడు బాధిత కుటుంబాలకు పరిహారం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించాల్సి ఉంది.

జలాశయానికి నీటిని తరలించే కాలువ

పండ్ల వ్యాపారి నిజాయతీ

◗ దొరికిన బంగారు ఆభరణాలు, నగదు పోలీసులకు అప్పగింత

కనిగిరి, న్యూస్‌టుడే: పండ్లు కొనుగోలు చేస్తూ ఓ వ్యక్తి తన చేతిసంచిని మరిచిపోగా దానిని గుర్తించిన పండ్ల వ్యాపారి షేక్ గౌస్‌బాషా అందులోని నగలు, నగదును పోలీసులకు అప్పగించి తన నిజాయతీ చాటుకున్నారు. కనిగిరి పట్టణంలోని పాతకూచిపూడిపల్లికి చెందిన బేతంశెట్టి మల్లయ్య పట్టణంలోని ఐస్‌పాల్ కూడలిలో పండ్లు కొనేందుకు వచ్చారు. పండ్లు కొనుగోలు చేసే సమయంలో తన చేతిసంచి అక్కడే మరిచిపోయి వెళ్లిపోయారు. సంచిని గుర్తించిన పండ్ల వ్యాపారి అందులో రూ.7 లక్షల విలువ చేసే నగలు, రూ.50 వేలు నగదు ఉన్నట్లు గుర్తించి కనిగిరి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ పి.సాయిఈశ్వర్ యశ్వంత్, సీఐ షేక్ ఖాజావలి, ఎస్.ఐ.టి.శ్రీరామ్‌లు విచారించి యజమాని మల్లయ్యగా గుర్తించి ఆయనకు అప్పగించారు. మంచి మనసుతో నిజాయతీతో నగలు, నగదు అప్పగించిన పండ్ల వ్యాపారి గౌస్‌బాషాను పూలమాలతో సత్కరించి అభినందించారు.

పండ్ల వ్యాపారి గౌస్ బాషాను సత్కరిస్తున్న డీఎస్పీ సాయి ఈశ్వర్‌యశ్వంత్, సీఐ ఖాజావలి, ఎస్.ఐ.శ్రీరామ్

అప్పగించిన నగలు, నగదు

రేపటితో పొగాకు కొనుగోళ్లు పూర్తి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: 2024-25 సీజన్‌కు సంబంధించి ఒంగోలు-2 వేలం కేంద్రంలో సోమవారంతో పొగాకు కొనుగోళ్లు పూర్తి కానున్నట్లు వేలం కేంద్రం నిర్వహణాధికారి తులసి తెలిపారు. రైతుల వద్ద మిగిలిన పొగాకు బేళ్లను ఆ రోజున వేలానికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని రెండు రీజియన్ల పరిధిలోని వేలం కేంద్రాల్లో శనివారం 2,233 పొగాకు బేళ్లు తిరస్కరించారు. ఎస్‌బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు 4,179 బేళ్లు రాగా, 950, ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు 5,100 బేళ్లు రాగా 1,283 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. ఒంగోలు-1, కొండపి వేలం కేంద్రంలో పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.367 చొప్పున పలికింది.

WANTED
Online Qc,
Sanitization Supervisors,
Pre Processing Supervisors,
Production Supervisors &
Security Guards
Min 2 Years Experience in Sea Food Industry
DWARAKA SEA FOODS
Batlamachavaram, Madduluru(V),
Santanuthalapadu(M), Prakasam(Dt) Ph: 9154288707

WANTED
IIT, PHYSICS FACULTY
Urgently Required for IIT & NEET
Foundation Program for VI to X Classes
★ Salary Negotiable (Free Food & Accommodation)
Whatsapp your resumes to 9182419990 / 9440784735
★ TA and DA will be provided those who are attending for the Interview
ST.MARK'S EM HIGH SCHOOL
PAMURU, PRAKASAM (DT.)

నిరుపయోగంగా నిరాశ్రయుల వసతి భవనం

ఆసుపత్రి బయట ఇలా సేద తీరుతూ..

ఆశ్రయం మూసివేత
నిరాశ్రయులు ఆరుబయట

ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగుల సహాయకులు, గూడులేని పేదలకు ప్రభుత్వం నిరాశ్రయుల వసతి భవనం నిర్మించింది. ఆధార్ కార్డు చూపించి నిరాశ్రయులు ఇక్కడ వసతి పొందే అవకాశం ఉన్నప్పటికీ, దీనిని మూసేయడంతో ఆరుబయట ఇలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో భవనంలోని పంకాలు, మంచాలు, పరుపులు నిరుపయోగంగా పడి ఉన్నాయి. నగరాలు, పట్టణాల్లో నిరాశ్రయుల వసతి గృహాలు తప్పనిసరిగా నిర్వహించాలనే నిబంధనలున్నా ఇక్కడ మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. –ఈనాడు, ఒంగోలు

రేపు పీజీఆర్ఎస్ రద్దు

ఒంగోలు కలెక్టరేట్, నేరవిభాగం న్యూస్‌టుడే: ఈ నెల 11వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పీసీపల్లి మండలానికి వస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రకాశం భవన్, జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరగాల్సిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమాలు రద్దు చేసినట్లు కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. ఈ మేరకు దూర ప్రాంత ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు జిల్లా కేంద్రమైన ఒంగోలుకు రావద్దని వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.

పొగాకు కొనుగోళ్లలో దళారులు

వేలం కేంద్రాల ఆవరణలోనే అక్రమ వ్యాపారం

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

రైతులు, వ్యాపారులకు మధ్య వారధిగా ఉంటూ పొగాకు పంట ఉత్పత్తికి గిట్టుబాటు ధర వచ్చేవిధంగా బోర్డు క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. తద్వారా బోర్డుకు కూడా వారిద్దరి నుంచి సర్వీసు ఛార్జీ వస్తోంది. సాగు చేసిన పంటను పూర్తిగా వేలం కేంద్రాల ద్వారానే అమ్మేవిధంగా ఒప్పందం ఉంటుంది. పొగాకు పంటను వ్యాపారి కొనాలన్నా.. రైతు అమ్మాలన్నా అంతా బోర్డు ద్వారానే జరగాలి. ఇలాంటి నిబంధన ఇతర ఏ పంటలకు ఉండదు. ఏటా రైతు చేతికి పంట ఉత్పత్తి వచ్చే సమయం నుంచే బయట కొనుగోలు జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు బోర్డు విజిలెన్స్ బృందాలు నియమిస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్న పొగాకు పంటను పట్టుకోవడమే వారి విధి. ఈ ఏడాది ఆరంభం నుంచే దళారులు రైతుల ఇళ్లకెళ్లి అనాధికార కొనుగోళ్లు జరిపారు. ఫిర్యాదులున్నా విజిలెన్స్ అధికారులు అక్రమ కొనుగోళ్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం జిల్లాలో అమ్మకాలు తుది దశకు చేరుకున్నాయి. గత వారం రోజులుగా దళారులే నేరుగా వేలం కేంద్రాల్లోకి ప్రవేశించారు. రైతుల నుంచి బహిరంగంగా తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా బోర్డు అధికారులకు తెలిసే జరుగుతున్నా వారు మాత్రం కట్టడి చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కేంద్రంలోనూ సీసీ కెమెరాలున్నాయి. పైగా ప్రైవేటు కొనుగోళ్ల నిమిత్తం వ్యాపారులను కేంద్రాల్లోకి అనుమతించకూడదు. అయినప్పటికీ అక్రమ కొనుగోళ్ల మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నాయి

టంగుటూరు వేలం కేంద్రంలో కొనుగోలు చేసిన పొగాకు బేళ్లను తరలించేందుకు సిద్ధం చేస్తున్న దళారులు

పట్టించుకోని బోర్డు అధికారులు

ప్రస్తుతం జిల్లాలోని అన్ని కేంద్రాల్లో కిలో కనిష్ఠ ధర రూ.50 నుంచి రూ.60 వరకు వేలం జరుగుతోంది. వేలం చివరి దశకు చేరుకోవడంతో రైతులు కూడా అన్ని రకాల గ్రేడ్లను వేలానికి తీసుకొస్తున్నారు. లోగ్రేడ్‌కు డిమాండు లేదన్న కారణంతో వ్యాపారులు అనాసక్తి చూపుతున్నారు. తద్వారా ప్రతి రోజూ 20 శాతానికిపైగా బేళ్లు నోబిడ్లు అవుతున్నాయి. రైతులు రవాణా ఛార్జీల భారంతో తిరిగి ఇళ్లకు తీసుకెళ్లలేక స్థానికంగా ఉండే బయట వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. నాణ్యత ఆధారంగా కిలో రూ.15 నుంచి రూ.40 వరకు అమ్మేస్తున్నారు. బయట కొనుగోళ్లను ప్రోత్సహించడం ద్వారా మార్కెట్‌లోనూ లోగ్రేడ్ ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం అధిక పంట ఉత్పత్తి అమ్మకాలు జరుగుతుండడంతో వాటి ద్వారా వచ్చే అదనపు రుసుం, సర్వీసు ఛార్జీ రూపంలో బోర్డు ఆదాయానికి గండి పడనుంది. టంగుటూరు, ఒంగోలు-1, 2; వెల్లంపల్లి, కొండపి కేంద్రాలుగా కొందరు దళారులు అక్రమ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా బోర్డు, విజిలెన్స్ అధికారులు కేంద్రాల వద్ద జరిగే బయట అమ్మకాలను కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు.

ది ఇండియన్ టుబాకో అసోసియేషన్

9వ లైను, శ్రీనివాసరావు తోట, జి.టి. రోడ్, గుంటూరు- 522004.
ఫోన్ 0863-2240085, 2216238, 2230245,
E-mail:itaguntur@gmail.com

FCV పొగాకు పండించే రైతు సోదరులకు ది ఇండియన్ టుబాకో అసోసియేషన్ వారి విజ్ఞప్తి

గత సంవత్సరం (2024-25)లో భారతదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని పొగాకు పండించే దేశాలు అవసరానికి మించి పొగాకును ఉత్పత్తి చేశాయి. ముఖ్యంగా **బ్రెజిల్, జింబాబ్వే, టాంజానియా దేశాలు మరింత ఎక్కువగా పొగాకు ఉత్పత్తి చేశాయి**. దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 500 మిలియన్ కిలోల అధిక సరఫరా ఏర్పడింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, 2025–26 పంట సీజన్‌లో ప్రతి రైతు జాగ్రత్తగా వ్యవహరించి, టుబాకో బోర్డు నిర్ణయించిన అధికారిక పరిమితి మేరకే పొగాకు పంట సాగు చేయవలెను.

ఈ క్రింది విషయములను గమనించి పొగాకు విస్తీర్ణాన్ని నియంత్రించుకోవలసినదిగా కోరుచున్నాము:

1. మన దేశములో పండే వర్జీనియా పొగాకు పంటలో సుమారు 70% ఎగుమతి అవుతున్నది. ఈ కారణముగానే అంతర్జాతీయ మార్కెట్ ధరలు మన పొగాకు పంట ధరలను నియంత్రిస్తూ ఉంటాయి.
2. 2025-26 పంట సీజన్‌లో కూడా బ్రెజిల్, జింబాబ్వే, టాంజానియా పొగాకు విస్తీర్ణాన్ని అధికముగా పెంచాయి. దీనివలన 2026 వ సంవత్సరములో అధిక ఉత్పత్తి నమోదు కాగల అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ పరిస్థితులు భారత పొగాకు వ్యవస్థ మీద తీవ్రముగా ప్రభవము చూపే అవకాశము వున్నది.
3. గత ఆంధ్ర సీజన్‌లో సుమారు 70 మిలియన్ కిలోల అనధికార ఉత్పత్తి కూడా మార్కెట్లో సరసమైన ధరలకు విక్రయించబడింది. ప్రస్తుతం సిగరెట్ తయారీదారుల వద్ద అవసరానికి మించిన నిల్వలు ఉన్నాయి.
4. నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం NIRCA సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. టుబాకో బోర్డు / NIRCA అనుమతించిన విత్తనాలనే ఉపయోగించాలి. సరైన నీటి నిర్వహణ, ఎరువుల సమతుల్య వినియోగం మరియు క్యూరింగ్ పద్ధతులు పాటించడం ద్వారా **బ్రైట్ గ్రేడ్ ఉత్పత్తిని పెంచి, లో గ్రేడ్ ఉత్పత్తిని తగ్గించాలి.**
5. **ప్రపంచ మార్కెట్ పరిస్థితులు త్వరితగతిన మారుతున్నాయి. అధిక పంట వల్ల ధరలపై ఒత్తిడి కొనసాగవచ్చు. కాబట్టి రైతులు ఉత్పత్తి పరిమితిని కచ్చితంగా పాటించి, నాణ్యతపై దృష్టి పెట్టడం అత్యవసరం.**

కావున రైతు సోదరులు పై విషయాలను దృష్టిలో ఉంచుకొని పొగాకు బోర్డు అనుమతి మేరకు పంటను నియంత్రించుకొనవలసినదిగా మరియు పొగాకు పంటను బాడవ భూములలో లేత తోటలుగా పండించవద్దు అని ఇండియన్ టుబాకో అసోసియేషన్ వారి విజ్ఞప్తి.

ఇట్లు: ఇండియన్ టుబాకో అసోసియేషన్

(c) eenadu

శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు

విజయవాడ (రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం విజయవాడ మీదుగా 60 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

మచిలీపట్నం-కొల్లాం-మచిలీపట్నం(వయా గూడూరు, రేణిగుంట)

❖ రైలు నెంబరు 07101/07102 మచిలీపట్నం, కొల్లాం ప్రత్యేక రైలు ఈనెల 14, 21, 28, డిసెంబరు 26, జనవరి 2 తేదీల్లో శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లాం చేసుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 16, 23, 30, డిసెంబరు 28, జనవరి 4 తేదీల్లో ఆదివారం తెల్లవారుజామున 2.30కి కొల్లాంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, తిరుప్పూర్, ఈరోడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం, కొట్టాయం, చెంగనూర్ స్టేషన్లలో ఆగుతుంది.

మచిలీపట్నం-కొల్లాం(వయా గుంటూరు, నంద్యాల, రేణిగుంట)

❖ రైలు నంబరు 07103/07104 మచిలీపట్నం, కొల్లాం ప్రత్యేక రైలు డిసెంబరు 5,12,19, జనవరి 9,16 తేదీల్లో ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు డిసెంబరు 7,14,21, జనవరి 11,18 తేదీల్లో ఆదివారం తెల్లవారుజామున 2.30కు కొల్లాంలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30కి మచిలీపట్నం చేరుతుంది. ఈ రైలు పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, మర్కాపురం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లి, పొద్దుటూరు, యర్రగుంట్ల, కడప, రాజంపేట, కోడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం, కొట్టాయం, చెంగనూరు స్టేషన్లలో ఆగుతుంది.

కొల్లాం-నర్సాపూర్-కొల్లాం(వయా గూడూరు, రేణిగుంట)

❖ రైలు నంబరు 07105/07106 కొల్లాం, నర్సాపూర్ ప్రత్యేక రైలు ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7, 14, 21, 28, జనవరి 4, 11, 18 తేదీల్లో నర్సాపూర్‌లో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 18, 25, డిసెంబరు 2, 9, 16, 23, 30, జనవరి 6, 13, 20 తేదీల్లో మంగళవారం తెల్లవారుజామున 2.30కి కొల్లాంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నర్సాపూర్ చేరుతుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరంటౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, త్రిప్పూర్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం, కొట్టాయం, చెంగనూరు స్టేషన్లలో ఆగుతుంది.

అరకొర తనిఖీలు.. అధ్వాన సేవలు

❖ పెట్రోలు బంకుల్లో కొరవడిన వసతులు ❖ నిబంధనలకు నిర్వాహకులు తిలోదకాలు

న్యూస్‌టుడే, బేస్తవారపేట:

జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు చట్టబద్ధంగా అందివాల్సిన సేవలను నిర్వాహకులు గాలికి వదిలేస్తున్నారు. నిబంధనల ప్రకారం కల్పించాల్సిన మౌలిక సదుపాయాలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఇంధనాన్ని విక్రయించడమే కాదు, వినియోగదారులకు వాటిల్లో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ అవి ఎక్కడా అమలు కావడం లేదు. తనిఖీ చేయాల్సిన అధికారులూ పట్టించుకోవడం లేదు.

బేస్తవారపేట, ఆర్కే నగర్ జంక్షన్ సమీపంలోని పెట్రోల్ బంకులో నిరుపయోగంగా గాలియంత్రం

ఉండాల్సిన కనీస సౌకర్యాలివీ..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ బంకులో వాహనదారుల కోసం తాగునీటి వసతి, మరుగుదొడ్ల ఏర్పాటు, వాహనాలకు ఉచితంగా గాలిపట్టడం, పెట్రోల్, డీజిల్ కొలిచే పరికరాలు, ఇంధనం నాణ్యతను తెలుసుకునేందుకు పరీక్షా పత్రాలు, అత్యవసర వివరాలతో కూడిన సూచికలు ఉండాలి. ఫిర్యాదుల పెట్టె లేదా రిజిస్టర్‌ను అందుబాటులో ఉంచాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కిట్లు, రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసేవారు విశ్రాంతి తీసుకునేందుకు, వాహనాల నిలుపుదలకు పార్కింగ్ ప్రదేశం లాంటివి తప్పనిసరి. సగానికిపైగా పెట్రోల్ బంకుల్లో ఇవేమీ కనిపించడంలేదు.

తూతూమంత్రంగానే తనిఖీలు..

పెట్రోల్ బంకుల్లో నిరంతరం పౌర సరఫరాలు, తూనికలు, కొలతలు, విజిలెన్స్, అగ్నిమాపక శాఖలతో పాటు ఇతర అధికారులు సంయుక్తంగా కలిసి నెలవారీ తనిఖీలు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా ఎవరూ కార్యాచరణ చేపట్టడంలేదు. ఒకవేళ అప్పుడప్పుడు నిర్వహించినా అవి తూతూమంత్రంగానే ఉంటున్నాయి. బంకుల వద్ద వినియోగదారులు తమకు జరిగిన నష్టంపై ఆందోళన చేసినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తున్నారు. ఇటీవలి వర్షాలకు ఒంగోలు నగరంలోని ఓ బంకులో నీటితో కలిసిన పెట్రోలు రావడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కనీసం ఇకనైనా అధికారులు తనిఖీలు నిర్వహించి సేవలు అందించే విధంగా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.

జిల్లాలో వివరాలిలా

కంపెనీలు: హెచ్‌పీ, ఐవోసీ, బీపీసీఎల్

పెట్రోల్ బంకులు: 283

ప్రైవేటు బంకులు : 15

❖ కనీస వసతులున్నవి: 86

వైభవంగా చెన్నకేశవస్వామి శాంతి కల్యాణం

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రముఖ శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామి వారి శాంతి కల్యాణం శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్టును ప్రత్యేకంగా అలంకరించి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఆలయ మధ్యరంగంలో ఉంచి కల్యాణ క్రతువును జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జి.శ్రీనివాసరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ప్రత్యేక అలంకరణలో ఉత్సవమూర్తులు

అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్టు

❖ చాకచక్యంగా పట్టుకున్న చిలకలూరిపేట పోలీసులు

చిలకలూరిపేట గ్రామీణ, పట్టణం: చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన పొగాకు వ్యాపారికి గుంటూరు ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్‌ని అంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. రికార్డులు సరిగా లేవని, వచ్చి సీజ్ చేస్తామని బెదిరించాడు. రాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలన్నారు. నమ్మిన వ్యాపారి వెంటనే రూ.15వేలు ఫోన్‌పే చేశాడు. ఇలానే చిలకలూరిపేటకు చెందిన మరో పొగాకు వ్యాపారికి ఫోన్ వచ్చింది. ఆయన వెంటనే అర్బన్ సీఐ రమేష్‌కు సమాచారం ఇచ్చారు. సాంకేతికతను ఉపయోగించి ఫోన్ ఎక్కడనుంచి వచ్చిందో తెలుసుకుని సిబ్బందిని పంపి సదరు నిందితుడిని శనివారం అరెస్టు చేశారు. అర్బన్ పోలీసుస్టేషన్‌లో విలేకరుల సమావేశంలో సీఐ రమేష్ ఆ వివరాలు వెల్లడించారు. గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన చదలవాడ తిరుమలరెడ్డి 2017 నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎంతో మంది వ్యాపారుల నుంచి నగదు వసూలు చేశారన్నారు. ఇతనిపై తుని, వైజాగ్, ప్రకాశం జిల్లా కంభం, గుంటూరు, చిలకలూరిపేట పట్టణం, రూరల్‌లో మొత్తం 8 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో బంగారు, పొగాకు తదితర వ్యాపారుల వివరాలు తెలుసుకుని వారికి ఫోన్‌చేసి ఆదాయపు పన్ను అధికారిని అంటూ బెదిరింపులకు పాల్పడి అందినకాడికి వసూలు చేస్తుంటారని చెప్పారు. వ్యాపారి ధైర్యంగా సమాచారం ఇవ్వడంతో అతని గుట్టు రట్టుచేశామన్నారు. ఇలా ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి

మాట్లాడుతున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్రబాబు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్‌లో శనివారం నిర్వహించిన సంఘం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి... తరువాత నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.యుగంధర్, నాయకులు పి.ప్రభాకర్, రామాంజీ, పవన్ తదితరులు పాల్గొన్నారు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్డు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 600 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.95/-.

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 108, రిటైల్ లైవ్ - 135, చికెన్ విత్ స్కిన్ - 196, చికెన్ స్కిన్‌లెస్- 223

కనకదాసు కీర్తనలతో ఆధ్యాత్మిక చైతన్యం

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఆధునిక కవి కనకదాసు తన కీర్తనలతో ప్రజల్లో భక్తిభావాన్ని మరింతగా పెంపొందింపజేశారని డీఆర్వో ఓబులేసు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వేడుకలో మాట్లాడారు. కర్ణాటకలో జన్మించిన ఆయన కన్నడ భాషలో రచించిన కీర్తనలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. ఆంధ్రా - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ప్రతి ఇంటిలోనూ ఆయన చిత్రపటం ఉంటుందని... అక్కడివారు దేవుడిలా కొలుస్తారని పేర్కొన్నారు. బీసీ సంక్షేమశాఖ అధికారిణి నిర్మలాజ్యోతి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.



చిత్రపటం వద్ద అంజలి ఘటిస్తున్న డీఆర్వో ఓబులేసు, జిల్లా అధికారులు

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం

వజ్రపుకొత్తూరు గ్రామీణం: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురంలో పాఠశాలల క్రీడల సమాఖ్య(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాలబాలికల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వీటిని టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 572 మంది క్రీడాకారులు హాజరయ్యారు. 52 మంది మేనేజర్లు ఆటలకు ప్రాతినిధ్యం వహించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పలు విభాగాల్లో విజేతలను ప్రకటించారు. వారు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.

షాట్‌పుట్‌లో విజేత: ఎం.గోపీచంద్ (ప్రకాశం)

ల్యాబ్‌లోని పరికరాలను పరిశీలిస్తున్న డీఈవో కిరణ్‌కుమార్

పాఠశాలకు పూర్వ విద్యార్థుల చేయూత

కరవది జడ్పీ ఉన్నత పాఠశాల 1982-83 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం వేడుకగా సాగింది. వృత్తి, ఉద్యోగ, ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా హాజరై నాటి ముచ్చట్లు నెమరువేసుకున్నారు. సైన్స్ ప్రయోగశాలకు రూ.1.50 లక్షల విలువైన పరికరాలు, వాటర్ ట్యాంక్, క్రీడాకారులకు టీషర్టులు సమకూర్చారు. నాటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. డీఈవో కిరణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ల్యాబ్‌ను ప్రారంభించారు. చదువుకున్న పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కృషి చేయడం అభినందనీయమన్నారు.

- న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

కుట్రపన్నిన వారే కేసుల్లో చిక్కుకున్నారు

టంగుటూరు, న్యూస్‌టుడే: నకిలీ మద్యంతో కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని కుట్రపన్నిన వైకాపా నేతలే, ఇప్పుడు అందులో ఇరుక్కున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. మండలంలోని తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం 77 మందికి రూ.53.71 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానంలో పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని, సీట్లు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యం కేసుల్లో పట్టుపడిన వారిలో వైకాపా వారే ఉన్నారన్నారు. విశాఖలో డ్రగ్స్‌తో వైకాపా విద్యార్థి విభాగం నేత పట్టుబడ్డారని చెప్పారు.

సీఎం సహాయనిధి చెక్కు అందిస్తున్న మంత్రి స్వామి

వెలిగొండను వెంటనే పూర్తిచేయండి: సీపీఐ

ఒంగోలు గ్రామీణం: జిల్లాకు తలమానికమైన వెలిగొండ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లు కేటాయించి... యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మూడు దశాబ్దాల క్రితం పనులకు శంకుస్థాపన చేసినా నేటికీ పూర్తికాలేదన్నారు. రాష్ట్రంలోని 17 వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం తగదన్నారు. ఎన్నికల హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు చొప్పున ఇవ్వాలన్నారు. సీపీఐ వంద వసంతాల వేడుకను డిసెంబరు 26న ఖమ్మంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ, పార్టీ నాయకులు ఆర్.వెంకటరావు, శ్రీరామ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, పక్కన నాయకులు

కడుపు నొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

పుల్లలచెరువు (యర్రగొండపాలెం): కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గంగవరం గ్రామానికి చెందిన మేకల బాదరయ్య భార్య రేణుక (20) ఇటీవల కాలంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. నొప్పి భరించలేక ఈనెల 3న ఎలుకల మందు తింది. గమనించిన కుటుంబ సభ్యులు వినుకొండలోని వైద్యశాలకు అక్కడినుంచి నరసరావుపేటకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. తల్లి కోటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్‌కుమార్ తెలిపారు.

మద్యానికి బానిసై బలవన్మరణం

కనిగిరి, న్యూస్‌టుడే: మద్యానికి బానిసై ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన పట్టణంలోని పాతకూచిపూడిపల్లిలో శనివారం వెలుగు చూసింది. ఎస్సై టి.శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం.. జొన్నలగడ్డ సుజన్(52) బేల్దారీ మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి అలవాటు పడిన అతడు రోజూ తాగి వచ్చి భార్యను కొడుతూ నగదు తీసుకురావాలని వేధిస్తుండేవాడు. ఈ బాధలు తట్టుకోలేక భార్య ప్రస్కిల్ల నాలుగు రోజుల క్రితం తన పిల్లలను తీసుకొని కందుకూరులోని తన సోదరి ఇంటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి విపరీతంగా మద్యం తాగుతూ ఆ మత్తులో ఇంట్లోనే ఓ గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. శనివారం అనుమానం వచ్చి చుట్టు పక్కల వారు చూడగా లోపల మృతదేహం ఫ్యానుకు వేలాడుతూ ఉంది. వెంటనే వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అతడికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వాహనంలో నగదు చోరీ

మద్దిపాడు, న్యూస్‌టుడే: వాహనంలోని నగదు అపహరించిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మద్దిపాడు ఎస్సై వెంకటసూర్య తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడుకు చెందిన జి.లక్ష్మణన్ వాహనంలో తిరుగుతూ పశువుల దాణా, కొబ్బరి పిట్టు విక్రయిస్తుంటారు. అలా వచ్చిన రూ.1.40 లక్షల నగదును డ్యాష్ బోర్డులో ఉంచి... ఏడుగుండ్లపాడులోని పెట్రోలు బంకు వద్ద శుక్రవారం రాత్రి నిద్రించారు. ఉదయం లేచి చూసేసరికి వాహనం అద్దం పగలగొట్టి ఉంది. నగదూ కనిపించకపోవడంతో... మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అమ్మో.. ఎంత పెద్ద కొండ చిలువో!

త్రిపురాంతకం మండలం మేడపిలోని ఓ గడ్డి వాము దొడ్లో సంచరిస్తున్న కొండ చిలువను స్నేక్ క్యాచర్ మల్లికార్జున శనివారం పట్టుకున్నారు. కంచుపాటి గాలెయ్యకు చెందిన దొడ్లో కొండ చిలువ కనిపించడంతో స్థానికులతో కలిసి మల్లికార్జునకు సమాచారం అందించారు. ఆయన వచ్చి దానిని చాకచక్యంగా పట్టుకుని అడవిలో వదిలేశారు. లావుగా, పెద్దగా ఉన్న దాన్ని చూసిన స్థానికులు 'అమ్మో..ఎంత పెద్ద కొండ చిలువో' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

– న్యూస్‌టుడే, త్రిపురాంతకం గ్రామీణం

గుండెపోటుతో వ్యక్తి మృతి

బేస్తవారపేట, న్యూస్‌టుడే: మద్యం తాగేందుకు దుకాణానికి వెళ్లి గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బేస్తవారపేటలోని ఆర్కే నగర్ జంక్షన్ సమీపంలో గల ఓ మద్యం దుకాణం వద్ద శనివారం చోటుచేసుకుంది. ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపిన వివరాల మేరకు మండలంలోని పాత మల్లాపురం ఎస్సీ కాలనీకి చెందిన కందుల అంకయ్య (48) మద్యం తాగేందుకు శుక్రవారం బేస్తవారపేటలోని ఆర్కే నగర్ జంక్షన్ సమీపంలో ఒంగోలు-నంద్యాల హైవేలో గల ఓ మద్యం దుకాణానికి వెళ్లాడు. అక్కడే కుర్చీలో కొద్దిసేపు అలా కూర్చోగానే ఒక్కసారిగా గుండెపోటుకు గురై కిందపడిపోయాడు. వెంటనే దుకాణ నిర్వాహకులు 108 వాహనానికి ఫోన్ చేసి పిలిపించారు. 108 సిబ్బంది అతన్ని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అతనికి భార్య కుమారి ఉండగా మద్యానికి బానిసై తరచూ ఆమెను వేధిస్తుండటంతో ఏడాది కిందటే పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలెవరూ లేరు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

రైలు ఎక్కుతూ జారిపడి దుర్మరణం

కురిచేడు, న్యూస్‌టుడే: కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన కురిచేడు రైల్వేస్టేషన్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దొనకొండ రైల్వే ఏఎస్సై వీరాంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పెద్ద చెరువు ఆరో లైనులో నివాసం ఉంటున్న ఎన్.శివయ్య(48), శుక్రవారం కురిచేడులోని యోగయ్య స్వామి తిరునాళ్లలో అంగడి వ్యాపారం చేయడానికి వచ్చారు. శనివారం స్వస్థలానికి తిరిగి వెళ్లే క్రమంలో కురిచేడు రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కబోయి పట్టాలపై జారిపడిపోయారు. దీంతో రైలు చక్రాలు అతడి పైనుంచి వెళ్లగా.. అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. శివయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

26000 Sft Huge Shed/ Like New / 2.5 Acres land with 500 KV power for sale in APIIC Growth Center. ✆ 9533365677

IndiaStudent.Com AI Ed-Tech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

BUILDING CONSTRUCTION

WATER PROOFING

బాత్‌రూమ్‌లీకేజి గోడలపై చెమ్మ, శ్లాబ్‌లీక్, సంప్‌లీక్, శ్లాబ్‌క్రాక్స్, వాల్ క్రాక్స్, ఎటువంటి లీకేజీనైనా గ్యారంటీతో కెమికలింగ్ చేయ గలము. 8096113137, 9642458892.

EDUCATION

B.Pharmacy Bachelor of Physiotherapy (BPT), B.Sc, Nursing, GNM Nursing : 98669 39320, 70134 48102.

FINANCIAL SERVICES

ఆస్తి/వ్యాపారం/ ఆవరణీయ ప్రాజెక్ట్‌లు/ NPA విడుదల/ అనారోగ్య యూనిట్లు & టేకోవర్ ROI 1 Cr. ఆపైన ఫ్లెక్సీ రుణాలు పొందండి. షరతులు వర్తించే ముందు చెల్లింపులు లేవు. 8111075733

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపు లు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు.. B/W 5 లైన్ల ప్రకటన రూ.275/- మాత్రమే

వివరాలకు..

97011 12824

ఒంగోలు 80087 09902

మార్కాపురం 80081 11050

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.

B&W : రూ. 500 Colour : రూ. 700

ప్రకటనలపై 5% GST వర్తించును

HOME NEEDS

MOSQUITO SCREENS

మెష్‌డోర్స్, కర్టెన్ రాడ్స్, కర్టెన్స్, కబోర్డ్స్, UPVC విండోస్ బ్లైండ్స్, వాల్‌పేపర్, Anti Bird మెష్, ఇన్విజిబుల్ గ్రిల్స్, దుర్గాప్రసాద్. 98495 69111.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూప్ VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారత దేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్, వెనిగండ్ల,పెదకాకాని,సంబూరు,కాజా, మంగళగిరి,తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని, సంబూరు, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అ/కొ. సంప్ర॥ 8919562183.

HOUSE FOR SALE

గుంటూరు లక్ష్మీపురం 3వలైన్ UBI దగ్గర 236 చ॥గ॥ 5ఫ్లోర్ల కమర్షియల్/రెసిడెన్షియల్ బిల్డింగ్ (ఫ్లోర్‌1856 చ॥అ॥ 3BHK) ఫ్లోర్‌వైజ్ / పూర్తి బిల్డింగ్ అమ్మకము ✆ 88866 77515

ఒంగోలు అమరావతి నగర్ దగ్గర నార్త్ ఫేసింగ్ G+1 (1140 Sft + 1140 Sft) 18 గదుల కొత్త బిల్డింగ్ అమ్మబడును. రేట్: 90L, Negotiable. ✆ 7075855770

LAND FOR SALE

మెగా అవకాడో పామ్‌ల్యాండ్ 11సెంట్లు 6లక్షలు. 5వ సం॥- 40 సం॥వరకు ఏటా 2-5 లక్షల ఆదాయం. 5ఎకరాల క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్ ✆ 9398621767.

450ఎకరాల్లో ★అవకాడో ★ పామ్‌ల్యాండ్‌లో 11సెంట్లు ★6 లక్షలకే ★5వసంవత్సరం నుండి సంవత్సరానికి 2 లక్షలు ఆదాయం పొందండి ✆ 9133574455

PLOT FOR SALE

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

ఒంగోలు సిటీ కర్నూలురోడ్డు, మారుతినగర్ 1వలైన్ SBI కాలనీలో 364 గజాలు తూర్పు ఫేస్ ఇంటి స్థలం అమ్మబడును. ✆ 8328505374, 9848234997.

ఉచిత ప్లాట్! ప్రకాశం జిల్లా చిన్నారికట్ల దగ్గరలో మా పాం ల్యాండ్‌లో 100గజాలలో 10శ్రీగంధం చెట్లు ఉన్నాయి.20 లక్షల ఆదాయం వస్తుంది. ✆ 88859 99038

ఒంగోలు హౌసింగ్‌బోర్డు కాలనీ ఆనుకొని ఉన్న బ్యాంకు కాలనీ, 4వలైన్ 48.25x79 కొలతలగల 20 అడుగుల రోడ్ పడమరరోడ్డు ఫేస్ గల స్థలం అమ్మకంనకు కలదు. ✆ 9441411539.

133.33 Sq.Yds కేవలం 1,00,000/- మాత్రమే వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 91334 45755.

ఒంగోలు, తూర్పుకమ్మపాలెం, కాకతీయనగర్ నందు 100గదులు, 50గదులు, దక్షిణం ముఖం. 30 అ॥రోడ్ గల స్థలము అమ్మబడును. ✆ 7032868706.

LEASE/ RENT

Commercial Property For Rent in Kurnool Road Prime Area 18X72 South Facing 3 Stairs Building OPP: Joy Alukkas Jewellery (Old Medal) Next to AMBICA LIFE STYLE. 9849115672, 9849119754.

1 ఎకరం ఓపెన్ ల్యాండ్ - అద్దెకు/లీజుకు కలదు. ఏడుగుండ్లపాడు NH-5 రోడ్డుని ఆనుకొని హైవే సిటీ - వెంచర్ ప్రక్కన గల ఖాళీస్థలం హోటల్స్, గోడౌన్స్, షోరూమ్స్‌కు అనుకూలమైనది. ఒంగోలు. 5KM. ✆ 98491 15524, 77299 39130.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న, లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటన కర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

TO LET

ఒంగోలు జెడ్‌పీ కాలనీ 4వ లైన్, మంగమూరు డొంకలో 3BHK ఇల్లు 2400 Sqft అద్దెకు ఇవ్వబడును. ✆ 9873172416.

ఒంగోలు, కొండయ్యబంకులైను, యూనివర్సల్ బ్యాగ్ షాపు ఎదురు గ్రౌండ్‌ఫ్లోర్-1BHK, IInd ఫ్లోర్-2BHK ఇల్లులు అద్దెకు ఇవ్వబడును. (బ్రాహ్మణులు/ వైశ్యులకు) లిఫ్ట్ సౌకర్యం కలదు. ✆ 9182347505

COMMERCIAL

ఒంగోలు, కర్నూలురోడ్డు బైపాస్ పాలబజార్‌నందు గోడౌన్/ షాపు 1500Sft అద్దెకు ఇవ్వబడును. సెల్: 7013918438.

ఒంగోలు కర్నూలురోడ్డు రిమ్స్‌కుర్తి హాస్పిటల్ ఎదురులైన్ గ్రౌండ్ ఫ్లోర్ 2000Sft 1వ ఫ్లోర్ 1000Sft బ్యాంకు హాస్పిటల్స్ ఆఫీసులకు అద్దెకు ఇవ్వబడును పార్కింగ్ కలదు ✆ 9989919347

JOBS

Wanted B.Com/M.Com/ MBA Finance/CA IPCC Dropouts To Be Work as Field Executive in Ongole in a Reputed Auditfirm. Interested Persons (Male Only). Cont ✆ 70135 11502 or mail to kowthahr@gmail.com

Required ITI / Diploma in Electricals / Electronics Candidates With Without Exp. for UPS & Stabilizer Service Engineers at Vijayawada, Guntur, Ongole Contact: Techser Power Solutions Pvt. Ltd. ✆ 99497 71160.

గుంటూరు జిల్లాలోని ప్రముఖ హాస్పిటల్‌కు క్రింది పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు PROలు కావలెను. ఒంగోలు, గిద్దలూరు, దర్శి, పొదిలి, కనిగిరి. సంప్ర: 7796866666.

స్విమ్మింగ్ కోచ్/ట్రైనర్ M/F AMB స్పోర్ట్స్ ARENA ఒంగోలు నందు పనిచేయుటకు కావలెను. అర్హత అనుభవం కలవారికి ఆకర్షణీయమైన జీతం కలదు. 8500079696, 8500079393

HDFC లైఫ్ ఇన్సూరెన్సు ఏజెంట్‌గా చేరండి ఆకర్షణీయమైన కమీషన్, జీతం, ప్రతినెల ఫారిన్ టూర్ లేదా క్యాష్ బహుమతులు పొందండి వివరములకు. ✆ 93813 41066.

టాటావారి జ్యువెలరీ షోరూమ్ క్యారెట్‌లైన్ నందు పనిచేయుటకు సేల్స్ పర్సన్స్ కావలెను.Q: ఇంటర్/డిగ్రీ. అర్హులైన వారు తమ బయోడేటాతో క్యారెట్‌లైన్ షోరూమ్, కర్నూల్‌రోడ్, శుభమస్తు షాపింగ్‌మాల్ ప్రక్కన, ఒంగోలు. ✆ 8340821777

బెంగుళూరులో తెలుగు డాక్టర్స్ ఇంటిలో ఇంటిపని, వంట చేయు టకు స్త్రీ కావలెను. వయసు: 20 నుండి 45 సం. జీతం 20 వేలు + భోజనం +వసతి. ఫోన్: 81063 35414.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+వ+జీతం. ✆ 96764 91122.

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+ వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 01122, 96769 01122.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

రామకృష్ణ గ్రూప్ VJA HYD. న్యూఢిల్లీకు 10th ఆపైన చదివిన అనుభవం ఉన్న డ్రైవర్స్ కావలెను. భో+వ+మంచిజీతం . ఇంటర్వ్యూ VJA ✆ 95736 91122.

Adobe PageMaker, Photoshop వారు Autocad, Word, Excel జిరాక్స్ తీయుటకు కావలెను.9182482807 Hyd &Hnk మంచి జీతం

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్ క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్ టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో||వసతి. చదువు: డిగ్రీ 6301328519

ప్రొద్దుటూరులో నూతన హోటల్ నందు పని చేయుటకు టీ, టిఫెన్ మరియు మీల్స్ మాస్టర్ కావలెను. Cell: 6305048902.

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషెంట్ల సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+ మంచి జీతం 99087 69888, 95420 47788

MARKETING/ SALES

ప్రముఖ సోలార్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత: ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ (P/F) జీతం: కమీషన్ ఆధారంగా. ✆ 89777 59977, 81219 75369.

FACULTY/ TEACHERS

English, Science and Social Teachers for 6th,7th, 8th Classes. Attractive Salary. A Historical Reputed School, Chimakurthy. ✆ 8309231003,9849856656

HMR స్కూల్ నందు 3,4,5 క్లాస్ ఇంగ్లీషు, సైన్స్ బోధించుటకు టీచర్స్ కావలెను. హాస్టల్ వసతి కలదు. గంగవరం, S.N.పాడు మం. ✆ 9000845433.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాఠ్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆9848782131 Nov25-Dec5

(c) eenadu

మార్కాపురం

•మార్కాపురం •గిద్దలూరు •యర్రగొండపాలెం

ఐక్యంగా ముందుకు సాగితేనే అభివృద్ధి

కంభం, న్యూస్‌టుడే: బలిజ సంఘీయులందరూ ఐక్యంగా ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాపు సంఘం జిల్లా కన్వీనర్ ఆమంచి స్వాములు అన్నారు. మండలంలోని చిన్నకంభం వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తిక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ సంఘీయులు ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకోవాలని చెప్పారు. పలువురు వక్తలు మాట్లాడుతూ చదువుతోనే పేదరికం దూరమవుతుందన్నారు. అంతకుముందు పట్టణంలోని కందులాపురం కూడలిలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బెల్లంకొండ సాయిబాబు, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కుప్ప రంగనాయకులు, మార్కెట్‌యార్డ్ మాజీ ఛైర్మన్ యేలం వెంకటేశ్వరరావు, బలిజ సేవా సంఘం అధ్యక్షులు సూరే ప్రసాద్, పగడి రమణ, కంభం చెరువు నీటి సంఘం ఛైర్మన్ పార్శ ఆదినారాయణ, రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఛైర్మన్ తిరుమలశెట్టి శేఖర్‌రాయల్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న నాయకులు

తెదేపా కార్యకర్త కుటుంబానికి బీమా చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి

ఊరేగింపులో పాల్గొన్న స్థానికులు

కార్యకర్తలకు ఎల్లవేళలా పార్టీ అండ

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా కార్యకర్తలకు పార్టీ ఎల్లవేలలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం గిద్దలూరు పార్టీ కార్యాలయంలో ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురికి విడుదలైన బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెదేపా కార్యకర్త ఎవరైనా ప్రమాదవశాత్తూ మృతిచెందితే పార్టీ రూ.5లక్షల ప్రమాద బీమా అందజేస్తోందని తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బైలడుగు బాలయ్య, కౌన్సిలర్లు లొక్కు రమేష్, తెదేపా నాయకులు కర్నాటి రామసుబ్బారెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సత్యసాయి బాబా గ్రామోత్సవం

కంభం, న్యూస్‌టుడే: స్థానిక పట్టణంలో సత్యసాయిబాబా చిత్రపటం గ్రామోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. బాబా జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అష్టదళ పాద పద్మారాధన, సత్యసాయి గానామృతం, ఉయ్యాల సేవ, కలి ప్రవేశం తదితర పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు గ్రామోత్సవంలో పాల్గొన్నారు.

చిత్రలేఖనం.. ప్రతిభకు నిదర్శనం

◗ ఈనాడు ఆధ్వర్యంలో పోటీల నిర్వహణ

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: గిద్దలూరు పురపాలకంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. వీటిలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను చూపారు. కె.హర్షిత, టి.నాగమణి, కె.వరలక్ష్మి వరుస బహుమతులు దక్కించుకున్నారు. గెలుపొందిన విజేతలకు ప్రధానోపాధ్యాయుడు పి.నాగభూషణ్‌రెడ్డి, ఉపాధ్యాయులు షగీర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగభూషణ్‌రెడ్డి

అద్దెలు ఘనం.. సౌకర్యాలు కనం

◗ ఇరుకిరుకు అంగన్‌వాడీ భవనాలకు రూ.లక్షల చెల్లింపు

న్యూస్‌టుడే, మార్కాపురం పట్టణం:

చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి 1975వ సంవత్సరంలో ప్రారంభించిన ఐసీడీఎస్ పథకం మార్కాపురం డివిజన్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో గాడిన పడలేదు. కొన్ని ప్రాంతాల్లో ఐసీడీఎస్ కేంద్రాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధించలేక పోతోంది. ముఖ్యంగా 2022లో నూతన అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఆ దిశగా ఇప్పటికీ అడుగులు పడకపోవడం గమనార్హం. గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని కనీసం కూటమి ప్రభుత్వంలోనైనా వీటి పై శ్రద్ధ వహించి చిన్నారుల వెతలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

చిన్న గదిలో ఇరుగ్గా కూర్చున్న చిన్నారులు

ప్రస్తుతం పట్టణంలో ఇదీ లెక్క..
- చిన్నారులు - 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు - 4181 మంది
- 3 నుంచి 6 సంవత్సరాల లోపు - 3404
- గర్భిణులు - 805
- బాలింతలు - 807

చాలీచాలక అవస్థలు పడుతున్నారు

పట్టణంలో మొత్తం 80అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 77కేంద్రాలు అద్దె భవనంలో నడుస్తుండగా 3 కేంద్రాలు అద్దె మినహాయింపు కేంద్రాల్లో నడుస్తున్నాయి. అన్ని కేంద్రాల్లో 159మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు శాశ్వత భవనం ఒక్కటీ లేదు. దీంతో నెలకు అద్దె రూపంలో రూ.లక్షల్లో చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు ఈ కేంద్రాలు కొన్ని చోట్ల చిన్నవిగా ఉండటంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు కూర్చునేందుకు ఇబ్బందులు పడాల్సివస్తోంది. అన్ని కేంద్రాలకు నెలకు అద్దె రూపంలో రూ.3.32 లక్షలు చెల్లించాల్సి వస్తోందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి త్వరితగతిన శాశ్వత కేంద్రాలు నిర్మించాలని పట్టణ వాసులు కోరుతున్నారు. స్థలాల సేకరణలో అధికారుల జాప్యం నూతన కేంద్రాల నిర్మాణానికి మరింత శాపంగా మారింది. త్వరలో జిల్లా కానున్న మార్కాపురంలో ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టి శాశ్వత అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తే వెతలు తీరతాయి.

ఎరువుల డీలర్‌పై కేసు నమోదు

అర్ధవీడు: అనధికారిక ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ క్వాలిటీ కంట్రోల్ అధికారి అబ్దుల్ రఫీ అన్నారు. మండల పరిధిలోని లోయ గ్రామాల్లో శనివారం ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వెలగలపాయలోని వెంకటేశ్వర ట్రేడర్స్‌లో అనధికారిక ఎరువులు, మందులు విక్రయించడంతో డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేశారు. సుమారు రూ.54 వేల విలువైన ఎరువులను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.

ఐవీఎఫ్ ఉపాధ్యక్షుడిగా నాగేశ్వరరావు

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వై.పాలేనికి చెందిన చీదెళ్ల నాగేశ్వరరావు నియమితులయ్యారు. విజయవాడలోని లక్ష్మణ రావు ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ వర్కింగ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా నుంచి నియామక పత్రం అందుకున్నారు.

పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: స్థానిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో అతిథి పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఈశ్వర్‌సింగ్ తెలిపారు. సంగీతం, కౌన్సిలర్-1, వైద్యుడు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

గంధ మహోత్సవానికి దర్గా ముస్తాబు

పొదిలి, న్యూస్‌టుడే: మండలంలోని మాదాలవారి పాలెంలో ఆదివారం జరిగే హజరత్ నాసర్ మహమ్మద్ వలీ స్వామి గంధ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దర్గాను రంగులతో తీర్చిదిద్దారు. కులమతాలకు అతీతంగా గంధ మహోత్సవంలో భక్తులు పాల్గొననున్నారు. మరుసటి రోజు జెండాల ఊరేగింపు ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మూడు ప్రభలను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

నేత్రపర్వంగా రంగనాయకస్వామి కల్యాణం

రాచర్ల, న్యూస్‌టుడే: మండలంలోని జేపీ చెరువు సమీపం నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలి గుండ్ల రంగనాయక స్వామి కల్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, కైంకర్యాలు, ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డి.వి.ఆర్.మూర్తి, లక్ష్మమ్మ వనం సమీపంలోని అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. చెంతనే ఉన్న నెమలిగుండ్ల జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తోంది.

పూజలందుకున్న స్వామి, అమ్మవార్లు

వెలిగొండ స్వామికి ప్రత్యేక పూజలు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెలిగొండ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండపైన కొలువుదీరిన లక్ష్మమ్మ ఆలయంలో పూజాదికాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

– న్యూస్‌టుడే, కొనకనమిట్ల

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఎం.ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కోర్టు సెంటర్‌లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఈనెల 10వ తేదిన కర్నూలులో దృఢ సంకల్ప దీక్షకు సంబంధించి నాయకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం మాటను నిలబెట్టుకోవాలన్నారు. అదే విధంగా వాల్మీకులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.కాశయ్య, డి.గురుబ్రహ్మం, ఎన్.కొండయ్య, ఎం.పోలయ్య, ఎం.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న వాల్మీకి సంఘం నాయకులు

మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)

మార్కాపురం : 8008631313
గిద్దలూరు పట్టణం : 8008574135
యర్రగొండపాలెం : 8008552658

పొదిలి, న్యూస్‌టుడే:

?: పొదిలి బ్యాంకు కాలనీ రెండోలైనులో వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రివేళ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మరమ్మతులు చేయించగలరు. – శంకర్, బ్యాంకు కాలనీ.

✓: రెండు రోజుల్లో సిబ్బందిని పంపి మరమ్మతులు చేయిస్తాం. ఇబ్బందులు తొలగిస్తాం. –కె.ఎల్.నారాయణరెడ్డి, కమిషనరు, పొదిలి.

చెంచు గిరిజనులకు సరకుల పంపిణీ

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: మొంథా తుపాను బాధితులైన 200 మంది చెంచు గిరిజన కుటుంబాలకు శనివారం నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. రూరల్ డవలప్‌మెంట్ ఫర్ సొసైటీ, లైట్ ఫర్ బ్లైండ్ స్వచ్ఛంద సంస్థలు సమకూర్చిన సరుకులను తెదేపా నియోజకవర్గ బాధ్యుడు గూడూరి ఎరిక్షన్‌బాబు వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ..నల్లమలలోని చెంచు గిరిజనుల అభివృద్ధికి తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ఐటీడీఏను ఏర్పాటు చేశారన్నారు. గత ఐదేళ్లలో వైకాపా దానికి నిధులివ్వకుండా నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిధులు మంజూరు చేసి అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. యర్రగొండపాలెంలో మూతపడ్డ నిరుద్యోగుల ఉపాధి కల్పనకు శిక్షణనందించే కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 19న జిల్లా కలెక్టర్ రాజాబాబుతో నియోజకవర్గంలోని చెంచు గిరిజనులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు షేక్ మాబు, నాయకులు వల్లభనేని కాశయ్య, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సరకులు పంపిణీ చేస్తున్న తెదేపా వైపాలెం నియోజకవర్గ బాధ్యుడు ఎరిక్షన్‌బాబు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు

పొదిలి, న్యూస్‌టుడే: మండలంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకుంటామని పొదిలి సీఐ రాజేష్, ఎస్సై వి.వేమన హెచ్చరించారు. శనివారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. బయట మద్యం తాగి సీసాలు పొలాల్లో, దారివెంట వేయడం వల్ల ఇతరులకు హాని కలుగుతోందన్నారు. దర్శిరోడ్డులోని హెలిప్యాడ్ వద్ద మద్యం ప్రియులతో మద్యంసీసాలను ఏరించారు. మరోమారు దొరికితే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

మద్యం సీసాలను ఏరివేయిస్తున్న సీఐ, ఎస్సై

కార్పొరేట్లకు అనుకూలంగా మారిన ప్రభుత్వాలు

దర్శి, న్యూస్‌టుడే: పట్టణంలో సీఐటీయూ జిల్లా మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు తొలిరోజు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సీఐటీయూ నాయకులు, కార్యకర్తలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సుంకరవారిపాలెం చిన్నారులు ప్రదర్శించిన కోలాటం అలరించింది. అధిక ధరలను నిరసిస్తూ సంఘ నాయకుడు నారాయణ వేసిన భూతం వేషధారణ ఆకట్టుకుంది. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు అధ్యక్షతన జరిగిన మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నరసింగరావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు అనుకూలంగా.. ప్రైవేటీకరణ విధానాలను అనుసరిస్తున్నాయని విమర్శించారు. కార్మిక వర్గానికి రక్షణగా ఉన్న 29 చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. గత వైకాపా పాలనలో అగన్‌వాడీలు 42 రోజులు సమ్మె చేశారని, తాము అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. జీతాలు పెంచాలని అడుగుతుంటే 2047 వరకు ఆగమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షుడు కొండారెడ్డి, అగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు సత్యవతి తదితరులు కార్మిక వ్యతిరేక విధానాలపై మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరావు, ఆంజనేయులు, శ్రీనివాసులు, కల్పన, రంగారావు, రమాదేవి పాల్గొన్నారు.

చేరిన జలం.. కోనేరుకు పూర్వ వైభవం

పొదిలిలోని శ్రీ పార్వతీ సమేత నిర్మమహేశ్వర స్వామి కోనేరు నీటితో కళకళలాడుతోంది. సుమారు 15 ఏళ్ల క్రితం పట్టణంలో భూగర్భజలాలు అడుగంటి కోనేరు ఎండిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు పొదిలి చెరువులకు నీరు చేరడంతో కోనేరుకు పూర్వవైభవం వచ్చింది. పూర్తిస్థాయిలో నీరు చేరడంతో పిల్లలు అటుగా వెళ్లకుండా చుట్టూ ఇనుపకంచెతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు దేవస్థానం ఛైర్మన్ ఒగ్గు వెంకట్రామయ్య తెలిపారు. కోనేరును ప్రజలు సందర్శించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

– న్యూస్‌టుడే, పొదిలి

అడుగడుగునా గుంతల గండం

నిత్యం వందల వాహనాలతో రద్దీగా ఉండే యర్రగొండపాలెం- త్రిపురాంతకం రహదారి ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే గోతులతో భీతిగొల్పేలా తయారైన ఈరోడ్డు.. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. ఎక్కడ చూసినా భారీ గుంతలే కనిపిస్తున్నాయి. మిట్టపాలెం, రామసముద్రం, త్రిపురాంతకం ఆలయాల సమీపంలోని చివరలు వర్షం నీటికి అడుగున్నర లోతు కోతకు గురయ్యాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, యర్రగొండపాలెం

వ్యవసాయ విద్యుత్తులో లోవోల్టేజీ లేకుండా చూడండి

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: రైతుల పొలాలకు అందించే విద్యుత్తులో లోవోల్టేజీ లేకుండా చూడాలని ఏపీసీపీడీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి సిబ్బందికి సూచించారు. పెద్దదోర్నాలలోని విద్యుత్తు ఉపకేంద్రాన్ని ఆయన శనివారం తనిఖీ చేశారు. ఉప కేంద్రంలోని విద్యుత్తు పరికరాలను పరిశీలించారు. అధ్వాన తీగలను మార్చాలని సూచించారు. వినియోగదారులకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఉప కేంద్రంలో వర్షం నీరు నిల్వ ఉండకుండా బయటకు వెళ్లేలా చేయాలన్నారు. దోర్నాల మండలంలో విద్యుత్తు లోవోల్టేజీ సమస్య పరిష్కారానికి ఉపకేంద్రం మంజూరు చేయాలని తెదేపా నాయకులు వీరారెడ్డి, శేషాద్రి, చంటిలు కోరారు. స్పందించిన ఆయన దానికి సంబంధించిన వివరాలను పంపాలని స్థానిక అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాసరావు, డీఈ సీమానాయక్, ఏఈ బీమానాయక్ తదితరులు పాల్గొన్నారు.

సిబ్బందితో మాట్లాడుతున్న పుల్లారెడ్డి

విద్యుదాఘాతంతో వ్యక్తికి గాయాలు

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: విద్యుత్తు లైన్ పనులు చేస్తున్న ప్రైవేటు వర్కర్‌కు షాక్ తగిలి (విద్యుదాఘాతం) గాయాలపాలైన ఘటన వై.పాలెంలో శనివారం చోటు చేసుకుంది. చాపలమడుగు గ్రామానికి చెందిన శ్రీను అనే వ్యక్తి ప్రైవేటుగా విద్యుత్తు మరమ్మతు పనులు చేస్తుంటాడు. వై.పాలెంలోని ఆర్ అండ్ బీ బంగ్లా వెనుక పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురయ్యాడు. చేతికి గాయాలవడంతో స్థానిక ప్రైవేటు వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నాడు. దీనిపై తమకు సమాచారం లేదని విద్యుత్తు అధికారులు తెలిపారు.

మాట్లాడుతున్న అధ్యక్షుడు బాదుల్లా

వేతన సవరణ కమిషన్ నియమించాలి

పొదిలి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం 12వ వేతన సవరణ కమిషన్‌ను నియమించాలని పొదిలి తాలూకా పింఛనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మదార్‌వలీ కోరారు. శనివారం పొదిలి పింఛనర్ల సంఘం కార్యాలయంలో జరిగిన నెలవారి సమావేశంలో ఆయన మాట్లాడారు. వేతన సవరణ జరగక, వాటి ఫలితాలను అనుభవించక అనేక మంది తనువు చాలిస్తున్నారన్నారు. పింఛనర్లకు రావాల్సిన మూడు విడతల డీఆర్, గత పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలన్నారు. అధ్యక్షులు ఎ.బాదుల్లా పింఛనర్ల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఎ.వీరారెడ్డి, కమిటీ సభ్యులు మోహనరావు, దానమ్మ, గురుస్వామి, యల్లమందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గుంతల పూడ్చివేత

స్పందనకు వందనం

తర్లుపాడు, న్యూస్‌టుడే: మండల కేంద్రమైన తర్లుపాడులోని మసీదు వీధిలో నీటి పైపు లీకేజీ కావడంతో రెండు నెలల కిందట పంచాయతీ సిబ్బంది గుంతలు తవ్వి వదిలేశారు. నవంబర్ 7వ తేదీన 'ఈనాడు' పత్రికలో 'నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం' అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి సుభాకర్, సర్పంచి వరాలు వెంటనే స్పందించి ప్రమాదకరమైన రెండు గుంతలను జేసీబీ యంత్రసాయంతో పూర్తిగా పూడ్చారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

బేస్తవారపేట, న్యూస్‌టుడే: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బేస్తవారపేటలోని స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా పి.రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె.ప్రభాకర్‌రావు, గౌరవాధ్యక్షులుగా డి.హుస్సేన్, ఆర్థిక కార్యదర్శిగా బాలకేశవులు, మహిళా ఉపాధ్యక్షురాలిగా వైవీ విజయలక్ష్మి ఎన్నికయ్యారు. కార్యదర్శిగా కప్పల చంద్రశేఖర్, అసోసియేట్ అధ్యక్షులుగా బి.ప్రదీప్ కుమార్, ఉపాధ్యాయ కన్వీనర్‌గా టి.దశరథరామిరెడ్డి ఉన్నారు. జిల్లా కౌన్సిలర్లుగా షేక్ ఖాసింవలి, ఎ.అనురాధ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా వెంకటేశ్వర్లు, పరిశీలకులుగా సిద్ధిక్ వ్యవహరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు కె.ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణస్వీకారం చేస్తున్న నూతన కార్యవర్గ సభ్యులు

పంట నష్టం.. పరిహారంతోనే ఉపశమనం

◗ విన్నవిస్తున్న రైతులు

న్యూస్‌టుడే, యర్రగొండపాలెం:

మొంథా తుపాను ప్రభావంతో వై.పాలెం వ్యవసాయ సబ్-డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో 425హెక్టార్లలో పంటనష్టం జరిగింది. వీటిలో మొక్కజొన్న ఒకటే 214హెక్టార్లు ఉంది. పత్తి 188 హెక్టార్లు ఉండగా.. మినుము, వరి నామమాత్రంగానే ఉన్నాయని ఏడీఏ వెంకటరమణ తెలిపారు. నష్టపరిహారం సకాలంలో చెల్లించి ఆదుకుంటేనే ఉపశమనం కలుగుతుందని రైతులు ఈ సందర్భంగా కోరుతున్నారు.

మిరప కొట్టుకు పోయింది

డివిజన్ పరిధిలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో దోర్నాల మండలంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ గండిపడి భూమి కోతకు గురైంది. దీంతో మిరప పంట కొట్టుకు పోయింది. మొత్తం 22 మంది రైతులకు చెందిన 30.76 హెక్టార్ల భూమిలోని పంట నష్టపోయినట్లు అధికారులు నివేదిక పంపించారు.

◗ వ్యవసాయ భూములు అలుగులు పొంగి పొర్లడంతో వరద ధాటికి కోతకు గురయ్యాయి. ఈ తరహా భూములకు హెక్టారుకు రూ.47వేలు ప్రభుత్వం ఇవ్వనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి అధికారులు పంపిన అంచనాలను ఆధారంగా చేసుకుంటారు.

◗ హెక్టారుకు మిర్చికి రూ.35వేలు, పత్తి, వరికి రూ.25వేలు, మొక్కజొన్న, మినుము, కందికి రూ.15వేల చొప్పున పరిహారం అందించనుంది. సకాలంలో పరిహారం అందిస్తే ముందు ముందు సాగుకు ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.

పుల్లలచెరువులో దెబ్బతిన్న మొక్కజొన్న పరిశీలిస్తున్న ఏడీఏ వెంకట రమణ, సిబ్బంది

మండలాల వారీగా దెబ్బతిన్న పంట వివరాలు..

మండలం	రైతులు	హెక్టార్లు
పుల్లలచెరువు	475	297.87
త్రిపురాంతకం	26	14.25
వై.పాలెం	159	98.89
పెద్దదోర్నాల	68	14.18

ఈ కష్టాలు.. ఇంకెన్నాళ్లో?

ఈ చిత్రంలో కనిపిస్తున్న రహదారి వెలగలపాయ లోయ గ్రామాలకు వెళ్లే ప్రధాన మార్గం. ఇటీవల వర్షాలకు మాగుటూరు-బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్ద వాగు వద్ద రోడ్డు కోతకు గురైంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో తాత్కాలికంగా వాహనదారులే గుంతలో మట్టి పోయించారు. రహదారి దుస్థితిపై ర.భ.శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ప్రజలు, వాహనదారులు విమర్శిస్తున్నారు. ఎగుడు దిగుడు దారిలో చిన్నపాటి వాహనదారులు రాకపోకలు సాగించేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు. సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించాలని చోదకులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, అర్ధవీడు

(c) eenadu

కనిగిరి

•కనిగిరి • దర్శి • కొండపి

సృజనకు పదును.. విజేతగా నిలిపెను

కనిగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని ఆల్ఫా ఒలింపియాడ్ పాఠశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో శనివారం ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు తమ సృజనకు పదును పెట్టారు. డి.నవీన, వి.నీక్షిత, కె.కాశీనాథ్‌లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. వీరికి ప్రధానోపాధ్యాయురాలు కె.బిందు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిరణ్ రూఫియా, సుధా, రమేష్, బాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ఆల్ఫా ఒలింపియాడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బిందు, ఉపాధ్యాయులు

దాతల సాయం అభినందనీయం

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి దాతలు తోడ్పడడం అభినందనీయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం మండలంలోని ముప్పవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో దాతలు పునర్నిర్మించిన తరగతి గదులు, వాటర్‌ప్లాంటు, ఆర్చీలను ప్రధానోపాధ్యాయుడు కోటిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇదే విధంగా దాతలు మరింత మంది ముందుకు వచ్చి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేసే విధంగా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామయ్య చౌదరి, నారాయణ స్వామి, పాఠశాల సిబ్బంది, తెదేపా నాయకులు, దాతలు, విద్యార్థులు పాల్గొన్నారు.

పాఠశాల వద్ద మంత్రి స్వామి, ఉపాధ్యాయులు, నాయకులు

◗ టంగుటూరు: సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీ పరిధిలోని 108-3 సర్వేనంబరు భూములపై నిషేధం తొలగించడంతో తెదేపా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సన్నెబోయిన శ్రీనివాసులు, నాయకులు తూర్పునాయుడు పాలెంలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రారంభోత్సవ ఏర్పాట్ల పరిశీలన

పీసీపల్లి, న్యూస్‌టుడే: ఈ నెల 11న మండలంలోని లింగన్నపాలెం సమీపంలో ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో అధికారులు, నాయకులు అప్రమత్తమయ్యారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అధికారులు, తెదేపా నాయకులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సమయం రెండు రోజులే ఉండడంతో అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాయిఈశ్వర్ యశ్వంత్‌తో భద్రతా పరమైన అంశాలపై చర్చించారు. సీఐ ఖాజావలి, తహసీల్దార్ ఉష, ఇతర అధికారులు పాల్గొన్నారు.

లింగన్నపాలెం సమీపంలోని ఎంఎస్ఎంఈ పార్కు వద్ద అధికారులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర

తెదేపా బలోపేతానికి సమష్టి కృషి..

కనిగిరి: తెదేపా బలోపేతానికి అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తెలిపారు. పీసీపల్లి మండలం తలకొండపాడుకు చెందిన ఇద్దరు వార్డు సభ్యులు ఏసురత్నం, దేవదాసులతో సహా 13 వైకాపా కుటుంబాలు స్థానిక అమరావతి మైదానంలో ఎమ్మెల్యే సమక్షంలో శనివారం తెదేపాలో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. గ్రామ స్థాయి నుంచే పార్టీ శక్తి మంతంగా ఎదగడానికి ఏకతాటిపై పనిచేయాలన్నారు. ప్రజల సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తేనే వారి మనసులు గెలుచుకోగలమని వివరించారు. ఈ కార్యక్రమంలో తలకొండపాడు తెదేపా నాయకులు పాల్గొన్నారు.

లింగాకర్షక బుట్టలతో వరి పంటకు మేలు

ముండ్లమూరు, న్యూస్‌టుడే: వరిలో పురుగుల ఉద్ధృతిని తగ్గించుకోవాలని వ్యవసాయ విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు. ముండ్లమూరులో శనివారం బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు వరి పొలం పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. వరిలో లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా పురుగుల వ్యాప్తి తగ్గించుకోవచ్చని వివరించారు. రెక్కల పురుగుల వల్ల పంటకు నష్టం జరుగుతుందన్నారు. విద్యార్థులు భరత్, అర్జున్, బాజీ, అప్రమేయ, అనుపమ్‌రాయ్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

పామూరులో ఉచిత వైద్య శిబిరం

నేడు

పామూరు: స్థానిక సత్యనారాయణ స్వామి కల్యాణ మండపంలో ఆదివారం నెల్లూరు మోడరన్ ఐ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వరకు కంటి, షుగర్ సంబంధిత వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మిట్టపాలెంలో కార్తిక వనసమారాధన

సి.ఎస్.పురం: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానం ప్రాంగణంలో శాలివాహన కుమ్మరుల కార్తిక వనభోజన మహోత్సవం ఆదివారం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కనిగిరి, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గాల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెండు నియోజకవర్గాల్లోని శాలివాహన కుమ్మరులు ఐక్యతతో అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.

బరిలో దిగితే ఆటాడేస్తారు!

☛ ఖోఖో పోటీల్లో రాణిస్తున్న కనిగిరి బాలికలు

న్యూస్‌టుడే, కనిగిరి

వారంతా వ్యవసాయ కుటుంబాలకు చెందిన బాలికలు. తమను చదివించేందుకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను కళ్లారా చూస్తున్నారు. ఎలాగైనా కన్నవారికి పేరు తేవాలని, వారి ఆశలు నెరవేర్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అందుకు తమకు ఇష్టమైన ఖోఖో క్రీడను ఎంచుకున్నారు. నిత్యం తరగతులకు హాజరవుతూనే ప్రత్యేకంగా శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో తలపడి విజేతలుగా నిలుస్తున్నారు కనిగిరి ప్రాంతానికి చెందిన విద్యార్థినులు. ప్రస్తుతం వీరంతా రాష్ట్ర స్థాయి పోటీల్లో మరోసారి పాల్గొనేందుకు విజయనగరం వెళ్లారు. ఈ సందర్భంగా వారు సాధించిన విజయాలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.

కనిగిరిలో క్రీడా సాధన చేస్తున్న బాలికలు

అండర్-17, 19 విభాగాల్లో..

కనిగిరి మండలం నారపురెడ్డిపల్లికి చెందిన **కళ్యాణి** పాఠశాల స్థాయిలోనే ఖోఖోలో మంచి ప్రతిభ చాటింది. కనిగిరి ఎంఎస్సార్ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఇప్పటి వరకు అండర్-17, -19 విభాగాల్లో పాల్గొని ప్రతిభ చాటింది. జాతీయ స్థాయిలో తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాష్ట్ర స్థాయిలో అనకాపల్లి, కాకినాడ తదితర ప్రాంతాల్లో పాల్గొని జిల్లా, రాష్ట్ర జట్టుకు పతకాలు అందించింది.

పాఠశాల స్థాయి నుంచే..

మండాదివారిపల్లికి చెందిన **ఉప్పు రేఖ** ద్వితీయ ఇంటర్ చదువుతుంది. ఖోఖో అంటే ఇష్టం. కంచర్లవారిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో తలపడింది. ప్రస్తుతం రాష్ట్ర జట్టులో సభ్యురాలిగా రాణిస్తుంది. అండర్- 14, 17, 19 విభాగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జట్టు గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేసింది.

తల్లిదండ్రులను ఒప్పించి..

ఎన్.గొల్లపల్లికి చెందిన **మితుకుమల్లి నాగేశ్వరి** తల్లిదండ్రులను ఒప్పించి కనిగిరిలో ఇంటర్‌లో చేరింది. ఓ పక్క చదువుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో రాణిస్తూ జట్టుకు పేరు తీసుకొస్తుంది. కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కర్నూల్ జిల్లాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో జరిగిన జాతీయ స్థాయిలో పోటీల్లోనూ చక్కటి ప్రతిభ కనబరిచింది.

రాష్ట్ర జట్టు విజయమే లక్ష్యం..

కనిగిరి పట్టణం కొత్తూరుకు చెందిన **మడతల యశస్విని** ప్రథమ ఇంటర్ చదువుతుంది. చిత్తూరు, కర్నూల్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు, కర్నూల్, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతాల్లో జరిగిన రాష్ట్ర, జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని మంచి పేరు తెచ్చుకుంది. జాతీయ స్థాయిలో రాష్ట్ర జట్టు కప్పు సాధించేందుకు తన వంతు కృషి చేస్తానంటుంది.

కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వాలు

దర్శి, న్యూస్‌టుడే: పట్టణంలో సీఐటీయూ జిల్లా మహాసభలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు తొలిరోజు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సీఐటీయూ నాయకులు, కార్యకర్తలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. సుంకరవారిపాలెం చిన్నారులు ప్రదర్శించిన కోలాటం అలరించింది. అధిక ధరలను నిరసిస్తూ సంఘ నాయకుడు నారాయణ వేసిన భూతం వేషధారణ ఆకట్టుకుంది. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు అధ్యక్షతన జరిగిన మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నరసింగరావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్లకు అనుకూలంగా.. ప్రైవేటీకరణ విధానాలను అనుసరిస్తున్నాయని విమర్శించారు. కార్మిక వర్గానికి రక్షణగా ఉన్న 29 చట్టాలను రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. గత వైకాపా పాలనలో అగన్‌వాడీలు 42 రోజులు సమ్మె చేశారని, తాము అధికారంలోకి వస్తే జీతాలు పెంచుతామని చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. జీతాలు పెంచాలని అడుగుతుంటే 2047 వరకు ఆగమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షుడు కొండారెడ్డి, అగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు సత్యవతి తదితరులు కార్మిక వ్యతిరేక విధానాలపై మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరావు, ఆంజనేయులు, శ్రీనివాసులు, కల్పన, రంగారావు, రమాదేవి పాల్గొన్నారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో మహిళలు, కార్మికుల భారీ ప్రదర్శన

వెలిగొండ ప్రాజెక్టుతోనే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి

కనిగిరి, న్యూస్‌టుడే: నిధులు కేటాయించి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్సీ, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక డాక్టర్ గురుబ్రహ్మం యోగా కేంద్రంలో ఈ ప్రాజెక్టు సాధన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వెలిగొండ పూర్తి కావాలంటే తక్షణమే ప్రభుత్వం రూ.4 వేల కోట్లు కేటాయించాలన్నారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం రూ.400 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి రాష్ట్రంలో అత్యంత వెనుకబడి ప్రాంతమైన పశ్చిమ ప్రకాశాన్ని అభివృద్ధి చేయాలన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా వెలిగొండ ప్రాజెక్ట్ సాధన కోసం ఐక్య కార్యాచరణను రూపొందించి ఉద్యమించాలన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. వెలిగొండ పూర్తయితే కనిగిరి ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. పీసీపల్లి మండలాన్ని కూడా ఈ ప్రాజెక్టు పరిధిలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేవీవీ, యూటీఎఫ్ నాయకులు వి.మాలకొండారెడ్డి, శ్యాంప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి, బాలకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి, చెన్నకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు

మేమున్నాం.. మీకు తోడుగా

కనిగిరి : 8008574114, (10 AM TO 1 PM)
దర్శి: 9848 671678, కొండపి: 96424 56296

?: దొనకొండ పంచాయతీలోని గుట్టమీదపల్లి నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ఉన్న మట్టిరోడ్డు గుంతలు పడి నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నాం. – సత్యం, గుట్టమీదపల్లి

✓: వెంటనే పరిశీలించి గుంతలు ఉన్నచోట గ్రావెల్ మట్టి తోలిస్తాం. నిధులు వచ్చిన వెంటనే సిమెంట్ రోడ్డు వేయిస్తాం. – కృష్ణమూర్తి, పంచాయతీ కార్యదర్శి

?: మర్రిపూడి మండలం చిలంకూరు బీసీకాలనీలో కాలువ లేకపోవడంతో మురుగునీరు నిలిచిపోయి దోమలకు నిలయంగా మారుతుంది. –వెంకటేశ్వర్లు, స్థానికుడు

✓: పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి పారిశుద్ధ్య పనులు చేయించి, బ్లీచింగ్ చల్లిస్తాం. –నాగూర్‌వలీ,డిప్యూటీ ఎంపీడీవో

?: హెచ్ఎంపాడు బస్టాండ్‌లో మార్కెట్ వద్ద కుక్కల బెడద ఎక్కువగా ఉంది. దీంతో మార్కెట్‌కు వెళ్లాలంటే భయాందోళన తప్పడం లేదు. –ఎస్.నాగూర్, స్థానికుడు

✓: సర్పంచి, పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిచ్చి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. –రంగసుబ్బారాయుడు, ఎంపీడీవో

-న్యూస్‌టుడే, దొనకొండ, మర్రిపూడి, హనుమంతునిపాడు

పగుళ్లుదేరి.. ఇబ్బందిగా మారి

పగుళ్లు ఏర్పడి రహదారి ధ్వంసమై కన్పిస్తున్న ఈ చిత్రం టంగుటూరు - ఆలకూరపాడు గ్రామాల మధ్య ఉన్న నేలచప్టా రహదారిది. సుమారు 20 ఏళ్ల కిందట నిర్మించిన ఈ చప్టా కొన్నేళ్ల క్రితం పగుళ్లు ఇచ్చి సిమెంట్ కొట్టుకుపోతుంది. ఏటా కురుస్తున్న వర్షాల కారణంగా చప్టా మునిగిపోతుంది. నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ మార్గంలో ఇలాంటివి మరో రెండు వరకు ఉండగా.. వాటి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సంబంధిత అధికారులు స్పందించి నేలచప్టాల స్థానంలో వంతెనలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, టంగుటూరు

పల్లెలు.. వీడని సమస్యలు

కొండపి మండలంలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్య, ఇతర సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కాలువలు పొంగి, ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోవడంతో దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. వీటిని పరిష్కరించాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు. మండలంలోని వెన్నూరు గ్రామంలోని సచివాలయం ముందు గడ్డి, పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరిగిపోవడంతో అక్కడికి వెళ్లే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పంచాయతీ అధికారులు, సిబ్బంది ఉండే ప్రదేశమే ఇలా ఉంటే.. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు అంటున్నారు.

వెన్నూరులో రోడ్డుపక్కనే ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు పరివర్తకం

ముప్పవరం రహదారిలో మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు లేని చిత్రం

ఇదే గ్రామంలో రహదారి పక్కనే కింది స్థాయిలో విద్యుత్తు పరివర్తకం ప్రమాదకరంగా ఉంది. వాహనచోదకులు, పాదచారులు చూడకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎత్తులో పెట్టి, చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయంపై విద్యుత్తు ఏఈ శ్రీనివాసరావుని వివరణ కోరగా.. లైన్‌మేన్‌ను పంపించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

◗ మండలంలోని ముప్పవరం గ్రామం వెళ్లే ప్రధాన రహదారిపై మలుపు ఉంది. ఇక్కడ ఎటువంటి సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ◗ గోగినేనివారిపాలెంలోనూ దోమలు రాత్రివేళ విజృంభిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. పల్లెల్లో పారిశుద్ధ్య సమస్యలపై ఆయా పంచాయతీ అధికారులను వివరణ కోరగా.. వెంటనే పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. –న్యూస్‌టుడే, కొండపి గ్రామీణం

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు

జరుగుమల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన శనివారం ఉదయం మండలంలోని బిట్రగుంట సమీపంలో చోటు చేసుకుంది. హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సింగరాయకొండ సమీపంలోని బీకేటీ పొగాకు పరిశ్రమలో విధులు ముగించుకుని బిట్రగుంట వైపు నడుచుకుంటూ వస్తుండగా.. వెనక నుంచి వేగంగా వచ్చిన మినీ వ్యాన్ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో వ్యాన్ బోల్తా పడింది. హైవే పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ◗ సింగరాయకొండ గ్రామీణం: కనుమళ్ల గ్రామానికి చెందిన కళ్లగుంట సురేష్ సింగరాయకొండ నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామం వెళ్లే క్రమంలో శనివారం స్థానిక రన్‌వే వద్ద రోడ్డు దాటుతుండగా.. మినీ లారీ అతడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. హైవే పోలీసులు క్షతగాత్రుడిని 108 అంబులెన్సు ద్వారా ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అనంతరం గుంటూరు తరలించారు. సురేష్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సొంత పనుల కోసం స్వగ్రామం వచ్చినట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు.

రికవరీ ఏజెంట్లు నిబంధనలు పాటించాలి

కనిగిరి, న్యూస్‌టుడే: రుణాల రికవరీ ఏజెంట్లు ఆర్‌బీఐ నిబంధనలు తప్పక పాటించాలని డీఎస్పీ పి.సాయి ఈశ్వర్‌యశ్వంత్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక సాయిబాబా కల్యాణ మండపంలో ఆ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. రికవరీ, ఏఈపీఎస్, సీఎస్‌పీ ఏజెంట్లు విధి నిర్వహణలో మార్గదర్శకాలు తప్పక అనుసరించాలన్నారు. వాటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వసూళ్ల సందర్భంగా ఖాతాదార్లను భౌతికంగా, మౌఖికంగా బెదిరించడం, వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం పూర్తిగా నిషేధమని వివరించారు. ఎవరైనా నిబంధనలు పాటించకుంటే ఖాతాదారులు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనిగిరి, పామూరు సీఐలు, ఎస్సైలు, ఏజెంట్లు పాల్గొన్నారు.

మద్యం గొలుసు దుకాణాలు నిర్వహిస్తే చర్యలు

దర్శి, న్యూస్‌టుడే: గొలుసు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సహాయ సూపరింటెండెంట్ ఎ.జనార్దన్‌రావు హెచ్చరించారు. శనివారం దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని దర్శి, కురిచేడు, దొనకొండ మడలాల్లోని పలు గ్రామాల్లో సీఐ శ్రీనివాసరావుతో కలిసి తనిఖీలు నిర్వహించారు. దర్శి పట్టణంలో పలు రెస్టారెంట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాసులు, సాయిబాబా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ◗ ముండ్లమూరు: గ్రామాల్లో అనధికార మద్యం దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జనార్దన్‌రావు హెచ్చరించారు. మండలంలోని ఉమామహేశ్వరపురం, ముండ్లమూరు, శంకరాపురం గ్రామాల్లో సోదాలు చేశారు.

ప్రత్యామ్నాయ పంటల సాగు లాభదాయకం

టంగుటూరు: అధిక ధరలకు భూమి, బ్యారన్‌లను కౌలుకి తీసుకొని పొగాకు సాగు చేయవద్దని టంగుటూరు పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి అట్లూరి శ్రీనివాసరావు సూచించారు. 2025-26 కాలానికి పొగాకు పంట నియంత్రణ, ప్రత్యామ్నాయ పంటలపై శనివారం వేలం కేంద్రంలో రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎఫ్‌సీవీ పొగాకుకు గిరాకీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో 142 మిలియన్ కేజీల ఉత్పత్తికి అనుమతించారని తెలిపారు. పొగాకు పంటతో పాటు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. క్షేత్రాధికారి ఉపేంద్ర, రైతు నాయకులు కొత్తపల్లి వెంకటేశ్వర్లు, వివిధ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. వేలం కేంద్రంలో కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.366 పలికింది. రైతులు 969 బేళ్లను తీసుకురాగా..695 బేళ్లను కొనుగోలు చేశారు. కనిష్ఠ ధర రూ.60, పలికిందని వేలం కేంద్ర నిర్వహణాధికారి తెలిపారు.

సమృద్ధిగా జలం...

అందక అవస్థల్లో జనం

● దర్శిలో అస్తవ్యస్తంగా మంచినీటి సరఫరా

న్యూస్‌టుడే, దర్శి

దర్శి మున్సిపాలిటీ ప్రజలను తాగునీటి సమస్య వేధిస్తుంది. పట్టణ పరిధిలోని శివరాజ్‌నగర్ వద్ద ఎన్‌ఏపీ తాగునీటి చెరువు ఉన్నా.. ఇక్కడి ప్రజలకు శుద్ధమైన తాగునీరు నిత్యం అందడం లేదు. నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ పథకం పైపులైన్లు శిథిలావస్థకు చేరడం, నీటిని శుద్ధి చేసే ఫిల్టర్ బెడ్లు పాడవడంతో ఆకుపచ్చ రంగులోనే నీరు అందుతున్న దుస్థితి. ఈ ఏడాది సాగర్ కాలువలో సమృద్ధిగా నీరు రావటంతో ఎన్‌ఏపీ చెరువులో 95 శాతం నీరు ఉంది. అయినా పట్టణంలో వారానికి రెండు రోజులు మాత్రమే, అది కూడా శుద్ధి చేయని జలం సరఫరా అవుతుంది. పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమృత్ పథకం కింద రూ.121 కోట్లు మంజూరైనా పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు.

సమన్వయ లోపంతో తప్పని ఇబ్బందులు..

ఎన్‌ఏపీ పతకం ఆర్‌డబ్ల్యూఎస్ నిర్వహణలో ఉండగా, మున్సిపాలిటీ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల సమన్వయ లోపంతో దర్శి ప్రజలకు తాగునీరు సక్రమంగా చేరని పరిస్థితి. పట్టణ జనాభా ప్రస్తుతం 42 వేలు ఉండగా, తాగునీరు అందించే లెక్కల్లో మాత్రం 30 వేలకు లోపే ఉందని అధికారులే చెబుతున్నారు. దీని ప్రకారం పట్టణంలో శివారు కాలనీలకు తాగునీరు చేరడం లేదని స్పష్టమవుతుంది. కొందరు కుళాయిలకు పైపులు ఏర్పాటు చేసి మోటార్ల ద్వారా తరలించేస్తున్నారు. క్రిస్టియన్ పాలెం, పుచ్చలమెట్ట, పుట్టబజారు, బాలాజీనగర్, శివరాజ్‌నగర్, సాయినగర్, హ్యాపీహోమ్స్ వంటి కాలనీల్లోని శివారు ప్రాంతాలకు తాగునీరు అందడంలేదు. కురిచేడు రోడ్డులో నూతనంగా ఏర్పాటైన కాలనీలో కుళాయిలు ఏర్పాటు చేసిన అధికారులు తాగునీరు ఇవ్వలేదు. తాగునీటి సరఫరాలో లోపాలను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ అధికారులను వివరణ కోరగా.. సరఫరా రోజులు పెంచటంతో పాటు, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.

నిండుకుండలా దర్శి పట్టణ సమీపంలోని ఎన్‌ఏపీ చెరువు

నేటి నుంచి నాసర్‌బాబా గంధ మహోత్సవాలు

హనుమంతునిపాడు: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలసిన నాసర్‌బాబా ఆలయంలో ఆదివారం నుంచి రెండు రోజులపాటు గంధమహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ కార్యనిర్వాహకుడు ముక్కు నాసరరెడ్డి శనివారం తెలిపారు. ఆదివారం ఉదయం బాబా పాదుకల ఊరేగింపు, సోమవారం దండ పాదుకల జలనివాసం నిర్వహిస్తారన్నారు. రాత్రికి బాబా సిద్ధసమాధిని ప్రత్యేక పూలతో అలంకరించి మహానైవేద్య సమర్పణ ఉంటుందన్నారు. ప్రత్యేక అలంకరణతో గుర్రంపై గంధంతో గ్రామోత్సవం నిర్వహిస్తారని, భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. అన్నదానంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి స్వగ్రామంలో జరిగే ఈ వేడుకల్లో ఎమ్మెల్యేతోపాటు, మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.

ఉత్సాహంగా క్రీడా పోటీలు

దర్శి,: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ డివిజనల్ స్థాయి పోటీలు మండలంలోని పొతకమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించారు. దర్శి డివిజన్ పరిధిలోని 13 మండలాలకు చెందిన 17 సంవత్సరాల లోపు బాల బాలికలకు పలు రకాలు క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం చంద్రమోహన్, ముండ్లమూరు ఎంఈవో కాలేషా, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండలంలోని తూర్పువీరాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి యేసురాజు 400 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం, 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం, డిస్కస్ త్రోలో తృతీయ స్థానం సాధించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. పాఠశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో హెచ్ఎం వెంకటరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

స్మార్ట్ రేషన్ కార్డులను వెంటనే అందజేయాలి

పామూరు, న్యూస్‌టుడే: పామూరులోని ఎంఎల్ఎస్ పాయింట్, పెట్రోల్ బంకులను డీఎస్‌వో పద్మశ్రీ శనివారం తనిఖీ చేశారు. వాటికి సంబంధించిన దస్త్రాలు, నిల్వలను పరిశీలించారు. దస్త్రాల నిర్వహణపై పలు సూచనలిచ్చారు. అనంతరం పామూరుతో పాటు మండలంలోని పలు రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. ప్రభుత్వం అందజేసిన స్మార్ట్ రేషన్ కార్డులను త్వరితగతిన పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆమె వెంట ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ భూపతి, ఎఫ్ఐ మనోహర్‌రెడ్డి, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌ఛార్జి రమేష్ తదితరులు ఉన్నారు.

ఎంఎల్ఎస్ పాయింట్‌లో పరిశీలిస్తున్న డీఎస్‌వో పద్మశ్రీ

(c) eenadu

జనహృదయనేతకు
జన్మదిన శుభాకాంక్షలు
అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నిత్యకృషీవలుడు,
మృదుస్వభావి, ఓటమి ఎరుగని నేత,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు
శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి
మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
బాలినేని ఆంజనేయులు
మలినేని నరేంద్రబాబు
బొడ్డు వెంకటేశ్వర్లు
గౌ॥శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు
స్నేహ కన్‌స్ట్రక్షన్స్
ఒంగోలు
స్నేహ ఇండస్ట్రీస్
గ్రానైట్ కటింగ్ & పాలిషింగ్
గ్రోత్ సెంటర్, గుళ్ళాపల్లి

నిండు నూరేళ్ళు
ఆయురారోగ్యములతో ప్రజాసేవలో
కొనసాగాలని కోరుకుంటూ...
శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి
జన్మదిన
శుభాకాంక్షలు
శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు
గుమ్మడి సాయిబాబు, మద్దిరాలపాడు

(c) eenadu

ఒంగోలు

•ఒంగోలు • సంతనూతలపాడు

పండగ బొమ్మ... అదిరిందమ్మ!

'ఈనాడు' ప్రతిభాపాటవ పోటీల్లో భాగంగా శ్రీరామ్ ఒలింపియాడ్ స్కూల్, బండ్లమిట్టలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన చిత్రలేఖనం పోటీలు ఉత్సాహంగా సాగాయి. 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు పాల్గొని.. 'మీకు నచ్చిన పండగ' అన్న అంశంపై తమ ఆలోచనలకు పదును పెడుతూ ఆకట్టుకునేలా బొమ్మలు వేశారు. శ్రీరామ్ స్కూల్‌లో... జె.శశిధర్, డి.చేతన్‌శ్రీ, వి.జాహ్నవి.. వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పాఠశాల డైరెక్టర్ వి.శ్రీరాములురెడ్డి, ప్రిన్సిపల్ ఎస్.బిందుమోల్ వీరికి బహుమతులు అంజేశారు. ● బండ్లమిట్ట పాఠశాలలో కె.తులసి, ఎన్.మహిత, టి.ఫరీహా.. ప్రతిభ చాటారు. ప్రధానోపాధ్యాయిని జి.కృష్ణకుమారి చేతుల మీదుగా వీరికి బహుమతులు అందజేశారు.

బహుమతులు అందుకున్న వారితో శ్రీరామ్ ఒలింపియాడ్ స్కూల్ ప్రతినిధులు

విజేతలతో బండ్లమిట్ట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు

- న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

వెలిగొండను వెంటనే పూర్తిచేయండి

ఒంగోలు గ్రామీణం: జిల్లాకు తలమానికమైన వెలిగొండ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లు కేటాయించి... యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మూడు దశాబ్దాల క్రితం పనులకు శంకుస్థాపన చేసినా నేటికీ పూర్తికాలేదన్నారు. రాష్ట్రంలోని 17 వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం తగదన్నారు. ఎన్నికల హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు చొప్పున ఇవ్వాలన్నారు. సీపీఐ వంద వసంతాల వేడుకను డిసెంబరు 26న ఖమ్మంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ, పార్టీ నాయకులు ఆర్.వెంకటరావు, శ్రీరామ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య

పాఠశాలకు పూర్వ విద్యార్థుల చేయూత

కరవది జడ్పీ ఉన్నత పాఠశాల 1982-83 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం వేడుకగా సాగింది. వృత్తి, ఉద్యోగ, ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా హాజరై నాటి ముచ్చట్లు నెమరువేసుకున్నారు. సైన్స్ ప్రయోగశాలకు రూ.1.50 లక్షల విలువైన పరికరాలు, వాటర్ ట్యాంక్, క్రీడాకారులకు టీషర్టులు సమకూర్చారు. నాటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. డీఈవో కిరణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ల్యాబ్‌ను ప్రారంభించారు. చదువుకున్న పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కృషి చేయడం అభినందనీయమన్నారు. - న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

ల్యాబ్‌లోని పరికరాలను పరిశీలిస్తున్న డీఈవో కిరణ్‌కుమార్

చుట్టూ జలం... గొంతెండుతున్న జనం!

● యంత్రాంగం నిర్లక్ష్యంతో సంతనూతలపాడులో దుస్థితి

రెండు చెరువులు... నాలుగు మంచి నీటి బావులు.. వీటిలో పుష్కలంగా జలాలున్నాయి. మొన్నటి వర్షాలకు చెరువులు అలుగులు పారాయి. కానీ.. గ్రామస్థుల గొంతు తడి పేందుకు చుక్కనీరందడం లేదు. నియోజకవర్గ కేంద్రమైన సంతనూతలపాడులో దుస్థితి ఇది. పలు ప్రాంతాలకు రెండు వారాలుగా నీటి సరఫరా లేక అక్కడి నివాసితులు అల్లాడిపోతున్నారు.

– న్యూస్‌టుడే, సంతనూతలపాడు

ఏళ్లుగా వేదన...

సగం గ్రామానికి నీరందించే చిన్న చెరువు రక్షిత పథకం (సీపీడబ్ల్యూఎస్) మైక్రో ఫిల్టర్ బెడ్‌లు ఏళ్లుగా పనిచేయడం లేదు. ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కాలం వెల్లదీశారు. ప్రస్తుతం జడ్పీ నుంచి రూ.20 లక్షలు వచ్చినా పనులు మాత్రం ప్రారంభించలేదు. కొద్దిరోజుల క్రితం మోటార్లు సైతం మొరాయించడంతో ఇచ్చే అరకొరా సరఫరా నిలిచిపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. డబ్బా నీటిని కొనుగోలు చేసి గొంతు తడుపుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇటీవల వర్షాలకు అలుగు పారుతున్న పెద్ద చెరువు

తెదేపా అనుబంధ కమిటీల ఎంపిక

మద్దిపాడు, న్యూస్‌టుడే: తెదేపా అనుబంధ సంఘాల మద్దిపాడు మండల కమిటీలను శనివారం ఎంపిక చేశారు. తెలుగు యువత అధ్యక్షుడిగా నల్లూరి శ్రీను, ప్రధాన కార్యదర్శిగా కసుకుర్తి మహేంద్ర; తెలుగు మహిళ అధ్యక్షురాలిగా దావులూరి హైమావతి, తెలుగు రైతు.. రావి వెంకటేశ్వర్లు, బీసీ సెల్.. సుద్దపల్లి సుబ్బారావు, అంగన్‌వాడీ.. కాట్రగడ్డ అక్కీప్రసన్న, వాణిజ్య విభాగం.. పుత్తూరి నాగేశ్వరావు, ఎస్టీ సెల్.. నల్లబోతుల సుబ్బరాయుడు; మైనారిటీ సెల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సయ్యద్ నాయూబ్, దౌలత్; ఐ టీడీపీ.. తాతపూడి నాగరాజు, చిట్టిమాల శ్రీనివాసరావు; సాంస్కృతిక విభాగం.. సుధాకర్, దాసరి శ్రీనివాసరావు; వైద్య విభాగం అధ్యక్ష, కార్యదర్శులుగా కుంచాల వెంకటేష్, శ్యామ్‌కుమార్ నియమితులయ్యారు.

నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్‌లో శనివారం నిర్వహించిన సంఘం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి... తరువాత నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.యుగంధర్, నాయకులు పి.ప్రభాకర్, రామాంజీ, పవన్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్రబాబు

ఉత్సాహంగా రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి రైఫిల్, పిస్టల్ షూటింగ్ పోటీలు కొప్పోలు రోడ్డులోని నెక్స్ట్‌జెన్ స్కూల్‌లో ఉత్సాహంగా సాగుతున్నాయి. శుక్రవారం ప్రారంభమైన పోటీలు ఆదివారంతో ముగియనున్నాయి. అండర్ 14, 17, 19 బాలబాలికల విభాగాల్లో సుమారు 650 మంది నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు. పాఠశాల ఎండీ కె.అరవింద, ప్రిన్సిపల్ రమేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం నాటి ముగింపు వేడుకకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు.

రైఫిల్ షూటింగ్ పోటీల్లో విద్యార్థులు

నెక్ సూచించిన కోడిగ్రుడ్లు ధర

ఈరోజు నెక్ విజయవాడ జోన్ సూచించే ప్లాస్టిక్ ట్రే ఫారం- గేటు గుడ్డు ధర 100 గుడ్లకు రూ. 600 (వాణిజ్యం & పరిశ్రమల సమాచారం కోసం) ★ నెక్ విజయవాడ. ఈరోజు ఫారం కోడి ధర కిలో రూ.95/-.

'వందేమాతరం' వేడుకలు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: వందేమాతరం గీతం 150 ఏళ్ల వేడుకను క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. బంకించంద్ర ఛటర్జీ రాసిన గీతం దేశప్రజల్లో స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని నింపి, జాతి ఐక్యతను చాటిందని కళాశాల ఛైర్మన్ నిడమానూరి సూర్యకల్యాణ చక్రవర్తి తెలిపారు. ప్రిన్సిపల్ హనుమంతరావు, ఎస్అండ్‌హెచ్ విభాగాధిపతి గంటా శ్రీనివాసరావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

వేడుకలో పాల్గొన్న కళాశాల ఛైర్మన్ కల్యాణ చక్రవర్తి, సిబ్బంది

అథ్లెటిక్స్ వేడుకలు ప్రారంభం

వజ్రపుకొత్తూరు గ్రామీణం: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురంలో ఎస్‌జీఎఫ్ అండర్-14 బాలబాలికల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. టీపీసీ ఛైర్మన్ బాబూరావు, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ ఈశ్వరరావు ప్రారంభించారు. 13 జిల్లాల నుంచి 572 మంది క్రీడాకారులు హాజరయ్యారు. 52 మంది మేనేజర్లు ఆటలకు ప్రాతినిధ్యం వహించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పలు విభాగాల్లో విజేతలను ప్రకటించారు. వారు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ● **షాట్‌పుట్‌లో విజేత:** ఎం.గోపీచంద్ (ప్రకాశం)

ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం ధర - 108, రిటైల్ లైవ్ - 135, చికెన్ విత్ స్కిన్ - 196, చికెన్ స్కిన్‌లెస్- 223

జీవన సమతుల్యంతోనే మహిళా ప్రగతి

మద్దిపాడు, న్యూస్‌టుడే: మద్దిపాడులోని శ్రీ సర్వదేవా కల్కి సేవాలయంలో స్త్రీశక్తి వరం వేడుకను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి హాజరయ్యారు. మహిళలు తమ జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ ప్రగతి పథంలో పయనించాలని పేర్కొన్నారు. దాసోజు సౌజన్య నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, నేత్ర వైద్య నిపుణులు సుబ్రహ్మణ్యేశ్వరి, బెల్లంకొండ ఫార్మసీ విద్యాసంస్థల కరస్పాండెంట్ విజయలక్ష్మి ఆశాలత తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.

వేడుకలో పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి, ఇతర ప్రతినిధులు

కనకదాసు కీర్తనలతో ఆధ్యాత్మిక చైతన్యం

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఆధునిక కవి కనకదాసు తన కీర్తనలతో ప్రజల్లో భక్తిభావాన్ని మరింతగా పెంపొందింపజేశారని డీఆర్వో ఓబులేసు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వేడుకలో మాట్లాడారు. కర్ణాటకలో జన్మించిన ఆయన కన్నడ భాషలో రచించిన కీర్తనలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. ఆంధ్రా - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ప్రతి ఇంటిలోనూ ఆయన చిత్రపటం ఉంటుందని... అక్కడివారు దేవుడిలా కొలుస్తారని పేర్కొన్నారు. బీసీ సంక్షేమశాఖ అధికారిణి నిర్మలాజ్యోతి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముందుగా కనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

చిత్రపటం వద్ద అంజలి ఘటిస్తున్న డీఆర్వో ఓబులేసు, జిల్లా అధికారులు

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: నిర్వహణ పనుల దృష్ట్యా ఒంగోలు నగర పరిధిలోని ఇస్లాంపేట, అద్దంకి బస్టాండ్, గానుగపాలెం, గోపాలనగర్, గుంటూరురోడ్డు, నవభారత్ ఎదురు, కబేళా బజారు, బాపూజీ దుకాణ సముదాయం ప్రాంతాలకు... ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ పాండురంగారావు తెలిపారు.

వసతి గృహ నిర్మాణ పనులు ప్రారంభం

ఈనాడు కథనానికి స్పందన

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తిలో ఎస్సీ బాలికల వసతిగృహం నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. చీమకుర్తిలోని బాలికల, సంతనూతలపాడులోని బాలుర వసతి గృహం భవనాలకు నిధులు మంజూరై, టెండర్లు పూర్తయి నెలలు కావస్తున్నా పనులు ప్రారంభం కాలేదు. ఈ విషయమై 'నిధులున్నా పనులు ప్రారంభించలే' శీర్షికన గత నెల 26న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. చీమకుర్తిలో మూడు రోజుల క్రితం పనులు ప్రారంభించారు. పునాదులు తవ్వి, మట్టి తరలిస్తున్నారు. పిల్లర్ల ఏర్పాటుకు ఇనుముతో పనులు చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన సదరు భవనాల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారుల చొరవతో రూ.రెండేసి కోట్లు చొప్పున డీఎంఎఫ్ నిధులు మంజూరయ్యాయి. సంతనూతలపాడులోనూ పనులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఉత్సాహంగా విద్యార్థుల ఆటలు

చీమకుర్తి, న్యూస్‌టుడే: బండ్లమూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో సముదాయం స్థాయిలో శనివారం నిర్వహించిన ఆటల పోటీలు ఉత్సాహంగా సాగాయి. పరుగు పందెం, తాడాట, కుర్చీలాట, నిమ్మకాయ - చెంచా, చిత్రలేఖనం తదితర పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలల దినోత్సవం రోజున విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు సముదాయ ఛైర్మన్ భాస్కరశాస్త్రి తెలిపారు. ముందుగా ఎంఈవోలు డి.వి.నరసింహారావు, కె.శివాజీ పోటీలను ప్రారంభించారు. కార్యదర్శి వై.రమేష్, ప్రధానోపాధ్యాయులు డి.హనుమంతు, శిలారు, జి.వెంకటేశ్వర్లు, పీడీ మాలకొండయ్య, ఉపాధ్యాయులు ఎస్.శ్రీనివాసరావు, అర్జున్, సీఆర్పీ కె.జయరావు తదితరులు పాల్గొన్నారు.

తాడాటలో పోటీ పడుతున్న బాలికలు

జిల్లా మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లు

విజయవాడ, న్యూస్‌టుడే: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం విజయవాడ మీదుగా 60 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

● మచిలీపట్నం - కొల్లాం (రైలు నంబరు 07101/07102): ఈ నెల 14, 21, 28, డిసెంబరు 26, జనవరి 2 తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి ఒంగోలు, గూడూరు, రేణిగుంట మీదుగా మరుసటి రోజు రాత్రి పది గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఈ నెల 16, 23, 30, డిసెంబరు 28, జనవరి 4 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాంలో తిరుగు పయనమై మరుసటి రోజు ఉదయం 8 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది.

● రైలు నంబరు 07103/07104: డిసెంబరు 5, 12, 19, జనవరి 9, 16 తేదీల్లో ఉదయం 11 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి గుంటూరు, దొనకొండ, మర్కాపురం, గిద్దలూరు, నంద్యాల మీదుగా మరుసటి రోజు రాత్రి పది గంటలకు కొల్లాం చేరుకుంటుంది. డిసెంబరు 7, 14, 21, జనవరి 11, 18 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాంలో తిరుగు పయనమై మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మచిలీపట్నం చేరుతుంది.

● కొల్లాం - నర్సాపూర్ (రైలు నంబరు 07105/07106): ఈ నెల 16, 23, 30, డిసెంబరు 7, 14, 21, 28, జనవరి 4, 11, 18 తేదీల్లో నర్సాపూర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి... విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా మరుసటి రోజు రాత్రి పది గంటలకు కొల్లాం చేరుతుంది. ఈ నెల 18, 25, డిసెంబరు 2, 9, 16, 23, 30, జనవరి 6, 13, 20 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాంలో తిరుగు పయనమై మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నర్సాపూర్ చేరుతుంది.

పశుపోషణలో జాగ్రత్తలు తప్పనిసరి

కొత్తపట్నం, న్యూస్‌టుడే: వర్షాల నేపథ్యంలో పశువులు, జీవాల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తుగా గొంతువాపు, నీలి నాలుక టీకాలు వేయించాలని ఒంగోలు ప్రాంతీయ పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ఉప సంచాలకులు సంధ్య తెలిపారు. అల్లూరులో శనివారం నిర్వహించిన ఉచిత పశు వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. పోషణలో జాగ్రత్తలు తెలియజేశారు. పశువులకు గర్భ కోశ వ్యాధి నిర్ధారణ, సాధారణ వైద్య పరీక్షలు; జీవాలకు బలవర్ధక మందులు, లేగ దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. సర్పంచి పూనూరి మాధవి, సహాయ సంచాలకులు బసవ శంకరరావు, పశు వైద్యాధికారులు సోమశేఖర్, అమూల్య, సాహితి, వీఎల్వో లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎంపికైన విద్యార్థులతో అతిథులు, ఉపాధ్యాయులు

హాకీ జట్టులో ఎండ్లూరు విద్యార్థులు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: ఎస్‌జీఎఫ్ అండర్-14 రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎండ్లూరు ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఏడుగురు విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు జి.శేషిరెడ్డి తెలిపారు. బాలికల విభాగంలో గ్లోరీ, రాజేశ్వరి, కావ్య; బాలుర విభాగంలో వినూత్నకుమార్, చంద్రకిషోర్, సూరజ్‌బాబు, వంశీకృష్ణ ఎంపికైనట్లు తెలిపారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. స్థానిక నాయకులు బొమ్మినేని రామాంజనేయులు, కె.రాము, ఉపాధ్యాయులు వీరిని అభినందించారు.

ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రైవేటు ట్రావెల్స్, పాఠశాలల బస్సులను ఎస్సై అజయ్‌బాబు సిబ్బందితో కలిసి శనివారం పరిశీలించారు. అత్యవసర ద్వారం, అగ్నినిరోధక పరికరాలు వంటివి ఉన్నాయా లేదా అన్నది తనిఖీ చేశారు. చోదకులకు పలు సూచనలు చేశారు.

● మన్నంవారిపాలెం డొంక సమీపంలో ఖాళీ మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ఇతర వ్యర్థాలను గుర్తించి వాటికి నిప్పు పెట్టించారు. బహిరంగ ప్రాంతాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అగ్ని నిరోధక పరికరాన్ని పరిశీలిస్తున్న ఎస్.ఐ. అజయ్‌బాబు

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

26000 Sft Huge Shed/ Like New / 2.5 Acres land with 500 KV power for sale in APIIC Growth Center. ✆ 9533365677

IndiaStudent.Com AI Ed-Tech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

BUILDING CONSTRUCTION

WATER PROOFING

బాత్‌రూమ్‌లీకేజి గోడలపై చెమ్మ, శ్లాబ్‌లీక్, సంప్‌లీక్, శ్లాబ్‌క్రాక్స్, వాల్ క్రాక్స్, ఎటువంటి లీకేజీనైనా గ్యారంటీతో కెమికలింగ్ చేయ గలము. 8096113137, 9642458892.

EDUCATION

B.Pharmacy Bachelor of Physiotherapy (BPT), B.Sc, Nursing, GNM Nursing : 98669 39320, 70134 48102.

FINANCIAL SERVICES

ఆస్తి/వ్యాపారం/ ఆచరణీయ ప్రాజెక్టు/ NPA విడుదల/ అనారోగ్య యూనిట్లు & టేకోవర్ ROI 1 Cr. ఆపైన ఫ్లెక్సి రుణాలు పొందండి. షరతులు వర్తించే ముందు చెల్లింపులు లేవు. 8111075733

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు... B/W 5 లైన్ల ప్రకటన రూ.275/- మాత్రమే

వివరాలకు..

97011 12824

ఒంగోలు

80087 09902

మార్కాపురం

80081 11050

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.

B&W : రూ. 500

Colour : రూ. 700

ప్రకటనలపై 5% GST వర్తించును

HOME NEEDS

MOSQUITO SCREENS

మెష్‌డోర్స్, కర్టెన్ రాడ్స్, కర్టెన్స్, కప్‌బోర్డ్స్, UPVC విండోస్ బ్లైండ్స్, వాల్‌పేపర్, Anti Bird మెష్, ఇన్విజిబుల్ గ్రిల్స్, దుర్గాప్రసాద్. 98495 69111.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారత దేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్, వెనిగండ్ల,పెదకాకాని,నంబూరు,కాజా, మంగళగిరి,తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

గుంటూరు సిటీ, గోరంట్ల, రెడ్డిపాలెం లాం, అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కొప్పురావూరు, కంతేరు, కాజాలలో ప్లాట్లు అ/కొ. సంప్ర॥ 8919562183.

HOUSE FOR SALE

గుంటూరు లక్ష్మీపురం 3వలైన్ UBI దగ్గర 236 చ॥గ॥ 5ఫ్లోర్‌ల కమర్షియల్/రెసిడెన్షియల్ బిల్డింగ్ (ఫ్లోర్1856 చ॥అ॥ 3BHK) ఫ్లోర్ వైజ్ / పూర్తి బిల్డింగ్ అమ్మకము ✆ 88866 77515

ఒంగోలు అమరావతి నగర్ దగ్గర నార్త్ ఫేసింగ్ G+1 (1140 Sft + 1140 Sft) 18 గదుల కొత్త బిల్డింగ్ అమ్మబడును. రేట్: 90L, Negotiable. ✆ 7075855770

LAND FOR SALE

మెగా అవకాడో ఫామ్‌ల్యాండ్ 11సెంట్లు 6లక్షలు. 5వ సం॥- 40 సం॥వరకు ఏటా 2-5 లక్షల ఆదాయం. 5ఎకరాల క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్ ✆ 9398621767.

450ఎకరాల్లో ★అవకాడో★ ఫామ్‌ల్యాండ్‌లో 11సెంట్లు ★6 లక్షలకే ★5వసంవత్సరం నుండి సంవత్సరానికి 2 లక్షలు ఆదాయం పొందండి ✆ 9133574455

PLOT FOR SALE

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

ఒంగోలు సిటీ కర్నూలురోడ్డు, మారుతినగర్ 1వలైన్ SBI కాలనీలో 364 గజాలు తూర్పు ఫేస్ ఇంటి స్థలం అమ్మబడును. ✆ 8328505374, 9848234997.

ఉచిత ప్లాట్! ప్రకాశం జిల్లా చిన్నారికట్ల దగ్గరలో మా ఫాం ల్యాండ్‌లో 100గజాలకు 10శ్రీగంధం చెట్లు ఉన్నాయి.20 లక్షల ఆదాయం వస్తుంది. ✆ 88859 99038

ఒంగోలు హౌసింగ్‌బోర్డు కాలనీ ఆనుకొని ఉన్న బ్యాంకు కాలనీ, 4వలైన్ 48.25x79 కొలతలుగల 20 అడుగుల రోడ్ పడమరరోడ్డు ఫేస్ గల స్థలం అమ్మకమునకు కలదు. ✆ 9441411539.

133.33 Sq.Yds కేవలం 1,00,000/- మాత్రమే వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 91334 45755.

ఒంగోలు, తూర్పుకమ్మపాలెం, కాకతీయనగర్ నందు 100గదులు, 50గదులు, దక్షిణం ముఖం. 30 అ॥రోడ్ గల స్థలము అమ్మబడును. ✆ 7032868706.

LEASE/ RENT

Commercial Property For Rent in Kurnool Road Prime Area 18X72 South Facing 3 Stairs Building OPP: Joy Alukkas Jewellery (Old Medal) Next to AMBICA LIFE STYLE. 9849115672, 9849119754.

1 ఎకరం ఓపెన్ ల్యాండ్ - అద్దెకు /లీజుకు కలదు. ఏడుగుండ్లపాడు NH-5 రోడ్డుని ఆనుకొని హైవే సిటీ - వెంచర్ ప్రక్కన గల ఖాళీస్థలం హోటల్స్, గోడౌన్స్, షోరూమ్స్‌కు అనుకూలమైనది. ఒంగోలు. 5KM. ✆ 98491 15524, 77299 39130.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

TO LET

ఒంగోలు జెడ్పీ కాలనీ 4వ లైన్, మంగమూరు డొంకలో 3BHK ఇల్లు 2400 Sqft అద్దెకు ఇవ్వబడును. ✆ 9873172416.

ఒంగోలు, కొండయ్యబంకులైను, యూనివర్సల్ బ్యాగ్ షాపు ఎదురు గ్రౌండ్‌ఫ్లోరు-1BHK, IInd ఫ్లోర్-2BHK ఇల్లులు అద్దెకు ఇవ్వబడును. (బ్రాహ్మణులు/ వైశ్యులకు) లిఫ్ట్ సౌకర్యం కలదు. ✆ 9182347505

COMMERCIAL

ఒంగోలు, కర్నూలురోడ్డు బైపాస్ పాలబజార్‌నందు గోడౌన్/ షాపు 1500Sft అద్దెకు ఇవ్వబడును. సెల్: 7013918438.

ఒంగోలు కర్నూలురోడ్డు చీమకుర్తి హాస్పిటల్ ఎదురులైన్ గ్రౌండ్ ఫ్లోర్ 2000Sft 1వ ఫ్లోర్ 1000Sft బ్యాంకు హాస్పిటల్స్ ఆఫీసులకు అద్దెకు ఇవ్వబడును పార్కింగ్ కలదు ✆9989919347

JOBS

Wanted B.Com/M.Com/ MBA Finance/CA IPCC Dropouts To Be Work as Field Executive in Ongole in a Reputed Auditfirm. Interested Persons (Male Only). Cont ✆ 70135 11502 or mail to kowthahr@gmail.com

Required ITI / Diploma in Electricals / Electronics Candidates With Without Exp. for UPS & Stabilizer Service Engineers at Vijayawada, Guntur, Ongole Contact: Techser Power Solutions Pvt. Ltd. ✆ 99497 71160.

గుంటూరు జిల్లాలోని ప్రముఖ హాస్పిటల్‌కు క్రింది పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు PROలు కావలెను. ఒంగోలు, గిద్దలూరు, దర్శి, పొదిలి, కనిగిరి. సంప్ర: 7796866666.

స్విమ్మింగ్ కోచ్/ట్రైనర్ M/F AMB స్పోర్ట్స్ ARENA ఒంగోలు నందు పనిచేయుటకు కావలెను. అర్హత అనుభవం కలవారికి ఆకర్షణీయమైన జీతం కలదు. 8500079696, 8500079393

HDFC లైఫ్ ఇన్స్యూరెన్సు ఏజెంట్‌గా చేరండి ఆకర్షణీయమైన కమీషన్, జీతం. ప్రతినెల ఫారిన్ టూర్ లేదా క్యాష్ బహుమతులు పొందండి వివరములకు. ✆ 93813 41066.

టాటావారి జ్యువెలరీ షోరూమ్ క్యారెట్‌లైన్ నందు పనిచేయుటకు సేల్స్ పర్సన్స్ కావలెను.Q: ఇంట ర్/డిగ్రీ. అర్హులైన వారు తమ బయోడేటాతో క్యారెట్‌లైన్ షోరూమ్, కర్నూల్‌రోడ్, శుభమస్తు షాపింగ్‌మాల్ ప్రక్కన, ఒంగోలు. ✆ 8340821777

బెంగుళూరులో తెలుగు డాక్టర్స్ ఇంటిలో ఇంటిపని, వంట చేయు టకు స్త్రీ కావలెను. వయసు: 20 నుండి 45 సం. జీతం 20 వేలు + భోజనం +వసతి. ఫోన్: 81063 35414.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+వ+జీతం. ✆ 96764 91122.

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+ వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 01122, 96769 01122.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

రామకృష్ణ గ్రూప్ VJA HYD. న్యూఢిల్లీకు 10th ఆపైన చదివిన అనుభవం ఉన్న డ్రైవర్స్ కావలెను. భో+వ+మంచిజీతం . ఇంటర్వ్యూ VJA ✆ 95736 91122.

Adobe PageMaker, Photoshop వారు Autocad, Word, Excel జిరాక్స్ తీయుటకు కావలెను.9182482807 Hyd &Hnk మంచి జీతం

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్ క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

HYD లోని అమ్మాయిల అనాధాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్ టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పధం ఉండాలి. జీతం, ఉచిత భో||వసతి. చదువు: డిగ్రీ 6301328519

ప్రొద్దుటూరులో నూతన హోటల్ నందు పని చేయుటకు టీ, టిఫెన్ మరియు మీల్స్ మాస్టర్ కావలెను. Cell: 6305048902.

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషెంట్ల సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+ మంచి జీతం 99087 69888, 95420 47788

MARKETING/ SALES

ప్రముఖ సోలార్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత: ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ (P/F) జీతం+ కమీషన్ ఆధారంగా. ✆ 89777 59977, 81219 75369.

FACULTY/ TEACHERS

English, Science and Social Teachers for 6th,7th, 8th Classes. Attractive Salary. A Historical Reputed School, Chimakurthy.✆ 8309231003,9849856656

HMR స్కూల్ నందు 3,4,5 క్లాస్ ఇంగ్లీషు, సైన్స్ బోధించుటకు టీచర్స్ కావలెను. హాస్టల్ వసతి కలదు. గంగవరం, S.N.పాడు మం. ✆ 9000845433.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, ఖాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఒక్కో 28000 ✆9848782131 Nov25-Dec5

క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైంది..

తీసుకురావడమే మిగిలింది

- మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు వెల్లడి



ఈనాడు, అమరావతి: అమరావతిలో త్వరలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని.. తీసుకురావడమే (షిప్‌మెంట్) మిగిలిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్ని అడ్డంకులు అధిగమించి.. అనుకున్న సమయానికి దాన్ని అమరావతికి తీసుకొస్తామన్నారు. ఎక్కడ ఏర్పాటుచేసేదీ త్వరలో స్పష్టతనిస్తామని వెల్లడించారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్మాణాత్మకంగా నిర్వహిస్తామన్నారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన కొంతసేపు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బాధితులకు స్పష్టమైన సమాచారం ఇచ్చేలా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. "భాగస్వామ్య సదస్సును పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రజెంటేషన్, ఎగ్జిక్యూషన్, ఎగ్జిబిషన్, ఎంవోయూలు ఇలా వేటికవే జరుగుతాయి. గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ సహా అధునాతన సాంకేతిక అంశాలపై ఇందులో చర్చిస్తాం. ఇప్పటికే ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు దేశవిదేశాల్లోని ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులను ఆహ్వానించారు" అని చంద్రబాబు వివరించారు.

ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కారమయ్యేలా..

ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అయ్యే వ్యవస్థను తీసుకురానున్నట్లు చంద్రబాబు వివరించారు. "ప్రజాదర్బార్‌ను పటిష్ఠం చేస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే, పార్టీ బాధ్యుడు కచ్చితంగా ప్రతి శుక్రవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించాల్సిందే. సీఎం వద్దకు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందనే భావన ఉండకూడదు. కొన్ని సాంకేతిక కారణాలతో ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదో బాధితుడికి స్పష్టంగా తెలియజేసే విధానాన్ని మెరుగుపరుస్తాం" అని చంద్రబాబు వివరించారు. ముందు పెండింగ్ రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాల్సి ఉందని.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. త్వరలో 22ఏ భూముల సమస్యకు పరిష్కారం చూపిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోంది

హైదరాబాద్ తరహాలోనే అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోందని చంద్రబాబు అన్నారు. వివిధ ఈవెంట్లను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోందన్నారు. "సినీ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్, విజయవాడ ఉత్సవ్, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ నైట్ వంటి కార్యక్రమాలు అమరావతికి ప్రత్యేకగుర్తింపు తెస్తున్నాయి" అని చంద్రబాబు అన్నారు. తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారీ పెట్టుబడులు పెట్టనుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. "లోక్‌సభ నియోజకవర్గ కమిటీల మీద ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాం. డిసెంబరు చివరి నాటికి అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తాం" అని చంద్రబాబు తెలిపారు.

భూగర్భ డ్రైనేజీ, పచ్చదనంతో చల్లపల్లిలోని గంగులవారిపాలెం రహదారి ★ స్వచ్ఛ' కార్యకర్తలు

'స్వచ్ఛ చల్లపల్లి'కి 11 ఏళ్లు

- నిరాటంకంగా కొనసాగుతున్న కార్యక్రమం

చల్లపల్లి, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా 'స్వచ్ఛ సుందర చల్లపల్లి' ఉద్యమానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ పిలుపునకు స్పందించి 2014 నవంబరు 12న ప్రముఖ వైద్యులు డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులు, నల్లూరి రామారావు, టి.లక్ష్మణరావు, ఎన్.వెంకటేశ్వరరావు, ఇంకా అనేకమంది స్వచ్ఛసైనికులు.. రహదారులను ఊడ్చి, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఈ సేవకు నడుం కట్టారు. ఇందుకు మేము సైతం అంటూ పలువురు ముందుకు రావడంతో ఈ కార్యక్రమం నాటినుంచి నేటి వరకు నిరాటంకంగా సాగుతోంది.

ఇవిగో సేవలు

15 మంది కార్యకర్తలతో మొదలైన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం రోజూ 63 మంది పారిశుద్ధ్య, అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు. ★ చల్లపల్లి రహదారుల్లో 30వేల మొక్కలు నాటారు. దీంతో చల్లపల్లి-మచిలీపట్నం జాతీయ రహదారి పచ్చదనంతో కళకళలాడుతోంది. శివరామపురం-వెంకటాపురం మార్గంలో పూలు, పండ్ల మొక్కలు నాటారు. ★ డంపింగ్‌యార్డు, శ్మశానం, బస్టాండ్ లాంటి ప్రదేశాలు పచ్చని చెట్లతో అందంగా మారాయి. ★ గంగులవారిపాలెం బజారు భూగర్భ డ్రైనేజీని సుందరంగా తీర్చిదిద్దారు.

డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతి దంపతులు

నేడు వార్షికోత్సవం

స్వచ్ఛ సుందర చల్లపల్లి 11వ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, డాక్టర్ ఏవీ గురవారెడ్డి(హైదరాబాద్)లు పాల్గొంటారని 'స్వచ్ఛ చల్లపల్లి' రథసారథి, మన కోసం మనం ట్రస్ట్ ట్రస్టీ డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతిలు తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనుషులకు ఆరోగ్యవంతమైన జీవనం దక్కుతుందని పేర్కొన్నారు. 2014 నుంచి స్వచ్ఛతకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

తెల్లవారుజామున స్వచ్ఛ సేవలో..

అంతా.. భూ మంత్ర కాళీ!

- వాస్తవంలో 8 వేల ఎకరాలు
- వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 13 వేల ఎకరాలుగా నమోదు
- ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలకూ ఫోర్జరీ పత్రాలు
- వైఎస్సార్ కడప జిల్లా బి.మఠం మండలంలో వైకాపా నేతల లీలలు

బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట గ్రామం వద్ద ఈ ప్రభుత్వ భూమికీ అక్రమార్కులు ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకం తయారు చేశారు

ఈనాడు, కడప: వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో 2016 నాటికి వెబ్‌ల్యాండ్‌లో 5,556 సర్వే నంబర్ల కింద 8,488 ఎకరాల భూములున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 13 వేల ఎకరాలకు పైగా పెరిగిపోయింది. ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు, డీకేటీ పట్టాలు తయారు చేసుకుని రెవెన్యూ అధికారుల సహకారంతో వెబ్‌ల్యాండ్‌లో భూముల్ని ఇష్టానుసారం నమోదు చేసుకోవడంతో వాస్తవం కంటే వెబ్‌ల్యాండ్‌లో భూమి విస్తీర్ణం అమాంతం పెరిగిపోయింది.

పుస్తకానికి రూ. లక్ష వసూలు

2014 వరకు మాత్రమే సాధారణ(మాన్యువల్) పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత కూడా ఓ ముఠా మాన్యువల్ విధానంలో ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీకి పాల్పడుతూ వచ్చింది. ఇందుకు ఒక పుస్తకానికి రూ.లక్ష చొప్పున వసూలు చేసింది.

ఫోర్జరీ పుస్తకాలే రెండు వేలు!

బ్రహ్మంగారిమఠం మండలంలో రెండు వేల ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేశారని అధికారులు అంచనా వేశారు. వైకాపా నేతల పాత్ర ఇందులో ఉందని ప్రాథమికంగా గుర్తించారు. వైకాపా ప్రభుత్వ హయాంలోనే మండలంలో వాస్తవిక భూమి కంటే విస్తీర్ణంలో వెబ్‌ల్యాండ్‌లో పెరిగిందని.. ఉద్యోగ విరమణకు దగ్గరున్న ఓ తహసీల్దార్ వెబ్‌ల్యాండ్‌లో ఎంట్రీలు అధిక సంఖ్యలో చేసినట్లు అంచనాకు వచ్చారు. ఈ ఫోర్జరీ పుస్తకాల్లో తహసీల్దార్, ఆర్డీవో సంతకాలున్నప్పటికీ వీటి కింద తేదీ లేకపోవడం గమనార్హం. 2013 తర్వాత ఎసైన్‌మెంట్ కమిటీలు లేవు. అయినా ఈ కమిటీ పేరుతో ఇటీవల వరకు కూడా డీకేటీ పట్టాలు జారీ అయ్యాయి.

వివాదాలు.. హత్యలు

ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేట్ భూములకూ నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలివ్వడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. ఒకే భూమికి ఇద్దరు/ ముగ్గురు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉండటంతో ఘర్షణలు తలెత్తాయి. ఇటీవల హత్యలు కూడా చోటుచేసుకున్నాయి.

అక్రమార్జనే లక్ష్యం ...

- ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలతో బ్యాంకు రుణాలు తీసుకోవడం.
- భూముల్ని ప్రైవేట్ రుణాల కోసం తాకట్టు పెట్టడం.
- ఆన్‌లైన్‌లో భూములు నమోదు చేసుకోవడం ద్వారా క్రయ విక్రయాలు సాగించడం.
- భూసేకరణ సమయంలో డీకేటీ పట్టాలను అడ్డుపెట్టుకుని పరిహారం పొందడం.

వాస్తవం కంటే వెబ్‌ల్యాండ్‌లో అధికంగా నమోదు చేసిన భూముల వివరాలు...

రెవెన్యూ గ్రామం	విస్తీర్ణం(ఎకరాలు)
దిగువ నేలటూరు	1,468.29
డి.అగ్రహారం	408.18
డి.నరసింహాపురం	44.53
దిరసవంచ	704.23
ఎగువ నేలటూరు	445.96
నాగిశెట్టిపల్లి	325.68
రేకులకుంట	662.94
సోమిరెడ్డిపల్లి	493.33
పలుగురాళ్లపల్లె	88.88
పాపిరెడ్డిపల్లి	180.71
మొత్తం	4,822.73

గతంలో.. నిర్మాణ దశలో ఉన్న ఆలయం

ప్రస్తుతం పూర్తిగా కనుమరుగై ఇలా..

ఆలయం సముద్రం పాలు!

శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం-మత్స్యలేశం వద్ద సాగర తీరం కోతకు గురవుతోంది. రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అక్కడ రోజురోజుకూ బలహీనంగా మారుతోంది. వంశధార నది సముద్రంలో కలిసే సంగమం వద్ద గతంలో ఓ ఆలయ నిర్మాణం ప్రారంభించారు. కొంతకాలానికి ఆ నిర్మాణం బీటలువారి కొంత కూలింది. ఇటీవల వంశధారకు వరద పోటెత్తడంతో పూర్తిగా కూలి, ఆ శిథిలాలు సముద్రగర్భంలో కలిసిపోయాయి. – న్యూస్‌టుడే, గార(కె.మత్స్యలేశం)

నేడు ఉచిత వైద్య శిబిరం : సంతనూతలపాడు, న్యూస్‌టుడే: ఒంగోలులోని శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో సంతనూతలపాడులో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సేవా సంకల్ప్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ శనగల వెంకటరమణ తెలిపారు. వివిధ రకాల పరీక్షలు నిర్వహించి... అవసరమైన వారికి మందులు అందజేస్తారని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కుట్రపన్నిన వారే కేసుల్లో చిక్కుకున్నారు: మంత్రి స్వామి

టంగుటూరు, న్యూస్‌టుడే: నకిలీ మద్యంతో కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని కుట్రపన్నిన వైకాపా నేతలే, ఇప్పుడు అందులో ఇరుక్కున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. మండలంలోని తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం 77 మందికి రూ.53.71 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానంలో పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని, సీట్లు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యం కేసుల్లో పట్టుపడిన వారిలో వైకాపా వారే ఉన్నారన్నారు. విశాఖలో డ్రగ్స్‌తో వైకాపా విద్యార్థి విభాగం నేత పట్టుబడ్డారని చెప్పారు.

నేటి నుంచి మాలధారులకు అన్న సంతర్పణ

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తి హరిహర క్షేత్రంలో ఆదివారం... అయ్యప్ప స్వామి కలశ ప్రతిష్ఠ, సర్వ దీక్షాధారులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు శిద్దా వెంకటేశ్వర్లు వెంకట సుబ్బమ్మ ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నలభై రోజులకు పైగా భిక్ష కొనసాగుతుందని చెప్పారు.

16 నుంచి సత్యసాయి శతజయంత్యుత్సవాలు

ఒంగోలు గ్రామీణం: మంగమూరు రోడ్డులోని సత్యసాయి మందిరంలో ఈ నెల 16 నుంచి 23 వరకు శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలిపారు. తొలి రోజు ఉచిత వైద్య శిబిరంతో ప్రారంభమై... 21 వరకు వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. చివరి రోజున సత్యసాయి వ్రతాలు, అన్నదానం ఉంటాయన్నారు. సత్యసాయి శతజయంతిని రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో కమిటీ సభ్యులు... ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఏర్పాట్లపై చర్చించారు.

పోలీసుల అదుపులో అధికలోడు వాహనం

మద్దిపాడు, న్యూస్‌టుడే:: పరిమితికి మించి కట్టెల లోడు, ఆపై అతి వేగంతో వెళ్తున్న లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పదహారో నంబరు జాతీయ రహదారిపై సీతారామపురం వద్ద శనివారం తనిఖీలు నిర్వహించారు. ప్రమాదకరంగా ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న సదరు వాహనాన్ని నిలువరించి మద్దిపాడు స్టేషన్‌కు తరలించారు. మద్దిపాడు, సంతనూతలపాడు సిబ్బంది పాల్గొన్నారు.

నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న కమిటీ సభ్యులు

భరద్వాజ మాస్టారి విగ్రహ ప్రతిష్ఠామహోత్సవం

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: లాయర్‌పేటలోని శిర్డీ సాయి మందిరంలో ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టారు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలను ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. ఆలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. శిర్డీసాయి కల్చరల్ మిషన్, శ్రీ భరద్వాజ్ విగ్రహ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో... తొలిరోజున సాయినాథుడు, సాయి మాస్టారి నగరోత్సవం; తరువాతి రోజున సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి చేతులమీదుగా విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా 2026 సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. మందిరం అధ్యక్షురాలు ఎం.సుబ్బలక్ష్మమ్మ, ఉపాధ్యక్షులు రావిపాటి ప్రసాదరావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

వాహనంలో నగదు చోరీ

మద్దిపాడు, న్యూస్‌టుడే: వాహనంలోని నగదు అపహరించిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మద్దిపాడు ఎస్సై వెంకటసూర్య తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడుకు చెందిన జి.లక్ష్మణన్ వాహనంలో తిరుగుతూ పశువుల దాణా, కొబ్బరి పిట్టు విక్రయిస్తుంటారు. అలా వచ్చిన రూ.1.40 లక్షల నగదును డ్యాష్ బోర్డులో ఉంచి... ఏడుగుండ్లపాడులోని పెట్రోలు బంకు వద్ద శుక్రవారం రాత్రి నిద్రించారు. ఉదయం లేచి చూసేసరికి వాహనం అద్దం పగలగొట్టి ఉంది. నగదూ కనిపించకపోవడంతో... మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అద్దెకు ఇవ్వబడును

ఒంగోలు అంజయ్యరోడ్డు
చెన్నుపాటి కాంప్లెక్స్,
5 ఫ్లోర్లు మొత్తం
30వేల చ॥అడుగులు
కమర్షియల్ కాంప్లెక్స్
బ్యాంకులకు గాని,
హాస్పిటల్స్ గాని,
మాల్స్ గాని,
హాస్టల్స్ గాని
అద్దెకు ఇవ్వబడును.
సంప్ర: 9440651399, 9246467333

8వ వర్ధంతి

మా కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించి, మా భవితకు బాటలు వేసిన స్వర్గీయ రాచగర్ల శ్రీనివాసులు గారు మా నుండి దూరమై 8 సంవత్సరాలు గడిచిననూ మీ పవిత్ర స్మృతులు మరువలేకున్నాము. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చమని భగవంతుని ప్రార్థిస్తూ... బాధా తప్త హృదయాలతో...

స్వర్గీయ రాచగర్ల శ్రీనివాసులు గారు
Ex. G.M.(రెవిన్యూ) A.P.S.P.D.C.L
జననం: 15-6-1964 ఒంగోలు మరణం: 9-11-2017

భార్య: రాచగర్ల మీనాక్షిదేవి

కుమార్తె - అల్లుడు
ఎ.శ్రావ్య-ఎ.ఫణిరాజు, USA

కుమారుడు - కోడలు
రాచగర్ల బాలమురళి-గాయత్రీదేవి

మనుమడు: ఎ.క్రిష్, మనుమరాలు: ఎ.ఐరా

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

ఒంగోలు నగరం: 8008574067
ఒంగోలు గ్రామీణం : 8008564455
ఒంగోలు అంజయ్య రోడ్డు : 8247324766
కొత్తపట్నం : 8464085451
ఎస్.ఎన్.పాడు: 8008552692

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

?: **కొత్తపట్నం:** బాలమురళి థియేటర్ వెనుక రోడ్డులో పైపులైను లీకై నీరు వృథా కావడంతో పాటు... రోడ్డుపై నిలిచి సమస్యగా మారింది. **- సురేష్**

✓: పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. **- ధనలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి**

?: ఒంగోలు కర్నూలు రోడ్డు: శ్రీగిరి ఆలయం నుంచి వినాయక మందిరానికి వచ్చే దారిలోని దీపాలు గత నెల రోజులుగా వెలగడం లేదు. **- మధు**

✓: వెంటనే సమస్య పరిష్కరిస్తాం. **- వెంకటేశ్వరరావు, కమిషనర్**

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
బ్రాంచ్ ఆఫీస్:డి.నెం.37-1-171, 1వ అంతస్తు, గుప్తాస్ గ్రాండ్, పూర్ణిమ హోటల్ ఎదురుగా, కర్నూలు రోడ్డు, ఒంగోలు.

లాంఛనాత్మక స్వాధీనత ప్రకటన

మేము, మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" గా పిలువబడినది, ఇది శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో విలీనం చేయబడి, ఎన్.సి.ఎల్.టి బెంచ్-II చెన్నై వారి 09.11.2022 నాటి ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా మార్చబడినది. ఆ తర్వాత 30.11.2022) నాటి కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ (ప్రకారం శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పేరు మార్చుకోవడానికి ఆమోదం పొందినది), కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టర్ చేయబడిన సంస్థ. అంతేకాకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపారం చేయడానికి రిజిస్టర్ చేయబడింది. రిజిస్టర్డ్ కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఏ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై - 600032 నందు కలదు.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్.ఎఫ్.ఎల్) యొక్క అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారు సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 (సదరు చట్టం) క్రింద మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 (సదరు రూల్స్) యొక్క రూల్ 3తో చదువుకోవల్సిన సదరు చట్టంలోని సెక్షన్ 13 (12) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ సదరు డిమాండ్ నోటీసులలో తెలిపిన మొత్తమును తిరిగి చెల్లించవల్సిందిగా దిగువ తెలిపిన ఋణగ్రహీతలకు డిమాండ్ నోటీసులను జారీ చేశారు. వాటి వివరాలు దిగువ పట్టికలో పేర్కొనబడినవి.

ఋణగ్రహీతలు సదరు మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైనారు, కావున ఋణగ్రహీతలు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా సదరు రూల్స్ యొక్క రూల్ 8తో చదువుకోవల్సిన సదరు చట్టం యొక్క సెక్షన్ 13(4) క్రింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ దిగువ వివరించిన ఆస్తిని దిగువ సంతకందారు **05 నవంబర్ 2025న** లాంఛనాత్మకంగా స్వాధీనం చేసుకోవడమైనది.

ఋణగ్రహీత మరియు హామీదారుల యొక్క పేరు మరియు చిరునామా	డిమాండ్ నోటీసు ప్రకారం బకాయియున్న మొత్తం:
1. మన్నెం శ్రీనివాస రావు, తండ్రి: అంకులు, డి.నెం: 4-197/2, రామ్ నగర్, చీమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్: 523226. **2. మన్నెం రాధా రాణి,** భర్త: శ్రీనివాస రావు, డి.నెం: 4-197/2, రామ్ నగర్, చీమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్: 523226. **3. బండారు సురేష్,** తండ్రి: వెంకట రావు, డి.నెం: 4-201, రామ్ నగర్, చీమకుర్తి మండలం, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్: 523226.	ఋణ ఖాతా నెం. **ONGL3TF2308290003** ద్వారా రూ. **38,13,689/-** (అక్షరాలా ముప్పై ఎనిమిది లక్షల పదమూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే) చెల్లించాలి. డిమాండ్ నోటీసు తేది: **29-06-2025**

ఆస్తి వివరములు

ప్రకాశం జిల్లా రిజిస్ట్రేషన్, చీమకుర్తి సబ్ జిల్లా, చీమకుర్తి మండలం, నగర్ పంచాయతీ మరియు గ్రామ అకౌంట్స్, సర్వే నెం. 170/2 లోని ఎకరా 1.35 సెంట్ల విస్తీర్ణంలో వార్డు నెం. 3 నందు డి.నెం. 3-207(ఎఫ్) యొక్క తూర్పు వైపున, ఫ్లాట్ నెం. 7 మరియు 8లలోని స్థలం యొక్క కొలతలు ఉత్తరపు వైపు తూర్పు నుండి పడమరకు 59.8 అడుగులు, దక్షిణపు వైపు తూర్పు నుండి పడమరకు 43.1 అడుగులు, తూర్పు వైపు ఉత్తరం నుండి దక్షిణంకు 66.5 అడుగులు, పడమర వైపు ఉత్తరం నుండి దక్షిణంకు 64.1 అడుగులు, మొత్తం విస్తీర్ణం 3352.25 చదరపు అడుగులు లేదా 372.5 చదరపు గజాలు లేదా 311.47 చదరపు మీటర్లు. **హద్దులు: తూర్పు:** చంద్రగిరి వెంకట రెడ్డి గారి స్థలం, **పడమర:** బిల్లి ఆంజయ్య గారి స్థలం, **ఉత్తరం:** రోడ్డు, **దక్షిణం:** మోదడుగు రామారావు గారి స్థలం. ఆస్తి మన్నెం శ్రీనివాస రావు, తండ్రి: అంకులు గారి పేరున డాక్యుమెంట్ నెం. 3333/2023.

ఈ నోటీసు ద్వారా సాధారణ ప్రజానీకమంతటికి ఇందుమూలంగా హెచ్చరిక చేయునది ఏమనగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్.ఎఫ్.ఎల్) యొక్క అధీకృత అధికారి పైన తెలిపిన స్థిరాస్తి చట్టబద్ధ లాంఛనాత్మకంగా స్వాధీన చేపట్టినందున, ఈ నోటీసు అందిన తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్.ఎఫ్.ఎల్) యొక్క ముందస్తు వ్రాతపూర్వక అనుమతి లేకుండా, ఋణగ్రహీతలు లేదా ఎవరేని వ్యక్తి ఈ నోటీసులో పైన తెలిపిన ఏదేని సెక్యూర్డ్ ఆస్తిని అమ్మకం, లీజు లేదా మరే విధంగానైనా లావాదేవీ జరపడం ద్వారా బదిలీ చేయడం / అన్యాక్రాంతం చేయరాదు.

తేది: 05.11.2025
ప్రదేశం: ఒంగోలు

అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

మహారాజశ్రీ అవనిగడ్డ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో

IP No: 10/2025

Between

Chakka Murali Mohan Rao (చెక్క మురళీమోహన్‌రావు)

- పిటిషనర్/ డెటార్

సనకా నాగ రామాంజనేయులు & 46 ఇతరులు

- రెస్పాండెంట్స్ / రెస్పాండెంట్

1. సనకా నాగ రామాంజనేయులు, S/o కుటుంబరావు, 45 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
2. సనకా రామరత్నం, W/o కుటుంబరావు, 65 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
3. సనకా నాగ రాజకుమారి, W/o నాగరామాంజనేయులు, 40 సం. D.No. 3-89, R/o నాగాయలంక, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
4. Polavarapu Subbarao, S/o రాఘవరావు, 70 సం. పోరంకి, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
5. బడుగు సాంబశివరావు, S/o పతురామయ్య, 70 సం. వణుకూరు - పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
6. పోలవరపు సుబ్రహ్మణ్యం, S/o బ్రహ్మానందరావు, 60 సం. వణుకూరు, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
7. చెక్క నాగరత్నకుమార్, S/o శ్రీమన్నారాయణ, 52 సం. వణుకూరు, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
8. సుంకర సాంబశివరావు, S/o కుమారస్వామి, 70 సం. వణుకూరు, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
9. మాదేపల్లి రవీంద్ర, S/o బాలకృష్ణ, 45 సం. కంకిపాడు, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
10. దేవినేని రత్నభూషణం, 55 సం. ఉప్పులూరు, కంకిపాడు, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
11. కోడూరు కృష్ణమోహన్, S/o విజయసారథి, 55 సం. పోరంకి, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
12. చెక్క హనుమంతరావు, S/o నాంచారయ్య, 60 సం. మొఘల్‌రాజపురం, విజయవాడ, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
13. కోట భానుప్రకాశ్, S/o సాంబశివరావు, 58 సం. భవానీపురం, విజయవాడ, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
14. Ch.రామారావు, S/o పూర్ణయ్య, 55 సం. బిరకాని, గుంటూరు జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్.
15. కొలిచాల చంద్రశేఖర్, S/o నారాయణరావు, 40 సం. R/o భవానీపురం, విజయవాడ, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
16. కోట శ్రీనివాస్, S/o సాంబశివరావు, 59 సం. R/o భవానీపురం, విజయవాడ, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
17. గూడూరు గోపాలరావు, S/o సీతారామయ్య, 60 సం. R/o వణుకూరు, పెనమలూరు మండలం, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
18. నగులూరు వెంకటేశ్వరరావు, S/o మాధవరావు, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
19. Ch.మహేష్, S/o తెలీదు, 50 సం. R/o బేగంపేట, హైదరాబాదు, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
20. తాడికొండ అజిన్, S/o వెంకటేశ్, 42 సం. R/o మణికొండ, ఎక్సిన్ ప్లాజా అపార్ట్‌మెంట్స్, హైదరాబాదు, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
21. పాలినేని వేణు, S/o తెలీదు, 50 సం. R/o మీనాక్షి, టాంజోమ్, గచ్చిబౌలి, హైదరాబాదు, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
22. లక్ష్మీనారాయణ, S/o తెలీదు, 55 సం. R/o వాసవి జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, ఎనికేపాడు, విజయవాడ, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
23. మృత్యుంజయరావు, S/o తెలీదు, 60 సం. R/o అన్నపూర్ణ రైస్ జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, భవానీపురం, విజయవాడ, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
24. లక్ష్మీనరేంద్ర రైస్‌మిల్, మండపేట, ఈస్ట్‌గోదావరి జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
25. కృష్ణ కోటేశ్వర రైస్‌మిల్, R/o నాగళ్లదిబ్బ, మండపేట, ఈస్ట్‌గోదావరి జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
26. వెల్లటి రైస్‌మిల్, R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, సత్తెనపల్లి.
27. కుమార్ రైస్‌మిల్, R/o కిట్టంపూడి, పొన్నూరు - గుంటూరు జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, పొన్నూరు.
28. శ్రీరామచంద్ర రైస్‌మిల్, R/o Nidubrolu, గుంటూరు జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, గుంటూరు.
29. దండుగుంట మాధవస్వామి, S/o తెలీదు, 55 సం. R/o ఉయ్యూరు, కృష్ణా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, ఉయ్యూరు.
30. తటికమళ్ళ కృష్ణమూర్తి, S/o తెలీదు, 50 సం. R/o రేపల్లె, బాపట్ల జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, రేపల్లె.
31. కాల్లూరు సత్యన్నారాయణ, S/o తెలీదు, 70 సం. R/o పోరంకి, పెనమలూరు, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
32. ఆదిత్య బిర్లా ఫైనాన్స్, R/o విజయవాడ, NTR District, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
33. గుడివాక గోపాలకృష్ణ, S/o నాగయ్య, 60 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
34. గుడివాక బాల రమ్య, D/o గోపాలకృష్ణ, 24 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
35. గుడివాక నాగలక్ష్మి, D/o గోపాలకృష్ణ, 23 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
36. గుడివాక దరణి, D/o గోపాలకృష్ణ, 28 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
37. సదేపల్లి ప్రభాకరరావు, S/o కృష్ణారావు, 60 సం. R/o చిన్నంపేట విలేజ్, చాట్రాయి మండలం, NTR జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, చాట్రాయి.
38. కానేటి హరికృష్ణ, S/o వెంకటగిరి, 50 సం. R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, సత్తెనపల్లి.
39. కట్టపూడి బాలాజీ, S/o వెంకటరత్నం, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
40. మునునూరు వరలక్ష్మి, W/o సత్యనారాయణ, 40 సం. R/o D.No. 4-12, ఓల్డ్ పోస్టాఫీసు, పోరంకి, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
41. మునునూరు సత్యనారాయణ, S/o దశమంతరావు, 45 సం. Same above. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
42. తోటకూర నాగేశ్వరరావు, S/o పూర్ణచంద్రరావు, 60 సం. D.No. 3-109, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
43. తోటకూర సాంబశివరావు, S/o పూర్ణచంద్రరావు, 62 సం. D.No. 4-116, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
44. యలమంచలి పద్మజ, W/o వెంకటరత్నం, 60 సం. R/o D.No. 33-41/17 HIG, మాదవేంద్ర కాలనీ, విశాఖపట్నం, జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VSP.
45. పోలిశెట్టి కోటేశ్వరమ్మ, W/o మురహరిరావు, 54 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
46. పోలిశెట్టి కోటేశ్వరరావు S/o మురహరిరావు, 35 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
47. పోలిశెట్టి రాజ్యలక్ష్మి, D/o మురహరిరావు, 40 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా, జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.

పై నెంబరు పిటిషనర్ ఇన్‌సాల్వెంట్‌గా డిక్లేర్ చేయమని కోరుతూ పై కోర్టులో ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసుకున్నందున సదరు పిటిషన్‌పై ఆక్షేపణలను తెలుసుకొనుటకు ది. 20-11-2025వ తేది పై వారు కోర్టులో వాయిదా ఉన్నందున పై నెంబరు IP పిటిషన్‌లోని రెస్పాండెంట్స్ గాని మరి ఎవరికైనా ఏవిధమైన అభ్యంతరములు ఉన్నయెడల 20-11-2025వ తేది ఉదయం 10.30 గంటలకు పై కోర్టులో స్వయంగా గాని మీ వకీలు ద్వారా గాని హాజరు అయి అభ్యంతరములు తెలుపుకోవలసినది. లేనియెడల పరోక్షంగా తీర్మానించబడును.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల మేరకు ప్రచురించడమైనది)

ఇట్లు, **బడే వేంకట శేషగిరిరావు,** M.A., L.L.B., **బండే రఘుకుమార్,** B.A., L.L.B., అడ్వకేట్స్, అవనిగడ్డ- 521 121, ఫోన్: 89784 49761

(c) eenadu

నేడు 'ఈటీవీ' కార్తిక దీపోత్సవం

కార్తిక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైంది. ఈ మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. ఇంతటి పవిత్రమైన నెలలో దీపారాధన చేస్తే తెలియక చేసిన పాపాలు కూడా నశిస్తాయని శాస్త్రవచనం. అపార పుణ్య సముపార్జనకు ఇదో మార్గమని భక్తుల విశ్వాసం. సముద్రతీరానికి సమీపంలో గల ముత్తుకూరులోని సైన్స్ మత్స్య కళాశాల ప్రాంగణంలో నేటి (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్ల ఆధ్వర్యంలో కార్తిక దీపోత్సవం జరగనుంది. మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆతిథ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మహిళలకు మాత్రమే దీపారాధనకు అవకాశం ఉంది. ప్రవేశం, పూజాసామగ్రి ఉచితం.

వేద పఠనం: బ్రహ్మశ్రీ దేవరకొండ నాగరాజు శర్మ అవధాని బృందం (ఇనుకపల్లి వేద విద్యాపీఠం)

ప్రధాన వైదిక నిర్వహణ: బ్రహ్మశ్రీ పులుపుల వెంకట ఫణికుమార శర్మ బృందం

ప్రవచనం: బ్రహ్మశ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్

అష్టోత్తరం : సూర్య అష్టోత్తరం

సమయం: ఆదివారం సాయంత్రం 5 గంటలకు

స్థలం: సైన్స్ మత్స్యకళాశాల, ముత్తుకూరు.

ఈటీవీ ఆంధ్రప్రదేశ్ | ఈటీవీ తెలంగాణ | ఈటీవీ Life

ఈ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు.

మాలకొండ ఆదాయం రూ. 11,85,751

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: మాలకొండకు శనివారం పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. లక్ష్మీనృసింహస్వామి వారి మూలవిరాట్టును దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. వివిధ రూపాల్లో రూ.11,85,751 ఆదాయం సమకూరినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ తెలిపారు.

ఈ-శ్రమ్.. ప్రయోజనం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. రూ. 2 లక్షల వరకు ప్రమాద బీమా పొందడంతో పాటు వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిని అందిపుచ్చుకునేందుకు ఇవి దోహదపడతాయి.

పథకాలెన్నో..

ఈ-శ్రమ్ కార్డు పొందిన కార్మికుడికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నంబరు) ఇస్తారు. దీన్ని పొందిన వారికి 14 రకాల ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని కేంద్రం ప్రకటించింది. ఏడాది పాటు పీఎం ఎస్‌బీవై కింద రూ. 2 లక్షల ప్రమాద బీమా ఉచితంగా కల్పిస్తారు.

లక్షల మందిపైనే...

కరోనా సమయంలో వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు పడిన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని. . వారికి సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. జిల్లాలో 6 లక్షల మందికిపైగానే అసంఘటిత రంగ కార్మికులు ఉండగా- ఇప్పటి వరకు 4,73,717 మంది ఈ కార్డులు పొందినట్లు కార్మికశాఖ లెక్కలు చెబుతున్నాయి.

పథకంలో చేరేందుకు...

- ఆదాయ పన్ను పరిధిలోకి రాని.. 16 నుంచి 59 ఏళ్లలోపు వయసు ఉన్నవారు, ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్), ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ సదుపాయం లేనివారు.. అసంఘటిత రంగ కార్మిక కేటగిరీలో పనిచేస్తూ ఉన్నవారు అర్హులు.

సద్వినియోగం చేసుకోవాలి

ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుని.. అసంఘటిత రంగ కార్మికులందరూ కార్డు పొందాలి. తద్వారా లభించే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలి..

– సీహెచ్ విజయ్‌కుమార్‌రెడ్డి, ఉప కార్మిక కమిషనర్

సాగుపథం.. సమయోచితం

ఖరీఫ్‌లో 6.88 లక్షల ఎకరాలకు సాగునీరు
ఐఏబీ సమావేశంలో నిర్ణయం

ఈనాడు, నెల్లూరు: జిల్లాలో 2025-26 ఖరీఫ్‌కు 6,88,461 ఎకరాలకు సాగునీరందించాలని ఐఏబీ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 15 నుంచి విడుదల చేయనున్నారు. నెల్లూరులోని జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన శనివారం జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లా మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణలతో పాటు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వ్యవసాయ, తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులపై చర్చించారు. రైతు సంఘాల నాయకులు, ప్రాజెక్టు కమిటీ సభ్యుల అభిప్రాయాలపై స్పందించారు. అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ.. ఖరీఫ్ సాగుకు సంబంధించి సోమశిల కింద సుమారు 4,65,128 ఎకరాలకు 46.51టీఎంసీలు, కండలేరు జలాశయం నుంచి నెల్లూరు, తిరుపతి జిల్లాలకు తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా 2,23,333 ఎకరాలకు 22.333 టీఎంసీలు కేటాయించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, తూమాటి మాధవరావు, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాకర్ల సురేష్, దగుమాటి కృష్ణారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తమతమ నియోజకవర్గాల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారు. వాటిని పరిష్కరించాలని కోరారు.

కాలువల కింద	ప్రతిపాదిత ఆయకట్టు (ఎకరాల్లో)
పెన్నా డెల్టా	2,15,552
కనుపూరు	26,576
కావలి	లక్ష
జీకేఎన్	75వేలు
దక్షిణ	48వేలు

ఇదీ పరిస్థితి

సోమశిల ప్రాజెక్టు	
మొత్తం ఆయకట్టు	5 లక్షల ఎకరాలు
నీటి అవశ్యకత	50 టీఎంసీలు
ప్రతిపాదిత ఆయకట్టు	4.65 లక్షల ఎకరాలు
ప్రతిపాదిత నీటి పరిమాణం	46.51 టీఎంసీలు

జలాశయానికి 13,969 క్యూసెక్కుల వరద

అనంతసాగరం, న్యూస్‌టుడే: సోమశిల జలాశయానికి శనివారం సాయంత్రం 13,969 క్యూసెక్కుల వరద వచ్చినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నీటి నిల్వ 71.873 టీఎంసీలు ఉండగా.. నీటి మట్టం 327.231 అడుగుల మేర నమోదైంది. ఆరో క్రస్ట్‌గేట్ నుంచి 10,000, -17, -18 రివర్స్ స్లూయిస్ ద్వారా 50, పవర్ టన్నెల్ నుంచి 2,600 క్యూసెక్కులు డెల్టాకు, కండలేరు వరద కాలువకు 560, దక్షిణ కాలువకు 200, ఉత్తర కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

WANTED
SUPER STOCKIST-NELLORE
M/s. RPR INDUSTRIES is inviting applications for a Super Stockist in Nellore for our fast-moving products - Shri Ganesh Premium Agarbatti & Camphor.
Join a growing brand backed by a strong distribution network, consistent month-on-month growth and attractive profit margins, mail id: info@rprcamphor.in
Contact: 9000488930, 8790051402

బాలల కథ.. భలే సందేశం

నాటిక ప్రదర్శిస్తున్న విద్యార్థులు

న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు: ప్రజాహితమే అభిమతంగా. . సామాజిక అంశాలే ఇతివృత్తంగా.. వర్తమాన సమాజంలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను కథా వస్తువుగా తీసుకుని.. వాటికి చక్కటి పరిష్కారాలను సూచించి.. అందరినీ ఆలోచింపజేశారు తోటపల్లిగూడూరు మండలం వరిగొండ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు. జిల్లా స్థాయిలో ప్రథమ, రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానంలో నిలిచి అభినందనలు అందుకున్నారు.

రైతేరాజు- స్మార్ట్ టెక్నాలజీ

ఇదేదో పాఠ్యాంశం అనుకుంటే మనం పొరబడినట్లే. ఎందుకంటే.. ఈ విద్యార్థులు ఎంచుకున్న సైన్స్ డ్రామా. విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ టెక్నాలజీ మ్యూజియం బెంగళూరు ఆధ్వర్యంలో జిల్లా విజ్ఞాన కేంద్రంలో ఇటీవల నిర్వహించిన పోటీల్లో ప్రదర్శించారు. పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు శ్రీనివాసులు రచన, దర్శకత్వంలో విద్యార్థులు మహీధర్, శ్రీవర్షిణి అశోక్, అఖిల్, చరణ్, కేశవ, పణికుమార్ హృద్యంగా నటించారు. సాగులో నష్టాలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని, ఆధునిక పద్ధతులపై అవగాహన పెంచుకుని ముందుకు కదిలితే వ్యవసాయం పండగ అవుతుందని వివరించారు. అదే సమయంలో ప్రభుత్వాలతో పాటు అధికార యంత్రాంగం ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహిస్తే.. తమ రంగంలో వారు అద్భుతాలు సృష్టిస్తారని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన ఈ ప్రదర్శన- ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 24 జిల్లాల పోటీని ఎదుర్కొని తృతీయ స్థానంలో నిలిచింది. ఎస్ఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి చేతుల మీదుగా విద్యార్థులు బహుమతి అందుకున్నారు. డీఈవో బాలాజీరావుతో పాటు పలువురు అధికారులు అభినందించారు.

మూలస్థానేశ్వరుడికి భస్మాభిషేకం

నెల్లూరు మూలాపేటలోని మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో శనివారం భస్మాభిషేకం వేడుకగా జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి భస్మాభిషేకాన్ని తిలకించారు. - నెల్లూరు(మార్కెట్ సెంటర్)

మీకు తెలుసా..?
చలానాలు పెండింగ్‌లో ఉంటే..
వాహనాలు సీజ్ చేస్తారంతే!

పరిమితికి మించి చలానాలు పెండింగ్‌లో ఉంటే మీ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసే అవకాశం ఉందని మీకు తెలుసా? కేంద్ర రవాణాశాఖ విడుదల చేసిన ముసాయిదాతో ఇది అమల్లోకి వచ్చింది. అయిదుకంటే అధికంగా ఉంటే వెంటనే చెల్లించేయడం ఉత్తమం. ఎందుకంటే.. నెల్లూరు నగరంలోని సౌత్, నార్త్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో సుమారు పది వేలకుపైగా చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. నార్త్ స్టేషన్ పరిధిలో 8,500 వరకుఉండగా.. అక్టోబరులో నాలుగు వేలకుపైగా చెల్లించేలా చూశారు. సౌత్ స్టేషన్ పరిధిలో గతంలో 12వేలు ఉండగా.. ఏడు వేలు వసూలు చేశారు. మీ దగ్గర్లోని మీసేవా కేంద్రాలు, పలు ఫోన్ యాప్‌ల ద్వారా మీ వాహనానికి ఎన్ని చలానాలు పెండింగ్‌లో ఉన్నాయో తెలుసుకోవచ్చు.

-న్యూస్‌టుడే, నెల్లూరు (నేరవిభాగం)

WANTED
IIT, PHYSICS FACULTY
Urgently Required for IIT & NEET Foundation Program for VI to X Classes
★ Salary Negotiable (Free Food & Accommodation)
Whatsapp your resumes to 9182419990 / 9440784735
★ TA and DA will be provided those who are attending for the Interview
ST.MARK'S EM HIGH SCHOOL
PAMURU, PRAKASAM (DT.)

WANTED
SALES EXECUTIVE
For Inner garments Vests, Briefs, Trunks etc.,
Experience - Minimum 3 years
(Nellore, Guntur, Vijayawada, Khammam, Warangal)
Gokul® VESTS - BRIEFS
Right candidates contact & Apply with Photo to :
9789480185
9789480181
bluebullbbh@gmail.com

రోడ్డు ప్రమాదాలకు..
బాధ్యత ఎవరిది?

సమావేశంలో మంత్రులు ఫరూక్, ఆనం, నారాయణ, ఎంపీలు బీద, వేమిరెడ్డి, కలెక్టర్.. హాజరైన ఎమ్మెల్యేలు, అధికారులు

డీఆర్సీలో జాతీయ రహదారులు, వ్యవసాయం, జలవనరులశాఖలపై సుదీర్ఘ చర్చ

ఈనాడు, నెల్లూరు: జడ్పీ, న్యూస్‌టుడే

'జిల్లాలో జాతీయ రహదారులను ఇష్టానుసారం నిర్మిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించడం లేదు. అసలు ఎక్కడ వేస్తున్నారన్న సమాచారం స్థానిక ప్రజాప్రతినిధులకు ఉండదు. లోపాలతో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు బాధ్యత ఎవరిది' అని మంత్రులు, ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో జాతీయ రహదారులశాఖ అధికారులను నిలదీశారు. తగు చర్యలు తీసుకోవాలని చెబుతున్నా పట్టించుకునేవారు లేరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి నుంచి డీఆర్సీకి రహదారులశాఖ అధికారులు కూడా రావాలని, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులతో పాటు బ్లాక్‌స్పాట్ల దగ్గర తీసుకుంటున్న చర్యలను వివరించాలని స్పష్టం చేశారు. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వ్యవసాయం, జలవనరులు, గృహ నిర్మాణం, జాతీయ రహదారుల ప్రాజెక్టులు, రోడ్డు ప్రమాదాల నివారణ తదితరాలపై చర్చించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలపై సమీక్షించారు. జాతీయ రహదారుల కూడళ్ల వద్ద అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని, ఎమ్మెల్యేల సూచనల మేరకు చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్ అధికారులకు సూచించారు. సమావేశం అనంతరం ఇన్‌ఛార్జి మంత్రి మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అందరం సమన్వయంతో మొంథా తుపాను నష్టాలను నివారించగలిగామన్నారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు కష్టపడి పనిచేశారన్నారు. సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, జడ్పీ ఇన్‌ఛార్జి సీఈవో శ్రీధర్‌రెడ్డి, వివిధశాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే..

- మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలపై ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.. తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఇక నుంచి ప్రతి డీఆర్సీ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
- ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అధిక హెచ్‌పీ సామర్థ్యం ఉన్న బోట్లను మత్స్యకారులకు రాయితీపై అందించాలన్నారు.
- ఎంపీ బీద మస్తాన్‌రావు డ్రోన్ టెక్నాలజీని ఆక్వా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ 90 శాతం పూర్తయిందని, పెండింగ్‌లో ఉన్న బ్రిడ్జి నిర్మాణం, ఇతర పనులను పూర్తి చేయాలని కోరారు.
- ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. గృహ నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడిన గుత్తేదారుల నుంచి సొమ్ము రికవరీ చేసి. . పేదల ఇళ్లను పూర్తి చేయాలన్నారు. అనేక గృహాల బేస్‌మెంట్లు కూడా చాలా నాసిరకంగా ఉన్నాయని చెప్పారు.
- ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. మొంథా తుపాను వల్ల నష్టపోయిన పశుపోషకులకు అందించే పశుదాణాను అన్ని నియోజకవర్గాలతో సమానంగా నెల్లూరు రూరల్‌కు కేటాయించాలని, ఉపాధి పనుల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.. కోవూరు నియోజకవర్గంలో చాలా మంది రైతులకు సాంకేతిక కారణాలతో అన్నదాత- సుఖీభవ నిధులు జమ కాలేదని, వాటిని పరిష్కరించి రైతులకు నగదు అందేలా చూడాలన్నారు.
- కావలి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి.. మొంథా తుపానుతో కావలి నియోజకవర్గానికి భారీ నష్టం వాటిల్లిందని, ఎక్కువగా వరినారుమళ్లు నీట మునిగి రైతులు నష్టపోయారన్నారు. రాయితీపై విత్తనాలు ఇవ్వాలన్నారు.
- కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు.. కందుకూరు తీర ప్రాంతంలో 70 బోట్లకు సంబంధించి రెన్యువల్ లైసెన్సులను మత్స్యకారులకు వెంటనే మంజూరు చేయాలన్నారు.
- ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్.. ఇరిగేషన్ కాలువలకు మరమ్మతులు చేయాలని, నిర్వహణ పనులు చేపట్టాలని కోరారు. జలాశయాల్లో నీరున్నా.. పొలాలకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు.

ANNAMACHARYA UNIVERSITY
(Estd, under AP Private Universities (Establishment and Regulation) Act, 2015)
(University listed in UGC as per section 2(f) of the UGC Act, 1956)
New Boyanapally, RAJAMPET, Annamayya District, A.P. 516 126
www.annamacharyauniversity.edu.in COUNSELLING CODE: AITSPU
ADMISSIONS OPEN - 2025-26

COLLEGE OF AGRICULTURE	COLLEGE OF LAW	COLLEGE OF HEALTH SCIENCES
are offering the following courses at University:		
B.Sc. (Hons) Agriculture	3 Year L.L.B (Hons)	1) B.Sc.- Anaesthesiology Technology and Operation Technology 2) B.Sc. in MLT 3) BPT-Physiotherapy

LIMITED MANAGEMENT QUOTA SEATS AVAILABLE
Students interested can attend the admission process at the University premises with all original documents on or before 15.11.2025.
Contact for Admissions: 8978508913/ 8978608915/ 9848998641
REGISTRAR

వాలీబాల్.. హోరాహోరీ.. రెండు రోజులుగా కావలి పీజీ కేంద్రంలో హోరాహోరీగా జరుగుతున్న క్రీడా పోటీలు శనివారంతో ముగిశాయి. వీఎస్‌యూ పరిధిలోని 16 అంతర్ కళాశాలల నుంచి 300 మంది విద్యార్థినులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వాలీబాల్‌లో నెల్లూరు అలెక్స్ కళాశాల జట్టుపై జవహర్ భారతి విద్యార్థులు విజయం సాధించారు. – న్యూస్‌టుడే, కావలి

MARGADARSI CHIT FUND PVT. LTD.
Chit Groups are available at our VEDAYAPALEM BRANCH

CHIT GROUP	DURATION IN MONTHS	MONTHLY INSTALLMENT	CHIT VALUE
LT T	50	10,000	5,00,000
FT V	40	1,00,000	40,00,000
FT Z	40	25,000	10,00,000
FT B	40	5,000	2,00,000
TT D	30	50,000	15,00,000
TT T	30	10,000	3,00,000

Please Contact Branch Manager Mr. A.MOHANA KRISHNA for further details. Mobile No. 8008282888, Landline: 0861-2346783, 2346784

కాసుల కక్కుర్తి.. సర్వే నంబర్లు మార్చి..!

సాగుదారులకు నోటీసులతో విషయం వెలుగులోకి

కృష్ణపట్నం కాలువ

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ పాలనలో భూములు కొట్టేసేందుకు కొందరు నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు చేసిన అక్రమాలకు అంతేలేదు. ఎల్‌పీ నంబర్లు మార్చి స్థానిక రైతుల భూముల్లో ఆక్రమణలు ఉన్నట్లు నమోదు చేయడం.. ప్రభుత్వ పోరంబోకు భూములను తమ పొలాల్లో కలిపేసుకోవడం తదితరాలు ఎన్నో జరిగాయి. అదే రీతిలో సుమారు రూ. పది కోట్ల విలువైన భూములను కబ్జాదారులకు అప్పగించి.. రైతులను ఆక్రమణదారులుగా చిత్రీకరించిన వైనం తోటపల్లిగూడూరు మండలం వరిగొండ పంచాయతీలో చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారుల నోటీసులతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

తిమ్మిని బమ్మిని చేసి..

రావూరివారికండ్రిగ నుంచి ముస్లింపాలెం వరకు కృష్ణపట్నం కాలువ వెళుతుండగా- పలు సర్వే నంబర్లలో కాలువ పోరంబోకు 11.82 ఎకరాల వరకు ఉంది. కాలువ పొడవునా స్థిరాస్తి వ్యాపారులు ప్లాట్లు వేసి నాలుగైదు ఎకరాలకుపైగానే ఆక్రమించారని పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినా అప్పటి నాయకుల ఒత్తిడితో పట్టించుకోలేదు. ఆపై రెండో విడత భూసర్వేలో అధికారులకు కాసులు ఎరవేశారు. పోరంబోకు భూములు కాలువ మరోవైపు ఉన్న రైతుల వ్యవసాయ భూముల్లో ఉన్నట్లు ఎల్‌పీ నంబర్లు నమోదు చేశారు. లేఅవుట్లలో ఉన్న దంతా సక్రమేనని చూపించారు. దీంతో రెవెన్యూ అధికారులు రైతులకు నోటీసులు జారీ చేయగా.. ఏళ్లుగా ఉన్న పట్టా భూముల్లో పోరంబోకు ఎలా ఉంటుందని రైతులు అవాక్కయ్యారు. ఇక్కడ ఎకరా రూ. 4 కోట్ల వరకు ఉండగా.. సుమారు రూ. పది కోట్ల భూమిని కాజేసేందుకు రైతులు పోరంబోకు భూములు ఆక్రమించినట్లు చూపించారు. స్థానిక ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకోగా.. మళ్లీ సర్వే చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు న్యాయం జరుగుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

- దీనిపై జిల్లా సర్వే విభాగం ఏడీ రఘురామరాజు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. మండల సర్వేయరు మహబూబ్‌బాషా మాట్లాడుతూ.. తప్పులు జరిగింది వాస్తవమేనని, అన్నీ సరిచేస్తున్నామన్నారు. బాధ్యులెవరో తేల్చి.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు.

ది ఇండియన్ టుబాకో అసోసియేషన్
9వ లైను, శ్రీనివాసరావు తోట, జి.టి. రోడ్, గుంటూరు- 522004.
ఫోన్ 0863-2240085, 2216238, 2230245,
E-mail:itaguntur@gmail.com

FCV పొగాకు పండించే రైతు సోదరులకు
ది ఇండియన్ టుబాకో అసోసియేషన్ వారి విజ్ఞప్తి

గత సంవత్సరం (2024-25)లో భారతదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని పొగాకు పండించే దేశాలు అవసరానికి మించి పొగాకును ఉత్పత్తి చేశాయి. ముఖ్యంగా **బ్రెజిల్, జింబాబ్వే, టాంజానియా దేశాలు మరింత ఎక్కువగా పొగాకు ఉత్పత్తి చేశాయి**. దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 500 మిలియన్ కిలోల అధిక సరఫరా ఏర్పడింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, 2025–26 పంట సీజన్‌లో ప్రతి రైతు జాగ్రత్తగా వ్యవహరించి, టుబాకో బోర్డు నిర్ణయించిన అధికారిక పరిమితి మేరకే పొగాకు పంట సాగు చేయవలెను.

ఈ క్రింది విషయములను గమనించి పొగాకు విస్తీర్ణాన్ని నియంత్రించుకోవలసినదిగా కోరుచున్నాము:
1. మన దేశములో పండే వర్జీనియా పొగాకు పంటలో సుమారు 70% ఎగుమతి అవుతున్నది. ఈ కారణముగానే అంతర్జాతీయ మార్కెట్ ధరలు మన పొగాకు పంట ధరలను నియంత్రిస్తూ ఉంటాయి.
2. 2025-26 పంట సీజన్‌లో కూడా బ్రెజిల్, జింబాబ్వే, టాంజానియా పొగాకు విస్తీర్ణాన్ని అధికముగా పెంచాయి. దీనివలన 2026 వ సంవత్సరములో అధిక ఉత్పత్తి నమోదు కాగల అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ పరిస్థితులు భారత పొగాకు వ్యవస్థ మీద తీవ్రముగా ప్రభవము చూపే అవకాశము వున్నది.
3. గత ఆంధ్ర సీజన్‌లో సుమారు 70 మిలియన్ కిలోల అనధికార ఉత్పత్తి కూడా మార్కెట్లో సరసమైన ధరలకు విక్రయించబడింది. ప్రస్తుతం సిగరెట్ తయారీదారుల వద్ద అవసరానికి మించిన నిల్వలు ఉన్నాయి.
4. నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం NIRCA సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. టుబాకో బోర్డు / NIRCA అనుమతించిన విత్తనాలనే ఉపయోగించాలి. సరైన నీటి నిర్వహణ, ఎరువుల సమతుల్య వినియోగం మరియు క్యూరింగ్ పద్ధతులు పాటించడం ద్వారా **బ్రైట్ గ్రేడ్ ఉత్పత్తిని పెంచి, లో గ్రేడ్ ఉత్పత్తిని తగ్గించాలి.**
5. **ప్రపంచ మార్కెట్ పరిస్థితులు త్వరితగతిన మారుతున్నాయి. అధిక పంట వల్ల ధరలపై ఒత్తిడి కొనసాగవచ్చు. కాబట్టి రైతులు ఉత్పత్తి పరిమితిని కచ్చితంగా పాటించి, నాణ్యతపై దృష్టి పెట్టడం అత్యవసరం.**

కావున రైతు సోదరులు పై విషయాలను దృష్టిలో ఉంచుకొని పొగాకు బోర్డు అనుమతి మేరకు పంటను నియంత్రించుకొనవలసినదిగా మరియు పొగాకు పంటను బాడవ భూములలో లేత తోటలుగా పండించవద్దు అని ఇండియన్ టుబాకో అసోసియేషన్ వారి విజ్ఞప్తి.

ఇట్లు: ఇండియన్ టుబాకో అసోసియేషన్

(c) eenadu

30 ఏళ్లుగా.. మరమ్మతులేవీ?

సోమశిల ప్రాజెక్టు నుంచి సోమశిల గ్రామానికి వెళ్లే రహదారి గుంతలు పడి రాళ్లుతేలింది. వాహనదారులు ఇటుగా ప్రయాణించాలంటే నరకం చవి చూడాల్సి వస్తోంది. రోడ్డు ఏర్పాటు చేసి సుమారు 30 ఏళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. ప్రాజెక్టు డీఈఈ రవీంద్ర ప్రసాద్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. – న్యూస్‌టుడే, అనంతసాగరం

రహదారే పార్కింగ్ స్థలం

నెల్లూరు మద్రాసు బస్టాండు వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. నగరపాలకసంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట రోడ్డుపై వాహనాలను నిలుపుతున్నారు. అక్కడకు వచ్చే వినియోగదారులు కార్లు, స్కూటర్లను నడిరోడ్డు వరకు నిలిపేస్తున్నారు. వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నా.. నగరపాలకసంస్థ అధికారులు, పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. –న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

నిరుపయోగ భవనం.. అసాంఘిక శక్తుల నిలయం

పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో మూతపడిన బీసీ బాలుర వసతిగృహ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. భవనం లోపల, పైన తాగి పడేసిన మద్యం సీసాలు కనిపిస్తున్నాయి. భవనానికి ఉన్న ఇనుప గేటును కూడా తొలగించి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు.
– న్యూస్‌టుడే, ఉదయగిరి

సహకరించక.. సంచరించక..

తుప్పు పడుతున్న ఇవి సంచార భూసార పరీక్ష వాహనాలు. నెల్లూరులోని వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ ఆవరణంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. రైతుల వద్దకే సంచార భూపరీక్ష వాహనాలను పంపి నేల సాంద్రతను పరీక్షించి ధ్రువీకరణ పత్రం అందించేవారు. దాని ఆధారంగా అన్నదాతలు పంటలు సాగుచేసుకునేవారు. కొంతకాలంగా ఉపయోగించక ఇలా తయారయ్యాయి. –ఈనాడు, నెల్లూరు

ఆక్రమిత స్థలంలో ఇంటి నిర్మాణం కూల్చివేత

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మిస్తున్నారంటూ అధికారులు నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చేసిన సంఘటన తోటపల్లి పంచాయతీలో శనివారం జరిగింది. దక్కిలివారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన శీనయ్య ఇల్లు నిర్మించుకుంటున్నారు. నిర్మాణ స్థలం ప్రభుత్వానికి చెందిందని పంచాయతీ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. పంచాయతీ, రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో యంత్రాలు ఏర్పాటు చేసి నేలమట్టం చేశారు. తాము ప్రభుత్వ భూమి ఆక్రమించలేదని, రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఇల్లు కూల్చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల సమక్షంలో కూల్చేసిన గృహం

పీఆర్ ఇంజినీర్ల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

రెండోసారి అధ్యక్షుడిగా బాబూరావు

నెల్లూరు(జడ్పీ): జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీర్ల అసోసియేషన్ ఎన్నికలు శనివారం ఏకగ్రీవమయ్యాయి. రెండోసారి కూడా పి.బాబూరావును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్ష పదవికి సీనియర్ ఇంజినీరు శ్రీధర్ పోటీపడ్డారు. ఏఈ రమేష్ స్వల్పతేడాతో ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె.సుధాకర్‌రావు, కోశాధికారిగా వై.వాణి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎ.కె.వి.ప్రసాద్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ ఇంజినీర్ల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేస్తుందన్నారు. నూతన కమిటీకి పంచాయతీరాజ్ ఎస్ఈ కోటేశ్వరరావు అభినందనలు తెలిపారు.

నూతన కమిటీ సభ్యులు

రాళ్లపాడు.. నిర్లక్ష్యానికి ఆనవాళ్లు

జలాశయం నుంచి నీటి వృథా
మరమ్మతులకు నోచుకోని గేట్లు

పాత స్పిల్‌వేలోని ఏడో గేటు నుంచి లీకవుతున్న నీరు

లింగసముద్రం, న్యూస్‌టుడే: కందుకూరు నియోజకవర్గానికి తాగు, సాగునీరందించే రాళ్లపాడు జలాశయం గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. నిర్వహణ కొరవడడం, మరమ్మతులకు నోచుకోకపోవడంతో గేట్లు, రోప్‌లు అధ్వానంగా మారాయి. విలువైన నీరు వృథాగా పోతోంది. జలాశయంపరిధిలో అధికారికంగా 16,000, అనధికారికంగా పదివేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం.. 20 అడుగుల మేర నీటి మట్టంతో నిండుకుండలా ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం నీటిని విడుదల చేయనుండడంతో పంటలు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.

ఏటా పాట్లు

పాత స్పిల్‌వేకు బురద నీటిని తరలించే గేట్లతో కలిపి మొత్తం 12 ఉన్నాయి. ప్రస్తుతం పదింటి నుంచి నీరు లీకవుతుంది. సిమెంట్ దిమ్మెలు, గేట్లకు మధ్య రబ్బరు సీలు తొలగిపోవడంతో నిత్యం 20 క్యూసెక్కులపైనే వృథాగా పోతోంది. 2012లో రూ.7కోట్లతో ఎనిమిది గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. అయినా సరిగా నిర్వహించకపోవడంతో సమస్యలు తిరిగి ఉత్పన్నమయ్యాయి. గత డిసెంబరులో కుడికాలువ తూము గేటు మరమ్మతులకు గురయినపుడు నీరందక రైతులు ఇబ్బందులు పడ్డారు. దాన్ని బాగుచేసేందుకు నెల రోజులపాటు అధికారులు కష్టపడ్డారు. నిర్వహణ లేకపోవడం, సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం, నిధుల మంజూరులో జాప్యం వంటివి ఈ పరిస్థితులకు కారణమవుతున్నాయి.

అధ్వానంగా అయిదో నంబరు గేటు

2000 సంవత్సరంలో ప్రాజెక్టు పునర్నిర్మాణ సమయంలో దక్షిణంవైపున కొత్తగా అయిదు గేట్లను ఏర్పాటు చేశారు. నాటి నుంచి వాటి ద్వారా వరద నీటిని మన్నేరుకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయిదో నంబరు గేటు రోప్ దెబ్బతినడంతో నాలుగు గేట్ల ద్వారానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడికాలువ గేటు మరమ్మతులు చేయించినందుకు ఇటీవల ప్రభుత్వం 22.5 లక్షలు మంజూరు చేసింది. ప్రాజెక్టు నిర్వహణకు 12.5 లక్షలు కేటాయించినా అధికారులు అవసరమైన మరమ్మతులు చేయించలేదు. ఈ తరుణంలో భారీవర్షాలు కురిసి వరద ఉద్ధృతి పెరిగితే 1994, 96 పరిస్థితులు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రతిపాదనలు పంపాం

వెంకటేశ్వరరావు, డీఈ

కొత్త స్పిల్‌వేలోని అయిదో నంబరు గేటు మరమ్మతులకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించాం. స్టాప్‌లాగ్ గేట్ల ఏర్పాటుకు రూ.4.8 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. పాత స్పిల్‌వే గేట్ల నుంచి లీకవుతున్న నీటిని ఆరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

భక్తుల భద్రతకు కొత్త చట్టం: మంత్రి

బిట్రగుంట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో భక్తుల భద్రతకు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. మార్గదర్శకాలతో త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. శనివారం బోగోలు మండలంలోని కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డితో కలిసి దాతలు, దేవాదాయ శాఖ సమకూర్చిన రూ.5.39 కోట్లతో చేసే పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇకముందు ఎవరైనా దేవాలయాలను నిర్మించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయన్నారు. బిలకూటక్షేత్రం మరో తిరుమలగా రూపుదిద్దుకోబోతుందన్నారు. కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ బిలకూటక్షేత్రంలో కంకణధారణ చేసిన వారికి తిరుమలలో స్వామి దర్శనం కల్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. వేద పాఠశాల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. విదేశాల్లో స్థిరపడ్డ బచ్చు కృష్ణకుమార్, సంధ్య దంపతులు తమ అమర బచ్చు ఛారిటబుల్ ట్రస్టు ద్వారా బిలకూటక్షేత్రంలో రూ.5 కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి, ఈవో రాధాకృష్ణ, కావలి డీఎస్పీ శ్రీధర్ పాల్గొన్నారు.

శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఆనం, ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు తదితరులు

ఎరువుల దిగుమతిలో కృష్ణపట్నం పోర్టు రికార్డు

ముత్తుకూరు, న్యూస్‌టుడే: ఎరువుల దిగుమతిలో అదాని కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ రికార్డు సాధించినట్లు పోర్టు సీఈవో జగదీశ్ పటేల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయిదు నౌకల్లో 2.23 లక్షల మెట్రిక్ టన్నుల సరకుతో ఏకకాలంలో దిగుమతి చేసినట్లు వెల్లడించారు. అధునాతన మౌలిక వసతులతో, దేశంలో వ్యవసాయ సరఫరా గొలుసును బలోపేతం చేయడంలో పోర్టు కీలకపాత్ర పోషిస్తుందన్నారు. మొత్తం సరకును వేగంగా దించడంతో పాటు రైలు, రోడ్డు రవాణా ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను పంపినట్లు చెప్పారు. ఒకేసారి రెండు లక్షల టన్నుల ఎరువులు దిగుమతి చేయటం హర్షణీయమని పేర్కొన్నారు.

తగ్గిన సపోటా ధరలు

ఉలవపాడు, న్యూస్‌టుడే: సపోటా ధరలు తగ్గాయి. పాల సపోటాకు రూ.800, ఫారిన్ రకం రూ.900 పలుకుతోంది. మొంథా తుపానుకు ముందు ఈ రెండు రకాలకు రూ.1000, రూ.1100 చొప్పున ధర వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు మార్కెట్లో సపోటా కాయలు తక్కువగా వస్తున్నా.. ధరలు సైతం దిగజారాయి. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

సమాజ నిర్మాణంలో విద్యార్థులు కీలకం

వెంకటాచలం, న్యూస్‌టుడే: ఉత్తమ సమాజ నిర్మాణానికి విద్యార్థుల పాత్ర కీలకమని వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు తెలిపారు. ఎర్రగుంటలో వీఎస్‌యూ ఎన్ఎస్ఎస్ నాలుగో యూనిట్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన వీసీ మాట్లాడుతూ... విద్యార్థులు గ్రామాల్లో పర్యటించి ప్రజల జీవన విధానాలను, ఆర్థిక స్థితులను తెలుసుకోవడంతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకునేలా వారిని చైతన్య వంతులను చేయాలని సూచించారు. గ్రామస్థులు వీసీని సన్మానించారు. ఎన్ఎస్ఎస్ అధికారులు ఉదయ్ శంకర్, సుబ్బారెడ్డి, రమణయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు.



వీఎస్‌యూ వీసీని సన్మానిస్తున్న స్థానికులు

బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ బాధ్యతల స్వీకరణ

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: నెల్లూరు నగరానికి చెందిన తెదేపా నాయకుడు ఉచ్చి భువనేశ్వరిప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. శనివారం విజయవాడలోని గొల్లపూడి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా తెదేపా హయాంలోనే బ్రాహ్మణ కార్పొరేషన్ కొలువుదీరిందన్నారు.



బాధ్యతలు స్వీకరించిన భువనేశ్వరిప్రసాద్

ఏపీఐఐసీ డైరెక్టర్‌గా కంచర్ల మాధవి.. **ఆత్మకూరు:** ఏపీఐఐసీ డైరెక్టర్‌గా ఆత్మకూరు మండలం నారంపేటకు చెందిన కంచర్ల భారతి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. భారతి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు కోడలు.. కాగా గతంలో నారంపేట సర్పంచిగా పనిచేశారు. నూతనంగా ఏపీఐఐసీ డైరెక్టరుగా ఆమెకు అవకాశం దక్కడంతో నియోజకవర్గంలోని తెదేపా నాయకులు అభినందనలు తెలిపారు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర:	రూ.11,520
(3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	
సవర ధర:	రూ.92,160
వెండి గ్రాము :	రూ.157.60

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	126
లేయర్	120
బ్రాయిలర్స్	228
బ్రాయిలర్స్ స్కిన్‌లెస్	252
లేయర్ మాంసం	204

కోనలో స్వామివారి కల్యాణం

రాపూరు: పెంచలకోనలో స్వామి, అమ్మవార్ల కల్యాణం శనివారం ఘనంగా జరిగింది. రాత్రి తిరుచ్చి ఉత్సవం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. భక్తులు లక్ష్మీనృసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవారు, ఆంజనేయస్వామి, గొల్లబోయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

కన్నతండ్రి కళ్లెదుటే.. కడలిలోకి

కడలిని నమ్ముకుని బతుకుతున్న మత్స్యకారులు వారు.. చీకటి తెరలు తొలగక మునుపే జీవనోపాధికి బయల్దేరారు. గంగమ్మకు దండం పెట్టి వేట సాగించారు. తిరిగి వచ్చే క్రమంలో రాకాసి అల దాటికి కళ్లెదుటే కొడుకుని కోల్పోయారు ఆ తండ్రి. బరువెక్కిన హృదయంతో తోటి మత్స్యకార్లు మృతదేహాన్ని బయటకు తీయగా.. విగతి జీవిగా పడి ఉన్న అతడ్ని చూసి కుటుంబమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.



ఉలవపాడు, న్యూస్‌టుడే: ఎస్సై అంకమ్మ వివరాల మేరకు పెద్దపట్టపుపాలేనికి చెందిన తండ్రి, కుమారులైన వాయల రామచంద్రయ్య, రాజులు(38) రోజు మాదిరిగానే శనివారం వేకువజామున తమ ఫైబర్ తెప్పలో పెద్దపట్టపుపాలెం వద్ద సముద్రంలోకి చేపల వేటకు బయల్దేరారు. కొద్దిసేపు వేట చేసిన తర్వాత పీతలు పట్టుకుని తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో అలల తాకిడికి రాజు మునిగిపోయారు. రామచంద్రయ్య కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న మరో తెప్పలో ఉన్న మత్స్యకారులు హుటాహుటిన సముద్రంలోకి దూకి రాజును బయటకు తీసుకువచ్చారు. అప్పటికే మృతి చెందినట్లుగా వారు గుర్తించారు. తన కళ్లఎదుటే విగతజీవిగా మారిన రాజును చూసి భార్య, ఇద్దరు పిల్లలు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

ఈకేవైసీ నమోదుకు 1,44,112 మంది దూరం!



దుత్తలూరులో పనులు చేస్తున్న కూలీలు

న్యూస్‌టుడే, దుత్తలూరు: ఉపాధిహామీ పథకంలో అక్రమాల నిరోధానికి ప్రభుత్వం ఈకేవైసీ విధానాన్ని అమల్లోకి తెచ్చినా.. జిల్లాలో ఇంకా 1,44,112 మంది ఇప్పటికీ ప్రక్రియకు దూరంగా ఉండటం.. నమోదు కాకపోవడం చర్చనీయాంశమైంది. కొంత మంది సిబ్బంది ఇంటింటికి వెళుతున్నా.. వందశాతం లక్ష్యం చేరుకోవాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. కేవలం 71.4 శాతం మాత్రమే పూర్తయింది. అత్యధికంగా అనుమసముద్రంపేట మండలంలో 88.48 శాతం కాగా. . అత్యల్పంగా బుచ్చిరెడ్డిపాళెం, కలిగిరి మండలాల్లో 60.65 శాతం నమోదైంది.

వంద శాతం చేయిస్తాం

గంగాభవాని, పీడీ, డ్వామా.. వేతనదారులకు సకాలంలో నగదు పడాలంటే ఈకేవైసీ నమోదు తప్పనిసరి. జిల్లాలో ఇంకా అనేక మంది చేయించుకోవాల్సిన మాట వాస్తవమే. అవగాహన కల్పిస్తున్నాం. వందశాతం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

ఇదీ సంగతి..

మండలాలు:	37
వేతనదారులు	4,97,711
అనుసంధానం:	4,95,208 మంది
ఈకేవైసీ పూర్తి:	3,53,599
చేయాల్సింది:	1,44,112 మంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ

(రాష్ట్ర ఆర్థిక సంస్థల చట్టం LXIII, 1951 ప్రకారం స్థాపించబడినది)
బ్రాంచ్ ఆఫీస్: ప్లాట్ నెం.బి12ఎ, ఇండస్ట్రియల్ ఎస్టేట్, జిఎన్‌టి రోడ్, నెల్లూరు-524004
ఎస్‌పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా, ఫోన్: 0861-2331600, ఇ-మెయిల్: nellore@apsfc.com
ISO APSFC

ఫారం నెం.7

స్థిరాస్తి అమ్మకానికి సంబంధించిన నోటీసు SFCs చట్టం 1951లో సెక్షన్ 32G మరియు AP RR ACT1864లో 36వ సెక్షన్ ప్రకారం.

క్రింది షెడ్యూల్‌లో పేర్కొన్న మొత్తం ఆస్తి డా.కోటకొండ నాగరాజ్, తండ్రి: శ్రీ సుబ్బప్ప, మెస్సర్స్ అనూస్ డెంటల్ కేర్, చిక్కడపల్లి, ODN థియేటర్ ఎదురుగా, RTC క్రాస్‌రోడ్స్, హైదరాబాద్-500020, తెలంగాణా రాష్ట్రం వారికి చెందినది. Sec.32-G of SFCs Act దిగువ తెలిపిన షెడ్యూలు ఆస్తిని దిగువ సంతకందారు AP RR యాక్ట్ 1864 యొక్క సెక్షన్ 36తో చదువుకొనవలసిన SFCs యాక్ట్ 1951 r/w సెక్షన్, ఆం.ప్ర రెవెన్యూ రికవరీ చట్టం 1864 లోని సెక్షన్ 36 సందు డాక్టర్ అడుసుమల్లి అనూష రాణి (లోన్ ఖాతా నెం.NL65882701), మెస్సర్స్ అనూస్ డెంటల్ కేర్, డోర్ నెం.16-6-253, శ్రీనివాస అగ్రహారం, విజయమహల్ సెంటర్, నెల్లూరు, SPSR నెల్లూరు జిల్లా వారి లోను ఖాతా గురించి స్వాధీనం తీసుకొని వారు సదరు ఆస్తిని బహిరంగ వేలం ద్వారా 06-01-2026 (లేదా వాయిదా పడిన ఆ తేదీ)న బహిరంగ వేలం ద్వారా విక్రయించబడుతుంది. వేలంలో అధిక మొత్తానికి పొందిన వారికి షెడ్యూలు ఆస్తి మొత్తం స్వాధీనం చేయబడుతుందని తెలియజేయడమైనది.

ఋణగ్రహీత మరియు హామీదారుల పేర్లు	షెడ్యూలు ఆస్తి	చెల్లించాల్సిన మొత్తం తేది.31-10-2025 నాటికి	రిజర్వు ధర రూ.
1) డాక్టర్ అడుసుమల్లి అనూష రాణి, భర్త: డాక్టర్ కోటకొండ నాగరాజ్, ప్రొప్రయిట్రిక్స్: మెస్సర్స్ అనూస్ డెంటల్ కేర్, డోర్ నెం.16-6-253, శ్రీనివాస అగ్రహారం, విజయమహల్ సెంటర్, నెల్లూరు, ఎస్‌పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా. (ఋణగ్రహీత) 2) డాక్టర్ అడుసుమల్లి అనూష రాణి, భర్త: డా. కోటకొండ నాగరాజ్, ప్రొప్రయిట్రిక్స్: మెస్సర్స్ అనూస్ డెంటల్ కేర్, చిక్కడపల్లి, ఓడిఎన్ థియేటర్ ఎదురుగా, ఆర్‌టిసి క్రాస్ రోడ్స్, హైదరాబాద్-500020, తెలంగాణ రాష్ట్రం (ఋణగ్రహీత) 3) డాక్టర్ కోటకొండ నాగరాజ్, తండ్రి: శ్రీ సుబ్బప్ప, మెస్సర్స్ అనూస్ డెంటల్ కేర్, చిక్కడపల్లి, ఓడిఎన్ థియేటర్ ఎదురుగా, ఆర్‌టిసి క్రాస్ రోడ్స్, హైదరాబాద్-500020, తెలంగాణ రాష్ట్రం (హామీదారు మరియు యజమాని ఆస్తి)	S.P.S.R నెల్లూరు జిల్లా, నెల్లూరు మండలం, నెల్లూరు కార్పొరేషన్, సర్వే నెం.25, సబ్ డివిజన్ నెం.25/1, 25/2, 25/3, ప్లాట్ నెం.20 (భాగం)తో నివాస మరియు వాణిజ్య ప్రయోజనాలకు అనువైన ఖాళీ స్థలం భూమి విస్తీర్ణం 462.77 చదరపు గజాలు (టైటిల్ డీడ్ డాక్యుమెంట్ ప్రకారం) మరియు 435.92 చదరపు గజాలు (భౌతిక ధృవీకరణ ప్రకారం)	రూ.1,98,33,368/- వర్తించబోవు వడ్డీ మరియు ఇతర ఖర్చులతో కలిపి	91,02,000/-
		వేలం నిర్వహించు ప్రదేశం: APSFC, ప్లాట్ నెం. బి12ఎ, ఇండస్ట్రియల్ ఎస్టేట్, జిఎన్‌టి రోడ్, దర్గామిట్ట, నెల్లూరు-524004, SPSR నెల్లూరు జిల్లా. సమయం: మ.3.00 గంట.లకు	ధరావత్తు రూ. 13,65,300/-

నియమ నిబంధనలు

1) KYC నిబంధనల ప్రకారం అవసరమగు గుర్తింపు పత్రము(లు) కొనుగోలుదారులు సమర్పించవలెను.
2) కొనుగోలుదారులు (15%) పదిహేను శాతం రిజర్వు ధరలో సొమ్ము రూ.13,65,300/- డిమాండ్ డ్రాఫ్ట్/ బ్యాంకర్స్ చెక్/ NEFT/ RTGS ద్వారా " APSFC, నెల్లూరు" వారి పేరున అమ్మకం సమయంలో చెల్లించవలెను మరియు రిజర్వు ధరలో 15% సొమ్ము చెల్లించిన కొనుగోలుదారులను మాత్రమే వేలంలో పాల్గొనుటకు అనుమతించెదరు.
3) ఆస్తి అమ్మకం చేయుటకు తగిన విలువ గల ఆఫర్లు రానిచో అమ్మకంను రద్దు చేయుటకు బ్రాంచి మేనేజర్ గారికి అధికారం కలదు.
4) అధిక విలువ తెలిపిన కొనుగోలుదారుకు అమ్మకం లేఖను జారీచేసెదరు (బ్రాంచి మేనేజర్ వారి ఇష్ట ప్రకారం)
5) అమ్మకం లేఖ పొందిన అధిక విలువ పలికిన కొనుగోలుదారు, కొనుగోలు ధరలో 15% సొమ్మును (డిపాజిట్ సొమ్ము మినహాయించుకొని) వెంటనేచెల్లించవలెను మరియు మిగిలిన కొనుగోలు మొత్తమును అమ్మకం లేఖ జారీ చేసిన 30 రోజులలోగా చెల్లించవలెను.
6) విజేతలు కాని కొనుగోలుదారులకు వారు చెల్లించిన డిపాజిట్ సొమ్మును వేలం పాట రోజున తిరిగి ఇచ్చివేయబడును.
7) అధిక ధర పలికిన కొనుగోలుదారు మిగిలిన కొనుగోలు మొత్తమును అమ్మకం లేఖ జారీ చేసిన 30 రోజులలోగా చెల్లించుటలో విఫలమైనచో అప్పటివరకు చెల్లించిన సొమ్ములను జప్తుచేయబడును.
8) ఒకవేళ డిపాజిట్ చేయకపోయినా లేదా మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోయినా మొదటి కొనుగోలుదారుని ఖర్చులతో మరియు బాధ్యతతో షెడ్యూలు ఆస్తిని మరియొకసారి విక్రయించబడును.
9) వేలం పాటలో పాల్గొనదలచినవారు వారే స్వయంగా పాల్గొంటారా లేదా ఏజెంట్లు పాల్గొంటారా తెలుపవలెను. ఒకవేళ ఏజెంట్లు పాల్గొంటే, వారు ఎవరి తరపున పాల్గొంటారో వారియొక్క చేవ్రాలుతో లిఖితపూర్వక అనుమతిని సమర్పించవలెను. లేనిఎడల వారి BID తిరస్కరించబడును.
10) ఒకవేళ ఋణగ్రహీత లేదా అతని తరపున ఇతర వ్యక్తులు లేదా షెడ్యూలు ఆస్తిపై ఆసక్తి చూపువారు, బకాయి మొత్తాన్ని వడ్డీతో సహా విక్రయానికి ముందురోజు సూర్యాస్తమయం కంటే ముందుగా చెల్లించిన ఎడల విక్రయం ఆపివేయబడును.
11) దిగువ సంతకందారుడు లేదా అర్హతగల ఇతర అధికారి యొక్క ధ్రువీకరణ లేనిదే విక్రయం అంతిమంకాదు, విక్రయానికి మరియు విక్రయ ధ్రువీకరణకు మధ్యన అమ్మకానికి సంబంధించిన ఇబ్బందుల అప్పీళ్ళ సమర్పణకు సదరు వ్యక్తులకు మరియు సంస్థలకు 30 రోజుల కాలవ్యవధి అనుమతించబడును. షెడ్యూలు ఆస్తిని అమ్మకం నిర్ధారణ అయిన తరువాత కొనుగోలుదారు పేరున రిజిస్టరు చేయబడును. దిగువ సంతకందారుడు సదరు వ్యక్తికి సంతకం మరియు సీలు వేయబడిన అమ్మకపు ధ్రువపత్రం ఇచ్చెదరు.
12) షెడ్యూల్ ఆస్తి వివరణలో లేదా వాటి అంచనా విస్తీర్ణంలో లోపాలకు APSFC బాధ్యత వహించదని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆస్తి "ఎక్కడ ఉంటే అక్కడ, ఏది ఉంటే అది మరియు ఏటువంటి పక్షపాతం లేకుండా" విక్రయించబడుతుంది.

ప్రదేశం : నెల్లూరు
తేది : 07.11.2025
సీనియర్ బ్రాంచ్ మేనేజర్ & Designated Collector under the APRR Act, 1864
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ, నెల్లూరు బ్రాంచ్

అనారోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య

మర్రిపాడు, న్యూస్‌టుడే: అనారోగ్య సమస్యలతో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పి.ఎన్.పల్లి పంచాయతీ, అనంతపురం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు వనం చెన్నకృష్ణయ్య (65) గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జీవితంపై విరక్తి చెంది శుక్రవారం రాత్రి పురుగుమందు తాగారు. కుటుంబ సభ్యులు గుర్తించి 108 వాహనంలో బద్వేల్‌లోని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో కడపకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆ క్రమంలో మార్గంమధ్యలో మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బంగారు నగల చోరీ కేసులో నిందితుల అరెస్టు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: బంగారు నగలు చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఉలవపాడు మండలం వడ్డెపాలెంలో ఫిబ్రవరి 3న పాకల అరుణ ఇంట్లో అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు బీరువా పగలగొట్టి సుమారు 90 గ్రాముల బంగారు నగలు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో అప్పట్లో ఉలవపాడులో కేసు నమోదైంది. విచారణలో భాగంగా విడవలూరు మండలానికి చెందిన మడపర్తిసతీష్, మోర్లశివప్రసాద్, బొట్టు చంద్రశేఖర్‌లను నిందితులుగా గుర్తించారు. 13 కేసులున్న సతీష్‌ను, శివప్రసాద్‌ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 80 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. చంద్రశేఖర్ కోసం గాలిస్తున్నామని, 10 గ్రాముల బంగారాన్ని రికవరీ చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా సీసీఎస్, ఉలవపాడు పోలీసులను ఆయన అభినందించారు. సీఐ అన్వర్‌బాషా, ఉలవపాడు ఎస్సై కె.అంకమ్మ పాల్గొన్నారు.



రికవరీ చేసిన నగలు

ఎగ్జిట్ డోర్‌ను పరిశీలిస్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్

ట్రావెల్ బస్సుల తనిఖీ

నెల్లూరు(నేర విభాగం): నగర ట్రాఫిక్ పోలీసులు ప్రైవేటు ట్రావెల్ బస్సులను తనిఖీలు చేశారు. శుక్రవారం రాత్రినుంచి శనివారం తెల్లవారు జామువరకు బస్సులకు పర్మిట్, ఎఫ్‌సీ, ఫైర్ పరికరాలు, ఫస్ట్‌ఎయిడ్ కిట్స్ పరిశీలించారు. ఎగ్జిట్ డోర్ల వద్ద సీట్లను ఏర్పాటు చేశారా అని ఆరా తీశారు. డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా నార్త్, సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, వెంకటరెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. నిబంధనల ఉల్లంఘనులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

సమ్మేటివ్ అసెస్‌మెంట్-I పరీక్షలు 10 నుంచి

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఎస్‌సీఈఆర్‌టీ ఇచ్చిన టైంటేబుల్ ప్రకారం ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షలు అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని డీఈవో ఆర్.బాలాజీరావు ప్రకటనలో తెలిపారు. పరీక్షల అనంతరం ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను యాప్‌లో నమోదు చేయాలన్నారు.

ఆట.. పతకాల బాట



ప్రభుత్వ కొలువులే లక్ష్యంగా చేసుకున్నారు.. పేద కుటుంబాల నుంచి వచ్చి నగరంలోని కేవీఆర్ మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు. చిన్నప్పటి నుంచే వివిధ ఆటల్లో ప్రతిభ చూపుతున్నారు. తమదైన ఆటతీరుతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. – న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య)

ఉత్తమ ప్రదర్శన.. ఎస్.మణికంఠ



నగరంలోని భక్తవత్సల నగర్‌లో ఉంటూ భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తున్న వెంకటరావు, లక్ష్మిల కుమారుడు ఎస్.మణికంఠ ఖోఖోలో రాణిస్తున్నాడు. 2023లో చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ఆటను ప్రదర్శించాడు. 2023లో కాకినాడలో జరిగిన స్కూల్‌గేమ్స్ రాష్ట్ర పోటీల్లో అందరి మన్ననలు పొందాడు. 2024లో అనకాపల్లి, చిత్తూరులో జరిగిన ఖోఖో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ఆటతీరును ప్రదర్శించాడు. జాతీయ స్థాయిలో రాణించి క్రీడా కోటాలో ఆర్మీలో ఉద్యోగం సాధిస్తానంటున్నాడు.

ఆరో తరగతి నుంచే ఆసక్తి



నగరంలోని వనంతోపు సెంటర్‌లో నివాసం ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న రమణ, జయమ్మల కుమారుడు **ఎస్.నవీన్.** ఆరో తరగతి నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు. ఖోఖోలో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగి జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున పాల్గొని తనదైన ఆటతీరును ప్రదర్శించాడు. 2021లో చిత్తూరు, కర్నూలులో.. 2022లో ఇచ్చాపురంలో.. విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడు. 2023లో గుంటూరులో జరిగిన పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించారు. 2024లో అనకాపల్లిలో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఉన్నత చదువుల అనంతరం క్రీడా కోటాలో పోలీసు అధికారి ఉద్యోగం సాధిస్తానంటున్నాడు.

బంగారు జాహ్నవి



నగరంలోని ఎన్‌జీవో కాలనీలో నివాసం ఉంటున్న వంశీకృష్ణ - శ్రావణిల కుమార్తె ఎం.జాహ్నవి చిన్ననాటి నుంచి యోగాపై మక్కువ పెంచుకుంది. 2022లో రాయవరంలో, 2023లో పశ్చిమ గోదావరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాల్ని సొంతం చేసుకుంది. 2024లో జయపూర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో ప్రతిభ చాటింది. ఉన్నత చదువులు అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయినిగా రాణిస్తానంటోంది.

కావలి

•కావలి • ఉదయగిరి • కందుకూరు

రాష్ట్రస్థాయి నైపుణ్య పోటీలకు కరేడు విద్యార్థినులు

ఎంపికైన విద్యార్థినులతో ఉపాధ్యాయురాలు

ఉలవపాడు, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి స్కిల్ కాంపిటేషన్‌కు కరేడు ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారని హెచ్ఎం శ్రీనివాసులు శనివారం తెలిపారు. నెల్లూరులో జరిగిన పోటీల్లో ప్రతిభ చూపిన పీవీ వరలక్ష్మి, నాదెండ్ల గాయత్రి, మాచవరం జస్మిత, బి.అమూల్యలు రాష్ట్రపోటీలకు ఎంపికయ్యారన్నారు. వీరిని ఎస్ఎంసీ ఛైర్మన్ బాలేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

విద్యుత్తు స్తంభం ఏర్పాటు

స్పందనకు వందనం

కందుకూరు, న్యూస్‌టుడే: మండలంలోని కంచరగుంట గ్రామంలో విద్యుత్తు తీగలను ఆ శాఖ సిబ్బంది సరిచేశారు. కిందకు వేలాడుతున్నాయంటూ 'ఈనాడు'లో గురువారం 'ప్రమాదకరంగా విద్యుత్తు తీగలు' అనే శీర్షికన చిత్రవార్త ప్రచురితమైంది. దీనిపై విద్యుత్తు సిబ్బంది స్పందించారు. స్తంభాన్ని నూతనంగా ఏర్పాటు చేసి తీగలు సరిచేశారు. గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)
కావలి : 80080 51666, 91548 46698
కందుకూరు:70939 81624, ఉదయగిరి : 80085 73944

సమస్య: మా పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో అంధకారంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – బ్రహ్మయ్య, దుత్తలూరు
సమాధానం: దీపాలు వెలిగించేలా చర్యలు తీసుకుంటాం. – నజీముల్లా, పంచాయతీ కార్యదర్శి –న్యూస్‌టుడే, దుత్తలూరు

? మా ప్రాంతంలో ఆవులు రోడ్డుపై యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. నడిరోడ్డుపై నడిచి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.
– తెలనాకుల దీప్తి, రామ్మూర్తిపేట
✓ ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.

? మా ప్రాంతంలో వీధి దీపాలు సరిగా వెలగడం లేదు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. – ఈతముక్కల రామసుందరయ్య, ముసునూరు కాలనీ
✓ సిబ్బందిని పంపి దీపాలు వేయిస్తాం.

? వెంగళరావునగర్‌లో పైపులైన్ల లీకేజీల సమస్య తీవ్రంగా ఉంది. నీరు వృథాగా పోతుంది. – సత్యవతి, రామ్మూర్తిపేట
✓ లీకైన పైపులైన్లను వెంటనే మరమ్మతులు చేయిస్తున్నాం. ఇబ్బందులు పరిష్కరిస్తాం. (పై సమస్యలకు కావలి పురపాలక కమిషనర్ శ్రావణ్‌కుమార్ సమాధానాలు చెప్పారు) – న్యూస్‌టుడే, కావలి

? మాగ్రామంలో ఎల్ఈడీ దీపాల స్థానంలో ట్యూబ్‌లైట్‌లు వేస్తున్నారు. కొద్ది రోజులకే అవి వెలగడం లేదు. – సుబ్బయ్య, స్థానికుడు
✓ సమాధానం: విషయం నా దృష్టికి రాలేదు. ఎల్ఈడీ బల్బులనే ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచిస్తాం. – శంకరరావు, ఎంపీడీవో, – న్యూస్‌టుడే, వలేటివారిపాలెం

ప్రసన్నుడి ఆలయ అభివృద్ధికి అంకురార్పణ

బిట్రగుంట, న్యూస్‌టుడే: బోగోలు మండలంలోని కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో పలు పనులకు శనివారం అడుగులు పడ్డాయి. దాతల సహకారంతో కల్యాణ మండపం, గరుత్మంతుడు విగ్రహం, తూర్పు మెట్లు, మండపాలు, రథశాల, ధ్యానమందిరం, కల్యాణకట్టలకు భూమి పూజ జరిగింది. ఆ ప్రాంతాల్లో దేవతా మూర్తుల ఊరేగింపు జరిగింది. కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాల దాతలు అనికేపల్లి రమేష్‌రెడ్డి, శనగల శేషాద్రివాసు, బచ్చు శివకుమార్, వేణుగోపాల్, సతీష్ దంపతులు, జనసేన కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అళహరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రసన్నుడి ఉత్సవమూర్తులతో దాతలు

పని గంటల పెంపు తగదు

కావలి, న్యూస్‌టుడే: కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ పని గంటల పెంపు విధానాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడడం తగదని అఖిలభారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీ సుందరరామరాజు ఆక్షేపించారు. శనివారం పట్టణంలోని జర్నలిస్టు క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాల పేరుతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 10 గంటలకు పెంచారని.. భవిష్యత్తులో 12 గంటలకు దారితీస్తుందన్నారు. ఈనెల 23, 24 తేదీల్లో విశాఖలో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాల కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి టి.రామచంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.నరసింహారావు, టీయూసీసీ జిల్లా కన్వీనర్ కావలి ఏసు పాల్గొన్నారు.

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు

పగలు కన్నేసి.. రాత్రికి కన్నమేసి

న్యూస్‌టుడే, వింజమూరు

దొంగలు ప్రతాపం చూపిస్తున్నారు. చోరీ చేయాలనుకున్న ప్రాంతాల్లో పగలు ఆరా తీస్తున్నారు. పరిసరాల్లో సాధారణ వ్యక్తుల మాదిరిగా రెక్కీ నిర్వహిస్తున్నారు. రాత్రిళ్లు వాటిలో చొరబడి సొత్తు అపహరిస్తున్నారు. దీంతో ప్రజలు హడలిపోతున్నారు. ఇల్లు వదిలి బయటకుపోవడానికి వెనుకాడుతున్నారు. ఇదీ వింజమూరులో పరిస్థితి. కొన్నాళ్లుగా తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలు జరుగుతున్నాయి. జీవిత కాలం సంపాదించిన సొమ్ము దొంగలపాలవుతుండడంతో హతాశులవుతున్నారు. ప్రతి చోటా ఒకే విధంగా తలుపు హ్యాండిల్ వద్ద పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. వీటిని అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారు.

ఎందుకీ పరిస్థితి

పోలీసుల రాత్రి గస్తీ అంతంతమాత్రంగా ఉండడంతో చోరీలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాహన తనిఖీలు కూడా లేకపోవడంతో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడం చోరులకు అనుకూలంగా మారింది.

దొంగతనం జరిగిన ఇంట్లో పరిశీలిస్తున్న కలిగిరి సీఐ వెంకట్రావు

నిఘా పెంచుతాం

– వెంకటనారాయణ, సీఐ, కలిగిరి

పలు కేసుల్లో ఇప్పటికీ ఆధారాలు దొరకలేదు. సర్కిల్ పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది కొరత ఉంది. మఫ్టీలో పోలీసులను గస్తీ చేయిస్తున్నాం. త్వరలో దొంగల్ని పట్టుకుంటాం.

ఇటీవల జరిగిన దొంగతనాలు

● గ్రామంలోని సాయినగర్‌లో ఉపాధ్యాయుడు చిలకపాటి మాలకొండయ్య ఇంట్లో 20 సవర్ల బంగారు నగలు, రూ. 30 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. ● ఎమ్మెస్సార్ డిగ్రీ కళాశాల సమీపంలో మద్దూరు చెన్నారెడ్డి ఇంట్లో విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ● వెలమబజారులో వెలుగోటి రామయ్య ఇంట్లో బంగారు నగలు అపహరించారు. ● రాజీవ్‌నగర్‌లో స్టేట్‌బ్యాంకు విశ్రాంత ఉద్యోగి కోటేశ్వరరావు ఇంట్లో బంగారు నగలు, భారీగా వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. ● టీచర్స్ కాలనీలో ఇంటి వెనుక వైపు నుంచి పడక గది కిటికీ తొలగించి లోపలకు ప్రవేశించి బంగారు నగలు, నగదు దోచుకున్నారు. ● నడిమూరులో మద్దూరు చంద్ర ఇంట్లో, ఇక్కడే మరో దొంగతనం జరిగింది. ● పోస్టాఫీసు వీధిలో ఉపాధ్యాయుడు బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు ఇంటి తలుపులు పగులకొట్టి 20 సవర్ల బంగారంతోపాటు విలువైన వస్తువులు దోచుకున్నారు. ● ఎస్‌బీఐ వెనుక వీధిలో 15 రోజుల క్రితం పట్ట పగలే ఆర్టీసీ డ్రైవర్ ఇంట్లో దొంగలు ప్రవేశించి రూ. 14 లక్షల విలువైన నగలు చోరీ చేశారు. ● తాజాగా ఆర్మీలో పని చేస్తున్న మంతు వెంకటేశ్వర్లు ఇంట్లో 750 గ్రాముల వెండి, ఇతర వస్తువులు అపహరించారు. ● మండలంలోని నందిగుంట వీబీఆర్ నగర్‌లో షేక్ ఖాదర్‌బాషా, బీబీజాన్ ఇంట్లో పట్టపగలే 11 సవర్ల (88 గ్రాములు) నగలు, రూ. 90 వేల నగదు ఎత్తుకెళ్లారు. అనంతరం ఇదే గ్రామంలో రాత్రి వరుస చోరీలు జరిగాయి. ● యర్రబల్లిపాలెంలో బయ్యపురెడ్డి విజయభాస్కర్‌రెడ్డికి చెందిన ఇంట్లో విలువైన వస్తువులతోపాటు టీవీ కూడా తీసుకెళ్లారు.

నియంత్రిక.. ప్రమాదానికి సూచిక

ఇది బోగోలులోని బృందావనంలో ఉన్న విద్యుత్తు నియంత్రిక. దీని చుట్టూ మొక్కలు పెరిగాయి. వర్షపు నీరు చేరింది. దీంతో అధ్వానంగా తయారైంది. సరఫరాలో సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటిని సరిచేయడానికి వచ్చే సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులను మార్చాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
–న్యూస్‌టుడే, బిట్రగుంట

పిక్కలు పీకేస్తున్నాయ్!

గ్రామంలో కుక్కలతో స్థానికులతోపాటు వాహనదారులు హడలిపోతున్నారు. రహదారిపై గుంపులుగా సంచరిస్తున్నాయి. దారిలో వెళ్లే వారిని వెంటపడి దాడులకు పాల్పడుతున్నాయి. ఈవిషయమై పంచాయతీ కార్యదర్శి నజీముల్లా మాట్లాడుతూ శునకాల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. – న్యూస్‌టుడే, దుత్తలూరు

శివారు.. సౌకర్యాలు కరవు

ఈ చిత్రం కావలి పట్టణంలోని ముసునూరు రాఘవేంద్ర కాలనీ. సీసీ రోడ్లు, మురుగుకాలువలు లేవు.

నూతనంగా పక్కాగృహాలు జరుగుతున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అనుమతులు పొందేందుకు వివిధ రూపాల్లో భారీగా చెల్లిస్తున్నారు. అయినా సౌకర్యాలు కలగడం లేదు. ఈ విషయమై కావలి పురపాలక సంఘ కమిషనర్ శ్రావణ్‌కుమార్ స్పందిస్తూ నిధుల వెసులుబాటును అనుసరించి అభివృద్ధి పనులు చేస్తామని వివరించారు. –న్యూస్‌టుడే, కావలి

నీటి వృథా.. కానరాదా..

చుండి - చెర్లోపాలెం పథకానికి చెందిన వాల్వు నుంచి నిత్యం తాగు నీరు వృథాగా పోతోంది. పలువురు సమీప పొలాలకు అక్రమంగా ఇక్కడ గొట్టాన్ని ఏర్పాటు చేశారు. దాంతో ఆర్.ఆర్.పాలెం, గొల్లపాలెం గ్రామాలకు సక్రమంగా నీరు సరఫరా కావడం లేదు. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.
– న్యూస్‌టుడే, లింగసముద్రం

డాక్యుమెంట్ పోయినది

కామంచి ఎల్సీనా, W/o సుదర్శన్ కుమార్, C/o బొలిగల మస్తాన్, 9-2-30, పాపాలవారి వీధి, అల్లూరుపేట, అల్లూరు గ్రామం, అల్లూరు మండలం, ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా, చెందిన నేను నాకు సంబంధించిన సర్వే నంబర్ 378/పార్ట్ లో గల ప్లాట్ నంబర్లు 125 మరియు 126, మొత్తం 400 చ.యా. (స్క్వేర్ యార్డ్స్) ఉన్న తెలంగాణా రాష్ట్రం, బాటసింగారం గ్రామం, హయత్ నగర్ రెవెన్యూ మండలం, రంగారెడ్డి జిల్లా, బాటసింగారం గ్రామపంచాయతీ పరిధిలో, అబ్దుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నంబర్ 6648/2016, తేదీ 30.07.2016తో రిజిస్ట్రేషన్ చేయబడిన విక్రయ పత్రం (ఒరిజినల్ Sale Deed) ను నేను తేది 20-10-2025 న అల్లూరు నుంచి నెల్లూరు వెళ్ళుటకు బస్ స్టాప్‌లో వేచి ఉన్నప్పుడు తప్పిపోయింది. కావున ఎవరికైనా దొరికిన యెడల తెలియపరచగలరు
Contact :
కామంచి ఎల్సీనా W/o సుదర్శన్ కుమార్
అల్లూరుపేట, అల్లూరు (మం)

వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

వరికుంటపాడు, న్యూస్‌టుడే: స్థానిక శ్రీపద్మావతి గోదాదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తికమాసం సందర్భంగా శనివారం అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరికుంటపాడు, పామూరు, దుత్తలూరు, ఉదయగిరి తదితర మండలాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ధర్మకర్త పెండ్యాల సూర్యనారాయణ అమ్మాజీ దంపతులు, కమిటీ సభ్యులు సౌకర్యాలు కల్పించారు.

ప్రత్యేక అలంకరణలో స్వామి

శివపార్వతుల కల్యాణం నేడు

కలిగిరి : మండలంలోని శిద్ధనకొండూరు కొండపై ఉన్న శ్రీసిద్ధేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం శివపార్వతుల కల్యాణ మహోత్సవం చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక పూజలు, ఆ తర్వాత కల్యాణం జరుగుతుందన్నారు.

అసంపూర్తి భవనం.. పట్టని యంత్రాంగం

మండలంలోని అల్లూరుపేటలో సచివాలయ భవనం ఏళ్ల తరబడి పునాదుల్లోనే నిలిచిపోయింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ నిర్మాణం ప్రారంభించగా.. నిధుల లేమితో అర్ధాంతరంగా ఆగిపోయింది. తిరిగి ప్రారంభించకపోవడంతో ఇప్పటివరకు చేసిన ఖర్చు వృథా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, అల్లూరు

బీమాతో కార్యకర్తలకు ధీమా: తెదేపా

సీతారామపురం, న్యూస్‌టుడే : తెదేపా సభ్యత్వం తీసుకున్న కార్యకర్తల కుటుంబాలకు బీమాతో ధీమా కలుగుతుందని తెదేపా నాయకులు చెన్నకేశవులు, వెంకటేశ్వర్లు అన్నారు. తెదేపా సభ్యత్వం కలిగి ఇటీవల మృతి చెందిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ము శనివారం అందజేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పలువురు పాల్గొన్నారు.

ముగిసిన శిక్షణ

ఉదయగిరి, న్యూస్‌టుడే : ప్రభావవంతమైన బోధనపై స్థానిక బీసీ కాలనీ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, సీఎంఆర్‌టీలకు రెండు రోజులపాటు జరిగిన శిక్షణ శనివారం ముగిసింది. మార్చిలో జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రాలైన గండిపాలెం జడ్పీ ఉన్నత, గురుకుల పాఠశాలలను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నూర్జహాన్, రవీంద్ర, ప్రిన్సిపల్ గఫూర్‌ఖాన్, రిసోర్సు పర్సన్లు పాల్గొన్నారు.

కావలెను

శ్రీరామదూత ఆశ్రమం, కావలి నందు పనిచేయుటకు వార్డెన్, ఇంగ్లీష్ టీచర్ మరియు P.E.T మాస్టర్ కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును

శ్రీ రామదూత స్వామి ఆశ్రమం,
వేణుగోపాల్ నగర్, చేవూరు గ్రామం,
గుండ్లూరు మండలం, నెల్లూరు జిల్లా,
ఫోన్: 90303 11177

ప్రతిపాదనల్లోనే రిజర్వాయరు

తీరని నీటి సమస్యలు

న్యూస్‌టుడే, అల్లూరు

తీరంలోని అల్లూరు చెరువును రిజర్వాయరుగా చేయాలన్న ప్రతిపాదనలకు దశాబ్దాలుగా మోక్షం కలగడం లేదు. దీంతో తాగు, సాగునీటి సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. వందేళ్ల క్రితం ఏర్పాటుచేసిన దీని ఆధారంగా 45 వేల ఎకరాలకు నీరు అందుతోంది. అల్లూరుతో పాటు పరిసర గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. దీని నిర్వహణ లోపాలతో సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈపరిస్థితుల్లో వృథా అరికట్టేందుకు 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఆధునిక తూములు ఏర్పాటు చేసింది. అయినా సమస్య తీరలేదు. సుమారు 2200 ఎకరాలు ఉండగా.. పూడిక పేరుకుపోయింది. మరోవైపు ఆక్రమణలతో జలాశయం తగ్గిపోతోంది. ప్రస్తుతం 0.25 టీఎంసీల మేరకు మాత్రమే నీరు నిల్వ చేస్తున్నారు. దీంతో పంటలకు పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతున్నారు. సీజనులో నీరు అందక కర్షకులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి పరిష్కారంగా రిజర్వాయరుగా మార్పు చేసి ఒక టీఎంసీ నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మండలం తీర ప్రాంతం కావడంతో భూగర్భ జలాలు ఉప్పుగా ఉన్నాయి. చెరువులో నీటి నిల్వ పెంచితే భూగర్భ జలాలు పెరుగుతాయి. తాగునీటి అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. కావలి రూరల్, బోగోలు, అల్లూరు, విడవలూరు ప్రాంతాలకు తాగునీటి సమస్య లేకుండా చేయవచ్చు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ విషయమై జలవనరుల శాఖ ఏఈ సుధీర్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి చర్యలు తీసుకుంటామని వివరించారు.

అల్లూరు చెరువు

చెరువు కట్ట.. ఎట్టెట్టా!

కావలి- సీతారామపురం జాతీయ రహదారి 167 బీజీలో నిర్మాణంలో భాగంగా చేస్తున్న వింజమూరు చెరువు కట్ట పనులు పూర్తి కాక ముందే దెబ్బతింటున్నాయి. పలు చోట్ల కట్టకు పోసిన మట్టి జారిపోయింది. అరకొరగా మట్టి పోసి చేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు అంటున్నారు. ఈ విషయమై ఎన్‌హెచ్ డీఈ బొర్రా నాగిరెడ్డి మాట్లాడుతూ పరిశీలించి బాగు చేయిస్తామన్నారు. చెరువు కట్టకు ఇరువైపులా పటిష్టత పనులు చేయించాల్సి ఉందని వివరించారు. – న్యూస్‌టుడే, వింజమూరు

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదు

ఉలవపాడు, న్యూస్‌టుడే: తన భర్త ఇటీవల మరో వివాహం చేసుకున్నాడని న్యాయం చేయాలంటూ ఓ మహిళ శనివారం పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. ఎస్సై అంకమ్మ వివరాల ప్రకారం భీమవరానికి చెందిన మహిళ గుడ్లూరు మండలం పోట్లూరుకు చెందిన మహేంద్రతో 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమార్తెలున్నారు. అందరూ బాలికలే అంటూ రెండేళ్ల క్రితం సుజాతను పుట్టింటికి పంపారు. తిరిగి రానివ్వలేదు. ఇటీవల రెండు నెలల క్రితం మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అందుకు మహేంద్ర తల్లి, సోదరి సహకరించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఘాట్‌రోడ్డు మలుపులో ఆటో బోల్తా

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: మాలకొండ ఘాట్‌రోడ్డు మలుపులో ఆటో బోల్తా పడింది. పోలీసుల వివరాల మేరకు శనివారం గుడ్లూరు నుంచి లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి భక్తులు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా మలుపు వద్ద ప్రమాదం జరిగింది. అయిదుగురికి స్వల్పగాయాలు కావడంతో కొండపైన ఉన్న ప్రథమచికిత్సా కేంద్రంలో చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూ యువకుడి మృతి

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై బాలమహేంద్ర నాయక్ తెలిపారు. గుడ్లూరు మండలం గుండ్లపాలేనికి చెందిన చదలవాడ బాబూరాజేంద్రప్రసాద్ రావు(34) కందుకూరు పట్టణంలో నివాసం ఉంటున్నారు. ద్విచక్రవాహనంపై సింగరాయకొండ వైపు వెళ్తూ పంటవారిపాలెం అడ్డరోడ్డు వద్ద అదుపు తప్పి పడిపోయారు. స్థానికులు గుర్తించి 108లో ఏరియా వైద్యశాలకు తరలించగా అనంతరం గుంటూరుకు తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు చికిత్స చేసినా ఉపయోగం లేదనటంతో కందుకూరు ఏరియా వైద్యశాలకు తిరిగి తీసుకువచ్చారు. శనివారం మృతిచెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

వైకాపా సంతకాల సేకరణ

కావలి, న్యూస్‌టుడే: వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరు దారుణమని వైకాపా కావలి పట్టణ కమిటీ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి ఆరోపించారు. శనివారం పట్టణంలోని 11వ వార్డులో ఈ విషయమై కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. వైకాపా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కామరాజు, మాజీ కౌన్సిలర్ షాహుల్, నాయకులు పాల్గొన్నారు.

గుంతల మార్గం.. చేరేదెలా గమ్యం

న్యూస్‌టుడే, దగదర్తి

ఎక్కడైనా రోడ్డులో అక్కడక్కడా గుంతలు ఉంటాయి. కానీ మండలంలోని ర.భ, పంచాయతీ రాజ్ రహదారులు అడుగుకో గుంత.. గజానికో గొయ్యి అన్న చందంగా మారాయి. దీంతో వీటిలో ఎక్కడ పడిపోతామోనని దారి వెదుకుతూ ప్రయాణికులు వెళుతున్నారు. అందునా బావుల మాదిరిగా ఉండడంతో భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రిళ్లు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇవి మరింత దారుణంగా మారాయి. ఇదీ మండలంలోని రహదారుల పరిస్థితి.

ఏ రహదారి చూసినా..

● దగదర్తి నుంచి చెన్నూరు, చవటపుత్తేడు, వెలుపోడుకు వెళ్లే రహదారులు గుంతలమయంగా మారాయి. వర్షాలకు వాటిలో నీరు చేరి వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ● దగదర్తి - చెన్నూరు ర.భ దారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. దీన్ని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు నిధులు మంజూరయ్యాయి. కోర్టు కేసులు, గుత్తేదారుల నిర్లక్ష్యంతో పనులు నిలిచిపోయాయి. ● దగదర్తి - చవటపుత్తేడు మార్గానిదీ ఇదే పరిస్థితి. దశాబ్దాల క్రితం నిర్మించగా. నిర్వహణలేక గుంతలమయంగా మారింది. వీటిలో తట్ట మట్టి పోసిన పాపాన పోలేదు. ● దగదర్తి - వెలుపోడు రహదారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పంచాయతీ రాజ్(స్పెషల్ ప్రాజెక్టు) పరిధిలో నిర్మించిన రహదారి గుంతలతో నిండి ఉంది. రహదారికి మరమ్మతులు చేయాలని అధికారులను కోరినా స్పందన లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ● దామవరం - అల్లూరు రోడ్డు వరకు ఉన్న దారి ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది. గతంలో గ్రావెల్ టిప్పర్లు ఇష్టారాజ్యంగా తిరగడంతో గుంతలమయంగా మారిందని గ్రామస్థులు తెలిపారు. అప్పట్లో తారురోడ్డుపై గుంతలను గ్రావెల్‌తో సరిచేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ● చవటపుత్తేడు - శ్రీరామపురం మార్గం మరింత అధ్వానంగా ఉంది. చవటపుత్తేడు సమీపంలో పిల్లి వాగుపై తాత్కాలికంగా కట్టిన చప్టా ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయింది.

గోతులమయంగా చెన్నూరు రహదారి

మెరుగుకు చర్యలు : వెంకటేశ్వర్లు, ఎంపీడీవో

మండలంలోని పంచాయతీరాజ్, ర.భ. శాఖ రహదారులపై సంబంధిత అధికారులతో సమీక్షించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. వారి ఆదేశాల మేరకు నిధులు విడుదల కాగానే పనులు చేస్తాం.

SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032
బ్రాంచ్ చిరునామా : డి.నెం.3-12-65, 66 & 67, 1వ అంతస్తు, కేశవ బిల్డింగ్, మెయిన్ రోడ్, కావలి- 524201.

డిమాండ్ నోటీస్

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(2) ప్రకారం డిమాండ్ నోటీసు

మేము మెస్సర్స్. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తర్వాత NCLT బెంచ్-II చెన్నై తేది.09.11.2022) వారి ఆదేశాలతో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత (కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది.30.11.2022) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పేరు మార్పునకు ఆమోదము లభించినది. కంపెనీస్ యాక్ట్, 2013 క్రింద రిజిస్టర్ కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిష్టరు కాబడినది. రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 నందు నమోదు కాబడినదని తెలియజేయడమైనది. బ్రాంచ్ : కావలి.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL) నుండి ఋణం పొందిన ఈ క్రింద పేర్కొన్న ఋణగ్రహీతలు/ సహ-ఋణగ్రహీతలు/హామీదారులకు తెలియజేయునది ఏమనగా, ఋణ సహాయం పొంది, ఆ తరువాత నెలసరి వాయిదాలను నిర్ణీత ఆఖరి తేది వరకు వడ్డీతో సహా మరియు అసలు తిరిగి చెల్లించుటలో అనేక సార్లు విఫలమైనారు. దాని పర్యావసానంగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL), అధీకృత అధికారిచే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల ప్రకారం మీ ఖాతాను నిరర్ధక ఆస్తిగా వర్గీకరించబడినది. కావున సెక్యూరిటీకరణ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా వడ్డీ చట్టం, 2002 అమలులో మరియు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 (సర్ఫేసీ చట్టం 2002)లోని నియమం 3 అనుసరించి మరియు సెక్షన్ 13(2) ప్రకారం ఇవ్వబడిన అధికారాలను అమలుచేస్తూ క్రింద పేర్కొన్న సంబంధిత తేదీలలో ఋణగ్రహీతలకు / హామీదారులకు / తనఖాదారులకు నోటీసు జారీ చేయడమైనది. అట్టి నోటీసు అందుకున్న తేది నుండి 60 రోజులలోపు నోటీసులోని మొత్తాన్ని మరియు కాంట్రాక్టు రేటుపై తదుపరి వడ్డీతో పాటు యాదృచ్ఛిక ఖర్చులు ఛార్జీలు మొదలైనవి చెల్లించమని డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

కాని వారికి జారీ చేసిన నోటీసులు లభ్యమైన వారి చివరి చిరునామాకు పంపించాము. అట్టి నోటీసు ఇట్వాడా కాలేదు, కనుక ఈ బహిరంగ ప్రకటన ద్వారా వారికి తెలియచేయడమైనది.

సదరు చట్టములోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) ద్వారా ఋణగ్రహీతకు తెలియజేయడమేమనగా సెక్యూర్డు ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

ఋణగ్రహీత(లు) / సహ-ఋణగ్రహీత(లు) / హామీదారు(లు) పేర్లు	
ఋణ ఖాతా నెం. KVAL1TF1709290013 1. సయ్యద్ ఖాదర్ బాషా, తండ్రి : సయ్యద్ రసూల్ సాహెబ్, మెయిన్ రోడ్, జలదంకి (గ్రామం & మండలం), యస్‌పియస్ఆర్ నెల్లూరు (జిల్లా) -524223 2. సయ్యద్ ఫాతిమా,భర్త : ఖాదర్ బాషా, మెయిన్ రోడ్, జలదంకి (గ్రామం & మండలం), యస్‌పియస్ఆర్ నెల్లూరు (జిల్లా) -524223 3. సయ్యద్ ఖాజా రహంతుల్లా, తండ్రి : రసూల్ రసూల్ సాహెబ్, మెయిన్ రోడ్, జలదంకి (గ్రామం & మండలం), యస్‌పియస్ఆర్ నెల్లూరు (జిల్లా) -524223 4. సయ్యద్ కరీం బాషా, తండ్రి : రసూల్ సాహెబ్, మెయిన్ రోడ్, జలదంకి (గ్రామం & మండలం), యస్‌పియస్ఆర్ నెల్లూరు (జిల్లా)-524223	NPA తేది : 31-10-2018 డిమాండ్ నోటీసు తేది : 13-10-2025 ఋణ మొత్తం : రూ.10,00,000/- బకాయి మొత్తం : రూ.24,22,071/-

స్థిరాస్తి షెడ్యూలు వివరములు :
లోన్ అగ్రిమెంట్ నెం.KVAL1TF1709290013-స్థిరాస్తి వివరములు : డాక్యుమెంట్ నెం.3614/2017, తేదీ: 03.10.2017 ప్రకారం సయ్యద్ ఖాదర్ బాషా, తండ్రి : సయ్యద్ రసూల్‌సాహెబ్, సయ్యద్ ఖాజా రహ్మతుల్లా, తండ్రి : సయ్యద్ రసూల్ సాహెబ్, సయ్యద్ కరీం బాషా గార్ల పేరున గల షెడ్యూల్ ఆస్తి : ఆస్తి వివరాలు : ఐటమ్ నెం.1: (ఖాజా రహమతుల్లా) ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా, నెల్లూరు రిజిస్ట్రేషన్ జిల్లా, కావలి సబ్ జిల్లా, జలదంకి మండలం, జలదంకి గ్రామ పంచాయతీ మరియు గ్రామ ఖాతాలు, సర్వే నం.789 లోని సుమారు ఎ.0.64 సెంట్ల భూమి మరియు అందలి 17 అంకణములు లేదా 136 చదరపు గజాల స్థలం మరియు అందలి నిర్మించిన ఆర్‌సిసి భవనం, హద్దులు: తూర్పు: సయ్యద్ మస్తాన్ సాహెబ్ ఇల్లు మరియు స్థలం, పడమర : కావలి నుండి ఉదయగిరి రోడ్డు, ఉత్తరం: 6 అడుగుల వెడల్పు ఉమ్మడి లేన్, దక్షిణం: బావి స్థలం. వీటిమధ్య 17 అంకణములు 136 చదరపు గజాల విస్తీర్ణం మరియు అందలి 5 అంకణాలు 48 చదరపు అడుగుల విస్తీర్ణం లేదా 45.4 చదరపు గజాల అవిభాజ్యపు వాటా వాటా స్థలం. మరియు అందలి నిర్మించిన గ్రౌండ్ ఫ్లోర్ తో గల ఆర్‌సిసి భవనం మరియు మొదటి అంతస్తులో 15 అంకణాలు లేదా ప్రతి అంతస్తులో 1116 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మించే హక్కుతో మరియు పడమర వైపున 5 అంకణాలు మరియు 12 చదరపు అడుగుల లేదా 372 చదరపు అడుగుల ఆర్‌సిసి భవనం నందు అవిభాజ్యపు వాటాతో పాటు అందలి అన్ని ఫిక్చర్లు మరియు అనుబంధ స్థలం మరియు యూజిమెంటరీ హక్కులతో కూడా కలదు.
ఐటమ్ నెం.2: (సయ్యద్ కరీంబాషా) ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా, నెల్లూరు రిజిస్ట్రేషన్ జిల్లా, కావలి సబ్ జిల్లా, జలదంకి మండలం, జలదంకి గ్రామ పంచాయతీ మరియు గ్రామ ఖాతాలు, సర్వే నం.789 లోని సుమారు ఎ.0.64 సెంట్ల భూమి మరియు అందలి 17 అంకణములు లేదా 136 చదరపు గజాల స్థలం మరియు అందలి నిర్మించిన ఆర్‌సిసి భవనం, హద్దులు: తూర్పు: సయ్యద్ మస్తాన్ సాహెబ్ ఇల్లు మరియు స్థలం, పడమర : కావలి నుండి ఉదయగిరి రోడ్డు, ఉత్తరం: 6 అడుగుల వెడల్పు ఉమ్మడి లేన్, దక్షిణం: బావి స్థలం.
వీటిమధ్య 17 అంకణములు 136 చదరపు గజాల విస్తీర్ణం మరియు అందలి 5 అంకణాలు 48 చదరపు అడుగుల విస్తీర్ణం లేదా 45.4 చదరపు గజాల అవిభాజ్యపు వాటా వాటా స్థలం. మరియు అందలి నిర్మించిన గ్రౌండ్ ఫ్లోర్ తో గల ఆర్‌సిసి భవనం మరియు మొదటి అంతస్తులో 15 అంకణాలు లేదా ప్రతి అంతస్తులో 1116 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం నిర్మించే హక్కుతో మరియు తూర్పు వైపున 10 అంకణాలు మరియు 24 చదరపు అడుగుల లేదా 744 చదరపు అడుగుల ఆర్‌సిసి భవనం నందు అవిభాజ్యపు వాటాతో పాటు అందలి అన్ని ఫిక్చర్‌లు మరియు అనుబంధ స్థలం మరియు యూజిమెంటరీ హక్కులతో కూడా కలదు.
ఐటమ్ నెం.3: (స్వెద్ ఖాదర్ బాషా) ఎస్.పి.ఎస్.ఆర్. నెల్లూరు జిల్లా, నెల్లూరు రిజిస్ట్రేషన్ జిల్లా, కావలి సబ్ జిల్లా, జలదంకి మండలం, జలదంకి గ్రామ పంచాయతీ మరియు గ్రామ ఖాతాలు, సర్వే నం.789 లోని సుమారు ఎ.0.64 సెంట్ల భూమి మరియు అందలి 17 అంకణములు లేదా 136 చదరపు గజాల స్థలం మరియు అందలి నిర్మించిన ఆర్‌సిసి భవనం, హద్దులు: తూర్పు: సయ్యద్ మస్తాన్ సాహెబ్ ఇల్లు మరియు స్థలం, పడమర : కావలి నుండి ఉదయగిరి రోడ్డు, ఉత్తరం : 6 అడుగుల వెడల్పు ఉమ్మడి లేన్, దక్షిణం: బావి స్థలం.
వీటిమధ్య 17 అంకణములు 136 చదరపు గజాల విస్తీర్ణం మరియు అందలి 5 అంకణాలు 48 చదరపు అడుగుల విస్తీర్ణం లేదా 48 చ.అ.లు లేదా 45.4 చదరపు గజాల అవిభాజ్యపు వాటా వాటా స్థలం. మరియు అందలి నిర్మించిన గ్రౌండ్ ఫ్లోర్ తో గల ఆర్‌సిసి భవనం మరియు మొదటి అంతస్తులో 15 అంకణాలు లేదా 1116 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొదటి అంతస్తుతో భవనం నిర్మించే హక్కుతో పాటు అందలి అన్ని ఫిక్చర్లు మరియు అనుబంధ స్థలం మరియు యూజిమెంటరీ హక్కులతో కూడా కలదు.

ఈ పరిస్థితులలో ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు మరియు హామీదారులకు తెలియజేయడమేమనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పై పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతో పాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించవలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీ-కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 యొక్క సెక్షన్ 13(4) ను అనుసరించి ఋణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డు ఆస్తులను స్వాధీనపరుచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియజేయడమైనది.

సదరు చట్టంలోని 13(13) ను అనుసరించి ఋణగ్రహీతకు చెందిన సెక్యూర్డు ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించుట, అమ్ముకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(c) eenadu

క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైంది.. తీసుకురావడమే మిగిలింది

- మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు వెల్లడి



ఈనాడు, అమరావతి: అమరావతిలో త్వరలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని.. తీసుకురావడమే (షిప్‌మెంట్) మిగిలిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్ని అడ్డంకులు అధిగమించి.. అనుకున్న సమయానికి దాన్ని అమరావతికి తీసుకొస్తామన్నారు. ఎక్కడ ఏర్పాటుచేసేదీ త్వరలో స్పష్టతనిస్తామని వెల్లడించారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్మాణాత్మకంగా నిర్వహిస్తామన్నారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన కొంతసేపు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బాధితులకు స్పష్టమైన సమాచారం ఇచ్చేలా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. "భాగస్వామ్య సదస్సును పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రజెంటేషన్, ఎగ్జిక్యూషన్, ఎగ్జిబిషన్, ఎంవోయూలు ఇలా వేటికవే జరుగుతాయి. గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ సహా అధునాతన సాంకేతిక అంశాలపై ఇందులో చర్చిస్తాం. ఇప్పటికే ప్రభుత్వం తరపున మంత్రులు, అధికారులు దేశవిదేశాల్లోని ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులను ఆహ్వానించారు" అని చంద్రబాబు వివరించారు.

ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కారమయ్యేలా..

ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అయ్యే వ్యవస్థను తీసుకురానున్నట్లు చంద్రబాబు వివరించారు. "ప్రజాదర్బార్‌ను పటిష్ఠం చేస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే, పార్టీ బాధ్యుడు కచ్చితంగా ప్రతి శుక్రవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించాల్సిందే. సీఎం వద్దకు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందనే భావన ఉండకూడదు. కొన్ని సాంకేతిక కారణాలతో ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదో బాధితుడికి స్పష్టంగా తెలియజేసే విధానాన్ని మెరుగుపరుస్తాం" అని చంద్రబాబు వివరించారు. ముందు పెండింగ్ రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాల్సి ఉందని.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. త్వరలో 22ఏ భూముల సమస్యకు పరిష్కారం చూపిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోంది

హైదరాబాద్ తరహాలోనే అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోందని చంద్రబాబు అన్నారు. వివిధ ఈవెంట్లను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోందన్నారు. "సినీ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్, విజయవాడ ఉత్సవ్, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ నైట్ వంటి కార్యక్రమాలు అమరావతికి ప్రత్యేకగుర్తింపు తెస్తున్నాయి" అని చంద్రబాబు అన్నారు. తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారీ పెట్టుబడులు పెట్టనుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. "లోక్‌సభ నియోజకవర్గ కమిటీల మీద ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాం. డిసెంబరు చివరి నాటికి అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తాం" అని చంద్రబాబు తెలిపారు.

అంతా.. భూ మంత్ర కాళీ!

- వాస్తవంలో 8 వేల ఎకరాలు
- వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 13 వేల ఎకరాలుగా నమోదు
- ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలకూ ఫోర్జరీ పత్రాలు
- వైఎస్సార్ కడప జిల్లా బి.మఠం మండలంలో వైకాపా నేతల లీలలు

బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట గ్రామం వద్ద ఈ ప్రభుత్వ భూమికీ అక్రమార్కులు ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకం తయారు చేశారు

ఈనాడు, కడప: వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో 2016 నాటికి వెబ్‌ల్యాండ్‌లో 5,556 సర్వే నంబర్ల కింద 8,488 ఎకరాల భూములున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 13 వేల ఎకరాలకు పైగా పెరిగిపోయింది. ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు, డీకేటీ పట్టాలు తయారు చేసుకుని రెవెన్యూ అధికారుల సహకారంతో వెబ్‌ల్యాండ్‌లో భూముల్ని ఇష్టానుసారం నమోదు చేసుకోవడంతో వాస్తవం కంటే వెబ్‌ల్యాండ్‌లో భూమి విస్తీర్ణం అమాంతం పెరిగిపోయింది.

పుస్తకానికి రూ. లక్ష వసూలు

2014 వరకు మాత్రమే సాధారణ(మాన్యువల్) పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత కూడా ఓ ముఠా మాన్యువల్ విధానంలో ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీకి పాల్పడుతూ వచ్చింది. ఇందుకు ఒక పుస్తకానికి రూ.లక్ష చొప్పున వసూలు చేసింది.

ఫోర్జరీ పుస్తకాలే రెండు వేలు!

బ్రహ్మంగారిమఠం మండలంలో రెండు వేల ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేశారని అధికారులు అంచనా వేశారు. వైకాపా నేతల పాత్ర ఇందులో ఉందని ప్రాథమికంగా గుర్తించారు. వైకాపా ప్రభుత్వ హయాంలోనే మండలంలో వాస్తవిక భూమి కంటే విస్తీర్ణంలో వెబ్‌ల్యాండ్‌లో పెరిగిందని.. ఉద్యోగ విరమణకు దగ్గరున్న ఓ తహసీల్దార్ వెబ్‌ల్యాండ్‌లో ఎంట్రీలు అధిక సంఖ్యలో చేసినట్లు అంచనాకు వచ్చారు. ఈ ఫోర్జరీ పుస్తకాల్లో తహసీల్దార్, ఆర్డీవో సంతకాలున్నప్పటికీ వీటి కింద తేదీ లేకపోవడం గమనార్హం. 2013 తర్వాత ఎసైన్‌మెంట్ కమిటీలు లేవు. అయినా ఈ కమిటీ పేరుతో ఇటీవల వరకు కూడా డీకేటీ పట్టాలు జారీ అయ్యాయి.

వివాదాలు.. హత్యలు

ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేట్ భూములకూ నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలివ్వడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. ఒకే భూమికి ఇద్దరు/ ముగ్గురు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉండటంతో ఘర్షణలు తలెత్తాయి. ఇటీవల హత్యలు కూడా చోటుచేసుకున్నాయి.

అక్రమార్జనే లక్ష్యం ...

- ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలతో బ్యాంకు రుణాలు తీసుకోవడం.
- భూముల్ని ప్రైవేట్ రుణాల కోసం తాకట్టు పెట్టడం.
- ఆన్‌లైన్‌లో భూములు నమోదు చేసుకోవడం ద్వారా క్రయ విక్రయాలు సాగించడం.
- భూసేకరణ సమయంలో డీకేటీ పట్టాలను అడ్డుపెట్టుకుని పరిహారం పొందడం.

వాస్తవం కంటే వెబ్‌ల్యాండ్‌లో అధికంగా నమోదు చేసిన భూముల వివరాలు...

రెవెన్యూ గ్రామం	విస్తీర్ణం(ఎకరాలు)
దిగువ నేలటూరు	1,468.29
డి. అగ్రహారం	408.18
డి. నరసింహాపురం	44.53
దిరసవంచ	704.23
ఎగువ నేలటూరు	445.96
నాగిశెట్టిపల్లి	325.68
రేకులకుంట	662.94
సోమిరెడ్డిపల్లి	493.33
పలుగురాళ్లపల్లె	88.88
పాపిరెడ్డిపల్లి	180.71
మొత్తం	4,822.73

భూగర్భ డ్రైనేజీ, పచ్చదనంతో చల్లపల్లిలోని గంగులవారిపాలెం రహదారి ★ స్వచ్ఛ' కార్యకర్తలు

'స్వచ్ఛ చల్లపల్లి'కి 11 ఏళ్లు

- నిరాటంకంగా కొనసాగుతున్న కార్యక్రమం

డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతి దంపతులు

తెల్లవారుజామున స్వచ్ఛ సేవలో..

చల్లపల్లి, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా 'స్వచ్ఛ సుందర చల్లపల్లి' ఉద్యమానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ పిలుపునకు స్పందించి 2014 నవంబరు 12న ప్రముఖ వైద్యులు డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులు, నల్లూరి రామారావు, టి.లక్ష్మణరావు, ఎన్.వెంకటేశ్వరరావు, ఇంకా అనేకమంది స్వచ్ఛసైనికులు.. రహదారులను ఊడ్చి, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఈ సేవకు నడుం కట్టారు. ఇందుకు మేము సైతం అంటూ పలువురు ముందుకు రావడంతో ఈ కార్యక్రమం నాటినుంచి నేటి వరకు నిరాటంకంగా సాగుతోంది.

ఇవిగో సేవలు

15 మంది కార్యకర్తలతో మొదలైన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం రోజూ 63 మంది పారిశుద్ధ్య, అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు. ★ చల్లపల్లి రహదారుల్లో 30వేల మొక్కలు నాటారు. దీంతో చల్లపల్లి-మచిలీపట్నం జాతీయ రహదారి పచ్చదనంతో కళకళలాడుతోంది. శివరామపురం-వెంకటాపురం మార్గంలో పూలు, పండ్ల మొక్కలు నాటారు. ★ డంపింగ్‌యార్డు, శ్మశానం, బస్టాండ్ లాంటి ప్రదేశాలు పచ్చని చెట్లతో అందంగా మారాయి. ★ గంగులవారిపాలెం బజారు భూగర్భ డ్రైనేజీని సుందరంగా తీర్చిదిద్దారు.

నేడు వార్షికోత్సవం

స్వచ్ఛ సుందర చల్లపల్లి 11వ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, డాక్టర్ ఏవీ గురవారెడ్డి(హైదరాబాద్)లు పాల్గొంటారని 'స్వచ్ఛ చల్లపల్లి' రథసారథి, మన కోసం మనం ట్రస్ట్ ట్రస్టీ డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతిలు తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనుషులకు ఆరోగ్యవంతమైన జీవనం దక్కుతుందని పేర్కొన్నారు. 2014 నుంచి స్వచ్ఛతకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

గతంలో.. నిర్మాణ దశలో ఉన్న ఆలయం

ప్రస్తుతం పూర్తిగా కనుమరుగై ఇలా..

ఆలయం సముద్రం పాలు!

శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం-మత్స్యలేశం వద్ద సాగర తీరం కోతకు గురవుతోంది. రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అక్కడ రోజురోజుకూ బలహీనంగా మారుతోంది. వంశధార నది సముద్రంలో కలిసే సంగమం వద్ద గతంలో ఓ ఆలయ నిర్మాణం ప్రారంభించారు. కొంతకాలానికి ఆ నిర్మాణం బీటలువారి కొంత కూలింది. ఇటీవల వంశధారకు వరద పోటెత్తడంతో పూర్తిగా కూలి, ఆ శిథిలాలు సముద్రగర్భంలో కలిసిపోయాయి. - న్యూస్‌టుడే, గార(కె.మత్స్యలేశం)

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

క్షత్రియ కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు క్షత్రియ కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', క్షత్రియ కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహంకోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేటి (నవంబరు 9, ఆదివారం) ఉ. 9 గం. నుంచి సా. 5.30 గం. వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు లేదా క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

ఇద్దరు కార్యదర్శుల సస్పెన్షన్

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు నగరపాలకసంస్థ కమిషనర్ వైవో నందన్ ఆదేశాల మేరకు ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ శనివారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రామ్మూర్తినగర్‌లోని 45/2 సచివాలయ శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ కార్యదర్శి టి.శోభన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వక పోవడంతో విధుల నుంచి సస్పెండ్ చేశారు. జేమ్స్‌గార్డెన్ 45/1 సచివాలయ శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ కార్యదర్శిని ఇన్‌ఛార్జిగా నియమించారు. లక్ష్మీసాయినగర్ 27/3 సచివాలయం శానిటేషన్ ఎన్విరాన్‌మెంట్ కార్యదర్శి ఎన్.ధనుంజయ్ ట్రేడ్ లైసెన్సు నిధులు దుర్వినియోగానికి పాల్పడిన విషయమై జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వని కారణంగా విధుల నుంచి తొలగించారు. ఇన్‌ఛార్జిగా 27/2 పాత గిరిజన కాలనీ వార్డు సచివాలయ కార్యదర్శిని నియమించారు.

పెంచలకోనలో అన్నదానానికి విరాళం

రాపూరు : పెంచలకోన ఆలయ నిత్యాన్నదాన నిర్వహణకు సిద్ధవరానికి చెందిన బ్రహ్మారెడ్డి దంపతులు రూ.లక్ష నూటపదహార్లు ఆలయ ఉప కమిషనర్‌కు శనివారం అందజేశారు. అనంతరం కుటుంబసభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

A reputed High School for sale at Vidavaluru & Pre Primary School also in Prime Location of Nellore city. 9390930091

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

BUILDING CONSTRUCTION

మీ పాత ఇల్లు పగలగొట్టాలన్న మీ రోడ్లకీ గుంతలకు రబ్బీస్ కావాలంటే టిప్పర్‌తో తోలుతాము వెంటనే కాల్ చేయండి. ✆ 9346255888

BEAUTY & PERSONAL CARE

BEAUTY PARLOUR

బుజ్జీన్ బ్యూటీపార్లర్ Opp: సండే మార్కెట్, పొగతోట, నూతన విధానాలతో స్పెషల్ ట్రీట్‌మెంట్ కలదు. బ్రైడల్ మేకప్, హెయిర్ స్టైల్ మా ప్రత్యేకత ✆ 2347011

HEALTH & CARE

RHEUMATOLOGY

డా॥ దామోదరం, MD, DM (NIMS), సీనియర్ రుమటాలజిస్ట్ కీలవాతం నిపుణులు, శుభోదయ రుమటాలజీ హాస్పిటల్, Opp: Raj Tyres, రామానుజ సర్కిల్ దగ్గర, తిరుచానూరు రోడ్డు, తిరుపతి. సంప్ర॥ ✆ 77023 22499.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

వీర వృద్ధుల ఆశ్రమం, వృద్ధులకు, మంచానున్న వారికి, కోమస్థితి, నాజల్ ఫీడింగ్, పక్షవాతం వారికి అన్ని సేవలందించగల ఆశ్రమం, నెల్లూరు. ✆ 9542445666

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/వంట, బేబికేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

సాక్షి Opp. అల్లీపురం రోడ్డు, ధనలక్ష్మీపురంలో 100 అం॥ల కమర్షియల్ ప్లాట్లు, శ్రీహరినగర్, SP ఆఫీస్ దగ్గర కమర్షియల్ బిల్డింగ్స్ అమ్మ॥ 7702023359

FLAT FOR SALE

Discount price Rs 15 Lakhs 2 BHK Flat 1099 Sft Sri City TADA approved high rental. Ph: 8885650044

సరస్వతీ నగర్, సాయిదీప్ హైల్యాండ్స్ అపార్ట్‌మెంట్‌లో వెస్ట్ ఫేసింగ్ 3BHK ఫ్లాట్‌సెమీ ఫర్నిషెడ్ (4 a/c & 3 గీజర్స్)తో ఫ్లాట్ అమ్మబడును. ✆ 99081 77557

నెల్లూరు హరినాధపురం 4వ లైనులో సాయిబాలాజీ ఎన్‌క్లేవ్ 2nd ఫ్లోర్ నందు మెత్తం 1644SF.T 3BHK ఫ్లాట్ కార్ పార్కింగ్‌తో అ॥. ✆ 96662 75999, 94903 66695.

బెంగుళూరు KR మార్కెట్ దగ్గర్లో సిగేహళ్ళి గెలాక్సీవన్ గేటెడ్ అపార్ట్‌మెంట్లో 1230 Sft వెస్ట్‌ఫేస్, ఉడ్‌వర్క్, పార్కింగ్. 2BHK అమ్మబడును. 7981958346

HOUSE FOR SALE

87 Ankanas, Duplex House For Sale at LIC Colony, Opposite AMIS School, B.V. Nagar, Nellore, Contact: 9985777633.

నెల్లూరు గాంధీబొమ్మసెంటర్, రాయాజీ వీధి దగ్గర ఉన్న ద్రోణంరాజువారి వీధిలో D.No.17-51గల 22.5 అం॥ల మిద్దె ఇల్లు అమ్మబడును. ✆ 83094 31114

LAND FOR SALE

మెగా అవకాడో ఫామ్‌ల్యాండ్ 11సెంట్లు రిలక్షలు. 5వ సం॥- 40 సం॥వరకు ఏటా 2-5 లక్షల ఆదాయం. 5ఎకరాల క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్ ✆ 9398621767.

LAND FOR SALE
కోవూరు మండలం చెర్లోపాళెం గ్రామములో (6.62) 6 ఎకరాల 62 సెంట్ల మాగాణి భూమి అమ్మకమునకు కలదు.
సంప్రదించండి.
94419 10462
91777 51401

వెంకటాచలం హైవే నుండి 3KM దూరంలోని కసుపూర్ విలేజ్‌లో ఉన్న 126 సెంట్ల పొలము అమ్మబడును. Cont: 7337468848.

PLOT FOR SALE

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

Corner Plot, Srinagar Colony, Konda Balaram Reddy Layout, Damoro Showroom Backside. No Mediators. Ph: 8317516116

60 Ankanams (40X110) Site for Sale. Industrial Estate, A.K.Nagar, Nellore. Contact: 91213 55766

నెల్లూరు ధనలక్ష్మీపురంలోని నిజాం ఎస్టేట్‌లో గల డీటీసీపీ అప్రూవల్ కలిగిన తూర్పు ఫేసింగ్ 33.33 అంకణం కలిగిన మూడు ప్లాట్స్ అమ్మకానికి కలవు. ఫోన్: 9949257950

నెల్లూరు స్టోన్‌హౌస్ పేట, పప్పులవీధి, వాటర్‌ట్యాంక్‌కి ఎదురుగా, శివాజి నగర్‌కి వెళ్ళురోడ్డులో 15 అం॥ల దక్షిణముఖం ఖాళీస్థలం అమ్మబడును. ✆ 94404 02307.

కొత్తూరులో పొదలకూరు రోడ్డుకు 4వ ప్లాట్ 55 అం॥ వెస్ట్ ఫేస్ ప్లాట్ మొత్తం కాని సగం కానీ తక్షణ అవసరం కోసం అమ్మబడును. ✆ 9642218382

ప్లాటు అమ్మబడును
నెల్లూరు రామ్మూర్తినగర్ 1వ వీధి, కళ్యాణ్ జ్యూయలరి వెనుక వెస్ట్ ఫేసింగ్ గల 70 అం॥లు (42X120) ప్లాటు అమ్మబడును.
ఇస్కాన్‌సిటీ 4వ వీధిలో వెస్ట్ ఫేసింగ్ గల 50 అం॥లు (60x60) 2 ప్లాట్లు (100 అం॥లు) అమ్మబడును.
99895 94569

నెల్లూరు ధనలక్ష్మీపురం వద్ద ఉన్నMK లేఅవుట్‌లో 26 అంకణముల ప్లాట్ అమ్మబడును. సంప్రదించండి. ✆ 98499 98265

నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట RSR స్కూల్ ఎదురు వీధిలో పూర్ణా బిస్కట్ ఫ్యాక్టరీ ప్రక్కన 175 అంకణముల స్థలం అమ్మబడును. సంప్రదించండి. ✆ 9866721827

నెల్లూరు జిల్లా, కొడవలూరు మం,తలమంచి శివారు,రేగడి చెలక గ్రామం ఆనుకొని శ్రీరామ్ నగర్ నందు ప్లాట్ నెం: 29 30 అమ్మకానికి కలవు. 8790911306.

నెల్లూరు హర్షా టొయోటో షోరూము ప్రక్కన అమరావతి లేఅవుట్‌లో 30 అంకణాల తూర్పుముఖం ప్లాటు నెం:199 అమ్మబడును. ✆ 94418 11224, 96256 77590.

LEASE

Acres 4.157Cents, Highway Facing Land Suitable For International Schools, Colleges and Ware Houses For Lease at Manubolu, Nellore to Chennai Highway, Nellore. Contact Numbers: 9246593399, 9985777633

TO LET

నెల్లూరు విజయమహాల్ గేట్ దగ్గర శ్రీనివాస అగ్రహారం దీప్తీ టవర్స్ అపార్ట్‌మెంట్ 2nd ఫ్లోర్‌లో 2 బెడ్‌రూమ్ హౌస్ అద్దెకు ఇవ్వబడును. 99630 14114.

నెల్లూరు మైపాడు రోడ్డు హైవే సర్వీస్ రోడ్డుకు దగ్గరలో 33&40 అం॥లు ప్లాట్లలో గోడౌన్ కట్టి అద్దెకు ఇవ్వబడును, ప్లాట్లు అమ్మబడును. అం॥2,25,000. ✆7675815600

నెల్లూరు కస్తూరిబా కాలేజ్ పక్కన శాంతినగర్‌లో గ్రౌండ్ ఫ్లోర్ నందు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అన్ని వసతులతో అద్దెకు కలదు. సంప్ర॥: 94914 59161

నెల్లూరు టౌన్, RTC వెనుక, శోదన్‌నగర్, గ్రౌండ్‌ఫ్లోర్ & 2ndఫ్లోర్‌లో 2BHK Houses అద్దెకు కలవు. రెసిడెన్సీ/ఆఫీసులకు. ✆ 93473 38769.

నెల్లూరు నడిబొడ్డున శిష్ప్రియ లాడ్జి G.V.K. రెసిడెన్సీలకు దగ్గరగా యడ్లవారివీధి మధ్యలో II అంతస్తుడబుల్ బెడ్‌రూమ్ సరసమైన అద్దెకు కలదు. 8309390824

హరనాథపురం 3వ లైన్ PNR బాయ్స్ హాస్టల్ ఎదురుగా గ్రౌండ్-1 BHK 1st, 2nd ఫ్లోర్స్-2 BHK బాడుగకు కలవు. కార్ పార్కింగ్ లేదు. 9866586922

COMMERCIAL

5000Sq.ft Office Space with lift for rent, Padmavathi Green City NH-16, Opp. Balajinagar, (Vishnu Maruti Car) ✆ 9849048366

గోడౌన్ లీజుకు : హరనాథపురం గోమతినగర్ మధ్యలో NH16 కి దగ్గర 3600 Sft. ఏ వస్తువు లైన భద్రపర్చుటకు. ✆ 98489 20567, 94909 59859

నెల్లూరు వేదాయపాళెం GNT రోడ్డులో 564sft 1128sft 1692sft కమర్షియల్ షాప్స్ GF & FF విడివిడిగా బాడుగకు కలవు. ✆ 9849998265

Rooms Available for Rent at Mogarala Complex near Sunday Market. ✆ 99890 47323, 98498 71543

నెల్లూరు పొగతోటలో విశాలమైన గ్రౌండ్‌ఫ్లోర్ షాపు అద్దెకు కలదు. మెడికల్స్, ఫ్యాన్సీ, ల్యాబ్, ఎక్స్‌రేలకు అనుకూలం. ✆ 83411 44605, 99592 58261.

APARTMENTS

టెక్కేమిట్ట BLS అపార్టుమెంట్‌లో ఈస్ట్‌ఫేస్ 1400 sft. 2 BHK ఫ్లాట్ నెం. 202, 24 hrs. కరెంట్,లిఫ్ట్‌తో అద్దెకు కలదు. ✆ 9491926097

టెక్కేమిట్ట BLS అపార్టుమెంట్‌లో ఈస్ట్‌ఫేస్ 1400sft. 2 BHK ఫ్లాట్ నెం. 102, 24 hrs. కరెంట్, లిఫ్ట్‌తో అద్దెకు కలదు. ✆ 98856 95070

JOBS

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+వ+జీతం. ✆ 96764 91122.

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+ వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 01122, 96769 01122.

బెంగుళూరులోని స్టీల్ కంపెనీలో వెల్డర్ నందు పనిచేయుటకు 2 పోస్టులు Male/Female, జీతం:12,500 ఇల్లు ఇవ్వబడును. 9845088333, 9010559955

మా ఇస్కపల్లి షెడ్‌లో పనిచేయడానికి సూపర్‌వైజర్లు కావాలి. ✆ సంప్ర॥ 7207203393, ఇమెయిల్: jobfinderhub.hr@gmail.com

శ్రీ దుర్గ హోటల్ నందు పనిచేయుటకు సప్లయర్, స్టాల్ ప్యాకింగ్, ఫైర్ మెన్ కావలెను. సంప్రదించండి. ✆ 89857 17076, 97013 35689

ప్రముఖ కంపెనీకి అడ్మినిస్ట్రేషన్ వర్క్ (ఎక్స్పీరియన్స్ Male) అభ్యర్థులు కావలెను. Exp:5 Years, Qly: డిగ్రీ / పీజీ. ✆ 89857 17076

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్క్వార్టర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో॥వసతి. చదువు: డిగ్రీ 63013 28519

నెల్లూరులో మెడికల్ హోల్‌సేల్ ఏజెన్సీలో పనిచేయడానికి Exp/ Fresher. Any Qlfy అభ్యర్థి (M) కావలెను. మంచి జీతం. Ph: 93467 77932.

Madhu Nature హెల్త్‌కేర్ ప్రై.లి., కంపెనీలో ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్‌ను సేల్ చేయుటకు టూ వీలర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Qly: ఇంటర్ & డిగ్రీ, ఆకర్షణీయమైన జీతం+ ఇన్సెంటివ్స్+ TA. ✆ 7075268099

ప్రభుత్వ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్స్, సూపర్‌వైజర్లు కావలెను. జీతం. ✆16500. ✆ 98487 71117.

ప్రొద్దుటూరులో నూతన హోటల్ నందు పని చేయుటకు టీ, టిఫెన్ మరియు మీల్స్ మాస్టర్ కావలెను. Cell: 6305048902.

నెల్లూరులో ప్రముఖ సంస్థ నందు పనిచేయుటకు క్రింది డిపార్టుమెంట్లకు 40 సం॥లోపు జెంట్స్ స్టాఫ్ కావలెను. అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, డ్రైవర్లు, ఫోటోషాప్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్. 85559 93478

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషెంట్ల సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+ మంచి జీతం 99087 69888, 95420 47788

అమరావతికి చుట్టుపక్కల సిఆర్‌డిఏ అనుమతులతో విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ & అపార్ట్మెంట్స్ సేల్ చేయుటకు మార్కెటింగ్ టీం లీడర్స్, ఏజెంట్స్ కావలెను. 98859 26888: 79814 15262.

రెసిడెన్షియల్ స్కూల్ నందు బాయ్స్ కొరకు వార్డెన్స్, ప్రైమరీ క్లాసులకు ఇంగ్లీష్, మ్యాథ్స్ టీచర్స్ కావలెను. కాంటాక్ట్: విద్యావిహార్ స్కూల్, మైపాడురోడ్. ✆ 89855 83309, 72072 15555

MARKETING/ SALES

ప్రముఖ సోలార్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అర్హత: ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ (P/F) జీతం: కమీషన్ ఆధారంగా. ✆ 89777 59977, 81219 75369.

FACULTY/ TEACHERS

Wanted Teachers Nursery, 1-5 English, VI to X Biology, SS Sadhana School, Nellore. Ph: 8143000001

ACCOUNTING

ప్రముఖ కంపెనీ నందు పనిచేయుటకు అకౌంటెంట్ కావలెను. Tally 3 Years అనుభవం కలిగి ఉండవలెను. ✆ 8985717076, 7981540612

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాఠ్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆9848782131 Nov25-Dec5

వైద్యనాథ్, కలకత్తా, కామాఖ్య, మాయాపూర్, శృంఖలాదేవి, తేది 16-1-26, 8 రోజులు, టిక్కెట్ 16,000 రైలు/బస్సు, భో, రూం,K.వాసు, నెల్లూరు. ✆ 9491340504

అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు...
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
వివరాలకు..
నెల్లూరు 80080 01790

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి.
B&W : రూ. 600
Colour : రూ. 800

ప్రకటనలపై 5% GST వర్తించును

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయ రాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

కోవూరు

• కోవూరు • సర్వేపల్లి • ఆత్మకూరు

క్రీడల్లో సత్తాచాటాలి

సైదాపురం, న్యూస్‌టుడే : ఊటుకూరుకు చెందిన లక్ష్మీప్రసన్న అనే విద్యార్థిని జాతీయస్థాయి రైఫిల్ షూటింగ్ టోర్నీకి ఎంపిక కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గూడూరులోని ఒక కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. ఒంగోలులో జరిగిన ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో పంతొమ్మిదేళ్ల విభాగంలో తృతీయస్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. పలువురు మాట్లాడుతూ క్రీడల్లో సత్తాచాటాలని కోరారు. ప్రత్యేక శిక్షణ ఇచ్చిన జయశంకర్‌కు పలువురు అభినందనలు తెలిపారు.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలకు పరిపాలనా కార్యాలయము: డి.నెం.3-6-478,4వ అంతస్తు, ఆనంద్ ఎస్టేట్ లిబర్టీ రోడ్డు, హిమాయత్‌నగర్, హైదరాబాద్ - 500029, వెబ్‌సైట్: www.shriramfinance.in. బ్రాంచ్ కార్యాలయము : డి.నెం.26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, కెనరాబ్యాంక్ పక్కన, ఎ.కె.నగర్, నెల్లూరుజిల్లా - 524004

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెస్ట్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 లోని సెక్షన్-13(2) క్రింద డిమాండ్ నోటీసు

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్టు ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తరువాత ఎన్‌సిఎల్‌టి బెంచ్-2 చెన్నై తేది: 09.11.2022వారి ఆదేశాలతో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది: 30.11.2022 ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా పేరు మార్పునకు ఆమోదము లభించినది) ఈ కంపెనీ కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టరు కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిస్టరు కాబడి వారి **రిజిష్టరు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032** నందు నమోదు కాబడినదని తెలియజేయడ మైనది. **బ్రాంచ్ కార్యాలయము: నెల్లూరు-2**

ఈక్రింద పేర్కొన్న ఋణగ్రహీత /సహఋణగ్రహీతలు / గ్యారంటీదారులు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్ఎఫ్ఎల్) వారి వద్ద ఋణ సౌకర్యము పొంది ఉన్నారు. ఋణ సౌకర్యము పొందిన తర్వాత సదరు ఋణగ్రహీతలు/ గ్యారంటీదారులు ఋణము మరియు దానిపై వడ్డీని తిరిగి చెల్లించుటలో పలుమార్లు విఫలమైనారు.కావున సదరు అకౌంట్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు అనుసరించి నిరర్ధక ఆస్తులుగా వర్గీకరించబడినది. తదుపరి శ్రీరామ్‌ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్ఎఫ్ఎల్) యొక్క అధీకృత అధికారి గారు సెక్యూరిటీ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా చట్టం, 2002 నిబంధన క్రింద సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 (సదరు యాక్ట్) మరియు దాని ద్వారా ఆపాదించబడిన అధికారాలను బట్టి రూలు 3తో చదువబడిన సెక్షన్ 13(2) ప్రకారం సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నియమాల (పేర్కొన్న నియమాలు) ను అనుసరించి ఋణగ్రహీత / గ్యారంటీదారులు /తనఖా దారులకు డిమాండ్ నోటీసును మరియు దానిపై అంగీకరింపబడిన వడ్డీ రేటుతో పాటు ఉత్పన్నమగు ఖర్చులు, ఇతర ఛార్జీలను నోటీసు అందుకున్న 60 రోజులలోపు చెల్లించవలసినదిగా కోరి వున్నారు.

వారు చివరగా తెలిపిన అడ్రసుకు జారీ చేసిన సదరు నోటీసు వారికి చేరక రిటర్న్ అయినది. కావున ఇందుమూలముగా పబ్లిక్ నోటీసు ద్వారా వారికి సదరు విషయము తెలియజేయడమైనది. సదరు చట్టములో సెక్షన్ 13 యొక్క సబ్‌సెక్షన్(8) ద్వారా ఋణగ్రహీతకు తెలియజేయడమేమనగా సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

ఋణగ్రహీతలు, సహ ఋణగ్రహీతలు, గ్యారంటీదారుల పేర్లు మరియు చిరునామా

1) **కరటంపాటి సూరిబాబు** తండ్రి వెంకయ్య, మెయిన్‌రోడ్డు, పెద్దపడుగుపాడు, కోవూరు,, నెల్లూరు - 524137 శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా
2) **కరటంపాటి వెంకయ్య** తండ్రి కరటంపాటి పుల్లయ్య,మెయిన్‌రోడ్డు, పెద్దపడుగుపాడు, కోవూరు,, నెల్లూరు - 524137 శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా
3) **కరటంపాటి సుప్రియ** భర్త సూరిబాబు, మెయిన్‌రోడ్డు, పెద్దపడుగుపాడు, కోవూరు,, నెల్లూరు - 524137 శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా
4) **కరటంపాటి సుకుమార్** తండ్రి వెంకయ్య, మెయిన్‌రోడ్డు, పెద్దపడుగుపాడు, కోవూరు,, నెల్లూరు - 524137 శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా

ఎన్‌పిఏ తేది: 09.04.2022 డిమాండ్ నోటీసు తేది: 23.10.2025
ఋణ మొత్తం రూ.15,00,000 (పదహైదు లక్షల రూపాయలు మాత్రమే)
అగ్రిమెంటు నెం: NELL3TF2010310004
డిమాండ్ నోటీసు అమౌంట్: రూ.25,03,164 (ఇరవై ఐదు లక్షల మూడు వేల ఒక వంద అరవై నాలుగు రూపాయలు మాత్రమే)

స్థిరాస్తి వివరములు

కరటంపాటి సూరిబాబు తండ్రి వెంకయ్య పేరున డాక్యుమెంట్ నెం.2511/2020, తేది: 28.11.2020 గా వున్న స్థిరాస్తి వివరములు:- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరు మండలం, పడుగుపాడు గ్రామ పంచాయతీ మరియు గ్రామలెక్కదాఖలా వార్డునెం.3, బైపాస్‌రోడ్డు కమర్షియల్ ఏరియా, డి.నెం.3-19 మరియు 3-20కు సమీపంలోని సర్వేనెం.108/2బోని స్థలం యొక్క విస్తీర్ణం 0.16 1/2 సెంట్లు లేదా 92 అంకణములు లేదా 736 చ.గ. లేదా 615.48 చ.మీ. హద్దులు: తూర్పు: మట్టెపు సుబ్బయ్య మరియు దాసరి వెంకటక్రిష్ణయ్య కాంపౌండ్ గోడ, పడమర: ఎన్‌హెచ్5 రోడ్డు, ఉత్తరం: షేక్ సస్లీం సుల్తానా ఇంటి గోడ, దక్షిణం: షేక్ సాకినాబీ స్థలం మరియు చర్చి గోడ.

ఈ పరిస్థితులలో ఋణగ్రహీతలు, సహ ఋణగ్రహీతలు మరియు గ్యారంటీదారులకు తెలియజేయడమేమనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పైన పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతోపాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించ వలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 యొక్క సెక్షన్ 13(4)ను అనుసరించి ఋణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులను స్వాధీనపరచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియ జేయడమైనది.

సదరు చట్టంలోని సెక్షన్13(13) ను అనుసరించి ఋణగ్రహీతకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

ప్రదేశం : పడుగుపాడు
సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

అక్కడ పుష్కలం.. తీరంలో తగ్గుముఖం

న్యూస్‌టుడే, సంగం, బుచ్చిరెడ్డిపాళెం

పూర్తిస్థాయి నీటి నిల్వతో మర్రిపాడు చెరువు

తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. చెరువులు జలకళ సంతరించుకోగా... వాటిలో కొన్ని ప్రమాదకరంగా ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు గుర్తించారు.. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. గతంలో తుపాను వస్తే ప్రతి సారి చెరువులకు గండిపడేది.. ఈ సారి అలాంటి సంఘటనలు ఎక్కడా జరగలేదు.

❖ జిల్లాలో 38 మండలాల పరిధిలో సరాసరి 12.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. కావలిలో అత్యధికంగా 23.7, రాపూరులో అత్యల్పంగా కేవలం 3.7 సెం.మీ మాత్రమే పరిమితమైంది. అన్ని చెరువుల్లో కలిపి 27.3 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండగా, కేవలం తుపాను వర్షాలతో 23.6 టీఎంసీల నీరు చేరింది.. పదిరోజుల వ్యవధిలోనే జలకళ సంతరించుకోగా సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఏ.ఎస్.పేటలో 32, కావలిలో 30, ఆత్మకూరులో 25, అల్లూరులో ఎనిమిది, బుచ్చిరెడ్డిపాళెంలో రెండు, కోవూరులో ఒకటి చొప్పున చెరువులుంటే వంద శాతం నీరుంది.

❖ జలవనరులశాఖ ఎస్ఈ దేశినాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో నీటివనరులన్నీ జలకళ సంతరించుకున్నాయని, ఎక్కడా నష్టం వాటిల్లకుండా సమన్వయంతో పనిచేయడంతోనే సాధ్యమైందన్నారు. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంతో ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొన్నారు.

తీర ప్రాంతాల్లోని మండలాల్లో..

సముద్ర తీరానికి సమీపంలోని చెరువుల్లో నీటి నిల్వ తక్కువగా ఉంది. ముత్తుకూరు మండలంలో 13 చెరువులు ఉంటే ఒక్కటి కూడా నిండలేదు. తోటపల్లి గూడూరు మండలంలో పదమూడు ఉండగా ఒక్కటి మాత్రమే పూర్తిగా నిండింది. ఇందుకూరుపేటలో పదింటికి రెండు... రాపూరులో 47 చెరువులు ఉండగా 12 మాత్రమే జలకళ సంతరించుకుంది. 60 చెరువులతో పొదలకూరు మండలం ప్రథమ స్థానంలో ఉండగా 41 చెరువులు పూర్తిగా నిండాయి.

జిల్లాలో మండలాలు	చెరువులు లేని మండలాలు - కొడవలూరు, నెల్లూరు అర్బన్	మొత్తం చెరువులు	నీటి నిల్వ సామర్థ్యం	ప్రస్తుత నిల్వ	వంద శాతం నిండిన చెరువులు	వంద శాతం లోపు	75 శాతానికి దిగువున	50 శాతం వరకు	25 శాతానికే పరిమితం
38		1007	27.3 టీఎంసీలు	23.6 టీఎంసీలు	663	157	116	42	29

యూరియా కృత్రిమ కొరత సృష్టించొద్దు

మనుబోలు, న్యూస్‌టుడే : అధికార పార్టీ నాయకులు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి దేవదానం అన్నారు. శనివారం మండల పరిధిలోని చెర్లోపల్లిలో రైతులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఎకరానికి మూడు బస్తాల యూరియాను రైతులకు అందజేస్తే సరిపోదన్నారు. ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న సన్న, చిన్నకారు రైతులకు యూరియా అందే పరిస్థితి లేదని, ప్రభుత్వం స్పందించాలని కోరారు.

తెదేపా నాయకుల ఫ్లెక్సీలు చింపివేత

వెంకటాచలం : వెంకటాచలంలో సర్వేపల్లి కూడలి వద్ద తెదేపా నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి చింపి వేశారు. తెదేపా నాయకులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఘా నేత్రాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.

తాగునీటికి అవస్థలు

పీటర్ కాలువ వద్ద జరుగుతున్న వంతెన నిర్మాణ పనులు

కోవూరు, న్యూస్‌టుడే: కోవూరులో మూడు రోజులుగా తాగునీటికి అవస్థలు పడుతున్నారు. బజారు కూడలి వద్ద పీటర్ కాలువ పూడికతీత, మరమ్మతులు, వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పైపులు ధ్వంసమయ్యాయి. పడుగుపాడు, బజారు కూడలి, గమళ్లపాళెం, మార్కెట్, శీలంశెట్టి వారి వీధి తదితర ప్రాంతాల్లో తాగునీరందక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఈవోపీఆర్డీ శ్రీనివాసులు మాట్లాడుతూ... పరిశీలించి తాగునీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే పంచాయతీ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా తాగునీరందిస్తున్నామని పేర్కొన్నారు.

In the Court of the 1st Addl. Junior Civil Judge : Nellore
E.P.No. 214 / 2023
O.S.No. 155 / 2015
Bisetti Venkateswarlu - DHR
Vs
1. Veerepalli Indiramma
2. Veerepalli Siva Prasad @ Siva Kiran - JDRs

NOTICE

To
JDR1, Veerepalli Indiramma W/o Late V.Mastanaiah
JDR2, Veerepalli Siva Prasad @ Siva Kiran S/o Late Masthanaiah
JDRs both same address residing at Kasumur Village, Venkatachalam Mandal, SPSR Nellore District.

పై నెంబరు కేసులో డిక్రీ హోల్డరు మీ మీద పై వారి కోర్టులో ఇపి దాఖలు చేసియున్నారు. సదరు ఇపిలో మీకు ఆర్డరు 21 రూల్ 66 సేల్ నోటీసు నిమిత్తం తేది 21-11-2025న వాయిదా వేసియున్నారు. ఆ రోజు ఉదయం 10-30 గంటలకు మీరు స్వయంగా గానీ వకీలు ద్వారా గానీ హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకోవలసినది. లేనియెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.

రామిరెడ్డి రోజారెడ్డి
అడ్వకేట్, నెల్లూరు

PASSPORT LOST

I, Vanki Penchalaiah S/o. Late Audiseshiah Vanki, resident Hyderabad-500073, Telangana, India. I have lost my Original Passport bearing No. R687A071, while I was travelling from Nellore to Chennai. Passing at Manubolu Petrol bunk on 15-07-2025. If anyone found please inform up to the above address or

Call : 9959911688

ముట్టుకుంటే అంతే..



కోవూరులోని శ్మశాన వాటిక సిమెంట్ రోడ్డు సమీపంలో విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా ఉంది. వర్షాకాలంలో ముట్టుకుంటే ప్రమాదమని రక్షణగా స్థానికులు ప్లాస్టిక్ పైపు తొడిగారు. డిస్కం అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కోవూరు

సూచిక కనిపించదేం..

పొదలకూరు-కలువాయి మార్గంలోని గ్రామాల పేర్లను తెలిపే సూచిక బోర్డులను ముళ్ల చెట్లు కమ్మేశాయి. ప్రధాన రోడ్డు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తోకంచి(వెంకటేశ్వర నగర్)గ్రామాన్ని తెలిపే సూచిక బోర్డు కనిపించడంలేదు. అధికారులు స్పందించి తొలగించాలని విన్నవిస్తున్నారు. - న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్, ముత్తుకూరు

నిత్యం ట్రాఫిక్‌తో సతమతం

సంగం బస్టాండు కూడలిలో తరచూ ట్రాఫిక్ సమస్య వేధిస్తోంది. పొదలకూరు, చేజర్ల, కలువాయి మండలాలకు అధిక సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తే ఇక్కట్లు తొలుగుతాయని స్థానికులు చెబుతున్నారు. - న్యూస్‌టుడే, సంగం

విద్యార్థుల ప్రతిభ

ఇందుకూరుపేట, కలువాయి, ఆత్మకూరు, ఏఎస్‌పేట, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి వృత్తి విద్యా పోటీలకు కొత్తూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. శుక్రవారం నెల్లూరులోని సెయింట్ జాన్స్ పాఠశాలల్లో నిర్వహించిన బ్యాంకింగ్ ట్రేడ్ విభాగం జిల్లా స్థాయి పోటీల్లో రమేశ్, చంద్రప్రియ, పావని, ఇందు, లాస్య అర్హత సాధించారని ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున అన్నారు. వీరంతా త్వరలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ❖ కలువాయి బీవీఎన్ఆర్ జడ్పీ ప్లస్ విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగిన స్కిల్ కాంపిటీషన్‌లో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో జరిగిన పోటీల్లో కలువాయి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న హేమచందన, ప్రదీప్తిక, మౌనిక, అనూష విద్యార్థులు అగ్రికల్చర్ ట్రేడ్ ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో విజయం సాధించడంతో జీసీడీవో, ఏపీసీ చేతుల మీదగా అవార్డు అందుకున్నారు. విద్యార్థులకు మార్గదర్శకురాలిగా ఒకేషనల్ ట్రైనర్ మానస సహకారం అందించారు. ప్రధానోపాధ్యాయుడు అబ్బాస్‌అలీ, ఉపాధ్యాయులు అభినందించారు. ❖ నైపుణ్యాల పోటీలో ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నతపాఠశాల బాలికలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అక్షిత, వెన్నెల, అభినయ, గాయత్రీలు ప్రథమ బహుమతి సాధించారు. ❖ స్కిల్ డెవలప్‌మెంట్ పోటీల్లో ఏఎస్‌పేట జడ్పీ ఉన్నత పాఠశాలలోని తొమ్మిదో తరగతి విద్యార్థినులు సంజన, శ్రీహరిణి, భాను, జిల్లాస్థాయిలో తృతీయ స్థానంలో నిలిచి బహుమతులు సాధించినట్లు హెచ్ఎం రుక్మిణి తెలిపారు. ప్రాజెక్టును ప్రదర్శించారు. విద్యార్థులు ప్రాజెక్టులో ప్రతిభ కనబరచడంతో రాష్ట్ర స్థాయికి

చేతిపంపు ఏర్పాటు చేయరూ..

కోవూరు, న్యూస్‌టుడే : కోవూరు పట్టణంలోని శీలంశెట్టి వారి వీధిలో ఉన్న ఖాళీస్థలంలో చేతి పంపు ఏర్పాటు చేయాలని స్థానికులు విన్నవిస్తున్నారు. మూడేళ్లుగా అధికారులకు చెబుతున్నా పట్టించుకోలేదని వాపోతున్నారు. మూడు రోజులుగా పీటర్ కాలువపై నిర్మాణ పనులు జరుతున్న నేపథ్యంలో పైపులు ధ్వంసమై తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈవోపీఆర్డీ శ్రీనివాసులు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శికి చెప్పి ఏర్పాటు చేయిస్తామన్నారు.

పశువైద్య శిబిరాలను వినియోగించుకోండి

అనంతసాగరం, న్యూస్‌టుడే: పశువైద్య శిబిరాలను ప్రతి రైతు ఉపయోగించుకోవాలని డీఎల్‌డీఏ ఉపసంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. శనివారం లింగంగుంట గ్రామంలో ఏర్పాటు చేసిన గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరంలో పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ ఏడీలు, జయ చంద్ర, వెంకటేశ్వర్లరెడ్డి, ఉప సర్పంచి సుబ్బారెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.

రక్షణ కల్పించాలని వినతి

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: కొందరు వ్యక్తులు మద్యం తాగి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుచ్చి మండలం జొన్నవాడకు చెందిన పలువురు మాట్లాడుతూ.. తాము ఒక వ్యక్తి వద్ద దేవస్థానం వీధిలో ఇంటిని కొనుగోలు చేశామన్నారు. విక్రయించిన వారు, అనుచరులు పెద్దఎత్తున వచ్చి ఇళ్లు ఖాళీ చేయాలని శనివారం బెదిరించారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

ద్విచక్ర వాహనదారుడికి గాయాలు

కొడవలూరు, న్యూస్‌టుడే: ముందు వెళుతున్న లారీ, ద్విచక్రవాహనాలు ప్రమాదవశాత్తు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు... కొడవలూరు మండల పరిధిలోని నార్తురాజుపాళెం మీనమ్మగుంట వద్ద గండవరం వెళ్లే దారిలో మలుపు తిరుగుతుండగా శనివారం రాత్రి లారీ ఒక్కసారిగా ఆగడంతో వెనుక నుంచి ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం ఢీకొంది. ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న విడవలూరు మండలంలోని దంపూరుకు చెందిన వాసుకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 ద్వారా నెల్లూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక

గుమ్మళ్లదిబ్బలో విద్యార్థులతో ఉపాధ్యాయులు

కోవూరు, కలువాయి, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయిలో జరిగే 'స్కూల్ గేమ్స్' పోటీలకు గుమ్మళ్లదిబ్బ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం ఇందిరాదేవి శనివారం తెలిపారు. ఫెన్సింగ్ పోటీల్లో అండర్- 17 విభాగంలో నాగమధురిమ, అండర్-14 విభాగంలో జోయ్.. సాఫ్ట్‌బాల్ అండర్- 17 బాలికల విభాగంలో దీక్ష, గురుగాయత్రి, చెంచమ్మ, అండర్-14 బాలికల విభాగంలో అఫీరా రూహిన్, సుహానా, సుస్మిత, కావ్యశ్రీ, అండర్-17 బాలుర విభాగంలో హర్షవర్ధన్, అండర్-14 బాలుర విభాగంలో శ్రీకర్, లతీఫ్ ఇలా మొత్తం 23 మంది విద్యార్థులు ఎంపిక కావడంపై ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. పీడీ మధుసూదన్‌రావు, పీఈటీ అజయ్‌ను అభినందించారు. ● ఎస్‌జీఎఫ్ ఖోఖో పోటీల్లో కలువాయి జడ్పీ ప్లస్ పాఠశాలకు చెందిన సుస్మిత ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికైందని హెచ్ఎం అబ్బాస్‌అలీ తెలిపారు. 21, 22, 23వ తేదీల్లో విజయనగరం జిల్లాలో జరిగే పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

కాలువ పూడికతీత విషయంలో వాగ్వాదం

కోవూరు, న్యూస్‌టుడే: పంట కాలువ పూడికతీత విషయంలో గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు. . కోవూరు మండలం వేగూరులో రైతుల కోరిక మేరకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో పంట కాలువలను సర్పంచి, నాయకులు గ్రామంలో పూడిక తీస్తున్నారు. శనివారం పనులు జరుగుతుండగా రైతు కాలువ లేదని, ఇక్కడ తీయొద్దని అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక పెద్దలు జోక్యం చేసుకొని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

21 మందికి ఒక్కరే దిక్కు

లస్కర్లు లేక నిర్వహణ అధ్వానం

కనిగిరి రిజర్వాయర్

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే: కోవూరు, సర్వేపల్లి, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టుకు సాగునీరందించే కనిగిరి రిజర్వాయర్ నిర్వహణ అధ్వానంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో సదరన్‌ఛానల్, మలిదేవి డ్రెయిన్, తదితర కాలువలకు గేట్లు ఎత్తేందుకు ఒక్క లస్కర్ మాత్రమే విధుల్లో ఉన్నారు. నిర్వహణ లేక తుప్పుపట్టిన గేట్లు ఎత్తాలంటే ఒకరితో సాధ్యమయ్యేనా అని సాగుదారులు వాపోతున్నారు. దీని పరిధిలో గతంలో 21 మంది లస్కర్లు ఉండేవారు. సకాలంలో గేట్లు ఎత్తడం, ఆక్రమణలు అడ్డుకోవడం ఇతర పనులు పర్యవేక్షిస్తుండేవారు. కొన్నేళ్ల క్రితం అవుట్ సోర్సింగ్‌లో ఎనిమిది మంది నెలకు రూ. 10,500 జీతంతో పనిచేసేవారు. కొన్నేళ్లుగా వేతనాలు చెల్లించ లేదు. తుపాను సమయంలో తుప్పుపట్టిన గేట్లు ఎత్తడానికి కనీసం 8 మంది అవసరం. మిగిలిన వారికి ఏఈలు సొంత నగదు ఇచ్చి అధికారులు కూలీలను తీసుకొస్తున్నారు. లస్కర్లు లేకపోవడంతో వారికి కేటాయించిన వసతిగృహాలు శిథిలావస్థకు చేరాయి. కొందరు అక్రమార్కులు వాటిని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత ప్రాతిపదికన లస్కర్లను నియమించాలని కోరుతున్నారు.

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032
బ్రాంచ్ చిరునామా : డి.నెం.16-537, 2వ అంతస్తు, ఇందిరా భవన్ రోడ్డు, నెల్లూరు (జిల్లా)- 524202.

డిమాండ్ నోటీస్

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(2) ప్రకారం డిమాండ్ నోటీసు

మేము మెస్సర్స్. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తర్వాత NCLT బెంచ్-II చెన్నై తేది.09.11.2022) వారి ఆదేశాలతో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత (కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది.30.11.2022) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పేరు మార్పునకు ఆమోదము లభించినది. కంపెనీస్ యాక్ట్, 2013 క్రింద రిజిష్టర్ కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిష్టరు కాబడినది. రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 నందు నమోదు కాబడినదని తెలియజేయడమైనది. బ్రాంచ్ : నెల్లూరు-1.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL) నుండి ఋణం పొందిన ఈ క్రింద పేర్కొన్న ఋణగ్రహీతలు/ సహ-ఋణగ్రహీతలు/హామీదారులకు తెలియజేయునది ఏమనగా, ఋణ సహాయం పొంది, ఆ తరువాత నెలసరి వాయిదాలను నిర్ణీత ఆఖరి తేది వరకు వడ్డీతో సహా మరియు అసలు తిరిగి చెల్లించుటలో అనేక సార్లు విఫలమైనారు. దాని పర్యావసానంగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL), అధీకృత అధికారిచే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల ప్రకారం మీ ఖాతాను నిరర్ధక ఆస్తిగా వర్గీకరించబడింది. కావున సెక్యూరిటీకరణ మరియు ఆర్ధిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా వడ్డీ చట్టం, 2002 అమలులో మరియు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 (సర్ఫేసి చట్టం 2002)లోని నియమం 3 అనుసరించి మరియు సెక్షన్ 13(2) ప్రకారం ఇవ్వబడిన అధికారాలను అమలుచేస్తూ క్రింద పేర్కొన్న సంబంధిత తేదీలలో ఋణగ్రహీతలకు / హామీదారులకు / తనఖాదారులకు నోటీసు జారీ చేయడమైనది. అట్టి నోటీసు అందుకున్న తేది నుండి 60 రోజులలోపు నోటీసులోని మొత్తాన్ని మరియు కాంట్రాక్టు రేటుపై తదుపరి వడ్డీతో పాటు యాదృచ్ఛిక ఖర్చులు ఛార్జీలు మొదలైనవి చెల్లించమని డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

కాని వారికి జారీ చేసిన నోటీసులు లభ్యమైన వారి చివరి చిరునామాకు పంపించాము. అట్టి నోటీసు బట్వాడా కాలేదు, కనుక ఈ బహిరంగ ప్రకటన ద్వారా వారికి తెలియచేయడమైనది.

సదరు చట్టములోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) ద్వారా ఋణగ్రహీతకు తెలియజేయడమేమనగా సెక్యూర్డు ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

ఋణగ్రహీత(లు) / సహ-ఋణగ్రహీత(లు) / హామీదారు(లు) పేర్లు	NPA తేది : 07-02-2023
ఋణ ఖాతా నెం. NELL2TF2201270006 1. నేరెళ్ల సురేష్, తండ్రి : వెంకటేశ్వర్లు, డి.నెం.: 4-56, శివాలయం వీధి, రామతీర్థం, విడవలూరు (మండలం)-524218 యస్‌పియస్ఆర్ నెల్లూరు జిల్లా. 2. నేరెళ్ల జయమ్మ, భర్త : వెంకటేశ్వర్లు, డి.నెం: 4-56, శివాలయం వీధి, రామతీర్థం, విడవలూరు (మండలం)-524218, యస్‌పియస్ఆర్ నెల్లూరు జిల్లా. 3. రాకాటి నాగరాజ్, తండ్రి : ఆది శేషయ్య, కొత్తూరు, రామతీర్థం, విడవలూరు (మండలం)-524218, యస్‌పియస్ఆర్ నెల్లూరు జిల్లా.	డిమాండ్ నోటీసు తేది : 23-10-2025 ఋణ మొత్తం : రూ.15,00,000/- బకాయి మొత్తం : రూ.29,76,922/-

స్థిరాస్తి షెడ్యూలు వివరములు :

లోన్ అగ్రిమెంట్ నెం.NELL2TF2201270006- స్థిరాస్తి వివరములు : డాక్యుమెంట్ నెం.96/2022, తేది: 25.01.2022 ప్రకారం నేరెళ్ల సురేష్, తండ్రి : వెంకటేశ్వర్లు గారి పేరున గల షెడ్యూల్ ఆస్తి : ఆస్తి వివరాలు : యస్‌పియస్ఆర్ నెల్లూరు జిల్లా, అల్లూరు సబ్-జిల్లా., విడవలూరు మండలం, రామతీర్థం పంచాయతీ, వరిని మజరా, రామతీర్థం గ్రామం, యస్.నెం. 885, శివాలయం వీధి వద్ద గల ఆస్తి. హద్దులు : తూర్పు : ఇ.కృష్ణయ్య మరియు యు రమణయ్య గార్ల ఇల్లు, దక్షిణం : శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వారి స్థలం, పడమర : ఎమ్ జయమ్మ గారిచే ఎన్ సురేష్ గారికి బహుమతిగా ఇవ్వబడిన స్థలం, ఉత్తరం : రాజా వీధి.

పై సరిహద్దులలో 55 అంకణాలు లేదా 440 చదరపు గజాల ఖాళీ స్థలం.

ఈ పరిస్థితులలో ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు మరియు హామీదారులకు తెలియజేయడమేమనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పై పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతో పాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించవలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీ-కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియవల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 యొక్క సెక్షన్ 13(4) ను అనుసరించి ఋణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డు ఆస్తులను స్వాధీనపరచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియజేయడమైనది.

సదరు చట్టంలోని 13(13) ను అనుసరించి ఋణగ్రహీతకు చెందిన సెక్యూర్డు ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలకు పరిపాలనా కార్యాలయము: డి.నెం.3-6-478,4వ అంతస్తు, ఆనంద్ ఎస్టేట్ లిబర్టీ రోడ్డు, హిమాయత్‌నగర్, హైదరాబాద్ - 500029, వెబ్‌సైట్: www.shriramfinance.in. బ్రాంచ్ కార్యాలయము : డి.నెం.7-41- 1ఎబిసి, 1వ అంతస్తు, మెయిన్‌బజార్, పాత సినిమా హాల్ సెంటర్, ఆత్మకూరు- 524322

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెస్ట్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 లోని సెక్షన్-13(2) క్రింద డిమాండ్ నోటీసు

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్టు ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తరువాత ఎన్‌సిఎల్‌టి బెంచ్-2 చెన్నై తేది: 09.11.2022వారి ఆదేశాలతో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది: 30.11.2022 ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా పేరు మార్పునకు ఆమోదము లభించినది) ఈ కంపెనీ కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిష్టరు కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిష్టరు కాబడి వారి **రిజిష్టరు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032** నందు నమోదు కాబడినదని తెలియజేయడ మైనది. **బ్రాంచ్ కార్యాలయము: ఆత్మకూరు**

ఈక్రింద పేర్కొన్న ఋణగ్రహీత /సహఋణగ్రహీతలు / గ్యారంటీదారులు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్ఎఫ్ఎల్) వారి వద్ద ఋణ సౌకర్యము పొంది ఉన్నారు. ఋణ సౌకర్యము పొందిన తర్వాత సదరు ఋణగ్రహీతలు/ గ్యారంటీదారులు ఋణము మరియు దానిపై వడ్డీని తిరిగి చెల్లించుటలో పలుమార్లు విఫలమైనారు.కావున సదరు అకౌంట్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు అనుసరించి నిరర్ధక ఆస్తులుగా వర్గీకరించబడినది. తదుపరి శ్రీరామ్‌ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్ఎఫ్ఎల్) యొక్క అధీకృత అధికారి గారు సెక్యూరిటీ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా చట్టం, 2002 నిబంధన క్రింద సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 (సదరు యాక్ట్) మరియు దాని ద్వారా ఆపాదించబడిన అధికారాలను బట్టి రూలు 3తో చదువబడిన సెక్షన్ 13(2) ప్రకారం సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నియమాల (పేర్కొన్న నియమాలు) ను అనుసరించి ఋణగ్రహీత / గ్యారంటీదారులు /తనఖాదారులకు డిమాండ్ నోటీసును మరియు దానిపై అంగీకరింపబడిన వడ్డీ రేటుతో పాటు ఉత్పన్నమగు ఖర్చులు, ఇతర ఛార్జీలను నోటీసు అందుకున్న 60 రోజులలోపు చెల్లించవలసినదిగా కోరి వున్నారు.

వారు చివరగా తెలిపిన అడ్రసుకు జారీ చేసిన సదరు నోటీసు వారికి చేరక రిటర్న్ అయినది. కావున ఇందుమూలముగా పబ్లిక్ నోటీసు ద్వారా వారికి సదరు విషయము తెలియజేయడమైనది. సదరు చట్టములో సెక్షన్ 13 యొక్క సబ్‌సెక్షన్(8) ద్వారా ఋణగ్రహీతకు తెలియజేయడమేమనగా సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

ఋణగ్రహీతలు, సహ ఋణగ్రహీతలు, గ్యారంటీదారుల పేర్లు మరియు చిరునామా

1) **కందుకూరి శ్రీనివాసాచారి,** తండ్రి వెంకటాచారి, డి.నెం.4-146-1/ఆర్, అంబేద్కర్ నగర్, క్రిష్ణ థియేటర్ దగ్గర, ఇసకపాళెం, బుచ్చిరెడ్డిపాలెం మండలం,శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా - 524305
2) **కందుకూరి ఉమాగాయత్రి,** భర్త శ్రీనివాసాచారి, డి.నెం.4-146-1/ఆర్, అంబేద్కర్ నగర్, క్రిష్ణ థియేటర్ దగ్గర, ఇసకపాళెం, బుచ్చిరెడ్డిపాలెం మండలం,శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా - 524305
3) **పెనుపర్తి చిన్నబ్బాయి,** తండ్రి రాఘవాచారి, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా, సి.ఆర్. అపార్ట్‌మెంట్స్, 3వ అంతస్తు, వివేకానంద స్కూల్ వెనుకవైపు, బుచ్చిరెడ్డిపాళెం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు- 524305

ఎన్‌పిఏ తేది: 31.03.2021 డిమాండ్ నోటీసు తేది: 21.10.2025
ఋణ మొత్తం రూ.10,00,000 (పది లక్షల రూపాయలు మాత్రమే)
అగ్రిమెంటు నెం: ATMK2TF1903270001
డిమాండ్ నోటీసు అమౌంట్: రూ.32,71,330/- (ముప్పై రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే)

స్థిరాస్తి వివరములు

కందుకూరి శ్రీనివాసాచారి తండ్రి వెంకటాచారి పేరున డాక్యుమెంట్ నెం.965/2019, తేది: 01.04.2019గా వున్న స్థిరాస్తి వివరములు:- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెం సబ్ రిజిస్ట్రేషన్ జిల్లా, బుచ్చిరెడ్డిపాళెం మండలం, రేబాల గ్రామ పంచాయతీ, రేబాల గ్రామలెక్కదాకలా సర్వేనెం.48/ఏ1 లో ఎ.0.71 సెంట్లు మరియు సర్వేనెం.48/బి1లో ఎ.0.89 సెంట్లు వెరశి మొత్తం విస్తీర్ణం ఎ.1.60 సెంట్ల భూమిలో వేసిన ఇంటి లేఅవుట్ ప్లాట్లలో ప్లాటు నెం.5 యొక్క విస్తీర్ణం 31 అంకణముల 12 చ.అ. లేదా 249.33 చ.గ. లేదా 208.46 చ.మీ ఖాళీ స్థలం. హద్దులు: తూర్పు: 30అ. వెడల్పు గల లేఅవుట్ రోడ్డు -40అ. పడమర:రోడ్డు-40అ., ఉత్తరం: ప్లాటు నెం.6- 56.06అ. దక్షిణం: ప్లాటు నెం.4 - 58.03 అ. ఈ హద్దుల మధ్య స్థలం విస్తీర్ణం 31 అంకణముల 12 చ.అ. లేదా 249.33 చ.గ. లేదా 208.46 చ.మీ. ఖాళీ భూమి అన్ని ఈజ్‌మెంటరీ హక్కులు మరియు అనుబంధాలతో సహా.

ఈ పరిస్థితులలో ఋణగ్రహీతలు, సహ ఋణగ్రహీతలు మరియు గ్యారంటీదారులకు తెలియజేయడమేమనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పైన పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతోపాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించ వలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 యొక్క సెక్షన్ 13(4)ను అనుసరించి ఋణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులను స్వాధీనపరచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియ జేయడమైనది.

సదరు చట్టంలోని సెక్షన్13(13) ను అనుసరించి ఋణగ్రహీతకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

ప్రదేశం : బుచ్చిరెడ్డిపాళెం
సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032
బ్రాంచ్ చిరునామా : డి.నెం.16-537, 2వ అంతస్తు, ఇందిరా భవన్ రోడ్, నెల్లూరు (జిల్లా)-524002.

డిమాండ్ నోటీస్

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(2) ప్రకారం డిమాండ్ నోటీసు

మేము మెస్సర్స్. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తర్వాత NCLT బెంచ్-II చెన్నై తేది.09.11.2022) వారి ఆదేశాలతో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత (కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది.30.11.2022) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పేరు మార్పునకు ఆమోదము లభించినది. కంపెనీస్ యాక్ట్, 2013 క్రింద రిజిష్టర్ కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింక్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిష్టరు కాబడినది. రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 నందు నమోదు కాబడినదని తెలియజేయడమైనది. బ్రాంచ్ : నెల్లూరు -1.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL) నుండి ఋణం పొందిన ఈ క్రింద పేర్కొన్న ఋణగ్రహీతలు/ సహ-ఋణగ్రహీతలు/హామీదారులకు తెలియజేయునది ఏమనగా, ఋణ సహాయం పొంది, ఆ తరువాత నెలసరి వాయిదాలను నిర్ణీత ఆఖరి తేది వరకు వడ్డీతో సహా మరియు అసలు తిరిగి చెల్లించుటలో అనేక సార్లు విఫలమైనారు. దాని పర్యావసానంగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL), అధీకృత అధికారిచే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల ప్రకారం మీ ఖాతాను నిరర్ధక ఆస్తిగా వర్గీకరించబడింది. కావున సెక్యూరిటీకరణ మరియు ఆర్ధిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా వడ్డీ చట్టం, 2002 అమలులో మరియు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 (సర్ఫేసి చట్టం 2002)లోని నియమం 3 అనుసరించి మరియు సెక్షన్ 13(2) ప్రకారం ఇవ్వబడిన అధికారాలను అమలుచేస్తూ క్రింద పేర్కొన్న సంబంధిత తేదీలలో ఋణగ్రహీతలకు / హామీదారులకు / తనఖాదారులకు నోటీసు జారీ చేయడమైనది. అట్టి నోటీసు అందుకున్న తేది నుండి 60 రోజులలోపు నోటీసులోని మొత్తాన్ని మరియు కాంట్రాక్టు రేటుపై తదుపరి వడ్డీతో పాటు యాదృచ్ఛిక ఖర్చులు ఛార్జీలు మొదలైనవి చెల్లించమని డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

కాని వారికి జారీ చేసిన నోటీసులు లభ్యమైన వారి చివరి చిరునామాకు పంపించాము. అట్టి నోటీసు బట్వాడా కాలేదు, కనుక ఈ బహిరంగ ప్రకటన ద్వారా వారికి తెలియచేయడమైనది.

సదరు చట్టములోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) ద్వారా ఋణగ్రహీతకు తెలియజేయడమేమనగా సెక్యూర్డు ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

ఋణగ్రహీత(లు) / సహ-ఋణగ్రహీత(లు) / హామీదారు(లు) పేర్లు	NPA తేది : 31-07-2019
ఋణ ఖాతా నెం.NELL2TF1802280001 1. యలసిరి సుబ్రహ్మణ్యం, తండ్రి : యలసిరి మస్తానయ్య, నక్కలమిట్ట, ఆర్.ఆర్.కాలనీ, ముత్తుకూరు, నెల్లూరు, యస్‌పియస్ఆర్ నెల్లూరు (జిల్లా).-524344 (ఋణగ్రహీత) 2. బుజుగాని గంగాధర్, తండ్రి : గొల్ల గంగరాజు, డి.నెం.:15-1150-2-2, సంజీవ నగర్, తాడిపత్రి, అనంతపురం.-515411 (సహ-ఋణగ్రహీత) 3. యలసిరి లత, భర్త : యలసిరి సుబ్రహ్మణ్యం, నక్కలమిట్ట, ఆర్.ఆర్.కాలనీ, ముత్తుకూరు, నెల్లూరు, యస్‌పియస్ఆర్ నెల్లూరు (జిల్లా)-524344 (హామీదారు)	డిమాండ్ నోటీసు తేది : 13-10-2025 ఋణ మొత్తం : రూ.15,00,000/- బకాయి మొత్తం : రూ.37,42,002/-

స్థిరాస్తి షెడ్యూలు వివరములు :

లోన్ అగ్రిమెంట్ నెం.NELL2TF1802280001-స్థిరాస్తి వివరములు: యలసిరి సుబ్రహ్మణ్యం, తండ్రి : యలసిరి మస్తానయ్య గారి పేరున డాక్యుమెంటు నెం.: 310/2018, తేది: 07.03.2018 ప్రకారం గల షెడ్యూలు ఆస్తి : యస్‌పియస్ఆర్ నెల్లూరు జిల్లా, గూడూరు రిజిస్ట్రేషన్ జిల్లా, ముత్తుకూరు సబ్ జిల్లా, ముత్తుకూరు మండలం, ముత్తుకూరు గ్రామ పంచాయతీ మరియు గ్రామ ఖాతాలు. డోర్ నెం.1-107 సమీపంలో పుట్టలదారువు. పట్టా నెం.114, సర్వే నెం.494 లోని ఎ.7.32 సెంట్లు, సర్వే నెం.495 లోని ఎ.7.60 సెంట్లు, మొత్తం ఎ.14.92 సెంట్లు, అందలి ఎ.6.08 సెంట్లు, ముత్తుకూరు గ్రామ పంచాయతీ యొక్క పి.ఆర్.నెం.20/71తో ఆమోదించబడిన లేఅవుట్ ప్లాన్ మరియు రెన్యువల్ పి.ఆర్.నెం.29 తేది. 12-06-2008, శ్రీ బాలాజీ పోర్ట్ సిటీ. ఐటెమ్ నెం.1: ప్లాట్ నెం.49 లోని 33 1/3 అంకణములు లేదా 206.66 చదరపు గజాల విస్తీర్ణం గల స్థలము అన్ని ఈజ్‌మెంటరీ హక్కులతో కలదు. హద్దులు: తూర్పు: ప్లాట్ నెం.68 స్థలము, పడమర : లేఅవుట్ రోడ్, ఉత్తరం: మాచిరెడ్డి భక్తవత్సల రెడ్డి గారి మెట్ట భూమి, దక్షిణం: ప్లాట్ నెం.50 స్థలము. ఐటెమ్ నెం.2: ప్లాట్ నెం.50 లోని 33 13 అంకణములు లేదా 266.66 చదరపు గజాల విస్తీర్ణం గల స్థలము అన్ని ఈజ్‌మెంటరీ హక్కులతో కలదు. హద్దులు: తూర్పు: ప్లాట్ నెం.67 స్థలము, పడమర : లేఅవుట్ రూడ్, ఉత్తరం: ప్లాట్ నెం.49 స్థలము, దక్షిణం: ప్లాట్ నెం.51 స్థలము. ఐటెమ్ నెం.3: ప్లాట్ నెం.68 లోని 33 1/3 అంకణములు లేదా 266.66 చదరపు అడుగుల విస్తీర్ణం గల స్థలము అన్ని ఈమెంటరీ హక్కులతో కలదు. తూర్పు: లేఅవుట్ రోడ్, పడమర : ప్లాట్ నెం.49 స్థలము. ఉత్తరం: మాచిరెడ్డి భక్తవత్సల రెడ్డి గారి మెట్ట భూమి, దక్షిణం: ప్లాట్ నెం.67 స్థలము. ఐటెమ్ నెం.4: ప్లాట్ నెం.67 లోని 33 1/3 అంకణములు విస్తీర్ణం గల స్థలము అన్ని ఈమెంటరీ హక్కులతో కలదు. హద్దులు : తూర్పు: లేఅవుట్ రోడ్, పడమర : ప్లాట్ నెం.50 స్థలము, ఉత్తరం: ప్లాట్ నెం.68 స్థలము, దక్షిణం: ప్లాట్ నెం.66 స్థలము.

ఈ పరిస్థితులలో ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు మరియు హామీదారులకు తెలియజేయడమేమనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పై పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతో పాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించవలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీ-కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియవల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 యొక్క సెక్షన్ 13(4) ను అనుసరించి ఋణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డు ఆస్తులను స్వాధీనపరచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియజేయడమైనది.

సదరు చట్టంలోని 13(13) ను అనుసరించి ఋణగ్రహీతకు చెందిన సెక్యూర్డు ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(c) eenadu

30 ఏళ్లుగా.. మరమ్మతులేవీ?

సోమశిల ప్రాజెక్టు నుంచి సోమశిల గ్రామానికి వెళ్లే రహదారి గుంతలు పడి రాళ్లుతేలింది. వాహనదారులు ఇటుగా ప్రయాణించాలంటే నరకం చవి చూడాల్సి వస్తోంది. రోడ్డు ఏర్పాటు చేసి సుమారు 30 ఏళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. ప్రాజెక్టు డీఈఈ రవీంద్ర ప్రసాద్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. – న్యూస్‌టుడే, అనంతసాగరం

రహదారే పార్కింగ్ స్థలం

నెల్లూరు మద్రాసు బస్టాండు వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. నగరపాలకసంస్థకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎదుట రోడ్డుపై వాహనాలను నిలుపుతున్నారు. అక్కడకు వచ్చే వినియోగదారులు కార్లు, స్కూటర్లను నడిరోడ్డు వరకు నిలిపేస్తున్నారు. వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నా.. నగరపాలకసంస్థ అధికారులు, పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. –న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

నిరుపయోగ భవనం.. అసాంఘిక శక్తుల నిలయం

పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో మూతపడిన బీసీ బాలుర వసతిగృహ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. భవనం లోపల, పైన తాగి పడేసిన మద్యం సీసాలు కనిపిస్తున్నాయి. భవనానికి ఉన్న ఇనుప గేటును కూడా తొలగించి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు.
– న్యూస్‌టుడే, ఉదయగిరి

సహకరించక.. సంచరించక..

తుప్పు పడుతున్న ఇవి సంచార భూసార పరీక్ష వాహనాలు. నెల్లూరులోని వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ ఆవరణంలో నిరుపయోగంగా పడి ఉన్నాయి. రైతుల వద్దకే సంచార భూపరీక్ష వాహనాలను పంపి నేల సాంద్రతను పరీక్షించి ధ్రువీకరణ పత్రం అందించేవారు. దాని ఆధారంగా అన్నదాతలు పంటలు సాగుచేసుకునేవారు. కొంతకాలంగా ఉపయోగించక ఇలా తయారయ్యాయి. –ఈనాడు, నెల్లూరు

ఆక్రమిత స్థలంలో ఇంటి నిర్మాణం కూల్చివేత

తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మిస్తున్నారంటూ అధికారులు నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చేసిన సంఘటన తోటపల్లి పంచాయతీలో శనివారం జరిగింది. డక్కిలివారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన శీనయ్య ఇల్లు నిర్మించుకుంటున్నారు. నిర్మాణ స్థలం ప్రభుత్వానికి చెందిందని పంచాయతీ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. పంచాయతీ, రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో యంత్రాలు ఏర్పాటు చేసి నేలమట్టం చేశారు. తాము ప్రభుత్వ భూమి ఆక్రమించలేదని, రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఇల్లు కూల్చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల సమక్షంలో కూల్చేసిన గృహం

పీఆర్ ఇంజినీర్ల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

రెండోసారి అధ్యక్షుడిగా బాబూరావు

నెల్లూరు(జడ్పీ): జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీర్ల అసోసియేషన్ ఎన్నికలు శనివారం ఏకగ్రీవమయ్యాయి. రెండోసారి కూడా పి.బాబూరావును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్ష పదవికి సీనియర్ ఇంజినీరు శ్రీధర్ పోటీపడ్డారు. ఏఈ రమేశ్ స్వల్పతేడాతో ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె.సుధాకర్‌రావు, కోశాధికారిగా వై.వాణి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎ.కె.వి.ప్రసాద్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ ఇంజినీర్ల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేస్తుందన్నారు. నూతన కమిటీకి పంచాయతీరాజ్ ఎస్ఈ కోటేశ్వరరావు అభినందనలు తెలిపారు.

నూతన కమిటీ సభ్యులు

రాళ్లపాడు.. నిర్లక్ష్యానికి ఆనవాళ్లు

జలాశయం నుంచి నీటి వృథా మరమ్మతులకు నోచుకోని గేట్లు

పాత స్పిల్‌వేలోని ఏడో గేటు నుంచి లీకవుతున్న నీరు

లింగసముద్రం, న్యూస్‌టుడే: కందుకూరు నియోజకవర్గానికి తాగు, సాగు నీరందించే రాళ్లపాడు జలాశయం గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. నిర్వహణ కొరవడడం, మరమ్మతులకు నోచుకోకపోవడంతో గేట్లు, రోప్‌లు అధ్వానంగా మారాయి. విలువైన నీరు వృథాగా పోతోంది. జలాశయంపరిధిలో అధికారికంగా 16,000, అనధికారికంగా పదివేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం.. 20 అడుగుల మేర నీటి మట్టంతో నిండుకుండలా ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం నీటిని విడుదల చేయనుండడంతో పంటలు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.

ఏటా పాట్లు

పాత స్పిల్‌వేకు బురద నీటిని తరలించే గేట్లతో కలిపి మొత్తం 12 ఉన్నాయి. ప్రస్తుతం పదింటి నుంచి నీరు లీకవుతుంది. సిమెంట్ దిమ్మెలు, గేట్లకు మధ్య రబ్బరు సీలు తొలగిపోవడంతో నిత్యం 20 క్యూసెక్కులపైనే వృథాగా పోతోంది. 2012లో రూ.7కోట్లతో ఎనిమిది గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. అయినా సరిగా నిర్వహించకపోవడంతో సమస్యలు తిరిగి ఉత్పన్నమయ్యాయి. గత డిసెంబరులో కుడికాలువ తూము గేటు మరమ్మతులకు గురయినప్పుడు నీరందక రైతులు ఇబ్బందులు పడ్డారు. దాన్ని బాగుచేసేందుకు నెల రోజులపాటు అధికారులు కష్టపడ్డారు. నిర్వహణ లేకపోవడం, సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం, నిధుల మంజూరులో జాప్యం వంటివి ఈ పరిస్థితులకు కారణమవుతున్నాయి.

అధ్వానంగా అయిదో నంబరు గేటు

2000 సంవత్సరంలో ప్రాజెక్టు పునర్నిర్మాణ సమయంలో దక్షిణంవైపున కొత్తగా అయిదు గేట్లను ఏర్పాటు చేశారు. నాటి నుంచి వాటి ద్వారా వరద నీటిని మన్నేరుకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయిదో నంబరు గేటు రోప్ దెబ్బతినడంతో నాలుగు గేట్ల ద్వారానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడికాలువ గేటు మరమ్మతులు చేయించినందుకు ఇటీవల ప్రభుత్వం 22.5 లక్షలు మంజూరు చేసింది. ప్రాజెక్టు నిర్వహణకు 12.5 లక్షలు కేటాయించినా అధికారులు అవసరమైన మరమ్మతులు చేయించలేదు. ఈ తరుణంలో భారీవర్షాలు కురిసి వరద ఉద్ధృతి పెరిగితే 1994, 96 పరిస్థితులు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రతిపాదనలు పంపాం

వెంకటేశ్వరరావు, డీఈ

కొత్త స్పిల్‌వేలోని అయిదో నంబరు గేటు మరమ్మతులకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించాం. స్టాప్‌లాగ్ గేట్ల ఏర్పాటుకు రూ.4.8 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. పాత స్పిల్‌వే గేట్ల నుంచి లీకవుతున్న నీటిని ఆరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం.

భక్తుల భద్రతకు కొత్త చట్టం: మంత్రి

బిట్రగుంట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో భక్తుల భద్రతకు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. మార్గదర్శకాలతో త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. శనివారం బోగోలు మండలంలోని కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డితో కలిసి దాతలు, దేవాదాయ శాఖ సమకూర్చిన రూ.5.39 కోట్లతో చేసే పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఇకముందు ఎవరైనా దేవాలయాలను నిర్మించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయన్నారు. బిలకూటక్షేత్రం మరో తిరుమలగా రూపుదిద్దుకోబోతుందన్నారు. కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ బిలకూటక్షేత్రంలో కంకణధారణ చేసిన వారికి తిరుమలలో స్వామి దర్శనం కల్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. వేద పాఠశాల ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. విదేశాల్లో స్థిరపడ్డ బచ్చు కృష్ణకుమార్, సంధ్య దంపతులు తమ అమర బచ్చు ఛారిటబుల్ ట్రస్టు ద్వారా బిలకూటక్షేత్రంలో రూ.5 కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి, ఈవో రాధాకృష్ణ, కావలి డీఎస్పీ శ్రీధర్ పాల్గొన్నారు.

శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఆనం, ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, ఆలయ అధికారులు తదితరులు

ఎరువుల దిగుమతిలో కృష్ణపట్నం పోర్టు రికార్డు

ముత్తుకూరు, న్యూస్‌టుడే: ఎరువుల దిగుమతిలో అదాని కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ రికార్డు సాధించినట్లు పోర్టు సీఈవో జగదీశ్ పటేల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయిదు నౌకల్లో 2.23 లక్షల మెట్రిక్ టన్నుల సరకుతో ఏకకాలంలో దిగుమతి చేసినట్లు వెల్లడించారు. అధునాతన మౌలిక వసతులతో, దేశంలో వ్యవసాయ సరఫరా గొలుసును బలోపేతం చేయడంలో పోర్టు కీలకపాత్ర పోషిస్తుందన్నారు. మొత్తం సరకును వేగంగా దించడంతో పాటు రైలు, రోడ్డు రవాణా ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను పంపినట్లు చెప్పారు. ఒకేసారి రెండు లక్షల టన్నుల ఎరువులు దిగుమతి చేయటం హర్షణీయమని పేర్కొన్నారు.

తగ్గిన సపోటా ధరలు

ఉలవపాడు, న్యూస్‌టుడే: సపోటా ధరలు తగ్గాయి. పాల సపోటాకు రూ.800, ఫారిన్ రకం రూ.900 పలుకుతోంది. మొంథా తుపానుకు ముందు ఈ రెండు రకాలకు రూ.1000, రూ.1100 చొప్పున ధర వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు మార్కెట్లో సపోటా కాయలు తక్కువగా వస్తున్నా.. ధరలు సైతం దిగజారాయి. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

సమాజ నిర్మాణంలో విద్యార్థులు కీలకం

వెంకటాచలం, న్యూస్‌టుడే: ఉత్తమ సమాజ నిర్మాణానికి విద్యార్థుల పాత్ర కీలకమని వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు తెలిపారు. ఎర్రగుంటలో వీఎస్‌యూ ఎన్ఎస్ఎస్ నాలుగో యూనిట్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన వీసీ మాట్లాడుతూ... విద్యార్థులు గ్రామాల్లో పర్యటించి ప్రజల జీవన విధానాలను, ఆర్థిక స్థితులను తెలుసుకోవడంతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకునేలా వారిని చైతన్య వంతులను చేయాలని సూచించారు. గ్రామస్థులు వీసీని సన్మానించారు. ఎన్ఎస్ఎస్ అధికారులు ఉదయ్ శంకర్, సుబ్బారెడ్డి, రమణయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు.

వీఎస్‌యూ వీసీని సన్మానిస్తున్న స్థానికులు

బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ బాధ్యతల స్వీకరణ

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే: నెల్లూరు నగరానికి చెందిన తెదేపా నాయకుడు ఉచ్చి భువనేశ్వరిప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. శనివారం విజయవాడలోని గొల్లపూడి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా తెదేపా హయాంలోనే బ్రాహ్మణ కార్పొరేషన్ కొలువుదీరిందన్నారు.

బాధ్యతలు స్వీకరించిన భువనేశ్వరిప్రసాద్

ఏపీఐఐసీ డైరెక్టర్‌గా కంచర్ల మాధవి.. ఆత్మకూరు: ఏపీఐఐసీ డైరెక్టర్‌గా ఆత్మకూరు మండలం నారంపేటకు చెందిన కంచర్ల భారతి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. భారతి ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కంచర్ల శ్రీహరినాయుడు కోడలు.. కాగా గతంలో నారంపేట సర్పంచిగా పనిచేశారు. నూతనంగా ఏపీఐఐసీ డైరెక్టరుగా ఆమెకు అవకాశం దక్కడంతో నియోజకవర్గంలోని తెదేపా నాయకులు అభినందనలు తెలిపారు.

పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు

నెల్లూరు(నగరపాలకసంస్థ): నెల్లూరునగరంలో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలకసంస్థ ఆరోగ్యాధికారి డాక్టర్ కనకాద్రి తెలిపారు. శనివారం శోధన్‌నగర్, వైఎంసీఏ ప్రాంగణం తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువల్లో నిరంతరం పూడికతీత పనులు చేపట్టాలన్నారు.

మహిళ నేత్ర దానం

నెల్లూరు(విద్య): నగరంలోని జొన్నలగడ్డ నర్మదా (58) మృతిచెందడంతో కుటుంబ సభ్యుల అనుమతి మేరకు ఆమె నేత్రాలను శనివారం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సునీల్ కుమార్ సేకరించారు. సింహపురి దేహ సమర్పణ సంస్థ ఆధ్వర్యంలో నేత్రాలను సేకరించామని ఆ సంస్థ కన్వీనర్ పి.విజయ తెలిపారు.

సమాచార స్రవంతి

బంగారం ధరలు

గ్రాముధర:	రూ.11,520
(3 శాతం జీఎస్టీ కలిసిన ధర)	
సవర ధర:	రూ.92,160
వెండి గ్రాము :	రూ.157.60

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

బ్రాయిలర్	126
లేయర్	120
బ్రాయిలర్స్	228
బ్రాయిలర్స్ స్కిన్‌లెస్	252
లేయర్ మాంసం	204

కన్నతండ్రి కళ్లెదుటే.. కడలిలోకి

కడలిని నమ్ముకుని బతుకుతున్న మత్స్యకారులు వారు.. చీకటి తెరలు తొలగక మునుపే జీవనోపాధికి బయల్దేరారు. గంగమ్మకు దండం పెట్టి వేట సాగించారు. తిరిగి వచ్చే క్రమంలో రాకాసి అల దాటికి కళ్లెదుటే కొడుకుని కోల్పోయారు ఆ తండ్రి. బరువెక్కిన హృదయంతో తోటి మత్స్యకార్లు మృతదేహాన్ని బయటకు తీయగా.. విగతి జీవిగా పడి ఉన్న అతడ్ని చూసి కుటుంబమంతా శోక సంద్రంలో మునిగిపోయింది.

ఉలవపాడు, న్యూస్‌టుడే: ఎస్సై అంకమ్మ వివరాల మేరకు పెద్దపట్టపుపాలెనికి చెందిన తండ్రి, కుమారులైన వాయల రామచంద్రయ్య, రాజులు(38) రోజు మాదిరిగానే శనివారం వేకువజామున తమ ఫైబర్ తెప్పలో పెద్దపట్టపుపాలెం వద్ద సముద్రంలోకి చేపల వేటకు బయల్దేరారు. కొద్దిసేపు వేట చేసిన తర్వాత పీతలు పట్టుకుని తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో అలల తాకిడికి రాజు మునిగిపోయారు. రామచంద్రయ్య కేకలు వేయడంతో దగ్గరలో ఉన్న మరో తెప్పలో ఉన్న మత్స్యకారులు హుటాహుటిన సముద్రంలోకి దూకి రాజును బయటకు తీసుకువచ్చారు. అప్పటికే మృతి చెందినట్లుగా వారు గుర్తించారు. తన కళ్లఎదుటే విగతజీవిగా మారిన రాజును చూసి భార్య, ఇద్దరు పిల్లలు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

కమనీయం.. శివపార్వతుల కల్యాణం

ముగిసిన కార్తిక మాస లక్ష దీపోత్సవం

పీఠాధిపతితో ఎంపీ వేమిరెడ్డి దంపతులు, మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు

నెల్లూరు(జడ్పీ): నగరంలోని వీఆర్‌సీ మైదానంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన కార్తిక మాస లక్ష దీపోత్సవం శనివారం ముగిసింది. శ్రీశైలం నుంచి తీసుకొచ్చిన శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు అక్కడి అర్చకుల ద్వారా కల్యాణం నిర్వహించారు. ముందుగా 501 మంది దంపతులతో సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం చేపట్టారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, శ్రీశైలం ఆలయ ట్రస్టు సభ్యులు వేమిరెడ్డి కోటారెడ్డి హాజరయ్యారు. చండీహోమం నిర్వహించారు. రాత్రికి జరిగిన కార్యక్రమాల్లో మంత్రి నారాయణ, ఉదయగిరి, కందుకూరు ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే విజయరామిరెడ్డి, జడ్పీ మాజీ ఛైర్మన్ చెంచలబాబు యాదవ్, ఉపమేయర్ రూప్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. పండినాథ్, నాగేశ్వర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీసౌభాగ్య భువనేశ్వరి పీఠం పీఠాధిపతి శ్రీరామానందభారతీ స్వామి ప్రవచనాలు అందించారు.



కల్యాణోత్సవంలో స్వామి అమ్మవార్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ

(రాష్ట్ర ఆర్థిక సంస్థల చట్టం LXIII, 1951 ప్రకారం స్థాపించబడినది)
బ్రాంచ్ ఆఫీస్: ప్లాట్ నెం.బి12ఎ, ఇండస్ట్రియల్ ఎస్టేట్, జిఎన్‌టి రోడ్, నెల్లూరు-524004
ఎస్‌పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా, ఫోన్: 0861-2331600, ఇ-మెయిల్: nellore@apsfc.com

ISO | APSFC

ఫారం నెం.7

స్థిరాస్తి అమ్మకానికి సంబంధించిన నోటీసు SFCs చట్టం 1951లో సెక్షన్ 32G మరియు AP RR ACT1864లో 36వ సెక్షన్ ప్రకారం.

క్రింది షెడ్యూల్‌లో పేర్కొన్న మొత్తం ఆస్తి డా.కోటకొండ నాగరాజ్, తండ్రి: శ్రీ సుబ్బప్ప, మెస్సర్స్ అనూస్ డెంటల్ కేర్, చిక్కడపల్లి, ODN థియేటర్ ఎదురుగా, RTC క్రాస్‌రోడ్స్, హైదరాబాద్-500020, తెలంగాణ రాష్ట్రం వారికి చెందినది. Sec.32-G of SFCs Act దిగువ తెలిపిన షెడ్యూలు ఆస్తిని దిగువ సంతకందారు AP RR యాక్ట్ 1864 యొక్క సెక్షన్ 36తో చదువుకొనవలసిన SFCs యాక్ట్ 1951 r/w సెక్షన్, ఆం.ప్ర రెవెన్యూ రికవరీ చట్టం 1864 లోని సెక్షన్ 36 సందు డాక్టర్ అడుసుమల్లి అనూష రాణి (లోన్ ఖాతా నెం.NL65882701), మెస్సర్స్ అనూస్ డెంటల్ కేర్, డోర్ నెం.16-6-253, శ్రీనివాస అగ్రహారం, విజయమహల్ సెంటర్, నెల్లూరు, SPSR నెల్లూరు జిల్లా వారి లోను ఖాతా గురించి స్వాధీనం తీసుకొని వారు సదరు ఆస్తిని బహిరంగ వేలం ద్వారా 06-01-2026 (లేదా వాయిదా పడిన ఆ తేదీ)న బహిరంగ వేలం ద్వారా విక్రయించబడుతుంది. వేలంలో అధిక మొత్తానికి పొందిన వారికి షెడ్యూలు ఆస్తి మొత్తం స్వాధీనం చేయబడుతుందని తెలియజేయడమైనది.

ఋణగ్రహీత మరియు హామీదారుల పేర్లు	షెడ్యూలు ఆస్తి	చెల్లించాల్సిన మొత్తం తేది.31-10-2025 నాటికి	రిజర్వు ధర రూ.
1) డాక్టర్ అడుసుమల్లి అనూష రాణి, భర్త: డాక్టర్ కోటకొండ నాగరాజ్, ప్రొప్రయిట్రిక్స్: మెస్సర్స్ అనూస్ డెంటల్ కేర్, డోర్ నెం.16-6-253, శ్రీనివాస అగ్రహారం, విజయమహల్ సెంటర్, నెల్లూరు, ఎస్‌పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా. (ఋణగ్రహీత) 2) డాక్టర్ అడుసుమల్లి అనూష రాణి, భర్త: డా.కోటకొండ నాగరాజ్, ప్రొప్రయిట్రిక్స్: మెస్సర్స్ అనూస్ డెంటల్ కేర్, చిక్కడపల్లి, ఓడిఎన్ థియేటర్ ఎదురుగా, ఆర్‌టిసి క్రాస్ రోడ్స్, హైదరాబాద్-500020, తెలంగాణ రాష్ట్రం (ఋణగ్రహీత) 3) డాక్టర్ కోటకొండ నాగరాజ్, తండ్రి: శ్రీ సుబ్బప్ప, మెస్సర్స్ అనూస్ డెంటల్ కేర్, చిక్కడపల్లి, ఓడిఎన్ థియేటర్ ఎదురుగా, ఆర్‌టిసి క్రాస్ రోడ్స్, హైదరాబాద్-500020, తెలంగాణ రాష్ట్రం (హామీదారు మరియు యజమాని ఆస్తి)	S.P.S.R నెల్లూరు జిల్లా, నెల్లూరు మండలం, నెల్లూరు కార్పొరేషన్, సర్వే నెం.25, సబ్ డివిజన్ నెం.25/1, 25/2, 25/3, ప్లాట్ నెం.20 (భాగం)తో నివాస మరియు వాణిజ్య ప్రయోజనాలకు అనువైన ఖాళీ స్థలం భూమి విస్తీర్ణం 462.77 చదరపు గజాలు (టైటిల్ డీడ్ డాక్యుమెంట్ ప్రకారం) మరియు 435.92 చదరపు గజాలు (భౌతిక ధృవీకరణ ప్రకారం)	రూ.1,98,33,368/- వర్తించబోవు వడ్డీ మరియు ఇతర ఖర్చులతో కలిపి	91,02,000/-
		వేలం నిర్వహించు ప్రదేశం: APSFC, ప్లాట్ నెం. బి12ఎ, ఇండస్ట్రియల్ ఎస్టేట్, జిఎన్‌టి రోడ్, దర్గామిట్ట, నెల్లూరు-524004, SPSR నెల్లూరు జిల్లా. సమయం: మ.3.00 గంట.లకు	ధరావత్తు రూ. 13,65,300/-

నియమ నిబంధనలు

1) KYC నిబంధనల ప్రకారం అవసరమగు గుర్తింపు పత్రము(లు) కొనుగోలుదారులు సమర్పించవలెను.
2) కొనుగోలుదారులు (15%) పదిహేను శాతం రిజర్వు ధరలో సొమ్ము రూ.13,65,300/- డిమాండ్ డ్రాఫ్ట్/ బ్యాంకర్స్ చెక్/ NEFT/ RTGS ద్వారా " APSFC, నెల్లూరు" వారి పేరున అమ్మకం సమయంలో చెల్లించవలెను మరియు రిజర్వు ధరలో 15% సొమ్ము చెల్లించిన కొనుగోలుదారులను మాత్రమే వేలంలో పాల్గొనుటకు అనుమతించెదరు.
3) ఆస్తి అమ్మకం చేయుటకు తగిన విలువ గల ఆఫర్లు రానిచో అమ్మకంను రద్దు చేయుటకు బ్రాంచి మేనేజర్ గారికి అధికారం కలదు.
4) అధిక విలువ తెలిపిన కొనుగోలుదారుకు అమ్మకం లేఖను జారీచేసెదరు (బ్రాంచి మేనేజర్ వారి ఇష్ట ప్రకారం)
5) అమ్మకం లేఖ పొందిన అధిక విలువ పలికిన కొనుగోలుదారు, కొనుగోలు ధరలో 15% సొమ్మును (డిపాజిట్ సొమ్ము మినహాయించుకొని) వెంటనేచెల్లించవలెను మరియు మిగిలిన కొనుగోలు మొత్తమును అమ్మకం లేఖ జారీ చేసిన 30 రోజులలోగా చెల్లించవలెను.
6) విజేతలు కాని కొనుగోలుదారులకు వారు చెల్లించిన డిపాజిట్ సొమ్మును వేలం పాట రోజున తిరిగి ఇచ్చివేయబడును.
7) అధిక ధర పలికిన కొనుగోలుదారు మిగిలిన కొనుగోలు మొత్తమును అమ్మకం లేఖ జారీ చేసిన 30 రోజులలోగా చెల్లించుటలో విఫలమైనచో అప్పటివరకు చెల్లించిన సొమ్ములను జప్తుచేయబడును.
8) ఒకవేళ డిపాజిట్ చేయకపోయినా లేదా మిగిలిన మొత్తాన్ని చెల్లించకపోయినా మొదటి కొనుగోలుదారుని ఖర్చులతో మరియు బాధ్యతతో షెడ్యూలు ఆస్తిని మరియొకసారి విక్రయించబడును.
9) వేలం పాటలో పాల్గొనదలచినవారు వారే స్వయంగా పాల్గొంటారా లేదా ఏజెంట్లు పాల్గొంటారా తెలుపవలెను. ఒకవేళ ఏజెంట్లు పాల్గొంటే, వారు ఎవరి తరుపున పాల్గొంటారో వారియొక్క చేవ్రాలుతో లిఖితపూర్వక అనుమతిని సమర్పించవలెను. లేనిఎడల వారి BID తిరస్కరించబడును.
10) ఒకవేళ ఋణగ్రహీత లేదా అతని తరపున ఇతర వ్యక్తులు లేదా షెడ్యూలు ఆస్తిపై ఆసక్తి చూపువారు, బకాయి మొత్తాన్ని వడ్డీతో సహా విక్రయానికి ముందురోజు సూర్యాస్తమయం కంటే ముందుగా చెల్లించిన ఎడల విక్రయం ఆపివేయబడును.
11) దిగువ సంతకందారుడు లేదా అర్హతగల ఇతర అధికారి యొక్క ధ్రువీకరణ లేనిదే విక్రయం అంతిమంకాదు, విక్రయానికి మరియు విక్రయ ధ్రువీకరణకు మధ్యన అమ్మకానికి సంబంధించిన ఇబ్బందుల అప్పీళ్ళ సమర్పణకు సదరు వ్యక్తులకు మరియు సంస్థలకు 30 రోజుల కాలవ్యవధి అనుమతించబడును. షెడ్యూలు ఆస్తిని అమ్మకం నిర్ధారణ అయిన తరువాత కొనుగోలుదారు పేరున రిజిష్టరు చేయబడును. దిగువ సంతకందారుడు సదరు వ్యక్తికి సంతకం మరియు సీలు వేయబడిన అమ్మకపు ధ్రువపత్రం ఇచ్చెదరు.
12) షెడ్యూల్ ఆస్తి వివరణలో లేదా వాటి అంచనా విస్తీర్ణంలో లోపాలకు APSFC బాధ్యత వహించదని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆస్తి "ఎక్కడ ఉంటే అక్కడ, ఏది ఉంటే అది మరియు ఎటువంటి పక్షపాతం లేకుండా" విక్రయించబడుతుంది.

ప్రదేశం : నెల్లూరు
తేది : 07.11.2025

సీనియర్ బ్రాంచ్ మేనేజర్ & Designated Collector under the APRR Act, 1864
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ, నెల్లూరు బ్రాంచ్

వ్యక్తిపై దాడి

నెల్లూరు(నేర విభాగం): గుర్తుతెలియని వ్యక్తి అకారణంగా ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిన ఘటన లక్కీ వైన్స్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంతపేట ఈద్గామిట్టలో పెయింటర్ ఖాదర్‌బాషా ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఆయన పరమేశ్వరి నగర్‌లోని లక్కీ వైన్ దుకాణానికి వెళ్లి అక్కడ తనకు తెలిసిన చాంద్‌బాషా, గౌస్‌బాషాతో మాట్లాడుతుండగా గుర్తుతెలియని వ్యక్తి వారితో ఎందుకు మాట్లాడుతున్నావని ఖాదర్‌బాషాపై దాడి చేశాడు. మరోసారి రాయితో దాడికి దిగాడు. గాయపడిన ఖాదర్ బాషా జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చేరారు. శనివారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బంగారు నగల చోరీ కేసులో నిందితుల అరెస్టు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: బంగారు నగలు చోరీ చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఉలవపాడు మండలం వడ్డెపాలెంలో ఫిబ్రవరి 3న పాకల అరుణ ఇంట్లో అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు బీరువా పగలగొట్టి సుమారు 90 గ్రాముల బంగారు నగలు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో అప్పట్లో ఉలవపాడులో కేసు నమోదైంది. విచారణలో భాగంగా విడవలూరు మండలానికి చెందిన మడపర్తిసతీష్, మోర్లశివప్రసాద్, బొట్టు చంద్రశేఖర్‌లను నిందితులుగా గుర్తించారు. 13 కేసులున్న సతీష్‌ను, శివప్రసాద్‌ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 80 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. చంద్రశేఖర్ కోసం గాలిస్తున్నామని, 10 గ్రాముల బంగారాన్ని రికవరీ చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా సీసీఎస్, ఉలవపాడు పోలీసులను ఆయన అభినందించారు. సీఐ అన్వర్‌బాషా, ఉలవపాడు ఎస్సై కె.అంకమ్మ పాల్గొన్నారు.

రికవరీ చేసిన నగలు

ఎగ్జిట్ డోర్‌ను పరిశీలిస్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్

ట్రావెల్ బస్సుల తనిఖీ

నెల్లూరు(నేర విభాగం): నగర ట్రాఫిక్ పోలీసులు ప్రైవేటు ట్రావెల్ బస్సులను తనిఖీలు చేశారు. శుక్రవారం రాత్రినుంచి శనివారం తెల్లవారు జామువరకు బస్సులకు పర్మిట్, ఎఫ్‌సీ, ఫైర్ పరికరాలు, ఫస్ట్‌ఎయిడ్ కిట్స్ పరిశీలించారు. ఎగ్జిట్ డోర్ల వద్ద సీట్లను ఏర్పాటు చేశారా అని ఆరా తీశారు. డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా నార్త్, సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణ, వెంకటరెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. నిబంధనల ఉల్లంఘనులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆట.. పతకాల బాట

ప్రభుత్వ కొలువులే లక్ష్యంగా చేసుకున్నారు.. పేద కుటుంబాల నుంచి వచ్చి నగరంలోని కేవీఆర్ మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు. చిన్నప్పటి నుంచే వివిధ ఆటల్లో ప్రతిభ చూపుతున్నారు. తమదైన ఆటతీరుతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. – న్యూస్‌టుడే, నెల్లూరు(విద్య)

ఉత్తమ ప్రదర్శన.. ఎస్.మణికంఠ

నగరంలోని భక్తవత్సల నగర్‌లో ఉంటూ భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తున్న వెంకటరావు, లక్ష్మిల కుమారుడు ఎస్.మణికంఠ ఖోఖోలో రాణిస్తున్నాడు. 2023లో చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ఆటను ప్రదర్శించాడు. 2023లో కాకినాడలో జరిగిన స్కూల్‌గేమ్స్ రాష్ట్ర పోటీల్లో అందరి మన్ననలు పొందాడు. 2024లో అనకాపల్లి, చిత్తూరులో జరిగిన ఖోఖో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ఆటతీరును ప్రదర్శించాడు. జాతీయ స్థాయిలో రాణించి క్రీడా కోటాలో ఆర్మీలో ఉద్యోగం సాధిస్తానంటున్నాడు.

ఆరో తరగతి నుంచే ఆసక్తి

నగరంలోని వనంతోపు సెంటర్‌లో నివాసం ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న రమణ, జయమ్మల కుమారుడు **ఎస్.నవీన్.** ఆరో తరగతి నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు. ఖోఖోలో జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నాడు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగి జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున పాల్గొని తనదైన ఆటతీరును ప్రదర్శించాడు. 2021లో చిత్తూరు, కర్నూలులో.. 2022లో ఇచ్ఛాపురంలో.. విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడు. 2023లో గుంటూరులో జరిగిన పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించారు. 2024లో అనకాపల్లిలో జరిగిన పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఉన్నత చదువుల అనంతరం క్రీడా కోటాలో పోలీసు అధికారి ఉద్యోగం సాధిస్తానంటున్నాడు.

బంగారు జాహ్నవి

నగరంలోని ఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్న వంశీకృష్ణ - శ్రావణిల కుమార్తె ఎం.జాహ్నవి చిన్ననాటి నుంచి యోగాపై మక్కువ పెంచుకుంది. 2022లో రాయవరంలో, 2023లో పశ్చిమ గోదావరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాల్ని సొంతం చేసుకుంది. 2024లో జయపూర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో ప్రతిభ చాటింది. ఉన్నత చదువుల అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయినిగా రాణిస్తానంటోంది.

సమ్మేటివ్ అసెస్‌మెంట్-I పరీక్షలు 10 నుంచి

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఎస్‌సీఈఆర్‌టీ ఇచ్చిన టైంటేబుల్ ప్రకారం ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షలు అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని డీఈవో ఆర్.బాలాజీరావు ప్రకటనలో తెలిపారు. పరీక్షల అనంతరం ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను యాప్‌లో నమోదు చేయాలన్నారు.

(c) eenadu

నెల్లూరు

•నెల్లూరు •నెల్లూరు గ్రామీణం

అర్బన్ కాంక్లేవ్‌లో కమిషనర్ నందన్

జాతీయ స్థాయి కార్యక్రమంలో కమిషనర్

నెల్లూరు(నగరపాలకసంస్థ): న్యూదిల్లీలోని యశుభూమిలో శనివారం జరిగిన నేషనల్ అర్బన్ కాంక్లేవ్-2025 కార్యక్రమంలో నెల్లూరు నగరపాలకసంస్థ కమిషనర్ వైవో నందన్ పాల్గొన్నారు. రాష్ట్ర పట్టణ పురపాలక కమిషనర్, డైరెక్టర్, ఏపీఎస్‌ఏసీ మేనేజింగ్ డైరెక్టర్, మెప్మా మేనేజింగ్ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి హాజరయ్యారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి: మంత్రి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రి నారాయణ తెలిపారు. నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం నియోజకవర్గ తెదేపా కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలు నిరంతరం పనిచేస్తుంటే తెదేపాకి తిరుగు ఉండదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్‌పర్సన్ తాళ్లపాక అనురాధ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు విజేతరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

SHRIRAM Finance **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్**

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలకు పరిపాలనా కార్యాలయం: డి.నెం.3-6-478,4వ అంతస్తు, ఆనంద్ ఎస్టేట్ లిబర్టీ రోడ్డు, హిమాయత్‌నగర్, హైదరాబాద్ - 500029, వెబ్‌సైట్ www.shriramfinance.in. బ్రాంచ్ కార్యాలయము : డి.నెం.26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, కెనరాబ్యాంక్ పక్కన, ఎ.కె.నగర్, నెల్లూరుజిల్లా - 524004

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 లోని సెక్షన్-13(2) క్రింద డిమాండ్ నోటీసు

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తరువాత ఎన్‌సిఎల్‌టి బెంచ్-2 చెన్నై తేది: 09.11.2022వారి ఆదేశాలతో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది: 30.11.2022 ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా పేరు మార్పునకు ఆమోదము లభించినది) ఈ కంపెనీ కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టరు కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిస్టరు కాబడి వారి **రిజిస్టరు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032** నందు నమోదు కాబడినదని తెలియజేయడ మైనది. **బ్రాంచ్ కార్యాలయము: నెల్లూరు-2**

ఈక్రింద పేర్కొన్న ఋణగ్రహీత /సహఋణగ్రహీతలు / గ్యారంటీదారులు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్‌ఎఫ్‌ఎల్) వారి వద్ద ఋణ సౌకర్యము పొంది ఉన్నారు. ఋణ సౌకర్యము పొందిన తర్వాత సదరు ఋణగ్రహీతలు/ గ్యారంటీదారులు ఋణము మరియు దానిపై వడ్డీని తిరిగి చెల్లించుటలో పలుమార్లు విఫలమైనారు.కావున సదరు అకౌంట్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు అనుసరించి నిరర్థక ఆస్తులుగా వర్గీకరించబడినది. తదుపరి శ్రీరామ్‌ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్‌ఎఫ్‌ఎల్) యొక్క అధీకృత అధికారి గారు సెక్యూరిటీ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా చట్టం, 2002 నిబంధన క్రింద సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 (సదరు యాక్ట్) మరియు దాని ద్వారా ఆపాదించబడిన అధికారాలను బట్టి రూలు 3తో చదువబడిన సెక్షన్ 13(2) ప్రకారం సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నియమాల (పేర్కొన్న నియమాలు) ను అనుసరించి ఋణగ్రహీత / గ్యారంటీదారులు /తనఖా దారులకు డిమాండ్ నోటీసును మరియు దానిపై అంగీకరింపబడిన వడ్డీ రేటుతో పాటు ఉత్పన్నమగు ఖర్చులు, ఇతర ఛార్జీలను నోటీసు అందుకున్న 60 రోజులలోపు చెల్లించవలసినదిగా కోరి వున్నారు.

వారు చివరగా తెలిపిన అడ్రసుకు జారీ చేసిన సదరు నోటీసు వారికి చేరక రిటర్న్ అయినది. కావున ఇందుమూలముగా పబ్లిక్ నోటీసు ద్వారా వారికి సదరు విషయము తెలియజేయడమైనది. సదరు చట్టములో సెక్షన్ 13 యొక్క సబ్‌సెక్షన్(8) ద్వారా ఋణగ్రహీతకు తెలియజేయడమేమనగా సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

ఋణగ్రహీతలు, సహ ఋణగ్రహీతలు, గ్యారంటీదారుల పేర్లు మరియు చిరునామా

1) **ఇర్లా రామచంద్రయ్య** తండ్రి వెంకయ్య, డి.నెం.26-10-1414, 2వ వీధి, చలపతి నగర్, పడారుపల్లి, నెల్లూరు జిల్లా- 524137 శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు
2) **ఇర్లా వెంకటరమణమ్మ** భర్త రామచంద్రయ్య, డి.నెం.26-10-1414, 2వ వీధి, చలపతి నగర్, పడారుపల్లి, నెల్లూరు జిల్లా- 524137 శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు
3) **బెల్లంకొండ మధు** తండ్రి తిరుపాలు డి.నెం.26-10-1505, చలపతి నగర్, పడారుపల్లి, నెల్లూరు జిల్లా- 524137 శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు

ఎన్‌పిఏ తేది: 07.08.2022 డిమాండ్ నోటీసు తేది: 23.10.2025
ఋణ మొత్తం రూ.12,00,000 (పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే)
అగ్రిమెంటు నెం: NELL3TF2101040009
డిమాండ్ నోటీసు అమౌంట్: రూ.21,18,316/- (ఇరవై ఒక్క లక్షల పద్దెనిమిది వేల మూడు వందల పదహారు రూపాయలు మాత్రమే)

స్థిరాస్తి వివరములు

ఇర్లా రామచంద్రయ్య, తండ్రి వెంకయ్య పేరున డాక్యుమెంట్ నెం.205/2021, తేది: 18.01.2021 గా పున్న స్థిరాస్తి వివరములు:- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా, నెల్లూరు రిజిస్ట్రేషన్ జిల్లా, నెల్లూరు సబ్ రిజిస్ట్రేషన్, నెల్లూరుసిటీ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని, పడారుపల్లి ఏరియా, సర్వేనెం.77/1 లో ఎ.1.24 సెంట్లు భూమిని మార్పు చేసి వేసిన ఇంటి ప్లాట్లలో ప్లాటు నెం.11 & 12, డి.నెం.26-1-1650. హద్దులు: తూర్పు: మూలి పెంచలరెడ్డి స్థలం, పడమరం పేరారెడ్డి ఇతరులకు విక్రయించిన స్థలం, ఉత్తరం: ఇతరుల స్థలం, దక్షిణం: రోడ్డు, ఈ హద్దుల మధ్య స్థలం విస్తీర్ణం 67 అంకణములలో 16 1/2 అంకణములు లేదా 132 చ.గ. అన్ని ఈజ్‌మెంటరీ హక్కులతో సహా.

ఈ పరిస్థితులలో ఋణగ్రహీతలు, సహ ఋణగ్రహీతలు మరియు గ్యారంటీదారులకు తెలియజేయడమేమనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పైన పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతోపాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించ వలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 యొక్క సెక్షన్ 13(4)ను అనుసరించి ఋణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులను స్వాధీనపరచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియ జేయడమైనది.

సదరు చట్టంలోని సెక్షన్13(13) ను అనుసరించి ఋణగ్రహీతకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

ప్రదేశం : నెల్లూరు
సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

కార్తిక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైంది. ఈ మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. ఇంతటి పవిత్రమైన నెలలో దీపారాధన చేస్తే తెలియక చేసిన పాపాలు కూడా నశిస్తాయని శాస్త్రవచనం. అపార పుణ్య సముపార్జనకు ఇదో మార్గమని భక్తుల విశ్వాసం. నెల్లూరు నగరం వై.ఎం.సి.ఎ. గ్రౌండ్, ఎ.సి.సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ దగ్గర ఈ నెల 10వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానళ్ల ఆధ్వర్యంలో కార్తిక దీపోత్సవం జరగనుంది. రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన ఎంట్రీ పాసులు నేటి (ఆదివారం) మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య వై.ఎం.సి.ఎ. మైదానంలో పంపిణీ చేస్తారు. మహిళలకు మాత్రమే దీపారాధనకు అవకాశం ఉంది. ప్రవేశం, పూజా సామగ్రి ఉచితం.

రేపు 'ఈటీవీ' కార్తిక దీపోత్సవం

పరిమిత సంఖ్యలో నేడు ఎంట్రీ పాసుల పంపిణీ

సమయం: రేపు (సోమవారం) సాయంత్రం 5 గంటలకు
స్థలం: వై.ఎం.సి.ఎ. గ్రౌండ్స్, కూరగాయల మార్కెట్ దగ్గర, నెల్లూరు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ Life

ఈ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం రేపు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు.

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు కేఎన్‌ఆర్ విద్యార్థులు

విద్యార్థులను అభినందిస్తున్న ప్రధానోపాధ్యాయుడు

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: నగరంలోని కేఎన్‌ఆర్ మున్సిపల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడల్లో రాణించి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు విజయప్రకాష్ పేర్కొన్నారు. శనివారం ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల జిల్లా స్థాయిలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన ఖోఖోలో 9వ తరగతి విద్యార్థులు హారిక, నాగదర్శిని, 10వ తరగతి విద్యార్థులు పి.రూప, ఎస్.నవీన్, 8వ తరగతి విద్యార్థి మణికంఠ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. సాఫ్ట్‌బాల్ పోటీల్లో 9వ తరగతి విద్యార్థి ఎ.జశ్వంత్, హాకీలో 10వ తరగతి విద్యార్థులు ఎం.రాహుల్ కృష్ణ, బి.జగదీష్, బి.జ్ఞానేంద్రకుమార్, ఎస్‌కే వహీదలు జిల్లా స్థాయిలో బంగారు పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయిని శుష్మ పాల్గొన్నారు.

In the Court of the 1st Addl. Junior Civil Judge : Nellore
O.S.No. 512 / 2007
1. Pamuru Masthanamma
2. Vemireddy Lakshmi - Plaintiffs
Vs
1. Settypalli Lakshmaiah (died) and 7 Others - Defendants
Notice to 4th Defendant
Gopinatham Bharath Kumar S/o Ayodya Ramaiah, Residing at D.No. 20/2, Balaji Nagar, Nellore, Nellore Dist.,

పై నెంబరు కేసులో వాదులు మీ మీద పై వారి కోర్టులో దావా దాఖలు చేసియున్నారు. సదరు దావాలో మీకు నోటీసు నిమిత్తం తేది **17-11-2025**న వాయిదా వేసియున్నారు. ఆ రోజు ఉదయం **10-30** గంటలకు మీరు స్వయంగా గానీ వకీలు ద్వారా గానీ హాజరై మీ ఆక్షేపణలు తెలుపు కోవలసినది. లేనియెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.

పి.శ్రీనివాసరావు, BA., L, BL.,
వాదులు తరపు అడ్వకేట్, నెల్లూరు

విద్యార్థులు దేశ భక్తిని పెంపొందించుకోవాలి

నెల్లూరు(విద్య): నగరంలోని వెంగళరావు నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో ఎన్‌సీసీ ఆధ్వర్యంలో వందేమాతరం గీతం స్ఫూర్తి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ అధికారి గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ వందేమాతరం గీతం భారతీయులందరినీ ఏకతాటిపై నడిపించి బ్రిటీష్ వారిని తరిమికొట్టేలా స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని మంజులవాణి, ఎన్‌సీసీ సిబ్బంది అనురాగ్, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రణాళిక లేని పని.. ప్రమాదమని..

న్యూస్‌టుడే, నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట)

రక్షణ కంచె దిమ్మెల వద్ద రోడ్డు దుస్థితి

ప్రణాళికలు లేకుండా చేసే పనులతో ప్రజాధనం వృథా కావడమే కాదు.. ప్రమాదం పొంచిఉంది. నగరంలోని డైకస్ రోడ్డు నుంచి అలంకార్ సెంటర్‌కు వెళ్లే మార్గంలో గచ్చు కాలువ బ్రిడ్జికి ఓ వైపు నిర్మించిన రక్షణ కంచే ఇందుకు నిదర్శనం. కొన్నేళ్ల క్రితం బ్రిడ్జికి ఓ వైపు రక్షణ గోడ పడిపోయింది. వంతెన రోడ్డు ఓ వైపు సిమెంట్ నిర్మాణం పగిలి కాలువలోకి జారిపోతూ ప్రమాదకరంగా మారింది. రద్దీ మార్గంలో వాహనదారులు, పాదచారులు ఏ మాత్రం ఆదమరిచినా ఆసుపత్రి పాలుకావాల్సిందే. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రజాధనం వెచ్చించి ఇనుప కమ్ములతో రక్షణ కంచె ఏర్పాటు చేశారు.

కాలువ పనులు విస్మరించి..

బ్రిడ్జి వద్ద రోడ్డు అంచు కాలువ వైపు జారిపోకుండా మొదటగా పనులు చేయాల్సి ఉంది. అలా చేయకుండానే ఇనుప కమ్ములతో రక్షణ కంచె నిర్మించారు. ప్రస్తుతం కమ్ముల నిలబెట్టేందుకు నిర్మించిన దిమ్మెల వద్ద సిమెంట్ రోడ్డు పగిలిపోయింది. రాకపోకల సమయంలో వాహనాలు ఏమాత్రం అంచుకు వచ్చాయంటే కమ్ములతో పాటు కాలువలోకి పడిపోతాయి. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయకుండా ఇలా రక్షణ కంచెను నిర్మించడంపై స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పరిశీలించి ప్రమాదాలు జరగకముందే మరమ్మతు పనులు చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.

హాకీ క్రీడాకారుడి మృతికి నివాళి

నెల్లూరు(క్రీడా విభాగం), న్యూస్‌టుడే: ప్రముఖ హాకీ క్రీడాకారుడు వై.లాభాన్ దేవ ప్రసాద్ (56) శుక్రవారం రాత్రి మృతి చెందారు. శనివారం ఫత్తేఖాన్‌పేటలోని ఆయన మృతదేహాన్ని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, ఫుట్‌బాల్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి ఉమా శంకర్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు థామస్ పీటర్, హాకీ క్రీడాకారులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు నివాళులర్పించారు.

IN THE COURT OF THE SENIOR CIVIL JUDGE : ATMAKUR
E.P. No. 1 / 2022
(N) O.S. No. 471 / 2016
Kamatham Madhusudhana Reddy .. DHR
Vs.
Pathipati Srinivasulu .. JDR
Notice to JDR
Pathipati Srinivasulu
S/o. Subbaiah, D.No. 25-3-798, 7th Street, Nethaji Nagar, Podalakur Road, Nellore City, SPSR Nellore Dist.

పై నెంబరు కేసులో డిక్రీహోల్డరు మీమీద పై వారి కోర్టులో ఇ.పి. దాఖలు చేసియున్నారు. సదరు ఇ.పి.లో సేల్ నోటీసు నిమిత్తం తేది **12-11-2025**న వాయిదా వేసియున్నారు. ఆరోజు ఉదయం 10.30 గంటలకు మీరు స్వయంగా గానీ వకీలు ద్వారా గానీ హాజరై మీ ఆక్షేపణలు తెలుపుకొన వలసినది. లేనియెడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును.

టి.సురేష్, LL.B.,
డిక్రీ హోల్డర్ తరపు అడ్వకేట్, ఆత్మకూరు.

CHANGE OF NAME

I, **Parasmal Santilal** S/o **Shantilal,** R/o of 16-1-485 Madvapati vari street near Head Post Office, Nellore SPSR Nellore. Shall henceforth be known as **Parasmal S Jain** affidavit No 77aa 402265 sworn before notary T Durgamba dated:27-10-2025.

Rent/Lease

నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట, పప్పులవీధిలో ఈస్ట్ ఫేసింగ్ 6000 S.ft. (200 x 30) బ్యాంకులకు, సూపర్ మార్కెట్‌లకు ఇవ్వబడును.

83339 25464
94412 68367

SHRIRAM Finance **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్**

రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032
బ్రాంచ్ చిరునామా : డి.నెం.26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, కెనరా బ్యాంక్ ప్రక్కన, ఏ.కె.నగర్, నెల్లూరు (జిల్లా)-524004.

డిమాండ్ నోటీస్

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(2) ప్రకారం డిమాండ్ నోటీసు

మేము మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తర్వాత **NCLT** బెంచ్-II చెన్నై తేది.09.11.2022) వారి ఆదేశాలతో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత (కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది.30.11.2022) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పేరు మార్పునకు ఆమోదము లభించినది. కంపెనీస్ యాక్ట్, 2013 క్రింద రిజిష్టర్ కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింక్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిష్టరు కాబడినది. రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 నందు నమోదు కాబడినదని తెలియజేయడమైనది. బ్రాంచ్ : నెల్లూరు-2.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL) నుండి ఋణం పొందిన ఈ క్రింద పేర్కొన్న ఋణగ్రహీతలు/ సహ-ఋణగ్రహీతలు/హామీదారులకు తెలియజేయునది ఏమనగా, ఋణ సహాయం పొంది, ఆ తరువాత నెలసరి వాయిదాలను నిర్దేశిత ఆఖరి తేది వరకు వడ్డీతో సహా మరియు అసలు తిరిగి చెల్లించుటలో అనేక సార్లు విఫలమైనారు. దాని పర్యావసానంగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL), అధీకృత అధికారిచే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల ప్రకారం మీ ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించబడింది. కావున సెక్యూరిటీకరణ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా వడ్డీ చట్టం, 2002 అమలులో మరియు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 (సర్ఫేసి చట్టం 2002)లోని నియమం 3 అనుసరించి మరియు సెక్షన్ 13(2) ప్రకారం ఇవ్వబడిన అధికారాలను అమలుచేస్తూ క్రింద పేర్కొన్న సంబంధిత తేదీలలో ఋణగ్రహీతలకు / హామీదారులకు / తనఖాదారులకు నోటీసు జారీ చేయడమైనది. అట్టి నోటీసు అందుకున్న తేది నుండి 60 రోజులలోపు నోటీసులోని మొత్తాన్ని మరియు కాంట్రాక్టు రేటుపై తదుపరి వడ్డీతో పాటు యాధృచ్ఛిక ఖర్చులు ఛార్జీలు మొదలైనవి చెల్లించమని డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

కాని వారికి జారీ చేసిన నోటీసులు లభ్యమైన వారి చివరి చిరునామాకు పంపించాము. అట్టి నోటీసు బట్వాడా కాలేదు, కనుక ఈ బహిరంగ ప్రకటన ద్వారా వారికి తెలియచేయడమైనది.

సదరు చట్టములోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) ద్వారా ఋణగ్రహీతకు తెలియజేయడమేనమనగా సెక్యూర్డు ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

ఋణగ్రహీత(లు) / సహ-ఋణగ్రహీత(లు) / హామీదారు(లు) పేర్లు	
ఋణ ఖాతా నెం. NELL3TF2104160005	NPA తేది : 07-10-2022
1. యనమల రమేష్, తండ్రి : యనమల వెంకటయ్య, డి.నెం. 25/3/1040, ప్రగతి నగర్, పొదలకూరు రోడ్, నెల్లూరు, యస్‌పియస్ఆర్ నెల్లూరు (జిల్లా).-524004	డిమాండ్ నోటీసు తేది : 23-10-2025
2. యనమల కొండమ్మ, భర్త : యనమల రమేష్, డి.నెం.: 25/3/1040, ప్రగతి నగర్, పొదలకూరు రోడ్, నెల్లూరు, యస్‌పియస్ఆర్ నెల్లూరు (జిల్లా).-524004	ఋణ మొత్తం : రూ.12,00,000/-
3. రొద్ద కొండయ్య, తండ్రి : రొద్ద కొండయ్య లేటు, డి.నెం. 25/2/1132, 7వ వీధి, ఎ బ్లాక్ ప్రగతి నగర్, వెంగళరావు నగర్, నెల్లూరు, యస్‌పియస్ఆర్ నెల్లూరు (జిల్లా).-524004	బకాయి మొత్తం : రూ.26,00,715/-

స్థిరాస్తి షెడ్యూలు వివరములు :

లోన్ అగ్రిమెంట్ నెం.**NELL3TF2104160005**- స్థిరాస్తి వివరములు : డాక్యుమెంట్ నెం.4875/2021, తేది: 30.04.2021 ప్రకారం యనమల రమేష్, తండ్రి : యనమల వెంకటయ్య గారి పేరున గల షెడ్యూల్ ఆస్తి : ఆస్తి వివరాలు : యస్‌పియస్ఆర్ నెల్లూరు రిజిస్ట్రేషన్ జిల్లా, నెల్లూరు సబ్ రిజిస్ట్రేషన్, నెల్లూరు రూరల్ మండలం, నెల్లూరు బిట్-1, కొత్తూరు పంచాయతీ నెల్లూరు బిట్-1, కొత్తూరు గ్రామ ఖాతాలు ప్రస్తుతం నెల్లూరు సిటీ. యస్.నెం. 2079/2 మరియు 2087/2 లోని ఎ.3.87 సెంట్లలో ఇంటి ప్లాట్లుగా ఆమోదించబడిన లేఅవుట్ ప్లాన్‌లో ప్లాట్ నెం.87 నందు 17 అంకణములు 26 చదరపు అడుగులు, ప్లాట్ నెం.88 నందు 17 అంకణములు 26 చదరపు అడుగులు మొత్తం 34 అంకణములు 52 చదరపు అడుగులు లేదా 277.77 చదరపు మీ.లు ఖాళీ స్థలం. **హద్దులు : తూర్పు:** లేఅవుట్ రోడ్డు, **పడమర:** ప్లాట్ నెం.36 & 37, **ఉత్తరం:** ప్లాట్ నెం.86, **దక్షిణం:** ప్లాట్ నెం.89.

ఈ పరిస్థితులలో ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు మరియు హామీదారులకు తెలియజేయడమేమనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పై పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతో పాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించవలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీ-కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియచల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 యొక్క సెక్షన్ 13(4) ను అనుసరించి ఋణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డు ఆస్తులను స్వాధీనపరచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియజేయడమైనది.

సదరు చట్టంలోని 13(13) ను అనుసరించి ఋణగ్రహీతకు చెందిన సెక్యూర్డు ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

వేడుకగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: నెల్లూరు నగరం జ్యోతినగర్‌లోని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మహా పూర్ణాహుతి, కలశద్వాసన, మహా కుంభాభిషేకం, సీతారాముల శాంతి కల్యాణం నిర్వహించారు. తెదేపా నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. ఆలయ ఛైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించినట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కార్పొరేటర్ పురుషోత్తం, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

స్తంభానికి నిర్వాహకుల పూజలు

ఆలోచన అదిరిందయ్యా

చిల్డ్రన్స్ పార్క్‌లో ఉదయం, సాయంత్రం సందర్శకులు నడక కోసం వస్తుంటారు. వారి వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ నీటి సీసాలు, కవర్లు ఎక్కడపడితే అక్కడ వేస్తుండటంతో పార్కు నిర్వాహకులు చిన్న ఆలోచన చేశారు. ప్లాస్టిక్ డ్రమ్ములను డస్ట్‌బిన్లుగా మార్చారు. అందరూ ప్లాస్టిక్ వస్తువులు వాటిలో వేస్తుండటంతో పార్కు పరిసరాలు పరిశుభ్రంగా మారాయి. –ఈనాడు, నెల్లూరు

ఖాళీ స్థలాల్లో చెత్త నిల్వలు

నెల్లూరు నగరం బుజబుజ నెల్లూరు ప్రధాన రహదారి పక్కన ఖాళీ స్థలం చెత్తకు నిలయంగా మారింది. స్థానికులు చెత్త, వ్యర్థాలు వేస్తుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. చెత్తతోపాటు వస్తున్న ప్లాస్టిక్ కవర్లు గాలికి ఎగిరి రహదారిపై పడుతుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. –న్యూస్‌టుడే, నెల్లూరు (మార్కెట్ సెంటర్)

SHRIRAM Finance **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్**

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలకు పరిపాలనా కార్యాలయం: డి.నెం.3-6-478,4వ అంతస్తు, ఆనంద్ ఎస్టేట్ లిబర్టీ రోడ్డు, హిమాయత్‌నగర్, హైదరాబాద్ - 500029, వెబ్‌సైట్: www.shriramfinance.in. బ్రాంచ్ కార్యాలయము : డి.నెం.26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, కెనరాబ్యాంక్ పక్కన, ఎ.కె.నగర్, నెల్లూరుజిల్లా - 524004

డిమాండ్ నోటీసు

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 లోని సెక్షన్-13(2) క్రింద డిమాండ్ నోటీసు

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తరువాత ఎన్‌సిఎల్‌టి బెంచ్-2 చెన్నై తేది: 09.11.2022వారి ఆదేశాలతో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది: 30.11.2022 ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా పేరు మార్పునకు ఆమోదము లభించినది) ఈ కంపెనీ కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టరు కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిస్టరు కాబడి వారి **రిజిస్టరు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032** నందు నమోదు కాబడినదని తెలియజేయడ మైనది. **బ్రాంచ్ కార్యాలయము: నెల్లూరు-2**

ఈక్రింద పేర్కొన్న ఋణగ్రహీత /సహఋణగ్రహీతలు / గ్యారంటీదారులు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్‌ఎఫ్‌ఎల్) వారి వద్ద ఋణ సౌకర్యము పొంది ఉన్నారు. ఋణ సౌకర్యము పొందిన తర్వాత సదరు ఋణగ్రహీతలు/ గ్యారంటీదారులు ఋణము మరియు దానిపై వడ్డీని తిరిగి చెల్లించుటలో పలుమార్లు విఫలమైనారు.కావున సదరు అకౌంట్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు అనుసరించి నిరర్థక ఆస్తులుగా వర్గీకరించబడినది. తదుపరి శ్రీరామ్‌ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్‌ఎఫ్‌ఎల్) యొక్క అధీకృత అధికారి గారు సెక్యూరిటీ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా చట్టం, 2002 నిబంధన క్రింద సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 (సదరు యాక్ట్) మరియు దాని ద్వారా ఆపాదించబడిన అధికారాలను బట్టి రూలు 3తో చదువబడిన సెక్షన్ 13(2) ప్రకారం సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) నియమాల (పేర్కొన్న నియమాలు) ను అనుసరించి ఋణగ్రహీత / గ్యారంటీదారులు /తనఖా దారులకు డిమాండ్ నోటీసును మరియు దానిపై అంగీకరింపబడిన వడ్డీ రేటుతో పాటు ఉత్పన్నమగు ఖర్చులు, ఇతర ఛార్జీలను నోటీసు అందుకున్న 60 రోజులలోపు చెల్లించవలసినదిగా కోరి వున్నారు.

వారు చివరగా తెలిపిన అడ్రసుకు జారీ చేసిన సదరు నోటీసు వారికి చేరక రిటర్న్ అయినది. కావున ఇందుమూలముగా పబ్లిక్ నోటీసు ద్వారా వారికి సదరు విషయము తెలియజేయడమైనది. సదరు చట్టములో సెక్షన్ 13 యొక్క సబ్‌సెక్షన్(8) ద్వారా ఋణగ్రహీతకు తెలియజేయడమేమనగా సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

ఋణగ్రహీతలు, సహ ఋణగ్రహీతలు, గ్యారంటీదారుల పేర్లు మరియు చిరునామా

1) **దుత్తపాటి సాయిక్రిష్ణ** తండ్రి పరంధామరెడ్డి, పాములవారిపాళెం, చింతోపు, ఇందుకూరు పేట, నెల్లూరు- 524002, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
2) **దుత్తపాటి పరంధామరెడ్డి,** తండ్రి శేషురెడ్డి పాములవారిపాళెం, చింతోపు, ఇందుకూరు పేట, నెల్లూరు- 524002, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
3) **ఎం.శ్రీవాణి,** భర్త సాయిక్రిష్ణ , పాములవారిపాళెం, చింతోపు, ఇందుకూరు పేట, నెల్లూరు- 524002, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
4) **దుత్తపాటి శ్రీనివాసులు,** తండ్రి దాసయ్య, పాములవారిపాళెం, కొత్తూరు ఇందుకూరు పేట, నెల్లూరు- 524314, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

ఎన్‌పిఏ తేది: 07.06.2025 డిమాండ్ నోటీసు తేది: 23.10.2025
ఋణ మొత్తం రూ.17,00,000 (పదిహేడు లక్షల రూపాయలు మాత్రమే)
అగ్రిమెంటు నెం: NELL3TF2101230002
డిమాండ్ నోటీసు అమౌంట్: రూ.18,58,233/- (పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే)

స్థిరాస్తి వివరములు

దుత్తపాటి పరంధామరెడ్డి తండ్రి శేషురెడ్డి పేరున డాక్యుమెంట్ నెం.959/2021, తేది: 28.01.2021 గా పున్న స్థిరాస్తి వివరములు:- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా, నెల్లూరు రిజిస్ట్రేషన్ జిల్లా, నెల్లూరు సబ్ జిల్లా, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, నెల్లూరుబిట్-1 ఏరియా. వెంగల్‌రావు నగర్, సర్వేనెం.1972/1 లో అప్రూవ్డ్ లేఅవుట్ లోని ప్లాటు నెం.5, డి.నెం.25-1-2256 గల స్థలం విస్తీర్ణం 266.66 చ.గ. అన్ని ఈజ్‌మెంటరీ హక్కులతో. హద్దులు: తూర్పు: 40అ. వెడల్పు గల లేఅవుట్ రోడ్డు, పడమర: ప్లాటు నెం.38 స్థలం, ఉత్తరం: ప్లాటు నెం.6 స్థలం, దక్షిణం: ప్లాటునెం.4 స్థలం

ఈ పరిస్థితులలో ఋణగ్రహీతలు, సహ ఋణగ్రహీతలు మరియు గ్యారంటీదారులకు తెలియజేయడమేమనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పైన పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతోపాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించ వలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 యొక్క సెక్షన్ 13(4)ను అనుసరించి ఋణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులను స్వాధీనపరచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియ జేయడమైనది.

సదరు చట్టంలోని సెక్షన్13(13) ను అనుసరించి ఋణగ్రహీతకు చెందిన సెక్యూర్డ్ ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

ప్రదేశం : నెల్లూరు
సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు పోరాటం

నెల్లూరు(టౌన్), న్యూస్‌టుడే: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈనెల 12న నియోజకవర్గాల వారీగా ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. శనివారం నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేతుల మీదుగా ఉద్యమ గోడప్రతులను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయంపై వెనక్కి తగ్గేవరకు వైకాపా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్, తూమాటి మాధవరావు, నాయకులు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, వీరి చలపతి, మొయిళ్ల గౌరీ పాల్గొన్నారు.

ఆలయ భూముల్లో సిమెంట్ రోడ్డు తగదు

నెల్లూరు(టౌన్), న్యూస్‌టుడే: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి శివుడి సొత్తు కాజేస్తూ క్షమాపణ కోరేందుకే శివాలయం చుట్టూ తిరుగుతున్నాడని ప్రజలు భావిస్తున్నట్లు వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. శనివారం నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో మాట్లాడుతూ కాకుటూరులోని రామలింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన 48 సెంట్ల భూమిలో రియల్ ఎస్టేట్ యజమానుల కోసం సిమెంటు రోడ్డు నిర్మించాడని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో మట్టి, ఇసుక, బూడిద దోచుకుంటున్నాడని ఆరోపించారు.

వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించండి

నెల్లూరు(నవాబుపేట), న్యూస్‌టుడే: ఇందుకూరుపేట మండలంలో సముద్ర తీరప్రాంత గ్రామాలను అనుసంధానించడంలో కీలకపాత్ర పోషించే గంగపట్నం పల్లిపాళెం బ్రిడ్జి నిర్మాణానికి రూ.14.60 కోట్లు మంజూరు చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు. నగరంలోని ర.భ అతిథి గృహంలో శనివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు ఫరూక్‌ను కలిశారు. 2021లో తుపాను కారణంగా కోవూరు నియోజకవర్గంలో ధ్వంసమైన పోర్లు కట్టలు, సాగునీటి కాలువలకు సంబంధించి పనులు అపరిష్కృతంగా ఉన్నాయని వాటిని పూర్తి చేయాలన్నారు. ● నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధి నగరంలోని కొండాయపాళెం, భక్తవత్సల నగర్ ప్రాంతాల్లో రైల్వే అండర్ బ్రిడ్జీల పనులు మొదలయ్యేలా చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఫరూక్‌ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వినతిపత్రం ద్వారా కోరారు. చింతారెడ్డిపాలెం జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు పంపారని, దానికి కూడా నిధులు మంజూరు చేయాలని కోరారు.

మేమున్నాం.. మీకు తోడుగా! (10 AM to 1 PM) నెల్లూరు, గ్రామీణం 80085 50332 80085 74001

సమస్య: ఇరుగాళమ్మ సంఘం రాజీవ్ గృహకల్పలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. చిన్నారులు, వృద్ధులను కరుస్తున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నగరపాలకసంస్థ అధికారులు పట్టించుకోవడం లేదు. – రమణయ్య

✓ కుక్కలను పట్టించేందుకు చర్యలు చేపడతాం. – డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి

? నగరంలోని టక్కేమిట్టలో కాలువలు శుభ్రం చేయడం లేదు. మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. – సందానిబాషా, స్థానికుడు

✓ కాలువలను శుభ్రం చేయిస్తాం. – డాక్టర్ కనకాద్రి, నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి

? నగరంలోని రేబాలవీధి జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యాలయం సమీపంలో రోడ్డు వెంబడి కొందరు చెత్తాచెదారాలు వేస్తున్నారు. చెత్తకుండీ ఏర్పాటు చేయాలి. – రమణయ్య

✓ చెత్తకుండీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కనకాద్రి, ఆరోగ్యాధికారి

– న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్, నవాబుపేట)

న్యూ హ్యాండ్లూమ్, హ్యాండీ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభం

ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్న భానుశ్రీ

నెల్లూరు (టౌన్), న్యూస్‌టుడే: న్యూ హ్యాండ్లూమ్, హ్యాండీ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్‌లో వివిధ రాష్ట్రాల్లో తయారైన వస్తువులను నెల్లూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని మాజీ మేయర్ భానుశ్రీ అన్నారు. శనివారం నగరంలోని కేవీఆర్ పెట్రోలు బంకు వద్ద ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. నిర్వాహకులు అషుశర్మ, అమిత్‌సింగ్, జునేద్, అస్లాం మాట్లాడుతూ భారతదేశంలో పేరుగాంచిన నాణ్యత కలిగిన వస్త్రాలు, గృహోపకరణాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి రోజూ ఉదయం పది నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దాట్ల చక్రవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SHRIRAM Finance **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్**

రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032
బ్రాంచ్ చిరునామా : డి.నెం.26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, కెనరా బ్యాంక్ ప్రక్కన, ఏ.కె.నగర్, నెల్లూరు (జిల్లా)-524004.

డిమాండ్ నోటీస్

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 లోని సెక్షన్ 13(2) ప్రకారం డిమాండ్ నోటీసు

మేము మెస్సర్స్. శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తర్వాత **NCLT** బెంచ్-II చెన్నై తేది.09.11.2022) వారి ఆదేశాలతో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత (కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది.30.11.2022) ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా పేరు మార్పునకు ఆమోదము లభించినది. కంపెనీస్ యాక్ట్, 2013 క్రింద రిజిష్టర్ కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింక్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిష్టరు కాబడినది. రిజిష్టరు ఆఫీసు శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 నందు నమోదు కాబడినదని తెలియజేయడమైనది. బ్రాంచ్ : నెల్లూరు-2.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL) నుండి ఋణం పొందిన ఈ క్రింద పేర్కొన్న ఋణగ్రహీతలు/ సహ-ఋణగ్రహీతలు/హామీదారులకు తెలియజేయునది ఏమనగా, ఋణ సహాయం పొంది, ఆ తరువాత నెలసరి వాయిదాలను నిర్దేశిత ఆఖరి తేది వరకు వడ్డీతో సహా మరియు అసలు తిరిగి చెల్లించుటలో అనేక సార్లు విఫలమైనారు. దాని పర్యావసానంగా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (SFL), అధీకృత అధికారిచే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీచేసిన ఆదేశాలు/మార్గదర్శకాల ప్రకారం మీ ఖాతాను నిరర్థక ఆస్తిగా వర్గీకరించబడింది. కావున సెక్యూరిటీకరణ మరియు ఆర్థిక ఆస్తుల పునర్నిర్మాణం మరియు భద్రతా వడ్డీ చట్టం, 2002 అమలులో మరియు సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 (సర్ఫేసి చట్టం 2002)లోని నియమం 3 అనుసరించి మరియు సెక్షన్ 13(2) ప్రకారం ఇవ్వబడిన అధికారాలను అమలుచేస్తూ క్రింద పేర్కొన్న సంబంధిత తేదీలలో ఋణగ్రహీతలకు / హామీదారులకు / తనఖాదారులకు నోటీసు జారీ చేయడమైనది. అట్టి నోటీసు అందుకున్న తేది నుండి 60 రోజులలోపు నోటీసులోని మొత్తాన్ని మరియు కాంట్రాక్టు రేటుపై తదుపరి వడ్డీతో పాటు యాధృచ్ఛిక ఖర్చులు ఛార్జీలు మొదలైనవి చెల్లించమని డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

కాని వారికి జారీ చేసిన నోటీసులు లభ్యమైన వారి చివరి చిరునామాకు పంపించాము. అట్టి నోటీసు బట్వాడా కాలేదు, కనుక ఈ బహిరంగ ప్రకటన ద్వారా వారికి తెలియచేయడమైనది.

సదరు చట్టములోని సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (8) ద్వారా ఋణగ్రహీతకు తెలియజేయడమేనమనగా సెక్యూర్డు ఆస్తులను విడిపించుకొనుటకు గల అవకాశమును వారి దృష్టికి తీసుకురావడమైనది.

ఋణగ్రహీత(లు) / సహ-ఋణగ్రహీత(లు) / హామీదారు(లు) పేర్లు	
ఋణ ఖాతా నెం. NELL3TF2101310015	NPA తేది : 10-05-2023
1. షేక్ అబ్దుల్ అలీమ్, తండ్రి : షేక్ అబ్దుల్ ఖయూమ్, డి.నెం. 20/904,బాలుపాపేట్, సిఎవిఎమ్ హై స్కూల్, ములాపేట, నెల్లూరు, యస్‌పియస్ఆర్ నెల్లూరు (జిల్లా).-524003	డిమాండ్ నోటీసు తేది : 23-10-2025
2. షేక్ లతీఫున్నిసా, భర్త : షేక్ అబ్దుల్ ఖయూమ్, డి.నెం.:23-868-8,ఫ్లాట్ నం.501, బొమ్మా వారి అపార్ట్‌మెంట్, ఫతేఖాన్ పేట్, కలన్ మసీదు ఎదురుగా, నెల్లూరు,యస్‌పియస్ఆర్ నెల్లూరు-524003.	ఋణ మొత్తం : రూ.15,00,000/-
3. షేక్ సుమయ్య ఫాతిమా, కేరాఫ్ షేక్ అబ్దుల్ అలీమ్, డి.నెం.:20-904, బలుపా పేట్, సిఎవిఎమ్ హై స్కూల్, ములాపేట, నెల్లూరు, యస్‌పియస్ఆర్ నెల్లూరు (జిల్లా).-524003	బకాయి మొత్తం : రూ.24,91,950/-
4. షేక్ కలీముల్లా, తండ్రి : షేక్ అబ్దుల్ ఖయూమ్, డి.నెం.: 23-868-8, ఫ్లాట్ నం.501, బొమ్మా వారి అపార్ట్‌మెంట్, ఫతేఖాన్ పేట్, కలన్ మసీదు ఎదురుగా, నెల్లూరు, యస్‌పియస్ఆర్ నెల్లూరు (జిల్లా)-524003	
5. షేక్ ఖవాజా మైయుద్దీన్, తండ్రి : షేక్ ఖాజా మొహిద్దీన్, డి.నెం.:22-1-37, పెద్ద బజార్, మంజు ప్రొవిజన్స్ ఎదురుగా, పెద్ద బజార్, నెల్లూరు, యస్‌పియస్ఆర్ నెల్లూరు (జిల్లా)-524001.	

స్థిరాస్తి షెడ్యూలు వివరములు :

లోన్ అగ్రిమెంట్ నెం.**NELL3TF2101310015**- స్థిరాస్తి వివరములు : డాక్యుమెంట్ నెం.527/2021, తేది: 02.03.2021 ప్రకారం షేక్ లతీఫున్నీసా, భర్త : షేక్ అబ్దుల్ ఖయ్యూం గారి పేరున గల షెడ్యూల్ ఆస్తి : ఆస్తి వివరాలు : యస్‌పియస్ఆర్ నెల్లూరు జిల్లా, నెల్లూరు రిజిస్ట్రేషన్ జిల్లా, బుజ బుజ నెల్లూరు సబ్ జిల్లా, బుజ బుజ నెల్లూరు గ్రామ పంచాయతీ మరియు గ్రామ ఖాతాలు, ప్రస్తుతం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, నెల్లూరు సిటీ సర్వే నెం.86/5 లోని ఎ.1.04 సెంట్లు మరియు సర్వే నెం.86/6 లోని ఎ.1.07 సెంట్లు, మొత్తం ఎ.2.11 సెంట్ల భూమిని లేఅవుట్ కింద ఇంటి ప్లాట్‌లుగా మార్చబడి మరియు అందలి ప్లాట్ నంబర్ 10 గా గల 30 అంకణములు మరియు 60 చదరపు అడుగులు లేదా 204.683 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఖాళీ స్థలం. **హద్దులు: తూర్పు:** 30 అడుగుల వెడల్పు రోడ్డు, **పడమర :** బృందావనం చౌదరి స్థలం, **ఉత్తరం:** ప్లాట్ నంబర్ 11, **దక్షిణం:** ప్లాట్ నంబర్ 9.

వీటి మధ్య 30 అంకణములు మరియు 60 చదరపు అడుగులు లేదా అన్ని యాజిమెంట్ హక్కులతో పాటు 204.683 చదరపు మీటర్ల ఖాళీ స్థలం అన్ని యాజిమెంట్ హక్కులతో కలదు.

ఈ పరిస్థితులలో ఋణగ్రహీతలు / సహ-ఋణగ్రహీతలు మరియు హామీదారులకు తెలియజేయడమేమనగా ఈ పత్రికా ప్రకటన వెలువడిన రోజు నుండి 60 రోజులలోపు పై పేర్కొన్న ఋణ మొత్తము భవిష్యత్ వడ్డీతో పాటు మరియు ఇతర ఖర్చులను చెల్లించవలెను. 60 రోజుల వ్యవధి దాటిన తర్వాత సెక్యూరిటైజేషన్ మరియు రీ-కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియచల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 యొక్క సెక్షన్ 13(4) ను అనుసరించి ఋణగ్రహీత, తనఖాదారుకు చెందిన సెక్యూర్డు ఆస్తులను స్వాధీనపరచుకొనుటకు చర్యలు చేపట్టబడునని తెలియజేయడమైనది.

సదరు చట్టంలోని 13(13) ను అనుసరించి ఋణగ్రహీతకు చెందిన సెక్యూర్డు ఆస్తులపై మా సంస్థ ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు బదలాయించుట, అమ్మకము మరియు లీజుకు ఇవ్వడం ఇంకా ఏ ఇతర లావాదేవీలు చేయరాదని తెలియజేయడమైనది.

సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(c) eenadu

అవని బ్రాండ్‌తో ప్రపంచ విపణిలోకి

■ మెప్మాలో నూతన ఒరవడికి శ్రీకారం ■ మహిళల ఉపాధికి ఊతం

అనంతపురం (అశోక్‌నగర్), న్యూస్‌టుడే: అనంతపురం మొదలుకొని మడకశిర వరకు ఒక్కో ప్రాంతంలో ఓ తరహా ఉత్పత్తులకు ప్రసిద్ధి. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ లేకుంటే స్థానికంగానే విక్రయాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఉమ్మడి జిల్లాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని డ్వాక్రా మహిళలు తయారు చేసిన వస్తువులకు ఇక సరికొత్త బ్రాండ్ తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ద్వారా మహిళామణులు తయారు చేసే ఉత్పత్తులను ప్రపంచ విపణి ముందుంచనున్నారు.

జూట్‌బ్యాగులు

లక్ష్యం ప్రతి ఇంటికి ఓ పారిశ్రామిక వేత్తను తీర్చిదిద్దాలి

ఆచరణ ఎలా..

పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఇన్నాళ్లు ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ)లో ఉంచేవారు. ఇకపై ఈ ఉత్పత్తులకు అవని వేదిక ద్వారా విక్రయాలు జరుగుతాయి.

ప్రయోజనం

ముఖ్యమంత్రి చంద్రబాబు, మెప్మా ఎండీ తేజ్ భరత్ మెప్మా మహిళలకు ప్రత్యేకంగా ఒక బ్రాండ్ ఉండాలని నిర్ణయించారు. అవని విధానం ద్వారా మహిళలు సులభంగా ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసి కోరుకున్న వారికి వాటిని పంపవచ్చు.

ఏం మార్పులు జరుగుతాయి?

ధర్మవరానికి చెందిన తోలుబొమ్మలు

వస్తువు ప్యాకింగ్, ధర, నాణ్యత, నవ్యత, చూడటానికి ఆసక్తికరంగా రూపొందించి ఫొటోషూట్ తీసి 'అవని' పోర్టల్‌లో ఉంచుతారు. మార్కెటింగ్ కల్పించేందుకు మెప్మా చొరవ చూపుతుంది. కామన్ జీఎస్టీ మాత్రమే ఉండటంతో డబ్బులు మిగిలే అవకాశం ఉంది.

146 ఉత్పత్తులు

146 రకాలను ఓన్‌డీసీలో ఉంచారు. ఓన్‌గ్రామ్ గోల్డ్, జూట్ బ్యాగులు, సౌందర్య సామగ్రి, తోలు బొమ్మలు, గృహ అలంకరణలు, డోర్ డెకరేషన్లు, బిస్కెట్లు, అగర్ బత్తీలు, నైటీలు, ఫ్యాన్సీ వస్తువులు, చీరలు, చిన్న పిల్లల డ్రస్సులు ఇందులో ముఖ్యమైనవి. అమరావతిలో వర్క్‌షాపులో ఏఏ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ఉంచారో అవగాహన కల్పించారు. ఇప్పటిదాకా 100 వరకు ఆర్డర్లు మహిళలకు వచ్చాయి. పూర్తి స్థాయిలో చైతన్యం తీసుకొస్తే విక్రయాలు ఊపందుకుంటాయి.

ఖాద్రీశుని ఆలయం కిటకిట

కదిరి, న్యూస్‌టుడే: శ్రీఖాద్రీశుని దర్శనానికి శనివారం భక్తులు విశేష సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. కార్తిక మాసం సందర్భంగా మహిళలు ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించి ఆరాధించారు. గర్భాలయంలోని స్వామిని దర్శించుకున్నారు. హుండీలలో కానుకలు వేసి, తలనీలాలు, తులాభారంతో మొక్కులు తీర్చుకున్నారు.

అఖండ భజన ప్రారంభం

భజన చేస్తున్న భక్తులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధి చెంత శనివారం సాయంత్రం ఆరు గంటలకు అఖండ భజన ప్రారంభమైంది. విశ్వవ్యాప్తంగా ఉన్న సత్యసాయి సంస్థల్లోనూ అఖండ భజనను భక్తులు నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ భక్తులు భజనలు చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు అఖండ భజన ముగియనుంది.

అఖండ జ్యోతి

ఓఎంసీలో లైడర్ సర్వే పూర్తి

డి.హీరేహాళ్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రాంతాల్లో ఉన్న ఆరు లీజు గనులకు సంబంధించి సరిహద్దుల గుర్తింపు లైడర్ డ్రోన్ సర్వే పూర్తయిందని సర్వే బృందం అధికారులు తెలిపారు. 10 రోజులుగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆరుగురు అధికారుల బృందం ఓఎంసీ గనుల్లో సర్వే చేపట్టిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ఓబుళాపురం, సిద్ధాపురం, మలపనగుడి ప్రాంతాల పరిధిలోని అంతర గంగమ్మ మైనింగ్ 68.5 హెక్టార్లు, ఓఎంసీ-1, 2లో 25.98, 39.2 హెక్టార్లు, బీఐఓపీ 27.12 హెక్టార్లు, వై.మహాబలేశ్వరప్ప ఐరన్ ఓర్ 20.24 హెక్టార్లు, అనంతపురం మైనింగ్ కంపెనీ 6.5 హెక్టార్లలో అంతర్గత సరిహద్దుల గుర్తింపు సర్వే పూర్తయినట్లు సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు శనివారం వెల్లడించారు.

అనంతకు రుణపడి ఉంటాం

కనకదాస జయంతి కార్యక్రమంలో మంత్రి లోకేశ్

ర్యాలీగా వస్తున్న లోకేశ్

ఈనాడు, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాకు తమ కుటుంబం రుణపడి ఉంటుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను 3 సార్లు హరికృష్ణను ఒకసారి, బాలకృష్ణను మూడు సార్లు అసెంబ్లీకి పంపించిన గొప్పనేల అనంతపురం అని కొనియాడారు. శనివారం కళ్యాణదుర్గంలో కనకదాస జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెదేపాను కురుబలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ సామాజికవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ప్రభుత్వపరంగా ఏం చేయాల్లో అన్ని చేస్తాం. కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు సాగు నీరు అందించే భైరవానితిప్ప ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది తెదేపానే. పూర్తిచేసేది కూడా తెదేపానే. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు వీలైనంత త్వరగా పూర్తిచేస్తాం. కరవుసీమలో కార్ల పంట పండించిన చరిత్ర తెదేపాది. నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలను తీసుకొస్తున్నాం. జిల్లాను ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దుతాం. తలసరి ఆదాయంలో 5వ స్థానంలో ఉన్న జిల్లాను 3వ స్థానంలోకి తీసుకొస్తాం" అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

వేలాది మందితో ర్యాలీ

కురుబల ఆరాధ్యదైవం భక్త కనకదాస జయంతి ఉత్సవాల్లో మంత్రి లోకేశ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెదేపా కార్యాలయం నుంచి బైపాస్ సర్కిల్ వరకు మహిళలు, స్థానికులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కనకదాస 9 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి బైపాస్ సర్కిల్‌కు శ్రీభక్త కనకదాస సర్కిల్‌గా నామకరణం చేశారు.

ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి

బీసీ భవనాలను నిర్మించాలి: ఎంపీ

భక్త కనకదాసు జయంతిని యువనేత లోకేశ్ నేతృత్వంలో చేసుకోవడం సంతోషంగా ఉందని ఎంపీ బీకే పార్థసారథి అన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి కురబలను తెదేపా ఆదుకుందని తెలిపారు. కుప్పంలో రూ.5 కోట్లతో కల్యాణ మండపం నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తొమ్మిది కల్యాణ మండపాలు నిర్మించుకున్నామని స్పష్టం చేశారు. వడ్డెర, యాదవ, మైనార్టీలకు సైతం మండపాలు నిర్మించేలా కృషి చేస్తామన్నారు. అలాగే బీసీ భవనాలు నిర్మించాలని, గొర్రెలు, గొర్రెల కాపరులకు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.

బీటీ ప్రాజెక్టు పూర్తి చేయండి: ఎమ్మెల్యే

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తి చేస్తే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. ఆహ్వానించిన వెంటనే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి లోకేశ్ విచ్చేయడం ఆనందంగా ఉందన్నారు. 2019-24 వరకు వైకాపా ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించిందన్నారు.

WALK-IN-INTERVIEW
MARGADARSI CHIT FUND PRIVATE LIMITED
REQUIRES ASSISTANTS IN RECOVERIES, CUM DEVELOPMENT FOR OUR PROPOSED NEW BRANCH AT HINDUPURAM
Recoveries cum Development Assistants:
Male graduates with pleasing personality below 30 years with 2/3 years of experience in relevant fields. Candidates having valid two wheeler driving licence are preferred. The above posts are mainly field oriented. Experience in Chit Fund/ Financial Institutions will be given preference.
Fresh graduates also can attend for Trainee position.
Note : The selected candidates will have to undergo training at our Anantapur Branch for about 1 Month in all areas of operations of chit fund transactions and thereafter will be posted at our proposed new branch at Hindupuram.
Please attend WALK-IN-INTERVIEW ON 10th NOVEMBER, 2025 (MONDAY) AT OUR ANANTAPUR BRANCH from 10.30 A.M. to 4.00 P.M. alongwith latest Resume, xerox copies of educational certificates, recent colour passport size photographs and copy of Pan Card, Aadhaar card, Pan Card & Bank Passbook first page at the following address:
The Branch Manager
MARGADARSI CHIT FUND PRIVATE LIMITED.
2nd Floor, D.No.6-32-2, Shop No.1, Jojode Ganga Plaza, Ballari Road, Beside IOC Petrol Bunk,
Anantapur-515 004, A.P.
Ph.No. 08554- 274701/ 274211

WANTED
VENKATADRI INFRA
ప్రముఖ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ వెంకటాద్రి ఇన్‌ఫ్రా నందు అనంతపురంలో పనిచేయుటకు క్రింది స్టాఫ్ కావలెను.
డైరెక్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ : అర్హత:- సేల్స్ మరియు మార్కెటింగ్ రంగంలో 2సం॥ల అనుభవం, జీతం:- 20,000 (PM) + ఇన్సెంటివ్స్
CRM : అర్హత : B.Tech/ MBA 2సం॥ల అనుభవం, జీతం: 15,000 - 20,000 (PM)
డిజిటల్ మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్: అర్హత : 3సం॥లు డిజిటల్ మార్కెటింగ్ నందు అనుభవం, జీతం :- Rs. 20,000/- (PM)
అకౌంటెంట్ : అర్హత : Tally, అనుభవం కలవారికి ప్రాధాన్యత, జీతం: 20,000 (PM)
టెలీకాలర్స్ : 2 సం॥ల అనుభవం, జీతం : 15,000 (PM) + ఇన్సెంటివ్స్
ఆఫీస్ బాయ్ : అర్హత : 10th, జీతం : 10,000 - 15,000 (PM)
ఇంటర్వ్యూ తేది : నవంబర్ 9, 10, 11, 12. ఉదయం : 10 AM - 05 PM
సంప్రదించండి
VENKATADRI INFRA
1-1349-B-15, NH-44, Service Road, Opp: Sakshi office, Anantapuram.
Cell : 9848462555, 7780282377

అరటి గెల.. వెలవెల

■ చెట్లపైనే మాగుతున్న కాయలు
■ ఆందోళనలో అన్నదాతలు

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: అరటికి గిట్టుబాటు ధర దక్కక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గెలలను కోయలేక చెట్లపైనే వదిలేశారు. కాయలు మాగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. లక్షలు ఖర్చు చేసి పంట పండిస్తే అప్పులు మూటగట్టుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పూజలు, శుభకార్యాలయాలకు సరైన సమయం ఇది. టన్ను రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు అమ్ముడుపోవాలి. కానీ బయట ప్రాంతాలకు ఎగుమతి లేక రూ.3 వేలు కూడా పలకడం లేదని రైతులు చెబుతున్నారు.

★ శ్రీసత్యసాయి జిల్లాలో లక్ష టన్నులకు పైగా దిగుబడి పొలాల్లో ఉండిపోయింది. ఒక్క ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం దాడితోట గ్రామంలో సుమారు 600-750 ఎకరాల్లో అరటి కోతకు సిద్ధంగా ఉంది.

జిల్లా: శ్రీసత్యసాయి
సాగు విస్తీర్ణం: 1,220 హెక్టార్లు
ఎకరా సాగుకు ఖర్చు: రూ.1.20 లక్షలు
పంట కాలం: 11 నుంచి 12 నెలలు
హెక్టారుకు దిగుబడి సగటున : 60-62 టన్నులు

విరగ్గాసిన గెలలు

మూడు టన్నులకు రూ.5వేలు వచ్చాయి

- రాంపుల్లారెడ్డి, దాడితోట

మూడెకరాలు కౌలుకు తీసుకుని అరటి సాగు చేశా. పెట్టుబడి రూ.3.50 లక్షలు అయింది. నాణ్యమైన మందులు, సకాలంలో నీటితడులు అందించడంతో గెల బాగా వృద్ధిలోకి వచ్చింది. కోత సమయంలో ధరలు పడిపోయాయి. వారం కిందట మూడు టన్నుల అమ్మితే రూ.5 వేలు వచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలి.

ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి

- చంద్రశేఖర్, జిల్లా ఉద్యానశాఖాధికారి

మహారాష్ట్రలో అరటి ఉండటం, రవాణా సౌకర్యాం దగ్గర కావడంతో వ్యాపారులు అక్కడే కొనుగోలు చేసి దిల్లీకి పంపిస్తున్నారు. కొన్ని రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుంది. నాణ్యమైన కాయలకు కాస్తా ఎక్కువ ధరలున్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధరలు పెరుగుతాయి.

ప్రముఖుల పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి శత జయంతి వేడుకలకు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం ట్రస్టీ రత్నాకర్, కలెక్టర్, ఎస్పీ, జేసీ మౌర్య భరద్వాజ్, అదనపు ఎస్పీ సూరణ అంకిత మహావీర్, వివిధ శాఖల అధికారులతో కలిసి మోదీ పర్యటించే ప్రదేశాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, సమీక్షించారు. ప్రధానితోపాటు ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రముఖులు పాల్గొననున్న సందర్భంగా విమానాశ్రయం, హిల్‌వ్యూ స్టేడియం, సాయికుల్వంత్ మందిరం, హెలిప్యాడ్ స్థలాలను పరిశీలించారు. ఏర్పాట్లు, భద్రత చర్యలపై చర్చించారు. వీవీఐపీల వాహన పార్కింగ్, ట్రస్టుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లను అధికారులు సమన్వయంగా చేపట్టాలని సూచించారు.

ఏర్పాట్లపై చర్చిస్తున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్, ఆర్‌జే రత్నాకర్

అధికారుల సూచనల మేరకే ఎరువులు వాడాలి

పుట్టపర్తి, న్యూస్‌టుడే: రైతులు సాగు చేసిన పంటలకు వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకే ఎరువులు, మందులు వాడాలని జిల్లా వ్యవసాయాధికారి రామునాయక్ తెలిపారు. శనివారం మండల పరిధిలోని పెడపల్లిలో వరి, కంది పంటను ఆయన పరిశీలించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి, సేంద్రీయ ఎరువులు వాడాలన్నారు. తర్వాత ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. అధిక ధరలకు ఎరువులు, మందులు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

హిందూపురం మార్కెట్ సమీపంలో శుభ్రం చేయని తీరు..

జిల్లా: శ్రీసత్యసాయి
మున్సిపాలిటీలు: 4 (కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురం)
నగర పంచాయతీలు: పెనుకొండ, మడకశిర
పట్టణ ప్రాంతాల్లో జనాభా: 3.92 లక్షలు

ఇదేమి చెత్త నిర్వహణ

ఈనాడు, పుట్టపర్తి, న్యూస్‌టుడే బృందం: స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు సర్కారు దిశానిర్దేశం చేస్తున్నా క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, ప్రజల్లో బాధ్యత లేని కారణంగా స్వచ్ఛత కార్యక్రమానికి విఘాతం కలుగుతోంది. రోజూ ఉదయాన్నే ఇంటింటా చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలించి సంపద సృష్టించాలన్నది ప్రభుత్వ ఆలోచన. దీనిద్వారా అటు వీధులు శుభ్రమవడమేకాక.. వర్మీ కంపోస్టు తయారీతో స్థానిక సంస్థలకు ఆదాయం సమకూరుతుంది. పట్టణాల్లో రోజూ చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. కొన్ని చోట్ల మూడ్రోజులకోసారి సేకరిస్తున్నారు. దీంతో ఇళ్లల్లో చెత్తను రహదారుల పక్కన పడేస్తున్నారు. కుండీల్లో మూడ్రోజులైనా తొలగించడం లేదు. దీంతో వీధులు దుర్వాసన వస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారా.. లేదా అని పర్యవేక్షించాల్సిన శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కమిషనర్లు పట్టించుకోవడం లేదు.

మార్పు తీసుకొస్తాం..

- నాగరాజు, మున్సిపల్ ఆర్‌డీ

ఇంటింటా చెత్త సేకరణకు సంబంధించి సమస్య ఉంది. పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి కమిషనర్లతో మాట్లాడుతున్నాం. ఇదే సమయంలో ప్రజల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదు. పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరచడానికి చర్యలు తీసుకుంటాం.

సత్యసాయి శతజయంతి వేడుకలకు ప్రత్యేక బస్సు సర్వీసులు

■ భక్తులు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
■ మధుసూదన్, ఆర్టీసీ ఆర్‌ఎం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి శత జయంతి వేడుకలకు తరలివచ్చే భక్తులకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా ప్రజా రవాణాధికారి మధుసూదన్ పేర్కొన్నారు. ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాతో పాటు సుదూర ప్రాంతాలకు ప్రత్యేకంగా 200 బస్సు సర్వీసులు నడపనున్నట్లు తెలిపారు. భక్తులు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. బస్సుల వేళలు, ఇతర సమాచారం తెలుసుకునేందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. శనివారం ఆయన 'న్యూస్‌టుడే'తో బస్సు సర్వీసుల వివరాలు వెల్లడించారు.

- హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరుకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతాం. చెన్నై నుంచి రాకపోకలు పెరగడంతో అదనపు సర్వీసులు ఏర్పాటు చేస్తాం. రిజర్వేషన్‌కు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతాం.
- అనంతపురం నుంచి ధర్మవరం మీదుగా పుట్టపర్తికి 30, హిందూపురం నుంచి పెనుకొండ మీదుగా 10, కదిరి-నల్లమాడ, కదిరి-ముదిగుబ్బ మీదుగా 20 బస్సులను ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నడుపుతాం.
- పుట్టపర్తి, ధర్మవరం రైల్వేస్టేషన్ల మీదుగా బెంగుళూరుకు 62 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం పుట్టపర్తి రైల్వేస్టేషన్‌కు 30, ధర్మవరం రైల్వేస్టేషన్‌కు 20 బస్సు సర్వీసులు నడుపుతాం.
- WWW.apsrtconline.in ద్వారా సీటు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించాం.
- ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో సాధారణ ఛార్జీలు చెల్లించి ప్రయాణం చేసే సౌకర్యం కల్పించాం.
- పుట్టపర్తి బస్టాండ్‌లో భక్తులు, ప్రయాణికులకు అనుగుణంగా శుద్ధజల యంత్రం ఏర్పాటు చేశాం. అదనంగా కుర్చీలు, ఫ్యాన్లు అమర్చాం. మరుగుదొడ్లు, స్నాన పుగదులు శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాం.
- అనంతపురం, ధర్మవరం, పుట్టపర్తి బస్టాండ్లలో భక్తులకు బస్సు సర్వీసుల వేళలు, సమాచారం తెలియజేసేందుకు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.
- భక్తులు, ప్రయాణికులు 40 నుంచి 50 మంది ఉండి ఆర్టీసీ అధికారులను సంప్రదిస్తే ప్రత్యేకంగా బస్సు సర్వీసు పంపుతాం.

హ్యాండ్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక

బాలికల జిల్లా జట్టు

కదిరి, న్యూస్‌టుడే: కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జరిగిన హ్యాండ్‌బాల్ పోటీల్లో జిల్లా సబ్ జూనియర్ బాలికల జట్టు, జూనియర్ బాలుర జట్టును ఎంపిక చేశారు. ఎంపిక పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయకుమార్, మహేష్‌తో పాటు మిట్టపల్లి, గాండ్లపెంట పీడీలు దానమయ్య, హరిప్రసాద్ పోటీలు నిర్వహించి జట్లను ఎంపిక చేశారు.

సబ్ జూనియర్స్ బాలికల జట్టు: సమీరా, స్వప్న, ఆదర్శిని, పవిత్ర, జోయా, ఓంశ్రీ, ఫర్హాన, మోక్షిత, నిఖిత, స్వాతి, ప్రియ, హర్షిత, పవిత్ర హర్షిణి, వేదసన్.

జూనియర్ బాలుర జట్టు: జశ్వంత్‌నాయక్, సాయికుమార్, విశ్వనాథ్, కుమార్, నారాయణ, వేణు, తనయ్, సిద్ధార్థ, భరత్, హర్ష, యోగేంద్ర, పవన్‌కుమార్, వంశీ, నిఖిల్‌నాయక్, జోషినాయక్, మహేంద్ర, గణేష్, లోహిత్.

అంత్యక్రియలు, నిర్యాణం, వర్ధంతి, జయంతి
మీ ఉన్నతికై శ్రమించిన, మీ కుటుంబ సభ్యుల/ఆత్మీయుల అంత్యక్రియలు, నిర్యాణం, వర్ధంతి, జయంతి ప్రకటనలు ఈనాడులో తక్కువ ఖర్చుతో ప్రకటనలు ప్రచురణ కొరకు
పూర్తి వివరములకు:
8008709784

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా...

బ్రాహ్మణ అవివాహితులకు సువర్ణావకాశం

బ్రాహ్మణ అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి', బ్రాహ్మణ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు **నేడు (ఆదివారం, నవంబరు 09న) ఉదయం 9 గం॥ నుంచి సాయంత్రం 5.30 గం॥ వరకు** తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 91543 66099, 91547 72006 ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చు.

వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు.

కుస్తీలో రోహిట్

ప్రతిభతో జాతీయ స్థాయికి ఎంపిక

రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో బరిలోకి దిగుతున్న రోహిత్

గోరంట్ల, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కొండాపురం పంచాయతీ చింతమానుపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు ప్రకాష్, అరుణమ్మ దంపతుల కుమారుడు రోహిత్‌కుమార్ పేదరికంతో 'కుస్తీ' పట్టి ప్రతిభతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

● రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి: 2025-26 ఏడాదికి సంబంధించి విజయవాడలోని నున్నాలో ఏపీ 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ప్రతిభచూపి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. డిసెంబరు మొదటి వారం నుంచి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి ఎంపికయ్యాడు.

నాలుగోతరగతి వరకు గోరంట్లలో చదివి ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ప్రవేశపరీక్షతో ప్రతిభచూపి గురుకుల పాఠశాలలో సీటు సాధించి అయిదు నుంచి పదోతరగతి వరకు ఉరవకొండ సమీపంలో ఉన్న కొనకొండ్లలో చదివాడు. అక్కడ పదోతరగతి పూర్తవగానే హిందూపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ప్రస్తుతం సీనియర్ ఇంటర్ (ఎంబైపీసీ) చదువుతున్నాడు.

క్రీడాకోటాలో ఉన్నతోద్యోగం సాధించడమే లక్ష్యం

కుస్తీ పోటీలో బాగా రాణించి క్రీడా కోటలో ఉన్నత ఉద్యోగం సాధించగమే లక్ష్యం. గోరంట్ల మండలానికే మంచి పేరు తీసుకురావాలన్నది నా ఆశయం.

- రోహిత్

గుంతకల్లు విద్యార్థి ఆవిష్కరణ

జాతీయ యువశాస్త్రవేత్తల పోటీలో రెండో స్థానం

దిల్లీలో చెక్కు అందుకుంటున్న లలిత్ శివసాయి, అతడి తండ్రి శ్రీకాంత్

గుంతకల్లు, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి యువ శాస్త్రవేత్తల 'ఆవిష్కరణ' పోటీల్లో గుంతకల్లు పట్టణంలోని రైల్వే ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న లలిత్ శివసాయి ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నాడు. అతడికి గైడ్‌గా వ్యవహరించిన తండ్రి శ్రీకాంత్‌తో కలిసి దిల్లీలో గత నెల 29న జరిగిన కార్యక్రమంలో జ్ఞాపికలతో పాటు రూ.25వేల నగదు చెక్కు అందుకున్నారు. చీరాలకు చెందిన గీతా యంగ్ సైంటిస్ట్ సంస్థ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ శాస్త్ర సాంకేతిక మండలి సహకారంతో రెండు నెలల క్రితం 'ఆవిష్కార్' పేరుతో పోటీలు నిర్వహించింది. 26 రాష్ట్రాల నుంచి వేయి మందికిపైగా విద్యార్థులు పోటీపడ్డారు. కొత్త ఆలోచనలకు రూపకల్పన చేసి వీడియోలు పంపారు. రైల్వే గూడ్సులో గార్డుండే బ్రేక్‌వ్యాన్‌లో వెలుతురు అందించే 'డైనమో' ఆవిష్కరణకు రూపమిచ్చి, ఆ వీడియోను లలిత్ శివసాయి పంపాడు. దీనికి జాతీయ స్థాయిలో రెండో బహుమతి లభించింది.

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్ నిర్వహణ

కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లిన తన సోదరి షేక్ జుబేదా అనేక ఇబ్బందులు పడుతోందని, స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని గుంతకల్లుకు చెందిన షేక్ షబానా మంత్రి లోకేశ్‌ను కోరారు. శనివారం కళ్యాణదుర్గం వచ్చిన మంత్రి ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించారు. కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించి న్యాయం చేయాలని ఐకాస నాయకులు విన్నవించారు. ఐదు సెంట్ల స్థలాన్ని రామకృష్ణారెడ్డి, కుమారస్వామిరెడ్డి ఆక్రమించారని పుట్టపర్తి మండలం గువ్వలకుంటపల్లికి చెందిన సురేంద్రరెడ్డి ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి చెందిన 4.86ఎకరాల శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకున్నారని.. తగిన చర్యలు తీసుకోవాలని మౌక్తికాపురానికి చెందిన పలువురు కోరారు. విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై సంఘం నాయకులు నరేంద్ర, తిమ్మారెడ్డి, కృష్ణయాదవ్, హరి మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

దివ్యాంగుల ఆదర్శ కులాంతర వివాహం

వధూవరులతో విజయసాయికుమార్, మాజీ మేయర్ స్వరూప

అనంత సాంస్కృతికం: నగరంలోని శివబాలయోగి ఆశ్రమ కల్యాణ మండపంలో ఆదివారం అంధుల ఆదర్శ కులాంతర వివాహం జరిగింది. జిల్లాలోని కుందిర్పి గ్రామానికి చెందిన అంధురాలు హనుమక్కకు, నెల్లూరు జిల్లా కలవాయి మండలం ఉయ్యాలపల్లెకి చెందిన అంధుడు భాస్కర్‌కు సాయిట్రస్టు ఆధ్వర్యంలో వైష్ణవ సంప్రదాయం మేరకు వివాహం జరిగింది. వధూవరుల కులాలు వేరే అయినా పరస్పర అవగాహనతో ఒక్కటయ్యారని ట్రస్టు అధ్యక్షుడు విజయసాయికుమార్ అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర మాజీ మేయర్ స్వరూప మాట్లాడుతూ.. మతం కన్నా మానవత్వం మిన్న అని వధూవరులు నిరూపించారన్నారు.

టేబుల్ టెన్నిస్ సింగిల్స్, డబుల్స్ టైటిళ్లు అనంతకే

టేబుల్ టెన్నిస్ విజేతలను అభినందిస్తున్న మాంచోఫెర్రర్, బొప్పరాజు వెంకటేశ్వర్లు

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: రెవెన్యూ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆతిథ్య జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. సింగిల్స్, డబుల్స్ విజేతలుగా నిలిచారు. సెమీఫైనల్, ఫైనల్ పోటీలు నువ్వా, నేనా అన్నట్లుగా సాగాయి. టీటీ సింగిల్స్ విభాగంలో డిప్యూటీ కలెక్టర్ జి.రామకృష్ణారెడ్డి అద్వితీయ ప్రతిభతో ప్రత్యర్థి అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ప్రవీణ్‌పై 15-13, 11-6 స్కోరుతో సంచలన విజయం సాధించారు. శనివారం ఆర్డీటీ మైదానంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీలో తొలిసెట్‌ను చేజిక్కించుకోవడానికి ఇరువురూ చెమటోడ్చారు. ఏడు పాయింట్లు వెనుకబడ్డ రామకృష్ణారెడ్డి చెలరేగడంతో రెండు పాయింట్ల తేడాతో గట్టెక్కారు. రెండోసెట్‌లో కూడా అదే ఊపు కొనసాగించడంతో సునాయాసంగా నెగ్గారు. డబుల్స్ విభాగంలో ఆతిథ్య జిల్లాకు చెందిన జి.రామకృష్ణారెడ్డి, సందీప్ జోడీ అల్లూరి సీతారామరాజుకు చెందిన ప్రవీణ్ జోడీపై 2-0తో అవలీలగా గెలిచింది. సింగిల్స్, డబుల్స్‌లో ప్రత్యర్థులు ఒక్కరే కావడంతో అనంతపురం జిల్లా క్రీడాకారులు అదరగొట్టారు. విజేతలను ఆర్డీటీ పీడీ మాంచోఫెర్రర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అభినందించారు.

బ్యాడ్మింటన్ ఫైనల్‌కు కడప, ప్రకాశం జట్లు

పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రకాశం, కడప జిల్లా జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఆయా జట్లు ప్రత్యర్థులను మట్టి కరిపించి ఫైనల్‌కు చేరుకున్నాయి. క్యారమ్స్ సెమీఫైనల్ పోటీలో సీసీఎల్ఏ జట్టు విజయనగరంపై నెగ్గింది. ఈ పోటీలను రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, జిల్లా సంయుక్త కలెక్టర్ శివనారాయణశర్మ, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు పర్యవేక్షించారు. భోజనాల ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా సరిదిద్దారు. పోటీల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఏర్పాట్లు ఘనంగా చేశారు.

అథ్లెటిక్స్‌లో కోస్తా జిల్లాల ఆధిపత్యం

● రాష్ట్రస్థాయి రెవెన్యూ ఉద్యోగుల అథ్లెటిక్స్ పోటీల్లో కోస్తా జిల్లాల క్రీడాకారులు ఆధిపత్యం ప్రదర్శించారు. పురుషుల విభాగం 100 మీ. పరుగులో పి.వి.రవివర్మ (విశాఖ), ఎ.అప్పలనాయుడు (కాకినాడ), కె.బాలాజీ దొర (అంబేడ్కర్ కోనసీమ), వి.మనోహర్‌రాజు (కాకినాడ) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో నిలిచారు.

పరుగులో విజేతలు

● మహిళల విభాగం 100 మీ. పరుగులో వి.లహరిక (అనంతపురం), జ్యోతి (అనకాపల్లి), సి.పద్మజ (కడప), పి.లక్ష్మి (విశాఖ)లు వరుసగా 4 స్థానాలను సాధించారు.

పరుగులో మహిళా ఛాంపియన్స్

● మహిళల 4×400 రిలే పరుగులో అనంతపురం ప్రథమ స్థానం, శ్రీ సత్యసాయి జిల్లా రెండో స్థానం, మూడోస్థానం అనకాపల్లి, నాలుగోస్థానం కడప జిల్లాలు సాధించాయి. ● పురుషుల వాలీబాల్ పోటీల్లో నంద్యాల జట్టు తూర్పుగోదావరి జట్టుపై ఘన విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ పోటీల్లో నంద్యాల జట్టు విశాఖపై, తూర్పుగోదావరి జట్టు పార్వతీపురం జట్టుపై విజయాలు సాధించాయి.

రుద్రాభిషేకం చేస్తూ..

శివుడికి విదేశీయుల పూజలు

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ముదిగుబ్బలోని దొరిగల్లు రోడ్డులో ఉన్న పార్వ్వలింగేశ్వర స్వామి ఆలయంలో జర్మనీ దేశస్థులు హెర్బట్టు, ఇవంక, హెల్గాశాంతి, యాగన్ పూజలు నిర్వహించారు. స్వామికి రుద్రాభిషేకం చేయించారు. హిందూ ధర్మం ఎంతో గొప్పదని, ఉన్నతమైనదని వారు కొనియాడారు. దేవస్థానం అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, గురుస్వామి రాజశేఖర్, పూజారి గోపీనాథ్, చరణ్ పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక సమాచారం

కదిరి, న్యూస్‌టుడే: శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నేడు(ఆదివారం) 6 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది. 7 గంటల నుంచి 9 గంటల మధ్య స్వర్ణకవచ, అభిషేక పూజలు ఉంటాయి. 10 గంటలకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఉంటుంది. 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు స్వామివారి సర్వ దర్శనం ఉంటుంది.

వెంగళమ్మచెరువు పనులపై విచారణకు ఆదేశం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: మండల పరిధిలోని వెంగళమ్మచెరువు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని అప్పటి అధికారులు, పనులపై సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వ కార్యదర్శి సాయిప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. 2015-16లో దాదాపు రూ.60 లక్షల వ్యయంతో చెరువులో వివిధ పనులు చేశారు. పనుల పర్యవేక్షణ అధికారులు ఈఈ రాజస్వరూప్‌కుమార్, జేఈ జమునాబాయితో పాటు నాణ్యత విభాగం అధికారులు తరుణ్‌కుమార్, కృష్ణారెడ్డి, ప్రసాద్‌కు నోటీలు జారీ చేశారు. చెరువు పనుల పరిశీలన, రికార్డుల నమోదు తదితర వాటిపై సమగ్ర విచారణకు ప్రత్యేకాధికారిని నియమించారు.

పంచాయతీరాజ్ ఇంజినీర్ల సంఘం

నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రమాణ స్వీకారం చేస్తున్న సభ్యులు

తపోవనం (అనంత గ్రామీణం): ఉమ్మడి జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీర్ల సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా, ప్రశాంతంగా ముగిశాయి. శనివారం పంచాయతీరాజ్ ఎస్ఈ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం నూతన అధ్యక్షుడిగా అనంతపురం డీఈఈ లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడుగా జె.కృష్ణజ్యోతి, నారాయణస్వామి, ప్రధాన కార్యదర్శిగా గోపాల్‌నాయక్, కోశాధికారిగా పాండురంగారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఓబుళేసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికైన వారిని పలువురు ఇంజినీర్లు ఘనంగా సత్కరించారు. పంచాయతీరాజ్‌లో ఇంజినీర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని అధ్యక్షుడు లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

BUILDING CONSTRUCTION

TDR AP & TELANGANA BONDS BUY & SALE KAMESH 92 92 15 15 15

EDUCATION

DMLT 2 సం॥ల కోర్సుకు అడ్మిషన్లు జరుగుచున్నవి. కొన్ని సీట్లు మాత్రమే కలవు. Q: ఇంటర్ (ఏ గ్రూపైన) SEEDS కాలేజ్, కమలానగర్, ATP. 9440255034

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

ముదిగుబ్బ మం॥ రాళ్ళ అనంతపురంలో హైవేకు ఆనుకొని ఉన్న 75 సెంట్ల స్థలం, ATPటౌన్ అనంతటౌన్ షిప్ నందు కల డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, ఈనాడు ఆఫీసు దగ్గర కల 4 సెంట్ల స్థలము వెంటనే అమ్మబడును. Cont: 9912733883

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

హిందూపురంలో అద్భుతంగా డెవలప్ చేసిన KVR రియాల్టీ ప్రాజెక్ట్స్‌లో ప్లాట్లు & 37 లక్షలకే డబుల్‌బెడ్ రూమ్ హౌసెస్ కలవు. సంప్ర: 6281824204.

HOUSE FOR SALE

ATPటౌన్, విద్యుత్‌నగర్-2, హమాలికాలని దగ్గర, ప్లాటునెం.88, D.No: 12-5-243 నందుకల గ్రౌండ్ మరియు 1వ ఫ్లోరుతో నిర్మితమై, బోర్ మరియు మున్సిపల్ వాటర్ కనెక్షన్ కల్గిన ఇల్లు అమ్మబడును. Cell: 9441078762.

ఇల్లు అమ్మబడును సర్వేనెం. 212/2, డోర్ నెంబర్: 3-444, స్టార్‌స్టీల్స్ ప్రక్కన, సోమనాథ్‌నగర్, తపోవనం సర్కిల్ ATPలో పడమర ఫేస్ 5 సెంట్లలో గల ఇల్లు సెల్: 9441228059

KVR Layout HDPలో North Face హౌస్ అమ్మకానికి 40ft రోడ్ ఆర్కిటెక్ డిజైన్ టెర్రస్ గార్డెన్ 3 ఏళ్ళ వారంటీ వివరాలకు సంప్ర: 7674041416

PLOT FOR SALE

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

Plot for Sale: 5 Cents Site for Sale in Nandamuri Nagar, S.No.25 Second Left From KLD Road. Cont: 9849094047.

అనంతపురం టౌన్, సూర్యనగర్ నందు LNS గార్మెంట్స్ వెనుక LP No: 149/90, ప్లాట్‌నంబర్ 10 తూర్పుఫేస్ 2.92 సెంట్లు (15×85) ప్లాట్ అమ్మబడును. సెల్: 9440285259

ఏటీపీ To చెన్నైరోడ్, అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కాలేజి ఎదురుగా ఇటుకలపల్లి దగ్గర కమర్షియల్‌కు అనుకూలంగా ఉన్న 12 సెంట్లు ప్రైవేటిట్ అమ్మబడును. (డైరెక్ట్) సెల్: 9440285259.

ATP Kadiri Rd., Vinsent Depaul School Opp రోడ్ నుంచి 3rd Bit AHUDA అప్రూవ్డ్, North 40ft West 30ft రోడ్, Corner 10 Cents Sale 9581196786.

TO LET

Tolet for 2 BHK House (2nd Floor), Behind Rajiv Children's Park, APHB-LIG Colony, Anantapur. Cell No: 8121174494.

COMMERCIAL

ATP టౌన్, గుత్తి రోడ్డు నందు ఉమా గోడౌన్ ఎదురుగా 25x100, 20x100 సైజు గల కోళ్ళఫారములు బాడుగకు ఇవ్వబడును. సంప్ర: 9440093337.

JOBS

Required Sales exicutives for Tanishq Jewellery Store, Inter Pass with Retail Experieance. Tanishq Jewellery, R.F. Road, ATP. 9441719143.

Urgent Civil Site Supervisors Required with or without Experience. Location Karnataka. Contact: 9347083151.

Wanted MNC Company in M/F MCA, MBA, B.Tech Any Degree. Salary: 25k to 36k. Ph: 8522010369, 9493086369

Required ITI/ Diploma in Electricals / Electronics Candidates with without Exp. for UPS & Stabilizer Service Engineers & Marketing Executives At Anantapur, Tirupathi, Kadapa. Cont: Techser Power Solutions Pvt. Ltd., Cell: 9849770651

Home Tutor Required for School Student. Preferably Degree Students Needed. Sai Nagar, Anantapur. Cell: 9573225322.

రామకృష్ణగ్రూప్ (AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 96764 91122, 95736 91122.

ATP టౌన్ శ్రీనగర్ కాలనీ, 80 Fts రోడ్, అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉన్న దరూర్ లైఫ్ స్టూడియో (జిమ్ సెంటర్/ స్విమ్మింగ్ అకాడమీ) నందు సూపర్‌వైజర్స్/ రిసెప్షనిస్ట్/ క్లీనర్స్/ సెక్యూరిటీ స్టాఫ్‌గా పనిచేయడానికి ఆసక్తి కల్గినవారు సంప్రదించండి. ✆ 9381625959, 7013173562.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆ 98491 22077.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత బో॥వసతి. చదువు: డిగ్రీ 6301328519

ప్రభుత్వ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేయుటకు కం. ఆపరేటర్లు, అటెండర్స్, సూపర్‌వైజర్లు కావలెను. జీతం. 16500. ✆ 98487 71117.

నరసింహా హీరో రాంనగర్ టూ వీలర్ షోరూం నందు జాబ్‌చేయుటకు ఫ్రంట్‌లైన్ సూపర్‌వైజర్, టెలికాలర్లు కావలెను. సంప్రదించండి.: 9951300882.

ATPలో లేడీ హాస్టల్‌లో ఉండి పనిచేయుటకు లేడీ వార్డెన్స్, బాయ్స్ హాస్టల్ నందు బాయ్స్ వార్డెన్ 35 సం॥లోపు వారు కావలెను. మంచి జీతం. రూ+బో॥ ఫ్రీ. సెల్: 9491787979.

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషంట్ల సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+మంచి జీతం 82475 00574, 92814 52838

అమరావతికి చుట్టుపక్కల సిఆర్‌డిఏ అనుమతులతో విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ & అపార్ట్‌మెంట్స్ సేల్ చేయుటకు మార్కెటింగ్ టీం లీడర్స్, ఏజెంట్స్ కావలెను. 98859 26888: 79814 15262.

FACULTY/ TEACHERS

Wanted Experienced Female Staff for Science and English Subject (3 to 5 Classes) to Work in Blossoms School, Aravinda Nagar, ATP. Mob: 9030777676.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆ 9848782131 Nov25-Dec5

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU CLASSIFIEDS 5 లైన్ల ప్రకటన రూ. 395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇల్లు, ప్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇల్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు... వివరాలకు: 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

అరాచకాలు సృష్టించాలని చూస్తే ఊరుకోం

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్

మాట్లాడుతున్న కొమ్మారెడ్డి పట్టాభిరామ్

హిందూపురం, న్యూస్‌టుడే: రోడ్లపై అరాచకాలు చేయటం, ముఠాగా మారి గంజాయి విక్రయించటం, నకిలీ మద్యం సరఫరా చేస్తూ మహిళలను వైకాపా నాయకులు రాష్ట్రంలో వేధిస్తుంటే చూస్తూ ఊరుకోమని తోక కత్తిరిస్తామని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ హెచ్చరించారు. హిందూపురంలో శనివారం ఆయన పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం వైకాపా నాయకులకు ఇష్టం లేదన్నారు. విశాఖపట్నంలో వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి మత్తుమందుతో పట్టుబడ్డారన్నారు. పోలీసు అధికారులకు నేడు ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో వైకాపా వారు కోరుతున్నది అభివృద్ధా? అరాచకమా అని ప్రశ్నించారు. వైకాపా పాలనలో గంజాయి విచ్చలవిడిగా విక్రయాలు చేయటంతో ఎంతో మంది యువత దీని బారినపడి బానిసలుగా మారిపోయారని ఆరోపించారు. దీనిని అరికట్టి యువతను సక్రమైన మార్గంలో పెట్టిన ఘనత కూటమి ప్రభుత్వం, పోలీసులదన్నారు. రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్లు పర్వీన్‌భాను, మంజునాథ్, భవానిరవికుమార్, మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ఎమ్మెల్యే కార్యదర్శి వీరయ్య, తెదేపా నియోజకవర్గం సమన్వయకర్త శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మస్కట్‌లో నరకం చూస్తున్నా

వీడియోలో గుంతకల్లు మహిళ వేదన

వీడియోలో జుబేదాబేగం

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: 'నేను 9 నెలల క్రితం మస్కట్ వచ్చా. ఇక్కడ నరకం చూస్తున్నా. తిండి సరిగా లేదు. లోబీపీ వచ్చింది. ఫైల్స్ సమస్య ఉంది. దాదాపు 20 గంటలూ పని చేయిస్తూ హింసిస్తున్నారు. ఇంకొన్ని రోజులు ఉంటే చచ్చిపోతాను. ఇండియాకు రావాలంటే ఏజెంట్ రూ.2లక్షలు కట్టాలని అంటున్నాడు. సీఎం సార్, లోకేశ్ సార్, పవన్‌కల్యాణ్ సార్, జయరామ్ సార్ నన్ను మన దేశానికి రప్పించండి. దయచేసి నన్ను కాపాడండి' అంటూ గుంతకల్లు పట్టణానికి చెందిన జుబేదాబేగం సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపింది. ఆమె కుటుంబ సభ్యుడు ఖాదర్ తెలిపిన వివరాలు.. గుంతకల్లులోని దోనిముక్కల రోడ్డు ఏరియాలో ఉంటున్న జుబేదాబేగం కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న భర్త అలీ బాష, రెండేళ్ల పాపను వదిలి కడపకు చెందిన ఏజెంటు ద్వారా 9 నెలల క్రితం మస్కట్‌లో పని చేయడానికి వెళ్లింది. మూడు నెలల తర్వాత యజమానులు నరకయాతన చూపడం మొదలుపెట్టారు. తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియోలో కన్నీటిపర్యంతమైంది.

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేలా చొరవ చూపండి

మంత్రికి ప్రజాప్రతినిధుల విన్నపం

మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం అందిస్తున్న ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

ఈనాడు, అనంతపురం: వెనకబడిన వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రక్రియ వేగవంతమయ్యేలా చొరవ చూపాలని మంత్రి లోకేశ్‌కు వాల్మీకి ప్రజాప్రతినిధులు కాలవ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం, అంబికా లక్ష్మీనారాయణ వినతిపత్రం అందించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నందున వాల్మీకి బోయ సమాజం న్యాయమైన హక్కులను పొందుతామని ఎంతో ఆశగా ఉందని తెలిపారు. 2016లో ప్రొఫెసర్ సత్యపాల్‌ను ఏకసభ్య కమిషన్‌గా నియమించి సమగ్ర అధ్యయనం చేయమని చంద్రబాబు ఆదేశించినట్లు గుర్తుచేశారు. 2017లో అసెంబ్లీలో ఇదే అంశంపై తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు. తదనంతరం భారత జనగణన కమిషన్ ఉప డైరెక్టర్ జనరల్ అడిగిన ప్రశ్నలకు 2019లో అధికారంలో ఉన్న వైకాపా తగిన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఒకే ఉన్నందున పొరుగు రాష్ట్రం కర్ణాటక వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించిందన్నారు. రాష్ట్రంలోనూ వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చే ప్రక్రియను వేగవంతం చేసేలా కేంద్రానికి నివేదిక అందించాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో పరిమళించిన చిన్నారి

పతకంతో మెరిసిన పి.జాహ్నవి

అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: విశాఖపట్టణంలో శనివారం రాత్రి జరిగిన రాష్ట్రస్థాయి పాఠశాల క్రీడల అండర్-14 విభాగం ఈత పోటీల్లో జిల్లాకు చెందిన పి.జాహ్నవి గుబాళించింది. 200 మీ. వ్యక్తిగత మెడ్లీ విభాగంలో ఆ బాలిక రజత పతకం సాధించింది. జిల్లా నుంచి పలువురు బాలికలు ఈ పోటీల్లో పాల్గొన్నప్పటికీ ఈ బాలిక మాత్రమే పతకంతో మెరిసింది. ఆరో తరగతి చదువుతున్న బాలిక కఠోర సాధనతో పతకం సాధించి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించింది.

శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము

కదిరి పట్టణము, శ్రీ సత్యసాయి జిల్లా. Ph.No.9491000739

e-Procurement Tender Notice Dt: 08-11-2025

దేవస్థానములో, దేవస్థానమునకు సంబంధించిన ప్రదేశములలో NAS టెక్నాలజీ సిస్టమ్‌తో కూడిన CC కెమెరాలను ఏర్పాటుచేయుటకు గాను CC Cameras, Hard Disks, Cables మొదలగు వస్తువులు సప్లయిచేయుటకు e-Procurement ద్వారా ఆన్ లైన్ ఇ-టెండర్లు కోరడమైనది. వివరములకు https://tender.apeprocurement.gov.in వెబ్ సైట్ ను చూడగలరు.

సం/- వెండిదండి శ్రీనివాసరెడ్డి, ఉపకమిషనరు మరియు కార్యనిర్వాహణాధికారి.

గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు ఆర్లయ్య

కొత్తచెరువు, న్యూస్‌టుడే: గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్లయ్య, జిల్లా అధ్యక్షుడు చౌడప్ప పేర్కొన్నారు. కొత్తచెరువు మేజరు పంచాయతీ కార్యాలయంలో శనివారం ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ప్రారంభం నుంచి అర్హత కలిగిన ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు కాలేదు. నిర్ణీత గడువు లోపు మంజూరు చేయాలని కోరారు. ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ప్రతి ఉద్యోగికి స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి. గతంలో వాలంటీర్లు నిర్వహించిన ఇంటింటి సర్వేల నుంచి విముక్తి కలిగించి సచివాలయ విధులకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. రోజువారి కార్యాచరణపై జాబ్ చార్ట్ రూపొందించాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీల విధానం మేరకు వెబ్ బేస్డ్ ఆటోమేటెడ్ పోర్టల్ ద్వారా బదిలీలు నిర్వహిస్తే అందరికి సమాన అవకాశాలు లభిస్తాయన్నారు. సెలవు, పండుగ రోజుల్లో విధుల నుంచి మినహాయించి అత్యవసర సేవలకు రొటేషన్ విధానాన్ని అమలు చేయాలి. రీ క్యాగిరైజేషన్‌లో డిజిటల్ అసిస్టెంట్లకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో ఐకాస నాయకులు పద్మనాభరావు, పద్మ, తుకారాం, చంద్రశేఖర, విశ్వనాథ్, నాగరాజు, భార్గవ్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.

హెచ్చెల్సీ కాలువలో గుర్తు తెలియని మృతదేహాల లభ్యం

బొమ్మనహాళ్, డి.హీరేహాళ్: తుంగభద్ర ఎగువ కాలువలో నీటి ప్రవాహంలో శనివారం రెండు గుర్తు తెలియని మృతదేహాలు కొట్టుకొచ్చాయి. స్థానికుల కథనం మేరకు.. ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో నీటిలో పడి ఉండొచ్చు స్థానికులు చెబుతున్నారు. 116వ కిలోమీటరు వద్ద ఇటీవల కూలిన హెడ్‌రెగ్యులేటర్ దిమ్మెలో మహిళా శవం ఇరుక్కుపోయిందన్నారు. కొంత దూరంలో 117వ కి.మీ వద్ద మరో పురుషుడి మృతదేహం కనిపించడం గమనార్హం. ఒకేసారి పురుష, మహిళా శవాలు ప్రవాహంలో కొట్టుకు రావడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై డి.హీరేహాళ్, బొమ్మనహాళ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.

హిందూపురం
• హిందూపురం • పెనుకొండ • మడకశిర

రొద్దం హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్థిక చేయూత

రొద్దం, న్యూస్‌టుడే : స్నేహితుడి కుమారుడు ఆపదలో ఉన్నాడని చేయి చేయి కలిపారు.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రొద్దానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కృష్ణమూర్తికి చెందిన రెండో కూమారుడు శ్రీనివాసులు ఓ సంస్థలో లారీ డ్రైవర్‌గా పని చేస్తూ హిందూపురంలో నివాసం ఉంటున్నాడు. 2025 జనవరి నెలలో బళ్లారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం మంచానపడి తీవ్ర అనారోగ్యాకి గురయ్యాడని తెలుసుకున్న 'రొద్దం హెల్పింగ్ హ్యాండ్స్' అనే వాట్సాప్ గ్రూప్ సభ్యులు అశ్వర్థనారాయణ, ఆనంద్ రాజు, మిత్ర బృందం రూ.11,500 ఆర్థిక సాయాన్ని శనివారం అందించారు.

తెదేపాలో చేరిక

గుడిబండ, న్యూస్‌టుడే: గొల్లపల్లికి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. చిత్తన గిరియప్ప, చిత్తయ్య, రంగస్వామి, మురళీధర్, చిత్రలింగప్ప, కరియన్న, ఈరన్న, చంద్రశేఖర్, కుమార్ తదితరులకు ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి తెదేపా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్ లక్ష్మీనరసప్ప, మున్సిపల్ ఛైర్మన్ రాజా, సింగిల్ విండో అధ్యక్షుడు మద్దనకుంటప్ప, ఎస్సీ సెల్‌జిల్లా అధ్యక్షుడు మంజునాథ్‌లు పాల్గొన్నారు.

పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి

దహనవాటికకు రోడ్డు నిర్మాణం

గోరంట్ల, న్యూస్‌టుడే: గోరంట్లలోని బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు చిత్రావతి నదీ సమీపంలో ఏర్పాటుచేసుకున్న దహనవాటికకు రహదారి లేక చాలాకాలంగా ఇబ్బందిపడ్డారు. ఈక్రమంలో సమస్యను మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి వెంటనే రహదారి ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీ నిధుల నుంచి శనివారం సిమెంటు రోడ్డు నిర్మించడంతో ఆసామాజిక వర్గీయులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. తెదేపా మండల కన్వీనర్ బాలకృష్ణచౌదరి నాయకులు చంద్ర, శ్రీధర్, నాగేనాయక్, అచ్యుత్‌చౌదరి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బలరాంగుప్తా తదితరుల పర్యవేక్షణలో పనులు చేస్తున్నారు.

నాయకుల పర్యవేక్షణలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణం

మొక్కజొన్న రైతుకు దినదిన గండం

విపణిలో తగ్గుతున్న ధర

భక్తరపల్లిలో ఎండబెట్టిన మొక్కజొన్న విత్తనాలు

మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే : మొక్కజొన్న ధర రోజురోజుకీ తగ్గుముఖం పడుతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. బోర్లలో వచ్చే అరకొర నీటికి ఆరుతడి పంటగా మొక్కజొన్నను సాగు చేశారు. మూడు నెలల కిందట సాగు చేసిన పంటను కోత కోశారు. కంకి నుంచి విత్తనాలు వేరుచేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. ఇప్పుడేమో విపణిలో ధర పడిపోయింది.

3086 ఎకరాల్లో సాగు

మడకశిర నియోజకవర్గంలోని రొళ్ల, అగళి, గుడిబండ, అమరాపురం, మడకశిర మండలాల్లో 3086 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ప్రస్తుతం కోత కోసి మార్కెట్‌కు సిద్ధం చేసుకుంటున్నారు. దిగుబడి అధికంగా రావడంతోనే ధరలు తగ్గుముఖం పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

క్వింటాకు రూ.400 తగ్గిన ధర

గత నెల రోజుల కిందటి వరకు క్వింటా మొక్కజొన్న రూ. 2200లు ఉండేది. దిగుబడి అధికంగా రావడంతో ధరలు కూడా పడిపోయాయి. ప్రస్తుతం క్వింటా రూ. 1800లు మాత్రమే ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలతో సాగు, కూలీలు, మందుల ఖర్చులకే సరిపోతోందని వారు వాపోతున్నారు.

మండలాల వారీగా సాగు

మండలం	సాగు ఎకరాల్లో
మడకశిర	1255
అమరాపురం	185
గుడిబండ	534
రొళ్ల	537
అగళి	452

మూడెకరాలకు 90 క్వింటాళ్ల దిగుబడి

రెండెకరాల్లో మొక్కజొన్న పంట కోత కోశాం. కంకి నుంచి విత్తనాలు వేరుచేసి ఎండబెట్టాం. గత నెల ఎకరాలో వచ్చిన 30 క్వింటాళ్ల దిగుబడిని రూ.2వేలతో విక్రయించాం. ప్రస్తుతం రెండో దఫా రెండెకరాల్లో మొక్కజొన్న దిగుబడి వచ్చింది. విక్రయిద్దామంటే ధర లేదు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలి. **-నారాయణప్ప, రైతు, భక్తరపల్లి**

ఉద్యానవనం.. అధ్వానం

పెనుకొండ పట్టణంలోని మిట్టాంజనేయస్వామి ఆలయం సమీపంలో అమరవీరుల ఉద్యానవనం పేరుతో స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు విగ్రహాల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయి మరుగునపడ్డాయి. అధికారులు, పాలకులు స్పందించి వాటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, పెనుకొండ**

గోవింద నామస్మరణతో అడుగేయండి

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: నిత్యం ప్రతి వ్యక్తి గోవింద అన్న ఉచ్చరణతో అడుగు ముందుకేసినప్పుడు చేరుకోవాల్సిన గమ్యాన్ని సునాయాసంగా చేరుకోగలుగుతారని పాదయాత్ర బృందం నిర్వాహకులు భక్తులనుద్దేశించి మాట్లాడారు. శనివారం పట్టణంలోని బాలాజీనగర్‌లో ఉన్న శ్రీనివాస ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వంద మంది భక్తులు కాలినడకన తిరుమలకు బయలుదేరారు.

కాలినడకన తిరుమలకు బయలు దేరుతున్న భక్తులు

మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం : 91548 46650
పెనుకొండ : 91000 20922
మడకశిర : 76759 19016

సమస్య: జమ్మలబండ ఎస్సీ కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. **-పుట్టలింగప్ప**
సమాధానం: సత్వరమే ఏర్పాటు చేస్తాం. **-నరసమ్మ, సర్పంచి, జమ్మలబండ**

సమస్య: ముతుకూరు బీసీ కాలనీలో మురుగు రోడ్డుపై ప్రవహిస్తోంది. **-రాజన్న**
సమాధానం: వెంటనే తొలగిస్తాం. **-అమరీశ్, పంచాయతీ కార్యదర్శి, ముతుకూరు**
–న్యూస్‌టుడే, గుడిబండ

సమస్య: రైల్వే రోడ్డు నుంచి పాత సరస్వతి థియేటర్‌కు వెళ్లే రహదారిలో కాలువలు శుభ్రం చేయడం లేదు. **-సురేశ్‌కుమార్**
సమాధానం: పారిశుద్ధ్య కార్మికులను పంపి శుభ్రం చేయిస్తా. **-శంకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్.**
–న్యూస్‌టుడే, గుడిబండ, హిందూపురం అర్బన్

సమస్యల పరిష్కారం

స్పందనకు వందనం

హిందూపురం గ్రామీణం : 'ఈనాడు' లో ప్రచురితమయ్యే 'మేమున్నాం.. మీకుతోడుగా'' దృష్టికి గ్రామాల్లోని సమస్యలను ప్రజలు తీసుకురావడంతో సంబంధిత అధికారులు స్పందించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. కిరికెర పంచాయతీలోని వినాయనగర్‌లో మురుగు కాలువల నుంచి తీసిన చెత్త, మట్టిని ఉప ఎంపీడీవో శివకుమార్ స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేసి శుభ్రం చేయించారు. బాలంపల్లి పంచాయతీలోని జంగాలపల్లిలో వీధి దీపాలను ఏఈ మహేశ్ చొరవతీసుకొని సిబ్బంది చేత ఏర్పాటు చేయించారు.

ఆరోగ్య కేంద్ర ఆవరణం శుభ్రం

రొద్దం : రొద్దం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో నెలకొన్న పిచ్చి మొక్కలు, కంపచెట్లపై అక్టోబరు 25న వచ్చిన చిత్ర వార్తకు అధికారులు స్పందించారు. శనివారం ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు, కంపచెట్లను పొక్లెయిన్‌తో శుభ్రం చేయించారు.

పెనుకొండ : వీధుల్లో అంధకారం అన్న శీర్షికన శనివారం ప్రచురితమైన కథనానికి వెంటనే స్పందించిన నగరపంచాయతీ కమిషనర్ సతీశ్‌కుమార్ ఉదయాన్నే కోనాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఐదు నెలలుగా మరమ్మతులకు నోచుకోని 5 వీధి దీపాలను మరమ్మతు చేయించి సమస్యను పరిష్కరించారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

పెనుకొండ, న్యూస్‌టుడే: ప్రజలందరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి శివన్న పేర్కొన్నారు. కొండంపల్లిలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ఐదో రోజున వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, సైబర్‌మోసాలపై ప్రజలకు తెలియజేశారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలు, ఫోన్‌కాల్స్‌కు స్పందించకూడదని, ఎలాంటి వివరాలు తెలియజేయకూడదని అవగాహన కల్పించారు. అధ్యాపకుడు ఉమాశంకర్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల చిత్రాలు పంచుకోవద్దని, వాటిని మార్ఫింగ్ చేసి ఇబ్బందులకు గురిచేస్తారని వివరించారు. కార్యక్రమంలో వాలంటీర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ప్లకార్డులతో అవగాహన కల్పిస్తున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

మంత్రిని కలిసిన ఏఎస్పీ

అడిషనల్ ఎస్పీతో మాట్లాడుతున్న మంత్రి సవిత

పెనుకొండ, న్యూస్‌టుడే: ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన మహావీర్ శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లాలో నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆమెతో చర్చించారు.

అంగరంగ వైభవంగా రంగనాథుడి కల్యాణం

హిందూపురం అర్బన్(గుడ్డం), న్యూస్‌టుడే: పట్టణంలోని గుడ్డం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకార్చనలు, పూజలు చేశారు. రాత్రి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన రంగనాథుడి ఉత్సవమూర్తులను ఉంచి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

కల్యాణం నిర్వ హిస్తున్న వేదపండితులు

లక్ష్మీనరసింహస్వామికి కార్తిక మాస పూజలు

మడకశిర గ్రామీణం : గౌడనహళ్లిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి, టీడీపల్లిలో వెలసిన శ్రీరంగనాథస్వామి ఆలయాల్లో శనివారం ఆకుపూజ, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.

పెనుకొండ : పట్టణంలోని ఊరివాకిలి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ఉదయం 1008 తమలపాకులతో ఆకుపూజ చేశారు.

గౌడనహళ్లి లక్ష్మీనరసింహస్వామి

రాష్ట్రస్థాయి పోటీలకు కొండూరు విద్యార్థులు

లేపాక్షి, న్యూస్‌టుడే: కొండూరు ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు నెట్‌బాల్‌లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు శేషగిరిబాబు, వ్యాయామ ఉపాధ్యాయుడు శివకుమార్ తెలిపారు. ఈ నెల 4వతేదీన అనంతపురంలో జరిగిన జిల్లా స్థాయి నెట్‌బాల్ పోటీల్లో పదో తరగతికి చెందిన నాని, తొమ్మిదో తరగతికి చెందిన నిహారిక, నవ్య, ఏడో తరగతికి చెందిన నరేంద్రలు పాల్గొని ప్రతిభ కనబరచడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులతో ఉపాధ్యాయులు

ఘనంగా భక్త కనకదాస జయంతి

పెనుకొండ,న్యూస్‌టుడే: కురుబ కుల ఆరాధ్య దైవం భక్త కనకదాస జయంతి సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. శనివారం ఉదయం స్థానిక హెచ్‌పీ పెట్రోల్‌బంకు వద్ద నుంచి మిట్టాంజనేయస్వామి ఆలయం పక్కన ఉన్న భక్తకనకదాసు విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా ఆయన జయంతి నిర్వహణకు ప్రభుత్వం శాశ్వత జీవో విడుదల సందర్భంగా కురుబల హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

హిందూపురం : హిందూపురంలో మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ పరిమళ, ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యదర్శి బాలాజి, తెదేపా పట్టణాధ్యక్షుడు వెంకటేశ్, కురుబ సంఘం నాయకులు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఈనెల 16వ తేదీన నిర్వహించే జయంతి వేడుక కరపత్రాలు విడుదల చేశారు.

గోరంట్ల : హిందూపురం రహదారిలో ఉన్న కనకదాస విగ్రహానికి కురుబ సంఘం నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు. అక్కడే అన్నదానం, కదిరి రహదారిలో ఉన్న వృద్ధాశ్రమంలో ఉన్నవారికి నారాయణ సేవ కొనసాగించారు.

కనకదాస విగ్రహం వద్ద కరపత్రాలు విడుదల చేస్తున్న మున్సిపల్ ఛైర్మన్, కురుబ సంఘం నాయకులు

మాట్లాడుతున్న మంత్రి సవిత

గోరంట్లలో..

మడకశిర నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు

మడకశిర గ్రామీణం : స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు కేటాయించి రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన మడకశిర నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్‌రాజుతో కలిసి మడకశిర నగర పంచాయతీ పరిధిలోని డంపింగ్‌యార్డును పరిశీలించారు. అనంతరం 13,14 వార్డులలో పర్యటించారు. కొండ ప్రాంతంలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం డీపీఆర్ సిద్ధం చేయడం జరిగిందని త్వరలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 57 గొల్లహట్టి గ్రామాలలో మహిళ సౌకర్యం కోసం కమ్యూనిటీ భవనాలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు.

12న వైకాపా ప్రజాఉద్యమం

పెనుకొండ, న్యూస్‌టుడే: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న వైకాపా చేపట్టనున్న ప్రజా ఉద్యమం పోస్టర్లను శనివారం ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు కేవీ.ఉష, నాయకులు స్థానిక అంబేడ్కర్ కూడలిలో ప్రదర్శించారు.

అంబేడ్కర్‌కూడలిలో ప్రజాఉద్యమం పోస్టర్లు ప్రదర్శిస్తున్న వైకాపా జిల్లా అధ్యక్షురాలు కేవీ.ఉష, పార్టీశ్రేణులు

మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్‌కు నైపుణ్య శిక్షణ

సోమందేపల్లి, న్యూస్‌టుడే: పెనుకొండ జూనియర్ కళాశాలకు చెందిన మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్స్(ఫిమేల్) సోమందేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కళాశాల అధ్యాపకులు శ్రీలేఖ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థినులు ఒకేషనల్ కోర్సులో భాగంగా ఇక్కడ క్షేత్రస్థాయి శిక్షణ పొందుతున్నారు. శనివారం వైద్యాధికారి ఓంకార్ వారికి వైద్య, ఆరోగ్య సంబంధమైన విధుల నిర్వహణ, పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు.

ఆంజనేయస్వామికి వెండిమాల అందజేత

అగళి, న్యూస్‌టుడే: మండలంలోని హుల్లేకెర గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామి ఆలయాన్ని జడ్పీటీసీ సభ్యుడు ఉమేశ్ కుటుంబసభ్యులతో సందర్శించి, స్వామివారికి వెండి మాలను విరాళంగా ఆలయ అర్చకులకు అందజేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పేదవాడి కళ్లల్లో వెలుగు చూడటమే లక్ష్యం

హిందూపురం అర్బన్, న్యూస్‌టుడే: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న ఎంజీఎం ప్రాథమిక పాఠశాల ఆవరణలో శనివారం ట్రినిటీ సర్వీసెస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. బెంగళూరు శంకర్ ఆసుపత్రి నుంచి వచ్చిన వైద్యులు 374 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి అందులో 131 మంది శస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు. ట్రినిటీ సర్వీసెస్ అధ్యక్షుడు డా.కుమార్‌రాజు పాల్గొన్నారు.

తటాకం కాదిది ఉద్యానవనం

శుక్రవారం కురిసిన వర్షం కారణంగా హిందూపురం మున్సిపల్ పరిధిలోని దశరథరామయ్యకాలనీ శివారులో నివాసగృహాల మధ్య ఉన్న ఉద్యానవనంలోకి నీరు చేరడంతో తటాకంలా మారింది. ఇళ్ల మధ్య ఎగుడు, దిగుడుగా, ఏటవాలుగా ఉండటం, అసలే మట్టిరోడ్లు కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను వివరణ కోరగా త్వరలో సిమెంటు రోడ్లు నిర్మించేలా చూస్తామన్నారు. **-న్యూస్‌టుడే, హిందూపురం గ్రామీణం**

కాలువ చుట్టూ పిచ్చి మొక్కలు

పట్టణంలోని శ్రీకంఠపురం నుంచి పులమితి రోడ్డుకు వెళ్లే గంగమ్మ దేవాలయం పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజుల నుంచి మురుగు కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్‌కవర్లు, వ్యర్థపదార్థాలు తొలగించకపోవడంతో ఆ కాలువచుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి అది కనపడడం లేదు. మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను వివరణ కోరగా పారిశుద్ధ్య కార్మికులను తొలగిస్తామన్నారు. **-న్యూస్‌టుడే, హిందూపురం అర్బన్**

కార్మికులకు రహదారి కష్టాలు

పరిగిలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద నుంచి శ్రీరంగారాజుపల్లి గ్రామానికి వెళ్లే రహదారి కంకరతేలి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ రహదారి గుండా నిత్యం పరిగి, కాలువపల్లిలో ఉన్న గార్మెంట్ పరిశ్రమలకు ఆటోలలో వందల సంఖ్యలో కార్మికులు ప్రయాణిస్తున్నారు. వానొస్తే నీరు నిలిచి చిత్తడిగా మారుతోంది. వెంటనే రహదారి నిర్మించాలని కార్మికులు, చోదకులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, పరిగి**

ఆరోగ్య ఉప కేంద్రం.. నిరుపయోగం

జమ్మలబండలో ఆరోగ్య ఉపకేంద్ర భవనం నిరుపయోగంగా ఉంది. ఈ భవనం వినియోగించకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగాయి. మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై డిప్యూటీ ఎంపీడీవో నాగరాజునాయక్ మాట్లాడుతూ సంబంధిత శాఖ ద్వారా మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామన్నారు. **-న్యూస్‌టుడే, గుడిబండ**

కల్వర్టుకు మోక్షమెప్పుడో?

హేమావతి నుంచి కె.శివరం గ్రామాల మధ్య ఉన్న వంకపై కల్వరు నిర్మాణానికి ఆరేళ్ల క్రితం సిమెంట్ పైపులు తెచ్చి పక్కన పడేశారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో కల్వర్టు నిర్మాణం కోసం నిధులు మంజూరైనా ఇప్పటివరకు పనులు ప్రారంభం కావడం లేదు. ఈ విషయమై ఎంపీడీవో రామారావును వివరణ కోరగా పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభించేలా చూస్తామన్నారు. **-న్యూస్‌టుడే, అమరాపురం**

దోమలు బాబోయ్..!

జ్వరాల భయంతో ఎంపీడీవో కాంప్లెక్స్ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు

సోమందేపల్లి ఎంపీడీవో కార్యాలయం చుట్టూ ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు

సోమందేపల్లి, న్యూస్‌టుడే: స్థానిక మండల పరిషత్తు కాంప్లెక్స్ పరిధిలోని పలు కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది దోమల బెడదతో భయాందోళనకు గురవుతున్నారు. ఈ దోమల కారణంగా కొందరు టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాల బారిన పడుతున్నారు. ఈఏడాది ప్రారంభం నుంచి ఎంపీడీవో, వెలుగు, ఎమ్మార్సీ, నాలుగో గ్రామ సచివాలయం, వ్యవసాయ, రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య, ఐసీడీఎస్ తదితర కార్యాలయాల చుట్టూ పిచ్చిమొక్కలు, బోద గడ్డి ఏపుగా పెరగడంతో దోమలు అదే స్థాయిలో విజృంభిస్తున్నాయి. నల్లని రంగులో ఉన్న దోమలు పట్టపగలే అధికారులు, ఉద్యోగులతో పాటు వివిధ పనులపై ఆయా కార్యాలయాలకు వస్తున్న ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలను కుడుతున్నాయి. ఆసుపత్రిలో సూది మందు వేసినట్లుగా దోమ కుట్టిన చోట నొప్పి ఉంటోందని వాపోతున్నారు. ఆపై శరీరంపై ఎర్రటి దద్దులు ఏర్పడి అరగంట వరకు దురద పెడుతోందని, ఉద్యోగులు, సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. ఎంపీడీవో, ఎమ్మార్సీ, ఐసీడీఎస్ కార్యాలయాల్లో పలువురు జ్వరాల బారినపడి చికిత్సల అనంతరం కోలుకొని సెలవుల తర్వాత విధులకు వస్తున్నారు. పీహెచ్‌సీలోను ఇదే పరిస్థితి. ఇక ఇది చాలదన్నట్లుగా పిచ్చి మొక్కలు, గడ్డిలో పాములు సంచరిస్తుండటంతో మూత్ర విసర్జనకు వెళ్తున్న ఉద్యోగులు, ఇతరులు భయపడుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ ఈ సమస్యపై త్వరలోనే చర్యలు చేపడతామన్నారు. ఉద్యోగులు, సిబ్బంది ఇబ్బందులు తొలగించనున్నట్లు ఆమె వివరించారు.

పురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్

హిందూపురం, న్యూస్‌టుడే: సుదీర్ఘ చరిత్ర ఉన్న హిందూపురం మున్సిపాలిటీని పారిశుద్ధ్యంలో ఆదర్శ పురపాలక సంఘంగా తీర్చిదిద్దుతామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. హిందూపురం పర్యటనలో భాగంగా శనివారం ఆయన పురపాలక సంఘం పరిధి మోతుకపల్లి సమీపంలోని డంపింగ్‌యార్డు, పెద్దగుడ్డంపల్లి సమీపంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యార్డును పరిశీలించారు. అనంతరం పుర కార్యాలయంలో కార్యదర్శులతో సమావేశమై పారిశుద్ధ్య పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోతుకపల్లి డంపింగ్ యార్డులో ఉన్న చెత్తను జనవరిలోపు తొలగించి నియోజకవర్గం ఎమ్మెల్యే బాలకృష్ణ సహకారంతో ఎన్టీఆర్ పేరు మీదుగా 7 ఎకరాల్లో ఆహ్లాద ఉద్యనవనం ఏర్పాటు చేస్తామన్నారు. హిందూపురం మున్సిపాలిటి, గ్రామీణ మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఇంటింటి చెత్తసేకరణకు ఎలక్ట్రికల్ యంత్రాలు అందించి వంద శాతం చెత్తసేకరణ జరిగేలా చూస్తామన్నారు. పట్టణంలోని మురుగునీరు సమీపంలోని చెరువుల్లోకి చేరకుండా మూడుచోట్ల మురుగు శుద్ధిప్లాంట్లు అందుబాటులోకి తెస్తామన్నారు. స్వచ్ఛతలో పురపాలక సంఘం 70 వస్థానంలో ఉందని దీనిని 25 శాతం లోపలికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకొంటామన్నారు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్‌కుమార్, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్లు పర్వీన్‌బాను, మంజునాథ్, భవానిరవికుమార్, ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యదర్శి వీరయ్య, నియోజకవర్గం తెదేపా సమన్వయకర్త శ్రీనివాసరావు, తెదేపా పట్టణ, లేపాక్షి మండలం అధ్యక్షులు వెంకటేశ్, అభిలాశ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

మోతుకపల్లి వద్ద డంపింగ్ యార్డును పరిశీలిస్తున్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లు

(c) eenadu

చిత్రావతి నదిలో దీపోత్సవం

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయి నడయాడిన పవిత్రమైన చిత్రావతి నదిలో సాయి భక్తులు శనివారం దీపాలు వెలిగించారు. బాబా శత జయంతి వేడుకలను పురస్కరించుకుని కీర్తనలు ఆలపిస్తూ బోట్లలో సాయి చిత్రపటానికి పూజలు చేస్తూ దీపాలు వెలిగించారు. ఈ దృశ్యాలు స్థానికులను కనువిందు చేశాయి.

పుట్టపర్తి

•పుట్టపర్తి •ధర్మవరం •కదిరి •రాప్తాడు

ఆస్తి పంపకం చేయలేదని నిరసన

ధర్మవరం, న్యూస్‌టుడే: ఆస్తి పంపకం చేయకుండా, తమకు దక్కాల్సిన వాటాను అనుభవిస్తున్నారని పట్టణంలోని శాంతినగర్‌లో చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇంటి ఎదుట జింకా సరోజమ్మ, ఆమె కుమారుడు పవన్‌కుమార్ శనివారం నిరసనకు దిగారు. నా భర్త రామకృష్ణ పాముకాటుతో మృతి చెందాడు. కుమారుడు మేజర్ అయిన తరువాత ఆస్తి ఇస్తామని భర్త సోదరులు చెప్పారు. ఆతర్వాత పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. తమకు దక్కాల్సిన స్థలంలో చంద్రశేఖర్ ఇల్లు కట్టాడని, తొమ్మిది ఎకరాల పొలం ఉమ్మడిగా ఉందని అందులోనూ వాటా రావాల్సి ఉందన్నారు. గతంలో పోలీసుస్టేషన్‌కు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

పుట్టపర్తి: 80085 73039
కదిరి : 80085 73033
ధర్మవరం: 99596 98222

సమస్య: తాడిమర్రిలోని బీసీ కాలనీలో వర్షపు నీరు నిలబడి ఇళ్ల ముందర బురద పేరుకుంది. **- ఈశ్వరయ్య, యల్లప్ప**
సమాధానం: పంచాయతీ కార్మికులతో మాట్లాడి బురద తొలగించేస్తాం.
సమస్య: గ్రామంలోని శివాలయానికి వెళ్లే దారిలో వీధి దీపాలు వెలగడం లేదు. కార్తిక మాసం సందర్భంగా తెల్లవారుజాము, రాత్రి పూట ఆలయానికి వెళ్లాలంటే చీకటిగా ఉంటుంది. **- తాగిమర్రి గ్రామస్థులు**
సమాధానం: కొత్త దీపాలు ఏర్పాటు చేస్తాం. **(పై ప్రశ్నలకు పంచాయతీ కార్యదర్శి రిజ్వాన్ సమాధానాలిచ్చారు)**
– న్యూస్‌టుడే, తాడిమర్రి
సమస్య: ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో ఉన్న పాత భవనంలో ముళ్లపొదలు పేరుకుపోవడంతో విషసర్పాలు వస్తున్నాయి. కార్యాలయానికి వచ్చే వారు భయాందోళన చెందుతున్నారు. **- గోవిందు, స్థానికుడు.**
సమాధానం: ముళ్లపొదలను తొలగిస్తాం. **- అనిల్‌కుమార్, ఎంపీడీఓ, కనగానపల్లి**
సమస్య: మండలంలోని ముత్తవకుంట్లలో రోడ్డుపై తాగు నీటి కుళాయిల నీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు ఇబ్బందిగా మారింది. **- శ్రీరాములు, స్థానికుడు**
సమాధానం: రోడ్డుపై నీరు ప్రవహించకుండా చర్యలు చేపడుతాం. **- కరుణాకర్, పంచాయతీ కార్యదర్శి** – న్యూస్‌టుడే, కనగానపల్లి

కంకర పరిచారు.. తారు ఎప్పుడు వేస్తారో?

పోతుకుంట సమీపంలో రహదారి ఇలా..

ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే: ధర్మవరం పట్టణ శివారు పోతుకుంట గ్రామ సమీపంలో, కుణుతూరు ప్రధాన రహదారిపై గుంతలు ప్రమాదకరంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు దారుల్లోని గుంతల్లో నీరు నిలబడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ర.భ.శాఖాధికారులు గుంతలను పూడ్చి తారురోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. గుంతలు పడిన ప్రదేశాల్లో కంకర పరిచారు. వారం రోజులు గడుస్తున్నా తారు రోడ్డు వేయకపోవడంతో కంకరంతా చెల్లాచెదురవుతోంది. పట్టణానికి ప్రతి రోజూ ఈ మార్గంలో పాలు, ఆకుకూరలు విక్రయించేందుకు రైతులు, విద్యార్థులు పాఠశాలలకు వచ్చి వెళ్తుంటారు. ద్విచక్ర వాహనదారులు వేగంగా వస్తూ కంకరను అంచనా వేయలేక కింద పడి గాయపడుతున్నారు. అధికారులు రోడ్డు నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయాన్ని ర.భ.శా. డీఈ నాగపుల్లంరావు దృష్టికి తీసుకెళ్లగా రెండు, మూడు రోజుల్లో తారు వేసి రోడ్డు సమస్యను పరిష్కరిస్తామన్నారు.

4 కి.మీ.. 50 గుంతలు

బుక్కపట్నం చెరువుకట్ట ఎక్కే ప్రాంతంలో రోడ్డు దుస్థితి

బుక్కపట్నం, న్యూస్‌టుడే: బుక్కపట్నం-కొత్తచెరువు వెళ్లే ప్రధాన రహదారి చెరువు కట్టపై 4 కి.మీల మేర ప్రయాణించాల్సి ఉంది. తెదేపా ప్రభుత్వంలో చెరువు కట్ట విస్తీర్ణం చేసి రోడ్డు వేశారు. చాలా ప్రదేశాల్లో రోడ్డు దెబ్బతింది. 4 కి.మీలలో 50 గుంతలకుపైగా ఏర్పడి ప్రయాణానికి 20 నిమిషాలు పడుతుంది. ఈ మార్గంలో ఓవైపు చెరువు, మరోవైపు పంట పొలాలు ఉన్నాయి. చెరువుకట్ట సుమారు వంద మీటర్ల ఎత్తులో ఉంది. రక్షణ గోడలు దెబ్బతిన్నాయి. ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని వాహనచోదకులు కోరుతున్నారు. ఈ విషయమై ఆర్అండ్‌బీ ఏఈ వన్నూరుస్వామి వివరణ కోరగా రక్షణ గోడ, తారురోడ్డు నిర్మాణానికి రూ.40 లక్షలతో ప్రతిపాదించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు.

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు

హోమంలో పాల్గొన్న గ్రామస్థులు

బత్తలపల్లి, న్యూస్‌టుడే: బత్తలపల్లి మండలం అనంతసాగరంలో రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు వైభవంగా నిర్వహించారు. శనివారం రెండోరోజు హోమాలు చేశారు. సాయంత్రం రామలింగేశ్వరస్వామి, పార్వతి, వినాయక, కుమారస్వామి, నంది మూల విగ్రహాలతో పాటు కాటికోటేశ్వర ఉత్సవ విగ్రహాన్ని వీధుల్లో ఊరేగించారు. ఆదివారం ఉదయం విగ్రహ ప్రతిష్ఠ నిర్వహిస్తున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు.

గాండ్లపెంట: మండల పరిధిలోని చిన్నమిట్ట వద్ద నూతనంగా నిర్మించిన అయ్యప్ప ఆలయంలో శనివారం ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మాలధారులు, అర్చకులు, మహిళలు పాల్గొని పూజలు చేశారు. ఆదివారం పంచలోహ అయ్యప్ప విగ్రహానికి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని తెదేపా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. రజక సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ పరమేశ్‌ను శనివారం కదిరిలో సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ రజకులు నేటికి అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నారని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం తమకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మన్న, శ్రీనివాసులు, శివయ్య, గంగన్న, నారాయణ, శివశంకర్ పాల్గొన్నారు.

ట్యాంకు నిర్మాణం వేగవంతం

తలుపుల, న్యూస్‌టుడే: మండలంలోని బట్రేపల్లి వద్ద సత్యసాయి ట్యాంకు, పైపులైన్ నాలుగు వరుసల రోడ్డు విస్తరణకు పోయాయి. దీంతో పలు పంచాయతీలకు గత కొన్ని నెలలుగా నీటిసరఫరా ఆగిపోయింది. నిధులున్నా సంబంధిత గుత్తేదారు కొత్త ట్యాంకు నిర్మించడంలో జాప్యం చేస్తుండటంతో జూన్ 11న 'గుత్తేదారుల నిర్లక్ష్యం' శీర్షికన 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. అధికారులు స్పందించి బట్రేపల్లి సమీపంలోని ఓ గుట్టలో నీళ్ల ట్యాంకును శరవేగంగా నిర్మిస్తున్నారు. ట్యాంకు వద్ద పైపులైన్ పనులు కూడా జరుగుతున్నాయి.

అదనపు దీపాల ఏర్పాటు

కదిరి, న్యూస్‌టుడే: పట్టణ పరిధి అడపాలవీధిలోని మున్సిపల్ పార్కులో చీకటి సమస్యను అధికారులు పరిష్కరించారు. వేకువజామున దీపాలు తీసేస్తుండటంతో నడక, వ్యాయామానికి చీకటి సమస్యతో ఇబ్బందిగా ఉండేది. సమస్యపై 'ఈనాడు'లో 'దీపాలున్నా వ్యాయామానికి ఇబ్బంది' శీర్షిక బుధవారం వార్త ప్రచురితమైంది. ఇందుకు మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్ స్పందించారు. ఉదయం వెలుతురు వచ్చేదాకా దీపాలు ఆర్పకుండా చర్యలు తీసుకున్నారు. దీనికితోడు అదనపు దీపాలు ఏర్పాటు చేయించారు. పార్కుకు వ్యాయామానికి వెళ్లే ఉద్యోగులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఉత్సాహంగా ఆర్ట్ ఫెస్టివల్

విజేతలతో ఏటీఎల్ క్రిష్ణ, ఉపాధ్యాయులు

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ముదిగుబ్బలోని ఆర్డీటీ కార్యాలయంలో శనివారం ఏరియా లెవల్ ఆర్ట్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించినట్లు ఏటీఎల్ క్రిష్ణ తెలిపారు. మండలంలోని మూడు క్లస్టర్ల పరిధిలో 12 పాఠశాలల నుంచి 32 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. రంగోలి, పెయింటింగ్ పిక్చర్, న్యాచురల్ కొలేజ్, రాతపరీక్షలు, మట్టి నమూనా తయారీ, ఒరగామి(పేపర్ కటింగ్)లో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన ఆరుగురికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంఈవో-2 రమణప్ప, ఆర్డీటీ కౌన్సిలర్ పర్వీన్, సీవోలు కీర్తి, శ్రీరాములు, నారాయణస్వామి, సునీత, వెంకటేష్‌నాయక్, రమేష్‌నాయక్, దీప్తా, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

లోకేశ్‌కు ఘన వీడ్కోలు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: పుట్టపర్తి విమానాశ్రయంలో మంత్రి లోకేశ్‌కు ఉమ్మడి జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘన వీడ్కోలు పలికారు. అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని శనివారం మధ్యాహ్నం 2.13 గంటలకు ప్రత్యేక కాన్వాయ్‌లో లోకేశ్ విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్, పల్లె సింధూరరెడ్డి, ఎం.ఎస్.రాజు, గుమ్మనూరు జయరాం, బండారు శ్రావణి, దగ్గుపాటి ప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్, జేసీ మౌర్యభరద్వాజ్, ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ నెట్టెం వెంకటేశ్, ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు అంజినప్ప, వెంకటశివుడుయాదవ్ తదితరులు వీడ్కోలు పలికారు.

వేడుకలకు ఆహ్వానం : శ్రీసత్యసాయి శత జయంతి వేడుకలకు ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆహ్వానించారు. శనివారం పల్లె క్యాంపు కార్యాలయంలో వారికి ఆహ్వానపత్రాలను అందజేశారు.

వికలాంగురాలిపై అత్యాచారయత్నం

కనగానపల్లి, న్యూస్‌టుడే: వికలాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన కనగానపల్లి మండలంలోని ఓ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వికలాంగురాలు ఇంటి వద్దనే ఉండేది. ఎవరూ లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త ప్రసాద్ ఇంటిలో ఉన్న ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు అక్కడికి చేరుకోవడంతో నిందితుడు పారిపోయాడు. జరిగిన సంఘటనపై బాధితురాలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

గుప్తనిధుల తవ్వకాలపై కేసు

నంబులపూలకుంట, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ధనియానిచెరువు సమీపంలో ఈ నెల 6వ తేదీ రాత్రి నరసింహస్వామి ఆలయంలో గుప్త నిధుల తవ్వకాల కోసం వచ్చిన ముఠాలో ముగ్గురిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం విదితమే. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కిశోర్ కుమార్‌రెడ్డి తెలిపారు. మొత్తం ఏడుగురు తవ్వకాల్లో పాల్గొన్నారు. వీరిలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన శ్రీధర్, శశికుమార్, దిలీప్ కుమార్‌రెడ్డిలను అరెస్ట్ చేశామని ఏఎస్సై తెలిపారు. పెద్దమండ్యంకు చెందిన రేవతి, గాలివీడు మండలానికి చెందిన నరసింహులు, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఆయన చెప్పారు.

ఆర్థిక సమస్యలతో నర్సు ఆత్మహత్య

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని సాయినగర్‌కు చెందిన యశోద (34) అనే నర్సు శనివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వన్‌టౌన్ పోలీసుల వివరాల మేరకు.. బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో యశోద నర్సుగా పని చేసేది. భర్త యుగంధర్ నుంచి విడిపోయి ధర్మవరం సాయినగర్‌లో కొంతకాలంగా నివాసం ఉంటోంది. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతుందని, జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని తండ్రి నాగన్న ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

బస్సు ప్రమాద ఘటనపై ఆరా?

కనగానపల్లి, న్యూస్‌టుడే: బస్సు ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? ఇప్పుడు ఎలా ఉందని ఎంఈఓ అరుణమ్మ ఆరా తీశారు. శనివారం మండలంలోని తగరకుంట, నర్శంపల్లిలో విద్యార్థుల నివాసాలకు వెళ్లి వారి యోగక్షేమాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని సీఎన్‌కోటలో ఉన్న ఇమాక్యులేట్ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపు తప్పి రోడ్డు అంచుభాగంలో నిలిచిన ఘటనలో అందులో ఉన్న 60 మంది విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదన్నారు.

పుట్టపర్తి: కనకదాస చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, జేసీ మౌర్యభరద్వాజ్ తదితరులు

ముదిగుబ్బ బస్టాండ్ కూడలిలో..

ధర్మవరంలో..

భక్త కనకదాస ఆదర్శప్రాయులు

పుట్టపర్తి, న్యూస్‌టుడే: సమాజంలో సమానత్వం సత్సంగత, సేవ అనే విలువలను ఆచరణలో చూపిన మహనీయుడు భక్త కనకదాస అని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కనకదాస జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. కనకదాస చిత్రపటానికి కలెక్టర్, జేసీ మౌర్యభరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆర్డీవోలు సువర్ణ, ఆనంద్, శర్మ, మహేష్, బీసీ సంక్షేమాధికారి రాజేంద్రనాథరెడ్డి, ఆర్డీవో కరుణసాగర్‌రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి మోహన్‌రావు, కమిషనర్ క్రాంతికుమార్ పాల్గొన్నారు.

ధర్మవరం: పట్టణంలోని కళాజ్యోతి కూడలి వద్ద భక్త కనకదాస విగ్రహానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కమతం కాటమయ్య, మాజీ మంత్రి శంకరనారాయణ, మాల గుండ్ల మల్లికార్జున, రవీంద్ర, బలరాముడు, కోటి వెంకటేష్ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. కోట కురుబ వీధిలో ఏర్పాటు చేసిన కనకదాస విగ్రహాన్ని కురుబ సంఘం నాయకులు ఆవిష్కరించారు.

చెన్నేకొత్తపల్లిలో...

ముదిగుబ్బ, బత్తలపల్లి, బుక్కపట్నం: స్థానిక బస్టాండ్ కూడలిలో భక్త కనకదాస చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వర్గీయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బత్తలపల్లి, బుక్కపట్నంలోనూ నివాళి అర్పించారు.

పుట్టపర్తి పట్టణం: జిల్లా పోలీస్ కార్యాలయంలో కనకదాస జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రాఘవన్, మోహన్ నివాళి అర్పించారు. ఆర్.ఐలు వలి, మహేష్, రవికుమార్, ఆర్ఎస్సైలు, ఏఆర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

బత్తలపల్లి కూడలిలో..

బుక్కపట్నంలో నివాళి అర్పిస్తున్న పల్లె

పుట్టపర్తి పట్టణం: జిల్లా పోలీసు కార్యాలయంలో..

ఇసుక మూటలే సూచికలు

తనకల్లు మండలంలోని చీకటిమానిపల్లి ఈదులవంక వద్ద 42వ జాతీయ రహదారిపై ఇసుక మూటలను సూచికలుగా ఉంచారు. కాజ్‌వే ఎత్తు తక్కువగా ఉండడం వల్ల వర్షాకాలంలో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై జాతీయరహదారి ఏఈ మంజులను వివరణ కోరగా వంతెన నిర్మాణం కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. అనుమతులు రాగానే పనులు చేపడతామని చెప్పారు. **– న్యూస్‌టుడే, తనకల్లు**

మురుగు ఇలా.. వెళ్లేదెలా?

కదిరి-రాయచోటి ప్రధాన రహదారిలో కుమ్మరవాండ్లపల్లి వద్ద రైల్వేవంతెన కింద ఒకవైపు వర్షపునీరు నిల్వ చేరి మడుగును తలపిస్తోంది. ఈ మార్గంలో రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి వంతెన కింది మార్గంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు కోరుతున్నారు. సమస్యను మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా నీటిని తొలగించి, శుభ్రం చేయిస్తామన్నారు. **– న్యూస్‌టుడే, కదిరి పట్టణం**

కానిస్టేబుల్ నడుపుతున్న కారు ఢీకొని..

సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గాయాలు

గాయపడిన సుల్తాన్

ములకలచెరువు, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గాయపడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి ములకలచెరువు మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు... పీటీఎంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న హరిహరప్రసాద్ తన సొంత కారులో కానిస్టేబుల్ మౌలాలితో కలిసి ఓ కేసు విషయమై బి.కొత్తకోటకు వెళ్లారు. అక్కడ ఎస్సైని వదిలి కానిస్టేబుల్ కారులో ములకలచెరువు వెళ్లాడు. ఎస్సై ఫోన్ చేసి కారు తీసుకురావాలని చెప్పడంతో కానిస్టేబుల్ ములకలచెరువు నుంచి బయలుదేరారు. అదే సమయంలో అమడుగూరు మండలం మహ్మదాబాద్ క్రాస్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సుల్తాన్ బెంగళూరుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుల్తాన్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్సై అక్కడికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించకపోగా ప్రమాదానికి కారణమైన కారు నంబర్ ప్లేటును తొలగించి సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో భద్రపరచడం విమర్శలకు తావిచ్చింది. స్థానికులు క్షతగాత్రుడిని 108లో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై సీఐ వెంకటేశులును వివరణ కోరగా రోడ్డు ప్రమాదం జరిగింది వాస్తవమేనన్నారు. సుల్తాన్‌ను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించామన్నారు. అక్కడి చోటు చేసుకున్న పరిణామాలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు.

నీటి వృథా అరికట్టరూ..

ధర్మవరం పట్టణంలోని రాంనగర్‌లో పురపాలక శాఖకు చెందిన పైపు లీకేజీ కారణంగా తాగునీరు వృథాగా పోతోంది. పలు కాలనీలకు ఈ పైపు ద్వారానే నీరు సరాఫరా అవుతుంది. పదిహేను రోజుల క్రితం పైపు పగిలిపోవడంతో నీరంతా రోడ్డుపై చేరుతోంది. దీంతో ఆ ప్రాంతానికి తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని కాలనీల ప్రజలు వాపోతున్నారు. నీరు వృథాగా పోతున్నా పురపాలక శాఖాధికారులు స్పందించడం లేదన్నారు. దీనిపై డీఈ వీరేష్‌తో మాట్లాడగా ఇంజనీరింగ్ సిబ్బందితో మాట్లాడి లీకేజిని వెంటనే అరికడతామన్నారు. **- న్యూస్‌టుడే, ధర్మవరం పట్టణం**

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ముదిగుబ్బ, బత్తలపల్లి మండలాల్లో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకొని ముగ్గురు గాయపడ్డారు. ముదిగుబ్బలోని అడవిబ్రాహ్మణపల్లితండా సమీపంలో శనివారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో అడవిబ్రాహ్మణపల్లితండాకు చెందిన రమేష్‌నాయక్, శంకర్‌నాయక్ తీవ్రంగా గాయపడటంతో గ్రామస్థులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

బత్తలపల్లి: బత్తలపల్లికి చెందిన గంగాధర్ పొలంలో గడ్డి తీసుకొని ద్విచక్రవాహనంపై వస్తుండగా కదిరి వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో గంగాధర్‌కు తీవ్ర గాయాలు కాగా ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సోమశేఖర్ తెలిపారు.

ధర్మవరం, న్యూస్‌టుడే: పట్టణంలోని ప్రియాంకనగర్ వద్ద శనివారం మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓబుళనాయనిపల్లికి చెందిన తన్విల్, ప్రవళ్లిక, వారి కుమారుడు ఆరు నెలల తన్విక్ కిందపడటంతో గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

విద్యుదాఘాతంతో క్షౌరశాల దగ్ధం

బుక్కపట్నం, న్యూస్‌టుడే: గ్రామంలోని పేటవీధిలో రామాంజనేయులు అనే వ్యక్తికి చెందిన క్షౌరశాలలో విద్యుదాఘాతం సంభవించింది. ఈ ఘటనలో ఫర్నీచర్, వస్తు సామగ్రి కాలిబూడిదైంది. రూ.లక్షకుపైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.

కుడోలో కదిరి కుర్రాళ్లు అదుర్స్

కదిరి, న్యూస్‌టుడే: మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఒకటైన కుడో పోటీల్లో కదిరి కుర్రాళ్లు సత్తా చాటుతున్నారు. జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయి ఫైట్స్‌లోనూ అదుర్స్ అనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పఠాన్ ఫర్రాజ్, మోమిన్ అమీన్ అహ్మద్ చక్కటి ప్రతిభతో పతకాలు అందుకున్నారు.

పతకాలతో మెరిసి..

కదిరిలో నివాసం ఉంటున్న షరీఫ్‌బాషా కుమారుడు పఠాన్ ఫర్రాజ్ పదోతరగతి చదువుతున్నాడు. తండ్రి బ్యాంకు ఉద్యోగి, వాలీబాల్ క్రీడాకారుడు. విద్యార్థి చదువుతో పాటు యుద్ధకళ కుడోపై ఆసక్తి పెంచుకున్నాడు. పాఠశాల స్థాయిలో మాస్టర్ హరిప్రసాద్‌తో శిక్షణ పొందాడు. ఈఏడాది సెప్టెంబరు 12 నుంచి 14 వరకు వైజాగ్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. గతనెల 24 నుంచి 31 వరకు సూరత్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రెండు కాంస్య పతకాలు, అక్షయ్ కుమార్ అంతర్జాతీయ పోటీల్లో ఒక కాంస్య పతకం అందుకున్నాడు.

అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని..

కదిరికి చెందిన మోమిన్ అహ్మద్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి మోమిన్ అనిల్ అహ్మద్ వ్యాపారి. మార్షల్‌ఆర్ట్స్‌పై ఆసక్తితో మాస్టర్ హరిప్రసాద్ వద్ద కుడోలో శిక్షణ పొందాడు. రాష్ట్రస్థాయిలో బంగారు, జాతీయ స్థాయిలో కాంస్య పతకాలు సాధించాడు. గతనెల సూరత్‌లో జరిగిన అక్షయ్‌కుమార్ అంతర్జాతీయ పోటీల్లో పార్టిసిపేట్‌గా రాణించాడు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలన్నదే తన లక్ష్యమని విద్యార్థి చెబుతున్నాడు.

తాగునీటి సమస్య పరిష్కారం

నల్లచెరువు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని ఉబిచెర్ల పంచాయతీలో గతంలో వేసిన తాగునీటి పైపులైను పగిలి పోయి మరమ్మతుకు గురయ్యాయి. దీంతో గ్రామంలో కొన్ని వీధుల్లోని కుళాయిలకు నీరు సరఫరా కాకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు. సమస్యను పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరెడ్డి, సర్పంచు బికారిసాబ్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు స్పందించారు. శనివారం కొత్త పైపులైను ఏర్పాటు చేయించి అన్ని వీధుల్లోని కుళాయిలకు తాగునీరు అందేలా చేశారు. దీంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.

పరిహారం పెంచాలని వినతి

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: ముదిగుబ్బలోని బైపాస్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పెంచి ఇవ్వాలని శనివారం కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చిన ఐటీశాఖ మంత్రి నారాలోకేష్‌కు భాజపా రాష్ట్ర కమిటీ సభ్యుడు సోమల ప్రకాష్‌నాయుడు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రమేష్‌బాబు వినతిపత్రం అందించారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ, వెంకట్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

ఈనాడు శ్రీకాకుళం

ఆదివారం నవంబరు 9, 2025

దేదీప్యమానం..!

పవిత్ర కార్తిక మాసం సందర్భంగా కొత్తూరు మండలం మహసింగి గ్రామంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని దీపాలు వెలిగించారు. – న్యూస్‌టుడే, కొత్తూరు

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

శిష్టకరణం(పట్నాయక్) అవివాహితులకు సువర్ణావకాశం
నేడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక ఈనాడు పెళ్లిపందిరి. శిష్టకరణం (పట్నాయక్) అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఈనాడు వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (09 నవంబరు 2025 ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ వివరాలకు 91549 18858, 80080 01686ను సంప్రదించవచ్చు. ఫోన్/యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నవారు వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.

ఆహార వీధికి వెళ్లొద్దాం రండి..!

ఫుడ్ స్ట్రీట్‌గా చిన్నబజారు రోడ్డు

ఆ దారిలో వెళ్తే పసందైన వంటకాలు పలకరిస్తాయి. ఆహార పదార్థాల ఘుమఘుమలు ఆహ్వానం పలుకుతాయి. బిస్కెట్ల నుంచి బిర్యానీ వరకు అన్నీ దొరుకుతాయి.. పుల్కాలే కాదు పిజ్జాలు కావాలన్నా లభిస్తాయి.. ఇంతకీ ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా.. శ్రీకాకుళం నగరంలోని చిన్నబజారు రోడ్డులోనే.. ఈ ప్రాంతం అనతి కాలంలోనే ఆహార వీధిగా ఎలా మారిందో తెలుసుకుందాం రండి..
– న్యూస్‌టుడే, పాతబస్టాండ్

అప్పట్లో అలా..

నగరంలోని ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఎదురుగా ఉండే చిన్నబజారు రహదారి పదిహేనేళ్ల కిందట వరకు చాలా ఇరుకుగా ఉండేది. అప్పట్లో జీటీ రోడ్డువైపు నుంచి వస్తే పండా టీ దుకాణం... ఓ జ్యూస్ కొట్టు.. పకోడి బండి ముందుగా కనిపించేవి. అలా కొంచెం ముందుకెళ్తే పాత పుస్తకాల కొట్టు.. మధ్యలో ఓ బుక్‌బైండింగ్ దుకాణం.. ఇళ్లు, వాటి మధ్యలో ఆలయాలు, చివరన రైతు బజారు మాత్రమే ఉండేవి.

మరిన్ని ప్రత్యేకతలు ఇలా..

★ మధ్యాహ్నం పూట భోజనం, బిర్యానీ హోటళ్లు, కర్రీ పాయింట్లు 17 వరకు నడుస్తున్నాయి.

★ సాయంత్రం టిఫిన్లు, స్నాక్స్, పుల్కాలు, ఫాస్ట్‌ఫుడ్స్ కోసం వచ్చేవారితో 6.30 నుంచి రాత్రి 9 గంటల వరకు రద్దీగా ఉంటుంది.

★ అధునాతన హంగులతో స్నేహితులతో కబుర్లు చెప్పుకునేందుకు 4 కేఫ్‌లు నిర్వహిస్తున్నారు.

★ కలర్ సోడాలు, ఫలూదా, వివిధ ఫ్లేవర్లలో ఐస్‌క్రీమ్‌లు కూడా దొరుకుతాయి.

★ చిన్నబజారు రహదారిలోని దుకాణాల సంఖ్య: **50కిపైగా..**

★ సెలవు రోజుల్లో జరిగే వ్యాపారం (రోజుకు..): **రూ.20 లక్షల వరకు**

★ ఉపాధి పొందుతున్న వారి సంఖ్య: **సుమారు 250-300 మంది**

ఇప్పుడు మరోలా..

ఆదివారం ప్రత్యేకం

రోడ్డు విస్తరణ పనుల అనంతరం రూపురేఖలు మారిపోయాయి. దారి పొడవునా అనేక దుకాణాలకు ఈ ప్రాంతం నెలవుగా మారింది. ప్రధానంగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, మెస్‌లు, కేఫ్‌లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, పుల్కా సెంటర్, పానీపూరీ, చాట్, మిఠాయి దుకాణాలు, టీ కొట్లు.. ఇలా అనేకం అందుబాటులోకి వచ్చాయి. మారుతున్న ప్రజల జీవన విధానం కారణంగా అదే స్థాయిలో వీటికి ఆదరణ కూడా పెరిగింది

చిన్న బజారు రహదారి

ఇంతలా ఎందుకు..?

జీటీ రోడ్డు నుంచి రైతు బజారు వరకు సుమారు 30 వీధులకు అనుసంధానంగా ఉండే దారి కావడమే వ్యాపార కేంద్రంగా మారడానికి ప్రధాన కారణం. దీంతో పాటు యువత స్వయం ఉపాధి పొందేందుకు ఎక్కువగా ఆహార రంగాన్నే ఎంచుకుంటుండటంతో ఆధునిక రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు వంటివి పెరుగుతున్నాయి.

గుంతల్లో ప్రయాణం.. గాల్లో ప్రాణం..!

జాతీయ రహదారిపై ఎచ్చెర్ల మండలంలోని సర్వీసు రోడ్లు దెబ్బతిన్నాయి. దీనికితోడు కొన్ని చోట్ల కాలువలు నిర్మించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎచ్చెర్ల - చిలకపాలెం మధ్యన సర్వీసు రహదారిపై ఇలా పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వాటిల్లో నీరు చేరడంతో వాహన చోదకులు రాకపోకలకు నరకయాతన అనుభవిస్తున్నారు. పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎన్‌హెచ్‌ఏఐ సాంకేతిక విభాగం డిప్యూటీ మేనేజర్ సీహెచ్ సతీష్ తెలిపారు.
– న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

కొల్లగొట్టేస్తున్నారు... కళ్లు తెరవండి..!

అనుమతులు లేకుండా యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు
తెలిసినా కన్నెత్తి చూడని అధికారులు

– ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం

ప్రభుత్వ పనుల పేరుతో ప్రైవేటు వ్యక్తులు ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు. సంతబొమ్మాళి, పరిసర మండలాల్లో ఇష్టానుసారం కొండల్ని తవ్వేస్తున్నారు. ఆ గ్రావెల్‌ను మూలపేట పోర్టు నిర్వాసిత కాలనీ, ఇతర ప్రభుత్వ పనులకు తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా మట్టి పేరిట రూ.కోట్లలో బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు లెక్కల గురించి పట్టించుకోకపోవడంతో పాటు తవ్వకాలవైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.

సంతబొమ్మాళి మండలం నౌపడలో మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన 596 మంది నిర్వాసితులకు 58 ఎకరాల్లో స్థలాన్ని కేటాయించారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర పనులకు రూ.190 కోట్లు కేటాయించారు. మట్టి వేసి చదును చేసే పనుల టెండరును ఓ ప్రైవేటు వ్యక్తి దక్కించుకున్నారు. తొలి విడత పనులు చేసి సుమారు రూ.3 కోట్లకుపైగా బిల్లులు పెట్టారు. ప్రస్తుతం రెండో దశ జరుగుతోంది. దీనికి అవసరమైన గ్రావెల్‌ను స్థానిక వ్యక్తుల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నారు.

గోవిందపురం కొండపై పొక్లెయిన్‌తో తవ్వకాలు

అక్రమ తవ్వకాలు జరిపిన కొండల వివరాలిలా..	ప్రాంతం	సంతబొమ్మాళి	కోటబొమ్మాళి	గూడెం(టెక్కలి)
	సర్వే నంబరు	287	280	17
		లక్ష్మీపురం	కొత్తపేట	సొంటినూరు
		368	117	01

★ ప్రస్తుతం అదే కొండపై మరో 11 ఎకరాల్లో భారీగా తవ్వకాలు జరుగుతున్నారు.

★ టెక్కలి డివిజన్ పరిధిలో గోవిందపురం కొండపై మాత్రమే సర్వే నంబరు 71లో 4.604 హెక్టార్లలో మట్టి తవ్వకాలకు ఓ వ్యక్తి 2020లో అనుమతులు తీసుకున్నారు. అది మినహా ఇంకెవరికీ అధికారులు అనుమతులివ్వలేదు.

★ టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి మండలాల్లోనూ చాలా చోట్ల కొండల్ని పిండిచేసేస్తున్నారు. అక్కడ గ్రావెల్ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. 28 టన్నుల లారీకి రూ.18 వేలు వసూలు చేస్తున్నారు.

★ అనధికారిక తవ్వకాలపై దృష్టి సారిస్తాం. పరిశీలించి వాహనాలు సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తాం' అని గనులశాఖ టెక్కలి ఏడీ జయలక్ష్మి తెలిపారు.

మనోళ్లు మెరిశారు

జోష్మిత్ చెరిశ్రీ

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: జాతీయస్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య(ఎస్‌జీఎఫ్) పోటీలకు జిల్లా నుంచి తుంగాన జోష్మిత్, తమ్మిరాజు చెరిశ్రీలు ఎంపికైనట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, బి.వి.రమణలు తెలిపారు. ఇటీవల శ్రీకాకుళం వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో వీరు ప్రతిభ చూపారు. డిసెంబరు 5 నుంచి హరియాణాలో జరగనున్న పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపారు.

భూమి అమ్మకం

కంచిలి మండలం, బురగం గ్రామ పంచాయితీ, సోంపేట నేషనల్ హైవేకు దగ్గరలో ఎ.1.79 సెంట్లు భూమి వేలం ద్వారా అమ్మకం

92466 11933
83309 52080

చిత్రాలు పంచుకోకు.. చిక్కుల్లో పడకు

మార్ఫింగ్ ఫొటోలతో యువతకు బెదిరింపులు

జిల్లాలో నమోదైన కేసుల వివరాలు ఇలా..	సంవత్సరం	2023	2024	2025 (సెప్టెంబరు వరకు)
	సంఖ్య	23	17	08

జిల్లాలో ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. చాలా మంది సామాజిక మాధ్యమాల్లో చిత్రాలను అప్‌లోడ్ చేస్తున్నారు. అగంతకులు వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి.. బెదిరించి.. డబ్బులు దండుకుంటున్నారు. కొందరు ఎవరికీ చెప్పుకోలేక మనోవేదన గురవుతుంటే.. మరికొందరు ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
– న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తావిభాగం

★ శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ యువతికి ఆన్‌లైన్‌లో చిత్తూరుకు చెందిన యువకుడు పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నట్లు నమ్మబలికి.. ఆమె ఫొటోలను షేర్ చేయాలని కోరాడు. ఆమె పంపిన కొన్ని గంటల్లోనే వాటిని మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. నిందితుడితో పాటు అతడికి సహకరించిన కడప జిల్లాకు చెందిన మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

★ కాశీబుగ్గకు చెందిన ఓ వివాహిత రీల్స్ చేయడం అలవాటు. సామాజిక మాధ్యమాల్లో వాటికి లైక్‌లు, షేర్లు వస్తుంటే మురిసిపోయేది. ఓరోజు ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. రూ.5 లక్షలు పంపాలని, లేకుంటే అసభ్యకర చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని అవతలి వ్యక్తి బెదిరించారు. భయపడిన ఆమె తన వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టుపెట్టి రూ.3 లక్షలు పంపింది. మిగతా మొత్తం కోసం వేధింపులు పెరగడంతో కుటుంబీకుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. నిందితుల కోసం సైబర్ పోలీసులు వేట సాగిస్తున్నారు.

అలాంటప్పుడు ఏం చేయాలి..?

- బాధితులు నేరుగా పోలీసులను ఆశ్రయిస్తే.. వారు నిందితులను గుర్తించి క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
- అనంతరం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన మార్ఫింగ్ చిత్రాలను www.stopncii.org వెబ్‌సైట్‌కు పంపాలి.
- వాటితో పాటు ఇతర వివరాలు పొందుపరిస్తే మెటా డేటా ఆధారంగా ఆ చిత్రాలను తొలగిస్తారు.
- ఫిర్యాదు చేసేందుకు 112, 1930 నంబర్లను సంప్రదించవచ్చు.

బ్లాక్ లిస్ట్‌లో పెట్టండి..

సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ చిత్రాలను ఇతరులు డౌన్‌లోడ్ చేసేవీలు లేకుండా లాక్ చేయాలి. అపరిచితుల నుంచి రిక్వెస్టులను ఆమోదించవద్దు. ఎవరైనా అనుచితంగా ప్రవరిస్తే ఆ నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలి.
– పి.శ్రీనివాసరావు, ఏఎస్పీ క్రైం, శ్రీకాకుళం

శబ్దం చేయడం.. అదో సంప్రదాయం..!

జిల్లాలోనూ ఒడిశాతో సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతాల్లో నేటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

నోటిని గుండ్రని ఆకృతిలోకి మార్చి. . నాలుకను లయబద్ధంగా కదుపుతూ.. శ్వాసను వదులుతూ చేసే వింతైన శబ్దాలను ఉలాలుగా పిలుస్తారు. ఒడియా సంప్రదాయంలో దీనికెంతో ప్రత్యేకత ఉంది. బాలికల నుంచి వృద్ధుల వరకు మహిళలు పెళ్లిళ్లు, పేరంటాల్లో తప్పనిసరిగా ఈ శబ్దాలు చేస్తారు. ఈ కార్తిక మాసంలోనూ నదీ స్నానం, ఆలయాలు, ఇళ్లల్లో పూజల సమయంలో ఈ పవిత్ర ధ్వనిని వినిపిస్తారు.

రేపటి నుంచి అర్ధ సంవత్సర పరీక్షలు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు:	విద్యార్థుల సంఖ్య:
2,955	2,64,804

నరసన్నపేట, న్యూస్‌టుడే: పాఠశాల విద్యార్థులకు సోమవారం నుంచి అర్ధ సంవత్సర పరీక్షలు(సమ్మేటివ్-1) ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, 6, 7 తరగతుల వారికి మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల పరీక్షలు జరుగుతాయి. ఈ నెల 19 వరకు జరిగే పరీక్షల ప్రశ్నపత్రాలను విద్యాశాఖ ఇప్పటికే ఎమ్మార్సీలకు చేర్చింది. వాటిని ప్రధానోపాధ్యాయులు సంబంధిత ఎమ్మార్సీ, స్కూల్ కాంప్లెక్సుల నుంచి గంట ముందు పాఠశాలలకు తీసుకెళ్తారు. వచ్చే నెల 5న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 25 నాటికి మూల్యాంకనం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

WANTED CIVIL ENGINEERS

B Tech/DCE Having Knowledge in execution of Major Building Projects, CC Roads, Drains etc with minimum 5 years experience having knowledge in handling the project individually and knowledge in taking levels to work at Jangareddygudem, Eluru District, A.P.

RVR INFRA DEVELOPERS
2-1-59, 4th floor, Rayanam's Complex,
Opp Subhadra Arcade Complex,
Bhanugudi Junction, KAKINADA.
E mail : rvrinfradevelopers@yahoo.com

మోసాలకు తావు లేకుండా ధాన్యం కొనుగోలు

● పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వేణుగోపాల్

ముఖాముఖి

– న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మోసాలకు తావు లేకుండా చర్యలు చేపడుతున్నాం. పంట తీసుకున్న వెంటనే రైతు ఖాతాల్లో సొమ్ము జమయ్యేలా ఏర్పాట్లు చేశాం. మిల్లుల వద్ద జరిగే అవకతవకలకు అడ్డుకట్ట వేసేలా కార్యాచరణ సిద్ధం చేశాం' అని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ టి.వేణుగోపాల్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులు తదితర అంశాలను 'న్యూస్‌టుడే' ముఖాముఖిలో ఆయన వివరించారు.

గింజ కూడా అదనంగా తీసుకోవద్దు..

ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం పంట కొంటాం. మిల్లర్లు ఒక్క గింజ కూడా అదనంగా తీసుకోవడానికి వీల్లేదు. ఏమైనా ఫిర్యాదులొస్తే అలాంటి మిల్లులను బ్లాక్ లిస్టులో పెడతాం. తేమ కారణంగా నష్టపోకుండా రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యేక యంత్రాలు ఏర్పాటు చేశాం.

11 నుంచి రెండో విడత

శిక్షణ: ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే మండల స్థాయిలో తొలివిడత శిక్షణ ఇచ్చాం. 11 నుంచి రెండో విడత జరుగుతుంది. ఆ తర్వాత జిల్లా స్థాయిలో ప్రారంభమవుతుంది. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు రాకుండా ఉండాలనే సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం.

ఐదు మిల్లులపై వేటు..

గతేడాది 5 మిల్లులు ధాన్యం ఇవ్వకపోవడంతో వాటి బ్యాంకు గ్యారెంటీ నుంచి సొమ్ము రికవరీ చేశాం. ఈ ఏడాది వాటిని బ్లాక్ లిస్టులో పెట్టాం. నిర్ణీత సమయంలోగా వారికి కేటాయించిన ధాన్యం ఇవ్వకుంటే కొనుగోలు చేసే అవకాశం పూర్తిగా కోల్పోతారు.

ఆన్‌లైన్ ద్వారా బీజీలు..

బ్యాంకు గ్యారెంటీ(బీజీ)లు ఈసారి ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలి. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే బీజీలను అనుమతిస్తాం. మిల్లర్లు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.

సమస్యలుంటే చెప్పండి...

రైతులకు సంచులు, లేబర్ ఛార్జీలు ఇస్తాం. 80 కిలోల బస్తా సంచికి రూ.9.50, టన్నుకు లేబర్ ఛార్జీ రూ.22గా ప్రభుత్వం నిర్ణయించింది. వాటి చెల్లింపులు త్వరగానే జరిగేలా చూస్తాం. ఎక్కడైనా మిల్లర్ల నుంచి ఇబ్బందులుంటే స్థానిక కస్టోడియన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తారు.

● మండలాలు: 30 ● మిల్లులు: 267 ● వరి సాగు విస్తీర్ణం: 3,69,304 ఎకరాలు
● రైతు సేవా కేంద్రాలు: 614 ● ధాన్యం దిగుబడి అంచనా: 10,19,279 మెట్రిక్ టన్నులు
● కొనుగోలు కేంద్రాలు: 406 ● కొనుగోలు లక్ష్యం: 6,50,000 మెట్రిక్ టన్నులు

Padmasri IVF CENTER

పిల్లలు లేని దంపతులకు శుభవార్త
తల్లితండ్రులు కావాలనే కల నిజం చేసుకోవాలి అనుకుంటున్నారా ?
మెగా ఇన్ఫెర్టిలిటీ కన్సల్టేషన్ క్యాంప్
IVF ₹1.25* Lakhs నో హిడెన్ ఛార్జెస్
16 నవంబర్ 2025
ఉ॥ 9 గం॥ల నుండి మ॥ 3 వరకు
అపాయింట్‌మెంట్ తప్పనిసరి
ఉచిత కన్సల్టెన్సీ మరియు స్కానింగ్
జర్మనీలో తర్ఫీదు పొందిన ప్రముఖ సంతాన సాఫల్య నిపుణురాలు
డా॥ పి. సుధా పద్మశ్రీ గారు
M.D. (Obst.& Gynaec)
Specialist in Gynaec Laparoscopy and Infertility Core Fertility Specialist.
పద్మశ్రీ ఐ.వి.ఎఫ్. సెంటర్
డో.నెం. 49-48-16/5, ఎన్.జి.జి.ఓ. కోలనీ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం-16.
ఫోన్: 0891-2734747, 9246634747
అపాయింట్‌మెంట్ కొరకు:
9246634747, 8790538761, 6305229695

నేడు శ్రీముఖలింగంలో బాలియాత్ర

బాలియాత్రకు శ్రీముఖలింగ క్షేత్రం సిద్ధమైంది. ఆదివారం స్థానిక మధుకేశ్వర స్వామి ఆలయం నుంచి వేడుక ప్రారంభం కానుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆ దిశగా ఏర్పాట్లు పూర్తి చేశారు. వాటిని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి పరిశీలించారు. అన్నిశాఖలు సమన్వయంతో పని చేసి యాత్రను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. – న్యూస్‌టుడే, జలుమూరు

కష్టాల తీరాన.. కన్నీటి కెరటాలు..!

★ వేట సాగక దయనీయంగా గంగపుత్రుల పరిస్థితి

– న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

తీరంలో గంగపుత్రుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కొంత కాలం వేట నిషేధం, మరికొన్ని రోజులు ప్రకృతి విపత్తులతో మత్స్యకారులు బతుకు దయనీయంగా మారింది. వేట సాగక.. పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు కనీసం 20 రోజులు కూడా వేటకు వెళ్లని పరిస్థితి నెలకొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంఎన్‌పేటలో తీరానికే పరిమితమైన పడవలు

'సాయం' అందేది ఎప్పుడో..?

మొంథా తుపాను కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు 50 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరకుల కిట్ అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా నేటికీ అవి అందలేదు. జిల్లాలోని తీర గ్రామాల్లో రిజిస్ట్రేషన్ అయిన బోటు ద్వారా వేట సాగించేవారిలో కొందరు వలసలు వెళ్లిపోయారు. వారి పేరిట సరకులు రావడం, క్షేత్రస్థాయిలో వేటకు వెళ్తున్నవారికి అందే అవకాశం లేకపోవడంతో ఎవరికి ఇవ్వాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అందరికీ సరకుల కిట్ అందించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

వీలైనంత త్వరగా అందిస్తాం..

మత్స్యకారులకు నిత్యావసర సరకులు అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ఆయా గ్రామాలకు బియ్యం పంపించాం. వేట సాగించని వారికి కూడా సరకులు ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. జాబితా ప్రకారం అర్హులందరికీ అందజేస్తాం. – సత్యనారాయణ, డీడీ, మత్స్యశాఖ, శ్రీకాకుళం

జిల్లాలో వివరాలిలా...

★ ఇంజిన్ బోట్లు: **1,600**
★ సాధారణ పడవలు: **2,308**
★ వేటపై ఆధారపడినవారు: **27 వేల మంది**
★ ఇంజిన్ బోట్‌పై 6 నుంచి 8 మంది వరకు వేటకు వెళ్తారు.
★ ఏటా జులై నుంచి అక్టోబరు వరకు సముద్రంలో మత్స్యసంపద ఎక్కువగా లభిస్తుంది.
★ డీజిల్ ఖర్చులు కూడా రాకపోవడంతో చాలా మంది వేటకు దూరంగా ఉంటున్నారు.

ఆరంభం.. క్రీడాసంబరం..!

అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం ఉన్నత పాఠశాల దీనికి వేదికైంది. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
– న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు గ్రామీణం

సందర్భమేదైనా ఈనాడును చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
EENADU THE WAY CLASSIFIEDS
ఈనాడు క్లాసిఫైడ్స్
పదవీ విరమణ
జన్మదిన శుభాకాంక్షలు
జయంతి, వర్ధంతి
లీగల్ ప్రకటనలు
అంత్యక్రియలు,
వేడుక ఏదైనా.. ఈనాడును చేసుకోండి వేదిక
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80085 97609

(c) eenadu

దూసి రైల్వేస్టేషన్ పనులు వేగవంతం చేయండి

రైల్వే స్టేషన్‌ను పరిశీలిస్తున్న డీఆర్ఎం లలిత్ బొహ్రా

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఆమదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని వాల్తేరు డివిజనల్ మేనేజర్ లలిత్ బొహ్రా అధికారులను ఆదేశించారు. శనివారం దూసి రైల్వేస్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్‌లో ఉన్న వృక్షం వద్ద 2 ఎకరాలు స్థలం ఉండటంతో తక్షణమే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి గాంధీ స్మృతివనంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అనంతరం ప్రత్యేక రైల్లో విశాఖ వెళ్లారు.

ప్రజా సమస్యల పరిష్కారంతోనే సామాజిక పురోగతి

విద్యార్థులు, ఉపాధ్యాయులతో నేపాల్ బృందం

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే తమ చుట్టూ ఉన్న ప్రజా సమస్యలు గుర్తించి, వాటిని పరిష్కారం దిశగా తీసుకెళ్లడంతో సామాజిక పురోగతిని సాధించొచ్చని నేపాల్ బృంద సభ్యులు అన్నారు. వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి ఉన్నత పాఠశాలను శనివారం నేపాల్ దేశానికి చెందిన సామాజిక సేవా కేంద్రం బృందం సభ్యులు హిరసింగ్ తాప, మాధవ్‌భట్టారి, మాయ్‌అధకారి, మేనకచటర్జీ, జీబ్‌రాజ్ రెగ్మి, సమీక్ష్యరెగ్మి సందర్శించారు. ప్రధానోపాధ్యాయుడు హేమారావు పర్యవేక్షణలో పాఠశాలలో అమలవుతున్న వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమం (ఈపీఎండీపీ) అధ్యయనం చేశారు. ప్రగతి నివేదికలపై తొమ్మిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు నుంచి వివరాలు తెలుసుకున్నారు. వినూత్న ప్రాజెక్టు ప్రదర్శనలు చూసి అభినందించారు.

చదువు.. తెగువ.. తీసిపోదు మగువ..!

పలాస, న్యూస్‌టుడే

విద్యాబుద్ధులు నేర్చుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఉద్దేశంతో డిగ్రీ విద్య అభ్యసించే యువతులు ఒక వైపు చదువుతూనే నేషనల్ క్యాడెట్ కోర్సు(ఎన్‌సీసీ) మూడేళ్లలో పూర్తిచేస్తూ ఔరా అనిపిస్తున్నారు.

- జిల్లాలో కాశీబుగ్గ, పాతపట్నం, శ్రీకాకుళం, గురుజాడ విద్యాసంస్థల్లో మహిళా ఎన్‌సీసీ యూనిట్‌లు ఉండటంతో అదే కళాశాలల్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినులకు అవకాశం దక్కుతోంది. ప్రాథమిక, ఫిజికల్ పరీక్షల్లో ఎంపికైన వీరికి సుబేదార్, మేజర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో రెండేళ్ల పాటు శిక్షణ ఇస్తారు. రెండేళ్ల కోర్సు పూర్తి చేసిన అనంతరం శ్రీకాకుళం కేంద్రంగా రాత పరీక్ష, ఫిజికల్ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి 'బి' సర్టిఫికేట్ అందజేస్తారు. ఏడాది శిక్షణ పొందితే 'సి' ధ్రువపత్రం అందిస్తారు.

- క్రమశిక్షణ అలవాటు అవుతుంది. యువకులతో పాటు సమానంగా విద్యార్థినులు శిక్షణ పొందుతున్నారు' అని కేర్‌టేకర్ రాజు తెలిపారు. 'విద్యార్థినులకు చదువుతోపాటుగా ఆత్మస్థైర్యం పెంచుకునేలా నేషనల్ క్యాడెట్ కోర్సు ఎంతగానే ఉపయోగపడుతుంది.' అని కాశీబుగ్గ శ్రీబాల శివ యోగీంద్రా మహారాజ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

- శిక్షణలో భాగంగా ట్రెక్కింగ్, బేస్‌క్యాంపు వంటి ప్రత్యేక క్యాంపుల్లో అవకాశం ఇస్తారు. శారీరక ధృఢత్వంతోపాటు రైఫిల్, డ్రిల్, జాతీయసమైక్యత, నాయకత్వ పటిమ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఆరోగ్యం పెంపొందించేలా అవగాహన కల్పించడం తోపాటు విపత్తుల వేళ సాయం చేసేలా శిక్షణ ఇస్తారు. ప్రతిభ చూపితే దిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనే అవకాశం సైతం వస్తుంది.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం

వజ్రపుకొత్తూరు గ్రామీణం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురంలో పాఠశాలల క్రీడల సమాఖ్య(ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాలబాలికల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వీటిని టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 572 మంది క్రీడాకారులు హాజరయ్యారు. 52 మంది మేనేజర్లు వారితో పాటు వచ్చారు. ప్రాతినిథ్యం వహించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పలు విభాగాల్లో విజేతలను ప్రకటించారు. వారు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.

విజేతలు..

80 మీటర్ల హర్డిల్స్

బాలుర విభాగంలో.. ఎం. ముకేష్ (గుంటూరు), అబ్దుల్ సమద్ (నెల్లూరు), ఎ. గంగాధర్ ఆదిత్య (తూర్పు గోదావరి) ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.

బాలికల విభాగంలో.. ఇషాణా (విశాఖపట్నం), జి. మునిచందు (చిత్తూరు), ఎం. చందు (శ్రీకాకుళం)

షాట్‌పుట్.. బాలురు: కె. కార్తీక్ (శ్రీకాకుళం), ఎం. గోపీ చంద్ (ప్రకాశం), వి. తిరుమల సాత్విక్ (కృష్ణా)

బాలికలు: కె. నందిత (విశాఖపట్నం), వి. వైష్ణవి (విశాఖపట్నం), ఎ. కౌశిత (పశ్చిమ గోదావరి)

హైజంప్.. బాలురు: ఎన్. వికాస్ (విశాఖపట్నం), సి. లోకేశ్ (అనంతపురం), ఎస్. భానువర్ధన్ (విశాఖపట్నం)

400మీ. పరుగు పందెం..

బాలురు: సీహెచ్. రాకేశ్ (వైఎస్ఆర్ కడప), జిజి. బాల సాయి మణిదీప్ (గుంటూరు), కె. అహరుణ్ (పశ్చిమ గోదావరి)

బాలికలు: ఆర్. పవిత్ర (శ్రీకాకుళం), ఎ. రిద్ధి (అనంతపురం), ఎం. వైష్ణవి (వైఎస్ఆర్ కడప)

100మీ... బాలురు: ఎం. వికాస్ (విశాఖపట్నం), కె. ఉదయ్‌హర్షవర్ధన్ (పశ్చిమ గోదావరి), సీహెచ్. రాకేశ్ (వైఎస్ఆర్ కడప)

బాలికలు: ఎ. ఇషాణి (కృష్ణా), ఇ. హాసిని (చిత్తూరు), జి. చందన (శ్రీకాకుళం)

న్యాయం చేయండి

పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పొందూరు మండలం లోలుగు కేజీబీవీలో చదువుతున్న విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రగాయాలతో శ్రీకాకుళం ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. అధికారులు, కేజీబీవీ ప్రిన్సిపల్ పరామర్శకు వచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చి తరువాత పట్టించుకోకపోవడంతో ప్రిన్సిపల్ లలిత కుమారి, సమగ్రశిక్షా ఏపీసీపై విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలని కోరింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

వినూత్న పద్ధతుల్లో పంటలు పండించాలి

రైతు సమ్మేళన కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వినూత్న పద్ధతుల్లో పంటలు పండించాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రెండో రైతు సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, అది లాభసాటిగా మారేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని వర్సిటీ అందించాలని సూచించారు. అనంతరం సీటీ స్కాన్ మోడల్ ల్యాబ్‌తో పాటు మరో రెండింటిని ప్రారంభించారు. వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొ. డీఎన్ రావు, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి, ఛాన్సలర్ జీఎస్ఎన్ రాజు, వైస్ ఛాన్సలర్ ప్రశాంత్‌కుమార్ మహంతి, అధ్యాపకులు పాల్గొన్నారు.

పాఠశాల గోడ దూకి పారిపోయిన విద్యార్థిని

విశాఖపట్నంలో పట్టుకున్న పోలీసులు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: టెక్కలి మండలంలోని ఓ పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని శనివారం వేకువజామున గోడ దూకి పారిపోయిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరుగుదొడ్డికి అని వెళ్లిన విద్యార్థిని ఎంతకీ తిరిగి రాకపోవడంతో వసతిగృహ సిబ్బంది, ఉపాధ్యాయులు గాలింపు చర్యలు చేపట్టారు. స్టడీ అవర్ కోసం నిద్ర లేపిన సమయంలో సీసీ కెమెరాలకు చిక్కకుండా వెనక వైపు నుంచి గోడ దూకినట్లు చెబుతున్నారు. కాలినడకన వంగర మీదుగా లింగాలవలస కూడలికి చేరుకుంది. అక్కడి నుంచి బస్సులో పాతపట్నం వచ్చి, విశాఖ వెళ్లే బస్సు ఎక్కింది. సమాచారం అందుకున్న టెక్కలి సీఐ విజయ్‌కుమార్ తక్షణమే మహిళా పోలీసును, క్రైం సిబ్బందిని అప్రమత్తం చేశారు. బస్సులో విద్యార్థిని వెళ్తున్న విషయాన్ని గుర్తించి వెంబడించారు. విశాఖపట్నంలో పట్టుకుని తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. చదువుపై ఇష్టం లేకపోవడం వల్ల వసతి గృహం నుంచి పారిపోయినట్లు కుటుంబసభ్యులు చెబుతుండగా, ఇతర కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చికెన్ ధరలు

రకం	(బ్యాగ్)లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	145	245	265

గ్రామాలను సందర్శించండి

సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా పోలీసు సిబ్బంది తరచూ గ్రామాలను సందర్శించి పూర్తిస్థాయి సమాచారంతో శాంతిభద్రతలు కాపాడాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌ను శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ముఖ్యమైన కేసుల దస్త్రాలు, దర్యాప్తు దశ, సిబ్బంది పనితీరు సమీక్షించారు.

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై - 600032

జోనల్ కార్యాలయం : సరస్వతీ కాంప్లెక్స్ 1వ అంతస్తు, ఎస్.వి.సి.థియేటర్ ప్రక్కన, రామలక్ష్మ జంక్షన్, శ్రీకాకుళం.

డిమాండ్ నోటీసు

ది సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 యొక్క సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ నోటీసు

మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్"గా పిలువబడేది మరియు శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ కలిసింది మరియు ఎన్.సి.ఎల్.టి. బెంచ్-2 చెన్నై తేది: 09-11-2022 ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ గా మారింది). ఆ తరువాత శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా పేరు మార్పుకు అనుమతిని పొందింది. (కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది: 30-11-2022) కంపెనీల చట్టం 2013 క్రింద నమోదు అయిన కంపెనీ మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ బిజినెస్ చేసేందుకు ఆర్.బి.ఐ. వద్ద కూడా నమోదు అయిఉండి, శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 మరియు మెయిన్ రోడ్, శ్రీకాకుళం-II నమోదిత కార్యాలయాన్ని కలిగి ఉంది. దిగువ తెలిపిన రుణగ్రహీతలు/ సహ రుణగ్రహీతలు/ గ్యారంటార్లు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి రుణ సహాయాన్ని వినియోగించుకున్నారు. రుణసహాయాన్ని వినియోగించు కోవడమే కాక, రుణగ్రహీతలు/గ్యారంటార్లు గడువు తేదిల ప్రకారం వడ్డీ మరియు అసలు మొత్తాలు తిరిగి చెల్లించుటలో పలుమార్లు విఫలమైనారు. సదరు ఖాతా నిరర్ధక ఆస్తిగా వర్గీకరించబడినందున, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద & సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూల్ 3తో చదువబడే సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారములను వినియోగించుకొని శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారి నోటీసులు అందిన తేదీ నుండి 60 రోజులలోగా నోటీసులలో తెలిపిన మొత్తంపై అంగీకరించిన రేటు వంతున తదుపరి వడ్డీ మరియు చెల్లింపు తేదీ వరకు అనుషంగిక ఖర్చులు, వ్యయం, చార్జీలు మొదలగు వాటితో పాటు నోటీసులలో తెలిపిన మొత్తాన్ని తిరిగి చెల్లించవలసిందిగా దిగువ తెలిపిన రుణగ్రహీతలు / గ్యారంటర్లు / తనఖా పెట్టిన వ్యక్తులను కోరుతూ SARFAESI చట్టం, 2002లోని సెక్షన్ 13(2) క్రింద దిగువ తెలిపిన సంబంధిత తేదీలనాడు డిమాండ్ నోటీసులు జారీచేసారు. చివరగా తెలిసిన వారి చిరునామాలకు నోటీసులు జారీ చేయగా అందజేయబడకుండా తిరిగి వచ్చినవి. అందువలన దాని గురించి బహిరంగ ప్రకటన ద్వారా వారికి ఇందుమూలంగా తెలియజేయడమైనది. సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు లభించే సమయానికి సంబంధించి చట్టంలోని సెక్షన్ 13లోని సబ్ సెక్షన్ (8)లోని నిబంధనలను గమనించవలసిందిగా రుణగ్రహీతలను కోరడమైనది.

వ.నెం.	ఋణగ్రహీతలు/ సహ ఋణగ్రహీతలు	NPA తేదీ : 08-12-2023 లోపు మొత్తం
1.	లోన్ అకౌంట్ నెం.: SRKLMTF2101130002 బ్రాంచ్ : శ్రీకాకుళం-II	రూ. 1,20,00,000/- (రూపాయలు అక్షరాలలో ఒక కోటి ఇరవై లక్షలు మాత్రమే) షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా తీసుకున్న ఋణం 36 నెలల్లో తిరిగి చెల్లించే విధంగా ఋణ ఒప్పందం
		డిమాండ్ నోటీసు బకాయి మొత్తం తేది : 09.08.2025
		రూ. 49,08,746/- (అక్షరాలలో రూపాయలు నలభై తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఆరు మాత్రమే)

R1. మామిడి గోవిందరావు, S/O అప్పారావు, డోర్ నెంబరు 2-121, తంపర గ్రామము పెద్ద సీధి పోస్ట్, పాతపట్నం శ్రీకాకుళం జిల్లా 532214.

R2. మామిడి సుధీష్ణ W/O గోవిందరావు, డోర్ నెంబరు 2-121, తంపర గ్రామము పెద్ద సీధి పోస్ట్, పాతపట్నం శ్రీకాకుళం జిల్లా 532214.

R3. పేడాద ఈశ్వరమ్మ అలియాస్ చింతాడ ఈశ్వరమ్మ C/O లేటు మాధవరావు ఫ్లాట్ నెంబర్ 401, గరికిపాలెం, జె.ఆర్.పురం రణస్థలం, శ్రీకాకుళం-532407.

R4. గొర్లె మీనా కుమారి C/O తిరుపతి రావు ఫ్లాట్ నెంబర్ 401, MYR రెసిడెన్సి జె.ఆర్.పురం గరికిపాలెం రణస్థలం శ్రీకాకుళం 532407.

అనుబంధం-II

తనఖా ఉంచిన ఆస్తి వివరాలు :డాక్యుమెంట్ నెంబర్ :782/2015 ప్రకారం స్థిరాస్తి

శ్రీకాకుళం జిల్లా,రణస్థలం ఉప జిల్లా, జగన్నాథపురం పంచాయితీ గరికిపాలెం రెవిన్యూ గ్రామ లెక్క దాఖలాలో గల సర్వే నెంబర్ 29/1&2 గల స్థలం కొలతలు తూర్పు నుండి పడమరకు 52 అడుగులు ఉత్తరంలో దక్షిణంకు 53 అడుగులు గల మొత్తం 306.2 చదరపు గజములలేదా 257.2 చదరపు మీటర్లు విస్తీర్ణం 13&14 ప్లాట్ నెంబర్లు గల విస్తీర్ణం డోర్ నెంబర్ 3-48 దగ్గరలో ఉన్న అస్థిర ఆస్తికి సరిహద్దులు : తూర్పు ముల్లు లచ్చుము నాయుడు, తాలూకా RCC భవనం. దక్షిణం :20 అడుగుల వెడల్పు రోడ్డు, పడమర బస్వా శ్రీనివాస్ రెడ్డి గారి తాలూకా ఖాళీ స్థలం, ఉత్తరం : మల్లు లచ్చుము నాయుడు RCC భవనం.

స్థలం : శ్రీకాకుళం సం/- అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

యువకుడి బలవన్మరణం

వెంకటరావు (పాత చిత్రం)

నందిగాం, న్యూస్‌టుడే: దేవుపురం పంచాయతీ తురకలకోట గ్రామానికి చెందిన మేఘవరం వెంకటరావు (33) గ్రామ సమీపంలోని తోటలో చెట్టుకు ఉరేసుకుని శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వజ్రపుకొత్తూరు మండలం బెండిగేటు సమీపంలో ఉన్న ఓ పెట్రోల్ బంకు యజమాని వద్ద వెంకటరావు రూ.30 వేలు రుణం తీసుకున్నారు. డబ్బులు ఇవ్వలేదని శుక్రవారం రాత్రి ఆయన ఇంటికి వచ్చి గొడవ చేయడంతో వెంకటరావు మనస్తాపానికి గురై, బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య నీలవేణి, ఏడాదిన్నర కుమార్తె బిందు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ షేక్ మహ్మద్ అలీ పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అప్పయ్య

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: తలగాం కూడలి నుంచి నౌపడ వెళ్లే మార్గంలో అక్కల బంద సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో సంతబొమ్మాళి మండలం రాజపురం గ్రామానికి చెందిన ఇజ్జువ రపు అయ్యప్ప(43) మృతి చెందారు. రహదారిపై నడుచుకుని వస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయ్యప్ప పలాసలో బంధువులకు చెందిన మాంసం దుకాణంలో పని చేస్తున్నారని, ఇంటికి వస్తూ ప్రమాదానికి గురయ్యారని చెబుతున్నారు. టెక్కలి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన: మాజీ మంత్రి

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన దేశంలో ఎక్కడా లేదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. పోలీసులను కించపరుస్తూ మీడియాతో మాట్లాడానని నమోదైన కేసు విచారణకు హాజరుకావాలని కాశీబుగ్గ పోలీసులు అప్పలరాజుకు నోటీసు ఇచ్చారు. శనివారం రాత్రి 9.30 వరకు విచారించి, విడిచి పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనపై 8 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పోలీస్ రాణాలోనే ఇద్దరు వైకాపా కార్యకర్తలపై దాడి చేస్తే దానిపై మాట్లాడితే కేసు కట్టారన్నారు.

కాలువపై శీతకన్ను..

నిధులు మంజూరు చేయాలని కోరుతున్న అధికారులు

– న్యూస్‌టుడే, టెక్కలి

వంశధార ఎడమ ప్రధాన కాలువ నిర్మించి 40 ఏళ్లు దాటింది. నిర్వహణలో నిర్లక్ష్యం చూపడంతో సమస్యాత్మకంగా మారింది. ప్రభుత్వం తక్షణ మరమ్మతులు చేపట్టకుంటే ఖరీఫ్‌కు నీరివ్వలేమని అధికారులు తెలిపారు. ఇదే జరిగితే టెక్కలి డివిజన్‌లో 80 వేల ఎకరాలకు ఇబ్బందులు తప్పవు.

- వంశధార ఎడమ ప్రధాన కాలువ 55.75 కిలోమీటరు నుంచి 104.825 కిలోమీటరు వరకు టెక్కలి డివిజన్ పరిధిలోకి వస్తుంది. 68 టైలెండ్, దేశబట్టి ఛానెల్ నుంచి పలాస నియోజకవర్గంలో నీటిని పంపిణీ చేస్తారు.

- పలాస నియోజకవర్గంలో కాలువల నుంచి మురుగునీరు, చెత్త వచ్చి ఎడమ ప్రధాన కాలువకు చేరడంతో జగన్నాథసాగరానికి నీరు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నరేంద్రపురం, పెంటూరు, టెక్కలిపట్నం, గొల్లూరు అండర్ టన్నెల్స్ పూర్తిగా పాడైపోయాయి. సుభద్రాపురం, బాణాపురం, చిన్నతామరాపల్లి, పలాసలలో సూపర్‌పాసేజ్‌లు ధ్వంసమయ్యాయి.

- బొరిగిపేట- వలేసాగరం, రాధావల్లభపురం- పోలవరం, సుభద్రాపురం- నరేంద్రపురం, నౌగాం, కొత్తగ్రహారంల వద్ద ఎడమ ప్రధాన కాలువకు లోతు ఎక్కువగా ఉండటంతో బెర్మలన్నీ జారిపోయి కాలువలో పూడిక ఎక్కువైపోయింది. ఇటీవల వర్షాలకు పోలవరం, కాపుతెంబూరు, సింగుపురం, తామరాపల్లి, పిట్టలసరియాల వద్ద గట్ల పైనుంచి నీరు పారింది. ఏ క్షణాన గండి పడుతుందోనని అధికారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.

రూ.460 కోట్లు అవసరం

పుష్కరకాలం నుంచి ఆధునికీకరణ కోసం అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా మొత్తానికి రూ.108కోట్లు అవసరమని కోరారు. ప్రస్తుతం అంచనా రూ.890కోట్లకు చేరగా టెక్కలి డివిజన్‌కే రూ.460కోట్లు అవసరం. తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టాలంటే రూ.20కోట్లు కావాలని ప్రస్తుత ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఎడమ ప్రధానకాలువపై ఆక్రమణల జోరు పెరుగుతోందని, దీన్ని నివారించకపోతే మనుగడ కష్టమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'రూ.20కోట్లతో పనులు చేయించాలని ప్రభుత్వానికి నివేదించాం. ఈ ఏడాది పనులు జరగకుంటే వచ్చే ఖరీఫ్‌కు నీరందించడం కష్టమవుతుంది.' అని వంశధార ప్రాజెక్టు ఈఈ శేఖరరావు తెలిపారు.

EENADU eClassifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

SREE KAMAL DIAMONDS
LAB GROWN DIAMONDS (CVD DIAMONDS)
ALL SIZES & ORDER SUPPLY AVAILABLE
9014516716, 7989571708
TOWN HALL ROAD, KURUPA MARKET, VISAKHAPATNAM.

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

మీకు మీరే బాస్! ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఖాళీ సమయంలో వెల్‌నెస్ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తూ మంచి ఆదాయం అవకాశం మేము ఇస్తాము 9014039992

EDUCATION

HOME TUITIONS

4th క్లాస్ చదువుతున్న విద్యార్థికి శ్రీకాకుళంలో ఇంటి వద్ద ట్యూషన్ చెప్పుటకు (E.M) అనుభవం ఉన్నవారు కావలెను. సంప్ర: 9440545839.

ప్రకటన చిన్నదైన స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూప్ VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

FLAT FOR SALE

2BHK 1100 Sft Deluxe Flats for sale @ P.N.Colony Jn., Srikakulam Carparking free Ready to occupy ✆ 9827707719.

2&3 BHK New Flats at PM Palem 2nd Bus Stop E&S/F @ 43L & N/F @ 62L. 1050 Sft E/F @ 4800/- Sft. 1st Bus Stop. ✆ 9494432404.

FLATS FOR SALE
2 BHK 1125 SFT.
3 BHK 1750 SFT.
Deluxe Flats Near Kommadi jn., Highway facing. Paradesipalem, Opp. Audi Car Service Centre.
Club House & Swimming pool
FEW FLATS AVAILABLE No GST
9908512090 9848948292

Visakhapatnam in Sujathanagar 3BHK 1500Sft E/W Facing VUDA Site All Ementities Nr.BRTS Rd.Walkable.9989077663, 9441935055.

Prime area Maddipalem, behind CMR, 2BHK 738 Sft, 47 Sq.yds, East facing, car parking100Sft, flat sale. 9849469641/ 9848133304

Tallavalasa Near Tirumala School Close to Highway 950 Sft South Facing New Flats for sale. ✆ 7569397533.

HOUSE FOR SALE

మధురవాడ బక్కన్నపాలెం, ధోబి కాలనీ 140 చ.గ. 2 G+1 అండర్ కన్‌స్ట్రక్షన్ ఇండివిద్యువల్ హౌస్ కార్ పార్కింగ్‌తో అమ్మబడును. ✆ 8309998454.

శ్రీకాకుళం మునసబుపేట హైవే, Engg. కాలేజ్ దగ్గర 120 చ.గ 2 G+1 అండర్ కన్‌స్ట్రక్షన్ హౌస్, కార్ పార్కింగ్‌తో అమ్మబడును. ✆ 8309998454.

LAND FOR SALE

1Acr Farm Land with N/E Facin 1000 Sft. House Nr. Pusapatirega 4KM from NH-5 Nr. Bhogapuram Airport. 8125499995/ 8499961919

వైజాగ్, పద్మనాభం మం సింగవరం 9.63 ఎకరాలు యూకలిప్టస్ మొక్కలతో మెయిన్‌రోడ్ అప్రోచ్ రీజనబుల్ ధరకు అమ్మకం. ఎకరం 1 Cr. 6303838351.

66 సెంట్లు భూమి అమ్మకం. జాతీయ రహదారి సమీపంలో ఆరికతోట గ్రామం, విజయనగరం జిల్లా. Ph: 7799229993.

శ్రీకాకుళం ఆముదాలవలసకు 10 కి.మీ|| దూరంలో హైవే ఫేసింగ్ పాలకొండ రోడ్డులో సుమారు 2 ఎకరాల భూమి అమ్మకమునకు కలదు. 6305560057.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు. ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

PLOT FOR SALE

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

శ్రీకాకుళం తోటపాలెం, టీచర్స్ కాలనీలో N/E ఫేసింగ్ 5 1/2 సెంట్లు, చిలకపాలెం హైవేదగ్గర 13 1/2 సెంట్లు ఇండ్ల స్థలములు అమ్మకం. ✆ 9100302263

BULK PLOTS FOR SALE
BROOK FIELDS LAYOUT (Phase I, Block D)
Approved Layout (L.P. No.2/2010/VSP)
No.s plots : 18 Total:4300 Sq.yds
Sizes: 201.66 Sq. Yds & 336.11 Sq. Yds
Just 1 km from National Highway, Varisam Village, PYDIBHEEMAVARAM, Ranastalam Mandal,
PERFECT FOR INVESTMENT
9941223999 9000033336

100 Sq.Yds. Rs.4,50,000/- Plots, Redsandal Trees Layout 12 Yr's Free Maintenance Murapaka 4KM to Chilakpalm 9866615404.

VZM Highway Face Prakruthi Layout 60 Ft. Road Face 311 Sq.Y. (40x70) & Lendi Backside 60 Ft. Road Face 627 Sq.Y. 9849626454.

Special offer: VUDA Plots Sq.Yd 11999/- Only. Near Savaravilli, Bhogapuram. Ph: 8309227118 , 9291656288.

ఇళ్ళ స్థలాలు అమ్మకం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో 3జిల్లాల నడుమ ఇళ్ళ స్థలాలు
కేవలం గజం 3999/- మాత్రమే
(ఈ నెల వరకు మాత్రమే)
7095005999

HOUSE PLOTS FOR SALE
Sq.Yard. Rs. 7000/-
10 KM to BHOGAPURAM AIRPORT, 2 KM to JONNADA RING ROAD, GVMC LIMITS, BHEEMILI REGISTRATION. VIZAG DISTRICT.
9151318111 8919189884

భోగాపురం మరియు పరిసర ప్రాంతంలో కమర్షియల్ VMRDA అప్రూవల్ ప్లాట్స్ అమ్మకానికి కలవు. 9666745855.

శ్రీకాకుళం, పాతబస్టాండ్ (రోడ్)లో కళింగ రోడ్, LBS కాలనీకి వెళ్లే రోడ్‌లో 2వ బిట్ 84x40 సైజ్ గల స్థలం అమ్మకంనకు కలదు. ✆ 9959777355, 9959777359, 7330706580.

భోగాపురం ఎయిర్‌పోర్ట్కు దగ్గరలో 200 చ||గ|| మరియు తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ దగ్గరలో 300, 200 చ||గ|| స్థలములు రీసేల్‌కు కలవు. Contact: 98668 20859.

COMMERCIAL SPACE FOR SALE

కమర్షియల్ సైట్ ఫర్ సేల్ వీరఘట్టం-నడుకూరు మధ్యలో స్టేట్ హైవేకి అనుకొని తూర్పు పడమరలకు 28 అడుగులు, ఉత్తర దక్షిణలకు 105 అడుగులు గల కమర్షియల్ సైట్ అమ్మకమునకు కలదు. సం: 9441072840, 7569401085.

CONSULTANCY

శ్రీకాకుళం జిల్లాలో స్థలాలు, ఇళ్లు, అపార్ట్‌మెంట్ ఫ్లాట్స్, పొలాలు అమ్మాలన్నా, కొనాలన్నా సంప్ర: RK రియల్ ఎస్టేట్స్ ✆ 9963413944.

TO LET

శ్రీకాకుళం టౌన్ డగ్లస్ హై స్కూల్‌కు చేరువలో బ్యాచ్‌లర్స్‌కు రూమ్స్ అద్దెకు కలవు. కావలసినవారు సంప్రదించండి. ✆ 8466958781.

శ్రీకాకుళం-పద్మావతినగర్ LBS కాలనీలో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ BHK ఇల్లు అద్దెకు కలదు. సంప్రదించండి: 7702666836, 7702324746.

శ్రీకాకుళం డగ్లస్ స్కూల్ ఎదురుగా ఇందిరానగర్ కాలనీలో 3 బెడ్ రూమ్ ఫ్లాట్ 1400 Sft, S/E ఫేసింగ్ 1st ఫ్లోర్ అద్దెకు కలదు. ✆7013683300.

శ్రీకాకుళం సానావీధి ట్రస్ట్ హస్పిటల్ ఎదురుగా శ్వేతసదన్‌లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ 2 బెడ్‌రూమ్ (డీలక్స్ హౌస్) ఇల్లులు అద్దెకు కలవు. ✆ 9849460350.

JOBS

Wanted Business Associate leaders TATA AIA Life Insurance company Age 25Y above Qly:10th to Degree, Con:9441813850.

కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వైజాగ్ VZM SKLM జిల్లాల్లో మైన్స్ హస్పిటల్స్, బ్యాంక్స్, స్కూల్స్ చెక్‌పోస్ట్ ఆపరేటర్స్, అటెండర్స్, డేటా ఎంట్రీ&కంప్యూటర్ ఆపరేటర్స్, జూనియర్ రికార్డ్ అసిస్టెంట్స్, PO's, క్లర్క్స్, GNM, స్పీచ్‌థెరపీ, ఫిజియోథెరపీ, ECG&Lab టెక్నీషియన్స్ Q:10th ఏ డిగ్రీ, ITI, B.Tech ఆల్ బ్రాంచ్ Age:18 to 42 జీ:20 to 50k, M/F ✆7036613444.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. బో+వ+ జీతం. ✆ 95025 91122

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 91122, 99490 21122.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

ADMS ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెటింగ్ చేయుటకు (Male/ Female, లీడర్స్, LIC, ఆగ్రిగోల్డ్ టీం లీడర్స్ కావలెను. జీతం 25K C: 9281073699.

సూర్'s బిల్డ్ మార్ట్ కంప్యూటర్ ఆపరేటర్ కావలెను అర్హత: డిగ్రీ , వీడియో ఎడిటింగ్ తెలిసి ఉండాలి, కారు డ్రైవింగ్ వచ్చి ఉండాలి, జీతం ఫిక్స్‌డ్ శాలరీతో పాటు పనితీరు ఆధారంగా బోనస్‌తో 30వేలు పైన. సంప్ర|| 9567919746.

సెక్యూరిటీ ఫీల్డ్ సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ గార్డులు, వాష్‌రూమ్, ఫ్లోర్‌క్లీనింగ్, హౌస్‌కీపింగ్ ఉద్యోగాలు. 12 గం|| జీ 15K. బయోడేటా,ఫోటో వాట్సప్ సం|| 7306582829

వైజాగ్‌లో ప్రముఖ హోటల్‌లో పనిచేయుటకు టిఫిన్స్, మీల్స్, టీ మాస్టర్స్ మరియు హెల్పర్స్, సర్వీస్ బాయ్స్ కావలెను. మంచి జీతం వసతి ఇవ్వబడును. ✆ 99088 67145

మా న్యూవెంచర్ నందు పనిచేయుటకు యువతీ యువకులు, మార్కెటింగ్ Exe. కావలెను. ప్రతీనెలకు మంచి జీతం మరియు Incentives ఉంటాయి. 9966613533

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్సుగా (జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో) పనిచేయుటకు 10-15 Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

కోమలి డెంటల్ హస్పిటల్, రైతు బజార్ జంక్షన్, పెట్రోల్ బంక్ పక్కన, శ్రీకాకుళంలో పనిచేయుటకు మార్కెటింగ్ స్టాఫ్ కావలెను. సంప్ర : 9440545839.

ప్రముఖ దంత వైద్యశాల శ్రీకాకుళం నందు పనిచేయుటకు హెల్పర్స్, (10th/ ఇంటర్) టెలీకాలర్స్ (ఇంటర్/ డిగ్రీ) మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ PRO (TA, DA, బోనస్ మొ||) టూవీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. ✆ 6300417378.

శ్రీకాకుళం జిల్లాలో గల రూరల్ & అర్బన్ ప్రాంతాల నందు శ్రీరామ్ చిట్స్ & లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నందు పనిచేయుటకు BDES & రెన్యువల్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్, డిపాజిట్స్ EXE.. ETS కావలెను. మీ ఊర్లోనే మంచి ఉద్యోగం ఇది పూర్తిగా ఆన్ రోల్ జాబ్, మినిమం శాలరీ 18,000/- PF, ESI, గ్రూప్ INS, సం.కు బోనస్ 28,500/- ఏదైనా డిగ్రీ చదివి 35 సం|| లోపు ఉండి అనుభవాన్ని బట్టి శాలరీ కలదు. Salaried DO'sకు 10th పాసై KYC కలిగి ఉంటే, ప్రతీనెల శాలరీ & ORCలో రాయల్టీ కమిషన్ వస్తుంది. RMP, ఇన్సూరెన్స్, చిట్‌ఫండ్ ఏజెంట్స్, లోన్ ఇతరులు ✆ 9849824071.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పదం ఉండాలి. జీతం, ఉచిత భో||వసతి. చదువు: డిగ్రీ 6301328519

కన్‌స్ట్రక్షన్ కంపెనీకి విశాఖ శ్రీకాకుళం జిల్లాల్లో స్త్రీ/పు అనుభవజ్ఞులైన బ్రాంచ్ మేనేజర్స్, ఫిమేల్ ఆఫీస్ స్టాఫ్ కావలెను. ఫ్రీ వసతి. ✆ 7799743434.

RK సోలార్ టెక్ సొల్యూషన్స్ (ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్), శ్రీకాకుళం నందు ఇంటి వద్దనే ఉండి నెలకు 30 వేలు రూ. పైబడి సంపాదించే అవకాశం కలదు. (మహిళలకు మాత్రమే) ✆ 8985834777, 8919884223, 7981829449.

రామకృష్ణగ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు పేషంట్లసేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను భో+వ+మంచి జీతం ✆ 90631 72246, 82475 00792

FACULTY/ TEACHERS

Wanted Primary, Pre-Primary Teachers @ Sklm: Qua: B.Ed/D.Ed/PG/Degree. Salary according to performance ✆ 7093774050, 7075755060.

HOSPITALITY

అరకు రిసార్ట్‌లో పనిచేయుటకు అనుభవం కలిగి ఉన్న హౌస్‌కీపింగ్ బాయ్స్/ రెస్టారెంట్ వెయిటర్స్ కావలెను. జీతం: 11,000+భోజనం+వసతి. Ph: 8639009266

SECURITY GUARDS

వైజాగ్ సిటీ, పైడిభీమవరం, తగరపువలస పనికొరకు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ & గార్డ్సు రూమ్, భోజనం. జీతం: 20వేలు, 36 వేలు, ✆ 9014709272.

TOURS AND TRAVELS

గుజరాత్,నేపాల్,కాశీ,అయోధ్య,నాగేశ్వరం,సోమనాథ్,ద్వారక,కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆9848782131 Nov25-Dec5

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

(c) eenadu

పలాస

• పలాస • ఇచ్ఛాపురం

కుంకుమ పూజలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు

భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ

హరిపురం (మందస), న్యూస్‌టుడే: మందస మండలం కొర్రాయిగేటు వద్ద సన్నిధానంలో అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో శనివారం కుంకుమ పూజలు చేశారు. అయ్యప్ప నామస్మరణతో క్రతువు సాగించారు. ఈ పూజలో మకర జోల, హరిపురం సన్నిధానాల నుంచి అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)

పలాస : 80085 74279 ఇచ్ఛాపురం : 90631 44707

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలు, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. లేదా ఫోన్లో వివరించొచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

సమస్య: ఇచ్ఛాపురం పుర పరిధి చిదంబరేశ్వరస్వామి ఆలయ ప్రాంతంలో వీధి దీపాలు వెలగడం లేదు. - **ముడియా రాంబాబు,** ఇచ్ఛాపురం

సమాధానం: దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. - ఐ.కిశోర్, ఏఈ, ఇచ్ఛాపురం - **న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం**

అమ్మో కూడలి..

- న్యూస్‌టుడే, హరిపురం (మందస)

మండలంలో మందస తరవాత పెద్ద గ్రామం హరిపురం. దీనికి ఆనుకుని బాలిగాం ఉంది. రెండు గ్రామాలు ఉద్దానం ప్రాంతానికి కేంద్ర బిందువుగా ఉండటంతో అభివృద్ధిలో వ్యాపారంతోపాటు వివిధ రంగాల్లో పరుగులు పెడుతున్నాయి. పలాస నుంచి సోంపేట వెళ్లే మార్గంలో హరిపురం నుంచి మందస రహదారి వస్తుంది. అదే హరిపురం-బాలిగాం నాలుగు రోడ్ల కూడలి. నిత్యం ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది.

★ ఈ రెండు గ్రామాల పరిధిలో బజారు, పలు రకాల దుకాణాలు సరాసరి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ప్లస్-2)తోపాటు ఐదు ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ ప్రైవేట్ కళాశాలలు మూడు, రెండు ఐటీఐలున్నాయి. ఈ విద్యా సంస్థల విద్యార్థులతో ఉదయం, సాయంత్రం ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నట్లు ఉంటుంది. ఆ సమయంలో కూడలి దాటడమంటే దడే.

ఇరుకు-ఇబ్బంది

ఈ కూడలిలో కూరగాయల దుకాణాలు పోటాపోటీగా రోడ్డుపైకి ముందుకొచ్చాయి. వాటి ముందు వినియోగదారులు వాహనాలు ఉంచుతున్నారు. ఇంకా చాలదని ఆ ప్రదేశాల్లోనే ఆటోలు పార్కింగు చేసి ఉంచుతారు. దీంతో కూడలిలో రహదారి ఇరుకుగా మారి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కళాశాలల్లో ఎక్కువ మంది బాలికలు చదువుతున్నారు. వారికి కూడలిలో జనాల మధ్య భద్రత కరవవుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, బాలికలకు భద్రత కల్పించే విధంగా కూడలిలో పోలీసు కానిస్టేబుల్‌ను పెట్టాలని కోరుతున్నారు. సమస్యను గుర్తించామని, త్వరలో కానిస్టేబుల్‌ను ఉంచుతామని మందస ఎస్సై కె.కృష్ణప్రసాద్ తెలిపారు.

ప్రయోగం వికటించింది.. మొదటికే మోసం వచ్చింది..

★ కనీస సౌకర్యాలు లేని కాంప్లెక్స్ వరకే ఆర్టీసీ బస్సులన్నీ ★ ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న ప్రజలు

- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

ఇదే ఇచ్ఛాపురం ఆర్టీసీ కాంప్లెక్స్

ప్రయోగాలు చేస్తే.. అది సంస్థకు లాభదాయకంగా ఉండాలి. అంతే తప్ప అధికారులు ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటే అసలుకే మోసం వస్తుంది. ప్రజలు వేరే మార్గాలు అన్వేషిస్తారు. ఇచ్ఛాపురంలో ఇదే జరిగింది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఊరికి కాస్త దూరంగా ఉంది. జిల్లాలో ఏర్పడిన రెండో కాంప్లెక్స్‌గా గుర్తింపు ఉన్నా, నేటికీ కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు.

★ ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలోని ఖాళీ స్థలాలను లీజుకిచ్చి సంస్థ ఆర్థికంగా బలపడింది. కానీ ప్రయాణికుల వెతలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఏ బస్సు ఎక్కడకు వెళ్తుందో, ఎప్పుడు వస్తుందో చెప్పే నాథుడు లేరు. ప్రధానంగా సుమారు కిలోమీటరు దూరం వరకు ప్రయాణ సామగ్రితో నడవాల్సిన పరిస్థితి. ఇన్ని అవస్థల మధ్య ఉన్న ఈ కాంప్లెక్స్‌ను వినియోగానికి తీసుకురావాలని యోచించిన ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారు. పట్టణానికి వచ్చే బస్సులు గతంలో పాత బస్టాండు వరకు వచ్చి, వెళ్లేవి. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే, కాంప్లెక్స్‌కు అపసోపాలు పడి చేరాల్సిందే.

ఇవీ సమస్యలు

తాగునీరు లేదు. కొనుక్కుందామన్నా దుకాణమూ లేదు. కుర్చీలు, పంకాలు లేవు. రాత్రిపూట అరకొర వెలుగులు. మరుగుదొడ్డి కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. కాంప్లెక్స్ ఆవరణ అంతా బురదమయం. బస్సులు రాకపోకలు సాగించే రోడ్డుపైనే ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాగాలి.

ఆదేశాలిస్తాం..

పాత బస్టాండు వరకు బస్సులు నడిపేలా ఆదేశాలిస్తాం. ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే తమ లక్ష్యం. కాంప్లెక్స్‌లో సమస్యల పరిష్కారానికి ప్రణాళికను రూపొందిస్తున్నాం. - ఎస్‌వీవీ నాయుడు, డిపో మేనేజర్, పలాస

★ ఇచ్ఛాపురం నుంచి ప్రతి మండలానికి అన్ని మార్గాల్లోనూ ప్రైవేటు బస్సులున్నాయి. ఇవి కాకుండా మ్యాక్సీ క్యాబ్‌లు, ఆటోలు ప్రతి గ్రామానికీ పరుగులు తీస్తున్నాయి. విశాఖ, ఆపై సుదూర ప్రాంతాలు ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇన్నీ కష్టాలు పడటమేందుకని ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలు చేరుతున్నారు.

పూడిక తొలగింది..

ఇచ్ఛాపురం ఐదో వార్డు పరిధి ప్రధాన కాలువలో పూడిక అడ్డుకుని, మురుగు, చెత్త నిల్వ ఉంటున్నాయి. దీన్ని స్థానికులు 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా పురాధికారులకు నివేదించగా, పుర కమిషనర్ రమేష్ స్పందించారు. పారిశుద్ధ్య విభాగ అధికారి ఉపేంద్రకుమార్ పర్యవేక్షణలో కార్మికులతో పూడిక తొలగించి, మురుగునీరు పారేలా చర్యలు చేపట్టారు. **- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం**

గుంత పూడ్చారు..

స్పందనకు వందనం

కొళిగాం నుంచి బొడ్డబడ వెళ్లే రహదారిలో మలుపు వద్ద గుంత ఏర్పడింది. ఈ విషయమై ఈనెల 4న 'రోడ్డు దాటేందుకు చింత' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి స్థానిక సర్పంచి సంతోష్‌కుమార్‌తోపాటు ఆర్‌అండ్‌బీ శాఖ జేఈ విక్రమ్ స్పందించారు. రోడ్డును మట్టితో పూడ్చి సమస్యను పరిష్కరించారు. **- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం**

శుభ్రం చేశారు..

ఇచ్ఛాపురం మూడో వార్డులో ఉన్న బస్ షెల్టర్‌ను శుభ్రపరిచారు. రెండు, మూడు వార్డుల్లోని బస్ షెల్టర్లు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితిని స్థానికులు 'ఈనాడు' 'మేమున్నాం.. మీకుతోడుగా' ద్వారా పురాధికారులకు నివేదించారు. ఈ సమస్యపై పుర పారిశుద్ధ్య విభాగ అధికారి పి.ఉపేంద్రకుమార్ స్పందించి, మూడో వార్డు బస్ షెల్టర్‌ను శుభ్రం చేయించి, బ్లీచింగ్ వెదజల్లించారు. **- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం**

రోడ్డు ఇలా.. ప్రయాణించేది ఎలా..?

డి.గొనపపుట్టుగ నుంచి నెలవంక వెళ్లే రోడ్డు అంతా గుంతలు ఏర్పడటంతో వాహనదారులతోపాటు కాలినడకన వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులు చేపట్టి గుంతలు పూడ్చేలా చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. దీనిపై పంచాయతీరాజ్ శాఖ ఏఈ ధనంజయను వివరణ కోరగా నిధులు రాగానే మరమ్మతు పనులు చేపడతామని తెలిపారు.

- న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

శిథిలం.. భయం.. భయం

ముచ్చింద్రలో చాలా ఏళ్ల కిందట నిర్మించిన ప్రయాణికుల విశ్రాంతి భవనం శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం పగుళ్లతో పెచ్చులూడుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి శిథిల భవనాలు తొలగించి, కొత్తది నిర్మించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఏవో కె.రామారావును వివరణ కోరగా త్వరలోనే చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరిస్తామన్నారు. **- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం**

ఇక్కడో కాలువ ఉండాలే..

ఎంఎస్‌పల్లి ఆదర్శ పాఠశాల ప్రహరీ పక్కనే వైకాపా హయాంలో వరదనీటి కాలువ నిర్మించారు. వర్షాకాలంలో కొండల నుంచి వచ్చే వరద గ్రామంలోకి వెళ్లకుండా పంట పొలాలకు మళ్లించటానికి దీన్ని నిర్మించారు. నాణ్యత లోపంతో నిర్మించిన ఏడాదిలోనే పూర్తిగా శిథిలమైంది. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి గురుమూర్తి వద్ద ప్రస్తావించగా సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. **- న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం**

ట్యాంకు ఎక్కాలంటే గజగజ

మందస మండలం డిమిరియాలోని రక్షిత మంచినీటి పథకం ట్యాంకు మెట్లు కొన్ని విరిగి పాడయ్యాయి. దీంతో ట్యాంకు క్లోరినేషన్ చేసే అవకాశం లేకుండా పోయింది. విరిగిన మెట్లపై నుంచి వెళ్లడానికి ఎవరూ సాహసించడం లేదు. సమస్యను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ ప్రసన్నకుమార్ తెలిపారు.

- న్యూస్‌టుడే, మందస

మురుగుతో అవస్థలు

ఇచ్ఛాపురం పట్టణంలో పలువీధుల మీదుగా వచ్చిన మురుగు నీరు, దాంతోపాటు కొట్టుకొచ్చిన చెత్త స్వేచ్ఛావతి అమ్మవారి ముఖద్వారం దాటిన తర్వాత నివాసాల వద్ద తిష్ఠ వేస్తోంది. దీంతో రవాణాశాఖ, వెలుగు, విద్యాశాఖ కార్యాలయాల అధికారులు, సిబ్బందితోపాటు తారకేశ్వరవీధి వాసులు అవస్థలు పడుతున్నారు. పుర కమిషనర్ నల్లి రమేష్ స్పందిస్తూ అవి ప్రైవేటు స్థలాలు కాకుంటే చర్యలు తీసుకుంటామని, లేని పక్షంలో మురుగును వేరే ప్రాంతానికి చేరేలా నిర్మాణాలకు ప్రతిపాదిస్తామని తెలిపారు.

- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

సముద్ర తాబేళ్ల రక్షణపై అవగాహన

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: సముద్ర తాబేళ్ల రక్షణ అందరి బాధ్యత అని ట్రీ ఫౌండేషన్ సభ్యులు, అటవీ శాఖ సిబ్బంది అన్నారు. కవిటి మండలం కపాసుకుద్దిలో సముద్ర తాబేళ్ల సంరక్షణపై మత్స్యకారులకు శనివారం అవగాహన కల్పించారు. మత్స్యకారులు వేటాడేటప్పుడు వలలకు చిక్కిన తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టాలని సూచించారు. ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ కె.సోమేశ్వరరావు, కుమార్, బడే లోకనాథం పాల్గొన్నారు.

కపాసుకుద్దిలో మత్స్యకారులకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

సమర్థ భారతావని కోసం చేయి కలుపుదాం

ఆర్ఎస్ఎస్ సేవలపై ప్రజలకు వివరిస్తున్న సేవాకర్తలు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: సమర్థ భారతావని కోసం చేయి చేయి కలిపి, ధర్మ పరిరక్షణ మార్గంలో ముందుకు సాగుదామని ఇచ్ఛాపురం పుర పరిధి 16వ వార్డు ప్రజలు నినదించారు. ఆర్ఎస్ఎస్ సేవాకర్తలు రావి జయకృష్ణ, సీహెచ్.వెంకటరమణ, సదాశివుని శ్రీను, డబ్బీరు శ్రీను పెద్ద, చిన్న దేవరవీధి, ఫకీరుపేటలో ఇంటింటి చైతన్య కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా పట్టణ వీధుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలలో దేశభక్తిని పెంపొందిస్తున్నామన్నారు. సుధాకర్, రాజేష్, వెంకటరమణ, లక్ష్మణరావు, పాడి, యువత, మహిళలు పాల్గొన్నారు.

పట్టణ ఠాణా వద్ద వైకాపా శ్రేణులు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: వైకాపా పలాస మండల అధ్యక్షుడు శిష్టు గోపిని ఇచ్ఛాపురం పోలీసు ఠాణాకు తీసుకురావడంతో వైకాపా శ్రేణులు ఇక్కడికి తరలి వచ్చారు. పోలీసు స్టేషన్‌లో గోపిని అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, సీఐ చిన్నంనాయుడు ప్రశ్నిస్తున్నారని తెలుసుకుని స్టేషన్ బయట వేచి ఉన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వస్తున్నారని పార్టీ శ్రేణులు పట్టణ పోలీసు ఠాణాకు తరలి రావాలని నాయకులు శనివారం ఉదయమే ప్రకటించారు. ఆయన రాకపోవడంతో కొందరు నాయకులు దూరంగా ఉన్నారు. వైకాపా పట్టణ అధ్యక్షుడు బలివాడ ప్రకాశరావు పట్నాయక్‌తోపాటు కొందరు నాయకులు, కార్యకర్తలు వచ్చారు. సీఐ చిన్నంనాయుడు సూచనతో వారు వెళ్లిపోయారు. సీఐ చిన్నంనాయుడు మాట్లాడుతూ ఒక కేసు విషయమై ప్రశ్నించేందుకు గోపిని పిలిచామని తెలిపారు.

ఇచ్ఛాపురం పట్టణ పోలీసు ఠాణా వద్ద వైకాపా కార్యకర్తలు

అలరారుతున్న శంకరుడి శోభ

ఇచ్ఛాపురం పుర పరిధి చిదంబరేశ్వరాలయ పుష్కరిణిలో నిండు జలాల నడుమ ధ్యానముద్రలో ఉన్న పరమశివుడు చక్కటి కాంతులతో శోభిల్లుతున్నాడు. కార్తికమాసం పర్వదిన ఉత్సవాల నేపథ్యంలో ఈ ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రతి ఆది, సోమవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సందర్శకులు ఇక్కడ ఆహ్లాదభరితమైన వేదికలపై సేదదీరుతున్నారు. చుట్టూ విద్యుత్తు కాంతులు, నీలవర్ణ నీలకంఠుడి ఆకర్షణీయ రూపం భక్తులను ఆకర్షిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వనమహోత్సవాలకు తరలి వచ్చే వారు, సాయంత్రం వేళ ఇక్కడే సేదదీరుతున్నారని ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు తెలిపారు. **- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం**

వైభవంగా సింహద్వారం వార్షికోత్సవం

ఇచ్ఛాపురం మండలం బూర్జపాడులో ఉమామహేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఆ గ్రామానికి చెందిన శివంగి మోహనరావు, పుణ్యవతి దంపతులు రూ.4 లక్షల వ్యయంతో నిర్మించిన సింహద్వార ప్రథమ వార్షికోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజలతోపాటు సంగీత విభావరి ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. **- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం**

భక్తిశ్రద్ధలతో ఉసిరి చెట్టుకు పూజలు

కవిటి మండలం బెజ్జిపుట్టుగలోని నాయుడుగారి వీధిలో కార్తికమాస వనభోజనాలు సందర్భంగా శనివారం అర్చకులు సత్యనారాయణ స్వామి ఆధ్వర్యంలో మహిళలు లక్ష్మీనారాయణ స్వామికి 21 దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే వంటలు చేసి సామూహిక భోజనాలు చేశారు.

- న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

ఆలయాన్ని తెరిపించాలి

ధర్మకర్త ముకుంద పండాను సత్కరిస్తున్న శ్రీకాంత్

పలాస, న్యూస్‌టుడే: భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా మూసేసిన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సంప్రోక్షణ చేసి వెంటనే తెరిపించాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మాజీ ముఖ్య సలహాదారుడు జె.శ్రీకాంత్ కోరారు. కాశీబుగ్గలోని ఇటీవల తొక్కిసలాట జరిగిన ఆలయాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ భక్తుల దర్శనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల పరిహారం అందించాలని డిమాండు చేశారు. ఆలయ ధర్మకర్త ముకంద పండాను తిరుపతి లడ్డూ అందించి సత్కరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కామేశ్వరి, సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అప్పారావు ఉన్నారు.

రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కార గ్రహీతకు నేడు సత్కారం

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: రాష్ట్రపతి విశిష్ట సేవా పురస్కార గ్రహీత కవిత వాసుపల్లికి ఆదివారం మధ్యాహ్నం ఆమె స్వగ్రామం మెట్టూరులో అభ్యుదయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం చేయనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల బ్రహ్మపుత్ర నదిలో రాఫ్టింగ్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆమెకు అవార్డు వరించింది.

మూలకు చేరిన ఫాగింగ్ యంత్రాలు

డి.గొనపపుట్టుగ సచివాలయంలో మూలకు చేరిన ఫాగింగ్ యంత్రం

- న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

రెండు, మూడు నెలలుగా కురుస్తున్న వర్షాలతోపాటు ఇటీవల మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. ఎక్కడ పడితే అక్కడ మురుగు నిల్వ ఉండటంతోపాటు చెత్త పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉంది. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలున్నా పలు చోట్ల పనిచేయక మూలకు చేరాయి. మరి కొన్ని చోట్ల ఎలా ఉపయోగించాలో తెలియక వాడని పరిస్థితి.

సగం కూడా పని చేయడం లేదు

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో 83 సచివాలయాలున్నాయి. వాటికి 64 ఫాగింగ్ యంత్రాలు అందజేశారు. అందులో సగం కూడా పని చేయడంలేదని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే యంత్రాలు ఎలా వాడాలో తెలియక అలాగే ఉన్నాయని, వాటి వాడకంపై సిబ్బందికి శిక్షణ లేక మూలకు చేరాయని కిందిస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి.

నిర్వహణ భారంతో..

రెండేళ్ల కిందట పంచాయతీలకు రూ.38 వేల విలువ చేసే ఫాగింగ్ యంత్రాలు అందించారు. ఈ మొత్తాన్ని ఆయా పంచాయతీల నుంచే వసూలు చేశారు. వీటి నిర్వహణ భారం సైతం వాటిపైనే ఉంది. లీటరు ఇంధనం వేస్తే 100 మీటర్ల వరకు పిచికారీ చేయొచ్చు. ఆ లెక్కన పంచాయతీలో ఒకసారి పిచికారీ చేయాలంటే రూ.1,500 నుంచి రూ. 2,000 వరకు ఖర్చవుతుంది. ఆ మొత్తాన్ని పంచాయతీ నిధుల నుంచే తీయాలి. దీంతో చాలా చోట్ల వీటిని వినియోగించట్లేదు. కొన్ని పంచాయతీల్లో అట్టపెట్టెల్లోనే భద్రంగా ఉన్నాయి. దీనిపై ఎంపీడీవో ఎల్.త్రినాథ్‌ను వివరణ కోరగా మరమ్మతులకు గురైన యంత్రాలను బాగు చేయించి వినియోగంలోకి తీసుకొస్తామని, వీటి వినియోగంపై శిక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మహిళల్లో చైతన్యానికి సప్తశక్తి సంగం

మాట్లాడుతున్న వైద్యురాలు అనురాధ

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: మహిళల్లో చైతన్యం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే 'సప్తశక్తి సంగం' ముఖ్య ఉద్దేశమని వైద్యురాలు అనురాధ అన్నారు. శనివారం జగతి గ్రామంలో భారతీయ విద్యా కేంద్రంలో ప్రబంధకారిణి పి.నందిని అధ్యక్షతన సప్తశక్తి సంగం కార్యక్రమం నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. స్థలదాత వారసులు పూడి లక్ష్మమ్మ, పాఠశాల పూర్వ విద్యార్థి జాతీయ క్యారమ్స్ క్రీడాకారిణి లమ్మత హరిప్రియను సత్కరించారు.

ఆర్థికసాయం

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: కవిటి మండలం కొండిపుట్టుగకు చెందిన కొర్రాయి నీలయ్య కిడ్నీ మార్పిడి చేయించుకుని విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న అబ్దుల్ కలాం ఫౌండేషన్ సంస్థ సభ్యులు శనివారం రూ.15 వేలు ఆర్థిక సాయాన్ని ఆసుపత్రి వద్దకు వెళ్లి అందజేశారు.

మూడో సోమవారం సెలవు ప్రకటించండి

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: కార్తిక మాసం మూడో సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించాలని డీటీఎఫ్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పూజారి హరిప్రసన్న, పేడాడ కృష్ణారావు శనివారం ప్రకటనలో తెలిపారు. ఏటా సెలవు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని, అదే రోజు సమ్మెటివ్ తెలుగు పరీక్ష పెట్టడం సమంజసం కాదన్నారు.

రూపురేఖలు మారిన సీతాసాగరం

సాగు, మంచినీటి అవసరాలు తీర్చే సీతాసాగరం రూపురేఖలు మారిపోయాయి. ఒకవైపు ఆక్రమణలు, మరోవైపు నిర్వహణ లేకపోవడంతో చెరువులో నీటి నిల్వకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పొదలు, గుర్రపుడెక్క పేరుకుపోవడంతో గడ్డితో నిండిన మైదానంలా మారింది. పంచాయతీ ఈవో శాంతికుమారి మాట్లాడుతూ సంబంధిత అధికారుల దృష్టికి చెరువు సమస్య తీసుకెళ్లి, ఉపాధిహామీలో పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.

- న్యూస్‌టుడే, సోంపేట

బురదలోనే రాకపోకలు



మొంథా తుపాను తీరం దాటి 10 రోజులైనా గ్రామీణ రోడ్లపై బురద తగ్గకపోవడంతో ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. శిలగాంలో పశువుల ఆసుపత్రి, నర్సరీకి వెళ్లే రోడ్డులో బురద ఉండటంతో వాహనదారులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పంచాయతీరాజ్ శాఖ ఏఈ ధనంజయను వివరణ కోరగా నిధులు రాగానే అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.

- న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

జాతివైరాన్ని మరిచిన మూగజీవాలు

వాస్తవంగా కుక్కను చూస్తే పిల్లి పరుగులు తీస్తుంది.. పిల్లి కనబడితే.. కుక్క వెంటబడుతుంది... పిల్లి చిక్కిందా ఆయువు ముగిసినట్లే. అలాంటి జంతువులు జాతివైరాన్ని మరిచి కలిసి జీవనం సాగించడం ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇచ్ఛాపురం జగన్నాథస్వామి ఆలయంలో చాలా కాలంగా నల్ల కుక్క ఉంటోంది. బయటకు వెళ్లదు.. బయట ఆహారం తినదు. ఆలయంలో భక్తులు ఇచ్చే అరటిపండ్లు, కొబ్బరిముక్కలతోపాటు, ప్రసాదమే తింటుంది. పిల్లుల జోలికి వెళ్లదు. ఒక పిల్లితో దీనికి స్నేహం కుదిరింది. రెండూ కలిసి ఆహారం తింటాయి. **- న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం**

పారిశుద్ధ్యం.. అధ్వానం

పలాసపురం ఇందిరమ్మ కాలనీలో రహదారులు, కాలువలు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో మురుగు వీధుల్లో తిష్ఠ వేస్తోంది. దుర్వాసన, దోమల బెడద అధికంగా ఉంటోందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై సర్పంచి జోగారావు మాట్లాడుతూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. **- న్యూస్‌టుడే, సోంపేట**

ఆలయం రక్షణ మన బాధ్యతే

ఆలయాల వద్ద తామే రక్షణగా ఉండాలని సోంపేటలోని నింభాషిణి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఇటీవల పలాసలో వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఆలయానికి ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కమిటీ సభ్యులు బీన రామారావు, దున్న ప్రకాష్, పొడుగు కామేష్, షణ్ముఖరావు, కాశీ పాల్గొన్నారు. **- న్యూస్‌టుడే, సోంపేట**

(c) eenadu

టెక్కలి

●టెక్కలి ●నరసన్నపేట ●పాతపట్నం

నిలిచిన పనులు.. నిత్యం ఇబ్బందులు

జలుమూరు మండలం జర్జంగి- పింద్రువాడ రోడ్డు నుంచి పౌర సరఫరాల గిడ్డంగి వరకు పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా రహదారి నిర్మాణం చేపట్టారు. కొద్ది రోజులుగా పనులు నిలిచిపోయాయి. గోదాంకు భారీ వాహనాలు వస్తుండటంతో గోతులు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమస్యను పంచాయతీరాజ్ శాఖ జేఈ కె.శ్రీధర్ వద్ద ప్రస్తావించగా.. పనులు పూర్తి చేయిస్తామన్నారు. - న్యూస్‌టుడే, జలుమూరు

కార్యకర్తలకు అండగా ఉంటాం

ఆర్థిక సాయాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు

పాతపట్నం, న్యూస్‌టుడే: ఆపదలో ఉన్న తెదేపా కార్యకర్తలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. లాబరకు చెందిన కనపల మధు ఇటీవల రహదారి ప్రమాదంలో మరణించారు. పార్టీ సభ్యత్వం తీసుకోవడంతో రూ.5 లక్షలు మంజూరయ్యాయి. ఆర్థిక సాయాన్ని శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అందించారు. ● పాతపట్నం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు బల్లెడ అప్పలరాజును ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సత్కరించారు. కళాత్మకంగా బోధన చేస్తుండటంతో అభినందించారు.

బొమ్మలు గీసి.. విజేతలుగా నిలిచి

పాతపట్నం మహేంద్ర జూనియర్ కళాశాలలో 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో శనివారం ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 'ప్రకృతి అందాలు (పర్వతాలు, నదులు, చెట్లు, జంతువులు, పక్షులు)' అనే అంశంపై కళాశాల డైరెక్టర్ ఎస్.మధుబాబు పర్యవేక్షణలో చిత్రలేఖన పోటీలు జరిగాయి. కె.పవన్‌కుమార్ (ద్వితీయ ఎంపీసీ), జి.పూజ (ప్రథమ బైపీసీ), కె.అఖిల (ద్వితీయ ఎంపీసీ) మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నారు. విజేతలకు ప్రిన్సిపల్ ఎం.ఆంజనేయులు, అధ్యాపకులు బి.వి.రమణ, రవికుమార్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. - న్యూస్‌టుడే, పాతపట్నం



భళా బాలలు.. భలే చిత్రాలు

పాతపట్నం మండలం కొరసవాడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో శనివారం 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. 'మీకు ఇష్టమైన పండగ' అనే అంశంపై ప్రధానోపాధ్యాయుడు రామారావు పర్యవేక్షణలో చిత్రలేఖనం పోటీలు జరిగాయి. సీహెచ్.ప్రత్యూష (9వ తరగతి), ఎస్.కీర్తన (9వ తరగతి), కె.ఉదయశ్రీ (7వ తరగతి) విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. ఉపాధ్యాయులు వాసుదేవరావు, రామారావు, వెంకటేశ్వరరావు, బాబూరావు, శారద విజేతలకు బహుమతులు అందించారు. - న్యూస్‌టుడే, పాతపట్నం

వీడని చిక్కులు.. అన్నదాతకు తిప్పలు

- న్యూస్‌టుడే, హిరమండలం, టెక్కలి పట్టణం

★ హిరమండలం పరిధి లోకొండ గ్రామంలో గిరిజనులు సాగు చేస్తున్న భూములకు గతంలో భూహక్కు పత్రాలు మంజూరు చేశారు. వైకాపా పాలనలో రీసర్వే పేరుతో భూములు కొలిచారు. అనంతరం వారికి జగన్ ఫొటోతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. సగం మంది రైతులకు ఉన్న భూమి కంటే తక్కువ విస్తీర్ణం నమోదు చేశారు.

★ కొత్తూరు మండలం ఇరపాడు రెవెన్యూ పరిధిలో వంశధార నిర్వాసితులకు చెందిన మిగులు భూమి గత ప్రభుత్వం రీసర్వే చేసింది. చాలా మంది రైతులకు కలిపి ఒకే ఎల్పీఎం సంఖ్య కేటాయించడంతో ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంతబొమ్మాళి: హనుమంతుపురంలో రీసర్వేపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఆర్డీవో కృష్ణమూర్తి

రెవెన్యూ డివిజన్: టెక్కలి
మండలాలు: 9
వైకాపా హయాంలో రీసర్వే జరిగిన గ్రామాలు: 215
ఎల్పీఎంలు: 2,08,379
ఉమ్మడి ఎల్పీఎంలు: 4,250
విభజన చేసినవి: 2,974
పరిష్కారం కానివి: 858
తిరస్కరించినవి: 385
పెండింగ్‌లో ఉన్నవి: 33

● సమస్యలు ఇలా..

గతంలో సర్వే సంఖ్య, వాటి సబ్ డివిజన్ల వారీగా భూముల వివరాలు ఉండేవి. రీసర్వే సమయంలో ఉమ్మడి ఎల్పీఎం (జాయింట్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్) సంఖ్యలు ఇచ్చే విధానం తీసుకొచ్చారు. సర్వే సంఖ్యల్లో ఎంతమంది రైతులు ఉంటే అంత మందికి కలిపి ఒకే ఎల్పీఎం సంఖ్య కేటాయించారు. దీంతో వెబ్‌ల్యాండ్‌లో వ్యక్తిగతంగా వివరాలు కనిపించడం లేదు. పంట రుణాలు అందటం లేదు. అవసరాలకు పొలం అమ్మడానికి వీలుపడటం లేదు. ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలకు అన్నదాతలు దూరమయ్యారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. అప్పటి చిక్కులు వీడటం లేదు.

ఇబ్బందులు రెట్టింపు

భూ సమస్యల పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపుతామని వైకాపా హయాంలో శాశ్వత భూ హక్కు, భూ రక్షిత పథకాన్ని తీసుకొచ్చారు. ఆర్భాటంగా ప్రారంభించినా.. రీసర్వేలో లోపాలు రైతుల పాలిట శాపాలుగా మారాయి. విస్తీర్ణం తక్కువగా నమోదు కావడం, భూ యజమాని పేర్లు మారిపోవడం వంటి సమస్యలతో అన్నదాతలు ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు.

★ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం

ఉమ్మడి ఎల్పీఎంలు సబ్ డివిజన్ చేసుకునేందుకు రూ.550 రైతులు ఆన్‌లైన్‌లో చెల్లించేవారు. వారి ఇబ్బందులను గుర్తించి రూ.50లకు ప్రభుత్వం తగ్గించింది. దరఖాస్తులు పరిశీలించి వ్యక్తిగత ఎల్పీఎంల సంఖ్య కేటాయిస్తాం. కొన్ని నెలలుగా టెక్కలి డివిజన్‌లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, సమస్యలు పరిష్కరిస్తున్నాం. రైతులు గ్రామ సచివాలయాల్లో వీఆర్వోల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎం.కృష్ణమూర్తి, ఆర్డీవో, టెక్కలి

మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9441426248 8374620852

?: నందిగాం మండలం దేవళభద్ర ఎస్సీ కాలనీలో రక్షిత మంచినీటి పథకం పైపులైన్లు మరమ్మతులకు గురవడంతో తాగునీరు రావడం లేదు. సంబంధిత అధికారులు స్పందించాలి. **- స్థానికులు**

☛ క్షేత్రస్థాయిలో పరిశీలించి, సిబ్బందికి తెలియజేస్తాం. పైపులైన్లు బాగుచేసి, ఇబ్బందులు తీరుస్తాం.
- పావని, పంచాయతీ కార్యదర్శి, దేవళభద్ర - న్యూస్‌టుడే, నందిగాం

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న పాతపట్నం అటవీ రేంజ్ అధికారి అమ్మన్నాయుడు

ప్రకృతి వనరులను కాపాడుకోవాలి

సారవకోట, న్యూస్‌టుడే: ప్రకృతి వనరులను కాపాడుకోవాలని పాతపట్నం అటవీ రేంజ్ అధికారి అమ్మన్నాయుడు విద్యార్థులకు సూచించారు. 'ప్రకృతి యాత్ర' కార్యక్రమంలో భాగంగా శనివారం సారవకోటలోని నవతేజ, బుడితిలోని విజయ గాయత్రి పాఠశాలల విద్యార్థులను సారవకోట మండలంలోని రైవాడ రిజర్వ్ ఫారెస్టులోకి అటవీ సిబ్బంది తీసుకెళ్లారు. ఏపుగా పెరిగిన చెట్లు, గిరిజన రైతులు సాగు చేస్తున్న పంటలు చూపించారు. అటవీ సెక్షన్ అధికారి ఎల్.ఈశ్వరరావు, బీట్ అధికారి శివప్రసాద్ పాల్గొన్నారు.

స్వర్గధామం దారి.. నరకప్రాయం

ఎల్ఎన్‌పేట మండలం పెద్దకోట గ్రామంలో స్వర్గధామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. దీంతో ఆ మార్గంలో మృతదేహాలను తీసుకెళ్లేందుకు ఇక్కట్లు పడుతున్నట్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శనివారం మృతి చెందడంతో అంతిమ యాత్రకు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. అధికారులు స్పందించి సీసీ రోడ్డు వేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి జయమోహన్ వద్ద ప్రస్తావించగా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.- న్యూస్‌టుడే, ఎల్ఎన్‌పేట

దాడులు చేసినా దందా ఆగదు

వంశధార నది గొట్టా బ్యారేజీ దిగువన ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇటీవల అధికారులు దాడులు చేయడంతో కొన్నాళ్ల పాటు తవ్వకాలు నిలిపేశారు. వారం రోజుల నుంచి మళ్లీ ప్రారంభించారు. రోజుకు సుమారు 50 ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై తహసీల్దారు జోగారావు మాట్లాడుతూ.. నదిలోకి వాహనాలు వెళ్లకుండా గుంతలు తవ్వించామని, మరోసారి పరిశీలిస్తామని చెప్పారు. - న్యూస్‌టుడే, హిరమండలం

అంతర పంటలతో లాభాలు

జలుమూరు: యలమంచిలిలో విత్తనాల కిట్లపై అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

జలుమూరు, నరసన్నపేట, న్యూస్‌టుడే: రబీలో వేసే అపరాల పంటల్లో అంతర పంటగా 11 రకాల విత్తనాలు కలిపి వేయడం వల్ల రైతులకు లాభాలు చేకూరుతాయని ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ తోట రమణ అన్నారు. జలుమూరు మండలం యలమంచిలిలో విత్తనాల కిట్లపై శనివారం రైతులకు అవగాహన కల్పించారు. యూనిట్ ఇన్‌ఛార్జులు చెంచల పాపారావు, డి.మేరీ, అమరావతి పాల్గొన్నారు. ● నరసన్నపేట మండలం మాకివలస రైతు సేవాకేంద్రంలో విత్తనాల ప్రదర్శన జరిగింది. సిబ్బంది రాజేశ్వరమ్మ, కమలమ్మ, రమాదేవి, లీలావతి పాల్గొన్నారు.

కార్తిక సోమవారానికి ఏర్పాట్లు

అధికారులతో మాట్లాడుతున్న ఆర్డీవో కృష్ణమూర్తి

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: రావివలస ఎండల మల్లికార్జున స్వామి క్షేత్రానికి కార్తిక మాసం మూడో సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, ఎవరికీ ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి సూచించారు. శనివారం దేవాదాయ, పోలీసు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన మాట్లాడారు. సీఐ విజయ్‌కుమార్, పంచాయతీరాజ్ డీఈ సుధాకర్ ఉన్నారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు

నరసన్నపేట: కోటి సంతకాల సేకరణ చేపడుతున్న వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రేణులు

నరసన్నపేట, సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదని వైకాపా జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేట పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. నియోజకవర్గ కన్వీనరు ధర్మాన కృష్ణ చైతన్య, ఎంపీపీ ఆరంగి మురళి పాల్గొన్నారు. ● సంతబొమ్మాళి మండలం హనుమంతునాయుడుపేట, యామలపేట, ఆకాశలఖవరం గ్రామాల్లో టెక్కలి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యుడు వసంతరెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

కాలువ ఆక్రమణ

నరసన్నపేట, న్యూస్‌టుడే: నరసన్నపేట పట్టణంలోని శ్రీదేవి టాకీస్ సమీపంలో కాలువను ఆక్రమించి భవనాన్ని నిర్మిస్తున్నట్లు స్థానికులు పంచాయతీ ఈవో, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. నిర్మాణానికి ముందు తెరలు కట్టి మరీ పనులు చేస్తున్నారని చెప్పారు. దీనిపై ఈవో దాక్షాయణి మాట్లాడుతూ.. పనులు నిలుపుదల చేయాలని సూచించామని తెలిపారు.

విద్యార్థుల సాయం

నరసన్నపేట, న్యూస్‌టుడే: స్థానిక పద్మావతి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న కోరాడ సాయిమణికంఠ అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య ఖర్చులకు సహచర విద్యార్థులు ఆర్థిక సాయం చేశారు. రూ.22 వేల నగదును కళాశాల డైరెక్టర్ సీహెచ్.దుర్గాప్రసాద్, అధ్యాపకులు శనివారం అందజేశారు.

భక్తిశ్రద్ధలతో సహస్ర పారాయణం

టెక్కలి పట్టణం: సత్యసాయి శతజయంతి ఉత్సవాలు టెక్కలిలో భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం స్థానిక రోటరీనగర్-2 లోని సత్యసాయి శాంతిసుధ మందిరంలో సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించారు.

క్రీడా క్లబ్ ప్రారంభం

కోటబొమ్మాళి: ఉల్లాసంగా ఉండేందుకు క్రీడలు దోహద పడతాయని క్రికెట్ శిక్షకుడు శ్రీనివాసరావు సూచించారు. కోటబొమ్మాళి ఆదిత్య ఉన్నత పాఠశాలలో శనివారం క్రీడా క్లబ్‌ను ఆయన ప్రారంభించారు. డైరెక్టర్ శిమ్మ అప్పన్న, కరస్పాండెంట్ రాజారావు పాల్గొన్నారు.

రోడ్డుప్రమాదంలో వ్యక్తికి గాయాలు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: టెక్కలి- మెళియాపుట్టి మార్గంలో జగన్నాథపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లింగాలవలస పంచాయతీ రంగాపురం గ్రామానికి పి.రామారావు అనే వ్యక్తి గాయపడ్డారు. మెళియాపుట్టి వైపు ద్విచక్రవాహనంపై వెళ్తూ రహదారి పక్కన నిలిపిఉన్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇద్దరిపై కేసు నమోదు

జలుమూరు: నగిరికటకంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్‌బాబు తెలిపారు. సిబ్బందితో కలసి దాడి చేయగా మద్యం సీసాలతో శనివారం పట్టుబడినట్లు తెలిపారు.

రంగు మారిన ధాన్యం కొనండి

ఎల్ఎన్‌పేట: తుపానుకు ధాన్యం రంగు మారాయని ఎల్ఎన్‌పేట రైతులు వాపోతున్నారు. దెబ్బతిన్న వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటామని వ్యవసాయాధికారి కిరణ్‌వాణి అన్నారు.

క్షేత్రస్థాయి సందర్శన

కోటబొమ్మాళి: స్థానిక జూనియర్ కళాశాల వృత్తి విద్య కోర్సు విద్యార్థులు క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా శనివారం పోలీస్‌స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. ఎస్ఐ సత్యనారాయణ వివిధ చట్టాల గురించి వివరించారు. ప్రిన్సిపల్ ఆరంగి అప్పన్న పాల్గొన్నారు.

బాధ్యతల స్వీకరణ

నరసన్నపేట, న్యూస్‌టుడే: నరసన్నపేట విద్యుత్తు శాఖ ఏఈగా బి.రామ్‌చరణ్‌గుప్త శనివారం బాధ్యతలు చేపట్టారు. విశాఖపట్నం జిల్లాలో సబ్ ఇంజినీరుగా పనిచేసిన ఈయన ఉద్యోగోన్నతిపై ఇక్కడకు వచ్చారు.

మహిళలకు శిక్షణ

పోలాకి: మొబైల్ బుక్ కీపింగ్ విధానాలపై స్వయం శక్తి సంఘాల్లోని మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీఎం సుశీల తెలిపారు. శనివారం పోలాకిలో ఆమె మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా 160 మందిని గుర్తించామన్నారు.

జాతీయస్థాయికి ఎంపిక

పాతపట్నం: రొంపివలస ఉన్నత పాఠశాల విద్యార్థి కార్తిక్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గోవిందపురంలో రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. షాట్‌పుట్ విభాగంలో ప్రథమ స్థానం దక్కించుకున్నట్లు ఉపాధ్యాయుడు రమణమూర్తి, హెచ్ఎం కుమారస్వామి పేర్కొన్నారు.

గోడ ప్రతుల ఆవిష్కరణ

కొత్తూరు, న్యూస్‌టుడే: ఈనెల 11 నుంచి నిర్వహించే సిక్కోలు పుస్తక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను కొత్తూరులో శనివారం విడుదల చేశారు.

భాజపా బలోపేతానికి కృషి

హిరమండలం : జిల్లాలో భాజపా బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. శనివారం పాతపట్నం నియోజకవర్గ కార్యాలయంలో హిరమండలం మేజర్ పంచాయతీకి చెందిన భాజపాలో చేరారు. సూర్యనారాయణ పాల్గొన్నారు.

30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
డా|| G.వేణుగోపాల్ చిన్నపిల్లల వైద్యనిపుణులు
డా|| S.R.భారతికుమారి స్త్రీ-ప్రసూతి వైద్యనిపుణురాలు
కనకదుర్గ నర్సింగ్ హోమ్ (భారతమ్మ హాస్పిటల్)
సర్జికల్ & మెటర్నిటీ సెంటర్, సంతాన సాఫల్య కేంద్రం
ఆల్ ఆంధ్రారోడ్డు, పాతపట్నం, Cont: 9490762983
వైద్య రంగంలో విశిష్టమైన సేవలందిస్తూ.. 30వసంతాలు పూర్తి చేసుకున్న మా శ్రేయోభిలాషులు డా|| G.వేణుగోపాల్ - డా|| S.R.భారతి గార్లకు మా హృదయపూర్వక వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ..
M.గోవర్ధనరావు | Ch.భూలోక | B.శివకుమారి | K.అరుణకుమారి | K.విమల
P.చంటిమ్మ | S.సునీల్‌కుమార్ | A.అశ్విన్‌కుమార్ | A.పుష్ప | Ch.కుమారి

30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
డా|| జి.వేణుగోపాల్ MBBS, D.C.H చిన్నపిల్లల వైద్య నిపుణులు
డా|| S.R.భారతికుమారి MBBS, D.G.O స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణురాలు
కనకదుర్గ నర్సింగ్ హోమ్ (భారతమ్మ హాస్పిటల్)
సర్జికల్ & మెటర్నిటీ సెంటర్, సంతాన సాఫల్య కేంద్రం
ఆల్ ఆంధ్రా రోడ్డు, పాతపట్నం, Cell: 9490762983
వైద్యరంగంలో విశిష్టమైన సేవలందిస్తూ... 30 వసంతాలు పూర్తి చేసుకున్న మా శ్రేయోభిలాషులు డా|| G.వేణుగోపాల్ - డా|| S.R.భారతి గార్లకు మా హృదయపూర్వక వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ... V.Tirupati, Managing Director
కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
శ్రియ లాడ్జ్ ప్రక్కన, పాతపట్నం, Cell: 9100399554, 9492990055
Aditya Medical Center
(Full Automated Computerized Diagnostic Center)
Shiva Sankar Colony Junction, Main Road, Pathapatnam, Cell: 9347248601

30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
డా|| జి.వేణుగోపాల్ MBBS, D.C.H చిన్నపిల్లల వైద్య నిపుణులు
డా|| S.R.భారతికుమారి MBBS, D.G.O స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణురాలు
కనకదుర్గ నర్సింగ్ హోమ్ (భారతమ్మ హాస్పిటల్)
సర్జికల్ & మెటర్నిటీ సెంటర్, సంతాన సాఫల్య కేంద్రం
ఆల్ ఆంధ్రా రోడ్డు, పాతపట్నం. కాంటాక్ట్: 9490762983
పాతపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా విశిష్టమైన వైద్య సేవలందించి ప్రజలందరి ఆదరాభిమానాలు చూరగొనిన మా మిత్రులు... శ్రేయోభిలాషులు డా|| జి. వేణుగోపాల్ - డా|| S.R. భారతికుమారి గార్లకు మా హృదయపూర్వక వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ...
B.వాసుదేవరావు DGM, GMS గ్రూప్స్, వైజాగ్
పి.వి.జోగారావు Rtd., EE హౌసింగ్ విభాగం
S. చిరంజీవి Rtd., MPDO పాతపట్నం
కాళ్ల రాజు Rtd., లైబ్రేరియన్ పాతపట్నం
T. చాణిక్యరావు DEE పాతపట్నం
మెట్ట రామారావు న్యాయవాది పాతపట్నం
డా|| బోర మోహనరావు ఆప్తాల్మిక్, పాతపట్నం
T. రామారావు Ex. Army పాతపట్నం
K. త్రివిక్రమ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ పాతపట్నం
Dr. షణ్ముఖరావు, M.S.Ortho
Dr. మౌనిక, BDS డా|| షణ్ముఖ ఆర్థోకేర్, పాతపట్నం

శ్రీశ్రీశ్రీ నీలమణిదుర్గ అమ్మవారి దివ్యాశీస్సులతో...
30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
కనకదుర్గ నర్సింగ్ హోమ్ (భారతమ్మ హాస్పిటల్)
సర్జికల్ & మెటర్నిటీ సెంటర్, సంతాన సాఫల్య కేంద్రం
ఆల్ ఆంధ్రా రోడ్డు, పాతపట్నం. కాంటాక్ట్: 9490762983
రోగుల పట్ల మా ఆత్మీయత...
కుటుంబ వైద్యులుగా మమ్ములను గుర్తించిన మీ ఘనత...
పది వేలకు పైగా పసి కుసుమాలు విరిసిన నందన వనం...
మా ఔషధాలయం... రెండు తరాలకు ప్రసూతి సేవలు అందించిన హస్తం...
నిద్రలేని ఎన్నో నిశిరాత్రులు... కాని పసి పాపాయిల కేరింతలతో క్షణంలోనే హాయి గొలిపే భావోద్వేగ మధురిమలు...
మీ నమ్మకం మాకు అమూల్యం... మా సేవలు మీకు అపరిమితం. నాటి నాటుబండి ప్రయాణాలు, నాసిరకం ప్రథమ చికిత్సలతో ఇబ్బంది పడుతున్న తరుణం
"కనక దుర్గ నర్సింగ్ హోమ్" ప్రారంభం ... నేడు
భారతమ్మ హాస్పిటల్‌గా గుర్తింపును ఇచ్చిన పాతపట్నం ప్రజానీకం...
మూడు దశాబ్దాలైన తగ్గలేదు మాపై మీ మర్యాద, మన్నన...
ప్రసూతి వైద్యురాలిగా ఇంతకన్నా ఏమి కావాలి ఆ దేవుని దీవెన..
ఆత్మీయ పాతపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజానీకానికి మా కుటుంబం తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు...
సదా మీ సేవలో...
డా|| జి.వేణుగోపాల్ MBBS, D.C.H చిన్నపిల్లల వైద్య నిపుణులు
డా|| S.R.భారతికుమారి MBBS, D.G.O స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణురాలు
డా|| అనిరుధ్ MD జనరల్ మెడిసిన్

(c) eenadu

శ్రీకాకుళం

•శ్రీకాకుళం •ఆమదాలవలస •ఎచ్చెర్ల

రాపాకలో శ్రీవారి కల్యాణోత్సవం

ఘనంగా వేంకటేశ్వరుని కల్యాణం

పొందూరు, పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పొందూరు మండలం రాపాక కొండపై ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు.

లావేరు(మురపాక), న్యూస్‌టుడే: లావేరు మండలం మురపాక పంచాయతీ పీబీ నగర్‌కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారు జామునుంచే పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రాజేష్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, వ్రతాలు నిర్వహించారు.

ఎమ్మెల్యే శంకర్‌ను అభినందించిన సీఎం

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తున్న తీరును ఎమ్మెల్యే గొండు శంకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి వివరించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో శనివారం సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించగా శభాష్ శంకర్ అంటూ సీఎం అభినందించారని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను సీఎం ముందు ఉంచానన్నారు.

వాసవీ కన్యకాపరమేశ్వర చిత్రపటాన్ని అందుకున్న ఎమ్మెల్యే ఈశ్వరరావు

కార్తిక వనభోజనాల్లో పాల్గొన్న ఎన్ఈఆర్

రణస్థలం, న్యూస్‌టుడే: నెలివాడ కూడలి వద్ద తోటలో శనివారం నిర్వహించిన ఆర్యవైశ్యుల కార్తిక వన భోజనాల్లో ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు వాసవీ కన్యకాపరమేశ్వర చిత్రపటాన్ని అందించారు.

విద్యార్థులు ప్రతిభ చాటారు

బహుమతులు అందుకుంటున్న విద్యార్థులు

పొందూరు, పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పొందూరు మండలం వావిలపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులు శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో జరిగిన జిల్లాస్థాయి వృత్తి విద్యా నైపుణ్య ప్రతిభ సదస్సులో సత్తా చాటారు. జిల్లాస్థాయిలో ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రథమ, పొందూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ స్థానం పొందారు. విద్యార్థులు హిమవర్ష, సింధు, మృదులను అధికారులు అభినందించారు. ఈ నెల 14న అమరావతిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్ ప్రభాకర్ తెలిపారు.

బరువులు ఎత్తి.. పతకాలు కొలగొట్టి

పేదింటి బిడ్డలు పెద్దబరువులెత్తేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆలిండియా విశ్వవిద్యాలయ, రాష్ట్ర, జాతీయ స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించుకుని కసరత్తు చేస్తున్నారు. కుటుంబ పోషణ భారంగా ఉన్నా, తమ పిల్లలను విజేతలుగా చూడాలని తల్లిదండ్రులు సైతం వీరిని ప్రోత్సహిస్తున్నారు. దశాబ్దకాలంగా గ్రామాల్లో మసకబారుతున్న క్రీడను వెలుగులోకి తీసుకువచ్చేందుకు చిన్నారులు కృషి చేస్తున్నారు. పెద్దపాడు రెయ్యిమ్మ తల్లి వ్యాయామశాలలో వెయిట్‌లిఫ్టింగ్ సాధన చేస్తున్న క్రీడాకారుల మనోగతంపై 'న్యూస్‌టుడే' ప్రత్యేక కథనం.

– న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

దేశం తరఫున ఆడాలని...

నా తల్లిదండ్రులు విజయ, రాంబాబు టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. ప్రస్తుతం డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్నాను. డీఎస్ఏ శిక్షకుడు ఇప్పిలి అప్పన్న పర్యవేక్షణలో గత ఏడేళ్లుగా వెయిట్‌లిఫ్టింగ్ సాధన చేస్తున్నాను. సౌత్‌జోన్ అంతర విశ్వవిద్యాలయాల పోటీల్లో పసిడి పతకం, రాష్ట్రస్థాయి సీనియర్, జూనియర్ పోటీల్లో ఛాంపియన్‌షిప్ సాధించాను. రాష్ట్రస్థాయి పోటీల్లో 5 స్వర్ణాలు, 7 రజతాలు, 4 కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాను. దేశం తరఫున ఆడాలన్న లక్ష్యంతో సాధన చేస్తున్నాను. – దూబ హేమశ్రీ, బూరవల్లి(గార)

వర్సిటీ పోటీల్లో రాణించాలని..

నాన్న రాజారావు తాపీ మేస్త్రీ, అమ్మ అపర్ణ ఇస్త్రీ చేస్తుంటారు. డిగ్రీ చదువుతున్నా. అండర్-19 ఎస్‌జీఎఫ్ పోటీల్లో రజత, సబ్‌జూనియర్, జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో మరో రజతం సాధించాను. అంతర విశ్వవిద్యాలయ, జాతీయస్థాయి పోటీల్లో రాణించాలన్న లక్ష్యంతో అయిదేళ్లుగా కసరత్తు చేస్తున్నాను.

– తాలాడ కావ్య, ఆడవరం(అంపోలు)

రైల్వే కొలువే ధ్యేయం..

నాన్న తులసీరాం కళాసీ, అమ్మ హేమలత రైతుకూలీ. ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. అండర్-19 ఎస్‌జీఎఫ్ పోటీల్లో రజత పతకం సాధించాను. క్రీడా కోటాలో రైల్వేలో కొలువు సాధించలనే ధ్యేయంతో మూడేళ్లుగా సాధన చేస్తున్నాను. తొలిసారి వర్సిటీ పోటీలకు సన్నద్ధమవుతున్నాను.

– బిన్నాడ యోగేశ్వరరావు, శ్యాంపాలెం(వప్పంగి)

తొలిసారి అయిదుగురి ఎంపిక

జిల్లా క్రీడాకారుల్లో అంతర్జాతీయ, కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో రాణించగలిగే సామర్థ్యం ఉంది. ఆర్థిక వెనకబాటు అడ్డంకిగా మారుతోంది. ప్రభుత్వం వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీలు నిర్వహిస్తే దేశం గర్వించదగిన క్రీడాణిముత్యాలు వెలుగులోకి వస్తారు. ప్రభుత్వం, దాతలు అన్ని రకాలు సాహకరిస్తే అనతికాలంలో విజయాలు సాధిస్తారు.

– ఇప్పిలి అప్పన్న, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ వెయిట్‌లిఫ్టింగ్ శిక్షకుడు

మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 9502198883 8008552704

? : సమస్య: పుర పరిధిలోని మూడు వార్డు సచివాలయాల్లో ఆధార్ కేంద్రాలు పని చేయడం లేదు. - **చలపతిరావు, స్థానికుడు** ☛ : **సమాధానం:** పరిశీలించి.. ఆధార్ కేంద్రాలు పని చేసేలా చర్యలు తీసుకుంటాం. - **టి.రవి, మున్సిపల్ కమిషనర్, ఆమదాలవలస**

? : రైల్వేస్టేషన్, ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద కుక్కలు సంచారం ఎక్కువగా ఉంది. - **బి.మోహనరావు, స్థానికుడు** ☛ : నియంత్రణకు కృషి చేస్తాం. - **జాన్సన్, మున్సిపల్ ఏఈ, ఆమదాలవలస**

– న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

? : శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలో పలు చోట్ల వీధి దీపాలు పనిచేయక రాత్రి వేళల్లో ఇబ్బంది పడుతున్నాం. - **జి.శ్రీనివాసరావు, విశాఖ ఏ కాలనీ** ☛ : సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. - **పి.ప్రసాదరావు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్**

? : పి.ఎన్.కాలనీలో కుక్కల సంచారం పెరిగింది. - **ఆర్. రాజారావు, పి.ఎన్.కాలనీ, శ్రీకాకుళం**

☛ : నియంత్రణకు చర్యలు తీసుకుంటాం.

- **పి.ప్రసాదరావు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్**

- న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

కుక్కలతో భయం..భయం...

ఆమదాలవలస పట్టణంలో కుక్కల బెడద ఎక్కువైంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు మహిళలపై దాడి చేశాయి. బయటకు రావాలంటే భయపడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కుక్కలు నియంత్రణకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ టి.రవి తెలిపారు.

– న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

వృథా పట్టదా?

ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస పంచాయతీ పట్టుశాలిపేట ప్రాథమిక పాఠశాల వద్ద రక్షిత మంచినీటి పథకం పైపు లైన్ శిథిలమై నీరు వృథాగా పోతోంది. సమస్యను పంచాయతీ కార్యదర్శి, గ్రామీణ తాగునీటి విభాగం అధికారులకు తెలియజేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇన్‌ఛార్జి జేఈ రవికాంత్ మాట్లాడుతూ చర్యలు తీసుకుంటామన్నారు.

– న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

తొలగించారు.. వదిలేశారు..!

శ్రీకాకుళం నగరంలోని ఫాజుల్‌బేగ్‌పేటలోని ఓ వీధిలో పూడిక తొలగించి వదిలేశారు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావును వివరణ కోరగా సమస్య పరిష్కరిస్తామన్నారు.

–న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

ఇదండీ నిర్వహణ

శ్రీకాకుళం నగరంలోని న్యూ కాలనీలోని పోస్టాఫీసు రహదారి పక్కన చెట్టు కొమ్మలు, ఇతర వ్యర్థాలు పడేయడంతో అపరిశుభ్రత నెలకొంది. నగరపాలక సంస్థ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావును వివరణ కోరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

–న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

కొత్త రోడ్డు నిర్మించరూ..!

ఆమదాలవలస మండలం తొగరాం గ్రామం ప్రధాన వీధిలో సీసీ రోడ్డు శిథిలమైంది. కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్డుపై నిలిచి మరింత అధ్వానంగా మారింది. ఇబ్బందులు పడుతున్నామని వాపోయిన గ్రామస్థులు కొత్త రోడ్డు నిర్మించాలని కోరారు. నిధులు మంజూరు అయిన వెంటనే నిర్మిస్తామని ఎంపీడీవో వెంకటరావు తెలిపారు.

–న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

ఆదిత్యాలయానికి కూలర్లు బహూకరణ

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నగరానికి చెందిన బరాటం తిరుమలకుమార్ దంపతులు రెండు కూలర్లను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

పి.ఎం.జె.బాబుకు సత్కారం

రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వస్తువుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పి.ఎం.జె.బాబును జిల్లా దళిత, ఆదివాసీ, బహుజన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల తెదేపా నాయకులు శనివారం సత్కరించారు. ఇల్లీసుపురం అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి, తెదేపా నాయకురాలు గొండు స్వాతి తదితరులు పాల్గొన్నారు.

–న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

మూడో సోమవారం సెలవు ప్రకటించండి

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: కార్తిక మాసం మూడో సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించాలని డీటీఎఫ్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పూజారి హరిప్రసన్న, పేడాడ కృష్ణారావులు శనివారం ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏటా సెలవు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని, అదే రోజు సమ్మెటివ్ తెలుగు పరీక్ష పెట్టడం సమంజసం కాదన్నారు.

వెలమలను 'బీసీ ఏ' లో చేర్చండి

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బీసీ డీలో ఉన్న వెలమ కులస్థులను 'బీసీ ఏ' లో చేర్చాలని ఏపీ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్మథరావు ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. అన్ని రంగాల్లో వెనబడిపోతున్నామని, న్యాయం చేయాలని కోరారు.

పారిశుద్ధ్య పనుల పరిశీలన

శ్రీకాకుళం నగరంలోని పెద్దపాడు రహదారిలో రామలక్ష్మణ కూడలి నుంచి రామిగెడ్డ వరకు రహదారికి ఇరువైపులా వ్యర్థాలు పేరుకు పోయాయి. దీంతో శనివారం నగరపాలక సంస్థ సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టగా కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావు పర్యవేక్షించారు. రహదారి శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.

–న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి

పోటీల్లో తలపడుతున్న క్రీడాకారులు

బలగ(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీల్లో రాణించాలని ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి. రాజా పిలుపునిచ్చారు. నగరంలోని టౌన్ హాల్ వేదికగా శనివారం జరిగిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో న్యాయనిర్ణేత జోగిపాటి వంశీ, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

WANTED

ఫిమేల్ ఆఫీస్ అసిస్టెంట్స్

డిగ్రీ పాస్ అయి, 30సం॥లు వయస్సు దాటిన వారు శ్రీకాకుళం డే&నైట్ జంక్షన్ కి దగ్గరగా ఉన్నవారు మాత్రమే కావలెను.

ఇంటర్వ్యూ 9-11-25 ఆదివారం ఉ॥11 నుండి సా॥ 4 వరకు

MIND POWER డే&నైట్ జంక్షన్, శ్రీకాకుళం.

888 55555 13

నేడు కవేరా పురస్కార ప్రదానం

శ్రీకాకుళం సాంస్కృతికం: శ్రీవేన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కథా రచయిత కణుగుల వెంకటరావు జయంతి, కవేరా పురస్కార ప్రదానోత్సవం, సునాద వినోదం కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు వైద్యుడు డా.కె.సుధీర్ ప్రకటనలో తెలిపారు. బాపూజీ కళామందిరంలో ఆదివారం 5 గంటలకు కార్యక్రమాలు జరగనున్నాయి.

నేడు బాలలకు పోటీలు

శ్రీకాకుళం సాంస్కృతికం: బాలల దినోత్సవం సందర్భంగా నగరంలో ఏపీహెచ్‌బీకాలనీ, పద్మావతి నగర్‌లో ఇన్‌స్పైర్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు చిత్రలేఖనం, కథల పోటీలు నిర్వహించనున్నట్లు ఇన్‌స్పైర్ అకాడమీ అన్నెపు అనంతరరావు ప్రకటనలో తెలిపారు.

ఘనంగా భక్త కనకదాసు జయంతి

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: భక్త కనకదాసు ప్రధాన రచనలు కన్నడ భాషలో జరిగాయని ఇన్‌ఛార్జి డీఆర్వో లక్ష్మణమూర్తి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని భక్తకనకదాసు జయంతిని శనివారం నిర్వహించి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. నరసింహ స్తోత్రం, రామధ్యాయ మంత్రం, మోహనతరంగిణి కవితలు రాశారన్నారు.

ఏపీ కో-ఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానకీరాం

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌టుడే: ఏపీ కో-ఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా యూనిట్ అధ్యక్షుడిగా పూజారి జానకీరాం శనివారం ఎన్నికయ్యారు. నామినేటెడ్ పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా సి.హెచ్.ఆర్.డి. ప్రసాద్‌తోపాటు పలువురు ఇతర బాధ్యతలు స్వీకరించారు.

జాతీయ సేవా పథకం శిబిరం

మాట్లాడుతున్న ప్రిన్సిపల్ ఎన్వీ వేణుగోపాల్

శ్రీకాకుళం గ్రామీణం, న్యూస్‌టుడే: జాతీయ సేవా పథకంలో భాగంగా స్వచ్ఛభారత్, వైద్య శిబిరం, ఇతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని కాకినాడ శ్రీ ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ ఎన్వీ వేణుగోపాల్ తెలిపారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం వాకలవలసలో వారం రోజుల పాటు జరుగుతుందని శనివారం తెలిపారు. సర్పంచి మనోజ్ పాల్గొన్నారు.

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే

సరుబుజ్జిలి: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే మానవత్వమని తెలికిపెంట గ్రామానికి చెందిన తంగి రామకృష్ణారావు అన్నారు. గ్రామానికి చెందిన కూలీ పైల జనార్ధనరావు అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. విషయం తెలుసుకున్న తంగి రామకృష్ణారావు రూ.3వేలు నగదు, 2 బియ్యం ప్యాకెట్లు, ఆయిల్, పప్పులు అందజేశారు.

కిల్లాన మోహన్‌బాబు మృతికి సంతాపం

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: కళాశాల ప్రిన్సిపల్‌గా, అధ్యాపకుడిగా విశేష విద్యాసేవలందించిన కిల్లాన మోహన్‌బాబు మృతి విద్యారంగానికి తీరని లోటు అని పలువురు వక్తలు సంతాపం తెలిపారు. సత్యసాయి అన్నపూర్ణ పథకం ఉపాధ్యక్షుడు కిల్లాన ఫల్గుణరావు, సామాజిక సేవాకార్యకర్త కిల్లాన శ్రీనివాసరావులు ఒక ప్రకటన విడుదల తెలిపారు.

PUBLIC NOTICE

Under the instructions of my client **M/S SHRIRAM FINANCE LIMITED, NAD Cross road Branch, Visakhapatnam,** I issue the following notice to general public. My client intends to grant loan to **Smt. BENNABHAKTHULA PRIYANKA** W/o Ryali Sudharkar Babu by keeping the below mentioned schedule property of **Smt. GORTHI ANANTHA LAKSHMI** W/o Late G Viswanadham as security by way of Registered Mortgage. As such if any one have any claims, charges, mortgages Sale Agreements, Court Attachments, Court disputes etc., shall be informed to the address mentioned below in-writing within seven days from the date of this notices. Otherwise, later objections will not bind my client in this regard.

SCHEDULE OF THE IMMOVABLE PROPERTY

House No. C-15 (HNo.15/C) Basic Category in ANAMITRA Township, Shermohammed puram Village, Etcherla Mandalam, Srikakulam District, with plot area of 149.44 Sq.yards with plinth area of 710 SFT covered by S.Nos. 658, 661, 662-1, 663-2, 664-1, 665-1, & 666 within the limits of Ponduru Sub-District, Srikakulam District is measured and bounded by: **Measurements:**

East to West: 40.2.5 Feet **North to South:** 35.5 feet

Bounded by:

East	Basic H.No. C-08 (H. No.08/C)
South	Basic H.No. C-16 (H. No.16/C)
West	30 Feet wider Road
North	Basic H.No. C-14 (H.No.14/C)

KODURI SREENIVASA RAO
Smt. SIVA KUMARI JALADI
Advocates

S-2, Bharat Apartments, Behind Rythubazar, Seethammadhara, Visakhapatnam-13. Mobile No. 9885166648

Visakhapatnam Dt.07-11-2025 Mail: sreenivaskoduri@gmail.com

సేవా భావం అలవరచుకోవాలి

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరిలో సేవా భావం ఉండాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సహాదారుడు డా.చారప సుధాకర్ అన్నారు. శనివారం హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ సంఘం స్థాపన వార్షికోత్సవ సందర్భంగా సుధాకర్ దంపతులను సన్మానం చేశారు. ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద, క్రైస్తవ సంస్థలు తోటి వారికి సాయం చేయాలని కోరారు.

ఘనంగా నాగేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: నగరంలో బలగ చిట్టివారితోట వీధిలో నాగేశ్వరస్వామి ఆలయ 20వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. స్వామికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, విశేష అలంకరణ, అయ్యప్పస్వాములు భజన, అన్నప్రసాద వితరణ జరిగింది.

కూటమి హయాంలో వైద్య విద్య దూరం

శ్రీకాకుళం అర్బన్, పొందూరు, ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని వైకాపా జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. శనివారం నగరంలోని పాత్రునివలస వద్ద పార్టీ కార్యాలయంలో నియోజక వర్గ స్థాయి ప్రదర్శన ప్రతులను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను తీసుకుని రాగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

★ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ అన్నారు. పొందూరు మండలం కింతలి గ్రామంలో శనివారం సాయంత్రం కోటి సంతకాల సేకరణలో పాల్గొని మాట్లాడారు. ఆమదాలవలస పట్టణంలో రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదన్నారు.

మాట్లాడుతున్న కృష్ణదాస్

సౌకర్యాలు కరవు.. సమస్యలకు నెలవు

ఖాళీ స్థలాల మధ్య నిల్వ ఉన్న నీరు

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధి ఫ్రెండ్స్ కాలనీలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే నగరపాలక సంస్థ అవసరాలకు సరిపడా సౌకర్యాల కల్పనలో విఫలమవుతోంది.

★ రోజు రోజుకు విస్తరిస్తున్న ఈ కాలనీల్లో 80 శాతం వీధులు సీసీ రహదారులకు నోచుకోలేదు. స్థానికులు వర్షాకాలంలో మట్టి రహదారులపై రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. గతంలో పెద్దపాడు పంచాయతీ పరిధిలో ఉన్న సమయాల్లో వేసిన ఒకటి, ఆరా రహదారులు సైతం పాడై శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి పునరుద్ధరణకూ చర్యలు తీసుకోవడం లేదు.

★ కాలనీలో సీసీ కాలువలు లేకపోవడంతో వాడుకనీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండిపోవడంతోపాటు ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో చేరుతోంది. అక్కడే వ్యర్థాలు పడేయడంతో డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. దీంతో స్థానికులు దోమలు, దుర్వాసనతో అవస్థలు పడుతున్నారు. ఈ కాలనీలకు పైపులైన్లు ద్వారా అవసరాలకు సరిపడా సురక్షిత తాగునీరు అందించడంలో నగరపాలక సంస్థ అధికారులు విఫలమయ్యారు. దీంతో కాలనీ వాసులు బోర్లు, ఆర్వో ప్లాంటుపై ఆధారపడాల్సి వస్తోంది.

అనధికారిక నిర్మాణాలు

ఈ కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా అనధికారిక నిర్మాణాలు జరుగుతున్నా వాటిని అడ్డుకట్ట వేసే నాథుడే కరవయ్యారు. అనధికారిక నిర్మాణాలతో నగరపాలక సంస్థకు భవన నిర్మాణ అనుమతులు ద్వారా రావాల్సిన రూ.లక్షల ఆదాయానికి గండి పడుతోంది. వీధి దీపాల నిర్వహణ కూడా అంతంతమాత్రంగా ఉంది. కొత్తకొత్తగా ఏర్పడుతున్న వీధుల్లో పూర్తిస్థాయిలో వీధి దీపాలు లేక ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. కుక్కలు, పందుల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు.

పరిష్కారానికి చర్యలు: కాలనీలో సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కారించడానికి చర్యలు తీసుకుంటాం. నిధుల లభ్యత ఆధారంగా అవసరమైన చోట్ల సీసీ రహదారులు, కాలువల నిర్మిస్తాం. - **పి.వి.వి.డి.ప్రసాదరావు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్**

విద్యార్థి గల్లంతుపై కేసు నమోదు

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: నాగావళి నదిలో గుజరాతీపేట శివాలయం వీధికి చెందిన ఐటీఐ విద్యార్థి అలుగోలు సాయి నేతాజీ గల్లంతుపై రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తండ్రి ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం నుంచి పాతవంతెన నుంచి గణగళ్లవానిపేట వరకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, ఆదివారం కూడా కొనసాగుతాయన్నారు.

జీవాలు మృత్యువాత

గార: ఇటీవల కురిసిన వర్షాల అనంతరం మూగజీవాలు అంతుచిక్కని రోగాలతో మృతి చెందుతున్నాయని గార గ్రామానికి చెందిన యజమాని తోణంగి గంగరాజు తెలిపారు. కొన్ని రోజుల కిందట కురిసిన వర్షాలు తరువాత వాటికి రోగాలకు సోకి మృత్యువాత పడుతున్నాయన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పశుసంవర్ధకశాఖ బాలకృష్ణ దృష్టికి సమస్య తీసుకెళ్లగా అంతరపరాన్నజీవి సమస్య ఉండటంతో మరణించాయన్నారు.

విశ్రాంత అధ్యాపకుడు మృతికి సంతాపం

కలెక్టరేట్(శ్రీకాకుళం): విశ్రాంత అధ్యాపకుడు కిల్లాన మోహనరావు(73) గుండెపోటుతో మృతి చెందారు. గతంలో జర్నలిస్టుగా పని చేశారు. ఎమ్మెల్యే గొండు శంకర్, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ జయంతి, అంధవరపు ప్రసాద్ సంతాపం తెలిపారు.

STOCK MARKETలో డబ్బులు సంపాదించడం ఎలా?

సులభంగా... సంతోషంగా

FREE SEMINAR

NOVEMBER 09th SUNDAY 11.00 am 03.00 pm 07.00 pm

HOTEL KUSHI GRAND Opp. HP Petrol Bunk, Day & Night Junction SRIKAKULAM

703 280 4888, 703 280 5888

(c) eenadu

ఎంత పని చేశావమ్మా!

పిల్లలతోపాటు బావిలో దూకి తల్లి బలవన్మరణం

వర్షిత్, ప్రశాంత్

మేమేం చేశామమ్మా ఇంత పనిచేశావు
నీ పొత్తిళ్లలో మా బొమ్మను చేశావు
ఆవేదనలు ఎన్నున్నా ఆకలి తీర్చావు
మా కష్టానికి కన్నీరయ్యావు
ఇప్పుడెందుకు మృత్యువులా మారావు

నీటిలో ఆడుకుందామన్నావు.. ఆకలి తీరుస్తానన్నావు
ఈ చల్లదనం నీ ఒడిదే అనుకున్నా.. తాగేవి పాలనుకున్నా
ఎందుకో ఊపిరాడలేదమ్మా.. ఇంతకు మించి తాగలేనమ్మా

ధీరవనితవు.. ఆత్మస్థైర్యానికి ప్రతీక నీవు
నీవే మా ప్రాణమనా.. నీవు లేక బతకలేమనా
ఊపిరి పోసిన నీవే ఉసురు తీశావు
నీట ముంచావు.. నీతోనే తీసుకెళ్లావు

వరలక్ష్మి

– ఇద్దరు పిల్లలతోపాటు తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సూళ్లూరుపేట మండలంలో చోటుచేసుకుంది.

ఉగ్గుమూడి ఎస్సీ కాలనీకి చెందిన మాధవయ్య అదే కాలనీలో ఉండే వరలక్ష్మి(24)ని ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. దంపతులు కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి మగ బిడ్డలు వర్షిత్(4), ప్రశాంత్(2) పుట్టారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న కుటుంబంలో ఒక్కసారిగా కలత రేగింది. కుటుంబ కలహాలతో వరలక్ష్మి భర్తపై అలిగి మూడు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులకు తను భారం కాకూడదనుకుందో లేక తను లేని బిడ్డలు ఎలా బతుకుతారని భావించిందో ఆ తల్లి.. అందరూ పనులకు వెళ్లిన సమయంలో బిడ్డలు ఇద్దరినీ వెంటబెట్టుకుని శనివారం ఊరి పొలాల్లోకి వెళ్లింది. బిడ్డలిద్దరితోపాటు తనూ బావిలో దూకేసింది. అందరినీ శోక సంద్రంలో ముంచింది. - న్యూస్‌టుడే, సూళ్లూరుపేట గ్రామీణ

ఆక్వా పరీక్షల ప్రయోగశాల కలేనా?

గూడూరు గ్రామీణం: జిల్లాలోని వాకాడు, కోట, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లో ఆక్వా సాగు జోరుగా సాగుతోంది. ఇక్కడి నుంచి ఉత్పత్తయ్యే రొయ్యల్ని దేశవిదేశాలకు ఎగుమతి చేస్తూ రూ.వందల కోట్ల వ్యాపారం సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆక్వా ప్రయోగశాల ఏర్పాటు చేయకపోవడంతో రైతులు నెల్లూరులోని ప్రైవేటు ప్రయోగశాలలను ఆశ్రయిస్తున్నారు. ఆ ప్రయోగశాలల యజమాన్యాలు ఆక్వా హేచరీలతో కుమ్మక్కై పరీక్షల్లో తేడాలు కనిపిస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం కోట రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఆక్వా ప్రయోగశాల ఏర్పాటుకు స్థలం కేటాయించారు. భవన నిర్మాణానికి రూ.30 లక్షల అంచనాలతో వైకాపా పాలనలో ప్రతిపాదనలు పంపారు. నేటికీ నిధులు విడుదల కాలేదు.

రాయితీ కావాలా.. ఈ-కేవైసీ చేయాల్సిందే

ఇంటి వద్దనే పూర్తి

చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే: వంట గ్యాస్ సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీ పొందాలంటే ఇక నుంచి ఈ-కేవైసీ, బయోమెట్రిక్ తప్పనిసరి. ఇప్పటి వరకు ఒక సారి ఈ-కేవైసీ చేస్తే రాయితీ అందుతుంది. ఇకనుంచి ఏడాదికి ఒకసారి.. అదీ 8, 9వ సిలిండర్లు పొందే ముందే చేయించుకోకుంటే రాయితీ కోల్పోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం మార్చి 31 వరకు గడువు ఉంటుంది. ఐవోసీ, హెచ్‌పీసీ, భారత పెట్రోలియం కంపెనీల వినియోగదారులందరికీ ఇది వర్తిస్తుంది. జిల్లాలో 5.60 లక్షల గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 20-25 శాతం మంది ఇంకా ఈ-కేవైసీ చేసుకోలేదని ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.

- కేంద్ర ప్రభుత్వం ఏడాదికి గరిష్ఠంగా తొమ్మిది సిలిండర్లకు రాయితీ ఇస్తోంది. వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రాయితీ నగదు జమవుతుంది. సాధారణ కనెక్షన్లకు రాయితీ తక్కువగా ఉండగా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కనెక్షన్లకు ఎక్కువగా ఉంటుంది.
- ఈ- కేవైసీ, బయోమెట్రిక్ ధ్రువీకరణను వినియోగదారులు ఉచితంగా పొందొచ్చు. సంబంధిత గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి గానీ, డెలివరీ బాయ్ వద్దనున్న యాప్ ద్వారా గానీ పూర్తి చేసుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉంటే నేరుగా యాప్‌లో ధ్రువీకరణ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ గ్యాస్ రాయితీలు పొందాలంటే ఈ-కేవైసీ విధిగా చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శంకరన్ తెలిపారు.

ప్రపంచానికి దిక్సూచిగా కుప్పం

సీఎం చంద్రబాబు

వర్చువల్‌లో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, హాజరైన కలెక్టర్ సుమిత్ కుమార్, హిందాల్కో పరిశ్రమ ప్రతినిధులు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: 'ఒకప్పుడు మారుమూల ప్రాంతం.. ఇప్పుడు అభివృద్ధిలో ఆదర్శంగా మారింది.. కుప్పం ఇకపై రాష్ట్రానికే కాకుండా ప్రపంచానికి దిక్సూచిగా మారాలి. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు వ్యాపారవేత్తగా ఎదగాలి.. ఇదే నా లక్ష్యం' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం కుప్పం నియోజకవర్గంలో 241 ఎకరాల్లో రూ.2,203.5 కోట్లతో ఏడు పరిశ్రమలకు వర్చువల్ విధానంలో ఆయన శంకుస్థాపన చేశారు. భూసేకరణకు రైతులు సహకరించారని, నాయకులు సమష్టిగా పనిచేశారని, కడా పీడీ వికాస్ మర్మత్ నిరంతరం కృషి చేశారని సీఎం అభినందించారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఆర్టీసీ వైస్‌ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, రెస్కో ఛైర్మన్ ప్రతాప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీజ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ తదితరులు

సీఎంతో స్థానికుల అభిప్రాయాలు ఇలా..

విమానాశ్రయం త్వరగా ఏర్పాటు చేయాలి

– శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రైతు, శాంతిపురం

కుప్పంలో విమానాశ్రయం త్వరగా ఏర్పాటు చేయాలి. నాకు పదెకరాల పొలం ఉంది. మామిడి, అరటి సాగుచేస్తున్నా. మామిడికి మార్కెటింగ్ లేక కృష్ణగిరి, చిత్తూరుకు వెళ్లాల్సి వస్తోంది. బెంగళూరులోని మదర్ డెయిరీకి ఒకసారి అరటిని విక్రయించా. ఇలాంటి పరిశ్రమ కుప్పంలో రావాలని కోరుకున్నా. ఇప్పుడు ఏర్పాటు కావడం సంతోషంగా ఉంది.

విద్యతోపాటు.. ఉపాధి

– మునికుమార్, తంబిగానిపల్లె, కుప్పం పురపాలిక

కుప్పంలో పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయించారు. నేను ఇంజినీరింగ్ చదివా. బెంగళూరులో ఉద్యోగం చేస్తూ.. కొవిడ్‌లో ఉద్యోగం కోల్పోయా. మూడు ఆవులతో నెలకు రూ.40 వేలు సంపాదిస్తున్నా. హిందాల్కో పరిశ్రమ ఏర్పాటుతో మా ఊరి యువతకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

ఇంత అభివృద్ధా..

– లావణ్య, పొగురుపల్లె, గుడుపల్లె

గుడుపల్లె మండలం పొగురుపల్లె ఒకప్పుడు అడవిలా ఉండేది. బయటకు రావాలంటే భయపడే వాళ్లం. ఇప్పుడు నాలుగైదు పరిశ్రమలు రావడంతో మా ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. పాడి రైతులకు గిట్టుబాటు ధర లభించి, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంది. ఇక్కడే ఉపాధి అవకాశాలు లభిస్తుండటం సంతోషాన్నిస్తోంది.

వీడలేదు.. విడదీయలేదు



తిరుపతి నగరంలోని ఎస్వీ యూనివర్సిటీ ప్రధాన ప్రవేశ మార్గ సమీపంలోని బస్టాప్ వద్ద మర్రిచెట్టు ఊడలు వర్సిటీ గోడను ఇలా అల్లుకొని పెరిగాయి. మొక్కగా ఉన్నప్పుడే గోడకు ఆనుకొని. . నిను వీడలేనంటూ పెనవేసుకుపోయింది. సిబ్బంది కూడా మొక్కను తొలగించక పోవడంతో విడదీయరాని బంధంగా మారిపోయింది. ఆ మార్గంలో రాకోపోకలు సాగించే వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. - ఈనాడు, తిరుపతి

కెనరా బ్యాంక్ केनरा बैंक Canara Bank
Syndicate
Together we can

ప్రాంతీయ కార్యాలయం, గోవిందరాజస్వామి దక్షిణ మాడ వీధి, తిరుపతి

జ్యువెల్ అప్రైజర్స్ కావలెను

తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలలో నూతనంగా ప్రారంభించనున్న మా కెనరాబ్యాంక్ శాఖల నందు పనిచేయుటకు అనుభవం మరియు అర్హత కలిగిన జ్యువెల్ అప్రైజర్లు కావలెను.
చిత్తూరు జిల్లా : బైరెడ్డిపల్లి శాఖ, రామకుప్పం శాఖ తిరుపతి జిల్లా: పచ్చికాపల్లం శాఖ, తిరుపతి ఐ.ఎస్.మహల్ శాఖ నందు అదనపు జ్యువెల్ అప్రైజర్ మరియు తిరుపతి ప్రాంతీయ కార్యాలయంలోని ప్యానెల్ నందు పనిచేయుటకు జ్యువెల్ అప్రైజర్ కావలెను.
అప్రైజర్‌కు కావలసిన అర్హతలు:-1) వయస్సు: 30 నుండి 60 సంవత్సరాల లోపు, 2) విద్యార్హతలు: పదవ తరగతి ఉత్తీర్ణులై వుండాలి. 3) ఈ రంగంలో కనీసం 5సం॥ అనుభవం కలిగి వుండాలి (రుజువు తప్పనిసరి) 4) పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్, 5) కె.వై.సి. డాక్యుమెంట్లు: పాన్ కార్డు, ఆధార్ కార్డు & ఇతర గుర్తింపు పత్రాలు. 6) రెండు లోకల్ రిఫరెన్స్ మరియు వారి ప్రూఫులు అనగా ఆధార్ కార్డులు. పైన తెలిపిన డాక్యుమెంట్లను పోస్ట్ ద్వారా క్రింద తెలిపిన చిరునామాకు తేది: 21.11.2025 సా.4.00 గం॥ల లోపు పంపగలరు.

చిరునామా: అడ్వాన్సెస్ సెక్షన్, కెనరాబ్యాంక్ రీజనల్ ఆఫీస్, 15-2-118, శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం దక్షిణ మాడ వీధి, తిరుపతి - 517501

ఇతర వివరములు మరియు సందేహాల కొరకు క్రింద తెలిపిన నెంబర్లకు సంప్రదించగలరు.
కెనరాబ్యాంక్, రీజనల్ ఆఫీస్, తిరుపతి,
సెల్: 9182333504, 8332997679, ఫోన్: 0877-2500121.

ఒక్క ఎర్రదుంగా పక్కదారి పట్టడానికి వీల్లేదు

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

ఈనాడు డిజిటల్, తిరుపతి; న్యూస్‌టుడే, తిరుపతి (జీవకోన, కలెక్టరేట్), రేణిగుంట: ఎర్రచందనం దుంగలు పట్టుబడిన దగ్గర నుంచి విక్రయించే వరకు అనుమతి లేకుండా ఒక్క దుంగ కూడా పక్కదారి పట్టడానికి వీల్లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అటవీ శాఖ అధికారులకు ఆదేశించారు. లాట్లు, నంబర్లు ఇచ్చే పాత విధానాల స్థానంలో అధునాతన సాంకేతికతతో విలువైన ఎర్రదుంగలకు భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. తిరుపతి పర్యటనలో భాగంగా ఆయన శనివారం స్థానిక మంగళంలోని ఎర్రచందనం డిపోలోని ప్రతి దుంగను నిశితంగా పరిశీలించారు. గోదాముల డీఎఫ్‌వో రవిశంకర్‌శర్మను అడిగి పలు అంశాలు తెలుసుకున్నారు. నాణ్యత ఆధారంగా దుంగల గ్రేడ్లు నిర్ణయిస్తారని అధికారులు తెలుపగా, సుత్తితో కొట్టి శబ్దం ఆధారంగా గ్రేడ్లలోని తేడాలను, టెరోమా జెరా అనే విదేశీ జాతి మొక్కను ఆసక్తిగా తిలకించారు.

మాట్లాడుతున్న పవన్ కల్యాణ్. చిత్రంలో కలెక్టర్, ఎస్పీ

కమాండో దుస్తుల్లో ..

పవన్‌కల్యాణ్ కమాండో దుస్తుల్లో సందడి చేశారు. ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. గుంటిమడుగు వాగులో నడుస్తూ... ప్రకృతి అందాలను ఆస్వాదించారు. మెల్లం వెదురు బొంగుల ప్రత్యేకతలు తెలుసుకున్నారు. అంకుడు చెట్లు 20 మీటర్ల ఎత్తు వరకు ఎదుగుతాయని అధికారులు తెలపగా.. విరివిగా పెంచాలని సూచించారు. కొండపల్లి బొమ్మల కళాకారులకు సరఫరా చేయాలన్నారు.

ఎలా అడ్డుకుంటారో చెప్పండి..

రైతులు పట్టా భూముల్లో పెంచిన ఎర్రచందనం చెట్లలో నాణ్యత ఉండదని, వారు కత్తిరించే చెట్లకు సుత్తితో (హేమర్‌మార్క్) నంబరింగ్ వేసిన తర్వాతే విక్రయాలకు అనుమతి ఇస్తామని పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు.. పవన్‌కల్యాణ్‌కు వివరించే ప్రయత్నం చేశారు. 'మీరు సక్రమంగానే పనిచేయవచ్చు.. నిబంధనలు పాటించవచ్చు.. కానీ స్మగ్లర్లు రైతుల ఎర్రచందనంలో వారి సరకు కలపకుండా అడ్డుకోవడం సాధ్యమవుతుందా' అని ప్రశ్నించారు.

అర్జీలు స్వీకరిస్తూ..

- విమానాశ్రయం నుంచి మామండురు కెళ్లే మార్గంలో, అక్కడి ఎర్రచందనం డిపోనకు, తర్వాత కలెక్టరేట్‌కు వెళ్లే మార్గ మధ్యంలో కనిపించిన అభిమానులు, కార్యకర్తలు, జనసైనికులు, దివ్యాంగులు.. తదితరులకు కాన్వాయ్ ఆపి వారికి అభివాదం చేసుకుంటూ.. వారి అర్జీలు తీసుకుంటూ వెళ్లారు.
- ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కలెక్టరేట్‌కు వస్తారని తెలిసి తరలివచ్చిన అర్జీదారులను పోలీసులు అడ్డుకోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ-పంట నమోదు గడువు పెంపు

చిత్తూరు(వ్యవసాయం): ఈ-పంట నమోదు గడువును సోమవారం వరకు పొడిగించారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ శనివారం తెలిపారు. ఇప్పటికి జిల్లాలో 96 శాతం పూర్తి చేశామన్నారు. రైతులు ముందుకురావాలన్నారు.

ANNAMACHARYA UNIVERSITY
(Estd, under AP Private Universities (Establishment and Regulation) Act, 2015)
(University listed in UGC as per section 2(f) of the UGC Act, 1956)
New Boyanapally, RAJAMPET, Annamayya District, A.P. 516 126
www.annamacharyauniversity.edu.in COUNSELLING CODE: AITSPU

ADMISSIONS OPEN - 2025-26

COLLEGE OF AGRICULTURE	COLLEGE OF LAW	COLLEGE OF HEALTH SCIENCES
are offering the following courses at University:		
B.Sc. (Hons) Agriculture	3 Year L.L.B (Hons)	1) B.Sc.- Anaesthesiology Technology and Operation Technology 2) B.Sc. in MLT 3) BPT-Physiotherapy

LIMITED MANAGEMENT QUOTA SEATS AVAILABLE
Students interested can attend the admission process at the University premises with all original documents on or before 15.11.2025.
Contact for Admissions: 8978508913/ 8978608915/ 9848998641
REGISTRAR

అవరోధాలు ఆవిరి.. కొత్త జీవితానికి ఊపిరి

దివ్యాంగ బాలలకు అండగా 'శ్రవణం'

ఆట వస్తువులు ఉపయోగించి చిన్నారులతో మాటలు పలికిస్తున్న శిక్షకురాలు

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీవారి జన్మ నక్షత్రం శ్రవణం. ఇదే పేరుతో తితిదే నిర్వహణలో ఏర్పాటు చేసిన సంస్థ దివ్యాంగ చిన్నారులకు అండగా నిలుస్తోంది. వారి భవితకు భరోసా ఇస్తోంది.

ఉద్దేశం: మూడు మాసాల వయసు నుంచి మూడున్నరేళ్ల చిన్నారులను శ్రవణం సంస్థ అక్కున చేర్చుకుంటోంది. మాటలు రాని, వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి అవసరమైన శిక్షణ, ఉపకరణాలు ఉచితంగా అందిస్తోంది. విద్యాబుద్ధులు నేర్పిస్తోంది.

ఇక్కడ అన్నీ ఉచితం..

శ్రవణం సంస్థలో ఇవన్నీ ఉచితమే. ఈ విషయం తెలియక చాలామంది ప్రైవేటు సంస్థలను ఆశ్రయిస్తున్నారు.

ప్రారంభం:	డిసెంబరు 15, 2006
ఉపాధ్యాయులు:	14 మంది
ఇప్పటివరకు శిక్షణ పొందినది:	714 మంది
ప్రస్తుతం వసతి పొందుతున్న విద్యార్థులు:	54 మంది
బయట ఉంటూ శిక్షణ పొందుతున్న వారు:	29 మంది

నిర్లక్ష్యం నుంచి..

గతంలో చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా బిస్కెట్లు, హార్లిక్స్ వంటివి ఇచ్చేవారు. తరువాత నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. తితిదే పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి చొరవతో ఛైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రాన్ని సందర్శించి వాటిని పునరుద్ధరించారు. వినికిడి యంత్రాలను సైతం నిలిపివేయగా. . 2024లో ప్రత్యేకంగా వీటి కోసం రూ. 47 లక్షలు విడుదల చేశారు. కొత్త దుప్పట్లు, దిండ్లు అందించారు.

వసతులు ఇలా..

- ఇక్కడ చేరే విద్యార్థులతోపాటు వారి తల్లిని సంరక్షకురాలిగా ప్రత్యేక వసతిగృహంలో ఆశ్రయం ఇస్తారు.
- నిరక్షరాస్యులైన తల్లులకు చదువు నేర్పిస్తారు. వారి పిల్లలతో మాటలు ఎలా పలికించాలి. వినికిడి లోపాలు ఎలా సరిదిద్దాలో శిక్షణ ఇస్తారు.
- మూడుపూటలా ఉచిత భోజనం.
- చిన్నారులకు ఐదేళ్లు నిండగానే.. సాధారణ పాఠశాలలకు వెళ్లి అందరితో కలిసి చదువుకునేలా ఇక్కడ ధైర్యం ఇస్తారు.
- చిన్నారులకు ఉచితంగా వినికిడి యంత్రాలు ఇస్తారు..

ఇంకేం కావాలంటే..

ప్రస్తుతం వసతిగృహంలో ఉంటున్న విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. బయటి నుంచి వచ్చి చదువుకొని వెళ్లే వారికి ఈ సదుపాయం లేదు. వీరికి కూడా అక్కడే భోజనం అందించాలని పలువురు కోరుతున్నారు.

శ్రవణం చిరునామా..

సరోజినీదేవి రోడ్డు, పాత ప్రసూతి ఆసుపత్రి ఆవరణం, తిరుపతి ఫోన్ నం. 0877-2264290, 2264644

విద్యార్థులకు కేంద్ర ఉపకార వేతనాలు

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: కేంద్రం ఇచ్చే ఉపకార వేతనాలు పొందేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 9వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం బీసీ, ఈబీసీ, డీఎన్‌టీ(సంచార జాతులు) విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్(పీఎం యశస్వి)లో ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.5 లక్షలలోపు ఉండాలి. గతేడాది మార్కుల జాబితా, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనానికి శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద శనివారం 20 వేల టోకెన్లు ఇచ్చారు.

4వ వర్ధంతి

గుండెల నిండా మంచితనాన్ని నింపుకున్న మనస్సున్న మనిషి, అందరిని కల్మషంలేకుండా ప్రేమించే స్నేహ శిఖరం, తన కర్తవ్యం పట్ల, వృత్తి ధర్మం పట్ల చిత్తశుద్ధితో అహర్నిశలు కృషిచేసి, వారు మమ్ములను విడి నేటికి 4సం॥లు గడిచిననూ వారి స్మృతులు మాకు ఎల్లప్పుడూ దారి చూపుతూనే వుంటాయి.

కీ॥శే॥ శ్రీ తమ్మిశెట్టి నరసింహులు గారు
రిటైర్డ్ టీచర్, చుక్కావారిపల్లి, ఐరాల మండలం

శోకతప్త హృదయాలతో... కుటుంబ సభ్యులు

104FM Tirupati — ఈ FM 104 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ॥ 5 - ఉ॥ 7
లైఫ్ ఈస్ బ్యూటీఫుల్	ఉ॥ 7 - ఉ॥ 9
రాశి వాసి	ఉ॥ 9 - ఉ॥ 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ॥ 10 - మ॥ 2
ఈవారం అతిథి	మ॥ 2 - సా॥ 5
టెస్ట్ డ్రైవ్	సా॥ 5 - రా॥ 7
# హాష్‌టాగ్	రా॥ 7 - రా॥ 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా॥ 9 - తె॥ 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

కుప్పం ప్రాంత పారిశ్రామిక వికాసం దిశగా
ప్రగతి పథంలో ముందడుగు

8-11-2025 తేది కుప్పం ప్రజల ఆరాధ్య దైవం మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ విధానంలో

రూ. 2203.5 కోట్ల పెట్టుబడులతో 22,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు

కుప్పం చరిత్రలో మరో మైలురాయి

నాడు హంద్రీ- నీవా ద్వారా క్రిష్ణా జలాలను రాయలసీమతో పాటు కుప్పం రైతులకు అందించిన అపర అభినవ భగీరధుడు రాష్ట్ర పురోభివృద్ధికి అన్ని ప్రాంతాల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ.. దేశం గర్వించేలా ప్రతిష్టాత్మకమైన గూగుల్, టి.సి.ఎస్, అవెంచర్, క్వాంటమ్ వ్యాలీ, ఎ.ఐ. మిథల్ స్టీల్, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలతో అనేక వినూత్న ఆలోచనలతో.. లక్షలాది కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొస్తూ రాష్ట్ర యువతీ, యువకుల తలరాతలను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మార్చే దిశగా.. నవయువకుడిలా పరుగులు తీస్తూ.. రాష్ట్ర యువతతో పాటు కుప్పం పరిసర ప్రాంతాల యువత భవిష్యత్తుకై ఒకేసారి 2203 కోట్ల రూపాయల పెట్టుబడితో 22 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించబోతున్న 7 ప్రముఖ పరిశ్రమలకు వర్చువల్‌గా రాజధాని అమరావతి నుంచి శంకుస్థాపన చేసిన

ముఖ్యమంత్రి వర్యులు, కుప్పం ప్రజల ఆరాధ్య నేత మాన్యశ్రీ
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి
కుప్పం యువతతో పాటు రాష్ట్ర యువతీ యువకులు అందరి తరపున
కృతజ్ఞతాభివందనాలు

శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రివర్యులు



మల్లానూరు ప్రేమకుమార్
APIIC డైరెక్టర్-కుప్పం

Special thanks to KADA Team

ALEAP Association of Lady Entrepreneurs of India	MOTHER DAIRY	ACE	ROYCE	Shreeja	ADITYA BIRLA GROUP	SVF SOYA
పెట్టుబడి: రూ.26.7 కోట్లు ఉపాధి: ప్రత్యక్షంగా 1,000, పరోక్షంగా 2,500 మందికి	పెట్టుబడి: రూ.260 కోట్లు ఉపాధి: ప్రత్యక్షంగా 850, పరోక్షంగా 3,150 మందికి	పెట్టుబడి: రూ.525 కోట్లు ఉపాధి: ప్రత్యక్షంగా 2,000, పరోక్షంగా 5,000 మందికి	పెట్టుబడి: రూ.200 కోట్లు ఉపాధి: ప్రత్యక్షంగా 280, పరోక్షంగా 130 మందికి	పెట్టుబడి: రూ.233 కోట్లు ఉపాధి: ప్రత్యక్షంగా 850, పరోక్షంగా 3,150 మందికి	పెట్టుబడి: రూ.586 కోట్లు ఉపాధి: ప్రత్యక్షంగా 613, పరోక్షంగా 307 మందికి	పెట్టుబడి: రూ.372.8 కోట్లు ఉపాధి: ప్రత్యక్షంగా 1,500, పరోక్షంగా 1,000 మందికి

(c) eenadu

శ్రీవారి ఆలయం ఎదుట జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్ తదితరులు

శ్రీవారిని దర్శించుకున్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్ శనివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

EENADU e Classifieds

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

తిరుపతి నందు 22 సంవత్సరాల అనుభవం కలిగిన BIO-Aqua Water Bottling Factory వారికి మార్కెట్ చేయుటకు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు డీలర్స్ కావలెను. సంప్ర: 93918 21488, 91580 80444.

BUSINESS OFFER

IndiaStudent.Com AI Ed Tech Pvt Ltd, Franchise Offer: @ 5L/ Dist & We need Invstmnt 5 L - 5 Cr. Good Returns. Ph: 99089 81464

BUILDING CONSTRUCTION

TDR
AP & TELANGANA
BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

EDUCATION

TUITIONS

TUTIONS తిరుపతిలో ఖాదీకాలనీ నుండి ఆన్‌లైన్ (ZOOM) ద్వారా పిల్లలకు హిందీ నేర్పించబడును. Cont: ✆ 94411 88043.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

GENERAL

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

FLAT FOR SALE

GENERAL

NEW East/ West 3BHK Flats 1450 Sft SALE at Hathiramji Colony, Near Annamaiah Circle, TPTY. Cont: ✆ 98852 75099.

Ready to Occupy New 3 BHK, 2 BHK High Quality Flats. Postal Colony, 2nd Lane, 60 Meters to Main Road. ✆ 77020 86871.

Rs. 55 LAKHS, 2 BHK, East Face Postal Colony, Tirupati (Wood Work + GST+ Registration Extra) ✆ 96422 99369, 70957 01056.

FLAT No:101,1065Sq.ft Saptazaila Evenue, North Facing 3rd Cross, Railway Colony, Tirupati. Cont: ✆ 94900 13022, 89852 75338.

Discount price Rs 15 Lakhs 2 BHK Flat 1099 Sft Sri City TADA approved high rental. Ph: 8885650044

తిరుపతి సదరన్ స్పైస్ రెస్టారెంట్ దగ్గర నూతనముగా నిర్మించిన Serenity Apartmentలో 3BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అమ్మబడును. ✆ 76740 81507, 90590 90909.

HOUSE FOR SALE

GENERAL

తూర్పు చంద్రపేట, రాయలు చెరువు రోడ్డు, తిరుపతి నందు 25 అంకణముల తూర్పు ముఖం గల రెండంతస్తుల ఇల్లు అమ్మకమునకు కలదు. ✆ 8790029759

తిరుపతి - తుమ్మలగుంట పంచాయతీఆఫీసు సమీపంలో 17అంకణముల రెండు అంతస్తుల ఇల్లు అమ్మకానికి కలదు. ✆ 97056 88405, 91823 22151.

LAND FOR SALE

GENERAL

Land For Sale: 20.4 ఎకరాల పొలం అమ్మబడును. శ్రీకాళహస్తి నుండి 10 km, చెన్నై రోడ్. 98400 37133, 94441 74822, 79048 25478

PLOT FOR SALE

GENERAL

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 94402 39894, 91086 85818.

తిరుపతి to విద్యానగర్ కాలనీ, సాయివెంకట్ నందు తుడా అప్రూవ్డ్ కల్గిన 2 ప్లాట్లు అమ్మబడును. కొనదలిచిన వారు సంప్రదించండి. ✆ 92471 52500.

తడలో నేషనల్ హైవేకి ఆనుకొని పద్మావతి గ్రీన్‌సిటీ లేఅవుట్ నందు ఒక్కొక్కటి 25 అంకణాలు గల 3 ప్లాట్స్ W/F లో అమ్మకం. సంప్ర॥ 8978890079.

తిరుపతి- చంద్రగిరి టౌన్‌లో మెయిన్‌రోడ్డుకు ఆనుకొని హౌస్ - విల్లా - హోమ్‌స్టే & అపార్ట్‌మెంట్ కట్టుకునే TUDA అప్రూవల్ కొత్త వెంచర్‌లో కమర్షియల్ - రెసిడెన్షియల్ - ఇన్వెస్ట్‌మెంట్ కొరకు 100% వాస్తు Plots అమ్మబడును. సంప్ర 9505502346.

LEASE

GENERAL

గ్రానైట్ ఫ్యాక్టరీ లీజుకు - చిత్తూరుకు సమీపంలో వేలూరులో 4 బ్లేడ్లు గల గ్రానైట్ ఫ్యాక్టరీ & చిత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో గల 2 బ్లేడ్లు గల ఫ్యాక్టరీ లీజుకు ఇవ్వబడును. సంప్ర: 88808 77111, 99451 00777.

తిరుపతి నందు 2 BHK/ 3 BHK ఫ్లాట్/ హౌస్ Lease కి & అడి మానమునకు కావలెను. ✆ 79955 85722, 76808 72085.

LEASE/ RENT

GENERAL

G+1, 1600 Sft, Commercial Space, Highway Facing, Available For Rent/ Lease, Suitable For Showrooms, at Ushodaya Colony, Near New Collectorate Office, Tiruchanur, Tirupati. Contact: 9246593399, 9490966593

CONSULTANCY

GENERAL

తిరుపతి మరియు తిరుపతి పరిసర ప్రాంతాలలో స్థలం కొనాలన్నా అమ్మాలన్నా మమ్మల్ని సంప్రదించగలరు. Ph: 99890 76007, 90320 76007.

అందమైన ఇల్లు కట్టడానికి, బిల్డింగ్ లీకేజీ ఆయిల్ వర్క్‌కి కాంట్రాక్ట్ మేస్త్రీ కోసమే ఎదురుచూస్తున్నారా! అయితే కాల్ చేయండి. ✆ 91605 72646.

TO LET

TIRUPATHI - Hare Krishna Road, Opp: SBI Bank, 1st Floor - 800 sqft. N/F Lift, Parking. Rent For Clinics, Office, Commercial. ✆ 63040 94712.

GROUND FLOOR Flat with Car Parking, Old Tiruchanur Road, Opp: Ele. DE Office, Tirupati also 1 Bachelor Room, upstairs. 80742 82118.

తిరుపతి, రేణిగుంట రోడ్డు, ఆటోనగర్, నారాయణాద్రి హాస్పిటల్‌కు దగ్గర నిత్య హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో 2100 Sft, 3 బెడ్‌రూమ్స్ D1 డూప్లెక్స్ ఫ్లాట్ బాడుగకు ఇవ్వబడును. 2 కార్ పార్కింగ్ సౌకర్యం. ✆ 94412 00243, 99859 80193.

చిత్తూరు టాణాకు సమీపంలో తిరుత్తణి మెయిన్ రోడ్డులో 4 షాపులు 18.5x27.5 (2 షాపులు), 20x35 (1 షాపు) & 13.5x14.5 (1 షాపు) బాడుగకు ఇవ్వబడును. సంప్ర: 99451 00777, 88808 71111.

గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ కార్ పార్కింగ్‌తో అద్దెకు కలదు. వెంకటరమణ లే అవుట్ నవ్యనేత్రాలయ పక్కన, TPT. ✆ 99006 23695/ 94223 34349.

తుమ్మలగుంట - ఉప్పరపల్లి రోడ్ నందు 70x52=3640 sft, 37x46 = 1702 sft గోడౌన్‌లకు అద్దెకు ఇవ్వబడును. ✆ 90306 66269.

తిరుపతి, భవానీ నగర్‌లోని శ్వేత హాస్పిటల్ రోడ్డులో 1st ఫ్లోర్ నందు 2 BHKను ఆఫీసులకు, ఏజెన్సీలకు బాడుగకు ఇవ్వబడును. ✆ 90142 26257.

తిరుపతి, LIC రోడ్డులోని Ist ఫ్లోర్‌లో 700 Sq.Ft, ఉత్తర ముఖం ఫ్లాట్‌ను కమర్షియల్ పర్పస్‌కు మరియు IIIrd ఫ్లోర్‌లో (హెడ్‌రూమ్) సింగల్ బెడ్‌రూంను బాడుగకు ఇవ్వబడును. 24hrs వాటర్, బాత్ రూం సౌకర్యం కలదు ✆ 91001 55254, 62815 61213.

తిరుపతిలో వివాహ భోజనంబు హోటల్ దగ్గర చిన్న & మంచి కుటుంబాలకు మరియు ఎంప్లాయిస్‌కు 8000/-లకే బాడుగకు ఇవ్వబడును. సం॥ 9177282549.

JOBS

WANTED: Immediately High School English and Social for a Reputed School in Mangalam, Tirupati. Cont: ✆ 81794 67247.

WANTED: PartTime and FullTime English Teachers for Higher & Primary Classes for are Reputed School, TPT. ✆ 99084 98987.

Required field executive for bank recovery in Tirupati Area. contact: 9866421789

WANTED Accountant, Qul: Commerce Degree, Accountancy, Computer, NGO Management Experience. Willing to Work Tirupati Male Person Can Contact: Secretary PASS-NGO, #190, New Balaji Colony, Tirupati. PH:0877-2240262, Cell: 9848131901, passoffice@yahoo.com, www.passindia.org Salary 15000 (Negotiable)

MEDICAL REPRESENTATIVES & ASM in Chittoor/ Tirupati/ Madanapalli. B.Sc.,/ B.Pharm/ B.Com/ BA/ BCA, Freshers also.✆ 99497 57303, 80741 65820.

REQUIRED Computer Knowing Assistant Contact: ✆ 63050 13932.

WANTED:Mother Teachers for Pre-Primary Classes. English Language Fluency is Must. Attractive Salary and Excellent Work Environment. Location. Mangalam, TPT. ✆ 96869 20968, 98669 24765.

PRE-PRIMARY Teachers and Watchmen Fluency in English is must Salary up to 20K. Watchmen up to 15K RTS Olympiad School, Mangalam, TPT. ✆ 93923 22270, 78931 13557.

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 96764 91122, 95736 91122.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

తిరుమలలోని హోటల్‌లో పనిచేయుటకు సౌత్ ఇండియన్ మాస్టర్స్ జీతం: 30,000. పరోట, పూరి మాస్టర్స్ జీతం: 25,000, చైనీస్ మాస్టర్స్: 25,000. స్టాల్ బాయ్స్-2 కావలెను. జీతం: 15,000. ✆ 98490 47442.

బెంగుళూరులోని స్టీల్ కంపెనీలో వేబ్రిడ్జ్ నందు పనిచేయుటకు 2 పోస్టులు Male/Female, జీతం: 12,500 ఇల్లు ఇవ్వబడును. 98450 88333, 90105 59955

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్‌క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

LIC ఏజెంట్ల నియామకాలు: 10పాస్ మగ/ ఆడవారు అర్హులు. నెలవారి కమిషన్ & స్టైఫండ్ ఉంటుంది. Ph: 93986 66137, 94907 87807.

HYD లోని అమ్మాయిల అనాధాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో॥వసతి. చదువు: డిగ్రీ 6301328519

ప్రముఖ షేర్ మార్కెట్ కంపెనీ తిరుపతి & గూడూరు బ్రాంచిలలో పనిచేయుటకు కంప్యూటర్ ఆపరేటర్స్ (Male) కావలెను. అర్హత: ఫ్రెష్ డిగ్రీ ✆ 9848192066

తిరుపతి - శివజ్యోతి నగర్ ఇంటిలోనే ఉంటూ పనిచేయడానికి మహిళా పనిమనిషి కావలెను. జీతం, భోజనం, వసతి ఉంటుంది. Ph: 77098 91965.

ప్రభుత్వ సంస్థల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేయుటకు కం. ఆపరేటర్లు, అటెండర్స్, సూపర్‌వైజర్లు కావలెను. జీతం. ✆16500. ✆ 98487 71117.

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషంట్ల సేవకు ఇంటి/ వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+మంచి జీతం 82475 00574, 92814 52838

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్ బస్ 16 డేస్ ఓన్లీ 28000 ✆98487 82131 Nov 25-Dec 5.

HEALTH & CARE — ఆరోగ్యమే మహాభాగ్యం

మనోహరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
యూరాలజీ & ఐవీఎఫ్ సెంటర్
548, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి.
0877-2220244, 7659077770
కిడ్నీలో రాళ్ళు?
ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక థూలియం లేజర్ ద్వారా కుట్టు, కోత లేకుండా చికిత్స
కిడ్నీ, మూత్ర, లైంగిక, సంతాన లేమి & క్యాన్సర్ సమస్యలు
యూరాలజీ, గైనకాలజీ, గ్యాస్ట్రో, ల్యాపరోస్కోపీ, టెస్ట్‌ట్యూబ్ బేబి సెంటర్
Dr. K.HARSHA MBBS, MS, MCH(Urology), FEU, FMAS, DMAS CONSULTANT UROLOGIST & ANDROLOGIST

CARDIOLOGY

వెంకటరమణ హార్ట్ & మెటర్నిటీ హాస్పిటల్
డి.నెం. 10-3-206/ఎ3/ఎ, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి.
0877-2258183, 9490109100
ప్రముఖ గుండె వైద్య నిపుణులు
డా॥ సి.వెంకటరమణ ఎం.డి.,డి.ఎం.,(కార్డియాలజీ)
సంపూర్ణ గుండె చికిత్స
ఇసిజి, 2డి ఎకో & కలర్ డాప్లర్
పిడియాట్రిక్ (చిన్నపిల్లలు) గుండె స్కానింగు ✿ టియం.టి, హోల్టర్
ఏంజియోగ్రామ్, ఏంజియోప్లాస్టీ
పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్
వెంటిలేటర్ సదుపాయం
24 గం॥ ఐసియు
ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు
డా॥ ఆర్.నిరుపమ ఎం.బి.బి.ఎస్., డిజిఓ
స్త్రీలకు & అడోలెసెంట్ కేర్ క్లినిక్
పిల్లలు లేనివారికి చికిత్స
నార్మల్ డెలివరీ & సిజేరియన్ ఆపరేషన్లు ✿ అల్ట్రాసౌండ్ స్కానింగ్
ల్యాపరోస్కోపి & క్రయోథెరపి
EHS, WJHS, ALL TYPES OF INSURANCES AVAILABLE APSPDCL
ప్రభుత్వ ఉద్యోగస్తులకు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కలదు
24 గంటలు ఎమర్జెన్సీ, ICU Cathlab, CTOT, Advanced Surgical OT, Labour Room సౌకర్యం కలదు

CHEST PHYSICIAN

S.V. అలర్జీ & చెస్ట్ హాస్పిటల్, డా॥ ఎన్. సుబ్బారావు, M.D. (చెస్ట్) శ్వాసకోశ వ్యాధుల నిపుణులు New Address. 1st రైట్‌క్రాస్, D.B.R. రోడ్, తిరుపతి. ✆ 74161 10259.

సూర్య మల్టీ స్పెషాలిటీ & ఎమర్జెన్సీ హాస్పిటల్
చెస్ట్, అలెర్జీ & గైనకాలజీ
★ఊపిరితిత్తులు, ★ఆస్తమా ★నెమ్ము ★ఇ.ఎన్.టి.,
24 గంటల అత్యవసర కేసులు చూడబడును
డా॥ ఎస్.సూర్యప్రకాష్ MBBS, DNB(Pulmonology), DTCD, FCCP
డా॥ బి. మాధవి MBBS, DGO, DNB (OBG & GYN.)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు క్యాష్‌లెస్ సౌకర్యం కలదు.
10-13-516, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
0877-2280567, 2229444, 9247779341

డా॥ గండికోట గురుప్రసాద్, M.D., (చెస్ట్), ఊపిరితిత్తుల వ్యాధుల ప్రత్యేక నిపుణులు. శ్రీ సన్‌సైన్ హాస్పిటల్, # 18-1-50, (రిలయన్స్ ఫుట్‌ప్రింట్ ప్రక్కన), కె.టి.రోడ్డు, తిరుపతి. ✆ 80999 37392, 80999 37393.

డా॥ సి.తిరుమల, MD (చెస్ట్), శ్రీ జగన్నాథ్ అలర్జీ & చెస్ట్ హాస్పిటల్ శ్వాసకోశ వ్యాధుల నిపుణులు. ఆస్మా, అలర్జీ, T.B., కొవిడ్ సమస్యలకు సంప్ర: 18-3-53, శాంతినగర్, ఖాదీకాలనీ, అన్నారావు సర్కిల్ దగ్గర, తిరుపతి. ✆ 94411 74811.

GYNAECOLOGY

ఇందిర హాస్పిటల్
స్త్రీ సంబంధిత వ్యాధులు, ప్రసూతి వైద్యశాల
శివశక్తి కళ్యాణ మండపం దగ్గర, ప్రశాంతి నగర్, తిరుపతి.
గత 20 సం॥లుగా రెడ్డి & రెడ్డి కాలనీ ఇందిర క్లినిక్‌లో సేవలందించిన డా॥ యం.మమత గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించబడుతున్న హాస్పిటల్
డా॥ యం.మమత MBBS, MD(OBG) స్త్రీల వైద్యనిపుణులు
0877-2222606
7337556382

HAIR CARE

సూర్య స్కిన్ & హేర్ హాస్పిటల్, 208, కోటకొమ్మల వీధి, Opp: వినాయక స్వామి గుడి, తిరుపతి. ✆ 96666 30626, లేజర్ ట్రీట్‌మెంట్స్, Hair Loss, PRP, Skin Whitening, Pimple, Scar, Nail & Allergy Treatments.

NEURO

సుధాకర్ న్యూరో క్యూర్
★ పక్షవాతం, మూర్ఛ వ్యాధి
★ తలనొప్పి, మెడ నొప్పి, నడుమునొప్పి
★ నరములు, కండరముల జబ్బులు
★ మెదడు & వెన్నెముక ఇన్ఫెక్షన్
★ తల, కాళ్లు చేతులు వణుకుట
★ మతిమరుపు, నిద్ర & మానసిక సమస్యలు
డా॥ యమ్. సుధాకర్ రావు MD(GOLD MEDALIST), DM (NEURO), EX-ASSISTANT PROFESSOR (SVIMS) CONSULTANT NEUROLOGIST మెదడు, వెన్నెముక, నరముల వైద్య నిపుణులు
10-3-206/ఎ2, వెంకటరమణ హార్ట్ మెటర్నటీ హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
0877-2250600
9246770603

Dr. T.M.NAGESH, M.D., D.M. (Neuro), 24 Hrs. స్ట్రోక్ కేర్ సెంటర్, న్యూరో ఎమర్జెన్సీ, ఐ.సి.యూ, పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి, వంటి సమస్యలకై APSPDCL, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. సంప్ర॥ పద్మావతి మల్టీ స్పెషాలిటీ, 1-6-12E, ఆర్.ఎస్. గార్డెన్, పాత మెటర్నిటీ హాస్పిటల్ రోడ్ ప్రక్కన, రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర, తిరుపతి. ✆ 0877-2231599, 2230331, 85005 15515.

THE EENADU CLASSIFIEDS WAY
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు... 80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600 Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

డా॥ నిరంజన్‌బాబు, MD (MED), DM, Neuro, పక్షవాతం Stokes, I.C.U (24 hrs), ఫిట్స్ (మూర్ఛ), తలనొప్పి, మైగ్రేన్, తల తిరుగుట, తిమ్మిర్లు, మెడ, నడుము, కండరాల నొప్పులు. సంప్ర॥ సాయినారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, DBR హాస్పిటల్ వెనుక, మారుతీ నగర్, తిరుపతి. ✆ 94944 03825.

రవి న్యూరో & ఎమర్జెన్సీ హాస్పిటల్
24 గం॥ స్ట్రోక్ కేర్ సెంటర్
పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి వంటి సమస్యలకై సంప్రదించండి.
డా॥ రవిశేఖర్‌రెడ్డి, MD, DM (న్యూరో)
576, రెడ్డి & రెడ్డి కాలని, తిరుపతి.
✆ 0877-2226668, 9394831151

PAEDIATRIC

శ్రీవిష్ణు చిన్నపిల్లల హాస్పిటల్: డా॥ కె.కీర్తన (M.D., Pediatrics, SVMC & Ex. Senior Resident RUIA, Fellow in Neonatology) పురిటి బిడ్డలు & చిన్నపిల్లల వైద్యనిపుణులు, 24X7 ఎమర్జెన్సీ కేసులు చూడబడును. మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి ✆ 63035 53359.

శ్రీ విష్ణు చిల్డ్రన్స్ హాస్పిటల్
మనోహరి హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి
డా॥ కె.కీర్తన MD Pediatrics, SVMC, Ex-Senior Resident RUIA - Fellowship in Neonatology
పురిటి బిడ్డల & చిన్న పిల్లల స్పెషలిస్ట్
✦ 24 గం॥ల అత్యవసర చికిత్స
✦ NICU ✦ PICU ✦ నెల తక్కువ, బరువు తక్కువ పిల్లలకు చికిత్స
✦ వెంటిలేటర్
✦ CPAP, SURFACTANT వేయుట
✦ అన్ని రకాల టీకాలు వేయబడును
6303553359

PSYCHIATRIST

Dr. కె. కవిత, MD (Psy). మానసిక వైద్య నిపుణులు, శ్రీ వేంకటేశ్వర న్యూరో సైకియాట్రి క్లినిక్ మరియు కౌన్సిలింగ్ సెంటర్, (1st Floor, శ్రీ వేంకటేశ్వర ENT హాస్పిటల్) రష్ హాస్పిటల్ వీధి, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి. ✆ 95025 29719.

RHEUMATOLOGY

డా॥ దామోదరం, MD, DM (NIMS), సీనియర్ రుమటాలజిస్ట్, కీలవాతం నిపుణులు, శుభోదయ రుమటాలజీ హాస్పిటల్, Opp: Raj Tyres, రామానుజ సర్కిల్ దగ్గర, తిరుచానూరు రోడ్డు, తిరుపతి. సంప్ర॥ ✆ 77023 22499.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

ఘీంకారాలు.. కిలకిలారావాలు

తర్ఫీదు పొందుతున్న కుంకీలు

ఆదివారం ప్రత్యేకం

పలమనేరు, న్యూస్‌టుడే: పలమనేరులోని కౌండిన్య అభయారణ్యంలో ప్రభుత్వం ఏనుగుల శిబిరాన్ని నిర్వహిస్తోంది. అందులో అడవిలోని ఏనుగులను నియంత్రించడానికి ఆరు కుంకీలుంటాయి. ఈ శిబిరంలో వన్యప్రాణులతో పాటు అరుదైన పక్షిజాతులు కూడా ఉన్నట్లు ఇక్కడి జువాలజిస్టు భువన్‌శంకర్ గుర్తించారు.

భువన్‌శంకర్

ప్లమ్‌హెడెడ్ పారాకీట్

బ్లాక్ ఈగల్

శిబిరంలో గుర్తించిన అంశాలు

- 50 రకాల పక్షిజాతులు ఉన్నాయని చెప్పడానికి ఒక డాక్యుమెంటరీ చేస్తున్నారు.
- అత్యంత అరుదుగా కనిపించే బ్లాక్‌ఈగల్, ప్లంహెడెడ్ పారాకీట్స్, ర్యాప్టర్స్, గుడ్లగూబ (గద్దజాతి) ఉన్నాయి.
- వలస సమయంలో ఇంకా కొన్ని పక్షిజాతులు రానున్నాయి.
- ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో వంద రకాల పక్షులు వస్తాయి.

చిత్తూరు యాస.. దుమ్ము రేపుతా ఉండాది బా..!

ఈనాడు, చిత్తూరు: 'భాకరాపేట, మంగళంపేట, తలకోన, పెంచలకోన, కలకడ కోన, తిరుపతి కొండలు మొత్తం రీసౌండ్ వచ్చే మాదిరి చెప్తా ఉండా. చెవులు నిలుసుకోని వినండి. ఈడ జరిగేది ఒకటే రూల్.. అది ఏ రూల్ తెల్సునా.. పుష్పా గాడి రూల్ పుష్ప సినిమాలో చిత్తూరు యాసలో అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ థియేటర్లలో మార్మోగింది. ఇప్పుడు చిత్తూరు యాస పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము రేపుతా ఉండాది. 'పుష్ప'లా చెప్పాలంటే వైల్డ్‌ఫైర్‌లా సినీ పరిశ్రమను చుట్టుముట్టింది.

నేర్చుకుంటున్నారు..

మన తెలుగు భాషలో ఎన్నో మధుర యాసలున్నాయి. మొన్నటి వరకు తెలంగాణ, ఉత్తరాంధ్ర, గోదావరి యాసల్లో నటులు సంభాషణలు పలికేవారు. ఫ్యాక్షన్ నేపథ్యమున్న సినిమాల్లో రాయలసీమ మాండలికాన్ని ఉపయోగించేవారు. సినిమాల్లో అడపాదడపా మాత్రమే చిత్తూరు యాస ఉండేది. ఇప్పుడు కథే చిత్తూరు జిల్లాలో జరుగుతున్నట్టు దర్శకులు తయారు చేస్తున్నారు. కొందరు నటులు ఈ మాండలికాన్ని స్పష్టంగా పలికేందుకు చిత్తూరు పల్లెలకే వస్తుండటం విశేషం.

యూట్యూబ్ ఛానళ్లతో వినోదం

యూట్యూబ్ ఛానళ్ల ద్వారా చిత్తూరు యాసలో వీడియోలు చేస్తూ కొందరు యువకులు దేశ విదేశాల్లోని తెలుగు వారికి వినోదం పంచుతున్నారు. ఐరాల మండలం పుత్రమద్దికి చెందిన తేజ.. 'చిత్తూరు కుర్రాడు' ఛానల్ ప్రారంభించారు. కొవిడ్ సమయంలో ట్రంప్-కిమ్.. చిత్తూరు యాసలో సరదాగా మాట్లాడుకుంటే ఇలా ఉంటుందని వీడియోలు తీశారు. అవి వైరల్ అయి నవ్వులు పంచాయి. ఈ మాండలికం కారణంగానే ఎస్ఆర్ కల్యాణ మండపం, క, వినరో భాగ్యము విష్ణుకథ వంటి సినిమాల్లో అవకాశాలు పొందారు. ప్రస్తుతం తేజ ఛానల్‌కు 7.44 లక్షల మంది సబ్ స్క్రయిబర్లు ఉన్నారు మరి.

వెంకటనాథుడు.. ఆసీనుడయ్యాడు

శ్రీదేవి, భూదేవీ సమేతంగా కొలువు

ఏర్పేడు, న్యూస్‌టుడే: తాళ్లపాక అన్నమాచార్యులు కీర్తించినట్లు 'దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి.. రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు..' ఆ శ్రీనివాసుడు తన భక్తుని కోర్కె మేరకు ఇంట్లో కొలువుదీరిన దివ్యధామమే తొండమానుపురం. ఆకాశరాజు సోదరుడైన తొండమాన్ చక్రవర్తి వయసు మళ్లడంతో తిరుమలకు వెళ్లలేక తీవ్ర ఆవేదనకు గురి కాగా ఆయన మొర ఆలకించిన వెంకటనాథుడు ఎక్కడా లేని విధంగా శ్రీదేవి, భూదేవీలతో కలసి ఒకే ఆసనంపై ఆసీనులయ్యారు. తిరుమలలోని ఆనంద నిలయాన్ని పోలిన విధంగా ఇక్కడ విమాన గోపురాన్ని నిర్మించారు.

సాగు.. బాగుందయ్యా చంద్రం

చంద్రమోహన్‌రెడ్డి

కల్లూరు, న్యూస్‌టుడే: హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కశ్మీర్ కొండల్లో మాత్రమే సాగయ్యే ఆపిల్‌ను మైదాన ప్రాంతాలకు తెచ్చారు రొంపిచెర్ల మండలం వంకిరెడ్డిగారిపల్లెకు చెందిన విశ్రాంత ఎంఈవో చంద్రమోహన్‌రెడ్డి.

▶▶ రూ.2.50 లక్షల పెట్టుబడితో: గుంటూరులోని ఓ నర్సరీ నుంచి మొక్క రూ.250తో 600 తెచ్చారు. ఎకరాలో 400, అర ఎకరాలో 200 మొక్కలు నాటారు. రూ.2.50 లక్షలు ఖర్చు అయింది. ఇప్పటికి ఏడునెలలు అయింది. మూడేళ్లకు దిగుబడి వస్తుంది.

▶▶ ఏయే రకాలంటే: అన్నా వెరైటీ, డోర్‌సెట్ గోల్డ్, హెచ్ఎంఎస్ఆర్, కశ్మీరీ రెడ్ ఆపిల్ బేర్.

ఆపిల్ మొక్క

అవకాడో కూడా..

15 నెలల క్రితం నాటిన అవకాడో పంట సాగు ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగాయి. మొక్క రూ.400తో రవాణా ఖర్చుతో రూ.3.50 లక్షలు పెట్టుబడి పెట్టారు. 350 గుంతలు తవ్వి నాటారు.

19న ముక్కంటి ఆలయంలో ఆర్జిత సేవల రద్దు

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ నెల 19న ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అష్టోత్తర శత కలశాభిషేకం, బిల్వ నిమజ్జనం, సువర్ణముఖి నదీ హారతులు నిర్వహించనున్నట్లు వివరించారు.

యుద్ధప్రాతిపదికన సరఫరా పునరుద్ధరణ

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: రాయలచెరువుకు గండిపడి నీటి మునిగిన ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. శనివారం క్షేత్రస్థాయి అధికారులతో ఆయన మాట్లాడారు. 223 స్తంభాలు, 78 నియంత్రికలు, 2093 గృహ, వ్యవసాయ, తాగునీటి సరఫరా సర్వీసులకు అంతరాయం ఏర్పడగా 1,353 సర్వీసులు పునరుద్ధరించినట్లు ఆయన పేర్కొన్నారు. మూడురోజులుగా అధికారులు, సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారంటూ అభినందించారు.

విద్యుత్తు స్తంభాల పునరుద్ధరణ పనులు చేస్తున్న అధికారులు

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

ఆర్య వైశ్య కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు ఆర్య వైశ్య కుల అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' ఆర్య వైశ్య కుల అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. తిరుపతి, దేవేంద్ర థియేటర్ రోడ్డు, రైల్వే కాలనీలోని ఈనాడు కార్యాలయం వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (09 నవంబరు 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు
91547 72006
91543 66099
ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు

- ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వాట్సప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకు వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన తెలిపిన వాట్సప్ నంబర్లకు పంపవచ్చు. క్యూఆర్‌కోడ్ స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

పరకామణికి పోలీసుల తూట్లు

సోమవారం విచారణకు సిట్ నుంచి పిలుపు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: దొంగకు శిక్ష పడేలా చూడాల్సిన పోలీసులే కీలక కేసులో దాతను చేశారు. శ్రీవారి హుండీకే కన్నం వేసిన సున్నితమైన కేసు దర్యాప్తులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. క్రైమ్ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా.. స్టేషన్‌లో వేరెవ్వరినీ తల దూర్చనీయకుండా ఓ పోలీసు అధికారే మొత్తం పరకామణి చోరీ కేసును నడిపించారు. చివరకు లోక్‌అదాలత్‌లో కొట్టివేయించగా సీఐడీ దర్యాప్తు బృందం సోమవారం అతన్ని విచారణకు పిలిచింది. పరకామణి కేసు నమోదు చేసిన ఎస్సై లక్ష్మీరెడ్డి, దర్యాప్తులో భాగస్వామి అయిన సీఐ చంద్రశేఖర్‌లు అప్పటి తిరుమల వన్‌టౌన్ సీఐ జగన్‌మోహన్‌రెడ్డి కనుసన్నల్లోనే విధులు నిర్వహించినట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో జిల్లా పోలీసు వ్యవస్థ మొత్తం ఆయన కనుసన్నల్లో నడిచినట్లు ప్రచారం సాగింది. పరకామణి కేసులో నిందితుడు రవికుమార్ నగదు.. ఆస్తులు ఇతరులకు చేరడానికి సహకరించారనే విమర్శలున్నాయి. నిందితుడి కుటుంబ సభ్యుల పేరిట ఐదు విలువైన స్థలాలు గుర్తించినా ఎందుకో గోప్యత పాటించారని తెలుస్తోంది. కేసు సమగ్రంగా దర్యాప్తు జరిపి ఛార్జిషీట్ వేయాలి. రిమాండ్‌కు తీసుకుని విచారించకుండా 41 నోటీసులతో సరిపుచ్చారు. విచారణ జరిపి జైలు శిక్ష పడేలా చూడాలి. ఫిర్యాదుదారులైన ప్రభుత్వ ఉద్యోగులు కేసులో రాజీ పడకూడదనే నిబంధన ఉంది. అయినా అప్పటి ఏవీఎస్‌వో సతీష్‌కుమార్ లోక్‌అదాలత్‌లో కేసు రాజీకి సిద్ధపడ్డారంటే దీనివెనుక పెద్దల ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది. అలాగే దొంగతనం కేసులు లోక్‌అదాలత్‌లో రాజీ చేయకూడదు. చేయాల్సి వస్తే ఎస్పీ అనుమతులు తీసుకోవాల్సి ఉంది.

ఆధారాల సేకరణలో నిమగ్నం

పరకామణి చోరీ కేసు నిర్ధారణకు సంబంధించిన ఆధారాల సేకరణపై సీఐడీ దర్యాప్తు బృందం శనివారం దృష్టి సారించింది. రెండురోజుల సెలవులు ఉండటంతో శనివారం నిందితుడి ఫోన్‌కాల్స్, వాట్సప్ వివరాలు పరిశీలించారు. రిజిస్ట్రేషన్ పత్రాలు, ఆస్తుల క్రయవిక్రయాలను ఫోరెన్సిక్ బృందం పర్యవేక్షించింది. కేసు నమోదు.. లోక్‌అదాలత్‌కు సమర్పించిన రాజీ నివేదికను మరోసారి అధ్యయనం చేశారు. ఈ కేసులో కీలకంగా పనిచేసిన నాటి తిరుమల వన్‌టౌన్ సీఐ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం విచారణకు రావాలని సీఐడీ దర్యాప్తు బృందం నోటీసు ఇచ్చింది. కేసు నమోదు చేసిన ఎస్ఐ లక్ష్మీరెడ్డిని పిలిచారు. తిరుమల టూటౌన్ సీఐ చంద్రశేఖర్ శుక్రవారమే హాజరయ్యారు.

సింగపూర్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ముగ్గురు ఉపాధ్యాయులు సింగపూర్ వెళ్లనున్నారు. పుంగనూరులోని రాంనగర్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ హేమలత, నక్కబండ కేజీబీవీ ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ నౌజియా, గుడిపాల మండలం నరహరిపేట జడ్పీ హైస్కూల్ (ప్లస్) భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు ఎస్.నౌషద్‌అలీ పురస్కారాలకు ఎంపికయ్యారు.

'రెడ్‌బుక్‌కు కుక్క కూడా భయపడదు'

తిరుపతి (మంగళం), న్యూస్‌టుడే: రెడ్‌బుక్‌కు మా ఇంటి కుక్క కూడా భయపడదు.. మేమూ లెక్క చేయం.. అంటూ వైకాపా నేత అంబటి రాంబాబు అన్నారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 'లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మా నాయకులను జైల్లో పెడితే ప్రతిఫలం అనుభవించక తప్పదు. లోకేశ్ వాళ్ల అమ్మను ఎవరో అవమానించారు. అది తప్పే. కానీ నేను శాసనసభలో అవమానించానని వారు బోరున ఏడ్చారు. అవమానించడం, దూషించడం నేనెప్పుడూ చేయలేదు. ఆధారం ఉంటే చూపించాలి' అంటూ పలు వ్యాఖ్యలు చేశారు.

మద్యం మత్తులో ఉపాధ్యాయుడి వీరంగం

☛ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డీఈవో

ఏర్పేడు, న్యూస్‌టుడే: విద్యాబుద్ధులు చెప్పి పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఘటన ఏర్పేడు మండలం అముడూరులో చోటుచేసుకుంది. స్థానిక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శనివారం సెలవు పెట్టడంతో పల్లం ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాలకు చెందిన సెంకడరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు నాగరాజును తాత్కాలిక డిప్యుటేషన్‌పై పంపారు. అయితే నాగరాజు మద్యంమత్తులో పాఠశాలకు వెళ్లి పడిపోవడమే కాకుండా వీరంగం సృష్టించడంతో పిల్లలు భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీశారు. వారివెంటే ఉపాధ్యాయుడు సైతం వెళ్లడంతో స్థానికులు ఎంఈవో ప్రేమలతకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎంఈవో ఉపాధ్యాయుడు ప్రవర్తనపై డీఈవో కేవీఎన్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నాగరాజును సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.



ఉపాధ్యాయుడు నాగరాజు

(c) eenadu

తిరుపతి

•తిరుపతి • చంద్రగిరి

నేడు తిరుమలలో కార్తిక వనభోజనం

తిరుమల : కార్తిక వనభోజన కార్యక్రమం ఆదివారం తిరుమలలోని గోగర్భం సమీపంలోని పార్వేట మండపంలో జరగనుంది. పవిత్రమైన కార్తిక మాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం మలయప్ప స్వామివారు చిన్న గజ వాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయం నుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అనంతరం స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం వనభోజనం నిర్వహించనున్నారు. ఈ కారణంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తితిదే రద్దు చేసింది.

'రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పాలి'

తిరుపతి(భవానీనగర్), న్యూస్‌టుడే: ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ.. ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థపై చేసిన ఆరోపణలు ఆడలేక మద్దెల మీద పడినట్లు ఉందని, దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. దొంగ ఓట్లు ఉన్నాయంటూ నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. హరియాణా ప్రజలు మోదీ పాలనా దక్షతను గుర్తించే భాజపాకు పూర్తి మద్దతు ఇచ్చారన్నారు. కె.శ్రీధర్, పొనగంటి భాస్కర్, జయంత్ కుమార్, నాగేంద్ర, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్

ఘనంగా భక్త కనకదాస జయంతి

తిరుపతి (కలెక్టరేట్), న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో శనివారం భక్త కనకదాస జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలుగు, కన్నడ ప్రజలు, కురుబల ఆరాధ్యుడు భక్త కనకదాసని, అనేక సామాజిక దురాచారాలు దూరం చేసేందుకు ఎనలేని కృషి చేశారంటూ కొనియాడారు. కలెక్టర్ డా. వెంకటేశ్వర్, జిల్లా కురుబ సంఘం అధ్యక్షుడు రెడ్డెప్ప, నాయకులు రామచంద్రయ్య, వెంకటయ్య, శ్రీనివాసులు, రాఘురామ్, బీసీ సహాయ సంక్షేమ అధికారిణి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

ఆచార్యా.. మీకిది తగునా

ఎస్వీయూలో వివాదాలకు వేదికగా వారి వ్యవహారశైలి

ర్యాగింగ్ నేపథ్యంలో నిఘావర్గాల దృష్టి

తిరుపతి (ఎస్వీయూ), న్యూస్‌టుడే: ఎస్వీయూలోని కొందరు ఆచార్యుల తీరు, వ్యవహారశైలి వర్సిటీకి మాయనిమచ్చగా మారుతోంది. తాజాగా ర్యాగింగ్ భూతం వెలుగుచూడటం, ఇందులో ఆచార్యుడి పాత్ర స్పష్టం కావడం కలకలం రేపింది. గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాజకీయాలు వేళ్లూనుకోవడం, కొందరు అడ్డదారుల్లో తిష్ఠవేయడం వంటివాటికి తోడు వరుసగా కొందరిపై వేటుపడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

● వర్సిటీలో నెలరోజుల వ్యవధిలోనే ముగ్గురు ఆచార్యులు పలు కారణాలతో వేటుకు గురయ్యారు. ఎంబీఏ కళాశాలకు చెందిన గుహ్లాత్, ఎంసీఏ కళాశాలకు చెందిన కేశవులురెడ్డి సస్పెండ్ అయ్యారు. గుహ్లాత్ నిత్యం మద్యం తాగి తరగతులకు వస్తున్నారని, అసలు వచ్చినా విద్యార్థులకు పాఠాలు చెప్పడం లేదనే అంశంపై వరుసగా నాలుగోసారి విధుల నుంచి తప్పించారు. మరోవైపు కేశవులురెడ్డి ఎంసీఏ కళాశాలలోని అధ్యాపకురాలిపై అసభ్య పదజాలం వాడటంతోపాటు మరో ఇద్దరు విద్యార్థినులను వేధించినట్లు రుజువు కావడంతో క్రమశిక్షణ కమిటీ నివేదిక మేరకు ఆయన్ను పక్కన పెట్టారు.

టీసీలతో వెళ్లిపోయిన విద్యార్థినులు

సీనియర్ల ర్యాగింగ్‌కు గురైన పీజీ సైకాలజీ విద్యార్థినులు నలుగురు టీసీలు తీసుకొని వారి స్వస్థలాలకు వెళ్లినట్లు సమాచారం. ఈ అంశం ప్రస్తుతం వర్సిటీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ర్యాగింగ్‌కు ప్రేరేపించి విద్యార్థులను నిలువరించలేకపోయిన విశ్వనాథ్‌రెడ్డిపై వర్సిటీ అధికార యంత్రాంగం ఇప్పటికే చర్యలు చేపట్టింది. మరో ఆరుగురు విద్యార్థులపైనా తీవ్రమైన చర్యలు ఉండే అవకాశం ఉంది. అలాగే విశ్వనాథ్‌రెడ్డిని బయటపడేసేందుకు, ఆయన తప్పులను దాచిపెట్టేందుకు యత్నించి కొందరు బేరసారాలు జరిపిన అంశంపైనా వర్సిటీ పాలకులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

మరికొందరిపై విచారణ పెండింగ్

వర్సిటీకి చెందిన మరో ముగ్గురు ఆచార్యులపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఇంజినీరింగ్, సైన్స్ కళాశాలలకు చెందిన వారిపై గత ప్రభుత్వంలో ఫిర్యాదులు అందగా వాటిని తొక్కి పెట్టినట్లు సమాచారం. వైకాపా పాలనలో మరో ఆరుగురు ఆచార్యులు విధులకు హాజరుకాకుండానే వర్సిటీని రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చేశారని, రాజకీయ సభలకు హాజరవుతూ విద్యార్థులను వెంట తీసుకెళ్లారనే ఆరోపణల అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉంది. వారిలో ముగ్గురు ఆచార్యులు తాత్కాలిక సిబ్బందిని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వారిపై విచారణ కమిటీని నియమించి చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
తిరుపతి : 80080 20003
చంద్రగిరి : 80085 74561
పాకాల : 80085 74563

తిరుపతి (గ్రామీణం), న్యూస్‌టుడే: సమస్య : వేదాంతపురం పంచాయతీ (రాయలచెరువు రోడ్డు) ప్రధాన రోడ్డుపక్కన స్థానికులు వ్యర్థాలు వేస్తున్నారు. వీటిని తొలగించకపోవడంతో పేరుకుపోతున్నాయి. పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. **- గుణశేఖర్, స్థానికుడు**

సమాధానం: పారిశుద్ధ్య సిబ్బందికి సూచనలు చేసి వ్యర్థాలు తొలగిస్తాం. **- నశ్రీన్‌బేగం, పంచాయతీ కార్యదర్శి**

చేతిబోరుకు మరమ్మతు

స్పందనకు వందనం

తిరుపతి (గ్రామీణం), న్యూస్‌టుడే: చిగురువాడ పాత పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న చేతిబోరు సిద్ధమైంది. గ్రామస్థులు ఈ నీటిని తాగడానికి వినియోగిస్తున్నారు. మరమ్మతుకు గురికావడంపై 'ఈనాడు'లో 'మేమున్నాం మీకు తోడుగా' శీర్షికన వార్త వెలువడటంతో స్పందించిన ఇన్‌ఛార్జి ఎంపీడీవో దయాసాగర్ సిబ్బందిని పంపించి చేతిబోరు మరమ్మతు చేయించారు.

మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయుడు మురళి

పాఠశాలకు రూ.2 లక్షల సామగ్రి వితరణ

తిరుచానూరు, న్యూస్‌టుడే: తిరుచానూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు శనివారం ప్రణీత్ ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రణీత్ ఆధ్వర్యంలో రూ.2 లక్షల విలువైన ల్యాబ్, క్రీడా పరికరాలు, గంథ్రాలయ సామగ్రిని వితరణగా అందజేశారు. ఎడిపై ప్రిన్సిపల్ దేవరాజులు, ఉపాధ్యాయుడు మురళి, తేజోవతి, వాసుకి, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

తిరుచ్చిపై శ్రీహరి విహారం

చంద్రగిరి, న్యూస్‌టుడే: శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి శనివారం సాయంత్రం దేవేరులతో తిరుచ్చిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం శ్రీదేవి-భూదేవి సమేత శ్రీహరి ఆర్జిత కల్యాణోత్సవం జరిగింది. ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్‌బాబు, ఆలయ ఆర్జిత సేవ ఇన్‌స్పెక్టర్ ధనశేఖర్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

ప్రత్యేక అలంకరణలో స్వామివారు

కపిలేశ్వరాలయంలో రుద్రహోమం ప్రారంభం

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: శ్రీకపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రహోమం) శనివారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా శనివారం నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమం జరగనుంది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్రత్రిశతి, బిల్వార్చన, నివేదన, విశేషదీపారాధన, హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీముత్యాలమ్మతల్లి వార్షికోత్సవం

చంద్రగిరి, న్యూస్‌టుడే: ఐతేపల్లి పంచాయతీ నూలివెంకన్నపల్లి గ్రామంలోని శ్రీముత్యాలమ్మ ఆలయ దశమ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ అధ్యక్షులు నూలి వెంకన్ననాయుడు, ఎంపీటీసీ సభ్యుడు శేఖర్, తెదేపా మండల అధ్యక్షుడు బాలకృష్ణమూర్తి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు గౌస్‌బాషా, నవచంద్రబాబు, సుబ్రహ్మణ్యం, వరదరాజులు, శ్రీనివాసులు, రాజారెడ్డి, మునిచంద్రయ్య, బాబు, పాల్గొన్నారు.

పూజాద్రవ్యాలు సమర్పిస్తున్న పులివర్తి సుధారెడ్డి

నేడు లక్ష బిల్వార్చన

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం లక్ష బిల్వార్చన సేవ జరగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు అనంతరం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరుగనుంది. సాయంత్రం శ్రీచంద్రశేఖర స్వామివారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించనున్నారు.

వేడుకగా ఊరేగింపు

చంద్రగిరి, న్యూస్‌టుడే: రుద్రపాదాల ముక్కోటి ఉత్సవంలో భాగంగా శనివారం ఉదయం విశేషంగా అలంకరించిన శివపార్వతులు రథంలో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. ధర్మకర్త మొగిలి రఘురామిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

రథోత్సవంలో శివపార్వతులు

శస్త్రచికిత్సల్లో అనస్థీషియా పాత్ర ఎనలేనిది

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: ప్రస్తుతం ప్రతి శస్త్రచికిత్సకు అనస్థీషియా తప్పనిసరిగా మారిందని మదురై ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో డా.ఎం.హనుమంతరావు తెలిపారు. స్విమ్స్‌లోని ఆ విభాగం ఆధ్వర్యంలో మూడో వార్షిక బాలాజీ గోల్డ్ మెడల్ ఛైర్ ఓరియేషన్ కార్యక్రమం శనివారం స్థానిక పద్మావతి ఆడిటోరియంలో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయనకు బంగారు పతకం అందజేసి జ్ఞాపికతో సత్కరించారు. సంచాలకులు డా.ఆర్వీ కుమార్, ఎంఎస్ రామ్, డీన్ అలోక్ సచన్, వైద్యులు శివకుమార్, అలోక్ సమంతరాయ్ తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ హనుమంతరావును బంగారు పతకంతో సత్కరించి జ్ఞాపిక అందజేస్తున్న సంచాలకులు

కంటి పరీక్ష చేస్తున్న డాక్టర్ సుధారాణి

రెటీనా వైద్య శిబిరం

తిరుపతి (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: సాయిసుధా కంటి ఆస్పత్రిలో సుధారాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత రెటీనా వైద్య శిబిరం విజయవంతమైనట్లు ఆస్పత్రి ఎండీ డా.సుధారాణి తెలిపారు. సుమారు 50 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సిబ్బంది విశ్వనాథం, మహేష్, సునీత తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం చేస్తున్న ఎస్‌డీహెచ్‌ఆర్ కళాశాల విద్యార్థులు

సేవా కార్యక్రమాలు

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: స్థానిక న్యూబాలాజీ కాలనీలోని ఎస్‌డీహెచ్‌ఆర్ విద్యాసంస్థల ఛైర్మన్ డీవీఎస్ చక్రవర్తిరెడ్డి జన్మదిన వేడుకలను శనివారం కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ ఉషా ఆధ్వర్యంలో సిబ్బంది కేక్ కోసి విద్యార్థులకు పంచిపెట్టారు. కళాశాలతోపాటు రుయా వద్ద అన్నదానం, రక్తదానం చేశారు.

ఉత్తమ ఫలితాలు సాధించాలి

ఏర్పేడు, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు బోధన చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ తెలిపారు. శనివారం ఏర్పేడు మండలంలోని కందాడ జడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. కార్యక్రమంలో వరప్రసాద్, రత్నకుమార్, బాలసరస్వతి, గురుప్రసాద్ పాల్గొన్నారు.

గుండె మార్పిడి శస్త్రచికిత్స

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రిలో గుండెమార్పిడి శస్త్రచికిత్సను శనివారం రాత్రి నిర్వహించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బాలుడు (12) గుండె జబ్బుతో బాధపడుతూ ఎస్పీసీహెచ్‌ను ఆశ్రయించారు. వైద్యులు పరీక్షించి జీవన్‌ధాన్ ట్రస్టులో నమోదు చేశారు. ఇదే సమయంలో గుంటూరుకు చెందిన అబ్రహం (35) రోడ్డు ప్రమాదానికి గురై అక్కడి రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జీవన మృతుడిగా మారాడు. అవయవదానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో ఎస్పీసీహెచ్ సంచాలకులు డా.శ్రీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం గుంటూరుకు వెళ్లి గుండె అవయవాన్ని సేకరించారు. గ్రీన్‌ఛానల్ ద్వారా విజయవాడకు చేరుకుని.. అక్కడ నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో రేణిగుంటకు వచ్చారు. శనివారం రాత్రి 9.50 గంటలకు శస్త్రచికిత్స ప్రారంభించారు. దీంతో మార్పిడి శస్త్ర చికిత్స సంఖ్య 22కు చేరింది.

జాతీయ రహదారి.. గుంతలు తేలి

చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపై మండలంలోని దామలచెరువు, పేరసానిపల్లి, పదిపుట్లబైలు పరిసరాల్లో రహదారికి ఇరువైపులా ముళ్లపొదలు కమ్ముకొస్తున్నాయి. సూచికబోర్డులు సైతం కనిపించడంలేదు. పాదచారులు సర్వీసు రోడ్డుపై వెళ్లడానికి వీలులేక ప్రధాన రహదారిపైనే బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోంది. దీనికితోడు రహదారి పలుచోట్ల గుంతలు తేలి ప్రమాదంగా మారింది. సమస్యను ఆ శాఖ ఏఈ మాధవన్ దృష్టికి తీసుకెళ్లగా వర్షాల కారణంగా పనులు ఆలస్యం అయ్యాయని త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. **- న్యూస్‌టుడే, పాకాల**

అర్జీలతో వస్తే.. రోప్‌తో అడ్డుకున్నారు

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలెక్టరేట్‌కు వస్తారని తెలిసి తరలివచ్చిన అర్జీదారులకు తీవ్ర నిరాశే మిగిలింది. అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు పవన్‌కల్యాణ్ వస్తున్నారన్న విషయం తెలిసి అనేకమంది అర్జీదారులు తరలివచ్చారు. కనీసం కలెక్టరేట్ ముఖద్వారం ముందు నిల్చునేందుకు కూడా అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు. రైతు సంఘాల నాయకులు, శ్రీకాళహస్తికి చెందిన రాయుడు కుటుంబ సభ్యులు, తిమ్మినాయుడుపాలెం చెందిన గ్రామస్థులు శ్మశానం స్థలం కోసం, దివ్యాంగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వినతులతో తరలివచ్చారు. పోలీసులు రోప్‌లు అడ్డంపెట్టుకుని బయటకు బలవంతంగా పంపించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. **- న్యూస్‌టుడే, తిరుపతి (కలెక్టరేట్)**

వేడుకగా సంకటహర చతుర్థి

తిరుపతి (మంగళం), న్యూస్‌టుడే: వినాయకసాగర్ ట్యాంక్ బండ్‌పై వెలసిన శ్రీసంకల్పసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శనివారం సంకటహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్, నాదమునిరెడ్డి, సుధాకరాచారి, తొండమనాటి సుబ్రహ్మణ్యంరెడ్డి, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రసాద్, శాంతిప్రియ, రత్నజ, కినీశా రెడ్డి, తన్విష్ పాల్గొన్నారు.

రాయుడు కుటుంబ సభ్యుల నిరసన

తిరుపతి (కలెక్టరేట్), న్యూస్‌టుడే: శ్రీకాళహస్తికి చెందిన జనసేన కార్యకర్త రాయుడిని దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహిస్తుండగా వెలుపల రాయుడు సోదరి కీర్తి, ఇతర కుటుంబ సభ్యులు ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కనీసం కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉపముఖ్యమంత్రి రాకపోవడం దారుణమన్నారు. ఇంతలో అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించేశారు.

కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్ పూరి, సినీ హీరో అర్జున్ కుటుంబం, సినీనటి శైలజప్రియ

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారి మూలమూర్తిని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరి, తమిళనాడు మంత్రి సీవీ గణేషన్, హీరో అర్జున్ కుటుంబం, సినీనటి శైలజ ప్రియ, వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా, గాయని మాన్యచంద్రన్ దర్శించుకున్నారు. వచ్చేనెలలో తన స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో 'సీతా పయనం' చిత్రం విడుదల కానుందని, అందుకే కుటుంబ సభ్యులందరితో కలిసి శ్రీవారిని దర్శించుకున్నట్లు అర్జున్ తెలిపారు.

మంగళం విద్యార్థుల ప్రతిభ

తిరుపతి (మంగళం) : వృత్తివిద్య పోటీల్లో మంగళం (ట్రెండ్స్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. శనివారం పాఠశాల ఉపాధ్యాయులు వారిని అభినందించారు. ప్రధానోపాధ్యాయుడు కేశవులు నాయుడు మాట్లాడుతూ గంధమనేని భవన్‌లో ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి వృత్తివిద్య పోటీల్లో పూజ, దివ్యలక్ష్మి, శశిప్రియ, జ్యోత్స్న, సింహాద్రి, మహేష్, వరుణ్‌సందేశ్, యశ్వంత్‌సాయి రెండో స్థానంలో నిలిచారన్నారు. ఉపాధ్యాయినులు రాజేశ్వరి, స్వాతి, సాయిపవిత్ర పాల్గొన్నారు.

విద్యార్థులతో పాఠశాల ఉపాధ్యాయులు

ఒకే వేదికపై తండ్రీకుమారులు

పవన్‌కల్యాణ్‌తో జీఆర్ మధుసూదన్, రామచంద్ర

తిరుపతి (కలెక్టరేట్): ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో అరుదైన సన్నివేశం జరిగింది. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జీఆర్ మధుసూదన్, తిరుపతి అర్బన్ డిప్యూటీ తహశీల్దార్ రామచంద్రలు తమ విధుల్లో భాగంగా పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి వారిని అభినందించారు.

విజయవంతంగా మూట్‌కోర్ట్ పోటీల నిర్వహణ

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: స్థానిక అంబేడ్కర్ న్యాయ కళాశాలలో రెండురోజులుగా జరుగుతున్న అంతర కళాశాలల మూట్ కోర్ట్ పోటీలు శనివారం ముగిశాయి. ప్రాథమిక రౌండ్లో విద్యార్థులు 24 జట్లుగా పాల్గొనగా ప్రతిభ కనబరచిన రెండు జట్లు ఫైనల్ పోటీలకు ఎంపికయ్యాయి. మూట్ కోర్ట్ కమిటీ సభ్యులు జూర్, రేషీ, అమశ్రీ, శుభమస్తు, అభిరాల కృషిని ముఖ్యఅతిథి అన్వర్ బాషా అభినందించారు. కళాశాల అధినేత డా.తిప్పారెడ్డి, సెక్రెటరీ లక్ష్మీప్రశస్త, ప్రిన్సిపల్ బిజయకుమార్ బెహరా పాల్గొన్నారు.

ప్రజాఉద్యమం గోడప్రతుల ఆవిష్కరణ

తిరుపతి (జీవకోన), న్యూస్‌టుడే: వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైకాపా ప్రజాఉద్యమం పేరుతో ఈనెల 12న చేపట్టనున్న ర్యాలీ ప్రచార ప్రతులను శనివారం వైకాపా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. మాజీమంత్రి ఆర్కే రోజా, ఎంపీ గురుమూర్తి, మేయర్ డా.శిరీష, ఎమ్మెల్సీ డా.సిపాయి సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వృత్తివిద్య పోటీల విజేతలకు అభినందనలు

పాకాల, న్యూస్‌టుడే: వృత్తివిద్య కోర్సులు అభ్యసించే విద్యార్థులకు తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన నైపుణ్య పోటీల్లో దామలచెరువు ఉన్నత పాఠశాల ఆటోమొబైల్ విభాగం విద్యార్థులు బద్రీనాథ్, దిలీప్, కార్తిక్, శిరీష బృందం జిల్లా స్థాయిలో మొదటి బహుమతి, అగ్రికల్చర్ విభాగం విద్యార్థులు దివ్య, వజిహా, హర్మిన్, మేధ్యాశ్రీ, జాహ్నవి తృతీయ స్థానం, పాకాల ఉన్నత పాఠశాల విద్యార్థులు ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో ద్వితీయ స్థానం పొందారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజేతలను అభినందించారు. హెచ్ఎం సుమతమ్మ, మహమ్మద్‌రఫీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

'సీతమ్మనగర్ అంశంలో టీజీ వైఖరి సరికాదు'

తిరుపతి (భవానీనగర్), న్యూస్‌టుడే: తిరుపతిలోని సీతమ్మనగర్ అంశంలో ఆర్యవైశ్య సంఘం నేత, కర్నూలు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ వైఖరి సరికాదని, అక్రమ కేసులు బెదిరింపు చర్యలకు పాల్పడటం శోచనీయమని పంగులూరు సీతమ్మ ఆర్యవైశ్య ధర్మసత్రం అధ్యక్షుడు పామిడి సత్యనారాయణశెట్టి ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ట్రస్ట్ భూముల పరిరక్షణను విస్మరించి వాటి దుర్వినియోగానికి పాల్పడటం సరికాదని, దీనిపై తమ పోరాటం సాగిస్తామని తెలిపారు.

బాలాజీ డివిజన్ ఏర్పాటుకు వినతి

తిరుపతి(ఆర్టీసీ): తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

తిరుమలలో అదృశ్యం



గణపతి రామప్ప నాయక్

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన వృద్ధుడు అదృశ్యమైనట్లు వన్‌టౌన్ ఏఎస్ఐ మోహన్‌నాయుడు తెలిపారు. ఉత్తర కన్నడ జిల్లాలోని కిరబయల్ గ్రామానికి చెందిన గణపతి రామప్ప నాయక్(63) గతనెల 8వ తేదీన తిరుమలకు వచ్చి వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లో తప్పిపోయారు. ఘటనపై అతని కుమారుడు మోహన్‌నాయక్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. గుర్తిస్తే 94407 96769 కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

కుటుంబం చెంతకు.. తప్పిపోయిన వృద్ధుడు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనార్థం వచ్చి తప్పిపోయిన వృద్ధుడు శనివారం కుటుంబం చెంతకు చేరారు. 'మణ్యం జిల్లా పార్వతీపురానికి చెందిన నల్ల గంగునాయుడు (72) కుటుంబ సభ్యులతో కలిసి గతనెల 28న తిరుపతికి వచ్చారు. విష్ణు నివాసం విశ్రాంతి సముదాయం నుంచి బయటకు వస్తూ తప్పిపోవడంతో కుటుంబ సభ్యులు కమాండ్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. వృద్ధుడి ఫొటోతో పోలీసులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. మతిస్థిమితం లేని వృద్ధుడు నేండ్రగుంటకు వెళ్లగా 'ఈనాడు' కార్యాలయ భద్రతా సిబ్బంది దేవేంద్ర గుర్తించి కమాండ్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు వెంట తీసుకెళ్లారు. ఎస్పీ సుబ్బరాయుడు సిబ్బందిని అభినందించారు.

మద్యం మత్తులో కిందపడి మేస్త్రీ మృతి

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: మద్యం మత్తులో ఓ మేస్త్రీ కిందపడి మృతిచెందినట్లు అలిపిరి ఎస్సై లోకేశ్‌బాబు తెలిపారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలానికి చెందిన మహేంద్ర మేస్త్రీ పనులు చేస్తూ స్థానిక పూలవానిగుంటలోని బాబాయ్ ఇంట్లో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి స్నేహితుడి ఇంటికి వెళ్లి మద్యం తాగి మత్తులో మొదటి అంతస్తు నుంచి కిందకు పడ్డారు. ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందారు.

REQUIRED
(Walk-in Interviews)
Post : Academic Counsellor(only females) in Administration for a reputed company for 18 years in service
Salary : upto Rs. 20K ; Job Location : Tirupati
Eligibility: any graduate/B.Tech/P.G
Freshers also can apply without experience.
The candidate must be good-looking& have good English communication skills.
(Married women also can apply)
Contact us today with resume & photo immediately.
KAUTILYA
Above DCB Bank, Near M.R.Palli Circle,
TIRUPATI, Ph:9383212345, 9698123456

(c) eenadu

శ్రీకాళహస్తి

• శ్రీకాళహస్తి • సత్యవేడు



వైభవంగా కల్యాణోత్సవం

శ్రీకాళహస్తి(గ్రామీణ(ఏర్పేడు), న్యూస్‌టుడే: శ్రీకాళహస్తి మండలంలోని తొండమాన్‌పురంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం వైభవంగా కల్యాణోత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్చారణలో శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

ఊయలపై కల్యాణ వేంకన్న

వేడుకగా కల్యాణ వేంకన్న ఊయలసేవ

నారాయణవనం, న్యూస్‌టుడే: శ్రీపద్మావతీ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామికి ఊంజల్ సేవ వేడుకగా నిర్వహించారు. శనివారం ఉదయం ఆలయంలో మూలవర్లకు అభిషేకాల అనంతరం నిత్య కైంకర్య పూజలు చేపట్టారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ప్రత్యేకంగా సంకీర్తనల నడుమ ఊయల సేవ నిర్వహించారు. ఆలయ అధికారి నాగరాజు, ప్రధాన అర్చకులు శ్రీధర్ భట్టాచార్య, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

అభ్యర్థనల పరిశీలనకు వినతి

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు వినతి పత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: అటవీశాఖ పరిధిలోని అభ్యర్థనలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా కలెక్టరేట్‌కు శనివారం వచ్చిన ఉప ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే కలిశారు. నియోజకవర్గ పరిధికి సంబంధించి అభివృద్ధి పనులకు అటవీశాఖ పరంగా అనుమతులు ఇవ్వాలని వినతి పత్రం ద్వారా కోరారు.

ఆక్రమణల చెరలో చెరువులు

కాసరంలో సాగుకు సిద్ధం చేస్తున్న చెరువు బీడు భూమి

తొట్టంబేడు, న్యూస్‌టుడే: గ్రామాల్లో చెరువులు ఆక్రమణలతో కనుమరుగవుతున్నాయి. ఎవరికి వారు కబ్జా చేస్తూ సాగు భూములుగా మార్చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో ఉండాల్సిన చెరువుల్లో ఎటు చూసినా ఆక్రమణలే కనిపిస్తున్నాయి.

● శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఇదే పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులే ఆక్రమణ దారులకు పట్టాలు మంజూరు చేసిన సందర్భాలున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువులు అన్యాక్రాంతం కావడంతో పరిమితికి మించి వర్షాలు కురుస్తున్నా రైతులకు సాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు.

కాసరంలో వంద ఎకరాల్లో సాగు

తొట్టంబేడు మండలంలోనే అతిపెద్ద విస్తీర్ణం ఉన్న కాసరం చెరువుపై కబ్జాదారులు కన్నేశారు. గ్రామ సర్వే నంబరు 1లో 650 ఎకరాల విస్తీర్ణం ఉండాల్సిన చెరువులో సుమారు 100 ఎకరాల్లో స్థానికులైన 10 మంది కబ్జాదారులు ఏళ్లుగా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. గతంలో ఈ చెరువు ద్వారా సమీపంలోని పొలాలకు పుష్కలంగా సాగునీరు అందేది. కొన్నేళ్లుగా నలువైపులా ఆక్రమణలతో చెరువు కుంచించుకుపోయింది. ప్రస్తుతం వంద ఎకరాల విస్తీర్ణం ఆక్రమణలే దర్శనమిస్తుండటంతో రైతులకు సమస్యలు తప్పడంలేదు.

● జొన్న, సజ్జలు వేరుశెనగ తదితర పంటలను చెరువు గర్భంలోనే సాగు చేస్తున్నారు. ప్రశ్నిస్తున్న అక్కడి రైతులపై ఆక్రమణదారులు బెదిరింపులకు దిగుతున్నారు. ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోక పోవడంతో ఆక్రమణలు మరింతగా పెరిగిపోతున్నాయి.

ఆక్రమణదారులపై చర్యలేవి?

నియోజకవర్గంలో వందలాది సాగునీటి వనరులను కబ్జాదారులు ఇష్టానుసారం ఆక్రమించి సాగు చేస్తున్నా వారిపై సంబంధిత అధికార యాంత్రాంగం చర్యలకు ఉపక్రమించడం లేదు. ఇదే మంచి తరుణంగా భావిస్తున్న కబ్జాదారులు ఆక్రమణలతో చెలరేగిపోతున్నారు. పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులకు అగచాట్లు తప్పడంలేదు.

● గొట్టిపూడిలో రెండు చెరువులు కలిపి దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం కాగా, ప్రస్తుతం 130 ఎకరాలే మిగిలి ఉంది. ● రాంబట్లపల్లి, బసవయ్యపాళెం, లింగమనాయుడుపల్లి, పెద్దగుంట పరిధిలోనూ చెరువులు అన్యాక్రాంతమయ్యాయి. ఫలితంగా సాగునీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. పంటలకు పూర్తిస్థాయిలో నీరందని పరిస్థితి నెలకొంది. దీనిపై జలవనరుల శాఖ డీఈ ప్రకాష్‌ను సంప్రదించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
శ్రీకాళహస్తి: 80085 74555
నాగలాపురం: 98854 43308

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: సమస్య: మండలంలోని కడూరు నుంచి తడ వెళ్లే రహదారి అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారింది. ద్విచక్ర వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారు. **- పూర్ణచంద్ర, కడూరు**

సమాధానం: త్వరలోనే మరమ్మతులు పనులు చేపడతాం. **- దుర్గేష్, ఏఈ, ఆర్‌అండ్‌బీ**

నాగలాపురం, న్యూస్‌టుడే: సమస్య: నాగలాపురం సాయినగర్‌లో వీధి దీపాలు వెలగటం లేదు. రాత్రుల్లో అంధకారం అలముకోవడంతో పాముల బెడద అధికంగా ఉంటోంది. **- వినోద్‌కుమార్, నాగలాపురం**

సమాధానం: రెండు రోజుల్లో వీధిదీపాలను పునరుద్ధరిస్తాం. **- చిన్నదురైసుధ, సర్పంచి**

వ్యర్థాల తొలగింపు

స్పందనకు వందనం

నారాయణవనం, న్యూస్‌టుడే: మండలంలోని చిరంజీవి ఎస్టీ కాలనీ కాలువల్లో వ్యర్థాలు పేరుకు పోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఈనాడులో మేమున్నాం.. మీకు తోడుగా శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన సర్పంచి రామ్మూర్తి కాలువల్లో వ్యర్థాలను తొలగించి మురుగు నిల్వ లేకుండా చర్యలు చేపట్టారు.

విద్యార్థులతో శ్రీసరస్వతిబాయి పురపాలక సంఘ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని బృందాదేవి

చిత్రం.. చక్కటి సందేశం

శ్రీకాళహస్తి: పండుగల ప్రాభవాన్ని వివరిస్తూ విద్యార్థులు చక్కటి సందేశాత్మక చిత్రాలను వేసి బహుమతులు సొంతం చేసుకున్నారు. 'ఈనాడు-ఈటీవీ' నేతృత్వంలో 'మీకు ఇష్టమైన పండుగలు' అంశానికి సంబంధించి శ్రీసరస్వతిబాయి పురపాలక సంఘ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం చిత్రలేఖన పోటీలు జరిగాయి. పాఠశాలకు చెందిన రవితేజ, కీర్తి, పూర్ణచంద్రికలు తమదైన నైపుణ్యంతో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచారు. వీరికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవి బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉపాధ్యాయులు శ్యామలాంబ, ఉదయ్‌కుమార్, ప్రసాద్ పాల్గొన్నారు. ● ఊరందూరు జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో దేవీప్రియ, శృతి, గౌరీలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచారు. వీరికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉపాధ్యాయులు ధనలక్ష్మి, సుమతి పాల్గొన్నారు.

విజేతలతో ఊరందూరు జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్.ఎం. శ్రీనివాసులు ←

విత్తన కాయలు అందిస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

రైతులకు వేరుశనగ విత్తనకాయల పంపిణీ

పిచ్చాటూరు: సిద్ధిరాజులకండ్రిగలోని 70 మంది రైతులకు వేరుశనగ విత్తన కాయలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అందించారు. స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తీశ్వర ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ సహకారంతో రైతులకు ఉచితంగా ప్రభుత్వం విత్తనాలను సరఫరా చేస్తోందన్నారు. ప్రకృతి వ్యవసాయ నిపుణులు గంగాధరం, ఏఎంసీ మాజీ ఛైర్మన్ ఇళంగోవన్‌రెడ్డి, మాజీ సర్పంచి జ్యోతిరాజు తదితరులు పాల్గొన్నారు.

మామండూరులో ఉప ముఖ్యమంత్రి

మొక్కలు పరిశీలిస్తున్న పవన్‌కల్యాణ్

రేణిగుంట, న్యూస్‌టుడే: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మామండూరును సందర్శించారు. మండలంలోని అటవీ గ్రామమైన మామండూరు అతిథి గృహం వద్దకు శనివారం ఉదయం చేరుకున్న ఆయన షికారి లైన్ మార్గంలో నేరుగా గుంటమడుగు బయలుదేరి వెళ్లారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద వాచ్ టవర్ ఎక్కి అటవీ ప్రాంతాన్ని వీక్షించారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే లభించే అరుదైన మొక్కలు పరిశీలించి వాటి వివరాలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాగుకు ఇరువైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. మామండూరు అడవిలో అతిథి గృహం నిర్మించిన కెన్నత్ ఆండర్సన్ పుస్తకాలను చదివారు. అనంతరం అతిథి గృహం వద్దకు చేరుకున్న ఆయన మొక్క నాటారు. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, పీసీసీఎఫ్ చలపతిరావు, సీసీఎఫ్ సెల్వం, డీఎఫ్‌వో సాయిబాబా ఉన్నారు.

మొక్కనాటి మట్టి పోస్తున్న పవన్‌కల్యాణ్

17న భస్మాభిషేకం

ఏర్పేడు: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని గుడిమల్లంలో వెలసిన శ్రీఆనందవల్లీదేవి సమేత శ్రీపరశురామేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 17వ తేదీన ఉజ్జయిని మహంకాళి స్వామి అలంకరణలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. భస్మాభిషేకం, సహస్ర దీపాలంకరణ, ఏకాదశ రుద్రపారాయణం, సహస్రనామా బిల్వార్చన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈవో రామచంద్రారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

మడుగు.. ఎలా వెయ్యాలి అడుగు

మండలంలోని పెద్ద కనపర్తికి వెళ్లే ప్రధాన రహదారి నుంచి కొత్త కండ్రిగ వెళ్లే మార్గం పూర్తి అధ్వానంగా మారింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు మడుగులా మారింది. కనీసం అడుగు తీసి అడుగు వేసేందుకు సైతం గ్రామస్థులు ఇక్కట్లు పడాల్సి వస్తోంది. వాహనాలు జారి పడిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. **- న్యూస్‌టుడే, తొట్టంబేడు**

నైపుణ్యాభివృద్ధి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

పిచ్చాటూరు : సమగ్రశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి పోటీల్లో పిచ్చాటూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రిటైల్ విభాగంలో పాఠశాల విద్యార్థులు సిద్ధార్థ్, నిఖిత, నివేదిత, మృదుల, శిల్పశ్రీలు శిక్షకురాలు దేవి పర్యవేక్షణలో ప్రదర్శించిన సూపర్‌మార్కెట్ నమూనాలకు ప్రథమ బహుమతి లభించింది. విద్యార్థులను శనివారం పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గిరిప్రకాష్, పీడీ రమాదేవిలు అభినందించారు.

మెమొంటోను అందుకుంటున్న శిక్షకురాలు దేవి ←

చిట్టి మేధస్సు జోడించి.. బొమ్మలు చేసి

చిన్నారి విద్యార్థులు వారి సృజనకు మెరుగులు దిద్దుకుంటూ రోజంతా సందడి చేశారు. తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్యపాళెం ఫౌండేషన్ పాఠశాలలో రెండో శనివారాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చార్టును ఉపయోగించి గోడ గడియారం, పూల గుత్తులు, రాకెట్, గాలిపటం, పడవలు వంటి ఆకృతుల బొమ్మలను చిన్ని చేతులతో చిట్టి మేధస్సును జోడించి తయారుచేసేలా ఉపాధ్యాయుడు బాలసుబ్రహ్మణ్యం ప్రోత్సహిస్తున్నారు. అనంతరం ఆట పాటలతో ఒత్తిడిని దూరం చేసుకున్నారు. **- న్యూస్‌టుడే, తొట్టంబేడు**

ప్రయాణం ప్రత్యక్ష నరకం

ముస్లింపాళెం రహదారితో మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదయ్యపాళెం పంచాయతీ విజ్ఞాననగర్ నుంచి ముస్లింపాళెం పంచాయతీ పరిధిలో మూడు గ్రామాల ప్రజలకు అనువైన ఈ రహదారి అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారింది. ద్విచక్రవాహనాలు అదుపుతప్పడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మూడేళ్ల కిందట రూ.14లక్షలతో తూతూమంత్రంగా గ్రావెల్ చల్లి మమ అనిపించారు. **- న్యూస్‌టుడే, వరదయ్యపాళెం**

చీరకట్టు.. ఆకట్టుకునేట్టు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఆకట్టుకునే రీతిలో చక్కటి చీరకట్టుతో విదేశీ మహిళలు సందడి చేశారు. వాయులింగేశ్వరుని దర్శనార్థం జర్మనీ, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన సుమారు ముప్పై మందికి పైగా విదేశీయులు ముక్కంటి ఆలయంలో సందడి చేశారు. జర్మనీ మహిళలు ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు తగ్గట్టుగా చీరకట్టుతో శివయ్యను దర్శించుకున్నారు. ఇంగ్లాండు, ఆస్ట్రేలియా దేశీయులు దర్శించుకున్నారు. ఓంనమఃశివాయ నామాన్ని జపిస్తూ దర్శించుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.. ఏర్పేడు, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని యువకుడు(30) మృతి చెందిన ఘటన రేణిగుంట-నాయుడుపేట ప్రధాన రహదారిపై శనివారం చోటు చేసుకుంది. ఏర్పేడు సీఐ శ్రీకాంత్‌రెడ్డి కథనం మేరకు.. తెల్లవారుజామున మేర్లపాక సమీపంలోని ప్రధాన రహదారిపై మృత దేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారు. తమ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా భావించాం. దీనిపై కేసు నమోదు చేసి శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో..

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: నాయుడుపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. సత్యవేడు మండలం మదనపాళెం వాసి ఎన్.చంద్రశేఖర్(46) శ్రీసిటీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఆయన నాయుడుపేట రైల్వే వంతెన సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం సమీపంలో పురుగు మందు డబ్బా పడి ఉంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

దాడి కేసు నమోదు.. శ్రీకాళహస్తి(గ్రామీణ(ఏర్పేడు): సాగు భూముల్లో విచ్చలవిడిగా జేసీబీతో కాలువ తవ్వడం తగదని ప్రశ్నించినందుకు దాడి చేసిన ఘటన శ్రీకాళహస్తి మండలంలోని రామానుజపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామీణ పోలీసుల కథనం మేరకు.. హరిగురునాథం పొలంలో అదేగ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు జేసీబీ యంత్రంతో కాలువ తవ్వుతుండగా హరిగురునాథం ప్రశ్నించాడు. దీంతో వెంకటేశ్వర్లు, మోహన్, కోటేశ్వరరావు, వెంకటరమణ, వెంకయ్య కలిసికట్టుగా హరిగురునాథం, అతని తమ్ముడిపై దాడిచేసి గాయ పరిచారు. క్షతగాత్రుడు ఫిర్యాదుతో దాడికి చేసిన ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వరకట్న వేధింపులు.. సత్యవేడు: భర్త అదనపు వరకట్నం కోసం తనను నిత్యం వేధిస్తున్నాడని నందిని శనివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కోటమిట్టకు చెందిన నందినికి వరదయ్యపాళెంకు చెందిన రాజశేఖర్‌తో వివాహమైంది. వీరికి పాప ఉంది. ఎస్సై రామస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనం చోరీ.. పిచ్చాటూరు, న్యూస్‌టుడే: మాలగుంట గ్రామంలో ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. గ్రామానికి చెందిన గుర్రం రాజేష్ 16వ తేదీ రాత్రి తన ఇంటి ముందు ఉంచిన ద్విచక్ర వాహనాన్ని అపహరించుకు పోయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దర్శనాల్లో దళారుల హవా

శ్రీకాళహస్తి: వరుస సెలవుల దృష్ట్యా భారీగా ముక్కంటి ఆలయానికి భక్తులు తరలిరావడంతో దళారులు పంట పండినట్లయింది. ఇష్టానుసారం భక్తుల బృందాలను దర్శనాలకు తీసుకెళ్లడం, వాళ్లు ఇచ్చే డబ్బులతో జేబులు నింపుకున్నారు. రద్దీ దృష్ట్యా మధ్యాహ్నం వరకు అంతరాలయ దర్శనాలు నిలుపుదల చేశారు. క్యూలైన్లల్లో భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తుండటంతో కట్టడి చేసేందుకు ఆలయ ఈవో బాపిరెడ్డితో పాటు పలువురు అధికారులు క్యూలైన్లలను నియంత్రించారు.

విద్యార్థిని ప్రతిభకు ప్రోత్సాహం

విద్యార్థినికి నగదు అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు

నారాయణవనం: అరణ్యం కండ్రిగ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కె.వసు ఇటీవల రాజమండ్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-17 వాలీబాల్ పోటీలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరచినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం పాఠశాలలో విద్యార్థిని వసుని ఉపాధ్యాయులు అభినందించారు. ప్రధానోపాధ్యాయుడు ఎస్.కె.మణి రూ.ఎనిమిది వేలు, పాఠశాలలో గతంలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పని చేసిన రాంబాబు రూ.ఐదు వేలు నగదు ప్రోత్సాహం అందజేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.

న్యాయం చేయాలని వినతి

రేణిగుంట : తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కోసం శనివారం సారిక ప్లకార్డులతో వేసి ఉంది. కేవీబీపురం మండలంలోని పావనివారికండ్రిగ గ్రామానికి చెందిన దామోదరం సౌదిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పంచాయతీలో జరిగే అవినీతి గురించి కొందరు యువకులు కలెక్టరేట్‌లో నిర్వహించే స్పందనలో ఫిర్యాదు చేయడంతో పంచాయతీ పెద్దలు తన భర్త దామోదరమే ఇదంతా చేయిస్తున్నాడని కక్ష పెంచుకుని ఈ నెల 4వ తేదీన మారణాయుధాలతో మూకుమ్మడిగా దాడి చేసినట్లు వాపోయింది. ఈదాడిలో తన భర్త తీవ్రంగా గాయ పడినట్లు తెలిపింది. ప్రస్తుతం తన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. పవన్‌కల్యాణ్‌ను కలిసే అవకాశంలేక పోవడంతో ఉసూరుమంటూ వెళ్లింది.

అర్జీలు ఇచ్చేందుకు యత్నం

రేణిగుంట, న్యూస్‌టుడే: పలువురు తమ సమస్యల పరిష్కారానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు వినతి పత్రాలు ఇచ్చేందుకు యత్నించి విఫలమయ్యారు. మామండూరులో మొక్కలు నాటిన అనంతరం కారు ఎక్కుతున్న సమయంలో కొందరు స్థానిక రైతులు ఏనుగుల కారణంగా తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని, వాటిని పరిష్కరించాలని వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చారు. అయితే పోలీసులు వారిని పక్కకు నెట్టేశారు. మామండూరులోని పలు ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. చివరికి స్థానికులను తమ మార్గాల్లో వెళ్లేందుకు అనుమతించలేదు. అడుగడుగునా అడ్డుకున్నారు. కరకంబాడి వద్ద తిరుపతికి చెందిన పలువురు చెక్కపనులు చేసే ఆచారులు వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించారు. అయితే అందుకు పోలీసులు అంగీకరించలేదు. వినతి పత్రాలను కలెక్టర్ కార్యాలయం వద్ద ఇవ్వాలని పంపించారు. వాహనాలను చాలా సేపు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్యతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

కోలుకుంటున్న వరద ప్రభావిత గ్రామాలు

● కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు

కేవీబీపురం: మండలంలోని రాయలచెరువు గండితో వరదనీటితో ముంపునకు గురైన బాధి గ్రామాల ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వరదనీటి ఉద్ధృతికి నివాసాల్లో పేరుకు పోయిన బురదను మూడు రోజులుగా భారీ సంఖ్యలో కూలీలతో శుభ్రం చేయిస్తున్నా కళత్తూరు ఎస్సీ కాలనీలో ఇప్పటికీ పలు నివాసాల్లో బురద అలానే ఉంది. ప్రతిరోజూ 300 మంది కార్మికులతో తిరుపతి జిల్లాలోని 15 మండలాల్లో పనిచేసే మున్సిపల్, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. కళత్తూరు మూడో నెంబర్ చౌకదుకారణంలో సుమారు 120 బియ్యం బస్తాలు వరదనీటిలోనే ఉండిపోవడంతో పూర్తిగా మగ్గిపోయాయని రెవెన్యూ అధికారులు తెలిపారు.

వీధుల్లో బియ్యం బస్తాలు

ఆరుగాలం శ్రమించిన బియ్యం బస్తాలు వీధుల్లో అక్కడక్కడ నిల్వ ఉండటాన్ని గుర్తించిన బాధితులు బోరున విలపిస్తున్నారు. కుటుంబం మొత్తం మూడు పూటలా కడుపు నింపుకునేందుకు పొలంలో పండించిన పంటను నూర్పిడి చేసి ఒక్కసారిగా నిల్వ చేసుకుంటే ఈరాకాసి వరద వీధిపాలు చేసిందంటూ తడిసి బురదమయమైన బస్తాలను చూసి బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

↑ ఇంట్లోని బురద తొలగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

పశువులకు, జీవాలకు పశువైద్య సిబ్బంది టీకాలు తతతతఅందించారు. నిత్యావసరాలు అందజేశారు

మా గ్రామంపై దయలేదా

వరదనీటి ప్రవాహంలో పాతపాళెం అరుంధతివాడ ఉందన్న విషయాన్ని అధికారులు మరిచారని మాగ్రామంపైనా దయ చూపాలని 40 కుటుంబాల వారు ప్రాధేయపడుతున్నారు. గ్రామానికి చేరుకునేంతతదుకు మార్గం కొట్టుకు పోయిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

ఎంపీపీ రాజీనామా ఆమోదంపై కోర్టు స్టే

ఇన్‌ఛార్జి బాధ్యతల స్వీకరణపై పోలీసులకు ఫిర్యాదు

వరదయ్యపాళెం : మండల ఎంపీపీ వ్యవహారం రోజుకో మలుపుతో నాటకీయ పరిణామాలతో రసవత్తరంగా మారుతోంది. ఎంపీపీ రాజీనామాను ఆమోదిస్తూ జడ్పీ సీఈవో సిఫార్సు మేరకు కలెక్టరు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఆమె ఎంపీపీగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన రాజీనామాను రెండో వ్యక్తి ద్వారా అందుకున్న జడ్పీ సీఈవో తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే, కనీసం విచారణ చేపట్టకనే రాజీనామాను ఆమోదిస్తూ కలెక్టరుకు సిఫార్సు చేశారంటూ ఎంపీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జిల్లా కలెక్టరు ఉత్తర్వులపై హైకోర్టు ఈ నెల 5వ తేదీన స్టే విధించినా, ఈ నెల 7వ తేదీన వైస్ ఎంపీపీ బొప్పన పద్మావతి తన ఛాంబర్‌లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఇన్‌ఛార్జి ఎంపీపీ బాధ్యతలు స్వీకరించారంటూ ఎంపీపీ పద్మప్రియ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

తండ్రి వద్దకు చేరిన కుమారుడు

రేణిగుంట, న్యూస్‌టుడే: తప్పిపోయిన మతిస్థిమితం లేని కుమారుడిని తండ్రి వద్దకు చేర్చారు. వివరాలోకి వెళితే... మదనపల్లికి చెందిన నరసరాజు కుమారుడు జగదీష్ మతిస్థిమితం సరిగ్గా లేక పోవడంతో తప్పిపోయాడు. గత నెల 21వ తేదీన స్థానిక రైల్వేస్టేషన్‌లో జగదీష్ దారుణ పరిస్థితిలో ఉండడంతో కొందరు గుర్తించి సర్పంచి నాగేశానికి తెలిపారు. ఆయన జగదీష్‌ను అభయక్షేత్రానికి తరలించారు. అక్కడ ఉన్న జగదీష్ వివరాలు తెలుసుకున్న తండ్రి నరసరాజు శనివారం ఇక్కడికి రావడంతో సర్పంచి నాగేశం సమక్షంలో క్షేత్రం నిర్వాహకురాలు తస్లీమా అప్పగించారు.

ఉత్తమ ఫలితాలు సాధించాలి

ఏర్పేడు, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు బోధన చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ తెలిపారు. శనివారం ఏర్పేడు మండలంలోని కందాడ జడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. వరప్రసాద్, రత్నకుమార్, బాలసరస్వతి, గురుప్రసాద్ పాల్గొన్నారు.

ఝురిగా సాగిన నృత్యం

కార్తిక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయం తరపున నిర్వహించిన సాంస్కృతికోత్సవాలు ఆద్యంతం రమణీయంగా సాగాయి. ఈ సందర్భంగా శనివారం కళారాధన వేదికపై నృత్యకారులు తమదైన నృత్య ప్రదర్శనతో ఆహుతులను ఆకట్టుకున్నారు. కళాకారులకు ఆలయం తరపున అధికారులు ప్రశంసా పత్రాలతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి

(c) eenadu

గూడూరు

•గూడూరు • వెంకటగిరి • సూళ్లూరుపేట

అళఘనాథునికి లక్ష్మీ విగ్రహం కానుక

ఆలయ ఛైర్మన్, అర్చకుడికి విగ్రహం అందిస్తున్న దాతలు

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక శ్రీఅళఘనాథ స్వామి దేవస్థానానికి హృదయ లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం దాతలు మారంరెడ్డి రాకేష్‌రెడ్డి, శివపూజిత దంపతులు అందజేశారు. రూ.3.15 లక్షలు విలువ చేసే 25 గ్రాముల బంగారు విగ్రహాన్ని ఆలయ ఛైర్మన్ సుధాకర్, అర్చకుడు అశోక్‌లకు అందించారు.

అయ్యప్ప స్వామి ఊరేగింపు

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: స్థానిక శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో శనివారం అయ్యప్ప స్వామి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.

చందనాలంకరణ

వెంకటగిరి, న్యూస్‌టుడే: కుమ్మరిగుంట అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం రాత్రి స్వామివారికి చందనంతో చేసిన అలంకరణ ఆకట్టుకుంది. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సింధు దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.

ఈ నెలలోనే గృహయోగం

● మొదటి విడతగా 384 టిడ్కో ఇళ్ల పంపిణీ

పుదూరు వద్ద పంపిణీ చేయనున్న టిడ్కో గృహాలు

గూడూరు, నాయుడుపేట, న్యూస్‌టుడే: పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలకు త్వరలో సొంత ఇంటి కల నెరవేరనుంది. వైకాపా ప్రభుత్వంలో చివరి దశలో అసంపూర్తిగా నిలిపేసిన టిడ్కో గృహాలను ఈనెలాఖరులో మొదటి విడతగా 384 గృహాలు, రెండో విడతగా మార్చి నాటికి పూర్తి స్థాయిలో 4681 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు టిడ్కో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నాయుడుపేట, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట పట్టణాల్లో నిరుపేదలకు 11,391 గృహాలు టిడ్కో ద్వారా 2017-19లో తెదేపా ప్రభుత్వం నిర్మాణం చేపట్టడం తెలిసిందే. 90 శాతం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేశారు.

వైకాపా నిర్లక్ష్యంతో ఐదేళ్ల నిరీక్షణ

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కక్ష సాధింపు చర్యలతో టిడ్కో గృహాల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ అసంపూర్తి నిలిపేసింది. దీంతో పేదలు సొంతిల్లు లేక అద్దె నివాసాల్లో అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం హడ్కో ద్వారా నిధులు సేకరించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసింది. రెండు విడతలుగా లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించే ప్రయత్నం చేపట్టింది.

పట్టణం	మొత్తం గృహాలు	మొదటి విడతలో
సూళ్లూరుపేట	1825	144
నాయుడుపేట	2064	144
వెంకటగిరి	2400	96
గూడూరు	5102	00

వేగంగా మౌలిక వసతుల ఏర్పాటు

టిడ్కో గృహ సముదాయాల్లో మొదటి విడతగా సీసీరోడ్డు, విద్యుత్తు, తాగునీటి నీటి పథకాలు, మురుగు కాలువలు, మురుగునీటి శుద్ధ జల ప్లాంట్ల వంటి మౌలిక వసతుల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈనెలాఖరు నాటికి పనులన్నీ కొలిక్కొచ్చే అవకాశం ఉంది.

❖ వసతులు పూర్తయిన ఇళ్లను మొదటి దశలో పురపాలిక సంఘాలకు టిడ్కో అప్పగించనున్నారు. వీరు స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఎన్నికల ముందు వైకాపా ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం హడావుడిగా వెంకటగిరిలో 1800, గూడూరులో 2000 అసంపూర్తి గృహాలను అప్పగించింది. వీటిల్లో కూడా వసతులు కల్పించి లబ్ధిదారులు అందజేయనున్నారు.

విహంగాలను వీక్షించేదెలా?

❖ పర్యాటకులకు వసతులు కరవు



తడ రేవులో పిచ్చిమొక్కల మధ్య విశ్రాంతి షెడ్డు

శిథిలావస్థలో వాచ్ టవర్

అటకానితిప్ప వద్ద తుప్పు పట్టి..

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోటకు వెళ్లే మార్గమధ్యలో ఇరువైపులా పర్యాటక ప్రాంతమైన పులికాట్ సరస్సు ఉంది. ఇక్కడికి ఏటా అక్టోబర్ నెలలో విదేశీ విహంగాలు వలసొచ్చి మార్చి వరకు ఉంటాయి. ప్రస్తుతం పక్షుల సీజన్ ప్రారంభమైంది. సెలవులు, వారాంతపు రోజుల్లో సందర్శకులు వస్తున్నారు. మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. అయితే వీరికి పక్షులను వీక్షించేందుకు సరైన వసతులు, ఏర్పాట్లు లేవు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడికి వచ్చేందుకు విముఖత చూపుతున్నారు.

దుస్థితిలో ఉన్నవివే..

✦ వీక్షణకు ఏర్పాటు చేసిన షెడ్లు, వాచ్ టవర్లు, బల్లలు శిథిలావస్థకు చేరాయి. అటకానితిప్ప వద్ద ఏర్పాటు చేసిన వాచ్‌టవర్ మెట్లు విరిగి పడిపోయాయి. కొన్ని తుప్పు పట్టాయి. పైపెచ్చులు ఊడిపడుతున్నాయి. తడ రేవులో సందర్శకులు సిమెంట్ బల్లలు విరిగిపోయాయి.

✦ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మందుబాబులకు నిలయంగా మారాయి. మరుగుదొడ్లు, తాగునీటి వసతి అసలే లేవు. వైకాపా ప్రభుత్వ హయాంలో వీటి గురించి పూర్తిగా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వమైనా వసతులు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.

✦ 'వర్షాల వల్ల కొంత ఆల్యసమైంది. పరిశీలించి మరమ్మతులు చేస్తాం. పర్యాటకులకు తప్పకుండా వసతులు కల్పిస్తాం' అని డీఎఫ్‌వో ఇ.హరిక తెలిపారు.

వైద్యవిద్యలో పసిడి పతకం

పాశిం జస్వంత్‌కుమార్

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ తనయుడు జస్వంత్‌కుమార్ వైద్య విద్యలో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి పసిడి పతకం సాధించారు. పుదుచ్చేరిలోని మహాత్మాగాంధీ వర్సిటీలో వైద్యవిద్య అభ్యసిస్తున్న జస్వంత్‌కుమార్ గోల్డ్ మెడల్ సాధించడంతో నియోజకవర్గంలోని తెదేపా నేతలు, ఎమ్మెల్యే అభిమానులు, మిత్రులు అభినందనలు తెలిపారు.

రాజాల నివాసంలో అఖండ భజన

వెంకటగిరి, న్యూస్‌టుడే: సత్యసాయిబాబా జయంతి సందర్భంగా వెంకటగిరి సంస్థానంలో అఖండ భజన ప్రారంభించారు. శనివారం సత్యసాయి మందిరంలో సత్యసాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో 24 గంటల పాటు భజన కార్యక్రమం నిర్వహించారు.

తెదేపా సమావేశం

డక్కిలి, న్యూస్‌టుడే: కష్టపడిన వారికి తెదేపాలో ప్రాధాన్యం ఉంటుందని తెదేపా మండల అధ్యక్షుడు కోటేశ్వరరెడ్డి అన్నారు. డక్కిలిలో స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. తెదేపా మండల అనుబంధ సంఘాల ఎంపికలపై చర్చించారు. మోపూరు పీఏసీఎస్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, డక్కిలి పంచాయతీ తెదేపా అధ్యక్షుడు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గుంతల దారి.. గుండెలు జారి

● దారుణంగా మేనకూరు సెజ్ రోడ్డు

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: మేనకూరు సెజ్‌కు వెళ్లే రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది. రోడ్డుపై అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడ్డాయి. రోజూ సెజ్‌లోని కంపెనీలకు కొన్ని వందల భారీ వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. దీంతోపాటు ఇటీవల వర్షాలకు రోడ్లు గుంతలమయంగా మారాయి. మేనకూరు రింగ్ రోడ్డు మలుపులో గుంతలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. కాటా వద్ద మలుపులో భారీ గుంతలున్నాయి. ఇక్కడ లారీల ముందు భాగం నేలకు తగులుతూ వెళ్తున్నాయి. వాహనాలు పడిపోయేలా పరిస్థితి ఉంది. రాత్రి వేళల్లో కొత్తవాళ్లు ఇటువైపుగా ప్రయాణిస్తే.. గుంతల్లో దిగితే అంతే సంగతులు.

గాల్లో దీపంలా ప్రాణాలు

రోడ్డుకిరువైపులా గాడులుగా బురద ఉండటంతో పక్కకు వెళ్లేందుకు లేకుండా ఉంది. స్థానిక ఓ రాజకీయ నాయకుడి వాటర్ ప్లాంట్ వద్దకు తిరిగే వాహనాలతో నీరు నిలిచి కొంతదూరం బురదగా మారింది. ఇక్కడా గుంతలేర్పడ్డాయి. రింగు రోడ్డు ఎక్కే చోట వాహనాలు తిప్పలు పడుతున్నాయి. ఇక మామిడి కాలువ బ్రిడ్జి ముందుగానే గుంతలున్నాయి.

✦ ర.భ.శాఖ డీఈ పరమేశ్వరిని వివరణ కోరగా రోడ్డు మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు పంపామని, బాగు చేస్తామన్నారు.

భూ ఆక్రమణదారులకు నోటీసులు

దొరవారిసత్రం, న్యూస్‌టుడే: నెలబల్లి జాతీయ రహదారి పక్కన సర్వే నంబరు 7లో భూములను ఆక్రమించి సాగు చేసిన పలువురికి శనివారం తహసీల్దారు శైలకుమారి నోటీసులు జారీ చేశారు.

ప్రైవేటీకరణతో పేదలు విద్యకు దూరం

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలగురవంబాబు అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు

రైతులకు యూరియా అందజేస్తున్న వ్యవసాయాధికారులు

వెంకటగిరి: ఎరువుల దుకాణ యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని వ్యవసాయ శాఖ ఏడీఏ అనసూయ అన్నారు. శనివారం పలు ఎరువుల దుకాణాల వద్ద రైతులకు యూరియా బస్తాలు అందించారు. పట్టణంలో తనిఖీలు చేయగా రెండు ఎరువుల దుకాణాల్లో స్టాక్ నమోదు వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడంతో 10 రోజుల పాటు లైసెన్సులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. తనిఖీ బృందం వచ్చిన సమయంలో సహకరించకపోగా, దుకాణాలు మూసేసి వెళ్లిన 4 దుకాణాల యజమానులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. వ్యవసాయాధికారిణి సుజాత తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థినుల ఎంపిక

వెంకటగిరి: విద్యార్థినులను అభినందిస్తున్న హెచ్‌ఎం రాధ, ఉపాధ్యాయులు

వెంకటగిరి, న్యూస్‌టుడే: జిల్లాలో పెద్దదైన జడ్పీ బాలికోన్నత పాఠశాలలోని విద్యార్థినులు పలు విభాగాల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయిని రాధ తెలిపారు. శనివారం రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థినులు ఇందు, సాయి శరణ్య, ఓవేయా, నవ్య, త్రిభువని, మునిధనలక్ష్మిని అభినందించారు.

తడ: తడ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రుక్ మస్తాన్, శివనేష్, గోకుల్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు హరిత తెలిపారు.

కయ్య కాదు.. రోడ్డేనయ్యా!

నాయుడుపేట మండలం మేనకూరు పంచాయతీ పరిధిలోని ఎర్రపశెట్టికండ్రిగకు వెళ్లే దారి బురద కయ్యను తలపిస్తోంది. మేనకూరు ప్రధాన రహదారి నుంచి ఎర్రపశెట్టికండ్రిగకు వెళ్లే రోడ్డు పొడవునా గుంతలు పడి బురదగా మారింది. రాకపోకలకు ప్రజలు తిప్పలు పడుతున్నారు.
–న్యూస్‌టుడే, నాయుడుపేట పట్టణం

నిరుపయోగంగా మరుగుదొడ్లు

సూళ్లూరుపేట మండలంలోని రాగన్నపట్టిడ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో విద్యార్థినులు ఆరుబయటకు వెళ్లాల్సి వస్తోంది. పాఠశాలలో 150 మంది చదువుతున్నారు. అధికారులు స్పందించి మరుగుదొడ్లను బాగుచేయాలని విద్యార్థులు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, సూళ్లూరుపేట గ్రామీణం

పైపులైన్ పగిలి నీటి వృథా

కోట మండల కాంప్లెక్స్ మార్గంలో జేసీబీతో టెలిఫోన్ తీగల ఏర్పాటు కోసం గుంతలు తవ్వుతుండగా పంచాయతీ పైపులు పగిలిపోయి తాగునీరు వృథాగా పోతోంది. నీరు కలుషితమవుతోంది. ఈవో రాజశేఖర్‌ను వివరణ కోరగా వెంటనే మరమ్మతులు చేయిస్తామన్నారు. –న్యూస్‌టుడే, కోట

ఏడాదిగా వెలగడం లేదు

పెరియవట్టు ఎస్టీ కాలనీలో ఏడాదికి పైగా వీధి దీపాలు వెలగడం లేదు. మొత్తం 25 కుటుంబాలు ఉండే కాలనీలో ఐదు స్తంభాలు ఉన్నాయి. కాలనీకి వచ్చిన ప్రతి అధికారికి దీపాలు వెలగడం లేదని మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. పొలాల మధ్యలో ఇళ్లు ఉండడంతో పాముల బెడద ఎక్కువగా ఉందని వాపోతున్నారు. త్వరలోనే పరిష్కరిస్తామని డిస్కం ఏఈ మురళి తెలిపారు. –న్యూస్‌టుడే, తడ

यूनियन बैंक Union Bank of India **యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా**

సూళ్ళూరుపేట బ్రాంచ్

పొట్టి శ్రీరాములు వీధి, సూళ్ళూరుపేట, తిరుపతి జిల్లా-524121, ఫోన్: 08623-242944

స్వాధీనత ప్రకటన (స్థిరాస్తి కొరకు)

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 8(1) క్రింద

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 ప్రకారం (యాక్ట్ నెం.54 ఆఫ్ 2002) మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్ ఫోర్స్ మెంట్) రూల్స్, 2002లోని రూల్ 3 తో చదివే సదరు సెక్షన్ 13(2) ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ **యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా** వారి అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారు

ఋణగ్రహీత/తనఖాదారు: శ్రీ కిలారి లోకేష్ నాయుడు, తండ్రి: కిలారి మునిస్వామి, 6వ వార్డు, యర్రపాలెం, ఇసుకమిట్ట, నాగేశ్వరరావు నగర్, సూళ్ళూరుపేట-524121
సహ-దరఖాస్తుదారు: శ్రీమతి కిలారి మంజుల, భర్త: కిలారి లోకేష్, 6వ వార్డు, యర్రపాలెం, ఇసుకమిట్ట, నాగేశ్వరరావు నగర్, సూళ్ళూరుపేట-524121

వారలను బకాయి సొమ్ము **రూ.48,08,584.34 పై. (అక్షరాలా నలభై ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయల ముప్పై నాలుగు పైసలు మాత్రమే)** నోటీసు అందిన తేదీ నుండి 60 రోజులలోగా చెల్లించవలసినదిగా వారిని కోరుతూ **తేదీ.01-08-2025**న డిమాండ్ నోటీసును జారీ చేసినారు.

ఋణగ్రహీత సదరు ఋణాన్ని తిరిగి చెల్లించుటలో విఫలమైనారు. కావున ఋణగ్రహీత మరియు సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా సదరు రూల్ 8 తో చదివే సదరు చట్టం లోని సెక్షన్ 13 యొక్క సబ్-సెక్షన్ (4) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఈ దిగువ సంతకందారు బ్యాంకుకు తనఖా ఉంచిన దిగువ వివరించిన ఆస్తిని **తేదీ.05-11-2025** న స్వాధీనం చేసుకున్నారు.

సదరు చట్టం యొక్క సెక్షన్ 13 యొక్క సబ్-సెక్షన్ (8) నిబంధనలు ప్రకారం ఋణగ్రహీతలు తమ తనఖా ఆస్తిని విడిపించుకోవడానికి ఉన్న కాలవ్యవధిని వినియోగించడమున్నదై శ్రద్ధ వహించవలెను.

సాధారణ ప్రజానీకానికి ముఖ్యముగా ఋణగ్రహీతను ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్తితో ఎవ్వరు ఎట్టి లావాదేవీలు జరుపరాదు. సదరు ఆస్తికి సంబంధించిన ఎట్టి లావాదేవీలైనను చెల్లించవలసిన బకాయిలు **యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా** వారి ఛార్జీకి లోబడి ఉంటాయి, ఇందుమూలముగా ప్రత్యేకంగా ఋణగ్రహీత మరియు సాధారణ ప్రజానీకానికి హెచ్చరించడమైనది.

స్థిరాస్తి వివరములు

తిరుపతి జిల్లా, సూళ్ళూరుపేట మండలం, సూళ్ళూరుపేట మున్సిపాలిటీ, పడమర వైపు గల డి.నెం.4-20/56, పడమర వైపు గల నేషనల్ హైవే 5 రోడ్ (జిఎన్‌టి రోడ్), యర్రబాలెం అలియాస్ కొల్లమిట్ట గ్రామం, పట్టా నెం.152 - డ్రై ల్యాండ్ సర్వే నెం.2లో అంతర్భాగంగా ఉన్న 80.70 చదరపు గజాలు లేదా 726.75 చదరపు అడుగుల స్థలంలో (జి+రెండు అంతస్తుల నిర్మాణం)తో కూడిన ఆర్‌సిసి నివాస స్థలం మరియు భవనం యావదాస్తి. **హద్దులు: తూర్పు:** నేషనల్ హైవే 5 రోడ్ (జిఎన్‌టి రోడ్), **దక్షిణం:** యర్రం రామచంద్రయ్య గారి ఖాళీ స్థలము, **పడమర:** కలంగి కాలువ గట్టు, **ఉత్తరం:** కాపిరెడ్డి రాజారెడ్డి గారి ఖాళీ స్థలము.

తేది: 05-11-2025, స్థలం: సూళ్ళూరుపేట సం/- అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఉపముఖ్యమంత్రికి వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే విజయశ్రీ

అటవీ అడ్డంకులు తొలగించండి

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో తీర ప్రాంత గ్రామాలైన వేనాడు, కొరిడి ప్రాంతాలకు రోడ్లు వేసేందుకు అనుమతి ఇప్పించాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ శనివారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వినతి పత్రం అందజేశారు. డిప్యూటీ సీఎం రేణిగుంటకు వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే విమానాశ్రయం చేరుకుని మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం అటవీ అడ్డంకులతో రహదారి వసతి లేక అవస్థలు పడుతున్న తీర ప్రాంత ప్రజల పరిస్థితిని వివరించి వినతిపత్రం ఇచ్చారు. డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించి, త్వరలోనే అనుమతులు ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. కలెక్టరు వెంకటేశ్వర్ కూడా ఉన్నారు.

నాడు నరకం.. నేడు సురక్షితం

వైకాపా హయాంలో రేవు దారి దుస్థితి ❖ కూటమి ప్రభుత్వం నిర్మించిన తారురోడ్డు

తడ, న్యూస్‌టుడే: పర్యాటక ప్రదేశం తడ మండలం భీములవారిపాళెం రేవుకు వెళ్లే మార్గం రూపురేఖలు మారిపోయాయి. జాతీయ రహదారి నుంచి రేవు వరకు కొత్తగా రోడ్డు వేయడంతో ఆ ప్రదేశం ఇప్పుడు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. వైకాపా హయాంలో ఐదేళ్ల పాటు రేవుకెళ్లే రోడ్డును పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. మరమ్మతులు కూడా చేపట్టలేదు. ✦ గత ప్రభుత్వ పాలనలో రేవు మార్గం పొడవునా గుంతలు పడి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఇరకం దీవికి రాకపోకలు సాగించే ప్రజలు గుంతల మార్గంలో నానా తంటాలు పడ్డారు. ✦ కూటమి ప్రభుత్వం రావడంతో రేవు దారికి మోక్షం కలిగింది. ఈ ప్రాంత్ర విశిష్టతను గుర్తించి సీసీ, తారురోడ్డు నిర్మించింది. ✦ రాకపోకలకు రహదారి సురక్షితంగా ఉండడంతో చేపల వేట సాగించే మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరకం దీవి ప్రయాణికులు సైతం సంబరపడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పులికాట్ సరస్సులో పడవ విహారం, ఇరకం దీవి పర్యటనకు వెళ్లేందుకు పర్యాటకులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. దాంతో స్థానికులకు కొంతమేర ఉపాధి కలుగుతోంది. ✦ జనవరిలో నిర్వహించే పక్షుల పండుగకు కొత్త రోడ్డు నిర్మాణంతో కొత్త కళ సంతరించుకోనుంది.

నిర్మాణ వ్యయం : రూ.63.50 లక్షలు

ఎక్కడి నుంచి: జాతీయ రహదారి నుంచి రైల్వేగేటు వరకు

దూరం: 250 మీటర్ల మేర సీసీ రోడ్డు

ఎక్కడి వరకు: రైల్వేగేటు నుంచి బీవీపాళెం రేవు వరకు

దూరం: 1.3 కి.మీ తారురోడ్డు

భద్రతా సిబ్బంది అనుమానాస్పద మృతి

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: నాయుడుపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. సత్యవేడు మండలం మదనపాళెం వాసి ఎన్.చంద్రశేఖర్(46) శ్రీసిటీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఆయన నాయుడుపేట రైల్వే వంతెన సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం సమీపంలో పురుగు మందు డబ్బా పడి ఉంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గురుకుల విద్యార్థి అదృశ్యం

చిల్లకూరు, న్యూస్‌టుడే: స్థానిక డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో సీనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థి శనివారం ఉదయం పాఠశాల నుంచి అదృశ్యమయ్యాడు. ఆచూకీ కోసం సాయంత్రం దాకా గాలించారు. ఫలితం లేకపోవడంతో అధ్యాపకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. చివరకు గూడూరు రైల్వేస్టేషన్‌లో ఉన్నాడని తెలుసుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి తండ్రికి అప్పగించారు.

వ్యక్తికి విద్యుదాఘాతం

వెంకటగిరి, న్యూస్‌టుడే: పట్టణంలోని 132 కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో మరమ్మతులు చేస్తుండగా హుమయన్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఒక్కసారిగా కేక వేస్తూ కిందకు పడిపోయాడు. సహచర సిబ్బంది వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.

మేమున్నాం.. మీకు తోడుగా..
గూడూరు: 85002 02046
నాయుడుపేట: 80085 73970
సూళ్లూరుపేట: 88979 08890
వెంకటగిరి: 80085 73966

గూడూరు పట్టణం, న్యూస్‌టుడే: సమస్య: గూడూరు-విందూరు ప్రధాన రహదారి ఎస్ఆర్ఏ టాకీస్ వద్ద రోడ్డుపై వ్యర్థాలు వేస్తున్నారు. –రామకృష్ణ, గూడూరు
సమాధానం: తొలగిస్తాం. –వెంకటేశ్వర్లు, కమిషనర్

కోట, న్యూస్‌టుడే: సమస్య: దొరువుకట్ట మార్గంలోని రోడ్డు గుంతలమయమైంది. వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – ఆర్ఆర్‌రెడ్డి, వాహనచోదకుడు
సమాధానం: పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపడతాం. –మల్లికార్జునరావు, ఇన్‌ఛార్జి ఏఈ

జన సమ్మర్దాల్లో అప్రమత్తత అవసరం

నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే: జన సమ్మర్దాల్లో నిత్యం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని డీఎస్పీ చెంచుబాబు పేర్కొన్నారు. పట్టణంలోని ఓ మండపంలో పోలీసు అధికారులు, సిబ్బందికి జన సమ్మర్దాల్లో సమర్థవంతంగా విధులు చేపట్టడంపై తిరుపతి రిజర్వు ఇన్‌స్పెక్టరు రమణారెడ్డి అవగాహన కల్పించారు. సీఐలు బాబి, సంగమేశ్వరరావు, మురళీకృష్ణ, ఎస్సైలు పాల్గొన్నారు.

న్యాయం చేయాలని వినతి

వెంకటగిరి, న్యూస్‌టుడే: జనసేన పార్టీకి చెందిన తన భర్తను 17 నెలలు కిందట అతి దారుణంగా హత్య చేశారని, తనకు న్యాయం చేయాలని భార్య పసుపులేటి మునెమ్మ కలెక్టరేట్ వద్ద ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు. శనివారం ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలెక్టరేట్‌కు వచ్చే సమయంలో ఆమె వినతిపత్రం ఇచ్చేందుకు అక్కడ ఉన్నారు. పోలీసులు కలెక్టర్ కార్యాలయం నుంచి అర్జీదారులందరినీ పంపేశారు.

కురుగొండలో సీసీరోడ్ల నిర్మాణం

ఓజిలి, న్యూస్‌టుడే: మండలంలో కురుగొండ ఎస్టీకాలనీలో రూ.35 లక్షలతో సీసీరోడ్ల నిర్మాణం పనులను ఆదివారం పీఏసీఎస్ అధ్యక్షుడు డాక్టర్ అంకయ్య, తెదేపా నాయకులు కలిసి ప్రారంభించారు. కొన్నేళ్లగా కాలనీలో పక్కా రోడ్లు వసతి లేక కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సమస్యను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆరు రోడ్లు నిర్మాణానికి ఉపాధిహామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేశారన్నారు.

(c) eenadu

ఈనాడు విశాఖపట్నం
ఆదివారం 9 నవంబరు 2025 సిటీ 5



కిక్కిరిసిన కొండ.. వాహనాలే నిండా

సింహాచలం అప్పన్న కొండకు శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో అనూహ్యంగా రద్దీ పెరిగింది. ప్రతి బస్సు కిక్కిరిసి చేరుకుంది. మరో వైపు భారీ సంఖ్యలో కార్లు రావడంతో కొండ నిండా ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. – ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, సింహాచలం

SCHOLARSHIP TEST
Date: 9th Nov. 2025 (Sunday)
COACHING FOR IIT-JEE & NEET
TEST CENTRES
ASCENT CLASSES
1. Beside K A Paul Auditorium, CBM Compound, Asilmetta, Visakhapatnam.
2. Opp. NSTL Family Gate, NAD Kotha Road, Visakhapatnam.
3. Opp. Cricket Stadium, Opp. MVV City 3rd Gate, P M Palem, Visakhapatnam.
Exam Timings: 10:00 a.m. to 12:15 p.m
DAV PUBLIC SCHOOL
STEEL PLANT
Sector-3, Ukkunagaram, Vizag.
Exam Timings: 10:00 a.m. to 12:15 p.m
SPRING DALES HIGH SCHOOL
NEW GAJUWAKA
Near Pantulugari meda, Gajuwaka, Vizag.
Exam Timings: 2:30 p.m. to 4:45 p.m
For Registration Contact Office
Asilmetta Campus
0891-2556015, 8897342167, 9704004847
NSTL Campus:
8977939346, 7989866197, 9948274565, 6303213908
P.M. Palem Campus:
8341064067, 8977792062
www.ascentclasses.edu.in
ascent CLASSES
Focusing on IIT-JEE & NEET
Registration Fee ₹100/-(1 PP Photo)
Those Studying CLASS 10th are eligible to apply

అన్నవరానికి ఎక్స్‌ప్రెస్ సర్వీసు

కార్పొరేషన్, న్యూస్‌టుడే: విశాఖ నుంచి నేరుగా అన్నవరం వెళ్లడానికి ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ బస్సులను నడపాలని మహిళల నుంచి వచ్చిన అభ్యర్థనలకు ఆర్టీసీ అధికారులు స్పందించారు. నగరం నుంచి అన్నవరానికి అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర, శీతల బస్సులు తప్ప ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ సర్వీసులు లేవు. దీంతో ముందు అనకాపల్లి వరకు వెళ్లి అక్కడ నుంచి ఎక్స్‌ప్రెస్‌లో తునికి చేరుకుని, అక్కడ నుంచి మరో బస్సులో అన్నవరం వెళ్తున్నారు. ఈ ఇక్కట్లు తీరేలా ఇకపై ఉదయం 7,సాయంత్రం 6 గంటలకు విశాఖ నుంచి అన్నవరం, రాజమహేంద్రవరానికి నేరుగా ఎక్స్‌ప్రెస్ సర్వీసు నడుపుతారు.

'అల'సత్యమే ముంచేస్తోంది..!

ఈనాడు, విశాఖపట్నం

సువిశాల సముద్ర తీరం విశాఖ సొంతం. దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అందాల తీరంలో హాయిగా విహరిస్తూ సేద తీరుతుంటారు. కొందరు అత్యుత్సాహంతో సముద్రంలో ఈత కొడుతుంటారు. రాకాసి అలలు పొంచి ఉంటాయని గ్రహించరు.. వాటిల్లో చిక్కుకుని.. ఊపిరాడక.. విగతజీవుల్లా మారుతున్నారు. విశాఖ పరిసరాల్లో బీచ్‌ల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

తీర ప్రాంతంలో రిప్ కరెంట్‌తో జాగ్రత్త

గత ఐదేళ్లలో 165 మంది మృత్యువాత

'రిప్' కరెంట్‌లో చిక్కుకుంటే ...

రిప్‌కరెంట్ ఉన్న చోట అలలు పెద్దగా కనిపించవు. సముద్రం నుంచి నేరుగా బయటకు పొడవైన సన్నటి నీటి గీతలా కనిపిస్తుంది.

ఎవరైనా రిప్ కరెంట్‌లో చిక్కుకుంటే అది 30-100 మీటర్ల మేర సముద్రంలోకి బలంగా లాక్కెళుతుంది. ఆ సమయంలో భయాందోళనకు గురికావొద్దు. నేరుగా తీరానికి ఈత కొట్టకూడదు. అలా చేస్తే బలహీనం అవుతారు

అలలకి సమాంతరంగా కుడి, ఎడమ.. ఏదో ఒక వైపునకు ఈదడం ద్వారా బయట పడొచ్చు.

నీరు బలంగా లాగుతున్న (రిప్ కరెంట్) ప్రదేశం నుంచి బయటకి వచ్చాక, తిరిగి అలల సాయంతో డయాగ్నల్‌గా తీరం వైపు ఈదాలి.

ఏడాది	మృతులు
2025	24
2024	27
2023	33
2022	46
2021	35

● విశాఖ పరిధిలోని తీరంలో 30 చోట్ల పర్యాటకులు స్నానాలు ఆచరిస్తుంటారు. కొన్ని ప్రదేశాల్లో అలలు తీరాన్ని వేగంగా ఢీకొని అంతే వేగంగా వెనక్కి వెళతాయి. ఇలాంటి రెండు అలల మధ్య ఉండే నీటినే 'రిప్ కరెంట్' అంటారు. ఈ జలాలు చూడటానికి నిశ్చలంగా అనిపిస్తాయి. అందుకే వీటి బారిన పడి ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్నారు.

● ఆరిలోవ, భీమిలి, దువ్వాడ, త్రీటౌన్, వన్‌టౌన్, మల్కాపురం, న్యూపోర్టు, పీఎంపాలెం, ఎంవీపీ కాలనీ స్టేషన్ల పరిధిలో ఐదేళ్లలో 165 మంది సముద్ర స్నానాలకు వెళ్లి చనిపోయారు.

ఇటీవలి ఘటనలు ఇలా..

★ అక్టోబరు 5న యారాడ బీచ్‌లో సముద్రంలోకి దిగిన నలుగురు విదేశీయులు కొట్టుకు పోయారు. లైఫ్ గార్డ్స్ ముగ్గుర్ని రక్షించగా, ఒకరు మృతి చెందారు.

★ అక్టోబరు నెలలోనే యారాడ బీచ్‌లో ఇద్దరు యువకులు గల్లంతవ్వగా నేటికీ ఆచూకీ తెలియరాలేదు.

★ ఆగస్టులో ఆర్కేబీచ్ పరిధిలో రాకాసి అలలకు ఓ కుటుంబంలో ముగ్గురు చిక్కుకోగా ఒకరు చనిపోయారు. వీరిని కాపాడటానికి వెళ్లిన ఒడిశాకు చెందిన యువకుడు సైతం మృతి చెందారు.

మెరైన్ పోలీసుల సూచనలు ఇవే..

● ఎక్కువ దూరం సముద్రంలోకి వెళ్లకుండా, అలలకు ఎదురు పోకుండా జాగ్రత్త వహించాలి.

● బీచ్‌ల వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డుల్లోని సూచనలను తప్పక పాటించాలి.

● వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు సముద్రంలో లోతుకు దిగకూడదు.

● ఏదైనా అనుమానాస్పద వస్తువును తీరంలో గుర్తిస్తే మెరైన్ కంట్రోల్ రూం 1093కు సమాచారమివ్వాలి.

● మద్యం తాగి స్నానం చేయడం పూర్తిగా నిషేధం

డీఆర్ఎం విస్తృత తనిఖీలు | 8లో

FOR SALE
SRINIVASA PARLOUR
NAD JUNCTION
CALL: 9848199022

Padmasri IVF CENTER
పిల్లలు లేని దంపతులకు శుభవార్త
తల్లితండ్రులు కావాలనే కల నిజం చేసుకోవాలి అనుకుంటున్నారా ?
మెగా ఇన్ఫెర్టిలిటీ కన్సల్టేషన్ క్యాంప్
IVF ₹1.25* Lakhs
నో హిడెన్ ఛార్జెస్
16 నవంబర్ 2025
ఉ॥ 9 గం॥ల నుండి మ॥ 3 వరకు
అపాయింట్‌మెంట్ తప్పనిసరి
ఉచిత కన్సల్టెన్సీ మరియు స్కానింగ్
జర్మనీలో తర్ఫీదు పొందిన ప్రముఖ సంతాన సాఫల్య నిపుణురాలు
డా॥ పి. సుధా పద్మశ్రీ గారు
M.D. (Obst.& Gynaec)
Specialist in Gynaec Laparoscopy and Infertility Core Fertility Specialist.
పద్మశ్రీ ఐ.వి.ఎఫ్. సెంటర్
డో.నెం. 49-48-16/5, ఎన్.జి.జి.ఓ. కోలనీ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం-16.
ఫోన్: 0891-2734747, 9246634747
అపాయింట్‌మెంట్ కొరకు:
9246634747, 8790538761, 6305229695

TOLET
3700 sft. Commercial Space
For Bank,Offices,Software Companies in Dwarakanagar 5th Lane,VSP
contact: 9963553888

WANTED CIVIL ENGINEERS
B Tech/DCE Having Knowledge in execution of Major Building Projects, CC Roads, Drains etc with minimum 5 years experience having knowledge in handling the project individually and knowledge in taking levels to work at Jangareddygudem, Eluru District, A.P.
RVR INFRA DEVELOPERS
2-1-59, 4th floor, Rayanam's Complex, Opp Subhadra Arcade Complex, Bhanugudi Junction, KAKINADA.
E mail : rvrinfradevelopers@yahoo.com

bhoomatha® భూమాత గ్రూప్ group
PIONEERS IN REAL ESTATE & CONSTRUCTIONS
గూగుల్ డాటా సెంటర్‌తో,అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో రియల్ ఎస్టేట్ రంగానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. విశాఖలో అగ్రశ్రేణి రియల్ ఎస్టేట్ సంస్థ భూమాత కొరకు ఈ క్రింది డైనమిక్ మార్కెటింగ్ టీమ్స్ కావలెను.
Deputy Directors : 5 No.s
రియల్ ఎస్టేట్‌లో 3 నుండి 5 సం.ల అనుభవం కలిగి, టీమ్స్ కలిగి ఉన్న డైనమిక్ లీడర్స్ కావలెను. శాలరీ రూ.20,000/- + కమీషన్.
Sr. Vice Presidents : 10 No.s (M/F)
రియల్ ఎస్టేట్‌లో డైరెక్ట్ ఫీల్డ్‌లో 1 నుండి 2 సం.ల అనుభవం కలిగిన వారు కావలెను. శాలరీ రూ.16,000/- + కమీషన్.
Vice Presidents : 15 No.s (M/F)
అనుభవంతో నిమిత్తం లేకుండా డైరెక్ట్ సేల్స్ చేయుటకు ఆసక్తి ఉన్న వారు కావలెను. శాలరీ రూ.12,000/- + ఇన్సెంటివ్
S. Narayana Rao (Adl. Sr. Director, Marketing) ✆ 90005 28729
Walk-in on 9th & 10th November 2025 from 10 am to 6 pm
Br: Thalluri Heights, NH-5, Dairy Farm Jn., Adarshanagar, Vizag

ఉండు.. నేనూ నీ వెనుకే వస్తా!!

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, కార్పొరేషన్

సమయ పాలన పాటించని ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులు విసిగిపోతున్నారు. ద్వారకా బస్‌స్టాండ్ నుంచి నాలుగైదు బస్సులు ఒకేసారి బయలుదేరడం, ఒకేసారి చేరుకోవడం ఇటీవల తరచూ జరుగుతోంది. విశాఖ నుంచి చోడవరం, అనకాపల్లి, సబ్బవరం, కూర్మన్నపాలెం, గాజువాక, కొత్తవలస, తగరపువలస వెళ్లే మార్గాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఒక్కోసారి అరగంట, గంట ఆలస్యమవుతుండగా.. కొన్నిసార్లు కనీసం రెండు నుంచి మూడు గంటలు ఆలస్యమవుతున్నాయి. ఎప్పుడు వస్తున్నాయి... ఎప్పుడు వెళ్తున్నాయి, ఆలస్యం ఎందుకు అనే అంశాలపై అధికారుల పర్యవేక్షణ కనిపించడం లేదు. ట్రాఫిక్ రద్దీని సాకుగా చూపించి చాలాసార్లు ఆలస్యమంటున్నారు.

ఈ నెల 6న సాయంత్రం 5.30 గంటలకు ఒకే సమయంలో విశాఖ-అనకాపల్లి-ఎలమంచిలి బస్సులు రెండు విశాఖ చేరుకున్నాయి. వీటిలో ఒకటి గంట ముందు రావాలి.

ఈ నెల 5న 0187, 0426 నంబరు బస్సులతో పాటు మరో రెండు.. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఒకేసారి చోడవరానికి బయలు దేరాయి. ముందు వెళ్లినవి రద్దీగా.. ఆ తర్వాతవి ఖాళీగా వెళ్లాయి.

ఈ నెల 5న విశాఖ నుంచి చోడవరానికి 1427, 0075, 4359, 4086 నంబరు బస్సులతో పాటు మరో రెండు రాత్రి 7.30 గంటలకు ఒకే సమయంలో చోడవరం బస్‌స్టాండ్‌కు చేరుకున్నాయి. తిరిగి అక్కడి నుంచి 7.45 గంటలకు అవన్నీ నగరానికి బయలుదేరాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి విశాఖకు వచ్చేందుకు చోడవరంలో నిరీక్షణ తప్పలేదు.

పరిశీలిస్తాం: 'పర్యవేక్షణ బృందాలు ఏర్పాటు చేసి బస్సుల సమయపాలనపై దృష్టిసారిస్తాం. ఈ అంశంపై తరచూ ఫిర్యాదులూ అందుతున్నాయి. వాస్తవాలేమిటో తెలుసుకొని ఆలస్యం కాకుండా డ్రైవర్లను అప్రమత్తం చేస్తాం' అని ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు పేర్కొన్నారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..!

నేడు క్షత్రియ అవివాహితులకు 'ఈనాడు పెళ్లిపందిరి' ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

★ తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదికైన 'ఈనాడు పెళ్లిపందిరి' క్షత్రియ అవివాహితుల కోసం ఉచిత ప్రొఫైల్, రిజిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. విశాఖ నగరం అక్కయ్యపాలెంలోని 'ఈనాడు' కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుంది.

★ వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు **నేడు (ఆదివారం, నవంబరు 09న)** ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పాల్గొని ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

★ మరిన్ని వివరాలకు **9154918858, 8008001616** ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఫోన్ లేదా యాప్ ద్వారా కూడా ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.

– న్యూస్‌టుడే, అక్కయ్యపాలెం

The Largest Jewellery Exhibition Ever in Vizag
2 DAYS LEFT 9 10 NOV 2025 10 AM - 9 PM
Hotel Green Park
1g GOLD COIN on jewellery purchase over ₹5 lakhs
0.5g GOLD COIN on jewellery purchase over ₹2.5 lakhs
Certified VVS-EF Diamond Jewellery Starting from ₹51,999/ct (0.200gms)
100% Old Gold Exchange
*T&C apply
Reach us at: 72077 73263 / 89778 65994
Sri Krishna Jewellers® SINCE 1967
Vizag: VIP Road, AP | Hyderabad: Rd. 10, Banjara Hills | USA: Dallas, Texas
+91 96399 96399 | srikrishnajewellers | srikrishna.com

విశాఖకు గూగుల్ రానున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ అక్షర క్రమం ఆకట్టుకుంటోంది. –ఈనాడు, విశాఖపట్నం

నేషనల్ సిల్క్ ఎక్స్‌పో
ప్రదర్శన మరియు అమ్మకం
వెడ్డింగ్ సీజన్ స్పెషల్
చివరి 3 రోజులు
హోటల్ గ్రీన్ పార్కు
వాల్తేరు మెయిన్ రోడ్డు, విశాఖపట్నం
భారతదేశం నలుమూలల గల 150+ సర్టిఫైడ్ వీవర్స్ & బెస్ట్ డిజైనర్స్ నుండి
భారత దేశం నలుమూలలా ప్రామాణికమైన & నమ్మకమైన సిల్క్ & కాటన్ చీరలు వీవర్స్ ధరకు మాత్రమే
అన్ని లేటెస్ట్ వెరైటీలు & కొత్త డిజైన్‌లు
సిల్క్ & కాటన్ శారీ | డిజైనర్ వేర్ | ఎత్నిక్ వేర్ కుర్తి & డ్రెస్సెస్ | ఫ్యాషన్ జ్యూయలరీ | హ్యాండ్ క్రాఫ్ట్ టెక్స్‌టైల్స్
UP TO 50% DISCOUNT
M: 9441987009 | Entry Free | All UPI Online / Debit & Credit Cards Accepted

'తీరం'లో ఉల్లంఘనలకు కళ్లెం పడేనా?!

'రెస్టో బార్'లపై చర్యలకు కార్యాచరణ

ఈనాడు-విశాఖపట్నం: సాగర తీరం విధ్వంసాలతో విలవిల్లాడుతోంది. తీర ప్రాంత నియంత్రణ మండలి (సీఆర్‌జడ్) నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా రెస్టో బార్‌లు నిర్వహిస్తున్నారు. ఈ ఉల్లంఘనలకు వైకాపా హయాంలోనే బీజం పడగా, నేటికీ కొన్ని ఆ నేతల గుప్పిట్లోనే ఉన్నాయి. తీరంలో నిబంధనలు ఉల్లంఘించిన, అనుమతుల్లేని రెస్టో బార్‌లపై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా జీవీఎంసీకి హైకోర్టు ఆదేశాలిచ్చింది.

అలా ఏర్పాటు: ఉత్తరాంధ్ర వైకాపా ఇన్‌ఛార్జిగా విజయసాయిరెడ్డి ఉన్న సమయంలో తీరంలో ఉల్లంఘనలంటూ హడావుడి చేశారు. కొందరు వైకాపా తీర్థం పుచ్చుకోగానే మళ్లీ యథావిధిగా నిర్మాణాలు సాగించారు. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఏకంగా శాశ్వత గోడను తీరంలో నిర్మించారు. అదే క్రమంలో కొందరు తీరంలో రెస్టో బార్‌లను ఏర్పాటు చేశారు. వాటిపై కార్పొరేటర్ మూర్తియాదవ్ కోర్టును ఆశ్రయించారు.

✦ తీరంలోని ఓ బీచ్ రిసార్ట్‌ను పర్యాటకశాఖ అభివృద్ధి చేసింది. ముగ్గురు వైకాపా నేతలు భాగస్వామ్యంతో నిర్వహణకు తీసుకున్నారు. ఇక్కడ ఈత కొలనును నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు. తీరంలో టెంట్లు వేసి రాత్రిళ్లు పార్టీలు చేస్తుండగా సామాజికమాధ్యమాల్లో వైరల్ కావడంతో తొలగించారు. ఇలాంటివి ఇంకా ఉన్నాయి. వీటిపై ఏం చేస్తారో వేచి చూడాలి.

రెండు వారాల్లో తగిన ఉత్తర్వులు..

హైకోర్టు ఆదేశాలతో ఐదు రెస్టోబార్‌లు, రిసార్ట్‌లకు జీవీఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విచారణకు హాజరైన యాజమాన్య ప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇచ్చారు. సీఆర్‌జడ్-11 ప్రాంతంలో కొత్తగా అభివృద్ధి చేయలేదని, నిర్మాణాలు తాత్కాలికమైనవని, 40 సంవత్సరాలుగా నిర్మాణం ఉందని, మరమ్మతులు మాత్రమే చేస్తున్నామని చెప్పుకొచ్చారు. వాస్తవానికి జీవీఎంసీ, సీజడ్ఎంఏ, పీసీబీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో గుర్తించిన లోపాలను కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం ఇచ్చిన వివరణలను పరిగణనలోకి తీసుకుని, రెండు వారాల్లో తగిన చర్యలు తీసుకొని ఉత్తర్వులు జారీ చేయాలంటూ కోర్టు ఆదేశించింది.

ఆదర్శమూర్తికి అశ్రుతాంజలి
మంచితనానికి, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచి, అనురాగం, ఆప్యాయతలు మాకు పంచి, కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన మీరు దైవసన్నిధికి చేరినందుకు చింతిస్తూ... మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... శోకతప్త హృదయాలతో...
భర్త: కీ॥శే॥ ఉప్పులూరి అప్పల నరసయ్య గారు
కీ॥శే॥ శ్రీమతి ఉప్పులూరి కమలమ్మ గారు
జననం: 01-06-1945 మరణం: 31-10-2025
కుమారులు - కోడళ్ళు: ఉప్పులూరి శ్రీనివాసరావు - ప్రభ, ఉప్పులూరి సత్యనారాయణ - శ్రీదేవి
కుమార్తెలు - అల్లుళ్ళు: సరితం నరసకుమారి (లేటు) - సత్యనారాయణ (లేటు), ఎబ్జి రామలక్ష్మి - నరేంద్ర
మనుమలు: ఉప్పులూరి విష్ణువర్ధన్ వినయ్, ఉప్పులూరి నాగ శివ సాయి చరణ్
మనుమరాళ్ళు: ఉప్పులూరి లిఖిత, ఉప్పులూరి రోహిత
మనుమరాళ్ళు: ఉప్పులూరి హైమ, నంది కుసుమ, చింతల అనూష, ఎబ్జి సింధు, మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు
పెద్దకర్మ: తేది.12-11-2025 బుధవారం డో.నెం. 2-189, ఎండాడలో మా స్వగృహము నందు జరుపబడును. సెల్: 99486 62159, 9963245745

NAREDCO VIZAG PROPERTY Fest 2025
Under the aegis of the Ministry of Housing and Urban Affairs, Government of India
ENTRY FREE
SPECIAL DISCOUNTS
VISIT NAREDCO PROPERTY FEST
YOUR ONE-STOP DESTINATION FOR DREAM LIVING!
HOURLY LUCKY DRAW
BUMPER PRIZE
GADIRAJU PALACE, BEACH ROAD, VISAKHAPATNAM
NOV. 14 15 16 2025
MEDIA PARTNER ఈనాడు ETV
APARTMENTS | PLOTS | VILLAS | FARMLANDS | BANKS
INTERIORS | BUILDING MATERIALS
SPONSORED BY THL VALLEY | SBI HOME LOANS | Jaquar BATH + LIGHT
SCAN ME

(c) eenadu

బస్సులు వచ్చే ప్రాంతంలో వేచి ఉన్న విద్యార్థులు

ప్రమాదమని తెలిసినా.. సీటు కోసం ఆరాటం..

ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని పోర్టికోల వద్దకు బస్సులు వచ్చే ప్రాంతంలో వేచి ఉంటూ కొంతమంది విద్యార్థులు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. బస్సులు పోర్టికోల నుంచి వెనక్కు వస్తుండటం, ఖాళీ అయిన పోర్టికోల వద్దకు బస్సులు నిలపడానికి వెళ్లే సమయంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల శ్రీకాకుళం వెళ్లాల్సిన ప్యాసింజర్ బస్సు పోర్టికో వద్దకు వస్తూ సకాలంలో బ్రేకులు పట్టకపోవడంతో పోర్టికో దాటి పిల్లర్‌ను ఢీకొట్టింది. బస్సుకు, పిల్లర్‌కు మధ్యలో ఓ మహిళ ఉండిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సిబ్బంది పెద్దగా పట్టించుకోకపోవడం, విద్యార్థులు వారి మాటను సైతం లెక్క చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సిటీ బస్ టెర్మినల్‌లోనే విద్యార్థులు వేచి ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కార్పొరేషన్

ఆన్‌లైన్‌లో కనకమహాలక్ష్మి అభిషేకం టికెట్లు

గతేడాది కంటే రూ.2500 పెంపు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: పాతనగరంలోని బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల సందర్భంగా గురువారం, సాధారణ రోజుల్లో నిర్వహించే పంచామృతాభిషేకం టికెట్ల ధరలను భారీగా పెంచారు. ఈనెల 21 నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు జరగనున్నాయి. గురువారం రోజున అర్ధరాత్రి, సాయంత్రం నిర్వహించే విశేష పంచామృతాభిషేకం టికెట్‌ను రూ.10 వేలకు పెంచారు. గతేడాది ఈ టికెట్ ధర రూ.7500లుగా ఉండేది. సాధారణ రోజుల్లో తెల్లవారుజామున, మధ్యాహ్నం, సాయంత్రం నిర్వహించే పంచామృతాభిషేకం టికెట్ ధరను రూ.3 వేలకు పెంచారు. గతేడాది రూ.2500 ఉండేది. కమిషనర్ ఆమోదం మేరకు టికెట్ ధరను పెంచామన్నారు. ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చునని ఆలయ ఈఓ కె.శోభారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెండు టికెట్లతో పాటు విశిష్ట దర్శనం టికెట్ రూ.500లను ఏపీ టెంపుల్ వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా భక్తులు బుక్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ నెంబరు 9552300009 ద్వారా కూడా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చునని ఆమె వివరించారు.

గిరిజనుల సంస్కృతి ఉట్టిపడేలా..

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: స్వాతంత్ర్యం ముందు, తర్వాత గిరిజనుల జీవన విధానంలో ఉపయోగించే పనిముట్లు, ఆయుధాలను సేకరించి రుషికొండలోని గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ మిషన్ (టీసీఆర్ అండ్ టీఎమ్) కార్యాలయ భవన సముదాయంలో భద్రపరుస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన రూ.35 కోట్ల నిధులతో ఏఎస్సార్ జిల్లా చింతపల్లి మండలం తాజంగి ప్రాంతంలో సుమారు 22 ఎకరాల్లో గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం నిర్మాణం చేపడుతున్నారు. గిరిజనుల జీవన విధానాలు, అల్లూరి సీతారామరాజు తదితర సమరయోధుల పోరాట గాథలను తెలియజేసేలా దీన్ని నెలకొల్పుతున్నారు. అక్కడ ప్రదర్శనగా ఉంచడం కోసం సేకరించిన పనిముట్లను తొలుత టీసీఆర్ అండ్ టీఎమ్ కార్యాలయంలో ఉంచుతున్నారు. ఈ మేరకు సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలోని సవర, జాతాపు, నూకదొర, కొటియా, కోందు, కోయ వంటి గిరిజన జాతుల వేట, గృహోపకరణ, వ్యవసాయం, సంగీతం తదితర సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే పరికరాలను కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రాణి, క్యూరేటర్ డాక్టర్ పి.శంకరరావు తదితర అధికారుల ఆధ్వర్యంలో 2024 నవంబరు నుంచి సేకరిస్తున్నారు. అలాగే ఆంధ్రవిశ్వవిద్యాలయం ఫైన్‌ఆర్ట్స్‌లో ఉత్తీర్ణులైన ఇద్దరు విద్యార్థులు ప్రవీణ్, కె.ఈశ్వరరావులతో పలు నమూనాలు, చిత్రాలను రూపొందిస్తున్నారు.

అక్రమ లేఅవుట్లు.. అడ్డగోలు విక్రయాలు

ఈనాడు డిజిటల్, అనకాపల్లి

జిల్లాలో అనధికారిక లేఅవుట్లు ఎక్కడికక్కడ వెలుస్తున్నాయి. అనుమతులు లేకుండా, భూమార్పిడి పన్ను చెల్లించకుండా దర్జాగా వెంచర్లు వేసేస్తున్నారు. నిబంధనలు మాకేం పట్టవన్నట్లు అక్రమార్కులు వ్యవహరిస్తున్నారు. నేతల అండదండలు ఉండటంతో అనధికారిక వెంచర్లకు అడ్డుకట్ట పడటం లేదు.

మునగపాక: వీఎంఆర్‌డీఏ నుంచి అనుమతులు తీసుకోబోతున్నామంటూ వేస్తున్న లేఅవుట్

అనకాపల్లి జిల్లాలో 496 లేఅవుట్లకు అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. వాటికి నోటీసులు సైతం అందించారు. కానీ.. ఇప్పటివరకు ఒక్కరు కూడా అనుమతికి రుసుం చెల్లించలేదు. అధికారులు ఆయా వెంచర్లలో క్రయవిక్రయాలు చెల్లవంటూ బోర్డులు పెట్టారు. రియల్టర్లు ఆ బోర్డులను పీకి పక్కన పడేస్తున్నారు.

ఈ అనుమతులు తప్పనిసరి: జిల్లాలో లేఅవుట్ వేయాలంటే వీఎంఆర్‌డీఏ అనుమతి తప్పనిసరి. లేఅవుట్ వేస్తున్న భూమి విలువ ప్రకారం నాలా పన్ను చెల్లించాలి. లేఅవుట్‌లో ఎకరాలో పదిశాతం స్థలాన్ని సామాజిక అవసరాల కోసం వదిలిపెట్టాలి. కానీ.. వ్యాపారులు మొత్తం స్థలాన్ని ప్లాట్లుగా మార్చేసి అమ్మేస్తున్నారు. రెండు, మూడు ఎకరాల్లో లేఅవుట్ వేసి.. చిన్నచిన్న రాళ్లు హద్దులుగా నిర్ణయించి విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై కొనుగోలుదారులు ఫిర్యాదు చేస్తే లేఅవుట్లలో బోర్డు పెట్టి చేతులు దులుపుకొంటున్నారు.

వ్యవసాయ భూముల్లోనూ..

అనకాపల్లి ప్రత్యేక జిల్లాగా ఏర్పడటంతో భూముల విలువ భారీగా పెరిగింది. దీంతో రియల్టర్ల కన్ను ఆవ ఖండం భూములపై పడింది. ఇవన్నీ వర్షం కురిస్తే నిండిపోయే చిత్తడి నేలలు (వాటర్‌బెల్ట్). ఇవి గృహనిర్మాణాలకు అంత అనుకూలం కాదు. కానీ వీటినీ వెంచర్లుగా మార్చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయరహదారికి ఆనుకుని భారీ లేఅవుట్ వేశారు. తర్వాత దీనిపై భారీగా ఫిర్యాదులు రావడంతో కొంతకాలం నిలిపేశారు. మళ్లీ ఇప్పుడు అదే వెంచర్‌లో డ్రెయిన్లు, రోడ్ల పనులు చేస్తున్నారు.

మునగపాక విద్యుత్తు ఉప కేంద్రం ఎదురుగా ఆవఖండంలో భారీ లేఅవుట్లు వేస్తున్నారు. వీటికి ఎటువంటి అనుమతి లేకపోయినా.. ప్రపోజ్డ్ టు వీఎంఆర్‌డీఏ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని లేఅవుట్లు వేస్తున్నారు. దీనికి వెళ్లేందుకు పంట కాలువ పైనుంచి కల్వర్టు నిర్మించి మరీ రోడ్డు వేసుకుని పనులు చేస్తున్నారు.

సబ్బవరం నుంచి పాయకరావుపేట వరకు జాతీయ రహదారి వెంట భారీ వెంచర్లు వెలుస్తున్నాయి. నక్కపల్లిలో భారీ పరిశ్రమలు ఏర్పాటు అవుతుండటంతో.. రియల్‌ఎస్టేట్ వ్యాపారులు ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి వెంచర్లు వేస్తున్నారు.

నోటీసులు ఇచ్చాం

జిల్లాలోని అన్ని మండలాల నుంచి అనధికారికంగా వేసిన లేఅవుట్ల వివరాలు సేకరించి వాటికి నోటీసులు ఇచ్చాం. అయినా స్పందించనిచోట్ల బోర్డులు పెట్టి.. పన్నుకట్టి అనుమతులు తీసుకోవాలని సూచించాం. త్వరలో ప్రత్యేక శిబిరం పెట్టి అపరాధ రుసుంతో పాటు పన్నులు కట్టించుకుని అనుమతులు ఇస్తాం. అప్పటికీ స్పందించని వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. – సందీప్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి

భక్తజన సందోహంగా సింహాచలం క్షేత్రం

మాడవీధుల్లో భక్తజనం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి కొలువైన సింహాచలం క్షేత్రం శనివారం భక్తజన సందోహంగా మారింది. వారాంతం కావడంతో పెద్దఎత్తున ఆలయానికి భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో సింహగిరి మాడవీధులు రద్దీగా మారాయి. కేశఖండనశాల, గంగధార మార్గాల్లో జనం కిక్కిరిశారు. పార్కింగ్ ప్రాంగణం నిండిపోయింది. దీంతో గజపతి సత్రం రోడ్డు, టీవీ టవర్ రోడ్డు, హిల్‌టాప్ రహదారిలోకి వాహనాలను తరలించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా నేపథ్యంలో కొండపైకి రాకపోకలు సాగించేందుకు భక్తులు పోటీపడ్డారు. బస్సుల్లోకి ఎక్కేందుకు తోపులాటలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుమారు 40 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. వివిధ రూపాల్లో రూ.45.57 లక్షల ఆదాయం సమకూరగా ఒక్క దర్శనం టికెట్ల ద్వారా రూ.27 లక్షలు ఆదాయం వచ్చింది.

నేషనల్ సిల్క్ ఎక్స్‌పో, విక్రయాలకు స్పందన

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: హోటల్ గ్రీన్‌పార్కులో ఏర్పాటు చేసిన నేషనల్ సిల్క్ ఎక్స్‌పో - ఎగ్జిబిషన్ కమ్ సేల్‌కు విశేష స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శన, విక్రయాలు ఈనెల 11 వరకు కొనసాగిస్తామన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక సంబంధాలను మేళవించి అన్నిరకాల ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచామన్నారు. వేలాది రకాల పట్టు చీరలు, కాటన్ డిజైన్ దుస్తులు, డిజైనర్ చీరలు, బ్లౌజ్‌లు, కుర్తాల కొనుగోలుపై 50 శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. ప్రతిరోజూ ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటలు వరకు ప్రదర్శన ఉంటుందని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఎక్స్‌పోలో వస్త్రాల ప్రత్యేకత వివరిస్తూ...

రహదారి పనులను త్వరగా పూర్తి చేయండి

వన్‌టౌన్, న్యూస్‌టుడే: నగరంలో చేపడుతున్న రహదారుల పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కాన్వెంట్ కూడలి నుంచి ఐఎన్ఎస్ డేగా, పోర్టు డాక్ ఏరియా వరకు చేపడుతున్న రోడ్డు పనులను జీవీఎంసీ, జాతీయ రహదారుల సంస్థ అధికారులతో కలిసి శనివారం కలెక్టర్ పరిశీలించారు. భాగస్వామ్య సదస్సు నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. నాణ్యతలో రాజీ పడవద్దన్నారు. ఆయా విభాగాల అధికారులు ప్రతిరోజూ క్షేత్రస్థాయి పరిశీలన చేసి పనుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్ వెంట జీవీఎంసీ సీఈ సత్యనారాయణ ఇతర అధికారులు ఉన్నారు.

కాన్వెంట్ కూడలి వద్ద రహదారి పనులకు సంబంధించి అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ హరేంధిర ప్రసాద్

వినూత్న పద్ధతుల్లో పంటలు పండించాలి

మంత్రి శ్రీనివాస్

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వినూత్న పద్ధతుల్లో పంటలు పండించాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రెండో రైతు సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, అది లాభసాటిగా మారేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని వర్సిటీ అందించాలని సూచించారు. అనంతరం సిటీ స్కాన్ మోడల్ ల్యాబ్‌తో పాటు మరో రెండింటిని ప్రారంభించారు. వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొ. డీఎన్ రావు, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకం నాగమాదవి, చాన్సలర్ జీఎస్ఎన్ రాజు, వైస్ ఛాన్సలర్ ప్రశాంత్‌కుమార్ మహంతి, అధ్యాపకులు పాల్గొన్నారు.

రైతు సమ్మేళన కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్

జూలో 12 ఏళ్ల ఎలుగుబంటి మృతి

ఎలుగుబంటి (పాతచిత్రం)

ఎండాడ, న్యూస్‌టుడే: ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో 12 ఏళ్ల వయసున్న ఎలుగుబంటి (ఆడ) శనివారం మృతి చెందిందని జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. అనారోగ్యం కారణంగా ఎలుగుబంటి కొద్ది రోజులుగా జావ తినడం మానేసిందన్నారు. దీంతో పండ్లు, ఖర్జూరాలు, బ్రెడ్ తదితరాలను ఆహారంగా అందించి వైద్యుల పర్యవేక్షణలో సంరక్షిస్తున్నారన్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఎలుగుబంటి గర్భస్రావం సూచించే లక్షణాలను వైద్యులు గుర్తించారు. దీంతో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్న దశలో చికిత్స పొందుతూ ఎలుగుబంటి మరణించింది. దాని గర్భంలో పిండం చనిపోవడం వల్ల శరీరంలోని పలు అవయవాలతో పాటు రక్తంలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ కారణంగా మృత్యువాత పడినట్లు వైద్యులు నిర్ధారించార'ని వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా సందర్శకులకు కనువిందు చేస్తున్న ఎలుగుబంటి మృతి చెందడం పట్ల క్యూరేటర్‌తో పాటు వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. 2023లో 20 ఏళ్ల వయసున్న దివ్య అనే ఎలుగుబంటి, ఇప్పుడు మరో ఎలుగుబంటి మృత్యువాత పడటంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేపు ఎంజీఎం పార్కులో కార్తిక దీపోత్సవం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: తితిదే ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు వుడాపార్కు పక్కనే ఉన్న ఎంజీఎం పార్కులో కార్తిక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ధర్మప్రచార పరిషత్ ప్రతినిధులు సత్యనారాయణ, సత్యకుమార్, సునీత తెలిపారు. రుషికొండ తి.తి.దే. ఆలయంలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మార్పు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయంలో ధర్మప్రచార పరిషత్ సభ్యులు ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. భక్తుల సౌకర్యార్థం ఎంజీపార్కులో కార్తిక దీపోత్సవం చేపడుతున్నట్లు తెలిపారు. ఉచిత ప్రవేశ టోకెన్లు కలిగిన భక్తులు హాజరుకావాలని కోరారు.

సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి, ధర్మప్రచార పరిషత్ ప్రతినిధులు

జెండా ఊపి ఈత పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి.. చిత్రంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, తదితరులు

ఉత్సాహంగా ఎస్జీఎఫ్ ఈత పోటీలు

పెదవాల్తేరు, విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: ఈత పోటీలతో విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. బీచ్‌రోడ్డు జీవీఎంసీ ఆక్వా స్పోర్ట్స్‌లో శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-14, అండర్-19 కేటగిరీల్లో ఈత పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. 13 జిల్లాల నుంచి 320 మంది క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమకుమార్, ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి జి.భానుమూర్తిరాజు, రాష్ట్ర పరిశీలకులు రాధాకృష్ణ, మహమ్మద్ ఖుద్దూస్, రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ వెంకట్రామ్, జిల్లా అధ్యక్షుడు సంతోష్ శెట్టి, కార్యదర్శి శ్రీరామమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

NOTICE OF SALE OF CARGO

(Under Sections 2(zc) ,24 (1),28(2),28(3) and 30(d) of MPA Act, 2021)

Vizag Seaport Pvt.Ltd. (VSPL), Administrative Block, S4 Gallery, Port Area, Visakhapatnam-530035, in exercise of the powers conferred by the provisions of erstwhile MPT Act, 1963 and now MPA Act, 2021, issue an offer to sell approximately, **10,000 MT of Red Ash Coking Coal** of US Origin on as is where is basis.

Actual consumers of Coal with Annual Turnover of minimum of Rs 10 crore or reputed Traders of Coal with Annual Turnover of Minimum of Rs 54 Crores are eligible to participate in the Tender. Request for Tender Document may be sent to email **ganesh@vizagseaport.com** on or before **17/11/2025 (Monday)**. Tender documents shall be sent to the parties by e mail. Physical Tender shall be submitted by parties as per terms of the Tender document before **11.00 Hrs of 18.11.2025** and the Tenders shall be opened on the same day at 11.30 Hrs .

ఉత్కంఠగా రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: విశాలాక్షినగర్‌లోని బీవీకే, సీతమ్మధార శ్రీప్రకాశ్ పాఠశాల మైదానాల్లో రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు రెండో రోజు శనివారం ఉత్కంఠగా సాగాయి. పురుషుల విభాగంలో గుంటూరు జట్టు తొలి మ్యాచ్‌లో 58-33తో కడప జట్టుపై, రెండో మ్యాచ్‌లో 69-58తో అనంతపురంపై విజయం సాధించింది. మహిళల విభాగంలో విశాఖ 47-19తో చిత్తూరుపై గెలుపొందింది. అంతకు ముందు విశాఖ జట్టు క్రీడాకారిణులను ఆరిలోవ ఎస్సై బి.రాజేశ్వరి పరిచయం చేసుకుని అభినందించారు.

విశాఖ జట్టు క్రీడాకారిణులను పరిచయం చేసుకుంటున్న ఆరిలోవ ఎస్సై బి.రాజేశ్వరి

విశాఖ - చిత్తూరు జట్ల మధ్య మ్యాచ్‌లో...

ఎల్ఐసీ పరిరక్షణకు సైనికుల్లా పని చేయాలి

ఎల్ఐసీఏఓఐ సౌత్ సెంట్రల్ జోనల్ మహాసభలు ప్రారంభం

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: దేశ ప్రజల కష్టార్జితంతో నిర్మితమైన సంస్థ పరిరక్షణకు ఎల్ఐసీ ఏజెంట్లు సైనికుల్లా పని చేయాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు పిలుపునిచ్చారు. ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా(ఏఓఐ) దక్షిణ మధ్య జోనల్ 6వ మహాసభలు శనివారం ఖమ్మం నగరంలోని జీఎంఆర్ ఫంక్షన్ హాలులో ప్రారంభమయ్యాయి. యూనియన్ పతాకాన్ని ఎల్ఐసీ ఏఓఐ జోనల్ అధ్యక్షుడు ఎల్.మంజునాథ్ ఆవిష్కరించారు. అనంతరం సభలో ముఖ్య అతిథి సాయిబాబు మాట్లాడుతూ. 1956లో ఏర్పాటైన ఎల్ఐసీ రూ.57లక్షల కోట్ల ఆస్తులు, 30కోట్ల మంది పాలసీదారులతో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద బీమా కంపెనీగా అవతరించిందని తెలిపారు. కేంద్రం నూతన ఆర్థిక విధానాలతో ప్రైవేటు కంపెనీలను రంగంలోకి తెచ్చి ఎల్ఐసీని ప్రజలకు దూరం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం ఎల్ఐసీని ప్రైవేటుపరం చేసే చర్యలను వేగవంతం చేసిందని మండిపడ్డారు. ఎల్ఐసీఏఓఐ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సురజిత్‌కుమార్‌బోస్, పీజీ దిలీప్ మాట్లాడుతూ.. మూలస్తంభంగా ఉన్న ఏజెంట్లకు నష్టం కలిగించే ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చారని, గతేడాది 7శాతం కమీషన్ తగ్గించడం ఇందులో భాగమేనని తెలిపారు. మహాసభకు ఆహ్వాన సంఘం ఛైర్మన్ డాక్టర్ సి.భారవి, యూనియన్ జోనల్ ప్రధాన కార్యదర్శి పీఎల్ నర్సింహారావు, ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జోనల్ అధ్యక్షుడు జి.తిరుపతయ్య, ఖమ్మం ఎల్ఐసీ సీనియర్ బ్రాంచి మేనేజర్ బాలాజీనాయక్, యూనియన్ తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్లూరి శ్రీనివాసరావు, తన్నీరు కుమార్, ఖమ్మం బ్రాంచి అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రసాద్, టి.వెంకటరమణ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.

మహాసభలో ప్రసంగిస్తున్న సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు

ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

స్వాతి (పాతచిత్రం)

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం సాయినగర్ కాలనీలో ఓ మహిళ ఉరేసుకుని మృతి చెందిన ఘటన ఇది. సీఐ ఆర్ రామచంద్రరావు తెలిపిన వివరాలిలా.. సబ్బవరం సాయినగర్ కాలనీలో నివాసముంటున్న పితాని స్వాతి (29) పెళ్లిళ్లు, ఈవెంట్లకు బ్యూటీషియన్‌గా పని చేస్తున్నారు. భర్త చిరంజీవి విశాఖపట్నం మధురవాడలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. భర్తతో విభేదించి సుమారు 6 నెలలుగా దూరంగా ఉంటున్నారు. ఇటీవల మళ్లీ కలిశారు. ఈ నేపథ్యంలో తాను నివాసమంటున్న గదిలో శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

జోగేశ్వర్(పాతచిత్రం)

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: లారీ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి మద్దిలపాలెం కూడలి వద్ద చోటుచేసుకుంది. ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అల్లిపురం పిల్లావారివీధిలో నివాసం ఉంటున్న సాహుకారి జోగేశ్వర్ (24) శుక్రవారం అర్ధరాత్రి మద్దిలపాలెం వెళ్లడానికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మద్దిలపాలెం కూడలి వద్ద మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొంది. ప్రమాదంలో కింద పడిపోయిన అతని శరీరంపై నుంచి లారీ చక్రాలు వెళ్లిపోయాయి. దీంతో జోగేశ్వర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఎంవీపీకాలనీ స్టేషన్ సీఐ ప్రసాద్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన లారీని సీజ్ చేశారు. జోగేశ్వర్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేసేవాడు.

మద్యానికి బానిసైన భర్త

వివాహిత ఆత్మహత్య

గోపాలపట్నం, న్యూస్‌టుడే : తన భర్త మాట వినడం లేదని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోపాలపట్నంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జీవీఎంసీ 91వ వార్డు లక్ష్మీనగర్‌కి చెందిన టి.రమ(28) దుకాణంలో పనిచేసుకుంటూ.. భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఆమె భర్త మద్యానికి బానిసై.. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె... శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలి తల్లి బంగారమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ లెంక సన్యాసినాయుడు ఆధ్వర్యంలో ఎస్సై అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నేడు, రేపు ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల సదస్సు

మాధవధార, న్యూస్‌టుడే: ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సును ఆర్‌అండ్‌బీ వద్దనున్న మారియట్ హోటల్‌లో నేడు(9న), రేపు(10న) నిర్వహించనున్నట్లు ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు తెలియజేశారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామితో పాటు 16 దేశాల ప్రతినిధులు పాల్గొంటారన్నారు.

ఐఐఎంలో ముగిసిన సీఆర్ఐఎస్‌పీ-2025 సమావేశం

ఆనందపురం, న్యూస్‌టుడే: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం (ఐఐఎంవీ) గంభీరం ప్రాంగణంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ (సీఆర్ఎంఈ) ఆధ్వర్యంలో రెస్పాన్సిబుల్ ఇన్నోవేషన్స్ అండ్ సస్టెయినబిలిటీ ప్రాక్టీసెస్ (సీఆర్ఐఎస్‌పీ-2025) పేరిట రెండు రోజుల పాటు నిర్వహించిన సమావేశాలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాపార రంగంలో మానవాళి అవసరాలకు అనుగుణంగా మారుతున్న ఆర్థిక విధానాలపై అకాడమిక్ నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు చర్చించారు. దేశవ్యాప్తంగా 100కు పైగా నూతన వ్యాపార ఆలోచనలు వచ్చాయి. ఇందులో ప్రధానంగా ఆరోగ్యం, శక్తి, సాంకేతికత, ఔషధాలు, వ్యాపార విస్తరణలో దూరదృష్టి, ఫ్యాషన్ టెక్నాలజీ వంటి అంశాలు ఉన్నాయి. వీటి నుంచి 24 వ్యాపార ఆలోచనలను నిపుణుల బృందం ఎంపిక చేసింది. కార్యక్రమంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి కౌశిక్‌రెడ్డి, టర్నింగ్ పాయింట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు బి.విశ్వనాథం, సన్ ఫార్మా సంస్థ ప్రతినిధి ఎస్.రవికిరణ్, భగవతుల ఛారిటబుల్ ట్రస్టు కార్యదర్శి బి.శ్రీరామ్‌మూర్తి, సీఆర్ఎంఈ ఛైర్మన్ అమిత్ శంకర్, టైమ్స్ ప్రో బిజినెస్ ప్రతినిధి శ్రీధర్ పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన నిపుణులతో విద్యార్థులు

శ్రీవారి ఆలయంలో 14 నుంచి పవిత్రోత్సవాలు

ఎండాడ, న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డులోని రుషికొండ శ్రీవారి ఆలయం (తితిదే)లో ఈ నెల 14 నుంచి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఏఈఓ జగన్మోహనాచార్యులు తెలిపారు. 4 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు మొదటి రోజు అంకురార్పణతో ప్రారంభమవుతాయన్నారు. 15 నుంచి 17 వరకు మూడు రోజులు ఉదయం, సాయంత్రం యోగశాలలో హోమాలు, ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి 11.30 వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

	వెన్‌కాబ్	బ్యాగ్
ఫారం గేటు	108	105
లైవ్	135	125
డ్రెస్‌డ్	196	220
స్కిన్‌లెస్	223	230

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి

80087 09638

(c) eenadu

పెందుర్తి

తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1
మాస్ జాతర

స్క్రీన్-2
గర్ల్‌ఫ్రెండ్

రోలర్ స్కేటింగ్ పోటీల్లో బంగారు పతకాలు

మద్దిలపాలెం: డాక్టర్ వీఎస్‌కృష్ణా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న విద్యార్థిని విద్యాప్రజాపతి ఇటీవల కాకినాడలో జరిగిన అంతర రాష్ట్ర రోలర్ స్కేటింగ్ మహిళా విభాగ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించిందని కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ బి.ఆర్.వేదవ్యాస్ తెలిపారు. శనివారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని విద్యాప్రజాపతిని ఆయన అభినందించారు. డిసెంబరులో విశాఖలో జరిగే జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు.

నిర్విరామంగా అఖండ నామ భజన

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం ఎంవీపీకాలనీలోని సత్యసాయి ప్రేమసదన్ మందిరంలో 24గంటలపాటు కొనసాగే సత్యసాయి గ్లోబల్ అఖండ నామ భజన కార్యక్రమం చేపట్టారు. సత్యసాయి సేవాసంస్థల విశాఖ జిల్లా అధ్యక్షుడు పి.ఆర్.ఎస్.ఎన్.నాయుడు, మాజీ ఎమ్మెల్యే పి.సాయిరాజ్, సిటీ సమితి కన్వీనర్ బి.సాయికుమార్, తదితరులు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో భాగంగా ప్రతిపేడాది నవంబరు నెల రెండో శనివారం సాయంత్రం 6 నుంచి ఆదివారం సాయంత్రం 6గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు ఒకే సమయంలో అఖండ భజనలో పాల్గొంటారని పేర్కొన్నారు.

మేమున్నాం.. మీకు తోడుగా

80085 74978 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

వేపగుంట, న్యూస్‌టుడే: ?: చీమలాపల్లి పాతఊరు కాలనీలో సిమెంట్ రహదారులపై గోతులు పడి ప్రమాదకరంగా మారాయి. అదేవిధంగా కాలువలపై పలకలు పగిలిపోయి ఉన్నాయి. – **నాగరాజు, చీమలపల్లి.** ✓: రహదారులపై గోతులను పూడ్పించేందుకు చర్యలు తీసుకుంటాం. – **దిలీప్‌కుమార్, వర్క్సు విభాగ ఈఈ**

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం మండలం బంగారమ్మపాలెంలో వృద్ధాలు పేరుకుపోయాయి. – **డి.అప్పారావు.** ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – **గుణ లక్ష్మి, గ్రామ కార్యదర్శి బంగారమ్మపాలెం**

?: సబ్బవరం శివారు గణపతిపురంలో మురుగు కాలువలో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. – **పి.నాగరాజు, సబ్బవరం.** ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – **డి.ప్రసాద రావు, సబ్బవరం సర్పంచి**

పెందుర్తి ఆసుపత్రికి ఎట్టకేలకు మోక్షం

రూ.1.68 కోట్లతో నూతన భవనం నిర్మాణానికి సన్నాహాలు

'ఈనాడు' కథనాలకు స్పందన

కూల్చివేసిన పాత పీహెచ్‌సీ భవనం

పెందుర్తి, న్యూస్‌టుడే: జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తిలో దశాబ్దాల నాటి ఆసుపత్రికి ఎట్టకేలకు మోక్షం కలగబోతోంది. శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనంలోనే పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ) కొనసాగడం, వసతుల లేమితో రోగులు, సిబ్బంది పడుతున్న అవస్థలపై 'ఈనాడు'లో పలుమార్లు కథనాలు ప్రచురితయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2న 'వైద్య సేవలకు నిత్యం అవస్థలే', మార్చి 21న 'సేవలు మెరుగు.. వసతులు కరవు..!' శీర్షికలతో ప్రచురితమైన కథనాలకు వార్డు కార్పొరేటర్, మేయర్ పీలా శ్రీనివాసరావు స్పందించారు. తక్షణమే యూపీహెచ్‌సీని అద్దె భవనంలోకి మార్చాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ఈ ఏడాది మే నెలాఖరులో బీసీ కాలనీ మహాలక్ష్మీనగర్‌లోని అద్దె భవనంలోకి ఆసుపత్రిని తరలించారు. అంతేకాకుండా ఆసుపత్రికి నూతన భవనం నిర్మాణానికి రూ.1.68కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఆ మేరకు అయిదు రోజుల క్రితం పనుల ప్రారంభానికి సన్నాహాలు ప్రారంభించారు. పెందుర్తి బీఆర్టీఎస్ రహదారిని ఆనుకుని ఉన్న పాత పీహెచ్‌సీ భవనాన్ని కూల్చివేశారు. స్థలాన్ని చదును చేసి నూతన భవనం నిర్మాణం చేపట్టనున్నారు. త్వరలోనే పనులకు మేయర్ శంకుస్థాపన చేస్తారని వార్డు ఏఈ శివరామ్‌ప్రసాద్ తెలిపారు.

'ఈనాడు'లో ప్రచురితమైన కథనం

రూ.3.55లక్షల సీఎం సహాయనిధి అందజేత

లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి సీఎం సహాయనిధి మంజూరైంది. శనివారం రత్నగిరినగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు చేతుల మీదుగా ఏడుగురు లబ్ధిదారులకు రూ.3,55,013 లక్షల మేర చెక్కులు అందజేశారు. కె.మాణిక్యాంబ(సుజాతనగర్) రూ.60వేలు, సాలాపు రాజు(జెర్రిపోతుల పాలెం) రూ.40వేలు, గోకాడ రాజబాబు(చోడవరం) రూ.60వేలు, నెక్కిల పైడికొండ(అంతకాపల్లి) రూ.39,786, బంధం శివలక్ష్మీ(లంకెల పాలెం) రూ.20వేలు, ఇచ్ఛాపురపు పెంటంనాయుడు(బంటాకాలనీ) రూ.20,227, రాయవరపు సూరిబాబు (చినముషిడివాడ) రూ.1.15లక్షలు మంజూరైంది. కూటమి నాయకులు కర్రి కనకరాజు, బొద్దపు శ్రీనివాసరావు, కరక దేముడు, మిడతాన మహాలక్ష్మీనాయుడు, ఇందల రమణ, శానాపతి సోమశేఖర్ నాయుడు, పిన్నింటి పార్వతి, తదితరులు పాల్గొన్నారు.

రంగోత్సవ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: ముంబయికి చెందిన రంగోత్సవ్ సంస్థ నిర్వహించిన పోటీల్లో చినముషిడివాడ ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారని ప్రధానోపాధ్యాయిని చైతన్య తెలిపారు. 200మంది విద్యార్థులు ఆన్‌లైన్ పోటీలో పాల్గొనగా 51మంది అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించారన్నారు. ఆర్.రిత్విక్ జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీల్లో ప్రతిభ చూపి బంగారు పతకం సాధించాడన్నారు. శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో డీన్ రమాదేవి, ప్రధానోపాధ్యాయిని చైతన్య, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

ప్రతిభ చూపిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

సంఘ కార్యాలయానికి భూమిపూజ

అక్కిరెడ్డిపాలెం(ఆటోనగర్), న్యూస్‌టుడే: ఆటోనగర్‌లోని ఏపీ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ సొంత భవనానికి శనివారం భూమి పూజ జరిగింది. ఇటీవల గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంఘానికి స్థలం కేటాయింపు చేయించారు. ఆ స్థలంలో శనివారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కరణం కనకారావు, ప్రతినిధులు వెంకటరమణ, పరదేశి, పాపారావు, ప్రసాద్, అచ్చిబాబు, రమణ, మురళీ, సభ్యులు పాల్గొన్నారు.

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తదితరులు

పదో తరగతి పరీక్ష కేంద్రాల పరిశీలన

రావులమ్మపాలెం పదోతరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తున్న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎ.శ్రీధరరెడ్డి

సబ్బవరం, న్యూస్‌టుడే: పదోతరగతి పరీక్షా కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎ.శ్రీధరరెడ్డి పరిశీలించారు ఈ మేరకు సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్, రావులమ్మపాలెం జెడ్పీ హైస్కూలు, సబ్బవరం ప్రభుత్వ హైస్కూలు, సబ్బవరం ప్రతిభా విద్యాలయం, సన్‌రిడ్జ్ హైస్కూల్, మదర్ పబ్లిక్ స్కూళ్లలో డెస్కులు, విద్యుత్తు, నీటి సదుపాయం, ఫ్యాన్లు, దివ్యాంగులకు రైలింగ్, తాగునీటి సదుపాయాలు ఎలా ఉన్నాయని ఆయా ప్రధానోపాధ్యాయులను ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంఈవోలు ఎస్ లక్ష్మణరావు, ఎంజే రవీంద్రబాబు, ఉపాధ్యాయులు పాల్గొలన్నారు.

తెలంగాణ సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు

పెందుర్తి, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పెందుర్తిలో భారీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. నాయుడు అనే ఆయన అభిమాని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెందుర్తి కూడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి. పలువురు ఆసక్తిగా వాటిని తిలకించారు.

శ్రీనివాసుడికి వైభవంగా తోమాల సేవ

విశేష పుష్పాలంకరణలో శ్రీనివాసుడు

చినముషిడివాడ (పెందుర్తి), న్యూస్‌టుడే: వేంకటాద్రిపై కొలువుదీరిన శ్రీనివాసుడికి శనివారం తోమాల సేవ ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు మహర్తి రామానుజాచార్యులు నేతృత్వంలో అర్చకులు శ్రీవారిని విశేష పుష్పాలు, తులసీ మాలలతో అలంకరించి సహస్రనామార్చన జరిపారు. ధూపదీప సేవలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తజనం కలియుగ దైవాన్ని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు.

శ్రీవారిని దర్శించుకుంటున్న మేయర్ పీలా శ్రీనివాసరావు

గోడ పత్రికను ఆవిష్కరిస్తున్న కమిటీ సభ్యులు

15న శిర్డీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవం

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం ఆరిపాక చెరకు కాటా వద్ద నిర్మించిన శిర్డీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవం ఈనెల 15న జరుగుతుందని ఆలయ ధర్మకర్త మళ్ల కోటేశ్వరరావు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మహిళా కోలాటం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి బహుమతిగా రూ.10 వేలు, రెండో బహుమతిగా రూ.8 వేలు, మూడో బహుమతిగా రూ.6 వేలు, నాల్గో బహుమతిగా రూ.4 వేలు, 5వ బహుమతిగా రూ.2 వేలు, మిగిలిన జట్టులకు రూ.వేయి చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదే రోజు భారీ అన్న సంతర్పణ ఏర్పాటు చేశామన్నారు.

సింహాద్రినాథుడికి గరుడ వాహన సేవ

సింహాచలం, న్యూస్‌టుడే: సిరులొలికే సింహాద్రినాథుడికి శనివారం గరుడ వాహన సేవ ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని వెండి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. తులసీదళాలతో అష్టోత్తర శతనామార్చన జరిపారు. భక్తులు పాల్గొని స్వామికి ప్రదక్షిణలు చేశారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

గరుడ వాహన సేవలో పాల్గొన్న భక్తులు

12న గీతం స్మార్ట్ ఐడియాథాన్ పోటీలు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్ వర్సిటీ వెంచర్ డెవలప్‌మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో డిసెంబర్ 12వ తేదీన 'స్మార్ట్ ఐడియాథాన్' - 2025' పేరిట పోటీలు నిర్వహించనున్నట్లు వీడీసీ కోచ్ వికాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సెంటర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎడ్యుకేషన్, సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సహకారం అందిస్తున్నాయన్నారు. దేశంలోని విద్యార్థుల్లో స్టార్టప్ ఆలోచనలను ప్రోత్సహించడానికి వీలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆహారం, వ్యవసాయం, ఆరోగ్య సంబంధిత, హరిత సాంకేతిక పరిజ్ఞానాలు, నీటి వనరులు, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై నూతన ఆవిష్కరణలను స్టార్టప్‌లుగా మలచడానికి తమ ప్రాజెక్టులతో గీతం విద్యార్థులే కాకుండా దేశంలోని ఏ ప్రాంత విద్యార్థుల బృందాలైనా పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి బోస్టన్ (అమెరికా)లో జరిగే పోటీలకు హాజరయ్యేందుకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ ఏడాది పోటీల్లో సోషల్ ఇన్నోవేటర్స్, ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్ విభాగాలను ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 11వ తేదీ లోగా తమ ఆలోచనల సంబంధిత వివరాలను ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు గీతం వీడీసీ వెబ్‌సైట్ www.gitam.edu ను పరిశీలించాలని సూచించారు.

మహిళలకు ముగిసిన శిక్షణ శిబిరం

దేవీపురంలో శిక్షణకు హాజరైన మహిళలు

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం పరిధి పలు మండలాల్లోని షేర్ మార్క్సు లిమిటెడ్‌లో పని చేస్తున్న సుమారు 50 మంది మహిళా నాయకులకు రెండు రోజులుగా జరుగుతున్న శిక్షణ దేవీపురంలో శనివారం ముగిసింది. ఇందులో మహిళా సాధికారిత, సంస్థల బలోపేతానికి అవలంబించాల్సిన పద్ధతులు, వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలను రిసోర్సు పర్సన్లు షేర్ సీఈవో కర్రి జోగినాయుడు, సబల సరస్వతి వివరించారు. కార్యక్రమంలో సతీష్, ప్రభాకర్ సంస్థ అభివృద్ధికి మెలకువల గురించి చెప్పారు.

శోభాయమానంగా అప్పన్న నిత్య కల్యాణం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో నిత్య కల్యాణోత్సవం శనివారం శోభాయమానంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతామూర్తుల పరిణయ వేడుకను కనులపండువగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు భక్తులు వేదమంత్రాలతో ఆశీర్వదించి కల్యాణ తలంబ్రాలు, శేషవస్త్రాలు అందజేశారు.

నిత్య కల్యాణంలో పాల్గొన్న భక్తజనం

'కోరమాండల్‌లో కార్మిక నిబంధనలు కరవు'

సింధియా, న్యూస్‌టుడే: కోరమాండల్‌లో కాంట్రాక్టు కార్మికులకు కనీస నిబంధనల అమలుపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని కాంట్రాక్టు లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం 61వ వార్డు (గ్రామ (సీపీఐ) మండలిలో జరిగిన కాంట్రాక్టు లేబర్ యూనియన్ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థలో కాంట్రాక్టు కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు సక్రమంగా అమలు చేయాలని కోరారు. యూనియన్ నాయకులు సత్యనారాయణరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు గుడాల రాంబాబు, కోలాట శంకరరావు, మహాలక్ష్మి, రమేష్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కోరమాండల్ కాంట్రాక్టు లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి

వృత్తి విద్యా కోర్సుల్లో ప్రతిభ

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం ఇరువాడ జీవీస్ కన్వెన్షన్ హాలులో జరిగిన జిల్లా స్థాయి స్కిల్ కాంపిటేషన్ పోటీల్లో 68 పాఠశాలల నుంచి 117 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో తానాం ఎంజేపీ ఏపీబీసీడబ్ల్యూఆర్ పాఠశాల విద్యార్థులు అపెరల్ మోడ్ ఆఫ్ విభాగంలో విజేతగా నిలిచారని ప్రధానోపాధ్యాయిని ఎంఫైఎస్ సుహాసిని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను, వృత్తి విద్యా ఉపాధ్యాయినులు రామలక్ష్మి, వెంకటలక్ష్మిలను అభినందించారు.

విజేతలతో ప్రధానోపాధ్యాయిని సుహాసిని

'దుష్ప్రచారాలు చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు'

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా గుర్తింపు పొందిన కేజీహెచ్‌పై దుష్ప్రచారాలు చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండబోదని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హెచ్చరించారు. కేజీహెచ్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి రోగులు ఇబ్బందులు పడ్డారని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై ఒక ప్రకటనలో ఆయన స్పందించారు. తాగునీటి పైపులైన్ పనుల కోసం పొక్లెయిన్‌తో గోతులు తీస్తుండగా విద్యుత్తు కేబుల్ లైన్లు తెగి ఆసుపత్రిలోని కొన్ని వార్డులకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందన్నారు. కేజీహెచ్ అధికారులు వెంటనే ఇంజినీరింగ్, ఈపీడీసీఎల్ అధికారులను అప్రమత్తం చేసి విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టారన్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. దేవి అనే మహిళ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో వచ్చి ఆసుపత్రిలో చేరారని, విద్యుత్తు లేమికి ఆమె మృతికి సంబంధం లేదన్నారు. వైకాపా నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పనికిమాలిన రాజకీయాలతో పరువు పోగొట్టుకోవద్దని హితవు పలికారు.

గంజాయి సీజ్.. ముగ్గురు నిందితుల అరెస్టు

గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక పోలీసుస్టేషన్ పరిధి జోగవానిపాలెం శ్మశానవాటికలో గంజాయి నిల్వఉంచి అక్రమంగా విక్రయాలు సాగిస్తున్న ముగ్గురు నిందితులను గాజువాక పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గాజువాక సీఐ అళహరి పార్థసారథి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జోగవానిపాలెం, మల్కాపురం, ఆటోనగర్ ప్రాంతాలకు చెందిన వై.భద్రరాజు, కె.సంతోష్‌కుమార్, జి.గోపీలు కొద్దిరోజులుగా గంజాయి, అనధికార మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వీరిపై నిఘా ఉంచారు. శనివారం శ్మశానవాటిక వద్ద వీరిని అదుపులోకి తీసుకోగా.. దాచిపెట్టిన 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై వివిధ సెక్షన్లతోపాటు, ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ పార్థసారథి ఆధ్వర్యంలో ఎస్ఐ హరికృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆహార ప్రయోగశాలకు మోక్షమెప్పుడో..!

ఆహార ప్రయోగశాల భవనం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి ఆహార ప్రయోగశాలకు ఇప్పట్లో మోక్షం కలిగే సూచనలు కనిపించడం లేదు. పనులు పూర్తికాకముందే గత వైకాపా ప్రభుత్వ హయాంలో దీన్ని హడావుడిగా ప్రధానిమంత్రి చేత ప్రారంభించారు. రెండు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని నాడు వైకాపా నాయకులు, అధికారులు ప్రకటించారు. ఇంతలో ఎన్నికలు రావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆహార ప్రయోగశాలను త్వరలో ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. నెల రోజుల కిందట డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విశాఖను సందర్శించిన సమయంలోనూ ఇదే విధంగా హామీ ఇచ్చారు. తర్వాత కొన్ని వైద్య పరికరాలను పంపించారు. అయితే పనులు ముందుకు సాగకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్న చందాన ఉంది. ★ రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనంలో కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడంతో వైద్య పరికరాల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మైక్రో బయాలజీ విభాగంలో పరికరాలు ఏర్పాటు చేసినా, కెమికల్ విభాగంలో ఆ ఊసే లేదు. సిబ్బందిని నియమించి.. వైద్య పరికరాలను బిగిస్తే ప్రయోగశాల అందుబాటులోకి వస్తుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ధర్నా

చీమలాపల్లి (వేపగుంట), న్యూస్‌టుడే : వరలక్ష్మీనగర్ శివారు చీమలాపల్లి సమీపంలో ఇళ్లు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్టీ ఎరుకల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ధర్నా చేశారు. తమకు నివాసాలు లేక గుడారాలు వేసుకుని జీవిస్తున్నామని వాపోయారు. సుమారు 100 కుటుంబాలు ఇక్కడ ఇళ్లు లేకుండా ఉన్నాయని, అధికారులు, పాలకులు గుర్తించి సహాయం చేయాలని కోరారు. సంఘం అధ్యక్షుడు సుంకయ్య తదితరులు పాల్గొన్నారు.


ధర్నా చేస్తున్న సంఘం సభ్యులు

బాధితులకు న్యాయ సేవలు అందించడమే లక్ష్యం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత సమాజానికి సేవ చేయాలని జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. జాతీయ న్యాయ సేవ సాధికార సంస్థ స్థాపన దినోత్సవం సందర్భంగా శనివారం ఎంవీపీకాలనీ సెక్టార్-1లోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతిగృహాన్ని ఆయన సందర్శించారు. భారత రాజ్యాంగంలో ఉద్దేశించిన సమన్యాయం, సామాజిక న్యాయం, అందరికీ న్యాయం గురించి విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల ప్రకారం 1987లో జాతీయ న్యాయ సేవ సాధికార సంస్థ ఏర్పాటైందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె.రామారావు, సహాయ అధికారిణి ఆర్.శ్యామల, వసతిగృహ వెల్ఫేర్ అధికారి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు జ్ఞాపికలు అందజేస్తున్న సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు

ఆరు పదుల వయసులో అవార్డుల పంట

క్రీడాకారుడికి ధ్రువపత్రం, పతకాలు అందజేస్తున్న వావ్ ప్రతినిధులు

మురళీనగర్, న్యూస్‌టుడే: నగరంలో ఇటీవల నిర్వహించిన వెటరన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025 క్రీడాపోటీల్లో పాల్గొని 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం, జావలిన్‌త్రోలో రజత పతకాలు గెలుచుకున్న మహ్మద్‌ఖాన్(60)ను ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు మంగ వరప్రసాద్ అభినందించారు. డిసెంబరు 13, 14 తేదీలలో గుంటూరులో జరగనున్న 45వ ఏపీ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించారని పీఆర్వో వంశీ చింతలపాటి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. మురళీనగర్‌లో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను వావ్ ప్రతినిధులు అందజేశారు.

మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: సుజాతనగర్ బస్‌స్టాపు వద్ద మతిస్థిమితం లేని ఓ వ్యక్తి కొద్ది రోజులుగా హల్‌చల్ చేస్తున్నాడని ప్రయాణికులు తెలిపారు. బస్‌స్టాపు వద్దే ఉంటున్న అతను అక్కడే నిద్రించడంతోపాటు కాలకృత్యాలు కూడా చేస్తున్నాడన్నారు. ప్రయాణికులు ఎవరైనా అభ్యంతరం చెబితే ఆంగ్లంలో అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని పేర్కొన్నారు. ప్రయాణికులతో ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న అతనికి పోలీసులు ఆశ్రయం కల్పించాలని కోరారు.

వేడుకలను ప్రారంభిస్తున్న ఛైర్మన్ మండవ రవికుమార్, తదితరులు, విద్యార్థుల నృత్య ప్రదర్శన

విద్యార్థులకు ఆటపాటలూ అవసరం

పురుషోత్తపురం (వేపగుంట), న్యూస్‌టుడే : విద్యార్థులకు చదువుతోపాటు ఆటపాటలూ అవసరమని బాలాజీ విద్యాసంస్థల ఛైర్మన్ మండవ రవికుమార్ అన్నారు. పురుషోత్తపురం బాలాజీ హైఫీల్డ్స్ పాఠశాల 14వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రవణ్ షిప్పింగ్ సర్వీసెస్ కంపెనీ ఎండీ జి.సాంబశివరావు, శ్రీకనకమహాలక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు, బాలాజీ హైఫీల్డ్స్ డైరెక్టరు మండవ ప్రణీత్, ప్రిన్సిపల్ ఎం.ఎం.మదనమాల, వేదుల రమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.

ఎన్ఎస్ఎస్‌తో విద్యార్థుల్లో క్రమశిక్షణ

చీమలాపల్లి(వేపగుంట), న్యూస్‌టుడే : ఎన్ఎస్ఎస్ యూనిట్‌లో చేరితే విద్యార్థులకు క్రమశిక్షణ అలవడటంతోపాటు సామాజిక పరిజ్ఞానం పెరుగుతుందని ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ కె.మురళీమోహన్ అన్నారు. ఏయూ జాతీయ సేవా పథకం ఆదేశాల మేరకు శనివారం చీమలాపల్లిలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. మురళీమోహన్ మాట్లాడుతూ వారం రోజులపాటు చీమలాపల్లి పరిసర ప్రాంతాల్లో శ్రమదానం, ఉచితవైద్య శిబిరం, సామాజిక సర్వే, మొక్కలకు నాటే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు అయితఎర్నిబాబు, సంతోష్, వైద్యులు ప్రకాశ్, సింహాచలం, కిశోర్ పాల్గొని శిబిరానికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ప్రోగ్రాం అధికారి టి.గణపతి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం చీమలాపల్లి పాఠశాల ప్రాంగణంలో శ్రమదానం చేసి పరిసరాలను శుభ్రం చేశారు.

ప్రసంగిస్తున్న ప్రిన్సిపల్ మురళీమోహన్

(c) eenadu

క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైంది.. తీసుకురావడమే మిగిలింది

- మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు వెల్లడి



ఈనాడు, అమరావతి: అమరావతిలో త్వరలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని.. తీసుకురావడమే (షిప్‌మెంట్) మిగిలిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అన్ని అడ్డంకులు అధిగమించి.. అనుకున్న సమయానికి దాన్ని అమరావతికి తీసుకొస్తామన్నారు. ఎక్కడ ఏర్పాటుచేసేదీ త్వరలో స్పష్టతనిస్తామని వెల్లడించారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్మాణాత్మకంగా నిర్వహిస్తామన్నారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన కొంతసేపు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బాధితులకు స్పష్టమైన సమాచారం ఇచ్చేలా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. "భాగస్వామ్య సదస్సును పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రజెంటేషన్, ఎగ్జిక్యూషన్, ఎగ్జిబిషన్, ఎంవోయూలు ఇలా వేటికవే జరుగుతాయి. గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ సహా అధునాతన సాంకేతిక అంశాలపై ఇందులో చర్చిస్తాం. ఇప్పటికే ప్రభుత్వం తరఫున మంత్రులు, అధికారులు దేశవిదేశాల్లోని ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులను ఆహ్వానించారు" అని చంద్రబాబు వివరించారు.

ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కారమయ్యేలా..

ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అయ్యే వ్యవస్థను తీసుకురానున్నట్లు చంద్రబాబు వివరించారు. "ప్రజాదర్బార్‌ను పటిష్ఠం చేస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే, పార్టీ బాధ్యుడు కచ్చితంగా ప్రతి శుక్రవారం ప్రజల నుంచి వినతులు స్వీకరించాల్సిందే. సీఎం వద్దకు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందనే భావన ఉండకూడదు. కొన్ని సాంకేతిక కారణాలతో ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు కాలేదో బాధితుడికి స్పష్టంగా తెలియజేసే విధానాన్ని మెరుగుపరుస్తాం" అని చంద్రబాబు వివరించారు. ముందు పెండింగ్ రెవెన్యూ సమస్యల్ని పరిష్కరించాల్సి ఉందని.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. త్వరలో 22ఏ భూముల సమస్యకు పరిష్కారం చూపిస్తామని చంద్రబాబు వెల్లడించారు.

అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోంది

హైదరాబాద్ తరహాలోనే అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతోందని చంద్రబాబు అన్నారు. వివిధ ఈవెంట్లను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోందన్నారు. "సినీ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ నైట్, విజయవాడ ఉత్సవ్, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ నైట్ వంటి కార్యక్రమాలు అమరావతికి ప్రత్యేకగుర్తింపు తెస్తున్నాయి" అని చంద్రబాబు అన్నారు. తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో భారీ పెట్టుబడులు పెట్టనుండడం శుభపరిణామమని పేర్కొన్నారు. "లోక్‌సభ నియోజకవర్గ కమిటీల మీద ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాం. డిసెంబరు చివరి నాటికి అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తాం" అని చంద్రబాబు తెలిపారు.

అంతా.. భూ మంత్ర కాళీ!

- వాస్తవంలో 8 వేల ఎకరాలు
- వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 13 వేల ఎకరాలుగా నమోదు
- ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలకూ ఫోర్జరీ పత్రాలు
- వైఎస్సార్ కడప జిల్లా బి.మఠం మండలంలో వైకాపా నేతల లీలలు

బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట గ్రామం వద్ద ఈ ప్రభుత్వ భూమికీ అక్రమార్కులు ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకం తయారు చేశారు

ఈనాడు, కడప: వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో 2016 నాటికి వెబ్‌ల్యాండ్‌లో 5,556 సర్వే నంబర్ల కింద 8,488 ఎకరాల భూములున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 13 వేల ఎకరాలకు పైగా పెరిగిపోయింది. ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు, డీకేటీ పట్టాలు తయారు చేసుకుని రెవెన్యూ అధికారుల సహకారంతో వెబ్‌ల్యాండ్‌లో భూముల్ని ఇష్టానుసారం నమోదు చేసుకోవడంతో వాస్తవం కంటే వెబ్‌ల్యాండ్‌లో భూమి విస్తీర్ణం అమాంతం పెరిగిపోయింది.

పుస్తకానికి రూ. లక్ష వసూలు

2014 వరకు మాత్రమే సాధారణ(మాన్యువల్) పట్టాదారు పాసు పుస్తకాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత కూడా ఓ ముఠా మాన్యువల్ విధానంలో ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాల తయారీకి పాల్పడుతూ వచ్చింది. ఇందుకు ఒక పుస్తకానికి రూ.లక్ష చొప్పున వసూలు చేసింది.

ఫోర్జరీ పుస్తకాలే రెండు వేలు!

బ్రహ్మంగారిమఠం మండలంలో రెండు వేల ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేశారని అధికారులు అంచనా వేశారు. వైకాపా నేతల పాత్ర ఇందులో ఉందని ప్రాథమికంగా గుర్తించారు. వైకాపా ప్రభుత్వ హయాంలోనే మండలంలో వాస్తవిక భూమి కంటే విస్తీర్ణంలో వెబ్‌ల్యాండ్‌లో పెరిగిందని.. ఉద్యోగ విరమణకు దగ్గరున్న ఓ తహసీల్దార్ వెబ్‌ల్యాండ్‌లో ఎంట్రీలు అధిక సంఖ్యలో చేసినట్లు అంచనాకు వచ్చారు. ఈ ఫోర్జరీ పుస్తకాల్లో తహసీల్దార్, ఆర్డీవో సంతకాలున్నప్పటికీ వీటి కింద తేదీ లేకపోవడం గమనార్హం. 2013 తర్వాత ఎసైన్‌మెంట్ కమిటీలు లేవు. అయినా ఈ కమిటీ పేరుతో ఇటీవల వరకు కూడా డీకేటీ పట్టాలు జారీ అయ్యాయి.

వివాదాలు.. హత్యలు

ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేట్ భూములకూ నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలివ్వడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. ఒకే భూమికి ఇద్దరు/ ముగ్గురు పట్టాదారు పాసు పుస్తకాలు కలిగి ఉండటంతో ఘర్షణలు తలెత్తాయి. ఇటీవల హత్యలు కూడా చోటుచేసుకున్నాయి.

అక్రమార్జనే లక్ష్యం ...

- ఫోర్జరీ పట్టాదారు పాసు పుస్తకాలతో బ్యాంకు రుణాలు తీసుకోవడం.
- భూముల్ని ప్రైవేట్ రుణాల కోసం తాకట్టు పెట్టడం.
- ఆన్‌లైన్‌లో భూములు నమోదు చేసుకోవడం ద్వారా క్రయ విక్రయాలు సాగించడం.
- భూసేకరణ సమయంలో డీకేటీ పట్టాలను అడ్డుపెట్టుకుని పరిహారం పొందడం.

వాస్తవం కంటే వెబ్‌ల్యాండ్‌లో అధికంగా నమోదు చేసిన భూముల వివరాలు...

రెవెన్యూ గ్రామం	విస్తీర్ణం(ఎకరాలు)
దిగువ నేలటూరు	1,468.29
డి.అగ్రహారం	408.18
డి.నరసింహాపురం	44.53
దిరసవంచ	704.23
ఎగువ నేలటూరు	445.96
నాగిశెట్టిపల్లి	325.68
రేకులకుంట	662.94
సోమిరెడ్డిపల్లి	493.33
పలుగురాళ్లపల్లె	88.88
పాపిరెడ్డిపల్లి	180.71
మొత్తం	4,822.73

భూగర్భ డ్రైనేజీ, పచ్చదనంతో చల్లపల్లిలోని గంగులవారిపాలెం రహదారి ★ స్వచ్ఛ' కార్యకర్తలు

'స్వచ్ఛ చల్లపల్లి'కి 11 ఏళ్లు

- నిరాటంకంగా కొనసాగుతున్న కార్యక్రమం

చల్లపల్లి, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా 'స్వచ్ఛ సుందర చల్లపల్లి' ఉద్యమానికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ పిలుపునకు స్పందించి 2014 నవంబరు 12న ప్రముఖ వైద్యులు డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ పద్మావతి దంపతులు, నల్లూరి రామారావు, టి.లక్ష్మణరావు, ఎన్.వెంకటేశ్వరరావు, ఇంకా అనేకమంది స్వచ్ఛసైనికులు.. రహదారులను ఊడ్చి, డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి ఈ సేవకు నడుం కట్టారు. ఇందుకు మేము సైతం అంటూ పలువురు ముందుకు రావడంతో ఈ కార్యక్రమం నాటినుంచి నేటి వరకు నిరాటంకంగా సాగుతోంది.

ఇవిగో సేవలు

15 మంది కార్యకర్తలతో మొదలైన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం రోజూ 63 మంది పారిశుద్ధ్య, అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు.

డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతి దంపతులు

★ చల్లపల్లి రహదారుల్లో 30వేల మొక్కలు నాటారు. దీంతో చల్లపల్లి-మచిలీపట్నం జాతీయ రహదారి పచ్చదనంతో కళకళలాడుతోంది. శివరామపురం-వెంకటాపురం మార్గంలో పూలు, పండ్ల మొక్కలు నాటారు. ★ డంపింగ్‌యార్డు, శ్మశానం, బస్టాండ్ లాంటి ప్రదేశాలు పచ్చని చెట్లతో అందంగా మారాయి. ★ గంగులవారిపాలెం బజారు భూగర్భ డ్రైనేజీని సుందరంగా తీర్చిదిద్దారు.

నేడు వార్షికోత్సవం

స్వచ్ఛ సుందర చల్లపల్లి 11వ వార్షికోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, డాక్టర్ ఏవీ గురవారెడ్డి(హైదరాబాద్)లు పాల్గొంటారని 'స్వచ్ఛ చల్లపల్లి' రథసారథి, మన కోసం మనం ట్రస్ట్ ట్రస్టీ డాక్టర్ డీఆర్‌కే ప్రసాద్, డాక్టర్ టి.పద్మావతిలు తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనుషులకు ఆరోగ్యవంతమైన జీవనం దక్కుతుందని పేర్కొన్నారు. 2014 నుంచి స్వచ్ఛతకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

తెల్లవారుజామున స్వచ్ఛ సేవలో..

గతంలో.. నిర్మాణ దశలో ఉన్న ఆలయం

ప్రస్తుతం పూర్తిగా కనుమరుగై ఇలా..

ఆలయం సముద్రం పాలు!

శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం-మత్స్యలేశం వద్ద సాగర తీరం కోతకు గురవుతోంది. రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అక్కడ రోజురోజుకూ బలహీనంగా మారుతోంది. వంశధార నది సముద్రంలో కలిసే సంగమం వద్ద గతంలో ఓ ఆలయ నిర్మాణం ప్రారంభించారు. కొంతకాలానికి ఆ నిర్మాణం బీటలువారి కొంత కూలింది. ఇటీవల వంశధారకు వరద పోటెత్తడంతో పూర్తిగా కూలి, ఆ శిథిలాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. – న్యూస్‌టుడే, గార(కె.మత్స్యలేశం)

కథా లోకంలో బాలల విహారం..!

అలరించిన జూనియర్ లిటరరీ ఫెస్ట్

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: కథలు చెప్పడం, చిత్రాలు గీయడం ద్వారా బాలల్లో సృజనాత్మకత పెంచే ఉద్దేశంతో శనివారం వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్‌ను బీచ్‌రోడ్డు హవామహల్‌లో ప్రారంభించారు. లిట్ లాంటర్న్ కల్చర్ అండ్ లిటరేచర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఫెస్ట్‌లో సుమారు 2వేల మంది చిన్నారులు పాల్గొన్నారు.

- ఉదయం నుంచి సాయంత్రం వరకు 50 సెషన్స్ నిర్వహించారు. దిల్లీకి చెందిన వత్స జుట్సీ, స్టోరీ వాలా సంస్థ వ్యవస్థాపకుడు అమీన్ హక్ కథలతో పిల్లలను అలరించారు. కవల సోదరులు శాశ్వత ముఖర్జీ, శుశ్రుత ముఖర్జీ సృజనాత్మక చిత్రాలను గీసి బాలలను ఆకర్షించారు. క్రియేటివిటీ, యానిమేషన్ రంగాల్లో భవిష్యత్తు గురించి వివరించారు.
- ముంబయికి చెందిన దిప్న దర్యనాని, హైదరాబాద్‌కు చెందిన నుపుర్ అగర్వాల్, బెంగళూరుకు చెందిన విక్రమ్ శ్రీధర్ విభిన్న రకాల కథలు చెప్పి పిల్లలను ఉర్రూతలూగించారు. గోవాకు చెందిన నిషిత మొహతా పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని వివరించారు. తల్లిదండ్రులతో జరిగిన సెషన్‌లో పిల్లలు సెల్‌ఫోన్‌కు బానిస కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆదివారం కూడా కార్యక్రమం కొనసాగుతుందని వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ ప్రతినిధులు సంధ్యగోదె, ప్రియా ఉప్పలపాటి, సోనల్ శారద తెలిపారు. హవామహల్ ప్రతినిధి మయాంకాదేవ్ పాల్గొన్నారు

స్టోరీ టెల్లింగ్ సెషన్‌లో పాల్గొన్న చిన్నారులు

కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఫెస్ట్ ప్రతినిధులు

'అగ్గి' రేగితే... ఆర్పేదెవరు..?

అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత

కార్పొరేషన్, న్యూస్‌టుడే : విశాఖ నగరంలోని విశాలమైన వీధుల్లో ఎత్తైన భవంతులు కనిపిస్తుంటాయి. ఇరుకైన సందుల్లో పరిమితికి మించిన అంతస్తులతో కూడిన భవనాలు ఉన్నాయి. వీటితో పాటు పెంకుటిళ్లు, పూరి పాకలు ఉన్నాయి. వాటిల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగితే, నివారణ చర్యలు చేపట్టేందుకు అవసరమైన అగ్నిమాపక కేంద్రాలు, సరిపడా సిబ్బంది లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది.

ఏటా అగ్ని ప్రమాదాలు: 880 (సుమారుగా..)

ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేంద్రాలు: 4

నిర్మాణ దశలో ఉన్న నూతన కేంద్రాలు: 3

సూర్యాబాగ్ కేంద్రం ఫోన్ నంబరు: 0891-2563682

కేంద్రం	సిబ్బంది	ఖాళీలు
సూర్యాబాగ్	23	15
మర్రిపాలెం	20	15
పెదగంట్యాడ	19	11
తగరపువలస	10	5

సమాచారం అందిస్తే..: అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు 101 నంబర్‌కు కాల్ చేస్తే.. ఘటనాస్థలికి సమీపంలో ఉన్న అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించి, సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. ప్రమాద తీవ్రతను బట్టి అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది సంఖ్యను పెంచుతారు.

నియామకాలేవి..?

1 ● గత కొన్నేళ్ల నుంచి నూతన నియామకాలు లేకపోవడం, ఉద్యోగ విరమణ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

2 ● నగర పరిధిలో ప్రస్తుతం సూర్యాబాగ్, మర్రిపాలెం, పెదగంట్యాడ, తగరపువలస (చిట్టివలస)లో కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని పరిశ్రమలకు చెందిన అగ్నిమాపక వాహనాలు సేవలు అందిస్తున్నాయి.

3 ● ఎండాడ, సింహాచలం, కాపులుప్పాడలో నూతన కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఆయా నిర్మాణాలు పూర్తయి, అన్ని చోట్ల సరిపడా సిబ్బంది నియామకం జరిగితే తప్ప సమస్య పరిష్కారం కాదని పలువురు చెబుతున్నారు.

యంత్రాల వివరాలు...

సూర్యాబాగ్ కేంద్రంలో బ్రాంటో స్కైలిఫ్ట్, రెస్క్యూ టెండర్ (2), వాటర్ బ్రౌజర్, అడ్వాన్స్‌డ్ వాటర్ టెండర్, మల్టీపర్పస్ టెండర్, మిస్ట్ బుల్లెట్ యంత్రాలు ఉన్నాయి.

గ్యాస్, ఏసీలతోనే..: నగరంలో గ్యాస్ సిలిండర్లు పేలడం, ఏసీ యంత్రాలు కాలిపోవడం, విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్ జరగడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కోసారి సకాలంలో సహాయక చర్యలు అందకపోవడంతో, నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటోంది.

● అలాగే ప్రతి కేంద్రంలో రెండు అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

అంకురాలకు ఆర్థిక ప్రోత్సాహం అవసరం

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్)ను అనుసంధానం చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి, నిధుల ప్రోత్సాహంపై అవగాహన కల్పించొచ్చని ఎంఎస్‌ఎంఈ జాయింట్ డైరెక్టర్ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. ఫలితంగా తక్కువ ఖర్చుతో పాటు ఉత్పత్తుల శాస్త్రీయ పరిశీలన వేగంగా పూర్తవుతుందన్నారు. పెట్టుబడులకు ఆసక్తి చూపే వారి వివరాలు, ఎన్ని ఉద్యోగాలు అవసరమవుతాయో తెలుస్తుందన్నారు. వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణంలో 'అంకుర సంస్థలకు నిధుల ప్రోత్సాహం'పై అట్లాస్ కాన్సిల్లో కన్సల్టెన్సీ సంస్థ సహకారంతో ఆర్‌టీఐహెచ్‌తో కలిపి శనివారం సదస్సు నిర్వహించారు. ఆర్‌టీఐహెచ్ సమన్వయకర్త రవి ఈశ్వరరావు మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈలను అంకురాల్లోకి తీసుకురావడంపై దృష్టిసారించామన్నారు. అంకుర ఉత్పత్తులకు చెందిన వివరాలను తనిఖీ చేయడం, వాటి రిజిస్ట్రేషన్లు, ఫిర్యాదుల పరిష్కారం, ఇంక్యుబేటర్ గైడెన్స్ వంటివి పరిష్కరిస్తామన్నారు. రుణ సదుపాయాలపైనా అవగాహన కల్పిస్తామన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్‌ఎంఈ జాయింట్ డైరెక్టర్ సెంథిల్ కుమార్, ఆర్‌టీఐహెచ్ సమన్వయకర్త రవి ఈశ్వరరావు, అట్లాస్ కాన్సిల్లో సంస్థ డైరెక్టర్ జి.శ్రీకాంత్, ఏపీ ఎయిర్ కార్గో ఫోరం ఛైర్మన్ సంపతిరావు, ఎస్‌ఎంఈ ఐపీవో నిపుణుడు పంకజ్, పంజాబ్ సింధ్ బ్యాంకు జీఎం రాజేంద్రకుమార్, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శోభన్ ప్రకాశ్, బీఎస్‌ఈ లిమిటెడ్ హెడ్ రాధా కీర్తి వాసన్

అలంకరణ వెలుగుల్లో.. అవినీతి చీకటి..

కార్పొరేషన్, న్యూస్‌టుడే: భాగస్వామ్య సదస్సు నిర్వహణ సందర్భంగా మహా విశాఖ నగరపాలక సంస్థ నగరంలోని విమానాశ్రయం నుంచి బీచ్‌రోడ్డు వరకు విద్యుత్తు స్తంభాలకు ఎల్‌ఈడీ రోప్ దీపాలతో అందంగా అలంకరిస్తోంది. రూ.45 లక్షలతో కొనుగోలు చేసిన ఆయా రోప్ దీపాల వెలుగుతో నగరానికి మరింత కళ వచ్చింది. 2023 మార్చిలో నిర్వహించిన 'జీ-20' సదస్సు నిర్వహణతో మొదటిసారిగా ఎల్‌ఈడీ రోప్‌లతో అలంకరించే విధానాన్ని జీవీఎంసీ అధికారులు అమలు చేశారు. అప్పట్లో రూ.40 లక్షల వ్యయంతో ఎల్‌ఈడీ రోప్‌లను కొనుగోలు చేశారు. వాటిని నగరంలోని 1200 విద్యుత్తు స్తంభాలకు అమర్చిన తర్వాత ఆయా రోప్‌ల నిర్వహణకు మూడేళ్ల కాలానికి జీవీఎంసీ టెండర్లు ఆహ్వానించింది. రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్వహణ బాధ్యతలు ఓ గుత్తేదారుకు అప్పగించారు. మూడేళ్లపాటు ఆయా దీపాలు వెలిగించడంతో పాటు, ఒకవేళ మరమ్మతులకు గురైతే, కొత్తవి కొనుగోలు చేసి వేయాల్సి ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి టెండర్లు దక్కించుకున్న గుత్తేదారు 2025-2026 మార్చి వరకు నిర్వహణ బాధ్యతలు చూడాలి. చాలా చోట్ల దీపాలు వెలగక పోవడం, కొన్ని పాడైనప్పటికీ గుత్తేదారు ఆయా చోట్ల కొత్తవి అమర్చలేదు. అయినా జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు గుత్తేదారుడికి బిల్లులు జారీ చేయడం విశేషం. ఒప్పందం ప్రకారం సమయం ఉన్నప్పటికీ రోప్ దీపాల నిర్వహణ మరీ తీసికట్టుగా ఉండటం, ప్రస్తుతం భాగస్వామ్య సదస్సు నిర్వహించడంతో ఆ గుత్తేదారుడి గుత్తను రద్దు చేశారు. తిరిగి మళ్లీ రూ.45 లక్షల వ్యయంతో కొత్త రోప్ దీపాలను కొనుగోలు చేశారు. గుత్తేదారుడికి మేలు కలిగించేలా ఈ చర్యలు ఉన్నాయని పలువురు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి, జీవీఎంసీ చెల్లించిన నగదును గుత్తేదారు నుంచి రికవరీ చేయడంతో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

తెలుగు తల్లి పైవంతెనపై విద్యుత్తు స్తంభాలకు ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ దీపాలు

సైబర్ మోసాలు.. అయిదుగురి అరెస్టు

ఎండాడ, న్యూస్‌టుడే: వినియోగదారులకు తెలియకుండా వారి ఐడీలతో నకిలీ సిమ్ కార్డులు యాక్టివేట్ చేసి తద్వారా సామాజిక మాధ్యమ ఖాతాలు తెరచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న అయిదుగురు నిందితులను శనివారం సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. గాజువాక ప్రాంతానికి చెందిన బీహెచ్‌ఈఎల్ ఉద్యోగి వై.లక్షణ (59)కు రెండు నెలల క్రితం ఓ నెంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను బెంగళూరుకు చెందిన పోలీసు అధికారినంటూ అతను పరిచయం చేసుకున్నాడు. మీ పేరుతో ఒక నకిలీ సిమ్‌కార్డు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై అంతర్జాతీయ కేసు నమోదవడంతో సుప్రీంకోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిందని నమ్మబలికాడు. సీబీఐ అధికారిగా నటిస్తూ వేరే వ్యక్తికి ఫోన్ కాల్ ట్రాన్స్‌ఫర్ చేసి వారితో కేసు, అరెస్టు అంటూ భయపెట్టారు. కేసు తొలగిపోవాలంటే రూ.15 లక్షలు చెల్లించాలన్నారు. దీంతో బాధితుడు పీఎఫ్ లోన్ తీసుకుని వారు చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ.10 లక్షలు పంపించారు. అనంతరం మిగిలిన రూ.5 లక్షలు పంపాలని డిమాండ్ చేయడంతో బంధువుల వద్ద రూ.4 లక్షలు అప్పు చేసి అదే ఖాతాకు జమ చేశారు. మొత్తం రూ.14 లక్షలు పంపిన తర్వాత పలుమార్లు ఫోన్ చేసి మరింత నగదు ఇవ్వాలని కోరడంతో వారిపై అనుమానం వచ్చింది. దీంతో జరిగిన మోసంపై ఈ ఏడాది ఆగస్టులో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ శంఖబ్రతబాగ్చీ ఆదేశాలతో 'డిజిటల్ అరెస్టు స్కామ్'గా పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక విధానాల్లో దర్యాప్తు చేసి కృష్ణా జిల్లాకు చెందిన అయిదుగురు యువకులు ఈ నేరంలో భాగస్వాములుగా గుర్తించారు. వారిలో పెడన మండలం బ్రహ్మపురానికి చెందిన పులి నాగ తారకేశ్వరరావు, పడమట శివకృష్ణ, బల్లా నాగరాజు, పెడన మండలం కొత్తపేటకు చెందిన ఎర్రా నాగవెంకటసాయిపవన్‌చందు, షేక్ అబ్దుల్‌కరీంలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు. వీరంతా ఇంటర్, డిగ్రీ చదివి తప్పుడు దారుల్లో నగదు ఆర్జించేందుకు సైబర్ నేరాల బాట పట్టారన్నారు.

పులి నాగ తారకేశ్వరరావు

పడమట శివకృష్ణ

బల్లా నాగరాజు

ఎర్రా నాగవెంకట సాయిపవన్‌చందు

షేక్ అబ్దుల్‌కరీం

డీఆర్‌ఎం విస్తృత తనిఖీలు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే: వాల్తేర్ డీఆర్‌ఎం లలిత్ బోహ్రా శనివారం విశాఖ-నౌపడ-పర్లాఖిమిడి సెక్షన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పలు స్టేషన్లలో పునఃనిర్మాణాలు చేపట్టిన ప్లాట్‌ఫామ్‌లు, మెరుగైన విద్యుత్ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాలు, పాదచారుల వంతెనలు, దివ్యాంగులకు అందిస్తున్న మౌలిక వసతులను పరిశీలించారు. ఆయన వెంట పలువురు సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: మద్యం మత్తులో భార్యతో వాగ్వాదానికి దిగిన ఇంటిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అగనంపూడి సమీప ఫార్మాసిటీ కాలనీలో జె.సురేష్‌రావు కుటుంబంతో నివాసముంటున్నారు. ప్రైవేటు సంస్థలో వెల్డరుగా పనిచేస్తున్న అతను మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా భార్యతో గొడవపడి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. శనివారం ఉదయం 8 గంటలైనా తలుపులు తీయకపోవడంతో భార్య కిటికీలోంచి చూసేసరికి ఉరేసుకొని ఉన్నాడు. పోలీసులకు సమాచారమివ్వగా ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చింతలు తీర్చే చింతామణి గణపతి

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చింతామణి గణపతిని దర్శించుకుంటే జీవితంలో చింతలు, వ్యాధులు తొలగిపోతాయని మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పేర్కొన్నారు. సిరసపల్లి చింతామణి గణపతి దత్తక్షేత్రంలో శనివారం నిర్వహించిన లక్ష నవగ్రహ యాగం, శని తైలాభిషేకం, శ్రీచక్రార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్త విజయానంద తీర్థస్వామి గణపతి మూలవిరాట్‌కు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గణపతి సచ్చిదానంద స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఆదివారం విశాఖ పోర్టు స్టేడియంలో గీతామాత రాగసాగర పేరుతో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేపడుతున్నామని చెప్పారు. భక్తులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అనంతరం కార్తిక దీపారాధనలో పాల్గొని దీపాలు వెలిగించారు. క్షేత్ర ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ ఆంజనేయ రాజు, రామారావు, సోమయాజులు ఏర్పాట్లు చేశారు.

యాగశాలలో లక్ష నవగ్రహ యాగ పూజలో గణపతి సచ్చిదానంద స్వామి, దత్త విజయానంద తీర్థ స్వామి

(c) eenadu

EENADU Classifieds

BUSINESS SERVICES

లోకేష్ గోల్డ్ లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

శ్రీవల్లి గోల్డ్ లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

RCQ 10 L. to 100 CR బిజినెస్ ప్రొఫైల్స్ ఇతర అన్ని రకాల వ్యాపార కొలట్రాల్ లిఫ్టింగ్ షేరింగ్ ప్రాపర్టీస్ ప్రోజెక్ట్స్ * స్టార్టప్ రియల్ ఎస్టేట్ డీల్స్‌కు సంప్ర॥. 9502294163.

WANTED DEALERS/AGENTS

Wanted_Dealer (Hospital Software). Reasonable Investment. Good Annual Returns Call 7207801864. WWW.BRILLIAT.COM

BUSINESS OFFER

SREE KAMAL DIAMONDS
LAB GROWN DIAMONDS (CVD DIAMONDS)
ALL SIZES & ORDER SUPPLY AVAILABLE
✆ 9014516716, 7989571708
TOWN HALL ROAD, KURUPA MARKET, VISAKHAPATNAM.

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

Free Ayurvedic Consultation For All Chronic Diseases. Call 8074336266. Ayush Ayurvedic Healthcare.

Wanted business partner for existing ice cubes plant (for bars, clubs, caterers) Contact: Phone Number ✆ 9110708408

ఫెన్సింగ్ వేయబడును. మీ రియల్ ఎస్టేట్‌లో, మీ పొలంలో గానీ వేయబడును. అన్ని రకాల మొక్కలు 3 Years Warrantyతో వేయబడును. C: 8074323184

BUILDING CONSTRUCTION

LRS
FRESH APPLICATIONS
BPS
AWARENESS
LICENSED CIVIL ENGINEER
N. SAMPATH REDDY (Regd.)
✆ 9908613579, 9989966440

Premium Quality Constructions for Duplex, Villas Indp. Houses & Apartments with Modern Interiors. ✆ 9676762671.

VIZAG TDR | BPS
Contact for BPS PLAN APPROVALS
PILLA BRAHMAJI RAO
Rtd. BUILDING INSPECTOR
GVMC PRESENT LICENSED SURVEYOR
92904 41348

మంచి క్వాలిటీ మెటీరియల్స్‌తో మీకు నచ్చినట్లుగా ఇల్లు, డూప్లెక్స్, విల్లాలు, గ్రూప్‌హౌస్, అపార్ట్‌మెంట్స్ నిర్మించి ఇవ్వగలము. పాత ఇంటిని రీమోడల్ చేయదలిచిన సంప్ర॥ డెవలప్‌మెంట్‌కి సైట్స్ కావలెను. 9966222349.

TDR
AP & TELANGANA BONDS
BUY & SALE
KAMESH
92 92 15 15 15

WATER PROOFING

27 సం॥ Exp తో పాత, కొత్త వాల్‌క్రాక్స్, చెమ్మలు, స్లాబ్, బాత్‌రూమ్ లీకేజీ, ఫ్లైజర్ గ్రౌటింగ్, చెదలు, బొద్దింకలు, పెస్ట్ కంట్రోల్, గ్యారంటీతో ✆ 9676276693.

వన్‌టైమ్ ట్రీట్‌మెంట్ - లైఫ్‌టైమ్ సెటిల్‌మెంట్‌: అన్ని రకాల స్లాబ్‌లు, బాత్‌రూమ్స్, వాటర్ ట్యాంకులు, రెయిన్ వాటర్ లీకులు లైఫ్ టైమ్ గ్యారంటీ కావాలంటే 33 సం॥ల అనుభవం గల మా సంఘమిత్ర బిల్డింగ్ డాక్టరు దగ్గర ఉన్న స్పెషల్ కెమికల్ ఫార్ములాతో ట్రీట్‌మెంట్ చేయించుకోండి ✆ 9393900900.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఆంధ్రప్రదేశ్ అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఎక్కడ ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్, సిబిల్ అవసరం లేదు. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ. ✆ 93969 99669.

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభ వాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్ ఇవ్వబడును. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ ✆ 73862 01191.

ఇళ్ల స్థలాలు, పంట భూములు, అపార్ట్‌మెంట్‌లు, గృహములకు, బ్యాంక్ & ప్రైవేట్ లోన్‌లు ఇప్పించబడును. ✆ 8328609197.

ఆస్తి/ వ్యాపారం/ ఆచరణీయ ప్రాజెక్టులు/ NPA విడుదల/ అనారోగ్య యూనిట్లు & టేకోవర్ ROI 1 Cr. ఆపైన ఫ్లెక్సి రుణాలు పొందండి. షరతులు వర్తించే ముందు చెల్లింపులు లేవు. 8111075733

HEALTH & CARE

AYURVEDIC

యోగా & ప్రకృతిచికిత్స కేంద్రము 15 సం॥ పిల్లలకు ఉచితంగా, వృద్ధులకు 50% డిస్కౌంట్‌తో యోగా నేర్పబడును. అన్ని ఆరోగ్యసమస్యలకు మందులు లేకుండానే చికిత్సలు చేయబడును. PCOD/ ఒబెసిటీ-సంతానలేమితో బాధపడుతున్నవారికి ఆస్తమా, ఎలర్జీలకు, Autism పిల్లలకు గ్యారంటీతో ప్రత్యేక ప్రక్షాలనా చికిత్స. ADD Health, MVP Colony. 7569902073

HOME NEEDS

PEST CONTROL

No Smell, No Polution, Safe & Genuine (Govt. Licenced) SPL. in Termite & Cockroach. Coastal Pest Control. ✆ 7416532121, 8121219307.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

భారీపరిశ్రమలోని ఉపయోగించని/ పనికిరాని యంత్ర పరికరాలు కొనబడును. ఏదైనా పరిశ్రమ అమ్మాలని/ కొనాలని ఉన్నా సంప్ర॥ amaravati.hyd26@gmail.com ✆ 94403 78266.

PAYING GUEST ACCOMMODATION

Accommodation available. 60 rooms(20- 3 BHK flats) fully furnished with all facilities to stay is available near Shivaji park. 40 rooms(10- 4 bedroom flats available near AN beach hospital (beach facing) for corporate guest house, Institutional hostel/ guest house. Available from 1-1-2026 with all furniture and facilities in Vizag. Contact Sri Aditya hospitality services: 6309598840, 9949933456. ravichelamkuri@gmail.com

PEOPLE CARE

OLD AGE HOME

శ్రీనిజ ఓల్డ్ ఏజ్ హోమ్: వృద్ధులకు, పేషెంట్లకు ఏసీ, నాన్ ఏసి రూములతో రిటైర్మెంట్ హోమ్స్, ఇంటి వద్దకే సేవలు. రామాటాకీస్. 8919106992, 9059595022

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/ వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

శ్రీవైష్ణవి రిటైర్మెంట్ హోమ్స్, హాస్పిటల్, హోమ్ నర్సింగ్, బేబీకేర్, ఫిజియోథెరపీ, A/C, Non A/C @ MVP/ సీతమ్మధార/ విశాలాక్షినగర్/ P.M.పాలెం. నరసింహారెడ్డి: 9676000633

గోల్డేజ్ హోమ్ & హాస్పిటల్ Ex. ఆర్మీ డాక్టర్లచే 1979 నుండి 'సీవ్యూ', ఏ.సి, గార్డెన్, ఫిజియో, Wifi రుషికొండ, మారికవలస. ఫోన్: 9248445591

REAL ESTATE

GENERAL

VMRDA APPROVED PLOTS FOR SALE
2000 sq.yds in Gated community Villa project, 80ft Road, DORATHOTA ROAD, BHEEMILI
260 Sq. yds at DABBANDA, Near SIMHACHALAM
FLAT FOR SALE
2BHK 1125 sft East facing with all amenities Beside CID OFFICE, PINAPLECOLONY
Contact direct owner LORVEN INFRA ✆ 9849999852

Sridevi Developers: Flats, 2 & 3 B/R In & Around City Limits, Bhogapuram, Bheemili, Tagarapuvalasa, Plots sale. ✆ 9392571522.

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్‌రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

వైజాగ్, భీమిలి, ఆనందపురం, తగరపువలస, భోగాపురం ఏరియాల్లో ఉడా అప్రూవ్ ప్లాట్లు అమ్మాలన్నా కొనాలన్నా వెంటనే సంప్రదించండి. ✆ 9715971579.

FLAT FOR SALE

AKKAYYAPALEM

FLATS FOR SALE
AKKAYYAPALEM (VIDYUT NAGAR)
(4 Months to occupy)
3 BHK FLATS East Facing 1680 Sft 3rd & 5th Floor.
✆ 9885677206, 8977897777

2B/R 1060Sft, S, 1100, 2 B/R, E 1400, 3 B/R S @Seetammadara, 1500, 3 B/R Akkayyapalem, 1100 2B/R Yendada. ✆ 7674909589, 8688926789.

1350, 1450, 1662 Sft. North & West facing Flats in Seethammadhara & Akkayyapalem. Contact: 8885926926, 9553894444.

3BHK 1350 Sft, 5 years old, Fully Furnished, 4th Flr with Car Park @ Akkayyapalem. Contact between 4PM-5PM. ✆ 9346842819.

ANAKAPALLI

2&3 BHK Deluxe Flats Car Parking, Lift, Generator @ New Colony, SR Hotel Backside, Anakapalli. Booking. 9885657999.

3BHK Dlx 100 Ft. Road Facing Flat Car Park, Lift, Gen. @ Ring Road Nr. Rly. Station, Anakapalli. Work in Progress. 9885657999.

ATCHYUTAPURAM

FLATS FOR SALE
Hill Valley Apartments 1375 Sq.ft
3 BHK Luxury Apartments With Premium Specifications At ATCHUTHAPURAM Behind HP Petrol Bunk
✆ 98665 28777 & 99669 44405

FLATS FOR SALE
Uppuluri Residency 3 BHK - 1700 Sq.ft North & South Facing Flats
Premium Specifications At YENDADA Behind Skyline Apts
✆ 99669 44405

10 లక్షలుకట్టి నె. 10 వేలు అద్దెవచ్చే 900Sft 2BR సొంతం చేసుకోండి మిగతా 12 నెలల తర్వాత ఇవ్వవచ్చు సుజాతనగర్/ అచ్యుతాపురం. 9701257689.

BEACH ROAD

FLATS FOR SALE
Ready to Occupy 2000 Sft 3 BHK
Chinna Waltair, Near Vuda Park, Beach Road
Cont: 80081 53335

1130Sft 2B/R Flat in East Point Colony N/F Generator & Solar Nr. Saibaba Temple for sale. Cont: 7981078734 Direct Parties.

DWARAKANAGAR

2 BHK 1228 Sft. Premium Flats North Facing Ready to Occupy (No GST) Nr. BVK College, Dwarakanagar. ✆ 9542794669, 9492458777

1000 Sft North Facing Commercial Flat in Satyam Plaza, Dwarakanagar 3rd Lane Vizag. Contact : 8639045966.

New 950sft 2bhk EF 3bhk 1250 WF 700sft 1bhk EF with car park lift Gen. etc @ Maduranagr Nr, DWK. ✆ 9246622644, 9063703383

1350 Sft Flat 3rd Flr. Flat No: 301 Sitharama Enclave Opp. Ramatalkies Ladies Gate Srinagar, VSP. 9492214689, 9440614634.

GAJUWAKA

Celest 3BHK East Facing 1650sft Flat for Sale. Gated community in Gajuwaka. Call : 9494019000

1350 Sft 3BHK Flat, East Facing in Srinagar, Gajuwaka, Beside NH-16 (Rs.50 Lakh) Owners/ Buyers only contact. ✆ 9866123690.

DELUX FLATS FOR SALE
ALL FLATS AS PER VASTU
3 BHK - 1330 Sft
2 BHK - 1135 Sft
@ Pantulu Gari Meda GAJUWAKA-Nr. NH Road
Work in Progress
91210 37765
89196 10262

FLATS FOR SALE
గాజువాకలో 3 బెడ్‌రూం ఫ్లాట్స్ కేవలం 38.99 లక్షలకే
(ఉచిత క్లబ్‌హౌస్ సదుపాయాలు, జనరేటర్, విద్యుత్ మరియు అన్ని సౌకర్యాలు కలిపి)
కొన్ని ఫ్లాట్లు మాత్రమే
గృహ ప్రవేశానికి సిద్ధంగా కలవు
✆ 77939 31000, 70938 14153

Flats for Sale Sramikanagar 2&3 BHK 1400 SFt. with Car Parking East & West Facing. Gajuwaka 9948700138, 8143251873.

New 2BHK Flat 1000 Sft Car Parking, Lift, 200Ft From Main Road, Old Gajuwaka, Behind Joy Alukas. Contact: 8008831019.

3 BHK IN GAJUWAKA
READY TO MOVE
CHINNAGANTYADA
NEAR CMR CENTRAL
✆ 8977999861

శ్రీహరిపురం కోరమండల్ గేట్ దరి 1000 Sft 36 లక్షలు 6000 Sft గ్రూప్ హౌస్ మొత్తం 2.1Cr. Cell: 9441756359, 9989426554.

గాజువాకలో 100 అడుగులు రోడ్డు జంక్షన్ దరి పోలీస్ స్టేషన్ వెనుకాల భవ్య హైట్స్ అపార్ట్‌మెంట్స్ ఫస్ట్ ఫ్లోర్‌లో రెండు ఫ్లాట్స్, 3 బెడ్‌రూమ్స్ & 2 బెడ్‌రూమ్స్ విత్ కార్ పార్కింగ్ & లిఫ్ట్ సదుపాయాలు కలిగిన ఫ్లాట్స్ అమ్మబడును. ✆ 9866442779

JAGADAMBA

3BHK 1420 Sft W/F Road Facing 2nd Floor Sai Lorven Towers Premasamajam Road, Dabagardens, Vizag. ✆ 9848267461.

1BHK Flat at Townkotharoad Main Rd Facing Opp Jaganadhaswamy Temple 450Sft N/F Only Bikepark. Price 22Lakhs. 9963925557

KOMMADI

FLATS FOR SALE
READY TO MOVE IN 2&3 BHK FLATS FOR SALE
@ KOMMADI, MARIKAVALASA
NO GST
✆ 9676854545

FLATS FOR SALE
2 BHK 1125 SFT.
3 BHK 1750 SFT.
Deluxe Flats Near Kommadi jn., Highway facing, Paradesipalem, Opp. Audi Car Service Centre.
Club House & Swimming pool
FEW FLATS AVAILABLE No GST
✆ 9908512090, 9848948292

2bhk flat for resale near kommadi raithu bazaar. east facing 954 sft. With car parking. Contact: +91 8374923532

3BHK 1750 Sft West Facing Flat with Carpark, Club House at Paradesipalem Nr. Kommadi. ✆ 7659017599, 9705966966.

855+60 Sft 2 BHK 4 Years old Flat 4th Floor E/F Nr. NH-5, Teachers Layout Kommadi Road. Cont: 9492959596, 9618427958.

KURMANNAPALEM

FLATS FOR SALE
READY TO MOVE
NO GST
High Rental Returns : Emerging Employment Hub MED Tech Zone- 15 min
2 BHK-1065 sft 35,99,999/- (North Facing)
3 BHK-1425 sft 50,99,999/- (East facing)
AGANAMPUDI
Duvvada Rly. Station Road
✆ 78937 67622

1100 SFt. 2BHK W/F 3rd Floor Teekshan Enclave at Rajeevnagar, Old Sivalayam Kurmannapalem Flat for Sale. ✆ 9291516515.

READY TO OCCUPY
3BHK
East & West Facing Flats for Sale
@ AGANAMPUDI
99599 88825
95811 24093

MADHURAWADA

2&3 BHK New Flats at PM Palem 2nd Bus Stop E&S/F @ 43L & N/F @ 62L. 1050 Sft E/F @ 4800/- Sft. 1st Bus Stop. ✆ 9494432404.

3BHK 1775 Sft. S/F, 2BHK, 1125 Sft. S/F & 1065 Sft. N/F Flat Sale at MVV Highway Homes, Madhurawada Cont: 9502782988.

NEW FLATS FOR SALE
MIDHILAPURI VUDA COLONY, ROAD OPPOSITE TO ICICI BANK MADHURAWADA.
3 BHK - 1420 TO 1515 SQ.FT.
NORTH / EAST / SOUTH FACINGS
NO GST - READY TO OCCUPY
OC ISSUED BY GVMC
LAST FEW FLATS
8822882828, 7075425471

FLAT FOR SALE
3BHK 2000 Sft Flats Ready to Occupy, Very Nr. to Highway Road @ MPR Residency, Srivalli Naagar Madhurawada Behind GVMC Zonal Office (Cost 75Lakhs)
Only 1Flat Available
PH: 8985079692

3 BHK - E/FACING
3 BHK, New, East Facing, 1640 Sft. FLAT FOR SALE
(NO OPPOSITE ROW FLATS)
3rd Floor, West Winds (Gated Community), Madhurawada, Club House, Gym, Generator.
9441072750, 8886718428

Visakhapatnam, Madurawada: 3BHK E/F, 1360 sft, interiors, amenities at Revallapalem for sale. 54L, Near Srinivasa School, adj. Gayathri Engg. college. ✆ 9490755489, 8247754600

Ready to Occupy 2,3 BHK Deluxe Flats for Sale. Putty, Car Parking, Generator. P.M.Palem Nr. 1st Bus Stop No GST. 8106696666.

2BHK 1000Sft+ 80Sft C.P. G/F 10Yrs. Old, N/F at P.M.Palem, 2nd Bus Stop. Close to Main Rd. Lift, CC Cameras, Generator 7702270515.

1850 Sft 3BHK Deluxe flats For Sale Mithilapuri VUDA Colony Each Floor 1 flat 100% Vasthu Nr. Main Raod. ✆ 8977391434.

2BH Flat, 1115 SFT, 3 Foor, S/F, 48 SFT UDS, 100 SFT Car Parking, 8 Years Old, SRO-Madhurawada, 45 Lakh. Cont: 9848398080

Ready to Occupy 1750 + 80 Sft 3 BHK Flat E/F Nr. NH-5 Midhilapuri VUDA Colony, Madhurawada. Cont: 9492959596, 9618427958.

1470 Sft, West Facing, 4th floor Old Flat, UDS-56, At Sai Priya Gardens, Madhurawada, Near. NH - 5. Call.9573372229

1030 sq ft West facing in FCI Layout, P M Palem. Price : 43 Lakhs. Contact: 9980570196, 7287887999.

FLAT for SALE
READY TO MOVE
2BHK fully furnished flat for sale near IT Hill's
MADHURAWADA
RTC Colony, Vizag.
✆ 93926 37557

3BHK సౌత్ ఫేసింగ్ లగ్జరీ ఫ్లాట్ ఫర్ రీసేల్, 2355 sft, పి.ఎం పాలెం మెయిన్ రోడ్, కాల్: 8800771193, 8800771197 ఇమ్మీడియేట్ పొజిషన్.

MVP COLONY

Pedawaltair 3 BHK (1270 Sft. & 1490 Sft.) 4 BHK 3000 Sft. Nr. Visakha Eye Hospital and MVP Colony 3 BHK 1295 Sft. Flats for Sale. No GST, Ready to Occupy @MVP Sector-1. ✆ 9888859333.

3BHK 2025 Sft E/F DLX Flats 5 Floors Each Floor One Flat @ MVP colony Sec-6 Hand over in 3 Months 7999/- Sft. ✆ 9505026333, 9246671272.

950 Sft 2 BHK MVP Double Rd. Lift & Car Park 30 Yrs Old * 950 Sft 2 BHK G/House, No Lift & Car Park 30 Yrs Old. Siripuram. 9985030820, 7330877718.

3BHK 1480 Sft W/F Sector -1 3BHK 1500 Sft N/F Sector -2 with all Amenities Flat for Sale Cont : 7981593694.

Visalakshinagar New 2BHK North/ South Facing Flats 930 Sft with Lift Car Parking & Generator ✆ 7702910936/ 6302455349.

Lansum SQUARE
FLATS FOR SALE
Opp. MVP DOUBLE Rd.
Premium, Spacious East & West Facing
CITY & SEA VIEW
READY TO OCCUPY
3BHK-2165 sft - 2965 sft
OXYGEN TOWERS
F No. 3207, 2685 sft
CONTACT
93460 38244
77939 44443

FLATS FOR SALE
READY TO OCCUPY
MVP COLONY
3 BHK each Flr. single Flat 2300sft Luxury New Flats north facing like Individual House (Flats) with Premium Specifications @ sec-11, MVP Colony, VIZAG
9000922731
9866122731

FLATS FOR SALE
2100 Sft North East corner Flats For Sale in 60 feet Road,Opp. AUTOBAHN, Lawsons Bay Colony,Near Nandi Temple,Visakhapatnam.
Ph: 80080 14447

3 BHK FEW FLATS FOR SALE
1800 Sq.Ft/ 1815 Sq.Ft
N/F & S/F
at LAWSONS BAY COLONY
Opp. Kamat, Vizag.
✆ 95050 54890

2BHK 1000 Sft. E/F Flat with Lift. Only Scooter Park, 4 Yrs. Old. Beside Ramalakshmi Appt. Pedawaltair 52 Lac. ✆ 9848492948

Ready to Occupy. New 3Bed Room, 1600 Sft., N/F Flats for sale @ Lawsons Bay Colony, Vizag. Ph: 9949292699

Visalakshinagar 3BHK 1500 Sft. W/F, 10 yrs old, Sea view, 5th Floor Flat by the side of Kailasagiri Road. ✆ 8919747086.

1860 Sft, 3 BHK, E/F – 61 Sq.yds UDS @ Old Venkojipalem, Vizag. Ph: 9985597645, 9515285952. www.hanureddyrealty.com

MADDILAPALEM

3 BHK East 1500 Sft. UDS 60 Sq.yds, 2nd Floor, Corner Flat, At Maddilapalem, Opp. Krishna collage ✆ 9652236857, 9030036857.

3BHK 1450 Sft 2nd Flr Fully Furnished 1 Car Parking & Bike Parking Nr. Krishna Clg. HB Colony Road. Cell: 9866223374.

New 3BHK with extraordinary Interior for Sale Opp: Krishna College Main Gate Maddilapalem Ph: 7702892529.

1 BHK Flat for sale Near Maddilapalem Road, Behind Kakathiya Convention Hall, P.J. Sivam Constructions, Vziag. Ph: 9177876683, 8179104157.

Maddilapalem: E/F, Gated Community, 2 BHK (1130 S.Ft.+ 120 S.Ft. Car Parking) Flat Sale in Devi Homes ✆ 90596 45819.

ఫ్లాట్ అమ్మబడును. డైరెక్ట్ పార్టీస్ మాత్రమే. 2 BHK 800 Sft, East Facing, KRM Colony, శివాలయం దగ్గర, VSP. ✆ 7287066419.

MURALINAGAR

2&3 BHK 1100, 1400 Sft. Deluxe Flat. 7 Yrs. Old Madhavadhara Main Road Facing Nr. More Birla Jn., ✆ 9966104129, 9032223911.

Nggos colony nearby (Murali Nagar) 1650 Sft north facing 1st floor Full interior, 4 years old. Ph: 7989319387

1450Sft. 3BHK S/F New Flat for Sale (Lift, Car Park, Generator) @ Pattabhireddy Gardens, No GST. ✆ 9494774074, 9848042661.

3 BHK Flat (1610 Sft) W/F, Lansum Greens, Gated Community, Madhavadhara. Contact: 949 138 7236, +91 9704926182

N A D

2BHK 1050 Sft Flat For sale with High Quality Interior Woodwork, Marble Flooring, 2nd Floor, Lift & Carpark at APSEB Colony, near Saibaba Temple, NAD Jn. No Brokers Pls. ✆ 9182957597.

NE Facing 3BHK, 1375 Sft. UDS: 68.75 Yds. Renovated 10Y, Furnished Flt-115, Vasavi Paradise, NAD Jn., Cont: 6301537635, 9032361435.

NAD జం. మహతి కాలేజీదగ్గర 1080Sft. Flat N/W/F & పాతగోపాలపట్నంలో 100 చ.గ. 3 ఫ్లోర్ల బిల్డింగ్ E/F కార్‌పార్కింగ్, 3BHK-3, లిఫ్ట్, సెల్లార్‌తోఅమ్మకం. 9393127459

PENDURTHI

New 2 & 3 BHK Flats for Sale Prasanthinagar, Pendurthi, Lift, Car Parking Puttywalls, Ceiling, Genrator ✆ 9849243243.

2 BHK 1000 Sft & 3 BHK 1260 Sft, Near Police Station, Pendurthi Centre, Zudio Backside. Contact: 8886216096, 9393108858.

Pendurty, Tirumala Sree Apartments, 2 BHK Flat, 1000 S.Ft, West Facing, Cont: Nagendra - Phone: 08792828323

2BHK 1126 Sft. Yadhuvamsi Ayathanam MS Ramayya Layout Flat 403 5th Flr. Narasimha Block 6 Yrs Old Pendurty. 7995593522.

2 BHK 1000 Sft. E/F 8 Yrs Old Flat Akshay Towers G-7, Very Near to Pendurthi Anjaneya Swamy Temple 80'' Road, 80 Sft Car Parking. ✆ 6281137077.

3BHK (W/F) 1060Sft + 80Sq.Ft CP 5th Flr Furnished 3Yrs. Old, Nr. Saradapeetam, Chinamushidiwada, 54L (Neg.) 9502100987, 7680013962

RLY. NEW COLONY

SALE
2000 Sft. Commercial space, 5th Floor, Opp. Mourya Hotel, Near Gokul Theatre. Suitable for Port related office. Rental income 60K PM.
✆ 9849427319, 9848027042

2 BHK 1150 Sft S/F 2nd Floor Lift/Car Park Nr. Subbalaxmi Kalyana mandapam Rly.Station Rd. 74 Lks. ✆ 9441621767, 7780629461

RUSHIKONDA

2625 Sft, E/F, 3 BHK, Each Floor Single Flat, Opp. Radison Blue Hotel, Beach Road, Rushikonda. Cont: 8977810236.

LUXURY FLATS FOR SALE
3&4 BHK APARTMENTS. SEA VIEW
@ ROAD NO.1, DASAPALLA HILLS, VIZAG
Apex
3250 SFT, NORTH FACING & 1740 SFT. SOUTH FACING
PREMIUM BUILDING WITH ALL MODERN AMENITIES
✆ 73 964 95 111

FLATS FOR SALE
2 BHK-1150 & 3 BHK-1570 SFT
READY TO OCCUPY
NO GST
Available 2 BHK only
BRINDAVANAM
Beside ISKCON TEMPLE, SAGARNAGAR
Lansum Properties LLP
✆ 98488 55569

2430 SFt. East Facing for Sale at Aditya Ocean Height Rushikonda. 7 Yrs. Old. Price 6000/- P. SFt. Cont: 6300823389.

SIRIPURAM

Facor Layout 1590 Sft. 3BHK 15Yr. Old E/F 3rd. F. UDS 55S.Yd. @Rs.1.25Cr. Daspallahills, 1395Sft. E/F 3rd.F., UDS 50S.Yds. 12Yr. Old @ 99 Lakhs. Ph.: 7075454890.

FLAT FOR SALE
2BHK 1057 SFT.
South Facing 5th Floor Flat (30Yrs old) A BLOCK
SEASHELLS
Nr.NAVY HOUSE, back-side WALTAIR CLUB
PH :73495 72001

COMMERCIAL FLAT FOR SALE
2985 SFT LUXURIOUS COMMERCIAL FLAT FOR SALE at Siripuram with Ready Rental Income from Reputed Tenant
✆ 9849188822

SEETHAMMADHARA

2800 SFT 3 BHK attached 3 WR East & West Facing Very Spacious and Ventlation New Flats (Near Completion) ✆ 9347997276.

Rate: 1.8 Cr, 1975 sft, 3BHK, S/F, 4th flr, 5 yrs old, UDS: 70yrd, Cozy interiors @ TPT colony, Setamdhara, nr. Laddu Gopal, neg., Ct: 7416529693

DELUX FLATS FOR SALE
ALL FLATS AS PER VASTU
All 3 BHK Premium Flats
2200 Sft & 1850 Sft
@ Seethammadhara North Extention Layout
Work in Progress
91210 37765
89196 10262

FLATS FOR SALE
Ready to Occupy 1150 Sft.
New 2 BHK North & South Facing Flats For Sale
Behind Volo offiice, Nr. Children park Seethammadhara,Visakhapatnam
Contact: 70930 52225

FLATS FOR SALE
Ready to Occupy 1240 Sft.
New 2 BHK East Facing Flats For Sale
Opp. Kashtriya Kalyana mandapam Seethammadhara,Visakhapatnam
Contact: 91007 58261

1750 Sft 3Bedroom Flat 2Yrs. Old Fully Furnished Flat for sale at Seethammadhara, Doctors Colony, 9985125184, 8247470346

2BHK, 1100 Sft, 4th Floor, South Facing, Car Parking, UDS 33 Sq., 60 Ft. Road, K.R.M. Colony, 15 Yrs, 55 Lakhs. Ph. 9885865719.

Seetammadara 1050 Sft East 2BHK 2nd F, 1400 Sft 3BHK Top F, Furnished Car Park, Lift 16 Yr. Old Flats Sale ✆ 9848126195

3 BHK New Delux Flat (Cupboards & Car Parking) 1600 Sft. Ready to Occupy 5th Flr. E/F, Beautiful Park View, Opp. Sneeper Park, Seethammadhara (NE) ✆ 9849819191.

3BHK Flat 1650+ 100 Sft N/F 2nd Each Flr 1 Flat Lift Carparking wood work Seethammadhara @ 1.25 Cr. Sale. ✆ 9246672227.

Continued on Page No's 16 & 17

AAvinash PROPERTIES
Handpicked property with real values
PREMIUM PLOTS AT PRIME LOCATIONS
R. TALLAVALASA Commercial VMRDA Approved Plotwith 80"ft road facing, behind SASI College 266 sq. yds.
TAGARAPUVALASA Y Jn, Commercial VMRDA Approved Plots, NH-5 facing 183 & 366 sq. yds.
SRI CHAKRA SAI MEADOWS at DAKAMARRI Close to Highway & Educational Institutions 90, 180, 240 sq. yds
Ph: 9989773031, 9866844433

STARTS 49 LAKHS
STUDIO FLATS READY TO OCCUPY
1BHK, 2BHK & 3BHK
548, 938,1463 sft
MODERN & HIGH STANDARD All FACILITIES, AMENITIES
COMMERCIAL SPACE 680, 1023,1654 SFT
ASN CITY CENTRE
1ST LANE DWARAKANAGAR,VIZAG
✆ 93488 02456/ 81060 82982

Your Choice, Your Price ~~5999/-~~
Premium Corner Units ₹ 5499/- sft
Special Selective Units ₹ 4999/- sft
HURRY! Avail Limited Flats only
Premium Gated Community
MVV GREEN FIELD
LIVE THE PRIME LIFE
YENDADA
5 ACRES, 4 BLOCKS
2&3 BHK, 550 UNITS
1250 TO 2479 SFT
G+5 Floors Club House with Top Class Amenities
READY TO MOVE
NO GST
✆ 95179 91799

3 BHK FLAT@MADHURAWADA FOR THE PRICE OF 2 BHK@YENDADA
MVV&GV SUNRISE
Nearest to all upcoming IT companies, Malls,Star Hotels & Metro stations
SPECIAL OFFER ~~4999/-~~ ₹ 3999/- sft
READY TO OCCUPY
NO GST
Limited period offer! hurry
HURRY! LAST FEW FLATS AVAILABLE
3 BHK FLATS 1595 to 2258 Sft. RTC Colony, MADHURAWADA
✆ 99486 61600
RERA Regd. No.P03280031929

From the makers of Prestigious MVV City
MVV BUILDERS
MVV GV THE GRAND
Just Pay 10%* to BOOK
Company will pay your interest for 24 Months*
— Andhra's Mega Luxurious Gated Community —
Resort style Lifestyle
*t&c apply
~~5999/-~~ ₹ 5499/- sft Block: 2,3,4,5 for Limited Flats Only!
~~6999/-~~ ₹ 6499/- sft ICONIC Block-1 for Limited Flats Only!
✆ 99486 61600 / 98489 16600
NEAR CRICKET STADIUM, MADHURAWADA
9.5 Acres | 5 Blocks | Clubhouse 75000 sft | 2&3 BHK | 1390 sft to 2090 sft | 285 mtrs away from NH | 100 ft & 80 ft Road approach

Vaibhav Breeze
@ AGANAMPUDI
Vizag.
Vaibhav Mithra Infra
2 & 3 BHK Flats
Starting from 30 Lakhs
RENTAL GUARANTEE till the possession.
Flat Sizes:
2 BHK - 1050 Sft
3 BHK - 1305 Sft
For Details Contact Ph: 99889 62777, 81423 45687

(c) eenadu

EENADU eClassifieds

FLAT FOR SALE

SUJATHANAGAR

FLATS FOR SALE
3 BHK 1500 Sft. E/W/Facing, Premium Specification, VUDA Site, Lift, Generator, Car Parking, 80 Feet Road, SUJATHANAGAR. Walkble distance from BRTS Road.
9989077663, 9441935055

2 BHK 1200 Sft W/F 3rd Flr 4 Yrs old, Fully Furnished Techno Heights. Loan Avail. Sujathanagar ✆ 9989077663, 9441935055.

New 2BHK Premium Luxury West Facing 1100 Sft. Flats Sale @ Sft. 3000/- Nr. Jogulamba Bus Stop, Chinamusidiwada. 8143872529.

3 BHK (1145Sft) సుజాతనగర్ టీచర్స్ లేఅవుట్‌లో శ్రీతులసీ రెసిడెన్సీలో ఫ్లాట్ అమ్మకానికి కలదు. కార్ పార్కింగ్, లిఫ్ట్ సౌకర్యం. ✆ 8500436985.

SHEELANAGAR

1350 Sft 3BHK Flat(S/F) 2nd Flr with Cupboards, Carpark Lift @ 50Lks At: Goldn Nest Godavari Layout Sheelanagar 9247060474

విశాఖపట్నం: షీలానగర్, వెంకటేశ్వర కాలనీ, రోడ్ నెం.5 1st ఫ్లోర్ 2BHK ఫ్లాట్ అమ్మబడును. Cell: 89889 89222, 98482 12612.

TAGARAPUVALASA

Tallavalasa Near Tirumala School Close to Highway 950 Sft South Facing New Flats for sale. ✆ 7569397533.

YENDADA

Vaisakhi Sky park, Yandada, East And West 1500 to 3000 Sft Top Floor Flats Direct Parties Only. ✆ 7337252015

Yendad Spark Gvr Enclave 2 BHK 1150 sft Fully Furnished Flat For Sale Call: 9885110815.

2BHK Flat For sale W/F 1010 Sft& Car Park 9Y Old MVV Builders. 40 Sq UDS Prime Location. Near NH Road @45L ✆ 98662 43026

LUXURIOUS FLATS FOR SALE
Luxurious 3 BHK NEW FLATS @ YENDADA EAST & WEST FACING, AREA 2876 Sft, CLEAR TITLE; RERA APPROVED; No GST
9393740888

Yendada Valley Front Apartment 1730 Sq.Ft. N/F Daspalla Layout, Senora Beach Resort Road. 7 Yrs Old. ✆ 9100956099.

3 BHK New N/F with Pooja Room 1625 Sft Canara Bank Backside Nr. SkyPark Yendada No Brokers Pls. 9848419417, 9866546660.

3 BHK 1600 Sft Flat for Sale in MK Gold Coast, Yendada. Direct Parties only. Contact: 9848197251.

GENERAL

ఫ్లాట్స్ అమ్మకానికి కలవు
Ready to occupy

విశాఖపట్నం, పండ్ల మార్కెట్ ఎదురుగా, బౌడరా రోడ్, ఓల్డు బస్‌స్టాండ్ దగ్గరలో
2 BHK 1045 sq.ft. | 3 BHK 1300 sq.ft.
అపార్ట్‌మెంట్‌కి ఇరువైపుల 100 అడుగుల రోడ్డు మరియు 60 అడుగుల రోడ్డులతో
గ్రౌండ్ ఫ్లోర్‌లో 4500 చ॥ అ॥ కమర్షియల్ స్పేస్ కలదు.
Contact : 79012 78677

2790 Sft 3BHK 3rd Floor East Facing Maharanipeta Ocean View Apartment 2 Car Parking Ph: 9717795837.

2BHK 1125 Sft East & West Facing Flats for sale at Pineapalle Colony Arilova, with Car park. ✆ 9866909622, 7396663627.

Prime area Maddipalem, behind CMR, 2BHK 738 Sft, 47 Sq.yds, East facing, car parking100Sft, flat sale. 9849469641/ 9848133304

Resale of 3BHK flat near Coastal Battery. 1490 Sft marble floor flat in fourth floor in G+5 building near Coastal Battery. Three sides open, Puja room, sea view, CC camera, security guard , Lift available. Call 9051573038

FLATS FOR SALE
2 BHK, 1200 Sft., E/W FACING at RUSHIKONDA.
3 BHK 1800 Sft., N/F at MITHILAPURI COLONY
SIRI BUILDERS
9397667799
8464912345

ఫ్లాట్ అమ్మకం
గాజువాక, గ్రీన్ సిటీ హోమ్ గేటెడ్ కమ్యూనిటీ నందు మూడవ అంతస్తులో 1100 చ॥అ॥లతో, పార్కింగ్ సౌకర్యంతో గల ఫ్లాట్ నెం.బి2-406 యొక్క రిజర్వు ధర రూ.32,76,000/- గా నిర్ణయించి వేలము నందు అమ్మబడును.
98496 36969

3 BHK సీతమ్మధార TPT కోలనీ, సీతంపేట అక్కయ్యపాలెం, NAD కొత్తరోడ్ ఏరియాలలో క్రొత్త ఫ్లాట్స్ సేల్. ✆ 9948446705.

MVP కాలనీలో 3BHK ఫ్లాట్, సాగర్‌నగర్ మరియు PM పాలెంలో 2BHK ఫ్లాట్ బ్యాంక్‌లోన్ సదుపాయంతో అమ్మకం. ✆ 8686997700.

వైజాగ్ పెందుర్తి BRTS రోడ్ దగ్గర 5th ఫ్లోర్ నందు 2BHK Flat 850+80CP Sfలో S/F విత్ కబోర్డ్స్‌తో (6Years Old) ఇప్పటివరకు Use చేయలేదు. 32 లక్షలకు అమ్మకమునకు కలదు ✆ 70755 53377

విశాఖపట్నం సీతమ్మపేట బజారు దగ్గర, మధురానగర్ పాలడైయిరీ వీధి అమృత ఎన్‌క్లేవ్ గ్రౌండ్ ఫ్లోర్ 2BHKFlat అమ్మకమునకు కలదు. ✆ 62815 56902.

FLAT FOR SALE
FLAT No.G3, 3BHK, 1559 Sft. PRIME IMPERIA APARTMENT H.No.31-58-56/2/4, Mathru Shri Nagar Near Dama Convention, Kurmannapalem Visakhapatnam
Cell: 98485 89947

HOUSE FOR SALE

ATCHYUTAPURAM

North East Corner House for Sale (Cellar+ G+1) Very Good Rental Property. Immediate Sale. Good Location ✆ 9885824528.

BEACH ROAD

Villa for Sale 4000 Sft. Individual Villa, 4BHK 2 Car Park, Prime Location, near Novotel. ✆ 9550131313.

BHEEMILI

భీమిలి నేర్లవలసలో 220 గ॥లలో S/E కార్నర్ ఇళ్ళు, 182x81=1638 గ॥లు S/F స్థలం అమ్మకం. ✆ 7981188649, 9490375968.

GAJUWAKA

300Sq Yds House Residential/ Commerci @ Chaitanyanagar, Gajuwaka. 200 Mtrs from NH Near CMR Central. ✆ 9886079492

Gajuwaka Property for Sale: VUDA Colony, Vinayakanagar 442 Sq.Yards G+2 House (2.50 Cr.) Contact: 9392478947, 9100682263.

Gajuwaka East Facing Building for sale. Contact: 7330945594, 8185840223.

JAGADAMBA

Individual G+2 Duplex House 89 Sqyds S/F Car Parking @Maharanipeta Anthony Nagar, Vizag. ✆ 9701348764, 9603502734.

KOTHAVALASA

కొత్తవలస దేశపాత్రునిపాలెం N/F 121 గ.ల్లో కొత్తగా నిర్మించిన G+1 ఇండివిడ్యువల్ ఇల్లు అమ్మకం ✆ 9966218163, 9885223244.

KURMANNAPALEM

Vuda phase-1 267Sq.yd S/F 40ftRd 3Store semi-commercial building For Sale Cellar+G+2 Each flr 2200sft. Ph: 7330767171

MADHURAWADA

Individual House 66 Sq.Yds. W/F LIG Housing Board Colony, Near Ramalayam, P.M.Palem 2nd Bus Stop. Contact: 7702270515.

మధురవాడ బక్కన్నపాలెం, దోబి కాలనీ 140 చ.గ. 2 G+1 అండర్ కనస్ట్రక్షన్ ఇండివిడ్యువల్ హౌస్ కార్ పార్కింగ్‌తో అమ్మబడును. ✆ 8309998454.

MVP COLONY

Individual Hose-3 Floor Building near Anjaneya Swamy Temple Sector-6, MVP Colony House for sale. ✆ 9866011499.

MVP-170, 300, 500, Setammadara-300, Yendada-270, Midilapuri Colony, P.M.Palem-200 to 600. Houses, Comml. Sites ✆ 9290809121.

167 Sq.Yds 2 Floors with Car Parking West Facing House. MVP Colony Price 2.90 Cr. Negotiable. 7760028985, 9491607335.

Group House Constructed in 1996 with 4 Storied for Sale at 6th Sector MVP Colony located in 169 Sqyds. Interested Parties Contact the Owner Ph: 9885362268.

MURALINAGAR

3000 Sqyards G+1 Building for sale near Ramalayam Temple Two Road corner at Muralinagar. Contact: 9704012866, 7760232232.

2BHK 550 Sft Group House 2nd Flr N/F, S/F, Kamakashinagar beside Govt. Polytechnical College Nr. Urvasi Jn. ✆ 8121043554.

N A D

Old House 100 Sqyds (15x60) S/F 15 Ft Rd 100 Mts to Main Rd Opp. Gopalapatnam CMR 75L, Negotiable. ✆ 8309494629, 9966633166

PENDURTHI

Pendurthi - Juthada G+1 & Dplx. Indp. House, N/F, E/N, N/W, W/F, W/S in 160, 100, 111, 85 Syd's Loans availble. ✆ 9440165171, 9398796679.

N/E కార్నర్ 92 Sq.Yds. 1800 Sft. 3BHK డూప్లెక్స్ ఇల్లు దేశపాత్రునిపాలెం BRTS రోడ్డు నుండి 200 మీ॥ 48 ల॥ రిజి. 8121359688.

పెందుర్తి సాధుమఠంలో 180 గ॥ల్లో N/F & 180 గ॥ల్లో E/F, G+1, 3BHK హౌస్ రెడీటు ఆక్యుపైతో కలదు. వెంటనే సంప్ర॥ ✆ 9052397455.

పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రం వెనుక East Facing 147 గజాల్లో ఇండివిడ్యువల్ ఇల్లు అమ్మకం. Ph: 7386501369, 9966690472.

SEETHAMMADHARA

House for Sale 1500 Sft. 2 BHK Flat 2nd Floor, BS Layout, No Lift, East Facing & Group House. Ph: 9553512121.

444 Sq. Yds 5 BHK Independent House North Facing at Seethammadhara Prime Area. Contact only Buyers. ✆ 8309950167.

233 Sqyds North Facing 7 Bed Rooms, 4 Bath Rooms Independent 2 Stored House at Seethammadhara. Cont: 7207134455.

SUJATHANAGAR

HOUSE FOR SALE
సుజాతనగర్ బిఆర్‌టిఎస్ రోడ్డుకి 600 మీటర్లు దూరంలో మూడు ఫ్లోర్లు మరియు పెంట్‌హౌస్, Cupboard Worksతో 87 గజాలలో, North Facing, 2 years old, ఇండివిడ్యువల్ ఇల్లు అమ్మకమునకు కలదు.
9908855106
8309967256

Papayarajupalem Colony 2 B/R Dlx House 170 Sqyds W/F, Putty, Fully Furnished, 3 Face Power. ✆ 9177743699, 8985650140.

SHEELANAGAR

167.8 Sq.Yds. (30x50) Independent House W/F, SriSatya Nagar (Dockyard Colony) Nr. Sattemmathalli Temple, VSEZ Backgate, Sheelanagar. ✆ 9885815445.

TAGARAPUVALASA

22లక్షలకే 2BHK హౌస్ NH-16కి 800 మీ॥ల సంగివలసలో వైజాగ్‌కి కేవలం, 24కి॥మీ॥ Prime Locationలో అమ్మకం 8374373299

GENERAL

10 Cents 4 BHK House For Sale in Narsipatnam & 2 BHK Flat For Sale in Madhurawada. ✆ 8328354553

వేపగుంటకు 2KM దూరం సాధులమ్మకాలనీలో 30' రోడ్డు N/F 142 గజాల్లో G+1 (సెల్లార్) ఇండివిడ్యువల్ ఇల్లు అమ్మకం. 9885624423, 8142332603.

పెందుర్తి BRTS రోడ్డుకి దగ్గరలో E/F 132 చ॥గ॥లో G+2లో వున్న ఇల్లు అమ్మకం. ✆ 7288866312, 7981402766.

సుజాతనగర్ - నాగమల్లి వుడా లే అవుట్‌లో 195 చ॥గ॥ W/F డూప్లెక్స్ పాత ఇల్లు అమ్మకం. & వుడా పంచాయతీ స్థలములు అమ్మకం. ✆ 7569242999.

వేపగుంట వయా లక్ష్మీపురం మెయిన్‌రోడ్డు ప్రక్కన క్రొత్త ఇండివిడ్యువల్ ఇల్లు 150 చ॥గ॥ E/F G+1, లోన్ సౌకర్యం. నో బ్రోకర్స్. 9963792719.

వేపగుంట టు రాంపురంలో మెయిన్‌రోడ్డు దగ్గరలో 104,116,136, 146 చ॥గ॥లో సెల్లార్ + 2BHK క్రొత్తఇల్లులు అమ్మకం. రెడీ టు ఆక్యుపే. 9866903151

LAND FOR SALE

ANANDAPURAM

ఆనందపురం హైవేకి 4KM దూరంలో Google Data Centre కి దగ్గరలో చందాక విలేజ్లో 17 ఎకరాలు అమ్మకానికి ఉంది. Cont.: 9392478947, 9100682263.

ఆనందపురం పూలమార్కెట్ జం॥కు 4KM దూరంలో N/F, గ్రావెల్ రోడ్డుతో 6సెంట్లు ఇళ్ళ స్థలంఅమ్మకం. సెంటు:4లక్షలు. 9866623569, 9985684795.

గూగుల్ డేటా సెంటర్‌కి దగ్గరలో తర్లువాడ మెయిన్ రోడ్‌కి ఆనుకొని 250, 400, 500 మరియు 800 గజాలు గల స్థలాలు అమ్మకానికి కలదు. ఫో.నెం. 9494574403

BHOGAPURAM

1Acr Farm Land with N/E Facin 1000 Sft. House Nr. Pusapatirega 4KM from NH-5 Nr. Bhogapuram Airport. 8125499995/ 8499961919

GAJUWAKA

Gajuwaka Pedagantyada Industrial Land 3600 Sq.Yds. for Sale with Power & 10 Feet wall. Contact: 9392478947, 9100682263.

VZM ROAD

విశాఖ నుండి రఘు కాలేజ్‌కి వెళ్లే రోడ్డులో తారురోడ్డు ప్రక్కన 1 ఎకరము మామిడి తోట అమ్మకమునకు కలదు. ✆ 9110799289.

GENERAL

For Sale 1000 Sq Yards of Land on MVP Double Road, Near Petrol Bunk (Back side of Main Road) Contact: 9448075652.

విజయనగరం జిల్లా జామి మండలం జి.సింగవరం గ్రామంలో 1.39 ఎకరాలు సపోటా తోట, ఒక్క సెంటు: 3,00,000/- అమ్మకానికి కలదు. సంప్ర॥ 9063890162, 8106234196.

అన్నవరం దాటాక నేషనల్ హైవేకి కేవలం 3KM లోపల కొబ్బరిచెట్లతో, మామిడిచెట్లతో ఎకరం 30 లక్షల చొప్పున కలదు. రిజిస్ట్రేషన్ ఛార్జీ ఎక్స్‌ట్రా. 5 ఎకరాలు తీసుకొన్న ప్రతి ఒక్కరికి అనకాపల్లి దగ్గరలో 1 ఎకరం ఉచితంగా ఇవ్వబడును. మీ దగ్గర ఏదైనా అమ్మవలసిన భూమి ఉంటే మేముకొంటాము. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా కలదు. నేను ఆంధ్ర శబరిమలైలో ఉంటాను. కాబట్టి అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. వాట్సప్‌కాల్స్ మాత్రమే వస్తాయి. వాట్సప్ వాయిస్ మెస్సెజ్ పెట్టవచ్చు. పూర్తి వివరములకు ఆంధ్రాశబరిమలై ఛైర్మన్, కుసుమంచి శ్రీనివాసరావు ✆ 9550258507

తూర్పుగోదావరి జిల్లా లింగంపర్తిలో గల ఏలేరు కాలువ ఆనుకుని 52 ఎకరాల వ్యవసాయ భూమి ఎకరం 35 లక్షలకు అమ్మకానికి కలదు. (నదిపాటి గోశాలకు 2 కి.మీ. దూరం) ✆ 9390991555

PLOT FOR SALE

ANANDAPURAM

Tarluwada Google Data/ IT Hub Nr. 150 Ft Rd @ Bakurupalem 60 & 40 Ft Rds. VMRDA LP- 38/24. Plots 150, 200, 400, 800 Sqyds. Bank Loan/ Spot Reg. Urgent Sale. ✆ 9346516388.

Vuda Approved PLOTS FOR SALE
167 & 200 Sq. Yds at "TARLUVADA" Anandapuram Mandal, Visakhapatnam.
✆ 9848322201

Google Data Center, Nr. VMRDA Plots Anandapuram, Tagarapuvalasa & Bhogapuram Highway facing with Loan. ✆ 9494794937.

VUDA 133, 200, 400, 450 SYds. E/W/N/F, 100Mtrs. from NH-16 Neelakundilu, Very close to Google Data Centre. Rs. 16K/Syd. 9502069015.

ఆనందపురం డేటాసెంటర్‌దగ్గరలో VMRDA,RERA అప్రూవల్ 167, 267, 500 గ॥ ప్లాట్స్ కలవు. @13999/- స్పాట్ రిజి॥ బ్యాంక్ లోన్. 7337584639

ఆనందపురంకి అతి చేరువలో గూగుల్ డేటా సెంటర్‌కి కేవలం 5KM దూరంలో VUDA అప్రూవల్ ప్లాట్స్ బ్యాంక్ లోన్ సౌకర్యంతో అమ్మకం. 9951611123.

ఆనందపురం గొట్టిపల్లిలో స్వాతి ప్రమోటర్స్ లక్ష్మీ క్షీరజ టౌన్‌షిప్‌లో 200 చ.గ. E/F, అమ్మబడును తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ 9km దగ్గర్లో Ph: 9182754451

ఆనందపురం పూల మార్కెట్ జం॥కు 5.5Km దూరంలో N/F, B.Tరోడ్డులో 210 గ॥ ఉడా ప్లాట్ అమ్మకం. గ॥16000/- 98666 23569, 99856 84795.

ఆనందపురం, తర్లువాడ AI సంస్థ చేరువలో శొంఠ్యాం 6 లైన్ల హైవేకి 300 మీ॥ న్యూ VMRDA వెంచర్ ఓపెనింగ్ ఆఫర్ గ॥17,999/- .9966613533.

శుభగృహ లేఅవుట్‌లో 160 చ॥గ॥ వుడా అప్రూవుడ్ వెస్ట్ ఫేసింగ్ స్థలం 26 లక్షలకే అమ్మకానికి కలదు. నీలకుండీల జం. శొంఠ్యాం. ✆7418300698.

ANAKAPALLI

200 Sqyard Plot for sale at Anakapalli, Kasimkota, VMRDA, RERA, NH Facing. Contact: 9000562466, 6300043281.

అనకాపల్లి మారేడుపూడి గ్రామం GPR లే అవుట్ గ్రీన్ యూనిట్ బ్లాక్‌లో 500 చ.గ.(75x60) WF ప్లాట్ అమ్మకం Wattsapp. 8500492109

ARAKU/PADERU

RESORT PLOTS Nr.LAMBASINGHI
100 ACRES LAYOUT VMRDA Approved 650 to 800 Sq.yds & 20,000 Sq.yds Single Large Plot in Same Venture
9347893977, 9866302039

ATCHYUTAPURAM

220 SY North 40 Ft Rd DTCP Aprvd Ganesh Tship Layout Somavaram 2km Before Atchutapuram. ✆ 9398490701, 9032456235

BEACH ROAD

167, 183, 200 SqYds E/F in New Layout -VUDA Approved the Golden Beach Phase-II, Very near to Beach Road. ✆ 7989142262.

BHEEMILI

VUDA approved 180 Sq.Yds. (30x55) E/F Near INS Kalinga Bheemili is for Sale. Contact 8367233999, 7997170011.

200 Sqyards North East Corner Plot in Vuda Approved Layout at Bheemili, VSP. Contact: 7382149955.

Excellent Beach View GVMC Layout RERA/ Approval Villa Plots for sale. Bank Loan Available. Ph: 8886621110.

2 Acrs Land Nr. Savaravalli Highway & Bheemili Dorathota Rd., 200 Sq.Y E/F in AK Promoters is for sale. ✆ 8688380054.

Bheemili, Kapuluppada VUDA Layout Plots 167, 267, 534, 600, 800, 1150. 2nd Plot from Beach Road Sale ✆ 9866883434.

బోయపాలెం జంక్షన్‌కు 3KM దూరంలో VMRDA లేఔట్ నందు 1500 గజముల E/W ప్లాట్స్ అమ్మకమునకు కలదు. ఫోన్: 7337339996

BHOGAPURAM

BULK PLOTS FOR SALE
BROOK FIELDS LAYOUT (Phase I, Block D)
Approved Layout (L.P. No.2/2010/VSP)
No.s plots : 18 Total:4300 Sq.yds
Sizes: 201.66 Sq. Yds & 336.11 Sq. Yds
Just 1 km from National Highway, Varisam Village, PYDIBHEEMAVARAM, Ranastalam Mandal,
PERFECT FOR INVESTMENT
9941223999
9000033336

200 Sq.Yds. at Srikakulam Dist. Dharmavaram (Vill) VMRDA & RERA Gated Project Beach view Facing. 6300043281, 9000562466.

Bhogapuram Nr. Airport Gated Community VMRDA Plots & Villas with Swimming Pool, 100 Ft. Rd. Face 70% Bank Loan 8499911449.

Bhomata Talluri Township, Polipalli, Bhogapuram Highway Facing 200 S.Y. VUDA Plot # 146 E/F Ct : 9908483664, 9393101741.

267+267 Sq.Yds E/S/W 40ft Three Roads Corner VUDA Approved Near Akkivaram Jn., Bhogapuram. Urgent sale. ✆ 7032871499.

VUDA Approved Open Plots 167, 200, 267 (Sizes) for Sale @ Bhogapuram, spot Registration. ✆ 8309038241

E/F VUDA Plot 201 Sq.yds 5 KM from Highway Nr. Bhogapuram Intl. Airport Excellent VUDA Layout. ✆ 8885512568, 8309275698.

Special offer: VUDA Plots Sq.Yd 11999/- Only. Near Savaravilli, Bhogapuram. Ph: 8309227118 , 9291656288.

Bhogapuram Highway Facing VMRDA Layouts New & ReSale Plots 167, 267, 500, 1000 Sq.Yds near to Airport ✆ 9966311167.

VMRDA Approved Luxury Villa Plots with All Amenities are for Sale. Near Bhogapuram Highway. Contact: 9394143777.

ఇళ్ళ స్థలాలు అమ్మకం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో 3జిల్లాల నడుమ ఇళ్ళ స్థలాలు
కేవలం గజం 3999/- మాత్రమే
(ఈ నెల వరకు మాత్రమే)
7095005999

PLOT FOR SALE
SUNRAY BEACH FRONT
1111Sq. Yards South Facing
Measurement 100x100 at BHOGAPURAM
9849279035

VMRDA అప్రూవ్డ్ Plots భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర & VSP-VZM రోడ్ ఐనాడ జం॥ దగ్గర రెసిడెన్షియల్ ఏరియాలో స్పాట్ రిజిస్ట్రేషన్ / బ్యాంక్‌లోన్ ఫెసిలిటితో సేల్ ✆ 7995105369.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గర్లో VMRDA అప్రూవ్డ్ లేఅవుట్‌లో ప్లాట్లు 6సెంట్లు & ఆపైన సైజుల్లో అమ్మకమునకు కలవు. సంప్ర: 9908889999.

Rs.13999/-Per Sq.Yard భోగాపురం టోల్‌గేట్‌ని ఆనుకొని హైవే ఫేసింగ్ లేఔట్‌లో 335 చ॥గ॥లు N/W కార్నర్, అప్రూవ్డ్ ప్లాట్ అమ్మకం. ఫోన్:9603434344

Rs.15999/- చ॥గ॥ భోగాపురం ఎయిర్‌పోర్ట్, గమ్ సిటీ ఎదురుగా హైవే ఫేసింగ్ లేఔట్లో 208 చ॥గ॥లు N/W కార్నర్, అప్రూవ్డ్ ప్లాట్ (నో మీడియేటర్స్). ఫోన్: 7893653636

విశాఖపట్నం భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో VMRDA అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ కలవు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 7702923335.

క్రొత్తగా ప్రారంభించిన లేఅవుట్ నందు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుచున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కి 3K.M. సమీపంలో VMRDA (RERA Approved) Open Plots అమ్మకంనకు కలవు. 167చ॥గ॥ నుండి 1000చ॥గ॥ వరకు అందుబాటులో కలవు. 80% బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 9391471241, 9550757172.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ దగ్గర హైవే ఫేసింగ్‌తో ఉన్న 1 ఎకరం స్థలం అమ్మకానికి కలదు. ఓన్లీ డైరెక్ట్ పార్టీస్ Ph: 9440255187, 9121454874.

Rs.3499/-Per Sq.Yds మెంటాడ బీచ్ రోడ్ VUDA LRS లేఔట్ Nr. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఫోన్ : 8885126888, 9800583899

GAJUWAKA

Commercial Land 3 Plots of 650 Sq.Yds Each or Total 1950 Yds. for Sale @ Pedagantyada, Gajuwaka, Near BC Road, VSP. Plz Contact: 9848029577.

KOTHAVALASA

NAD కి 22KM కొత్తవలస జం॥కి 4KM & రాయపూర్ హైవేకి 1KM లో B.T. రోడ్డుని ఆనుకుని VMRDA లేఅవుట్‌లో గజం 10,999/- కే. 9885186146, 7093317983.

శుభగృహ సుకృతి అవాస్ కొత్తవలస, వియ్యంపేటలో 155 గజాలు, VMRDA అప్రూవల్, E/F & N/F, కార్నర్ బిట్ అమ్మకానికి కలదు. కాంటాక్ట్ 9398879250.

3లక్షల 20వేల రూ॥లకే కొత్తవలస-దేవరపల్లి 12ంబస్ రోడ్లో ఊరుని ఆనుకొని ఇల్లు కట్టుకొనే స్థలములు 2సం॥లు బ్యాంకు లోన్ తో కలవు. ఫోన్ : 9247135127, 8297135127

KURMANNAPALEM

VUDA Phase-6, Kurmannapalem, 320 Sq.Y East & South, 2 Road Corner, East: 49, South: 60. Rate per Sq.Y: 72000/-. ✆ 9866140999, 8374910679.

కూర్మన్నపాలెం ఉడా ఫేస్ 2 గ్లోరియా స్కూల్ వెనుక E/F 107 S/Y డైరెక్ట్ పార్టీకు అర్జెంటుగా 44 లక్షలు 8977282848, 9848496317. స్పాట్ రిజి॥

KAPULUPPADA

167, 200, 267 Sq.Yds. Plots for Sale at Kapuluppada Near Beach & Near TCS. 75% Bank Loan available. ✆ 9494794937.

583 Sq.Yds. Panchayat Bit, Mahalaxminagar Layout Madhurakallivanipalem, Gambhiram. Ph: 7731919854, 7799188992.

MADHURAWADA

VUDA Approved North facing 267 Sqyds at Madhurawada, Ayodyanagar. ✆ 9985003759, 7989123906.

167 sq.yards, 30x50, North, VUDA plot, SBI backside, PM Palem, for sale. I am owner. Ph: 9347493409.

Midhilapuri Vuda Colony 200, 217 Yard (P. M. Palem 267, 400 Yard) (Rushikonda Tarakarama layout 167, 180, 600 Yards) Vuda Site For Sale PH: 8328461652

PM Palem Commercial 80Ft Road 300 Sq, 300 Sq. 2 Bits, Kommadi 311 Sq., IT Jn., 630 Sq., Yendada Nr. MK Gold Coast 700 Sq. Cont: 6302379709.

Midhilapuri Colony 83 Sqy- 50 Lacs & 67 Sqy- 40 Lacs Parking or Shop Each VUDA Site Free. ✆ 8978941242.

194 Sq.yds. Old House at Port Colony, East& West 15 Ft. Roads. Nr. Madhurawada Flyover, 300 Mtrs. from Highway. ✆ 9493540209.

300 sq.yards West facing site in Upadhyaya layout, on Dorathota Road, 19k/ yard. 300 sq.yards in SVL Nagar, near Sabbavaram, 6k/ sq.yd. Contact: 98453 56733

VUDA & RERA Approved Plots 367 Sqyds W/F, Park Street Avenue, behind Audi Service Centre, Paradesipalem. ✆ 9848090045.

Site for Sale 191 Sq.Yards North West Corner Baba College Road Last Bus Stop P.M.Palem. Contact 7013157545, 9248606115.

VUDA PLOT FOR SALE
☛NORTH EAST CORNER
☛383 SQ.YDS
☛LAKE VIEW LAYOUT @MADHURAWADA, Near Registrar Office
✆9948333303

మధురవాడ RTC కాలనీ & మానవ ఆంజనేయ కాలనీ మధ్యలో ఉన్న లూర్దునగర్ లేఅవుట్‌లో 133 చ॥గ॥ (40x30) స్థలం అమ్మకం ✆ 9885950512

మధురవాడ కొమ్మాది 100 అ॥ రోడ్ ఆనుకొని 600 గ॥ వుడా అప్రూవ్డ్ S/W కార్నర్ NH-5 ఆనుకొని భీమిలి Y జంక్షన్ 534 గ॥ E/N కార్నర్ బిట్ అమ్మకం. ✆9247493949.

MURALINAGAR

150 Sq.Yds Site for Sale. S/F at Madhavadhara VUDA Layout, VSP. Cont: Ratnam Properties Management ✆ 7780737339.

N A D

గోపాలపట్నం చంద్రనగర్‌లో N&S ఫేసింగ్‌లో 600 చ॥గ॥ టోటల్‌గా కాని / బిట్స్ వైజ్‌గా కాని అమ్మబడును. ✆ 9160349656, 9885500906.

PENDURTHI

Pendurthi : VUDA 40x60=267 Sq.yds East Facing Site for Sale at Pendurthi Price. per/Yard Rs. 42000/- ✆ 9490375968.

పెందుర్తి దగ్గరలో బస్ రూట్‌ని ఆనుకొని అన్ని సదుపాయాలతో 100 చ॥గ॥ కేవలం 14,00,000/- మాత్రమే. సంప్ర॥ 7386337633.

పెదగాడి జనచైతన్య సాయిసాగర్ VUDA లేఔట్‌లో 2 ప్రక్క ప్రక్క బిట్స్ (240+240Sq.Yards 36x60)W/F అమ్మకం Wattsapp. 8500492109.

పురుషోత్తపురంలో టీచర్స్ లేఅవుట్ నందు తూర్పు ఫేసింగ్ 175 గజాల స్థలం అమ్మకానికి ఉన్నది. సెల్ 9703724446.

పెందుర్తి - పోలీస్ స్టేషన్ డౌన్ 800 మీటర్లులో S/F 300 గ॥లు స్థలం గజం - 38,000/- లకు అమ్మకం. నో మీడియేటర్స్ సంప్ర॥ ✆7842848977.

జనచైతన్య చింతలపాలెం 707 గ॥ N/W కార్నర్,పినగాడి 440 గ॥ (N), అచ్యుతాపురం (మడుతూరు) RK వుడా 683 గ॥ N/W కార్నర్. 9154799799

RLY. NEW COLONY

Commercial Site for Sale 327Sq.Yds (95x31) Railway New Colony Main Road Vizag. Wattsapp Msg Only. 9490817394, 9493519273.

RUSHIKONDA

PLOT FOR SALE
OUT RIGHT
1280 Sq.Yards
Two side Roads, N/W, Near SAGAR NAGAR Beach. No Mediators
9866672512
9705614488

SABBAVARAM

సబ్బవరం 'లా' యూనివర్శిటీ దగ్గర NADజం॥కు 23కి.మీ. పంచాయితీ అప్రూవ్డ్ ల్యాండ్ కన్వర్షన్ బిట్లు E&W/F స్పాట్ రి.జి॥ స్పెషల్ ఆఫర్‌తో 9550666109.

SEETHAMMADHARA

300 & 500 Sqyds Semi Commercial E/F Sites and 300 Sqyds Site with 3 Floors building for Immediate for Sale ✆9347997276

SUJATHANAGAR

సుజాతనగర్, గోపాలకృష్ణనగర్ లేఅవుట్‌లో ఉడా అప్రూవల్‌తో E/F- 267 & W/F 267 చ॥గ॥ స్థలములు అమ్మకమునకు కలవు. Cont: 9704381682.

SIMHACHALAM

VUDA Plot 269 Yds (39x62) West Facing 50 Ft Rd Padmavathinagar 100 Mts to BRTS Main Road. ✆ 8309494629, 9966633166.

SHEELANAGAR

112 Sq.Yds. Cost Rs. 20,000/- Per Sq.Yd. & 440 Sq.Yds. Cost 16,000/- Sites for Sale at Dockyard Colony, Nr. Sheelanagar. 9966722022.

720 Sq.Yards (80x81) South Facing Near KIM's Icon Hospital, Sheelanagar for Sale. Contact ✆ 9346114345.

SITE FOR SALE
మహా విశాఖ పట్టణ నగర నడి బొడ్డున షీలానగర్, కాపు జగ్గరాజు పేట, డాక్ యార్డు కోలనీ లో అతి తక్కువ ధరకు తూర్పు ఉత్తర 30 అడుగుల రోడ్లు గల 320 గ.ల నివాస స్థలం అమ్మకం కలదు.
6304192956
9885675011

TAGARAPUVALASA

Sale 400 Sq.Y, 770Sq.Y (VUDA approved), 3865 Sq.Y Surrounded by Residential Area Near Tagarapuvalsa. Mob: 9848426532.

భీమిలి రోడ్డులో 50ఎ. VMRDA Duplex Villas/Plots(33x50) Year Ending Offer:1రూ. Down Payment 9701519395.

1350 గుస్థలం, 30 అ॥రోడ్డులో తాడితూరు (V), తగరపువలస నేషనల్ హైవేకి 2 కి॥మీ॥లలో అమ్మకం Badireddy Reality. 9780789999.

తగరపువలస "Y" జం॥ భోగాపురం ఏరియాలో ఉడా అప్రూవ్డ్ ప్లాట్లు చ॥గ॥ 12-16 వేలు, 80% బ్యాంక్‌లోన్ సదుపాయంతో అమ్మకం కలవు. 9494430643

YENDADA

ఎండాడ MK Gold Cost పక్క వీధిలో 703 గజముల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అమ్మకానికి కలదు. సంప్రదించండి ఫోన్: 94935 49787

VZM ROAD

Vuda Plots Dakamarri (Nr. Fortune Hills) 167, 200 Syds. N/F, Bank Loan Govt. Value 11,000/- Syd. Selling 13,000/- Syd. ✆9502069015.

Swathi Promoters, MKR Layout Plot No.88. 202 Sqy. W/F Jonnada, Opp. Raghu Eng. College Ct: 9393923672, 9603143052.

VZM Highway Face Prakruthi Layout 60 Ft. Road Face 311 Sq.Y. (40x70) & Lendi Backside 60 Ft. Road Face 627 Sq.Y. 9849626454.

విశాఖ VZM వెళ్లే రోడ్డులో 8500 చ॥గ॥ కమర్షియల్ సైట్150x500 చ॥గ॥ 17500/- సవరవిల్లి హైవేకి దగ్గరలో N/E 200 చ॥గ॥ అమ్మకం. 9247897294

TUNI

తుని, D-మార్ట్ ఎదురుగా 75 సెంట్లు స్థలము తుని డిగ్రీ కాలేజ్ దగ్గరలో 1ఎ.16 సెంట్ల స్థలము అమ్మబడును. ✆ 9848582586, 92474 69099.

GENERAL

House Plots for sale. Sq Yd 7000/- 10 KM to Bhogapuram Airport 2KM to Jonnada Ring Road, GVMC Limits, Bheemili Registration. Vizag District. Contact : 9151318111, 8919189884.

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

584 Sq. Yds Site Main Road Facing (East Facing) Padmanabham mandalam Visakhapatnam. 9440210525, 8919005758.

267 Sqyds (40x60) East facing VUDA Plot Desapatrunipalem. Price Per Sqyard 18000. Near Steel Plant. ✆ 9133337676.

Buy / Sell of Plots / Houses / Flats & Venture plots in Vizag. (8309534441)

306 yds East facing plot Lane 5 Viman nagar Visakhapatnam near national highway. Contact: 8800990254.

VUDA Plots for Sale. 300SqYd. Sontyam Anandapuram Per SqYd.11999/- *400 SqYd. Bhogapuram PerSqYd.12500/- B Srinivas 9059917267

PLOTS FOR SALE
ATCHUTAPURAM MADUTHURU JN.
Praposed 180ft 4 lane Road, Near Google Data Center and Industrial Hub
Rs.9,999/-
9441122447
9849122447

ప్లాటు అమ్మకం
లంకెలపాలెం జంక్షన్ దగ్గరగా, సబ్బవరం రోడ్డు నందు, ఎల్.పి.నెం. 24/204 లోని 200 చ॥గ॥ల ఖాళీ స్థల విస్తీర్ణంతో గల ప్లాట్ నెం.57 యొక్క కనీసపు ధర రూ.24,00,000/- గా నిర్ణయించి వేలము నందు అమ్మబడును.
98496 36969

PLOT FOR SALE
233 sq yards. Vuda Approved Plot. at Phool Bagh Road Near Maruthi Jnanamandiram Vizianagaram.
99895 47573

ఎండాడ, కొమ్మాది, మధురవాడ, బోయపాలెం, ఆనందపురం ఏరియాలలో కమర్షియల్ & నివాస ప్లాట్స్ కలవు. వుడా LP & ప్రైవేటు ప్లాట్స్. ✆ 9948446705.

హైదరాబాద్: పటాన్‌చెరు, ఇంద్రేశం, వికాస్ సొసైటీ, రామేశ్వరంబండ, ఐనోలు, ఈదుల నాగులపల్లి, గౌతమినగర్, కొల్లూరులో ప్లాట్లు అమ్మదలచినవారు సంప్ర: 8555863999.

పినగాడికి 6KM లో మెయిన్‌రోడ్‌కి 400 Mts దూరంలో విలేజ్ ఆనుకొని ఇంటిస్థలం చ॥గ॥ 6 వేలకే ఇవ్వబడును. Contact: 8179735533.

పినగాడి దగ్గర్లో 100 Ft. రోడ్‌ని ఆనుకొని కమర్షియల్ ప్లాట్స్ కలవు & వెంటనే ఇల్లు కట్టుకొనుటకు తక్కువ ధరలో స్థలాలు. ✆ 9491884445.

భీమిలి మండలం నిడిగట్టు పంచాయితీ రామయోగి అగ్రహారంలో పడమర ఫేస్ 40 అ॥ రోడ్డు గల 267 గ॥ (60x40)స్థలం అమ్మకం. ✆: 8919610032.

పెందుర్తి వరుణ్ షోరూమ్ బ్యాక్‌సైడ్ 200 గ॥ N/F, వుడా పెందుర్తి ప్రశాంతినగర్ వుడా లేఅవుట్లో 158 గ॥ 2 బిట్లు N/F రాజయ్యపేట 200 గ॥ అమ్మకం. 6281847972.

తర్లువాడ IT హబ్ & గూగుల్ డేటా సెంటర్ దరి ఉడా స్థలాలు. గిడిజాలలో ఉడా N/F, 621, 1242, 2484గ॥ రామవరంలో 16 సెంట్లు. 9885166445

దేవరాపల్లి నుండి కొత్తవలస వెళ్ళే మెయిన్‌రోడ్డుకి 2 కి॥మీ॥ దగ్గర్లో లంకవానిపాలెంలో ప్లాట్లు అమ్మకంకు కలవు. చ॥గ॥ 1625/- మాత్రమే. ఫోన్: 9346842819

విశాఖపట్నం సత్తివానిపాలెం నరవ 80 అ॥ రోడ్ ఫేసింగ్‌లో 193 చ॥గ॥లు అమ్మకం. ✆ 7989686929, 8519878625.

పెందుర్తి ప్రశాంతినగర్ ఫోర్డ్ కళ్యాణమండపం దగ్గర E/F ఉడా 267 గ॥, వరుణ్ మోటార్స్ మరిడిమాంబదగ్గర E/F 150 గజాలు అమ్మకం. 8688056659

విశాఖపట్టణంలో సిటీలోపల, సిటీబయట ఇన్‌వెస్ట్‌మెంట్ పర్పస్‌తో కమర్షియల్ సైట్లు కలవు. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకొన్నవారికి అనకాపల్లి దగ్గర పొలం ఒక ఎకరం చొప్పున ఉచితంగా ఇవ్వబడును. మీ దగ్గర ఏదైనా అమ్మవలసిన భూమి ఉంటే మేము కొంటాము. అలాగే ఎక్స్చేంజి ఆఫర్‌కూడా కలదు. నేను ఆంధ్ర శబరిమలైలో ఉంటాను. కాబట్టి అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. వాట్సప్‌కాల్స్ మాత్రమే వస్తాయి. వాట్సప్ వాయిస్ మెస్సేజ్ పెట్టవచ్చు. Con: ఆంధ్ర శబరిమలై ఛైర్మన్ కుసుమంచి శ్రీనివాసరావు. ✆ 95502 58507.

భోగాపురం ఎయిర్‌పోర్ట్కు దగ్గరలో 200 చ॥గ॥ మరియు తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ దగ్గరలో 300, 200 చ॥గ॥ స్థలములు రీసేల్‌కు కలవు. Contact: 98668 20859.

స్థలం అమ్మకం
విశాఖపట్నం, వ్యాపగుంట లక్ష్మీపురంలో
150, 200 చ॥గ॥ల స్థలములు
వెస్ట్ ఫేసింగ్‌తో అమ్మకమునకు కలవు.
❖ స్విమ్మింగ్ పూల్
❖ క్లబ్ హౌస్
❖ గేటెడ్ కమ్యూనిటీ
మొదలగు సౌకర్యాలతో
74166 85566

COMMERCIAL SPACE FOR SALE

GENERAL

Dwarakanagar Purerly Commercial Area 800 Sq.yds (70x100) 80feet Road Contact Only Buyers ✆ 9951217927.

Asilmetta Sampath Vinayaka Temple Road Purely Commercial 530 Sq.Yds, Jewellery Shops are Buyer's only ✆ 8309950167.

Commercial Space for Sale. 6750 Sft. each 1350 Sft. 5 Floors on 100' Rd. Suit for Hospitals & Showrooms, P.M.Palem. 9121088807.

KP Infra Comml. Complex 1065 Sft. E/F 2Flr. Shop.306, Opp. M.K. Gold Coast, Yendada Main Road. Sale Ct: 9393923672, 9394639097.

5000 చ॥గ॥ కమర్షియల్ బిట్ అమ్మకము 200ft మెయిన్ రోడ్డు ఫేసింగ్ విజయనగరం బైపాస్ రింగ్ రోడ్డు నందు. C:9848155578.

SHOP FOR SALE

GENERAL

Commercial Shop / Space 2800 N/F 1st flr main rd Dondaparty, 2BHK 1065 W/F Top flr ready Akkayyapalem ✆ 8341269391.

LEASE

GENERAL

Commercial Space 2200 Sft for Lease KIMS Hospital Opposite Seethammadara, Vizag. ✆ 9030309030.

Lease D.No: 49-54-16/2/2 G/F S/B 700 Sft No Rent No Interest BS Layout, Old Furniture also Sold. Ph: 9246674196.

LEASE/ RENT

GENERAL

Commercial Space 2 Floors Each 2000 Sft. for Rent/ Lease Seethammadhara Opp. HDFC Bank for Office/ Clinics/ MNC/ Bank. ✆ 9014171258, 9246622197.

RENT / LEASE / SALE
GF 1500 Sft Commercial space for Offices @ Satya Apartments Opp Varun Bajaj, Dondaparthi Jn.
✆9949923818

N/F Two Flrs. 2nd & 3rd Commercial Space Approx 3000 Sft. P/Flr. Rent/ Lease. Suitable Banks, Offices, Schools etc., Nr. Petrol Bunk, Akkayyapalem Main Road, VSKP-16. ✆ 9052269992, 9848642877.

N/F 400 Sq.yds. 3000 Sft. Industrial Shed Rent/ Lease Suitable Small Scale Industries, Warehouses, Retail Outlets, Offices etc., Nr. Sangam Office, Akkayyapalem, VSP-16. Cont: 9052269992.

మధురవాడ, పరదేశీపాలెం NH5 కి 100 మీటర్ల దూరంలో 30' రోడ్ S/Fలో 900 చ॥గ॥ కాలేజీలకు/ హాస్పటల్స్‌కు/ గోడౌన్‌లకు అనుకూలంగా ఉన్న స్థలం లీజు/ అద్దెకు. ✆9000602381

WANTED

GENERAL

Wanted Plot 267 to 300 Sqyds Plot Sale / Development Between Madhavadhara, MVP Colony, Direct parties Only : 9390850051.

Wanted 267 Sq.Yds. Site in Kapuluppada Satellite Township or Ozone Valley Layouts No Brokers. Con: 9440365875.

REQUIRED LAND
5-20 Acres for Villa's Joint Development / Outright in VIZAG for India's Top 5 Real estate Company.
89 89 129 555

మధురవాడ ఎండాడ ప్రాంతంలో 200-225 చ॥గ॥ N/F, E/F, W/F స్థలం కావలెను. డైరెక్ట్ పార్టీస్ మాత్రమే సంప్ర॥ 9490076153, 9110387747.

లంకెలపాలెం సర్వేనెం. 174/1లో ప్లాట్స్ & భీమిలి GPR లేఅవుట్‌లో పంచాయతీ ఉడా ప్లాట్స్ & కాపులుప్పాడ రాజుగారి లేఅవుట్‌లో ప్లాట్స్ కొనబడును. ✆ 9247493949, 7386520369.

PROPERTY FOR SALE

GENERAL

Farm Land Beside Steel Plant Out Gate Desapatruni Palem 44 C Full/Half Rate 5500/- P/Sy. Ph: 7702232484

1800 S.Ft. Comml. Space, 1st Fl, Simhapraba Residency, Sec-3, MVP Colony Main Road, Visakha-17. Contact: 9393109435

LEASE/ SALE

SEETHAMMADHARA

LEASE / SALE

INDEPENDENT VILLA with 5 Bed Rooms & Studio Flat. Built up area 5000 Sft in 600 Sq. Yards. Beside Residence suitable for Offices / Guest House / Clinic / Hospital / Diagnostic Centre / Banks etc..
Address:Harmya Prasanthi, D.No. 50-121-59/2, Balaji Hills, B.S. Layout, Vizag-13.
✆9985226066, 9949034560

Continued on Page No 17

(c) eenadu

ఫార్మా వ్యర్థాలపై చిత్త'శుద్ధి' ఉందా?!

➤ పరిశ్రమలే సీఈటీ ప్లాంట్ నిర్వహిస్తామన్నా ససేమిరా!
➤ గుజరాత్‌కు చెందిన ప్రైవేటు కంపెనీకి కట్టబెడుతూ నిర్ణయం
➤ రసాయనాలు శుద్ధికాకుండా సముద్రంలో కలిస్తే మత్స్యకారుల జీవనోపాధికి గండమే!

ఈనాడు-విశాఖపట్నం, అచ్యుతాపురం-న్యూస్‌టుడే

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీల వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంటు నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. అక్కడి పరిశ్రమలే కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (సీఈటీపీ)ని నిర్వహించుకుంటామని చేసిన ప్రతిపాదన పక్కనబెట్టారు. గుజరాత్‌లోని గజియాబాద్‌కు చెందిన హైపర్ ఫిల్టరేషన్ అనే కంపెనీకి ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) ఇచ్చేందుకు ఏపీఐఐసీ సిద్ధమైంది. రసాయనాల శుద్ధి చేయడంలో ఆ కంపెనీకి అనుభవం, సామర్థ్యం ఉందా? ఏపీఐఐసీ సజావుగా నిర్వహిస్తూ ఒక్కసారిగా థర్డ్ పార్టీని ఎందుకు తెరపైకి తెచ్చింది? అచ్యుతాపురం ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ లిమిటెడ్ (ఏఈటీఎల్) బోర్డులోని పరిశ్రమలే నిర్వహణ చూస్తామంటే ఎందుకివ్వడం లేదు? ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టడంలో ఎవరైనా చక్రం తిప్పుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పర్యావరణ నిబంధనల ప్రకారం శుద్ధి చేయకుండా సముద్రంలోకి ఈ వ్యర్థాలను వదిలితే మత్స్యకారుల ఉపాధికి తీవ్ర ఇబ్బంది కలగకతప్పదు.

రూ.75కోట్లతో సీఈటీపీ ఏర్పాటు: ఫార్మా వ్యర్థాలను శుద్ధి చేయడానికి సెజ్‌లో రూ.75 కోట్లతో 1.5 మిలియన్ లీటర్ల (ఎంఎల్‌డీ) సామర్థ్యంతో ప్లాంటు అందుబాటులోకి తెచ్చారు. ఏపీఐఐసీ మెజార్టీ వాటా కలిగి, సెజ్‌లోని పరిశ్రమలతో కలిసి పీపీపీ మోడ్‌లో సీఈటీపీ ఏర్పాటు, నిర్వహణ చేసేలా 2016 డిసెంబరులో ఒప్పందం చేసుకున్నాయి. అచ్యుతాపురం ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ లిమిటెడ్ (ఏఈటీఎల్) పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అచ్యుతాపురం సెజ్‌లో 58 వరకు ఫార్మా పరిశ్రమలున్నాయి. వాటి నుంచి నిత్యం ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలు ఉత్పన్నమవుతుండగా, ప్రతిరోజూ ఒక ఎంఎల్‌డీ మాత్రమే శుద్ధి చేయగల్గుతున్నారు.

అచ్యుతాపురం సెజ్‌లోని ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్

రాంకీకి అప్పగించినా..: ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంటు నిర్వహణ బాధ్యతలు తొలుత ఏఈటీఎల్ బోర్డే చూసింది. కొన్ని కారణాలతో ఏఈటీఎల్ తప్పుకోగా, ఏపీఐఐసీ తీసుకుంది. గత ప్రభుత్వంలో ప్రైవేటుగా రాంకీ కంపెనీకి ఓఅండ్‌ఎం కింద అప్పగించగా, ఆరు నెలలకే వెళ్లిపోయింది. మళ్లీ ఏపీఐఐసీ బాధ్యతలు తీసుకుని చూస్తోంది. తాజాగా మళ్లీ ప్రైవేటుకి ఇచ్చేందుకు అడుగులు వేశారు. ప్లాంటు పూర్తిస్థాయిలో పనిచేసేలా రూ.3 కోట్లు మాత్రమే తొలి విడతలో గుజరాత్ కంపెనీ ఖర్చు చేస్తానని తెలిపింది. తరువాత సముద్రంలో శుద్ధి చేసిన వ్యర్థాలను కలిపే ప్రక్రియకు బ్రేక్ వేసి ఏకంగా జీఎల్‌డీ (జీరో లిక్విడ్ డిశ్చార్జ్) సిస్టం తెస్తామని చెప్పి కంపెనీ ముందుకొచ్చిందంటున్నారు అధికారులు. రాంకీ లాంటి అనుభవం ఉన్న కంపెనీనే నిర్వహణ చేయలేకపోతే గుజరాత్ కంపెనీ ఎలా చేస్తుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

ఆగమేఘాలపై నిర్ణయం: నిర్వహణ ప్రైవేటుకు ఇచ్చే అంశంపై ఏఈటీఎల్ బోర్డులోని పరిశ్రమలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ ప్రతిపాదనను పరిశీలించాలని మంత్రి టీజీ భరత్, ఏపీఐఐసీ ఎండీకి లేఖలు రాశాయి. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సీఈటీపీ నిర్వహణ జరగడం వల్ల వ్యర్థాలు పర్యావరణ నిబంధనల ప్రకారం శుద్ధిచేసి సముద్రంలోకి పంపుతున్నారు. దీని వల్ల ఇబ్బందులు ఏమీ తలెత్తలేదు. ఈ బాధ్యతలను ఒక్కసారిగా గుజరాత్‌కు చెందిన కంపెనీకి ఇస్తూ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. ఆరు నెలలు మొదట నిర్వహణ చేసేందుకు కంపెనీ ఒప్పందం చేసుకోవడం చూస్తే ఏఈటీఎల్ బోర్డు నిధులను సామగ్రి పేరుతో ఖర్చు చేసేసి, ఆపై నిర్వహణ చేయలేనని వెళ్లిపోతే పరిశ్రమల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కథ నడుపుతుంది ఎవరు?

ఏఈటీఎల్ బోర్డు, ఇతర మరో కంపెనీ ఒకటి ఈ ప్లాంటు నిర్వహణ చేస్తామని ముందుకొచ్చినా, ఎక్కడో ఉన్న గుజరాత్ కంపెనీ వైపే మొగ్గు చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వైకాపా హయాంలో ఓ అధికారి ఈ ప్లాంటు విషయంలో కీలకంగా వ్యవహరించి చక్రం తిప్పారు. శుద్ధి చేయకుండానే రసాయన వ్యర్థాలను సముద్రంలో కలిపి ప్రతి నెలా రూ.లక్షల్లో జేబుల్లో వేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. రసాయన వ్యర్థాలు సముద్రంలో కలవడం వల్ల ఉపాధి లేకుండా పోతుందంటూ మత్స్యకారులు ఆందోళన సైతం చేశారు. ప్రస్తుతం ఆ అధికారి హెడ్‌క్వార్టర్‌లో ఉన్నప్పటికీ ఈ ప్లాంటును గుజరాత్‌కు చెందిన కంపెనీకి అప్పగించడంలో చక్రం తిప్పారన్న చర్చ సాగుతోంది.

★ 'సామర్థ్యం పెంచి బాగా పని చేయించేందుకు ఓ అండ్ ఎం బాధ్యతలు ఇచ్చాం. ఇలా ఇవ్వడం సాధారణ అంశమే' అని కొందరు ఏపీఐఐసీ అధికారులు చెప్పుకొస్తున్నారు.

రేడియాలజీ విభాగంలో మెరుగైన సేవలు

వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్‌కు వచ్చే రోగులకు రేడియాలజీ విభాగం ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి పేర్కొన్నారు. అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఎక్స్‌రే ఆవిష్కర్త డాక్టర్ రోంట్జెన్‌కు చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం డాక్టర్ వాణి మాట్లాడుతూ వ్యాధుల నిర్ధారణలో రేడియాలజీ విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఏపీ రేడియాలజిస్టుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ వి.సురేష్ మాట్లాడుతూ ప్రజల్లో రేడియాలజీ విభాగ సేవల పట్ల అవగాహన పెంచాలన్నారు. కేజీహెచ్ రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ బుజ్జిబాబు, ఆ విభాగ ఆచార్యులు, రేడియోగ్రాఫర్స్, పీజీలు, మెడికోలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, చిత్రంలో వైద్యులు వి.సురేష్, బుజ్జిబాబు

ఆసుపత్రి అభివృద్ధికి విరాళం

గురుద్వారా, న్యూస్‌టుడే: సీతమ్మధార నార్త్‌ఎక్స్‌టెన్షన్ దరి లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధి నిమిత్తం జిల్లా విశ్రాంత న్యాయమూర్తి సలాది నరసింహారావు రూ.1.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వరరావుకు శనివారం చెక్కు అందజేశారు. ఆయన తండ్రి సలాది గంగరాజు జ్ఞాపకార్థం ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్, కలర్ డాప్లర్ గదిని ఆధునికీకరించాలని కోరారు.

ఉమామహేశ్వరరావుకు చెక్కు అందజేస్తున్న విశ్రాంత న్యాయమూర్తి నరసింహారావు

EENADU Classifieds

TO LET

ANAKAPALLI

To-Let 2 Bed Room Portion Newly Renovated G/F Budda Surya Rao St, Nidamdoddi, D.No: 14-9-18, AKP. Cont: 8522899512/ 7032702868.

అనకాపల్లి శారదా గ్రంథాలయం వీధిలో శ్రీలక్ష్మీగణపతి రైస్ & జనరల్ స్టోర్స్, 1st ఫ్లోర్ (15x35) గల హాలు అద్దెకు కలదు. Cont: 9247139691.

BEACH ROAD

Rent: 4 B/R with attached bathrooms, sea view, 3,100 sft apt with 3 car parkings at Pandurangapuram. Ph: 9246675860

DWARAKANAGAR

3BHK Delux Flat No.:103 with Car Parking, Lift, Gen. 24 Hrs. Water at Seethammapeta, Rajendranagar. Cont.: 9948195944.

GAJUWAKA

Srinagar GWK Indp. F/F 4 Rooms Hall, Kitchen, Open Space for Office, Batchelors, Hostel, Godown etc. ✆ 9247212339.

JAGADAMBA

4500sft for rent/lease for just 75k p.m, at jagadamba. Call: 8374816236

KURMANNAPALEM

3BHK Spacious flat, fully furnished Acs, Beds, Fridge, close to K'palem main road. ✆ 9866182944

MADHURAWADA

3BHK Flat for Rent, Next to Northstar Appts, RTC Colony, Madhurawada. Veg Only. Ph: 7671062288

3 BHK Flat 1800 Sft E/F for Rent Sailakshmi Gardens Madhurawada, Near MVV City, Cupboards, Car Parking. 9490489655

2 BHK + 1 Study S/F 3rd Flr, Car Park, Lift for Rent at Carshed Jn. Opp. YSR Cricket Stadium Highway Side. 8076691937.

MVP COLONY

To-Let: 2&3BHK Flats (New) 1100 Sft. & 1650 Sft. Sector-12, MVP Colony. Contact for more details. 9866149975.

3 B/R E/F 2000 Sq.ft 1st Floor Independent House with Lift & Car Parking Sector -2, Main Road, MVP. ✆9849578586.

Gadiraju Empire, MVP Colony 3BHK premium Flat In Gated Community, Full Woodwork, Modular Kitchen with Chimney, Geysers, ACs in All Rooms & Hall. Ph: 9618630772

MARRIPALEM

3 BHK Flat for Rent at Near PF Office, Marripalem VUDA Layout. Cont: 9490942127 / 8790919709.

RAMNAGAR

2 BHK-4th Floor-A.C. & Furnished Cup Boards, Jyothi Apts.-Bombay Restaurant above, Ramnagar, Vizag-9440102899

RAMATALKIES

1425 SFt, Pent House 3B/R, 4th Floor Lift, Car Parking with Cup Boards. Srinagar, Nr. Ramatakies, VSP. Cont: 9710947109.

SIRIPURAM

3 BHK 2550 Sft. VIP Towers 4th Floor, Flat No.401, 2 Car Parkings, VIP Road, Siripuram, Vizag. Contact: 9182418680.

SEETHAMMADHARA

1600Sft. 3BHK Flat, Lift, CP, Cupboards, asper Vastu, CCCameras, 24Hrs. Wtr, Power @ Main Rd, Sitammadara. 8897693208, 9290663125

1600 Sft. 3BHK Flat Furnished at TPT Colony Seethammadhara & 3000 Sft. Open Floor at Subbalakshmi Nagar. ✆ 9849116584.

3B/R Dlx 1500 Sft. Flat Semi Furnished with Car Park, 2nd Floor HB Colony Main Road. Cont.: 9849280106, 8897543659.

Tolet For Office/commercial/residence Independent 1st floor 2B/R at B.S.Layout with all eminities Ph: 9951542667

YENDADA

MVV Green Field 3BHK 1873 Sft West facing corner flat (2502) with 2 car parking, interiors @32000. Call: 9848050126.

GENERAL

3 BHK Flat 1390 Sft 4th Floor E/F Complete Wood Work Car Parking. Ramnagar Nr. SBI Main Br. ✆ 9848156621, 9652103694.

Ramnagar Near Care Hospital 1900 Sft 3B/R Furnished with Fall Ceiling 1st & 3rd FLR @36000/- ✆ 9246212671/ 9866735212.

To-Let First Floor 1750 Sft. for Offices, Beside Akkayyapalem Post Office, Rajendranagar, Contact: 9100643365.

Office/ Godown Space for Rent 950 Sq.ft G/F Semi Commercial Near 'A' Zone Park, Walkable to BRTS Sujathanagar. Contact: 9393883992, 9515640439.

2BHK Ground Floor in HB Colony for Rent for Brahmins only. Contact 9818158258.

COMMERCIAL

AKKAYYAPALEM

1000 Sft. Commercial Space To-Let at Akkayyapalem Opp. Maharani Parlour for Offices Fully Furnished. Cont: 9542323000.

AUTONAGAR

Ground- Floor 7500 Sft Opp: S.S. Parlour beside K.K.Towers Appt. & Part 2600 Sft- 1400 sft Total: 4000 Sft Ground Floor at 'B'- Block, Autonagar near by pydithallimma temple for Rent. Contact: 9704012866, 7760232232.

DWARAKANAGAR

2800Sft Commercial Space 2nd Flr Pavan Towers Road Facing Opp: Budhil Park Hotel Dwarakanagar. ✆ 9440305360.

3500 Sft. East Facing Commercial Bit for Rent in Seethampeta Main Road. Open for Bankers also. Phone: 9494574674.

2,600 sft plug-n-play for software office ACs & 33 KVA genset Nr Sampath Vinayaka Temple Vizag. ✆ 98482 85415

1650 Sft Fully air conditioned ready plug & play office @Dwarakanagar Commercial For Rent Cont: 9849134639

KURMANNAPALEM

Commercial 2 Floors G+1 2200 Sft. Each For Rent Near Dama Convention Phase-7, VUDA Colony, Kurmannapalem. ✆ 7702232229.

MADHURAWADA

2600Sft- 8Rooms 2Flr. (Lift) individual/ Total Office/ Clinic/ Beauty Spas/ Any Comml. Madhurawada ✆ 9393101741, 9393923672.

3200 sft commercial space for rent in Ground & 1st floor in prime locality near NH16 Highway of PM Palem 80 feet road with lift and parking. Preferred for Office or Corporates Call or msg: 9059209162

MVP COLONY

Office/Shop F/F, 500 SFT, N/F Annapurna Complex, Opp. Ramalakshmi Apts, Peddawaltair, VSP. Cont: 94400 29208

MURALINAGAR

TO-LET
1st Floor, 2200 Sft Office (Or) Hospital (Or) Clinic
D.No. 39-13-8, Rubbi House Building Muralinagar, Vizag
✆ 99898 78872

RLY. NEW COLONY

Commercial Space for Rent 2000 Sft. N/F 1st Flr. S.S.Towers Srikanya Rd, Sharing/ IT, Offices Ph: 9177747003, 9490184140.

SEETHAMMADHARA

Commercial Offices 2200 & 1200 Sft. for Rent Seethammadhara B.S.Layout, Behind 4th Town P.S ✆ 9963324242, 9848199077.

YENDADA

Visalakshinagar. Highway facing building. Besides Mahindra showroom. Ground floor 1600 sft. 2nd, 4th and 5th floors, each 3200 sft. For Banks, Offices, Hotel, Doctor Clinics, Showrooms. Ph: 9652474621

GENERAL

Gopalapatnam, Ground Floor, Mainroad, 2000 Sft commercial space for Long Lease, Contact: 9948705849.

A Budget Economy Lodge (Dabagardens) (* 4.2 Rated) in full running condition for lease C: 8897955558, 9652222447.

Comm/ Office space for Rent in Maddilapalem opposite Krishna College Gate. 2nd floor, 2400 Sft. ✆ 9701924796

Tolet Waltair main road, Prakasaraopeta, opp. Sitharam Temple, D.No:12-4-28, I st flr. & II nd flr. 650sft each for rent commercial use Cont: 9849874013 / 9000270913.

Large open land with boundary wall for Lease/Rent in Kanithi, Gajuwaka. For Details, Call: 8978877880.

4600 sft Commercial Property for Long Lease Ground and First Floors (2300 sft Carpet Area each Floor) Opposite 3 Town PS, Peda Waltair Main Road. Con: 9849688299

Navaratna Trade Centre 1589 Sft. Commercial Shop for Rent Shop No.11, Beside Hotel Meghalaya, VSP. Contact: 9182418680.

42000 Sq.Ft Godown available for Rent in Telaprolu, 10kms from Vijayawada Airport Rs: 12 Per Sq.Ft. ✆ 63013 39091.

Looking for a individual House of 2000 Sft around Yendada for a Play School of Educational Institution. ✆ 8143143750.

Srinagar Colony- Hyderabad behind Big Bazar Office space 800 Sft on 2nd Floor with Stilt Parking only for 2 Wheeler for long term Rental. Well Designed, Good Quality, Teakwood Doors, Marble Floored with Good Fittings. BCB Reddy. 9444391787.

Commercial Space for Rent, Kancharapalem Main Road, Ground Floor, 1800 Sft. Contact Phone: 9110310640.

Commercial Space Ramanagar, Vizag Main Rd, beside Care Hospital. Each Shop 800, 500 Sft. Clinic, Retail Shops & Restaurant. 9963906847, 7093206706

VZM Town, Siddartha Nagar, (Opp) CTO (GST), Near RTC complex Road Suitable Banks & Offices 5600sft Total ✆ 9701129889.

SECOND SALE

Sell& Buy Old Furniture/ Cots/ Almars/ Fridges/ Sofas etc. on your behalf Masetty &Co. Nehru Bazar, Dwk ✆ 0891-2798616, 2563759

Used Furniture for hostels, iron cots (bunker beds), wooden cots, used mattress, used aluminium partition, used iron almaras, used book racks, used revolving chairs available for sale. Contact: 7702853630, 8367297960.

మిథున్ ఏజెన్సీ, కొనబడును: పాత A/Cలు, సెంట్రల్ A/Cలు, ఇన్వర్టర్, బ్యాటరీలు, ఫ్రిజ్, వాషింగ్‌మిషన్స్, ఫర్నిచర్, ఆన్‌లైన్ UPSలు కొనబడును. Cont:6309745364

JOBS

Kotak Life Insurance (Life Advisor) NAD Branch, VSP Hiring Rtd./ VRS/ Employees of PSU/ Govt/ Pvt. Sector & also Educated Housewives. Sal: 20 K - 70 K. ✆ 8790189686.

Wanted Computer Hardware Networking Engineers & Female Office Staff with good English, Aaron Tech, Maddilapalem, Vskp. Ph: 8886655592/ 38.

Wanted Engg to Work in Service Center Printers Freshers 10 Inter ITI Sal 10K KN Infotech VSP ✆ 9059981392, 8374192964

Wanted Telecallers *Marketing Executives *Accountants 2 Yrs Exp. Madhurawada, VSP. 9618009775, 7382621806.

Wanted Civil site Engineers (B.Tech/ Dip) with Min. 2 years experience.work Location: Visakhapatnam. Ph: 7702975666

Wanted Technicians (Field Job) Qua: 10th + ITI. Ph: 9246613966.

Wanted Staff. Shridurga Enterprises. Exclusive Ayurvedic Showroom, Hotel Green Park Rd., Jagadamba Jn. ✆ 9440513448.

Wanted Wash Care Laundry & Dry Cleaning Pickup, Delivery, Marketing Boys, Muralinagar. ✆ 9494563814.

WANTED Male marketing vice principals, computer operators and female telecallers qualification any Degree, Age limit: 25to45 years. Salary:12000/- to20000/-, Working location: MasterMinds College Vizag, Contact: 8008557071, 92487 22267.

Wanted for Food Court Asst. Restaurant Manager Captains, Stewards Kitchen, Chefs VMR-Central Aganampudi. 9045399799.

Need Teaching Staff for ITI Electrician / Fitter Trades Anakapalli / Atchutapuram Salary: 15K Contact: 7032015042.

P/F Time Employment for all new Retd., VRS, Steel Plant, Banks, Govt. & Pvt. Business People, Sr.Citizen & H.W. Fix. Salary & P.F, Pension. Con: 9441757324.

Receptionist-4, Field Manager-5, Admin's-3, Telecaller-10, BM-1. (Salary 8 to 35K) Contact: 9392590629.

Wanted Site Engineers/ Supervisors. B.Tech.,/ DCE with Min. 5 Years Exp. in Road and Drain Works @ Vizag. 9866316039.

Wanted Accountant Cum Computer Operator (Word, Excel, Internet, Speed Typing) to join immediately 8:30 AM to 6 PM 18K apx. WONWORLD SCHOOL, Behind Baba Bazar, Lawsonsbay, Pedawaltair. ✆ 8235123123.

Required Professional Gardener or Gardening consultant work - Weekly 1 Day work. Location - Vizag. 8801144552, 9553313451

Wanted Sales Manager on roles-Life Insurance. CTC ₹3.5-5 Lakhs Call: 9618322322 Now to Book Interview slot.

Wanted Marketing Executives Candidates Should Excelent Communication Skills Qlf; 10th or Inter. 2Wheeler. 9396411339.

Walk in for Managers (M/F) for a Leading ice cream store @ Visalakshi Nagar, Salary 12 K - Incentives. ✆ 9848506565.

Wanted Tele Calls Qlf: Fluent in Telugu, Location P.M.Palem 2nd Bus Stop, Opp: Guntur Mess Salary-8,000/- +. ✆ 7780665874.

Wanted Receptionist (Female) with 2-3 Yrs. Exp @ Atchutapuram Salary 15 to 20K Food and Accommodation Free. ✆ 7702565000.

Sales Girl to Work in Tiles Shop at Pendurti, Vizag. SSC with 3 Yrs. Exp. in Sales Rs.: 10,000/- PM Cont.: 9494113399.

VSS Group Ramatalkies Branch Requires customer Relation Manager-(2) (Female Age above 30 Yrs) Executives-2, Accountant-(1) Male. ✆ 9912182555.

Wanted Sales Execs (2) @ 20K Desiner/ Field (1) @ 25K. Apply: subhodayaa@yahoo.com ✆ 9246622844.

Wanted Marketing Person - 2No (Qlf: Degree, B.Tech/ MBA) 2) Supervisors: Civil & Electrical (Exp. 2years). 9390850051.

Wanted office assistant male with BL/Bcom degree. With minimums 5 years experience. Contact: 8897663366

Wanted Fresh/Exp (M/F) to join our team @Vizag city. Office Executives-3, CAD Draftsmen-2, Field Executives-2, Office Boys-2. Send Bio data & Mention Post applied for to: hrsa.vizag@gmail.com

Required 1)Accountant with Tally. 2) Office boy. Work At Manikanta Construction Office. P. M.Palem. Call.9441559999

PRO to promote and arrange blood donation camps. B.Sc preferred. contact Lions Blood bank, Ramnagar. Ph: 6309552515

Wanted Immediately Experienced/ Freshers Female Tele Callers for NGO at Rama Talkies for Interview. ✆ 9505117777

Wanted Sr.Marketing Executive Qlf: Any Degree, 2wheeler Must * Receptionist (Female) Qlf: Any Degree. Ph: 8978337777.

Wanted Accountant cum Data Entry Operator (M/F) Word, Excel & Internet Exp. Contact: 8125699066.

Laya Health Care, VSP Wanted Reception / Front Desk Staff (M/F) & Patient Relationship Executives @ HR at ✆ 8688401390.

Required Technical Sales Engineer, Exp. Mim 1-2 in Industrial Sales. Qlf: Diploma / B.Tech. Send Your CV to info@classique.co.in ✆ 8096666686.

Wanted DTP Operator Making PPTS Active in Business Social Media. Qlf: Any Degree / B.Tech. Send your CV to info@classique.co.in ✆ 8096666686.

Wanted a Female Receptionist with Good Communication skills and System Knowledge for our Watch Care Centre, Titan World at Gajuwaka. Contact : 9010511433.

WANTED SALES EXECUTIVES
FOR A TECHNOLOGY PRODUCTS DISTRIBUTOR.
Any Graduate with 0-2 yrs Exp.
Contact us on the below for Interview
LAPIS TECHNOLOGIES
LALITHA NAGAR, VIZAG
vsp@lapistechnologies.in
✆7075766469, 7075766465

WANTED SALES EXECUTIVE
Sales and Marketing for Furniture Hardware Manufacturing Company preferably 2 Years Exp. Salary + Incentives. Send resume to: sptmvizag@gmail.com
SAPTARISEE MANUFACTURING PVT.LTD.
CBM Compound, VSP.
Contact: 8179368825

WANTED
Jr. CIVIL ENGINEERS
to work at Sites in Vizag City. Send resumes to Whatsapp / E-Mail: srisuryainfra16@gmail.com
Ph: 99660 68185
SRI SURYA INFRA
Akkayyapalem Highway, Beside Sai Baba Temple, R.S. Aravind Apartment, Flat No. 503, Visakhapatnam

WANTED
▸PRINCIPAL
▸HIGH SCHOOL MATHEMATICS FACULTY
▸PET (Female Only)
Excellent English Proficiency is required. Preferably from NAD / Pendurthi Area
Contact: 9613112233
Saraswathi Vidya Vihar
Main Campus - NAD Jn.
AC Campus Pendurthi Jn.

HOTEL OCEAN VISTA BAY VISAKHAPATNAM
WE ARE HIRING!
• SECURITY GUARD - 1
• HOSTESS - 1
• FRONT OFFICE EXECUTIVE - 1 or 2 No's
Location: East Point Colony, Visakhapatnam
Salary: Based on Interview
Immediate Joiners Preferred
Contact: NANDITHA 7416943429
Send Resume To: hr@oceanvistabay.com

JOB OPPORTUNITY
A Fast growing ISO Organisation newly open Seethammadhara Jn., / Office Work. No Field Work.
❖CHIEF ADMINISTRATION OFFICERS (M/F): Qualf: Retd., would be Retd. / VRS - State / Central. Yearly Package: 15 Lakhs (Salary + other allowances negotiable)
❖BUSINESS DEVELOPMENT MANAGERS: (M/F): Qualf: Non Banking, Chit Fund Companies or any Insurance Sectors. Yearly Package: 10 Lakhs (Salary + other allowances nego.)
❖RESIDENTIAL MANAGERS: Work from home and Part Time Jobs. Age: 30 Years above. Yearly Package: 7 Lakhs (Salary + other allowances nego.)
Interviews on 9, 10, 11 Nov 25
S. VISWESWARA RAO, DGM
DOCTORS COLONY, VIZAG
✆ 99854 61280

WANTED ACADEMIC ADMINS
●Pre-Primary ●Primary ●Middle School ●High School
Qualification: PG / Graduate / B.Ed. Strong Communication Skills in English. Exp: Min. 5 yrs as Principal or Academic Admin (min. 500 students and 20 staff). Salary: 40k+. Call between 10am to 07pm. only. Interview on 10th to 13th November 2025.
SRIKASHYAP VIDYAANIKETAN
Nr. Neelammavepachettu, Dabagardens, Vizag. Ph: 72072 72326

WANTED
ETOR VENTURES వారి అగ్రికల్చర్ వెంచర్ నందు పనిచేయుటకు ఈక్రింద తెలిపిన ఉద్యోగములకు పురుషులు కావలెను. మంచి జీతం + ఇన్సెంటివ్ + భోజనం + వసతి సౌకర్యం కలదు.
❖Sr. NUTRITIONIST - 5 No's (3-6 Yrs)
❖DOG TRAINERS - 4 No's (2-4 Yrs)
❖REAL ESTATE MARKETING EXECUTIVES - 10 No's (3-6 Yrs) (FOR VIZAG & VIZIANAGARAM)
❖CIVIL CO-ORDINATORS - 6 No's (3-6 Yrs)
❖CAR DRIVERS - 10 No's (5-8 Yrs)
❖CEO Sir (PA) - 3 No's (5-7 Yrs)
Audi Showroom Upstair, 3rd Floor, Resapuvanipalem, Visakhapatnam
✆73738 88999

విశాఖపట్నం నందు హోటల్‌లో పనిచేయుటకు రిసెప్షనిస్ట్, హౌస్‌కీపింగ్, బెల్ బాయ్స్, స్టాఫ్ కావలెను. సంప్రదించండి. ✆ 9246234599.

Wanted Helpers: కార్పెంటర్ హెల్పర్స్, పిట్టర్స్, ప్లంబింగ్ హెల్పర్స్ కావలెను. 10th/ ITI/ చదువుతో ప్రమేయంలేదు. మద్దిలపాలెం, VSP. 8885161888/ 8886655592.

ఉద్యోగ అవకాశం. ప్రముఖ సంస్థలో వైజాగ్‌లో మా బ్రాంచ్‌ల కొరకు ఈ క్రింది ఉద్యోగములకు అభ్యర్థులను ఎంపిక చేయబడును. (1) అసిస్టెంట్ జనరల్ మేనేజర్. (2) మేనేజర్. (3) మేనేజర్ ట్రైనీస్ (M/F). అర్హత: ప్రైవేట్/ ప్రభుత్వ సంస్థలలో పనిచేయువారు & పదవీ విరమణ చేయువారు అర్హులు. ✆ 9502720094.

ఇంట్లో అన్ని పనులు చేయుటకు సీతమ్మధార దగ్గరలో ఉన్న 25 సం.లోపు పనిమనిషి కావలెను. టైమింగ్స్: ఉ.10:00- సా: 6:30. ఫోన్: 8977574803

సీతమ్మధారలో ఇంటి వద్ద సీనియర్ సిటిజన్‌కు వెరికోస్ వెయిన్స్ స్టాకింగ్స్ రోజు వేయుటకు అనుభవం గల వ్యక్తి కావలెను. ✆ 8977574803

అరకు వ్యాలీలో రిసార్ట్/ రెస్టారెంట్ కి సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్/ తందూరీ/ బిర్యానీ/ చైనీస్ చెఫ్స్, మేనేజర్, వెయిటర్స్, బిల్లింగ్ రిసెప్షనిస్ట్ కావలెను. ఫోన్: 9440346269

కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వైజాగ్ VZM SKLM జిల్లాల్లో షైన్స్ హాస్పిటల్స్, బ్యాంక్స్, స్కూల్స్ చెక్‌పోస్ట్ ఆపరేటర్స్, అటెండర్స్, డేటా ఎంట్రీ&కంప్యూటర్ ఆపరేటర్స్, జూనియర్ రికార్డ్ అసిస్టెంట్స్, PO's, క్లర్క్స్, GNM, స్పీచ్‌థెరపీ, ఫిజియోథెరపీ, ECG&Lab టెక్నీషియన్స్ Q:10th ఎనీ డిగ్రీ, ITI, B.Tech ఆల్ బ్రాంచ్ Age:18 to 42 జీ:20 to 50k, M/F ✆7036613444.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలికాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+వ+ జీతం. ✆ 95025 91122

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలికాలర్స్ కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 91122, 99490 21122.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

లారీ మెకానిక్స్ *మెకానిక్ హెల్పర్స్ *లారీ ఎలక్ట్రీషియన్స్ *రిసెప్షనిస్ట్ *సూపర్‌వైజర్స్. 3-4సం॥ Exp టాటామోటార్స్ కమర్షియల్ వెహికల్ వర్క్‌షాప్ ఆనందపురం. 8977112399, 8121443704

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించబోవు M.V.P కాలనీ ఆఫీసు కొరకు టీం లీడర్లు మరియు మేనేజర్లు కావలెను. ✆ 9701598389.

రైల్వేన్యూకాలనీలో టూవీలర్ సర్వీస్ సెంటర్ నందు పనిచేయుటకు 3 నుండి 5 సం॥ అనుభవం గల టూ వీలర్ మెకానిక్స్ కావలెను. సెల్ ✆ 9393107888.

ప్రముఖ బ్యూటీ సెలూన్ నందు పనిచేయుటకు 30 సం॥లోపు గల ఫిమేల్ అసిస్టెంట్స్ కావలెను. జీతం: 18K. వసతి సౌకర్యం కలదు. Ph: 9347168811.

ఫ్యాబ్రికేటర్-1 & డ్రాయింగ్ ఫిట్టర్-1, 4-6 సం అనుభవం కలిగిన వారు కావలెను సంప్రదించండి ఫోన్: 9963198351, 9515917372

అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ, వైజాగ్‌లో పనిచేయుటకు ★ సేల్స్ మేనేజర్స్ కావలెను. నో టార్గెట్స్, జీతం: 18,000 to 25,000 + ఇన్సెంటివ్. Contact Cell: 70932 67891.

సెక్యూరిటీ ఫీల్డ్ సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ గార్డులు, వాష్‌రూమ్, ఫ్లోర్‌క్లీనింగ్, హౌస్‌కీపింగ్ ఉద్యోగాలు. 12 గం॥ జీ 15K. బయోడేటా,ఫోటో వాట్సప్ సం॥ 7306582829

Ola EV Autos నందు డ్రైవర్లకు ఉద్యోగ అవకాశం (స్త్రీ/ పు) కావలెను. జీతం:21,000, వయస్సు: 20-50, సం॥ ✆ 6301138641, 8919037247

టూవీలర్ హెల్మెట్ & ఏక్సిసరీస్ షోరూమ్‌లో పనిచేయుటకు స్టాఫ్ కావలెను. రైల్వే న్యూకాలనీ, వైజాగ్. ఫోన్ : 9491939592/ 8106950232.

ఆయా కావలెను: PM పాలెం ప్రాంతంలోని ప్రీస్కూల్‌కి అనుభవజ్ఞులైన మహిళా ఆయా అవసరం. సంప్రదించండి. ✆ 9666653382.

ఆఫీస్ బాయ్ 2 to 4 సం॥ అనుభవంతో 20-35 సం॥లు వయస్సు. జీతం 10-12 వేలు. సంప్ర॥ 10 వ తరగతి ఆపైన చదువు. 8919025470.

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వైజాగ్ బ్రాంచ్‌లో 40 సం॥లు పైబడి M/F మార్కెటింగ్ చేయడానికి, ఏజెంట్లు కావలెను. AGM'sగా వర్క్ చేయడానికి రిటైర్డ్ పర్సన్స్ కావలెను. (MFI + ఇన్సెంటివ్స్ T&C apply) 9398033529

వైజాగ్‌లో ప్రముఖ హోటల్‌లో పనిచేయుటకు టిఫిన్స్, మీల్స్, టీ మాస్టర్స్ మరియు హెల్పర్స్, సర్వీస్ బాయ్స్ కావలెను. మంచి జీతం వసతి ఇవ్వబడును. ✆ 99088 67145

మా న్యూవెంచర్ నందు పనిచేయుటకు యువతీయువకులు, మార్కెటింగ్ Exe. కావలెను. ప్రతీనెలకు మంచి జీతం మరియు Incentives ఉంటాయి. 9966613533

రియల్‌ఎస్టేట్ సంస్థనందు మార్కెటింగ్ ఫీల్డ్‌వర్క్ చేయుటకు M/F కావలెను. జీతం+ ఇన్సెంటివ్. గాజువాక వారికి ప్రాధాన్యం. 9154529398, 9052889988.

మంచి పేరున్న రియల్‌ఎస్టేట్ కంపెనీలో మార్కెటింగ్ చేయుటకు రిటైర్ అయినవారు, హౌస్ వైఫ్స్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కావలెను మంచి కమీషన్+ శాలరీ. 8885567211

ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలో పనిచేయుటకు కలెక్షన్ బాయ్స్ కావలెను. జీతం 15 వేలు, సీతమ్మధార ఫోన్ : 9908955666, 9736489999.

మేరేజ్‌ఈవెంట్ MVP ఆఫీస్‌లో పనిచేయుటకు లేడీరిసెప్షనిస్ట్ 25 సం॥లోపువారు కావలెను. జీతం: 10 నుండి 20 వేలు. 9989719987, 9490925599.

శ్రీ కృష్ణ హోటల్ కూర్మన్నపాలెంలో పనిచేయుటకు రూమ్‌బాయ్స్ కావలెను. 35 సం॥లోపు గల వయసు ఉన్నవారు మాత్రమే. ఉచిత వసతి కల్పించబడును. 9866221503

వైజాగ్‌లో వృద్ధులకు, బెడ్ పేషెంట్‌లకు సేవ చేయుటకు కేర్ టేకర్స్, ఆయాలు కావలెను. సంప్రదించండి. ✆ 8341083731.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్లుగా (జిల్లా హెడ్‌క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో॥వసతి. చదువు: డిగ్రీ 6301328519

ప్రముఖ కొరియర్ ఆఫీసులో పనిచేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన పికప్ & డెలివరీ బాయ్స్ కావలెను. Ph: 8897955852

IDFC, Axis, ICICI, Kotak, HDFC, City యూనియన్ బ్యాంకులో Asst. Manager & క్యాషియర్స్ కావలెను. వ: 30 సం॥లోపు Q: డిగ్రీ, బీటెక్, MBA ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ✆ 8179805919.

రామకృష్ణగ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు పేషంట్లసేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను భో+వ+మంచి జీతం ✆ 90631 72246, 82475 00792

Work from Home మీ ఇంటి వద్దనే ఉంటూ మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. జీవితంలో ఎదగాలి అనుకునే వారికి అవకాశం. 7396644489

WANTED
Immediate Job Openings in Global City Vizag
◆ Business Development Officers - M/F - 5
◆ Office Assistants M/F - 5
◆ Sales Incharge M/F - 10
Qua: Any Degree / Inter, Age: 30+
Eligibility - Any Experience in Any Sector
Salary + Incentives.
Discuss Interview.
C.V.SATYANARAYANA
District Forest Officer Rtd/DGM
Seethammadhara, Vizag
94411 23957
70936 59282

FACULTY/ TEACHERS

Wanted Teachers Higher Classes: Mathematics & Telugu Springdales High School, New Gajuwaka. Cont: 9848199867.

Wanted Tutor for Sainath Coching Centre 8 to 10th, timings 5pm- 9.30pm, Salary 8K to 10K. ✆ 9290008876, 9676302250

Wanted Teachers for Primary Hindi, Science & Social. Akshara School, Isukathota. ✆ 8096577555.

Wanted Preschool Teachers with Good Communication, Art, Craft and Drawing skills for a reputed play school in PM Palem. Contact: 9347845467, 7671883350.

స్కూల్ స్థాపించాలని ఆశయం ఉన్న 25-45సం॥ ఉత్తమ ఉపాధ్యాయులకు స్కూల్లో వర్కింగ్ పార్టనర్‌షిప్ ఇవ్వబడును నోఇన్‌వెస్ట్‌మెంట్, నోరిస్క్ గాజువాక 8096767935.

DRIVERS

హెవీ వెహికల్ లైసెన్స్ కలిగి స్కూల్ కారు నడపడంలో అనుభవం కలిగినటువంటి డ్రైవర్లుగా పనిచేయుటకు కావలెను. 35-45 వయస్సు గలవారు అడ్రస్ ప్రూఫ్‌తో ఉన్నవారు బయోడేటాతో సంప్రదించగలరు. పొలాక్స్ స్కూల్, ద్వారకానగర్, విశాఖపట్నం. ఫోన్ : 9100666400.

కారు డ్రైవర్ కావలెను. అనుభవం కలిగినవారు మరియు గోపాలపట్నం పరిసర ప్రాంతాలవారు కావలెను. వెంటనే సంప్ర॥ ✆ 9666235666.

ACCOUNTING

Wanted Accountants & Audit Assistant Mail ID: dasarapalli@gmail.com Cont: 9949051445, 9949968686.

మీరు డిగ్రీ చదువుతున్నారా? అకౌంటింగ్‌గా ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే అకౌంటెంట్ ఉద్యోగంలో చేయవలసిన పనులను నేర్చుకోండి. ✆ 9292959527

SECURITY GUARDS

వైజాగ్, విజయనగరంలో పనికొరకు ఆఫీస్‌స్టాఫ్, ఫైర్‌మేన్స్, సెక్యూరిటీ సూపర్‌వైజర్స్, గార్డ్స్ (M/F), జీతం: 20వేలు, 36 వేలు, రూమ్, భోజనం. ✆ 6300071128.

సెక్యూరిటీ గార్డులు, సెక్యూరిటీ ఆఫీసర్స్ కావలెను. (Male/ Female గాజువాక & వైజాగ్ సిటీ) మంచి జీతం ఇవ్వబడును. ✆ 9396333199.

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాఠ్మండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఒక్క 28000 ✆9848782131 Nov25-Dec5

95 దివ్యదేశములు గంగాసాగర్ కామాఖ్య పంచద్వారకలు, కాశీ నేపాల్ ముక్తినాథ్ సంపూర్ణ యాత్ర రామేశ్వరం కర్ణాటక సాయిచరణ్ ట్రావెల్స్. ✆ 93983 36779.

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

భీమిలి

సి ని మా లు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే

గణేశ్- **బైసన్**
రాములమ్మ- **బాహుబలి ది ఎపిక్**
తాతా- **కె-ర్యాంప్**
సప్తగిరి- **మాస్ జాతర**

శివాలయాల్లో సంకటహర చతుర్థి

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డులోని రామాద్రి గ్రూపు దేవాలయాల్లోని శివాలయంలో సంకటహర చతుర్థి పూజలను శనివారం సాయంత్రం నిర్వహించారు. ప్రధాన అర్చకులు సూర్యనారాయణశర్మ శివుడిని టెంకాయ, అరటి, పూలదండలతో అలంకరించి పూజలు చేశారు. ★ కార్తిక బహుళ తదియ సందర్భంగా శనివారం ఉదయం శ్రీభూ సమేత వెంకటేశ్వరునికి పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు.

దుబాయిలో విశాఖ కళాకారుల ప్రతిభ

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ఇటీవల దుబాయిలో నిర్వహించిన దుబాయి కల్చరల్ సెలబ్రేషన్స్‌లో నగర కళాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. నగర గాయకులు ఆర్.వి.వి.సత్యనారాయణ మన్యంధీరుడు సినిమాలోని నమోస్తుతే అనే పాటతో భారత స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి సీతారామరాజు పోరాడిన వీరగాథను తెలియపరిచాడు. గిన్నిస్ రికార్డు గ్రహీత కోరుకొండ రంగారావు తన హాస్యంతో దుబాయి వాసులను కడుపుబ్బేలా నవ్వించారు. అనంతరం నిర్వాహకులు నగర కళాకారులు అశోక్, ఉమారెడ్డి, పార్వతీదేవి, లీలాకుమారి తదితరులను అభినందించి సత్కరించారు.

మేమున్నాం.. మీకు తోడుగా

99122 22247 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

?: లక్ష్మీవానిపాలెం(మధురవాడ)లో సరైన కాలువలు, వీధి దీపాలు తదితర మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నాం. – **లక్ష్మీవానిపాలెం వాసులు** ✓: క్షేత్రస్థాయిలో దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటాం. – **కనకమహాలక్ష్మి, జెడ్సీ**

?: బోయపాలెం నుంచి కాపులుప్పాడ ప్రధాన దారిలో విద్యుద్దీపాలు వెలగడం లేదు. – **బోయపాలెం వాసులు** ✓: పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – **సురేశ్, విద్యుత్ ఏఈ**

?: ఆనందపురం పూల మార్కెట్‌కు వెళ్లే దారిలో ఇరువైపులా రోడ్డు ఆక్రమించి వ్యాపారాలు సాగిస్తున్నారు. – **రవికుమార్** ✓: రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. – **ఆనందపురం ట్రాఫిక్ పోలీసులు**

స్పందనకు వందనం

ఎట్టకేలకు వెలుగులు

ఎండాడ, న్యూస్‌టుడే: 8వ వార్డు పరిధి గొల్లల ఎండాడ, రాజీవ్ నగర్, ఎమ్మెగోల్డ్ పరిసరాల్లో వీధి దీపాలు వెలగక అంధకారంతో స్థానికులు అవస్థలు పడుతున్నారని 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా'లో వార్త ప్రచురితమైంది. స్పందించిన ఏఈ సాయిరాం తమ సిబ్బందితో దీపాలకు మరమ్మతులు చేపట్టారు.

పందుల నివారణకు చర్యలు

ఎండాడ, న్యూస్‌టుడే: నగరపాలెం (మధురవాడ)లో పందులు పరిసరాలను అధ్వానంగా చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా'లో వార్త ప్రచురితమైంది. స్పందించిన ఆరోగ్య అధికారి తమ సిబ్బందితో పందులను కాల్చి చంపారు.

బృందాలుగా ఏర్పడి.. నేరాలకు పాల్పడి

పీఎంపాలెం, న్యూస్‌టుడే

లక్ష్యసాధన వైపు అడుగులు వేయాల్సిన యువత చెడు వ్యసనాలతో జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటున్నారు. జూదం, మద్యం, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిసలవుతూ సమాజంపై గౌరవం లేకుండా వ్యవహరిస్తూ నేరమయ జీవితానికి బీజం వేసుకుంటున్నారు. వీళ్ల తప్పటడుగులు సరి చేయలేక పలువురు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు.

▸▸ పాత కక్షల నేపథ్యంలో వాంబే కాలనీకి చెందిన యువకుడిని నాలుగు రోజుల క్రితం ఆర్‌హెచ్‌కాలనీలో ఉంటున్న ఒక రౌడీషీటర్, నలుగురు యువకులు కిడ్నాప్ చేసి సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చేతులతో తీవ్రంగా గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదుతో పీఎంపాలెం పోలీసులు ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

▸▸ మారికవలస రాజీవ్‌గృహకల్ప కాలనీలో దసరా ఉత్సవాల అనంతరం నిమజ్జనోత్సవం జరుగుతున్న సందర్భంలో రెండు గ్రూపుల యువకుల మధ్య కొట్లాట జరిగింది. ఒక వర్గం యువకుడిని మరో గ్రూపు యువకులు తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు 5 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు.

▸▸ ఆర్‌హెచ్ కాలనీలో ముగ్గురు యువకులు మద్యం మత్తులో ఓ యువకుడి నివాసానికి వెళ్లి అతడిని చితకబాదారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

గత ఆరు నెలలుగా : నగరంతో పాటు మధురవాడ పరిసర ప్రాంతాల్లోని పలు కాలనీల్లో యువత బృందాలుగా ఏర్పడి వివిధ నేర కార్యకలాపాల్లో భాగస్వాములవుతున్నారు. పగలూ, రాత్రి తేడా లేకుండా మద్యం, గంజాయి సేవించి మత్తులో విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో కిడ్నాప్, గ్రూపు తగాదాలు, హత్యాయత్నం, రియల్ ఎస్టేట్, కళాశాలల్లో జరిగే గొడవలకు వెళ్లి పలు కేసులను మెడకు చుట్టుకుంటున్నారు. గంజాయి విక్రయం, సరఫరా కేసుల్లోనూ పలువురు చిక్కుతున్నారు. ఆపై కేసులు, రిమాండ్‌లు, రౌడీషీట్లతో నేరాలను ప్రవృత్తిగా మార్చుకుంటున్నారు. నిత్యం వీరు చేసే చేష్టల వల్ల ఆయా కాలనీల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చీకటి పడితే ఇళ్ల నుంచి బయటకు రాలేక ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన ఆరు నెలల్లో సుమారు 26 మంది యువకులపై పీఎంపాలెం పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

నిరంతర పర్యవేక్షణ..

పీఎంపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో గడిచిన రెండు నెలల్లో వివిధ ఘటనల్లో సుమారు 15 మందికి పైగా యువకులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాం. వీరంతా 20 నుంచి 28 ఏళ్ల వయసు వారే. స్టేషన్ పరిధిలో కొట్లాటలు, అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిరోధించేందుకు నిరంతర గస్తీ చర్యలు కొనసాగిస్తున్నాం. ఉరుకులు పరుగుల జీవితంలో తల్లిదండ్రులు పిల్లల మంచి, చెడులు గమనించకపోవడంతో వారు పక్కదారి పట్టేందుకు అవకాశం ఏర్పడుతోంది. నిరంతరం వారి ప్రవర్తన, దినచర్యను గమనించాలి. – **జి.బాలకృష్ణ (పీఎంపాలెం సీఐ)**

సుందరీకరణ పనుల పరిశీలన

సుందరీకరణ పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ పీవీ.నరసింహం, ఈఈ దిలీప్‌కుమార్

అడివివరం (సింహాచలం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 98వ వార్డు పరిధిలోని సింహాచలం బీఆర్టీఎస్ రహదారిలో రూ.10 కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. సీఐఐ సదస్సు నేపథ్యంలో చేపట్టిన ఈ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని వార్డు కార్పొరేటర్ పీవీ.నరసింహం అధికారులకు సూచించారు. శనివారం ఆయన జోన్-8 ఈఈ దిలీప్ కుమార్, వార్డు ఏఈ దుర్గాప్రసాద్‌తో కలిసి పనులు పరిశీలించారు. రహదారి మధ్యలో రెయిలింగ్, పెయింటింగ్, పచ్చదనం అభివృద్ధి, పాత అడివివరంలో అసంపూర్తిగా ఉన్న రహదారి నిర్మాణాలపై సమీక్షించారు.

ప్రభుత్వ పాఠశాలలకు వితరణ

విద్యార్థులతో సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: రుషికొండ ప్రాంతాల్లోని జెడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు వితరణగా 'దేవీ సీ ఫుడ్స్' యాజమాన్యం సమకూర్చిన ఏకరూప దుస్తులను ఎండాడ పంచాయతీ మాజీ సర్పంచి చెన్నా దాసు శనివారం అందజేశారు. ఆయా పాఠశాలల విద్యార్థులకు 280 జతల దుస్తులను పంపిణీ చేశారు. ఏటా సంబంధిత సంస్థ రుషికొండ పరిసరాల్లోని మూడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతుండటం ప్రశంసనీయమని హెచ్‌ఎం రాణీ లలిత కొనియాడారు. మాజీ మేయర్ జనార్దన రావు, సంస్థ అకౌంట్స్ మేనేజర్ గోపాల్, వల్లూరి రమేష్ తదితర ప్రతినిధులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

దత్తతపై అవగాహన

సంరక్షణలో ఉన్న బాలలకు దత్తతపై అవగాహన కల్పిస్తున్న కుమారి

కొమ్మాది, న్యూస్‌టుడే: జీవీఎంసీ 6వ వార్డు బక్కన్నపాలెంలో ఉన్న అమ్మఒడి బాలల సంరక్షణ కేంద్రాన్ని శనివారం జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు సందర్శించారు. జాతీయ దత్తత మాసంలో భాగంగా జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రొటెక్షన్ అధికారి దాసరి చంద్రశేఖర్, లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారిణి ఐ.అనిజకుమారి సంరక్షణ కేంద్రంలో దత్తతకి అర్హులైన పిల్లలు ఎవరైనా ఉన్నారా లేదా అని పరిశీలించారు. దత్తత మాసంలో ప్రత్యేకంగా దత్తతకి అర్హులైన పిల్లలని గుర్తించటం జరుగుతుందని, ఎవరైనా ఉంటే దత్తత జాబితాలో పెట్టడం జరుగుతుందని చంద్రశేఖర్ తెలిపారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టం వంటి వాటి గురించి వివరించారు. అమ్మఒడి బాలల సంరక్షణ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

కళాశాల దశ ఉన్నతికి కీలకం

తగరపువలస, న్యూస్‌టుడే: విద్యార్థుల ఉన్నతికి కళాశాల దశ కీలకమని ఆంధ్ర విశ్వవిద్యాలయం డీన్ డా. టి.వి.కృష్ణ అన్నారు. తగరపువలస అవంతి డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ పిన్నింటి రామకృష్ణ అధ్యక్షతన శనివారం జరిగిన ఫ్రెషర్స్‌డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశ, విదేశాల్లో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందాలన్నా, డిగ్రీ పూర్తికాగానే జీవితంలో స్థిరపడాలన్నా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ఎలా కృషి చేయాలో విద్యార్థులకు వివరించారు. భోగాపురం సీఐ దుర్గాప్రసాద్, భీమిలి ఎస్ఐ భరత్‌కుమార్, బ్రహ్మకుమారి పార్వతి, తదితరులు హాజరై మాట్లాడారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను అందించారు. కార్యక్రమంలో అవంతి విద్యా సంస్థల ప్రధానకార్యదర్శి డాక్టర్ ప్రియాంక, ప్రిన్సిపల్ పిన్నింటి రామకృష్ణ, డైరెక్టర్ డా.చంద్రశేఖర్ పాల్గొన్నారు.

విద్యార్థులకు బహుమతులు అందిస్తున్న ఏయూ డీన్ కృష్ణ, తదితరులు

బ్యాడ్మింటన్ క్రీడాకారుడి హఠాన్మరణం

నక్కా వెంకటరత్నం (పాతచిత్రం)

పీఎంపాలెం, న్యూస్‌టుడే: జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ఉపాధ్యక్షుడు నక్కా వెంకటరత్నం (64) పీఎంపాలెంలోని నివాసంలో శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. క్రీడాకారుడిగా, కార్యవర్గంలో ప్రతినిధిగా నగరంలో బ్యాడ్మింటన్ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని పలువురు క్రీడాకారులు, స్థానికులు పేర్కొన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో వందల సంఖ్యలో ఆటల పోటీలు, పీఎంపాలెంలో సౌత్ జోన్ బాల్ బ్యాడ్మింటన్, ఆల్ ఇండియా టోర్నమెంట్లు నిర్వహించి క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందించారు. స్థానిక తెదేపా నాయకులు దాసరి శ్రీనివాస్, జనసేన నాయకులు ఈఎన్ఎస్.చంద్రరావు, మాజీ సర్పంచ్ జి.రోసిరెడ్డి తదితరులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఇండియా బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్, రాష్ట్ర, నగర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు సంతాపం తెలియజేశారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

భీమునిపట్నం, న్యూస్‌టుడే: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో స్థానిక సన్‌స్కూల్లో శనివారం ఉమ్మడి విశాఖ జిల్లాస్థాయిలో 14, 17 ఏళ్లలోపు బాల బాలికలకు నిర్వహించిన యోగాసనాల పోటీల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనడానికి జిల్లా జట్లను ఎంపిక చేశారు. ఈ పోటీలను భీమిలి ఎంఈవో ఎం.శివరాణి ప్రారంభించారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల నుంచి 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అద్భుతంగా ఆసనాలు వేసిన 24 మందిని ఎంపిక చేశారు. వీరు ఈ నెల 23, 24 తేదీల్లో బాపట్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. సన్ స్కూలు కరస్పాండెంట్ కైతపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికైన వారికి పాఠశాల తరపున రూ.20 వేలు చొప్పున నగదు ప్రోత్సాహం అందిస్తామన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న నిర్వాహకులు

గోతుల రోడ్డు.. అధ్వాన కాలువలు

బాబా కళాశాలకు వెళ్లే రోడ్డులో పూడికతో మురుగు కాలువ

పీఎంపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ ఆరో వార్డు పరిధి ఆఖరిబస్టాప్ నుంచి బాబా ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లే ప్రధాన రహదారి గోతులతో అధ్వానంగా తయారైంది. కాలువలు సైతం అభివృద్ధికి నోచుకోక ఎక్కడికక్కడ పూడికతో నిండి దుర్వాసన వ్యాపిస్తోంది. వీధి దీపాలు సక్రమంగా వెలగక చీకటి పడితే అంధకారం నెలకొంటోంది. సుమారు పది కాలనీ ప్రజలు, కళాశాలల విద్యార్థులు, బెటాలియన్ పోలీసులు నిత్యం ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన రహదారిని అభివృద్ధి చేయాలని స్థానికులు పలుమార్లు జీవీఎంసీ అధికారులకు వినతులు సమర్పించినా ఇంత వరకు స్పందన లేదు. ఇప్పటికైనా రహదారి, కాలువలను అభివృద్ధి చేయాలని నివాసితులు కోరుతున్నారు.

గ్రామాల్లో శుభ్రత చర్యలు

చిప్పాడ (గ్రామీణభీమిలి), న్యూస్‌టుడే: చిప్పాడ పంచాయతీలో శనివారం ముమ్మర పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. 'ఈనాడు'లో శనివారం 'గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం' శీర్షికతో ప్రచురితమైన కథనంపై యంత్రాంగం స్పందించింది. పంచాయతీ కార్యదర్శి రామచంద్రరావు రెండో శనివారం సెలవు రోజైనా విధులకు హాజరై గ్రామాల్లోని చెత్తను తీయించారు. పూడికపోయిన మురుగు కాలువలను శుభ్రం చేయించారు. ఈ విషయమై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చిప్పాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలోని వ్యర్థాలను తీస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది

BEFORE THE HONOURABLE DEPUTY REGISTRAR OF CHITS/ARBITRATION AT VIZIANAGARAM.
(Application for reference of a dispute for arbitration)
A.C.P.20/2025

Between:
Gowri Shankar Chits represented by its Manager/Foreman **K. Lakshmana Gupta, S/o Gaddayya,** Hindu, aged 58 years, R/o D.No. 12-12-10, Laxmi Ganapathi Colony, Phoolbaugh, Vizianagaram town cum district. **....Disputant**
And:
Majji Veni Kumari & Others .....Opponents
3rd Opponent: Kanidarapu Naresh, S/o Krishna, R/o Block No.4-404, Vysali Skyline Apartments, Yandada, Visakhapatnam-530045.
4th Opponent: Settipalli Ramakrishna, S/o Venkateswara Rao, R/o C-71, RTC Colony, Near Saibaba Temple, Madhurawada, Visakhapatnam-530048.

Please take notice that the above A.C.P. filed by the disputant for recovery of amount due under **GSC-13, Ticket No.36** stands posted to **29.11.2025** for your appearance and you should appear before the above and said authority, on that day at about **10-30 A.M.** through your advocate or agent or in person without fail. If you failed to appear before the Court, the matter will be decided exparte in your presence.
(As per the orders dated 01-11-2025 of the Honourable Authority)

CHINTAPALLI APPA RAO,
Advocate for the disputant

శోభాయమానంగా అప్పన్న నిత్య కల్యాణం

స్వామి, అమ్మవార్లు

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో నిత్య కల్యాణోత్సవం శనివారం శోభాయమానంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతామూర్తుల పరిణయ వేడుకను కనులపండువగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు భక్తులు వేదమంత్రాలతో ఆశీర్వదించి కల్యాణ తలంబ్రాలు, శేషవస్త్రాలు అందజేశారు.

నిత్య కల్యాణంలో పాల్గొన్న భక్తజనం

నేడు శిల్పారామంలో నృత్య ప్రదర్శనలు

కొమ్మాది: మధురవాడ శిల్పారామం (జాతర)లో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పరిపాలనాధికారి రమేష్‌రెడ్డి తెలిపారు. నగరానికి చెందిన నృత్యకళాంజలి చిన్నారులచే కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు చేపడుతున్నామని, అధిక సంఖ్యలో సందర్శకులు, కళాభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

14న ప్రభుత్వ పింఛనుదారుల సమావేశం

భీమునిపట్నం, న్యూస్‌టుడే: భీమిలి తాలూకా ప్రభుత్వ పింఛనుదారుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం ఈనెల 14న భీమిలి బీచ్‌రోడ్డులోని సరస్వతీ సమాజం భవనం వద్ద నిర్వహించనున్నారు. గతంలో ఎన్నుకోబడిన సంఘం మూడేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పింఛనుదారుల సమస్యలపై చర్చించడంతో పాటు సంఘానికి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. దీనిపై సంఘం ప్రస్తుత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.భీమారావు, ఎం.ఆనందరావు మాట్లాడుతూ ఈనెల 14న ఉదయం 10 గంటలకు భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాలకు చెందిన ప్రభుత్వ పింఛనుదారులు హాజరుకావాలన్నారు.

సింహాద్రినాథుడికి వైభవంగా గరుడ వాహన సేవ

గరుడ వాహన సేవలో పాల్గొన్న భక్తులు

సింహాచలం, న్యూస్‌టుడే: సిరులొలికే సింహాద్రినాథుడికి శనివారం గరుడ వాహన సేవ ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని చూడముచ్చటగా అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని వెండి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. తులసీదళాలతో అష్టోత్తర శతనామార్చన జరిపారు. భక్తులు పాల్గొని స్వామికి ప్రదక్షిణలు చేశారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.

12న గీతం స్మార్ట్ ఐడియాథాన్ పోటీలు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్ వర్సిటీ వెంచర్ డెవలప్‌మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో డిసెంబర్ 12వ తేదీన 'స్మార్ట్ ఐడియాథాన్ -2025' పేరిట పోటీలు నిర్వహించనున్నట్లు వీడీసీ కోచ్ వికాస్ శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సెంటర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎడ్యుకేషన్, సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సహకారం అందిస్తున్నాయన్నారు. దేశంలోని విద్యార్థుల్లో స్టార్టప్ ఆలోచనలను ప్రోత్సహించడానికి వీలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆహారం, వ్యవసాయం, ఆరోగ్య సంబంధిత, హరిత సాంకేతిక పరిజ్ఞానాలు, నీటి వనరులు, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై నూతన ఆవిష్కరణలను స్టార్టప్‌లుగా మలచడానికి తమ ప్రాజెక్టులతో గీతం విద్యార్థులే కాకుండా దేశంలోని ఏ ప్రాంత విద్యార్థుల బృందాలైనా పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి బోస్టన్ (అమెరికా)లో జరిగే పోటీలకు హాజరయ్యేందుకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ ఏడాది పోటీల్లో సోషల్ ఇన్నోవేటర్స్, ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్ విభాగాలను ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 11వ తేదీ లోగా తమ ఆలోచనల సంబంధిత వివరాలను ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు గీతం వీడీసీ వెబ్‌సైట్ www.gitam.edu ను పరిశీలించాలని సూచించారు.

PUBLIC NOTICE

This is to inform the general public that **M/s. Omkar Infra Projects, rep by its Partners 1) Sri. Lade Kiran Kumar S/o. L. Kutumba Rao and 2) Sri. Yenneti Venkata Ravi Kumar S/o. Y. Satyarao** intends to purchase the schedule property i.e.. A site measuring an extent of 311 sq.yds or 260.041 sq.mts in Plot No. 122 of VUDA vide L.P.No.4/80, covered by Survey No.2/1 of Madhurawada Village, within the limits of Greater Visakhapatnam Municipal Corporation, Visakhapatnam from Sri. Kunapuli Venkata Ramana S/o kunapuli kanaka Raju. But, it was informed by Sri. Kunapuli Venkata Ramana, S/o kunapuli kanaka Raju, that he had lost original link sale deed bearing Document no.10441/1981 dt.28-11-1981 registered with the SRO, Visakhapatnam, at Mithilapuri VUDA Colony, Madhurawada, Visakhapatnam and that he immediately reported the matter to the police but the same was not traceable and a "Not Traceable certificate dt.07-11-2025 was issued by P.M. Palem police to this effect.

M/s. Omkar Infra Projects, rep by its Partners 1)Sri. Lade Kiran Kumar S/o. L. Kutumba Rao and 2)Sri. Yenneti Venkata Ravi Kumar S/o. Y. Satyarao intends to purchase the schedule property. Any person/s having any claim/ objections whatsoever, in respect of the schedule property is/are requested to inform the same to the undersigned, in writing, within seven days from the date of publication of this notice, failing which, the claim/s, if any, shall be deemed to have been waived.

SCHEDULE OF THE PROPERTY

A site measuring an extent of 311 sq.yds or 260.041 sq.mts in Plot No.122 of VUDA vide L.P.No.4/80, covered by Survey No.2/1 of Madhurawada Village, within the limits of Greater Visakhapatnam Municipal Corporation, Visakhapatnam District **Boundaries of site:- East:** Plot No. 123, **West:** Plot No.121, **North:** 40 Feet wide Road, **South:** Land belongs to Girijan Corporation

D.V.RAMA CHANDRA REDDY ADVOCATE
D.No.53-16-59/1, Maddipalem, P & T Colony Post,
Visakhapatnam-13. MOBILE: **9440138870**
Place: Visakhapatnam, Date : 08-11-2025

దుస్తుల పంపిణీ

విద్యార్థినులకు దుస్తులు అందిస్తున్న కళాశాల కరస్పాండెంట్ నర్సింగరావు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: చిట్టివలసలోని శ్రీకృష్ణ డిగ్రీ కళాశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ యాజమాన్యం పలువురు విద్యార్థులకు శనివారం చేయూతనిచ్చింది. కళాశాల కరస్పాండెంట్ బి.నర్సింగరావు తన సొంత నిధులు రూ.70 వేలు వెచ్చించి కళాశాలలోని 70 మంది పేద, ఉత్తమ విద్యార్థినులకు రెండు జతలు చొప్పున ఉచితంగా దుస్తులు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సతీశ్‌కుమార్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

శాస్త్ర సాంకేతిక రంగాలపై పట్టు

కొమ్మాది, న్యూస్‌టుడే: ప్రాథమిక స్థాయిలోనే శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులు పట్టు సాధించి నూతన ఆవిష్కరణలు రూపొందించాలని చంద్రంపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరావు పిలుపునిచ్చారు. నగరంలో సమగ్రశిక్షా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక పోటీల్లో వృత్తి విద్యా కోర్సులో శిక్షణ పొందుతున్న పదో తరగతి విద్యార్థులు జి.రాకేష్, టి.కల్యాణిలు స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్ అండ్ హోమ్ ఆటోమేషన్ నమూనాను రూపొందించి జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. దీంతో విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. ఈ సందర్భంగా వీరిని శనివారం పాఠశాలలో అభినందించారు.

విద్యార్థులను అభినందిస్తున్న విద్యా శాఖాధికారులు

అయ్యప్ప స్వామి దేవాలయానికి ఇత్తడి సేకరణ

గొట్టిపల్లిలో సేకరించిన ఇత్తడితో అయ్యప్ప స్వామి భక్తులు

ఆనందపురం, న్యూస్‌టుడే: ఆనందపురం మండలంలోని గొట్టిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ హరిహరపుత్ర సమేత అయ్యప్ప స్వామి సహిత మల్లేశ్వర స్వామి దేవాలయం పీఠం కోసం శనివారం గ్రామంలో ఇత్తడిని సేకరించారు. సర్పంచి గంటా జగదీశ్వరరావు గొట్టిపల్లి పరిసర గ్రామాల్లో దేవాలయంలో 18 మెట్లకు, ధ్వజ స్తంభానికి ప్రజల నుంచి ఇత్తడిని సేకరించినట్లు దేవాలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

సమస్యలపై పీఎఫ్ కమిషనర్‌కి వినతి

చిట్టివలస(తగరపువలస), న్యూస్‌టుడే: చిట్టివలస జ్యూటుమిల్లు పీఎఫ్ పింఛనుదారుల సంఘం నాయకులు ఆ శాఖ ప్రాంతీయ కమిషనరు అవినాష్‌ని కలిసి తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతి పత్రం అందించినట్లు తెలిపారు. నగరంలోని పీఎఫ్ కమిషనరు కార్యాలయానికి వెళ్లి తమ సమస్యలను వివరించినట్లు చెప్పారు. మిల్లు యాజమాన్యం 10బి, 10డి ఫారాలను, కార్మికుల వివరాలను ఆన్‌లైన్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కానూరి రాంబాబు, ప్రధాన కార్యదర్శి దామోదర బాబ్జీ, ఉపాధ్యక్షులు మోర అప్పలరాజు, జిల్లా కార్యదర్శి షేక్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

అవినాశ్‌కి వినతిపత్రం అందిస్తున్న చిట్టివలస ప్రాంత పింఛనుదారుల సంఘం నేతలు

రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా

ఆదిలక్ష్మిని అభినందిస్తున్న ప్రధానోపాధ్యాయులు, తదితరులు

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే: చిట్టివలస జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని బి.ఆదిలక్ష్మి రెజ్లింగ్ పోటీల్లో సత్తా చాటింది. ఎన్టీఆర్ జిల్లాలో ఈనెల 4, 5, 6 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 43 కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఈమె మూడోస్థానంతో కాంస్యపతకం సాధించింది. ప్రధానోపాధ్యాయులు ఆదినారాయణ, పీఈటీలు అచ్యుతరావు, అప్పలరాజు అభినందించారు.

(c) eenadu

విశాఖ తూర్పు

క్రిస్మస్ కేక్ మిక్సింగ్

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: బీచ్‌రోడ్డులోని పార్కుహోటల్లో శనివారం కేక్ మిక్సింగ్ కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి, క్రిస్మస్ పర్వదినాలను పురస్కరించుకొని పిస్తా, బాదం, జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు, వైన్ కలిసి కేక్ మిక్సింగ్ చేశారు. వీటిని క్రిస్మస్ పండగ వరకు నానబెట్టి కేక్ తయారు చేస్తారని నిర్వాహకులు తెలిపారు.

కేక్ మిక్సింగ్ చేస్తున్న సందర్శకులు

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య
పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ: 8008574769
మద్దిలపాలెం: 9912120229

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ?: పెదవాల్తేరు గాంధీసెంటర్ వద్ద నెల రోజుల కిందట కల్వర్టు నిర్మాణానికి గుంతలు తవ్వి వదిలేశారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – గోవిందమ్మ, పెదవాల్తేరు ✓: గుత్తేదారుతో మాట్లాడి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – ప్రకాష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్

ఆరిలోవ, న్యూస్‌టుడే: ?: 13వ వార్డు రామకృష్ణాపురం శివారు వీధిలోని కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. దుర్వాసనతో పాటు దోమల బాధ ఎక్కువైంది.– నూర్జహాన్ బేగం, రామకృష్ణాపురం ✓: వెంటనే సిబ్బందిని పంపి కాలువల్లో పూడికలు తొలగిస్తాం. – ఆర్.రామారావు శానిటరీ ఇన్‌స్పెక్టర్

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ?: 15వ వార్డు హెచ్‌బీకాలనీ, సింహాద్రిపురంకాలనీ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగడంలేదు. రాత్రుళ్లు అంధకారంగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. – భాస్కరరావు, సింహాద్రిపురంకాలనీ ✓: మీ ప్రాంతాల్లో వీధి దీపాలను పరిశీలించి మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. – ఆశ, వర్కు ఇన్‌స్పెక్టర్

స్పందనకు వందనం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: 15వ వార్డు ఎంఎంటీసీ కాలనీలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోందని శనివారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిషోర్ స్పందించారు. వెంటనే సిబ్బంది చేత వ్యర్థాలను తీయించి పరిసరాలను శుభ్రం చేయించారు.

● ఘనంగా అన్న సమారాధన

హెచ్‌బీకాలనీ(మద్దిలపాలెం), న్యూస్‌టుడే: పాతవెంకోజీపాలెం శ్రీసీతారామ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీగౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు తొమ్మిది రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా శనివారం అన్నసమారాధన చేపట్టారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొని అన్న సమారాధనను ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ అప్పారి శ్రీవిద్య, ప్రభుత్వ న్యాయవాది బుగత సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అన్నసమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి తదితరులు

● వేంకటేశ్వరస్వామికి పూలంగి సేవ

ఆరిలోవ, న్యూస్‌టుడే: కార్తిక శనివారం సందర్భంగా చినగదిలి రాధాకృష్ణనగర్‌లోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం మేలుకొలుపు సేవ, నిత్యపూజల అనంతరం పూలంగి సేవ నిర్వహించారు. సాయంత్రం కార్తిక దీపోత్సవం నిర్వహించామని ఆలయ ధర్మాచార్యులు పీవీ నరసింహాచార్యులు తెలిపారు. దర్శనాల అనంతరం మధ్యాహ్నం అన్నసమారాధన చేశామని పేర్కొన్నారు.

భక్తిశ్రద్ధలతో అయ్యప్పస్వామి అంబలం పూజ

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఉషోదయ కూడలి సమీపంలోని ఆదర్శనగర్ బ్యాంకుకాలనీలో శనివారం సాయంత్రం పి.శివస్వామి బృందం ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి అంబలం పూజను ఘనంగా నిర్వహించారు. సుమారు వెయ్యి మంది అయ్యప్పమాల ధారణ భక్తులు పాల్గొని భజనలు చేశారు. గురుస్వామి ఉన్ని కృష్ణ, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తనయుడు ప్రతాప్‌రుద్ర, తదితరులు పాల్గొన్నారు.

అంబలంపూజలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు

శిక్షణతో సరి.. నెరవేరని ఉపాధి హామీ..!

◆ మహిళలకు అందని కుట్టుయంత్రాలు
◆ మూడు నెలలైనా పట్టించుకోని అధికారులు

ఆరిలోవ, న్యూస్‌టుడే

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పేద మహిళలు, యువతులకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మూడు నెలల కిందట మెప్మా ఆధ్వర్యంలో కుట్టులో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. శిక్షణ పక్కాగా జరిగినప్పటికీ తరువాత ఉచితంగా కుట్టు మిషన్లు, ధ్రువపత్రాలు ఇవ్వలేదు. దీంతో ఇంటి వద్దే స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలనుకున్న మహిళల కల నెరవేరలేదు.

★ రాష్ట్ర ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ (బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు తూర్పు నియోజకవర్గంలోని పెదగదిలి, సంతపాలెం, వివేకానంద కాలనీ, ఆరిలోవ ఆఖరి బస్‌స్టాప్ దగ్గర, చేపలుప్పాడ సామాజిక భవనాలు, జీవీఎంసీ కల్యాణ మండపంలో నిరుద్యోగ యువతులు, మహిళలకు కుట్టులో శిక్షణ ఇచ్చారు.

★ ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఒక బ్యాచ్, సాయంత్రం 2 నుంచి 5గంటల వరకు మరో బ్యాచ్‌కు తరగతులు నిర్వహించారు. వివిధ డిజైన్లలో జాకెట్లు, చీరలకు ఫాల్స్, పంజాబీ డ్రెస్, తదితర దుస్తులు కుట్టడం నేర్పించారు. సుమారు 500 మంది మహిళలు 90 రోజులపాటు రోజుకు మూడు గంటల చొప్పున తర్ఫీదు పొందారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలు ఆరిలోవ ప్రాంతంలో ఎక్కువగా ఉండటంతో అక్కడ నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు.

సంతపాలెం కేంద్రంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలు

★ శిక్షణ కాలంలో కనీసం 85 రోజులు హాజరైన వారికి ఉచితంగా కుట్టు మిషన్, ధ్రువపత్రం అందజేస్తామని నాడు అధికారులు చెప్పారు. అయితే శిక్షణ పూర్తయి మూడు నెలలైనా ఇప్పటికీ వాటిని అందజేయలేదని పలువురు మహిళలు వాపోతున్నారు.

నేర్చుకున్నది మర్చిపోతున్నాం: శిక్షణ పూర్తి చేసుకుని మూడు నెలలైంది. కుట్టు మిషన్ లేకపోవడంతో నేర్చుకున్నది మర్చిపోతున్నాం. ఇంటి వద్దే ఉంటూ ఆదాయం ఆర్జించవచ్చని ఆశించాం. మా కాళ్లపై మేము నిలబడి, కుటుంబానికి చేదోడుగా ఉండవచ్చని సంతోషించాం. శిక్షణ ఇచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు. దీంతో ఆశలు అడియాశలవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి.
– భాగ్యలక్ష్మి, రామకృష్ణాపురం

త్వరలో కుట్టుమిషన్లు అందజేస్తాం

శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. సంబంధిత మంత్రితో మాట్లాడి త్వరలో నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటా. నిధులు వచ్చిన వెంటనే గుత్తేదారుకు చెల్లించి అర్హత పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు యంత్రాలు అందజేస్తాం. – వెలగపూడి రామకృష్ణబాబు, తూర్పు ఎమ్మెల్యే

దూసుకొచ్చే వాహనాలు.. రోడ్డు దాటాలంటే హడల్..!

ఆరిలోవ, న్యూస్‌టుడే: హనుమంతువాక నుంచి ధారపాలెం వరకు బీఆర్టీఎస్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. అతివేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొని నెలకు ఒకరు మృతి చెందుతున్నారు. అయినా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. బుధవారం పైనాపిల్ కాలనీ కూడలి వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధుడిని వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొని దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనంపై ఉన్న యువకులకు బలమైన గాయాలు తగిలాయి. గత నెలలో శ్రీకృష్ణాపురం వద్ద ఓ వ్యక్తి, ఆగస్టులో రామకృష్ణాపురం వద్ద వృద్ధురాలు రోడ్డు దాటుతుండగా వాహనాలు ఢీకొనడంతో చనిపోయారు.

★ **కనిపించని వేగ నిరోధకాలు:** హనుమంతువాక నుంచి ధారపాలెం వరకు బీఆర్టీఎస్ రోడ్డుపై వేగ నిరోధకాలు లేవు. ఈ మార్గంలో పెదగదిలి, చినగదిలి, ముడసర్లోవ, శ్రీకృష్ణాపురం, పైనాపిల్ కాలనీల కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయడం లేదు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం వీటిని ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ మార్గంలో ఎక్కడా ట్రాఫిక్ పోలీసులు కనిపించడం లేదు. రహదార్లు వెడల్పుగా ఉండటంతో వాహనచోదకులు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా కూడళ్ల వద్ద కూడా దూసుకెళ్తున్నారు. ఫలితంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మధ్య రోడ్డులో బస్సులు తప్ప ఇతర వాహనాలు వెళ్లకూడదు. ఆ మార్గంలో వెళ్తే భారీగా అపరాధ రుసుం విధించాలి. చోదకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.

★ ఈ ఏడాది బీఆర్టీఎస్‌లో రోడ్డు దాటుతూ వాహనాలు ఢీకొనడంతో ఐదుగురు మృతిచెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

చినగదిలి కూడలిలో అడ్డదిడ్డంగా వాహనాల రాకపోకలు

ట్రాఫిక్ సిగ్నళ్ల మరమ్మతులకు చర్యలు: బీఆర్టీఎస్‌లో ప్రమాదాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో వేగనిరోధకాలు ఏర్పాటవుతాయి. కూడళ్లలోని సిగ్నల్స్‌కు మరమ్మతులు చేయించాలని ప్రతిపాదనలు పంపాం. సిబ్బందిని ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు నియంత్రిస్తాం.
– కనకారావు, ఆరిలోవ ట్రాఫిక్ ఎస్సై

12న స్మార్ట్ ఐడియాథాన్ పోటీలు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్ వర్సిటీ వెంచర్ డెవలప్‌మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో డిసెంబర్ 12వ తేదీన 'స్మార్ట్ ఐడియాథాన్ -2025' పేరిట పోటీలు నిర్వహించనున్నట్లు వీడీసీ కోచ్ వికాస్ శనివారం తెలిపారు. పోటీలకు అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సెంటర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎడ్యుకేషన్, సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సహకారం అందిస్తున్నాయన్నారు.

బాధితులకు న్యాయ సేవలు అందించడమే లక్ష్యం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత సమాజానికి సేవ చేయాలని జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. జాతీయ న్యాయ సేవ సాధికార సంస్థ స్థాపన దినోత్సవం సందర్భంగా శనివారం ఎంవీపీకాలనీ సెక్టార్-1లోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతిగృహాన్ని ఆయన సందర్శించారు. భారత రాజ్యాంగంలో ఉద్దేశించిన సమన్యాయం, సామాజిక న్యాయం, అందరికీ న్యాయం గురించి విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల ప్రకారం 1987లో జాతీయ న్యాయ సేవ సాధికార సంస్థ ఏర్పాటైందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కె.రామారావు, సహాయ అధికారిణి ఆర్.శ్యామల, వసతి గృహ వెల్ఫేర్ అధికారి మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు జ్ఞాపికలు అందజేస్తున్న సన్యాసినాయుడు

రోలర్ స్కేటింగ్ పోటీల్లో బంగారు పతకాలు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: డాక్టర్ వీఎస్‌కృష్ణా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న విద్యార్థిని విద్యాప్రజాపతి ఇటీవల కాకినాడలో జరిగిన అంతర రాష్ట్ర రోలర్ స్కేటింగ్ మహిళా విభాగ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించిందని కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ బి.ఆర్.వేదవ్యాస్ తెలిపారు. శనివారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థిని విద్యాప్రజాపతిని ఆయన అభినందించారు. డిసెంబర్‌లో విశాఖలో జరిగే జాతీయస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. కళాశాల ఎన్‌సీసీ అధికారి బి.సన్యాసిరావు, అధ్యాపకులు సౌజన్య, ఆర్పీనాయుడు, సూర్యకుమారి, బాలమురళీ పాల్గొన్నారు.

విద్యార్థిని విద్యాప్రజాపతిని అభినందిస్తున్న ప్రిన్సిపల్ వేదవ్యాస్, అధ్యాపకులు

నిర్విరామంగా అఖండ నామ భజన

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో భాగంగా శనివారం సాయంత్రం ఎంవీపీ కాలనీలోని సత్యసాయి ప్రేమసదన్ మందిరంలో 24గంటల సత్యసాయి గ్లోబల్ అఖండ నామ భజన కార్యక్రమం చేపట్టారు. శ్రీసత్యసాయి సేవాసంస్థలు, శ్రీసత్యసాయి సేవాసమితి విశాఖ నగర శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సత్యసాయి సేవాసంస్థల విశాఖ జిల్లా అధ్యక్షుడు పి.ఆర్.ఎస్.ఎన్.నాయుడు, మాజీ ఎమ్మెల్యే పి.సాయిరాజ్, సిటీ సమితి కన్వీనర్ బి.సాయికుమార్, తదితరులు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో భాగంగా ప్రతిఏడాది నవంబరు నెల రెండో శనివారం సాయంత్రం 6 నుంచి ఆదివారం సాయంత్రం 6గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150దేశాల్లో లక్షలాది మంది భక్తులు ఒకే సమయంలో అఖండ భజనలో పాల్గొంటాని పేర్కొన్నారు.

భజనలో పాల్గొన్న సత్యసాయిబాబా భక్తులు

ఈ రోడ్డుపై రాకపోకలెలా..!

దర్పణం

జీవీఎంసీ 23వ వార్డు నక్కవానిపాలెం 60అడుగుల రహదారిలోని పలు వీధులు అధ్వానంగా మారాయి. నక్కవానిపాలెం పెద్దనుయ్యి ప్రాంతంలో సీసీ రహదారులను ఇటీవల తాగునీటి పైపులైన్లు, యూజీడీ కోసం తవ్వేశారు. తర్వాత పనులు జరగకపోవడంతో ఈ మార్గంలో కాలనీవాసులు రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సత్వరమే పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. – మద్దిలపాలెం, న్యూస్‌టుడే

అమ్మవారికి తులసి దళాల నివేదన

వన్‌టౌన్, న్యూస్‌టుడే: బురుజు పేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారికి శనివారం తులసి దళాలతో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పుష్పాలు నివేదించి ప్రత్యేక పూజలు జరిపారు. పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు.

పార్కు పరిసరాలు వ్యర్థాలమయం

నెహ్రూనగర్ గ్రంథాలయం పార్కు పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. ఇటీవల తుపాన్ కారణంగా పడిపోయిన చెట్లు, చెట్ల కొమ్మలను పార్కు ప్రహరీ పక్కన ఉంచేశారు. భవన నిర్మాణ సామగ్రి, ఇసుక పోగులతో నింపేశారు. వ్యర్థాలన్నీ రహదారిపై విస్తరించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. అధికారులు స్పందించి పార్కు పరిసరాల్లోని వ్యర్థాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. – పెదవాల్తేరు, న్యూస్‌టుడే

ఆహార ప్రయోగశాలకు మోక్షమెప్పుడో..!

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి ఆహార ప్రయోగశాలకు ఇప్పట్లో మోక్షం కలిగే సూచనలు కనిపించడం లేదు. పనులు పూర్తికాక ముందే గత వైకాపా ప్రభుత్వ హయాంలో దీన్ని హడావుడిగా ప్రధానిమంత్రి చేత ప్రారంభించారు. రెండు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తామని నాడు వైకాపా నాయకులు, అధికారులు ప్రకటించారు. ఇంతలో ఎన్నికలు రావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆహార ప్రయోగశాలను త్వరలో ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు. నెల రోజుల కిందట డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విశాఖను సందర్శించిన సమయంలోనూ ఇదే విధంగా హామీ ఇచ్చారు. తర్వాత కొన్ని వైద్య పరికరాలను పంపించారు. అయితే పనులు ముందుకు సాగకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్న చందాన ఉంది.

ఆహార ప్రయోగశాల భవనం

★ రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనంలో కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడంతో వైద్య పరికరాల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మైక్రోబయాలజీ విభాగంలో పరికరాలు ఏర్పాటు చేసినా, కెమికల్ విభాగంలో ఆ ఊసేలేదు. ఆహార ప్రయోగశాల అందుబాటులోకి రాకపోవడంతో ఆహార నమూనా పరీక్షలను రూ.లక్షలు ఖర్చుపెట్టి పక్క రాష్ట్రంలోని ల్యాబ్‌ల్లో చేయిస్తున్నారు. సిబ్బందిని నియమించి.. వైద్య పరికరాలను బిగిస్తే ప్రయోగశాల అందుబాటులోకి వస్తుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.

ఎక్కడికక్కడ రహదార్లు ఛిద్రం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా నగరంలో పలు రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రహరీలు రంగులతో కళ కళలాడుతున్నాయి. ఏయూలోని ప్రహరీలకు మహర్దశ పట్టింది. కాని అంతర్గత దారులను మాత్రం వదిలేశారు. మూడేళ్ల క్రితం దక్షిణ మండల ఉపకులపతుల సదస్సు సందర్భంగా ఏయూలోని రహదారులకు మరమ్మతులు చేశారు. తర్వాత కనీస నిర్వహణ లేకపోవడంతో వాటిపై గుంతలు పడ్డాయి. ఏయూ ప్రాంగణంలోని జిల్లా కలెక్టర్ బంగ్లా వద్ద రహదారి పూర్తిగా ఛిద్రమైంది. అలాగే ఆ-సిబ్, ఎన్విరాన్‌మెంట్ విభాగం తదితర ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. జీవీఎంసీకి ఆంధ్రవిశ్వవిద్యాలయం రూ.కోట్లలో పన్ను చెల్లిస్తోంది. అయితే ఏయూలోని రహదారులతో తమకు సంబంధం లేదని జీవీఎంసీ భావిస్తోంది. ఇప్పటికైనా అధికారులు జీవీఎంసీ దృష్టికి తీసుకెళ్లి రహదార్లను బాగుచేయించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎస్సీ, ఎస్టీ సెల్ కార్యాలయం వద్ద కుక్కలు

ఏయూ సమాచారం

వర్సిటీలో వీధి కుక్కల బెడద

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. వసతిగృహాల వద్ద మిగిలిపోయిన ఆహార పదార్థాలు వేయడంతో ఇవి వర్సిటీలోకి వచ్చేస్తున్నాయి. విభాగాల్లో మెట్ల వద్ద నిద్రిస్తూ కనిపిస్తున్నాయి. నాలుగైదు కుక్కలు కలిసి గుంపుగా తిరుగుతున్నాయి. ఒక గుంపునకు మరోగుంపు ఎదురు పడితే దాడులకు దిగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు గతంలో అప్పటి ఉపకులపతి ఆచార్య ప్రసాదరెడ్డి బయటివారు ఏయూలో ఆహారం అందించకుండా చర్యలు తీసుకున్నారు. తర్వాత పట్టించుకోకపోవడంతో యథాతథ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సుప్రీం కోర్టు వీధికుక్కల బాధ్యత నగర పాలక సంస్థలదేనని తేల్చిచెప్పడంతో వీటికి నగరం వెలుపల ఆశ్రయం కల్పించాలని పలువురు కోరుతున్నారు.

పాడయ్యాయా...పక్కన పెట్టారా?

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిపాలనా భవనం సమీపంలోని క్యాంటీన్ వద్ద మూడు వాహనాలు చాలా కాలంగా వృథాగా పడి ఉన్నాయి. అవి పాడైపోయాయని పక్కన పెట్టారా? లేక పనిలేక పక్కన పెట్టారా అనే చర్చ జరుగుతోంది. ఏయూ వాహనాల నిర్వహణ చూడాల్సిన విభాగం వాటిని పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. ఇలాంటి వాహనాలను గ్యారేజీలో ఉంచాలని, ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ విడిచి పెట్టడంతో దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాహనాలకు గ్యారేజీ నిర్మించి అక్కడ ఉంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పరిపాలనా భవనం సమీపంలోని క్యాంటీన్ వద్ద వాహనాలు

'దుష్ప్రచారాలు చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు'

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా గుర్తింపు పొందిన కేజీహెచ్‌పై దుష్ప్రచారాలు చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండబోదని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హెచ్చరించారు. కేజీహెచ్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి రోగులు ఇబ్బందులు పడ్డారని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై ఒక ప్రకటనలో ఆయన స్పందించారు. తాగునీటి పైపులైన్ పనుల కోసం పొక్లెయిన్‌తో గోతులు తీస్తుండగా విద్యుత్తు కేబుల్ లైన్లు తెగి ఆసుపత్రిలోని కొన్ని వార్డులకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందన్నారు. కేజీహెచ్ అధికారులు వెంటనే ఇంజినీరింగ్, ఈపీడీసీఎల్ అధికారులను అప్రమత్తం చేసి విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టారన్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. దేవి అనే మహిళ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో వచ్చి ఆసుపత్రిలో చేరారని, విద్యుత్తు లేమికి ఆమె మృతికి సంబంధం లేదన్నారు. వైకాపా నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పనికిమాలిన రాజకీయాలతో పరువు పోగొట్టుకోవద్దని హితవు పలికారు.

ఆరు పదుల వయసులో అవార్డుల పంట

మురళీనగర్, న్యూస్‌టుడే: నగరంలో ఇటీవల నిర్వహించిన వెటరన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025 క్రీడాపోటీల్లో పాల్గొని 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం, జావలిన్‌త్రోలో రజత పతకాలు గెలుచుకున్న మహ్మద్‌ఖాన్(60)ను ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు మంగ వరప్రసాద్ అభినందించారు. డిసెంబరు 13, 14 తేదీలలో గుంటూరులో జరగనున్న 45వ ఏపీ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించారని పీఆర్వో వంశీ చింతలపాటి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. మురళీనగర్‌లో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను వావ్ ప్రతినిధులు అందజేశారు.

క్రీడాకారుడికి ధ్రువపత్రం, పతకాలు అందజేస్తున్న వావ్ ప్రతినిధులు

ఆకట్టుకున్న కిడ్స్ డే వేడుకలు

పెదవాల్తేరు,న్యూస్‌టుడే: శ్రీప్రకాష్ విద్యానికేతన్ కిడ్స్ డే వేడుకలు శనివారం సిరిపురం బాలల ప్రాంగణంలో నిర్వహించారు. ఎల్.కె.జి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులు పాల్గొని వివిధ రకాల వస్తువులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఫ్లవర్‌వాజ్‌లు, హెయిర్ క్లిప్స్, అందమైన టోపీలు, కొబ్బరి చిప్పలతో తయారు చేసిన వస్తువులు ఇందులో ఉన్నాయి. అనంతరం సినిమా పాటలకు నృత్యాలు ప్రదర్శించారు. డాక్టర్ పెదవీర్రాజు, డాక్టర్ అనూరాధ, ప్రఖ్యాత కథకులు గీతా రామానుజన్, శ్రీప్రకాష్ విద్యానికేతన్ డైరెక్టర్ చిట్టూరి వాసుప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

నృత్యం చేస్తున్న శ్రీప్రకాష్ విద్యానికేతన్ చిన్నారులు

విశాఖ ఉత్తరం

•విశాఖ ఉత్తరం •విశాఖ దక్షిణం

సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత

బాధితులకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

వన్‌టౌన్, న్యూస్‌టుడే: సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరంలాంటిదని దక్షిణం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే తన కార్యాలయంలో శనివారం అందజేశారు. నలుగురు లబ్ధిదారులకు రూ.4.59 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. సింగంపల్లి పద్మ రూ.1.07 లక్షలు, పర్వీన్ సుల్తానా రూ.69,983, బుడ్డేడ వెంకటరావు రూ.1.34 లక్షలు, బండి హరీష్ రూ.1.50 లక్షల విలువ చేసే చెక్కులను అందజేశారు. పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

బొమ్మలు గీస్తున్న పెన్ పాఠశాల విద్యార్థులు, విజేతలకు బహుమతులు అందజేస్తున్న ప్రిన్సిపల్ తబసుమ్ బేగం, ఉపాధ్యాయులు

చక్కని చిత్రాలు.. ప్రతిభకు రూపాలు..

'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: 'ఈనాడు - ఈటీవీ' ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్‌లోని పెన్ హైస్కూల్, ద్వారకానగర్‌లోని రవీంద్రభారతి పాఠశాలల్లోని విద్యార్థులకు 'నచ్చిన పండగ' అనే అంశంపై శుక్రవారం చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రిన్సిపల్ తబసుమ్ బేగం, గాయత్రీదేవి పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి పోటీలు దోహద పడతాయన్నారు. అనంతరం విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. పెన్ హైస్కూల్ విజేతలు సిహెచ్. చైతన్య(ప్రథమ), కె.కమలమాధవి(ద్వితీయ), ఎం.మహిమనిత్యశ్రీ (తృతీయ) స్థానాల్లో నిలిచారు. రవీంద్రభారతి పాఠశాలలో కె.తేజస్వి(ప్రథమ) జె.జ్ఞానమయి(ద్వితీయ) కె.హిమశ్రీ(తృతీయ) స్థానాల్లో నిలిచారు.

పోటీల్లో పాల్గొన్న రవీంద్ర భారతి విద్యార్థులు, విజేతలకు బహుమతులు అందజేస్తున్న ప్రిన్సిపల్ గాయత్రీదేవి, ఉపాధ్యాయులు

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

విశాఖ ఉత్తరం: 8008574796
విశాఖ దక్షిణం: 8008574977

గురుద్వారా, న్యూస్‌టుడే: ?: టీపీటీకాలనీ బృందావన్ పార్కు సమీపంలో వీధి దీపాలు మసకగా వెలుగుతున్నాయి. - శ్రీకాంత్
✓: సిబ్బందితో మరమ్మతులు జరిపిస్తాం. - వీధి దీపాల నిర్వహణాధికారి, 24వ వార్డు

మాధవధార, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 51వ వార్డు రామన్నకాలనీ గెడ్డ వ్యర్థాలతో నిండిపోయింది. తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. - ఆర్.వెంకటరావు ✓: సిబ్బందిని పంపించి గెడ్డ శుభ్రతకు చర్యలు తీసుకుంటాం. - వెంకటరమణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్

మురళీనగర్, న్యూస్‌టుడే: ?: సెక్టార్-11లోని 11ఏ2/4 స్తంభానికి ఉన్న దీపం వెలగడం లేదు. రాత్రి సమయాల్లో కుక్కలబెడద ఎక్కువగా ఉంటోంది. -లక్ష్మి ✓: సమస్యను వెంటనే పరిష్కరిస్తాం. - అర్చన వీధిదీపాల ఏఈ

స్పందనకు వందనం

గొయ్యి పూడ్చారు: గురుద్వారా, న్యూస్‌టుడే: గురుద్వారా దరి కరూర్ వైశ్యా బ్యాంకు ఎదురు మార్గంలో గొయ్యి సమస్య ఎట్టకేలకు తీరింది. పైపులైన్ల మరమ్మతుల కారణంగా గొయ్యి తవ్వడంతో ప్రయాణికుల అవస్థలపై ఈనెల 1వ తేదీన 'ఈనాడు'లో 'పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకోని అధికారులు' శీర్షికతో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. గొయ్యిని మట్టితో పూడ్చివేయించారు.

కలలకు రూపం.. క్రీడా నిలయం..

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: నగరంలో ఎక్కడా చూసినా పదుల సంఖ్యలో అంతస్తులు.. తారు రోడ్లే దర్శనమిస్తున్నాయి. తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో పిల్లలు, యువత, వయసు మళ్లిన వారు నడిచేందుకు, వ్యాయామం చేసుకోవడానికి, నడక, క్రీడలకు మైదానాలు కరవయ్యాయి. రోడ్డు మీద నడక, వ్యాయామం చేసుకుందామంటే ఏ వైపు నుంచి ఏ వాహనం వచ్చి ఢీ కొడుతుందోనని భయాందోళనతో చాలామంది ఇంటికే పరిమితమవుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో తమ కలలకు రూపమిచ్చేలా జీవీఎంసీ 26వ వార్డులోని జీవీఎంసీ ఉన్నత పాఠశాల మైదానం నగర వాసులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. చాలామంది చిన్నారులు, యువత, వృద్ధులు వ్యాయామం, క్రీడా శిక్షణ పొందేందుకు ఉపయో గిస్తున్నారు.

బాక్సింగ్‌లో తర్ఫీదు పొందుతున్న యువకులు

● అదే ప్రాంతానికి చెందిన కరాటే శిక్షకుడు యోగేంద్రప్రసాద్ చాలా ఏళ్లుగా పరిసర ప్రాంతాల్లోని బాలలకు కరాటేలో తర్ఫీదు ఇస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వీరివురూ ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో చాలామంది ఇక్కడికి వచ్చి శిక్షణ పొందుతున్నారు.

కరాటే శిక్షణలో పాల్గొన్న బాలలు

● చాలా సంవత్సరాలుగా ఎస్‌బీఎంబీ క్లబ్ పేరిట గనే వెంకటరావు కొంత మంది యువత, చిన్నారులకు ఉచితంగా బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నారు.

● కొంతమంది నడి వయసు వారు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం వేళల్లో నడకకు వస్తుంటారు. పరిసర ప్రాంతంలో కొంతమంది గ్రూపులుగా మారి బ్యాడ్మింటన్, ఇతర ఆటలు ఆడుతూ, వ్యాయామం చేస్తూ సంతోషంగా గడుపుతుంటారు.

● పాఠశాలలో ఉదయం వేళలో ఎన్‌సీసీ విద్యార్థులు ప్రతి రోజూ వచ్చి తర్ఫీదు పొందుతుంటారు. ఇన్ని రకాలుగా ఆ పాఠశాల మైదానం ఎంతోమందికి ఉపయోగకరంగా ఉండటంతో ఉపాధ్యాయులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పగటి పనులతో వాహనాల రద్దీ

సీతంపేట, న్యూస్‌టుడే: నిత్యం వేలాది వాహనాలు తిరిగే రహదారిలో పగటి పూట పనులు చేయడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. రామాటాకీస్, సత్యం కూడలిలోని రెండు వరుసల రహదారిలో ఒక వైపు నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఒకే మార్గంలో రాకపోకలు సాగించడం వల్ల శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మూడు వైపుల నుంచి వాహనాలు రావడంతో రెడ్డిగారి ఆసుపత్రి వీధికి వెళ్లే రహదారి కిక్కిరిసిపోయింది. అదే సమయంలో ట్రావెల్ బస్సులు కూడా రావడంతో ఇక్కట్లు మరిన్ని ఎక్కువయ్యాయని ప్రయాణికులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేకపోవడంతో ఇబ్బందులు పడుతూ ముందుకుసాగారు.

రెడ్డిగారి ఆసుపత్రి వీధికి వెళ్లే దారిలో వాహనాల రద్దీ

రహదారులకు మహర్దశ..!

సీతంపేట, న్యూస్‌టుడే: సీఐఐ భాగస్వామ్య సదస్సు పుణ్యమా అని పలు రహదారులు బాగుపడుతున్నాయి. రామాటాకీస్, సత్యం కూడలి మధ్య రహదారిని అభివృద్ధి చేసి కొత్తగా నిర్మిస్తున్నారు. అలాగే డివైడర్లకు ఆకర్షణీయ రంగులు వేస్తున్నారు. ఇదే విధంగా వీధుల్లోని రహదారులను బాగు చేయాలని సీతంపేట ప్రజలు కోరుతున్నారు.

సత్యం-రామాటాకీస్ కూడళ్ల మధ్య నిర్మిస్తున్న రహదారి

9న కుసుమ హరినాథుల కల్యాణ మహోత్సవం

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: కుసుమ హరినాథుల లీలా కల్యాణ మహోత్సవాన్ని ఈ నెల 9న దువ్వాడ రాజీవ్ నగర్‌లో కుసుమ హరినాథుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ అధ్యక్ష, కార్యదర్శులు బి.వి.బాలాజీ, ఆర్.వి.ఎస్ రమేశ్ తెలిపారు. జగదాంబ కూడలిలోని అంబికాబాగ్ దేవాలయం సమీపంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

గర్భిణులకు సత్కారం

వన్‌టౌన్, న్యూస్‌టుడే: భగవాన్ సత్యసాయిబాబా వారి 100వ జయంతిని పురస్కరించుకొని సత్యసాయి సేవా సమితి భజన మండలి మురళీనగర్ విభాగం ఆధ్వర్యంలో శనివారం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చికిత్స పొందుతున్న 65 మంది గర్భిణులను సత్కరించారు. చీర, గాజులు, పసుపు, కుంకుమ, మిఠాయిలు అందజేసి అభినందనలు తెలిపారు. భజన మండలి సభ్యులు నాగమణి, ఇందిర, ఎస్.నాగమణి, ఉమాదేవి, డి.శారద, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ సౌమిని, డాక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.

గర్భిణులను సత్కరిస్తున్న సత్యసాయి సేవా సమితి భజన మండలి సభ్యులు, వైద్యులు

మహారాజశ్రీ అవనిగడ్డ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో
IP No: 10/2025
Between
Chakka Murali Mohan Rao (చెక్క మురళీమోహన్‌రావు)
- పిటిషనర్/ డెటార్
సనకా నాగ రామాంజనేయులు & 46 ఇతరులు
- రెస్పాండెంట్స్ / రెస్పాండెంట్
1. సనకా నాగ రామాంజనేయులు, S/o కుటుంబరావు, 45 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
2. సనకా రామరత్నం, W/o కుటుంబరావు, 65 సం. D.No. 3-89 R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
3. సనకా నాగ రాజకుమారి, W/o నాగరామాంజనేయులు, 40 సం. D.No. 3-89, R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
4. Polavarapu Subbarao, S/o రాఘవరావు, 70 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
5. బడుగు సాంబశివరావు, S/o పశుపామయ్య, 70 సం. పణుకూరు - పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
6. పొలవరపు సుబ్రహ్మణ్యం, S/o బ్రహ్మారావు, 60 సం. పణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్ సిటీ సివిల్ కోర్టు, VJA.
7. చెక్క నాగరత్నకుమార్, S/o శ్రీమన్నారాయణ, 42 సం. పణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
8. మంకర సాంబశివరావు, S/o కుమారస్వామి, 70 సం. పణుకూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
9. మానేపల్లి రవీంద్ర, S/o బాలకృష్ణ 45 సం. కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
10. దేవినేని రత్నభూషణం, 55 సం. రుద్రపగల్లు, కంకిపాడు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
11. కోడూరు కృష్ణమోహన్, S/o విజయసారథి, 55 సం. పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
12. చెక్క హనుమంతరావు, S/o నాంచారయ్య, 60 సం. మొఘల్‌రాజపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
13. కోట భానుప్రకాశ్, S/o సాంబశివరావు, 58 సం. భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
14. Ch. రామారావు, S/o పూర్ణయ్య, 55 సం. చినకాకాని, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్.
15. కోపలవాయి చంద్రశేఖర్, S/o నారాయణరావు, 40 సం. R/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
16. కోట శ్రీనివాస్, S/o సాంబశివరావు, 59 సం. H/o భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
17. గూడూరు గోపాలరావు, S/o సీతారామయ్య, 60 సం. H/o పణుకూరు, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
18. నగులూరు వెంకటేశ్వరరావు, S/o మాధవరావు, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
19. Ch. మహేష్, S/o. తెలీదు, 50 సం. R/o బేగంపేట, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
20. తాటికుంట అనిల్, S/o వెంకటేశ్, 42 సం. R/o మణికొండ, ఎర్విన్ ప్లాజా అపార్ట్‌మెంట్స్, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
21. పాలినేని వేణు, S/o. తెలీదు, 50 సం. R/o మీనాక్షి, బాంబూస్, గచ్చిబౌలి, హైదరాబాదు. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, HYD.
22. లక్ష్మీనారాయణ, S/o. తెలీదు, 55 సం. R/o వాసవి జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, ఎనికేపాడు, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
23. మృత్యుంజయరావు, S/o. తెలీదు, 60 సం. H/o అన్నపూర్ణ రైస్ జనరల్ స్టోర్, ప్రొప్రైటర్, భవానీపురం, విజయవాడ. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
24. లక్ష్మీనరేంద్ర రైస్‌మిల్, మండపేట, ఈస్ట్‌గోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
25. కృష్ణ కోటేటి రైస్‌మిల్, R/o నాగళ్లచెరువు, మండపేట, ఈస్ట్‌గోదావరి జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, మండపేట.
26. పల్లవి రైస్‌మిల్, R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, సత్తెనపల్లి.
27. కుమార్ రైస్‌మిల్, R/o ఖాజీపూడి, పొన్నూరు - గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, పొన్నూరు.
28. శ్రీరామచంద్ర రైస్‌మిల్, R/o Nidubrolu, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్‌కోర్టు, గుంటూరు.
29. దండుగుంట మాధవరావు, S/o. తెలీదు, 55 సం. R/o ఉయ్యూరు, కృష్ణా. జ్యూరిస్ డిక్షన్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, ఉయ్యూరు.
30. రవిబుత్తి కృష్ణమూర్తి, S/o. తెలీదు, 50 సం. R/o రేపల్లె, బాపట్ల జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, రేపల్లె.
31. కాల్దారు సత్యనారాయణ, S/o. తెలీదు, 70 సం. R/o పోరంకి, పెనమలూరు, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
32. ఆదిత్య బిర్లా ఫైనాన్స్, R/o విజయవాడ, NTR District. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
33. గుడివాక గోపాలకృష్ణ, S/o నాగయ్య, 60 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
34. గుడివాక బాల రమ్య, D/o గోపాలకృష్ణ, 24 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
35. గుడివాక నాగలక్ష్మి, D/o గోపాలకృష్ణ, 30 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
36. గుడివాక వరణి, D/o గోపాలకృష్ణ, 28 సం. R/o నాగాయలంక, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
37. నడిపల్లి ప్రభాకరరావు, S/o కృష్ణారావు, 60 సం. R/o చిన్నంపేట విలేజ్, చాట్రాయి మండలం, NTR జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, చాట్రాయి.
38. కాటేటి హరికృష్ణ, S/o వెంకటేశ్, 50 సం. R/o సత్తెనపల్లి, గుంటూరు జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, సత్తెనపల్లి.
39. కర్లపూడి బాలాజీ, S/o వెంకటరత్నం, 55 సం. R/o పోరంకి, పెనమలూరు మండలం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
40. ముసునూరు వరలక్ష్మి, W/o సత్యనారాయణ, 40 సం. R/o D.No. 4-12, ఓల్డ్ పోస్టాఫీసు, పోరంకి, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
41. ముసునూరు సత్యనారాయణ, S/o దశమంతరావు, 45 సం. Same above. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
42. తోటకూర నాగేశ్వరరావు, S/o పూర్ణచంద్రరావు, 60 సం. D.No. 3-109, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
43. తోటకూర సాంబశివరావు, S/o పూర్ణచంద్రరావు, 62 సం. D.No. 4-116, పోరంకి, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VJA.
44. యలమంచలి పద్మజ, W/o వెంకటరత్నం, 60 సం. R/o D.No. 33-41/17 HIG, మాధవేంద్ర కాలనీ, విశాఖపట్నం. జ్యూరిస్ డిక్షన్, సిటీ సివిల్ కోర్టు, VSP.
45. పొలిశెట్టి కోటేశ్వరమ్మ, W/o మురహరిరావు, 54 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
46. పొలిశెట్టి కోటేశ్వరరావు, S/o మురహరిరావు, 35 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
47. పొలిశెట్టి రాజ్యలక్ష్మి, D/o మురహరిరావు, 40 సం. R/o రేమాలవారిపాలెం, నాగాయలంక విలేజ్ మండలం, కృష్ణా జిల్లా. జ్యూరిస్ డిక్షన్, సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్, అవనిగడ్డ.
పై నెంబరు పిటిషనర్ ఇన్‌సాల్వెన్సీగా డిక్లేర్ చేయమని కోరుతూ పై కోర్టులో ఇన్‌సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసుకున్నందున సదరు పిటిషన్‌పై అభ్యంతరములు తెలుపుకొనుటకు ది. 20-11-2025వ తేది పై వారు కోర్టులో వాయిదా ఉన్నందున పై నెంబరు IP పిటిషన్‌లోని రెస్పాండెంట్స్ గాని మరి ఎవరికైనా ఏవిధమైన అభ్యంతరములు ఉన్నయెడల 20-11-2025వ తేది ఉదయం 10.30 గంటలకు పై కోర్టులో స్వయంగా గాని మీ వకీలు ద్వారా గాని హాజరు అయి అభ్యంతరములు తెలుపుకోవలసినది. లేనియెడల పరోక్షంగా తీర్మానించబడును.
(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల మేరకు ప్రచురించడమైనది)
ఇట్లు, బడే వేంకట శేషగిరిరావు, M.A., L.L.B., బండే రఘుకుమార్, B.A., L.L.B.,
అడ్వకేట్స్, అవనిగడ్డ- 521 121, ఫోన్: 89784 49761

ఆరు పదుల వయసులో అవార్డుల పంట

క్రీడాకారుడికి ధ్రువపత్రం, పతకాలు అందజేస్తున్న వావ్ ప్రతినిధులు

మురళీనగర్, న్యూస్‌టుడే: నగరంలో ఇటీవల నిర్వహించిన వెటరన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2025 క్రీడాపోటీల్లో పాల్గొని 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం, జావలిన్‌త్రోలో రజత పతకాలు గెలుచుకున్న మహ్మద్‌ఖాన్(60)ను ఇండియా మాస్టర్స్ అథ్లెటిక్స్ అధ్యక్షుడు మంగ వరప్రసాద్ అభినందించారు. డిసెంబరు 13, 14 తేదీలలో గుంటూరులో జరగనున్న 45వ ఏపీ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించారని పీఆర్వో వంశీ చింతలపాటి తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరెన్నో పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. మురళీనగర్‌లో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను వావ్ ప్రతినిధులు అందజేశారు.

12న స్మార్ట్ ఐడియాథాన్ పోటీలు

సాగర్‌నగర్: గీతం డీమ్డ్ వర్సిటీ వెంచర్ డెవలప్‌మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో డిసెంబర్ 12వ తేదీన 'స్మార్ట్ ఐడియాథాన్ -2025' పేరిట పోటీలు నిర్వహించనున్నట్లు వీడీసీ కోచ్ వికాస్ శనివారం తెలిపారు. పోటీలకు అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సెంటర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఎడ్యుకేషన్, సెంటర్ ఫర్ ఎమర్జింగ్ మార్కెట్ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సహకారం అందిస్తున్నాయన్నారు.

అమ్మవారికి తులసి దళాల నివేదన

వన్‌టౌన్, న్యూస్‌టుడే: బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారికి శనివారం తులసి దళాలతో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పుష్పాలు నివేదించి ప్రత్యేక పూజలు జరిపారు. పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు.

శ్రద్ధాంజలి



మంచికి, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచిన మీరు దైవసన్నిధికి చేరినందుకు చింతిస్తూ... మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... శోకతప్త హృదయాలతో...
భార్య: గుంటూరు సరోజిని
చెల్లెళ్ళు:
శ్రీమతి నిష్ఠల అన్నపూర్ణ
శ్రీమతి శ్రీపాద విజయలక్ష్మి
శ్రీమతి వడలి రమణి
మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు
కీ॥శే॥ శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారు
న్యాయవాది, నర్సీపట్నం
జననం: 02-10-1939 మరణం: 01-11-2025
దశాహం: తేది. 10-11-2025 సోమవారం &
వైకుంఠ సమారాధన: తేది. 12-11-2025 బుధవారం
లక్ష్మీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్, ఫ్లాట్ నెం. 202, సూపర్ బజార్ ఎదురుగా, సాలిపేట, విశాఖపట్నంలో జరుపబడును. సెల్: 9291289867

'దుష్ప్రచారాలు చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు'

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రదాయినిగా గుర్తింపు పొందిన కేజీహెచ్‌పై దుష్ప్రచారాలు చేస్తే రాజకీయ భవిష్యత్తు ఉండబోదని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హెచ్చరించారు. కేజీహెచ్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి రోగులు ఇబ్బందులు పడ్డారని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై ఒక ప్రకటనలో ఆయన స్పందించారు. తాగునీటి పైపులైన్ పనుల కోసం పొక్లెయిన్‌తో గోతులు తీస్తుండగా విద్యుత్తు కేబుల్ లైన్లు తెగి ఆసుపత్రిలోని కొన్ని వార్డులకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందన్నారు. కేజీహెచ్ అధికారులు వెంటనే ఇంజినీరింగ్, ఈపీడీసీఎల్ అధికారులను అప్రమత్తం చేసి విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టారన్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. దేవి అనే మహిళ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో వచ్చి ఆసుపత్రిలో చేరారని, విద్యుత్తు లేమికి ఆమె మృతికి సంబంధం లేదన్నారు. వైకాపా నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పనికిమాలిన రాజకీయాలతో పరువు పోగొట్టుకోవద్దని హితవు పలికారు.

సీపీఆర్‌పై విద్యార్థులకు అవగాహన

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 26వ వార్డు ఎన్‌జీజీఓఎస్‌కాలనీలోని జీవీఎంసీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోటరీ క్లబ్ కపుల్స్, అపోలో ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఎవరైనా శ్వాస తీసుకోలేకపోవడం లేదా గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య సహాయం కోసం ఈ సీపీఆర్ ప్రక్రియను ఉపయోగిస్తారన్నారు. హృదయం, ఊపిరితిత్తుల పనితీరు పునరుద్ధరించడానికి చేసే అత్యవసర చికిత్స అని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్న అపోలో ఆసుపత్రి సిబ్బంది, రోటరీ క్లబ్ కపుల్స్ సభ్యులు

శ్రద్ధాంజలి

మంచికి, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచి, అనురాగం, ఆప్యాయతలు మాకు పంచి, కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన మీరు దైవసన్నిధికి చేరినందుకు చింతిస్తూ... మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ... శోకతప్త హృదయాలతో...
కీ॥శే॥ సుగ్గు శ్రీరామూర్తి గారు
జననం: 13-01-1940
మరణం: 01-11-2025
కుమారులు - కోడళ్ళు:
సుగ్గు వెంకట సత్య సుబ్రహ్మణ్య ప్రకాష్ - లలిత
సుగ్గు వెంకట శివకుమార్ - కరుణ
కుమార్తెలు - అల్లుళ్ళు:
పడమట సూర్యకుమారి - రామకృష్ణ
దంగేటి వెంకటరమణి - అప్పన్న (లేటు)
సముద్రాల గుణవతి - తాతారావు (లేటు)
మనువలు, మనుమరాండ్రులు, మునిమనుమలు & బంధుమిత్రులు

వనభోజనాలతో ఐక్యత

మాధవధార, న్యూస్‌టుడే: వనభోజనాల వల్ల ఐక్యత పెరిగి బంధుత్వం బలపడుతుందని మాధవధార పూర్వ విద్యార్థుల కమిటీ ఛైర్మన్ సనపల బంగారురాజు పేర్కొన్నారు. మాధవధార వుడా కాలనీ తోటల్లో పూర్వ విద్యార్థిని పైడి పుణ్యవతి ఆధ్వర్యంలో శనివారం వనభోజనాలు నిర్వహించారు. గ్రామంలోని పూర్వ విద్యార్థులందరినీ కలిపేందుకు ఏటా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆటలు, పాటల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. 50వ వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్, ఎస్.వి.ప్రసాద్, భాజపా నాయకురాలు తమ్మినేని పద్మజ తదితరులు పాల్గొన్నారు.

వనభోజనాల్లో పాల్గొన్న పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు

పూడికల తొలగింపు

జగదాంబ కూడలి, న్యూస్‌టుడే: టౌన్ కొత్తరోడ్డులోని పురాతన మురుగు కాలువలు శిథిలావస్థకు చేరడంతో మురుగు ఎక్కడికక్కడ నిలిచిపోయి రోడ్డుపైకి ప్రవహిస్తోంది. ఈ సమస్యపై 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించి కాలువల్లో పేరుకుపోయిన పూడిక తొలగించారు.

ఈనాడు కథనానికి స్పందన

దుబాయిలో విశాఖ కళాకారుల ప్రతిభ

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ఇటీవల దుబాయిలో నిర్వహించిన దుబాయి కల్చరల్ సెలబ్రేషన్స్‌లో నగర కళాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. నగర గాయకులు ఆర్.వి.వి.సత్యనారాయణ మన్యంధీరుడు సినిమాలోని నమోస్తుతే అనే పాటతో భారత స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి సీతారామరాజు పోరాడిన వీరగాథను తెలియపరిచాడు. గిన్నిస్ రికార్డు గ్రహీత కోరుకొండ రంగారావు తన హాస్యంతో దుబాయి వాసులను కడుపుబ్బేలా నవ్వించారు. అనంతరం నిర్వాహకులు నగర కళాకారులు అశోక్, ఉమారెడ్డి, పార్వతీదేవి, లీలాకుమారి తదితరులను అభినందించి సత్కరించారు.

ప్రదర్శన ఇస్తున్న కోరుకొండ రంగారావు, ఆర్‌వీవీ సత్యనారాయణ

తృతీయ వర్ధంతి

మంచికి, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచి, మా అందరి హృదయాలలో చెరగని ముద్రవేసిన నీవు ఆ దైవసన్నిధికి చేరి నేటికి 3 సం॥ గడిచినను నీ మధుర స్మృతులు, జ్ఞాపకాలు మరువలేకున్నాము. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
భర్త: డా॥ ఎమ్. మధుసూదనబాబు
MD, DM
Former Superintendent, KGH
కీ॥శే॥ డా॥ కండవల్లి శారదాబాయి గారు
Former Prof. & HOD, Obstetrics and Gynaecology, Andhra Medical College & KGH
జననం: 22-05-1957 మరణం: 09-11-2022
మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు
కుమారుడు: M. హరిదీపక్
కుమార్తె: M. భవ్య అమూల్య
అల్లుడు: రూపక్ భారతి
మనుమడు: యువరాజ్
మనుమరాలు: దియఖుషి

62వ జయంతి

కీ॥శే॥ దాడి విజయలక్ష్మి గారు
జననం: 09-11-1963 మరణం: 02-07-2024
మంచితనానికి మానవత్వానికి మారుపేరుగా నిలిచి, అనురాగం, ఆప్యాయతలను మాకు పంచి కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించిన మీరు భౌతికంగా మానుండి దూరమై మా అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహామనీషి..
మీకు 62వ జయంతి నివాళులు
భర్త: దాడి రమణరావు
కుమారుడు: దాడి అవినాష్ కుమార్
కుమార్తె - అల్లుడు: సదరం విలాషిణి- రామకృష్ణ

ఆకట్టుకున్న 'గీతా మాత రాగ సాగర'

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: అక్కయ్యపాలెంలోని పోర్టు స్టేడియంలో గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన 'గీతా మాత రాగ సాగర' ఉత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్‌రాజు పేర్కొన్నారు. మన సనాతన భారతీయ సంస్కృతిని, గీత తత్వాన్ని ప్రజల్లో విస్తరింపజేస్తూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయన్నారు.

గణపతి సచ్చిదానస్వామి ఆశీర్వాదం తీసుకుంటున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు

గౌరీ పరమేశ్వరుల సన్నిధిలో అన్న సమారాధన

మాధవధార, న్యూస్‌టుడే: మాధవధారలో కొలువైన శ్రీ గౌరీ పరమేశ్వరులకు ఆలయ ప్రాంగణంలో శనివారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్ని ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం గ్రామస్థుల ఆధ్వర్యంలో భజన, కోలాటం నిర్వహించారు.

అన్నదానం చేస్తున్న కమిటీ సభ్యులు

అలరించిన భక్తి గీతాలాపన

మురళీనగర్, న్యూస్‌టుడే: భగవాన్ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం మాధవధారలో ప్రత్యేక భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏకధాటిగా 100 సాయి భక్తిగీతాలు ఆలపించారు. ఇందులో 5 భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

భజనలు చేస్తున్న సత్యసాయి భక్తులు

శోభాయమానంగా అప్పన్న నిత్య కల్యాణం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో నిత్య కల్యాణోత్సవం శనివారం శోభాయమానంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతామూర్తుల పరిణయ వేడుకను కనులపండువగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని సేవించారు. అర్చకులు భక్తులు వేదమంత్రాలతో ఆశీర్వదించి కల్యాణ తలంబ్రాలు, శేషవస్త్రాలు అందజేశారు.

అమృతమూర్తికి అశ్రునివాళి

మంచికి, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచిన మీరు మాకు పంచిన ప్రేమ, అనురాగం, ఆప్యాయత మా జీవితాంతం మరువలేనివి. మీరు భౌతికంగా మామధ్య లేరన్న చేదు నిజాన్ని నమ్మలేకున్నాము. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
కీ॥శే॥ శ్రీమతి నంబూరి సరస్వతి గారు
జననం: 27-09-1960 స్వర్గప్రాప్తి 02-11-2025
భర్త: నంబూరి విజయనారాయణ వర్మ
కుమారుడు - కోడలు: ఎన్.యస్.ఆర్.కె. వర్మ - లక్ష్మీ సౌజన్య
కుమార్తె - అల్లుడు: జె. కల్పన - జె.యస్.ఎన్. రాజు
మనుమలు, మనుమరాండ్రు
మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు
పెద్దకర్మ: తేది12-11-2025 బుధవారం విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీలో గల మా స్వగృహము నందు జరుపబడును. సెల్: 9866657073

గాజువాక

•గాజువాక •విశాఖ పశ్చిమం

మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

గాజువాక: 98494 65088

పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

న్యూస్‌టుడే, గాజువాక, పెదగంట్యాడ

సమస్య: పెదగంట్యాడ ఫైర్‌స్టేషన్ కూడలి నుంచి యాతపాలెం వెళ్లే మార్గంలో చెత్త కుప్పలు ఎక్కువయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో వ్యర్థాలను తెచ్చి పడేస్తున్నారు. –సన్యాసి రావు, యాతపాలెం, కనకరాజు, దిబ్బపాలెం

సమాధానం: సిబ్బందితో వ్యర్థాలను తొల గిస్తాం. –కిరణ్‌కుమార్, ఏఎంఒహెచ్

?: శ్రీకృష్ణదేవరాయనగర్ సచివాలయం ఎదురుగా విద్యుత్తు తీగల తొలగింపు పేరుతో చెట్ల కొమ్మలను నరికి కాలువల్లో పడేశారు. దీంతో మురుగు ముందుకు పారడం లేదు. –సీహెచ్ రమేష్, అఖిల్, పాతకర్నవానిపాలెం ✔: తగిన చర్యలు తీసుకుంటాం. –కోటేశ్వర రావు, శానిటరీ సూపర్‌వైజర్

గోపాలపట్నం, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 89వ వార్డు గణేశ్‌నగర్ సామాజిక భవనం వీధిలోని కాలువల్లో పూడికలు తీయడం లేదు. – రాజు, గణేశ్‌నగర్, ✔: పరిశీలించి ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపడతాం. – రామకృష్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, ?: జీవీఎంసీ 92వ వార్డు కంపరపాలెంలో వీధిదీపాలు వెలగడం లేదు. – శ్రీలక్ష్మి, కంపరపాలెం, ✔: వీధిదీపాల మరమ్మతులు చేపడతాం. – గోవిందరావు, వీధిదీపాల నిర్వాహకులు

ఘాట్‌రోడ్డులో అడ్డంకుల తొలగింపు

స్పందనకు వందనం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : గంగవరం నుంచి యారాడ తీరానికి వెళ్లే ఘాట్ రోడ్డులో అడ్డంకిగా నిలిచిన ముళ్లతుప్పలు, గుబురు చెట్లను జీవీఎంసీ సిబ్బంది తొలగించారు. తరచూ వీటివల్ల ప్రమాదాలు జరుగుతుండడంతో జేసీబీ సాయంతో చెట్ల కొమ్మలను తీయడంతో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గోపాలపట్నంలో సినిమాలు

శ్రీనరసింహ : బాహుబలి ఎపిక్, నరసింహ: మాస్ జాతర, మౌర్య: ది గర్ల్‌ఫ్రెండ్ **ఎస్టీబీఎల్‌లో:** స్క్రీన్-1: మాస్ జాతర, స్క్రీన్-2: ది గర్ల్‌ఫ్రెండ్ స్క్రీన్-3: ,ఆర్యన్ స్క్రీన్-4: జటాధర

ఉత్తమ సేవలకు సత్కారం

సింధియా(జవహర్‌నగర్): పారిశ్రామిక ప్రాంతం సెయింట్ జోసఫ్ స్కూల్‌లో వ్యాయామ టీచరుగా సేవలందించిన పోతిన విజయలక్ష్మిని శనివారం స్కూల్ వద్ద ఘనంగా సత్కరించారు. పాఠశాలలో ఆమె పూర్తి సర్వీసును విజయవంతంగా పూర్తి చేయడం పట్ల విద్యా సంస్థ ప్రతినిధులు, కుటుంబీకులు ప్రత్యేకంగా అభినందించి గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో చెరియాన్, విజయ, ఉపాధ్యాయులు శ్రీనివాస్, భారతి, రమా పాల్గొన్నారు.

చదువంటే మాకిష్టం..!

■ ఖాళీ సమయాల్లో బాలలు గ్రంథాలయ బాట
■ పుస్తక పఠనంపై పలువురికి ఆసక్తి

గాజువాక, పెదగంట్యాడ, న్యూస్‌టుడే : జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా శాఖా గ్రంథాలయాల్లో అందుబాటులోకి తెచ్చిన 'చదువంటే మాకిష్టం..' కార్యక్రమం బాల బాలికలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఖాళీ సమయం దొరికితే సెల్‌ఫోన్లకే పరిమితమవుతున్న చిన్నారుల్లో పుస్తక పఠనం అలవాటు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా గ్రంథాలయాధికారులు అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్రస్తుతం గాజువాక, పెదగంట్యాడ గ్రంథాలయాల్లో పిల్లల సందడి కనిపిస్తోంది. సాటి పిల్లలతో ఆటపాటలు, కథల పుస్తకాలు చదివించడం, కథలు చెప్పడం, యోగా, ధ్యాన పద్ధతులు తెలియజేస్తున్నారు.

ఉద్దేశం ఇదీ..

1. ప్రతి సెలవు రోజుల్లోనూ విద్యార్థులను గ్రంథాలయాలకు రప్పించడం. పఠనాసక్తితో మానసిక వికాసాన్ని పెంపొందించడం. గ్రంథాలయాలకు చేరువ చేయడం.
2. చిన్నారులు చదివిన పుస్తకాలపై సమీక్ష నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించడం.

గాజువాక గ్రంథాలయంలో కథలు వినిపిస్తూ..

ఉత్సాహంగా..ఉల్లాసంగా..: ఆటపాటలు, పుస్తక పఠనం, చిత్రలేఖనం, స్పోకెన్ ఇంగ్లీష్, మానసిక వికాస కార్యక్రమాలు పిల్లల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి సెలవుల్లో పిల్లలను గ్రంథాలయాలకు పంపాలంటూ గ్రంథపాలకులు ప్రచారం చేస్తున్నారు. పదేళ్లలోపు బాలలు ఆయా సెలవు రోజుల్లో ఉదయం 9 గంటలకొచ్చి మధ్యాహ్నం వరకూ 'చదువంటే మాకిష్టం'లో పాలుపంచుకుంటున్నారు. మూడేళ్ల క్రితం నుంచీ ఇది అమల్లో ఉన్నా తగిన మార్గదర్శకాలు, పిల్లలకు ప్రోత్సాహకాల్లేక తూతూ మంత్రంగా జరిగేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిల్లలకు ప్రత్యేక సృజనాత్మక కృత్యాలు చేయిస్తూ కొత్త కథల పుస్తకాలు, బహుమతులతో ప్రోత్సహిస్తుండడంతో స్పందన కనిపిస్తోంది. గాజువాక, పెదగంట్యాడ గ్రంథాలయాధికారులు సూర్యకళ, పీవీ రమణలు నేరుగా పిల్లలతో క్లాసులు నిర్వహిస్తూ పుస్తక పఠనం ప్రాధాన్యాలను తెలియజేస్తున్నారు.

ఎంతో మార్పు కనిపిస్తోంది..: 'చదువంటే మాకిష్టం..' కార్యక్రమానికి పిల్లలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు కూడా నేరుగా వీరిని సెలవు రోజుల్లో గ్రంథాలయాలకు పంపుతున్నారు. సెల్‌ఫోన్లు వదిలేసి మంచి నీతికథలు, జాతక కథలు, మహనీయుల జీవిత గాథలు తెలుసుకుని సంతృప్తి చెందుతున్నారు. దీని వల్ల బాల్యం నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి బలపడుతోంది.

–బి.సూర్యకళ, గ్రంథాలయాధికారి, గాజువాక

మహిళలకు శిక్షణ

శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వర్కింగ్ ఉమెన్స్

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే: కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ ఆదేశాలతో, ఉక్కు ఎస్సీ, ఎస్టీ సంఘం ఆధ్వర్యంలో ఉక్కు హౌస్‌లో శనివారం వర్కింగ్ ఉమెన్స్‌కు ఉమెన్స్ అండ్ హెల్త్‌కేర్ అనే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉక్కు జీఎం(హెచ్‌ఆర్) ఎం.మధుసూదనరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. స్టీల్ జనరల్ ఆసుపత్రి సీనియర్ స్పెషలిస్ట్ (గైనకాలజీ)జి.సుజాత, తదితరులు పాల్గొన్నారు.

మురుగు సమస్య పరిష్కరించాలని వినతి

గోపాలపట్నం(కొత్తపాలెం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 89వ వార్డు మహేంద్రనగర్ దరి ఎంఈఎస్ పంపుహౌస్ సమీపంలోని మురుగునీటి సమస్య పరిష్కరించాలని స్థానిక అపార్ట్‌మెంట్ వాసుల ఆధ్వర్యంలో వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరమేశ్‌కి వినతిపత్రం శనివారం అందజేశారు. కాలనీల మురుగునీరు సాఫీగా ప్రవహించేలా కాలువలు నిర్మించాలని, ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టేలా కృషి చేయాలని కోరారు.

నేడు పశ్చిమ యాదవ సంఘ సమావేశం

సింధియా: విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ యాదవ సంక్షేమ సంఘం సమావేశాన్ని ఈనెల 9న 60వ వార్డు పవనపుత్రనగర్‌లో నిర్వహిస్తున్నట్టు వ్యవస్థాపక అధ్యక్షులు మూర్తియాదవ్ తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి కృష్ణుడి గుడి ఆవరణలో జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశానికి గోపాలపట్నం, కంచరపాలెం, సింధియా, మల్కాపురం, శ్రీహరిపురం ప్రాంతాల యాదవ సభ్యులంతా పాల్గొనాలని వివరించారు.

రోడ్ల విస్తరణతో పట్టణాభివృద్ధి: ఎమ్మెల్యే

శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే పల్లా, చిత్రంలో డిప్యూటీ మేయర్ దల్లి, డీసీసీబీ ఛైర్మన్ కోన, కార్పొరేటర్లు

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: రోడ్ల విస్తరణతో పట్టణాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. శనివారం 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.15.11 కోట్లతో బీసీరోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు, భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నర్సింగరావు, తెదేపా నగర ఉపాధ్యక్షుడు పులి వెంకటరమణారెడ్డి, కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బీఎన్ పాత్రుడు, గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, ఏపీఐఐసీ, గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ల డైరెక్టర్లు ప్రసాదుల శ్రీనివాస్, మొల్లి పెంటి రాజు, తదితరులు పాల్గొన్నారు.

సిమెంటు కంపెనీ ఏర్పాటు తగదు

నిరసన ప్రదర్శనలో పాల్గొన్న నివాసితులు

పెదగంట్యాడ, న్యూస్‌టుడే : కాలుష్యానికి కారకమయ్యే సిమెంటు కంపెనీని ఎట్టి పరిస్థితిల్లోనూ సహించేది లేదని, తక్షణం గంగవరం పోర్టు యాజమాన్యం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పలువురు వక్తలు స్పష్టం చేశారు. శనివారం 76వ వార్డు హౌసింగ్‌బోర్డుకాలనీ, డెయిరీకాలనీ, కోరాడలో వార్వా, నివాసిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. నాయకులు శ్రీకాంత్, త్రినాథస్వామి, బ్రహ్మారెడ్డి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

సేవలతో విద్యార్థుల రాణింపు

జోగవానిపాలెం(గాజువాక), న్యూస్‌టుడే: చదువుతోపాటు సేవారంగంలోనూ విద్యార్థులు రాణించాలని 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ అన్నారు. శనివారం బొజ్జన్నకొండ కాలనీలో ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు యూనిట్-2 స్పెషల్ క్యాంప్ నిర్వహించగా.. వారిని అభినందించారు. గాజువాక హైస్కూలు హెచ్‌ఎం విజయప్రశాంతి, వందేభారత్ బ్లడ్‌బ్యాంక్ ప్రతినిధి వి.వినోద్‌బాబు, కళాశాల ప్రిన్సిపల్ ఎం.సత్యప్రకాశ్, పి.ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.

శిబిరంలో మాట్లాడుతున్న కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, చిత్రంలో హెచ్‌ఎం విజయప్రశాంతి తదితరులు

ఘనంగా దానపృతల్లి అమ్మవారి పండగ

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే: ఉక్కు నిర్వాసిత దుగ్గపువానిపాలెంలో వేంచేసిన దానపృతల్లి అమ్మవారి పండగ మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం పురవీధుల్లో సారె, ముర్రాట ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఉక్కు నిర్వాసితకాలనీలో దానపృతల్లి సారె ఊరేగిస్తున్న ఆలయ కమిటీ, భక్తులు

'కోరమాండల్‌లో కార్మిక నిబంధనలు కరవు'

మాట్లాడుతున్న జేవీ సత్యనారాయణమూర్తి

సింధియా, న్యూస్‌టుడే: కోరమాండల్‌లో కాంట్రాక్టు కార్మికులకు కనీస నిబంధనల అమలుపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందని కాంట్రాక్టు లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం 61వ వార్డు గ్రామ (సీపీఐ) మండలిలో జరిగిన కాంట్రాక్టు లేబర్ యూనియన్ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థలో కాంట్రాక్టు కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు సక్రమంగా అమలు చేయాలని కోరారు. యూనియన్ నాయకులు సత్యనారాయణరెడ్డి, ఏఐటీయూసీ నాయకులు గుడాల రాంబాబు, కోలాట శంకరరావు, మహాలక్ష్మి, రమేష్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆదమరిస్తే.. తల అదిరిపోతుంది

గోపాలపట్నం, న్యూస్‌టుడే : గోపాలపట్నం పెట్రోల్‌బంకు కూడలి దరి పెందుర్తి వెళ్లే బస్‌స్టాప్ సమీపంలోని నడకమార్గంలో ట్రాఫిక్ నియమాల ప్రచార బోర్డు ఏర్పాటు చేశారు. అయితే అది తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్లే వారి తలలకు తగులుతోంది. శనివారం ఓ మహిళ తలకు తగలడంతో ఆమెకు గాయమైంది. బోర్డు ఎత్తు పెంచాల్సిన అవసరం ఉంది.

ముట్టుకుంటే ముప్పే..

దర్పణం

న్యూస్‌టుడే, సింధియా : పారిశ్రామిక ప్రాంతంలో పలుచోట్ల మూతలేని విద్యుత్తు బాక్సులు ఆందోళన కలిగిస్తున్నాయి. తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ఏ మాత్రం చిన్నారులు తెలియకుండా ముట్టుకున్నా ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. హిమాచల్‌నగర్, ఆర్కేపురం సెంటర్ల వద్ద విద్యుత్తు నియంత్రికలు, ఫ్యూజ్‌బాక్సులు ప్రమాదకరంగా ఉన్న వైనాన్ని దృశ్యంలో చూడవచ్చు.

హిమాచల్‌నగర్‌లో విభాగినిపై మూతలేని విద్యుత్తు బాక్సు

ఆర్కేపురం సెంటర్ డివైడర్ మలుపులో ఇలా..

దారంతా నీరు.. ఎలా వెళ్తారు వీరు?

ఫోకస్

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: గాజువాక 74వ వార్డు నెహ్రూనగర్‌లోని ఓ వీధి ఇది. యూజీడీ మ్యాన్‌హోల్ వచ్చిన మురుగునీరు రహదారంతా వ్యాపించింది. ఈ చిత్రంలో కనిపిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆ వీధిలో ఎలా వెళ్లాలో తెలియక రహదారి ప్రారంభం వద్ద నిలబడి ఉన్నారు. మ్యాన్‌హోల్ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది.

పట్టుతప్పితే ప్రమాదమే..

మల్కాపురం, న్యూస్‌టుడే : పారిశ్రామిక ప్రాంతంలో వాహనాలు తమ సామర్థ్యానికి మించి లోడు వేసుకొని వెళ్తున్నాయి. ఏ మాత్రం పట్టు తప్పిన వెనుక వచ్చే ప్రయాణికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వీటిని పర్యవేక్షించి చర్యలు తీసుకునే వారు కరవయ్యారు.

ఇనుప చువ్వ తొలగించాలి

గోపాలపట్నం (కొత్తపాలెం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి మార్గంలో కాలువపై ఉన్న గ్రిల్స్ మరమ్మతులకు వచ్చి ప్రమాదకరంగా మారాయి. ఇనుపచువ్వలు పైకి లేచి ఉండడంతో ఇటుగా రాకపోకలు సాగిస్తున్న వారంతా ఆందోళన చెందుతున్నారు. గత కొన్నినెలలుగా పరిస్థితి ఇలాగే ఉన్నా పట్టించుకునేవారు కరవయ్యారు.

భక్తిశ్రద్ధలతో గణపతిహోమం

పెదగంట్యాడ, న్యూస్‌టుడే: సంకటహర చతుర్థి సందర్భంగా 76వ వార్డు నడుపూరు కాలనీలో కొలువైన సంకటమోచన గణపతి ఆలయంలో శనివారం సామూహిక అర్చనలు, గణపతి హోమం నిర్వహించారు. ఆలయ ప్రతినిధులు ఎం.నర్సింహమూర్తి, ఎం.శంకరనారాయణ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు

12న ఆశీలు వసూలుకు వేలంపాట

గాజువాక, న్యూస్‌టుడే: గాజువాకలో రోజువారీ మార్కెట్లు, వారపు సంతల్లో ఆశీలు వసూలుకు ఈనెల 12న బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ జోనల్ కమిషనర్ బీఆర్ఎస్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటలకు జోనల్ కార్యాలయంలో గుత్తేదారులు పాటలో పాల్గొనవచ్చన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి ఆశీలు వసూలు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

అధిక లోడు ఆటోల సీజ్

గాజువాక: నిబంధనలకు విరుద్ధంగా గాజువాక పట్టణంలో శనివారం ఉదయం పాఠశాలల విద్యార్థులను ఎక్కించుకుని దూసుకుపోతున్న ఆటోలపై గాజువాక ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. సీఐ షేక్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐలు, పలువురు ఏఎస్ఐలు గాజువాక, చినగంట్యాడ, కణితిరోడ్డు, బీసీరోడ్డు, మార్కెట్ రోడ్డులో ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించి అధిక లోడుతో వెళ్తున్న మూడు ఆటోలను సీజ్ చేశారు. ట్రిపుల్ రైడ్ చేస్తున్న 10 ద్విచక్రవాహనాలు, లైసెన్సులేని మరో 2 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి సీజ్.. ముగ్గురు నిందితుల అరెస్టు

గాజువాక, న్యూస్‌టుడే: గాజువాక పోలీసుస్టేషన్ పరిధి జోగవానిపాలెం శ్మశానవాటికలో గంజాయి నిల్వఉంచి అక్రమంగా విక్రయాలు సాగిస్తున్న ముగ్గురు నిందితులను గాజువాక పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గాజువాక సీఐ అళహరి పార్థసారథి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జోగవానిపాలెం, మల్కాపురం, ఆటోనగర్ ప్రాంతాలకు చెందిన వై.భద్రరాజు, కె.సంతోష్‌కుమార్, జి.గోపీలు కొద్దిరోజులుగా గంజాయి, అనధికార మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వీరిపై నిఘా ఉంచారు. శనివారం శ్మశానవాటిక వద్ద వీరిని అదుపులోకి తీసుకోగా.. దాచిపెట్టిన 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై వివిధ సెక్షన్లతోపాటు, ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ పార్థసారథి ఆధ్వర్యంలో ఎస్ఐ హరికృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంఘ కార్యాలయానికి భూమిపూజ

అక్కిరెడ్డిపాలెం(ఆటోనగర్), న్యూస్‌టుడే: ఆటోనగర్‌లోని ఏపీ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ సొంత భవనానికి శనివారం భూమి పూజ జరిగింది. ఇటీవల గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంఘానికి స్థలం కేటాయింపు చేయించారు. ఆ స్థలంలో శనివారం గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కరణం కనకారావు, ప్రతినిధులు వెంకటరమణ, పరదేశి, పాపారావు, ప్రసాద్, అచ్చిబాబు, రమణ, మురళీ, సభ్యులు పాల్గొన్నారు.

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తదితరులు

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి

పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈవో ప్రేమకుమార్

అక్కిరెడ్డిపాలెం(నాతయ్యపాలెం), న్యూస్‌టుడే: పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమకుమార్ అన్నారు. శనివారం మిందికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈవో సునీత, హెచ్‌ఎం ఆంజనేయ, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

కరాటేలో బంగారు పతకం

గాజువాక, న్యూస్‌టుడే: జర్మనీలో గతనెల 26 నుంచి ఈనెల 1 వరకూ నిర్వహించిన డబ్ల్యూకేయూ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో గాజువాక సమతానగర్‌కు చెందిన కరాటే మాస్టర్ గున్నా శివాజీ బంగారు పతకం సాధించారు. 55 ఏళ్ల విభాగంలో 80 కేజీల సీనియర్స్ కరాటే కుమిటే విభాగంలో ఆయనకు ఈ పతకం దక్కింది.

జాతీయ పతాకంతో కరాటే విజేత శివాజీ

శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని వినతి

జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేస్తున్న 85వ వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి

కూర్మన్నపాలెం: పదమూడు వేల జనాభా ఉన్న అగనంపూడి దరి ఫార్మాసిటీ కాలనీలో శ్మశానవాటిక లేక దహన సంస్కారాలకు ఇబ్బందులు పడుతున్నారని.. స్థలం కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు 85వ వార్డు కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి వినతిపత్రం అందజేశారు. శ్మశానవాటిక లేకపోవడంతో గొన్నవానిపాలెం చెరువు వద్ద అంత్యక్రియలు చేయాల్సి వస్తోందని తెలిపారు.

పారిశ్రామిక ప్రాంతంలో వాహనాల తనిఖీ

సింధియా, న్యూస్‌టుడే: పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం పోలీసు స్టేషన్ పరిధిలో పలుచోట్ల శనివారం తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గొలగాని అప్పారావు పర్యవేక్షణలో ఏఎస్సై నరసింగరావు తన సిబ్బందితో ఏకేసీ కాలనీ, క్రాంతినగర్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

తనిఖీల్లో పాల్గొన్న ఏఎస్సై నరసింగరావు, సిబ్బంది

అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ఉక్కునగరం(స్టీల్ సెక్టారు-3), న్యూస్‌టుడే : ఉక్కునగరం అయ్యప్పస్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఉక్కునగర పరిసర ప్రాంతాలకు చెందిన అయ్యప్ప స్వాములు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఉక్కు జీఎం (హెచ్‌ఆర్) ఎం.మధుసూదనరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సుమారు 1300 మంది స్వాములు భిక్ష స్వీకరించారు. సోమవారం ఆలయంలో జరిగే లక్ష రుద్రాక్ష పూజలో స్వాములంతా పాల్గొనాలని ఆలయ కమిటీ అధ్యక్షులు, టీఎస్ఎన్, కార్యదర్శి కె.ఎస్.ఎన్.రావు, డి.వి.కె.రాజు, చీకటి శ్రీనివాసరావు, తదితరులు తెలిపారు.

వ్యర్థాల కుప్పలు.. రైతులకు తిప్పలు

క్లిక్ క్లిక్

గాజువాక, న్యూస్‌టుడే: కొత్తగాజువాక బస్‌స్టాప్ వెనుక హోల్‌సేల్ పండ్లు, కూరగాయల మార్కెట్ యార్డులో వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. మార్కెట్‌కొచ్చే కొనుగోలుదారులు, రైతులు దుర్వాసనతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా పశువులు చెత్త గుట్టలను చెల్లాచెదురు చేస్తూ పరిసరాలను అధ్వానంగా మారుస్తున్నాయి.

శ్రీవారికి ప్రత్యేక పూజలు

అక్కిరెడ్డిపాలెం(షీలానగర్), న్యూస్‌టుడే: షీలానగర్ ఎస్టీబీఎల్ ప్రాంగణంలోని శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం, అర్చన అనంతరం సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో శ్రీవారి అన్నప్రసాద వితరణ జరిగింది.

భక్తిశ్రద్ధలతో సంకట హర చతుర్థి

అక్కిరెడ్డిపాలెం (బీహెచ్‌పీవీ), న్యూస్‌టుడే: బీహెచ్‌పీవీ కూడలిలోని ప్రసన్నగిరిపై బాల వినాయకస్వామికి శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. సంకట హర చతుర్థి సందర్భంగా స్వామి వారిని సుందరంగా అలంకరించి గరిక పూజ చేశారు.

శోభాయమానంగా అప్పన్న నిత్య కల్యాణం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో నిత్య కల్యాణోత్సవం శనివారం శోభాయమానంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ కల్యాణ మండపంలోని ఉత్సవ వేదికపై ఆశీనులను చేశారు. వేదమంత్రాలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ దేవతామూర్తుల పరిణయ వేడుకను కనులపండువగా జరిపించారు.

దుబాయిలో విశాఖ కళాకారుల ప్రతిభ

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ఇటీవల దుబాయిలో నిర్వహించిన దుబాయి కల్చరల్ సెలబ్రేషన్స్‌లో నగర కళాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. నగర గాయకులు ఆర్.వి.వి.సత్యనారాయణ మన్యందీరుడు సినిమాలోని నమోస్తుతే అనే పాటతో భారత స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి సీతారామరాజు పోరాడిన వీరగాథను తెలియపరిచాడు. గిన్నిస్ రికార్డు గ్రహీత కోరుకొండ రంగారావు తన హాస్యంతో దుబాయి వాసులను కడుపుబ్బేలా నవ్వించారు.

★ అనంతరం నిర్వాహకులు నగర కళాకారులు అశోక్, ఉమారెడ్డి, పార్వతీదేవి, లీలాకుమారి తదితరులను అభినందించి సత్కరించారు.

పార్కును పట్టించుకోండి..

న్యూస్‌టుడే, సింధియా: పాతికేళ్ల కిందటి వరకు గుల్లలపాలెం వుడాకాలనీలో చిన్నారులతో పార్కు సందడిగా ఉండేది. నేడు నిర్వహణ సజావుగా లేక పిచ్చి తుప్పలతో అపరిశుభ్రత తాండవిస్తోంది. పార్కులోని జారుడుబల్ల, ఊయలలు తుప్పుపట్టిపోయాయి. ఇప్పటికైనా చిన్నారులకు పార్కుని పూర్తిగా శుభ్రం చేసి అందివ్వాలని కోరుతున్నారు.

వుడాకాలనీలో తుప్పలతో నిండిన పిల్లల పార్కు

సైన్స్ నమూనాల ప్రదర్శన

వివిధ విభాగాల నమూనాలతో విద్యార్థులు

ఎన్ఏడీకూడలి(బుచ్చిరాజుపాలెం), న్యూస్‌టుడే: ఎన్ఏడీకూడలిలోని నారాయణ పాఠశాలలో విద్యార్థులు పలు సైన్స్ నమూనాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రిన్సిపల్ ధనలక్ష్మీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పోటీలో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఏజీఎం రాజ్‌కుమార్, కోఆర్డినేటర్ రామ్‌నరేశ్ పాల్గొన్నారు.

HOUSE FOR RENT
1ST FLOOR
2 BHK 1075 SQ. FT | 3 BHK 1455 SQ. FT
CAR PARKING AVAILABLE
NEAR MUSTAFFA JUNCTION, KURMANNAPALEM
CONTACT: 9247495237

(c) eenadu

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా

శిష్టకరణం(పట్నాయక్) అవివాహితులకు సువర్ణావకాశం
నేడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక ఈనాడు పెళ్లిపందిరి. శిష్టకరణం (పట్నాయక్) అవివాహితులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఈనాడు వేదికగా నిర్వహిస్తున్నారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న అవివాహితులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (09 నవంబరు 2025 ఆదివారం) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

★ వివరాలకు 91549 18858, 80080 01686ను సంప్రదించవచ్చు. ఫోన్/యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నవారు వధూవరుల బయోడేటా, ఫొటోలను పైన తెలియజేసిన వాట్సాప్ నంబర్లకు పంపవచ్చు.

రేపటి నుంచి బాలాలయంలో పైడితల్లి

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి సోమవారం నుంచి ఆలయం పక్కన కొత్తగా నిర్మించిన బాలాలయంలో దర్శనం ఇవ్వనున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.శిరీష తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ మూడులాంతర్లు వద్ద చదురుగుడి ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా తల్లి దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. సోమవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆలయ విస్తరణ పనులు పూర్తయ్యేవరకూ బాలాలయంలోనే దర్శనం ఉంటుందన్నారు. ప్రతి నెలా మూడో మంగళవారం చదురుగుడి వద్ద నిర్వహించే చండీహోమం వనంగుడి వద్ద నిర్వహిస్తామన్నారు. బాలాలయ నిర్మాణానికి ఎం.మహేష్, షెడ్ నిర్మాణానికి పి.వెంకటేష్, ఫ్లోరింగ్ నిర్మాణానికి హరిజగన్ ముందుకొచ్చారన్నారు.

పణుకువలస వంతెన.. చూస్తేనే వణుకు!

లోపల పైభాగంలో బయటకు కనిపిస్తున్న ఇటుకలు

పణుకువలస కూడలి వద్ద రహదారి వంతెన

చిలకపాలెం, రాజాం, రామభద్రపురం ప్రధాన రహదారిలో తెర్లాం మండలం పణుకువలస కూడలి సమీపంలో ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుతోంది. రహదారి పైన కుంగుతున్నట్లు కనిపిస్తోంది. లోపల వైపు పైభాగాన ఇటుకలు బయటకు కనిపిస్తున్నాయి. ఈ ప్రధాన రహదారిలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏళ్లుగా దీనికి మరమ్మతులు లేవు. సమస్య పెద్దది కాకముందే చర్యలు చేపట్టాలని చోదకులు కోరుతున్నారు. ఈ విషయం ఆర్అండ్‌బీ ఏఈ అప్పలరాజు వద్ద ప్రస్తావించగా.. వంతెన నిర్మాణానికి రూ.2.50 కోట్లు అవసరమని నివేదించామన్నారు. **- న్యూస్‌టుడే, తెర్లాం**

బంక్ కొడితే.. ఫోన్ కొట్టండి

పెరుగుతున్న చమురు మోసాలు

న్యూస్‌టుడే- రాజాం

పెట్రోల్ బంక్‌లలో నిర్ణీత పరిమాణంలో ఇంధనం వేయించుకున్నా కొలతల్లో బంక్ కొడితే.. అదేనండి నిబంధనలు, నాణ్యత పాటించడం మానేస్తే.. తూనికలు, కొలతలశాఖ అధికారులకు మీరు ఫిర్యాదు చేయొచ్చు. చమురు కొలతల విషయంలో ఏమాత్రం అనుమానం ఉన్నా వాహన చోదకులు నిరభ్యంతరంగా పరిశీలించవచ్చు. ఇందుకు పెట్రోల్ బంకు సిబ్బంది సహకరించాల్సి ఉంది. ఈ మధ్య ఉమ్మడి జిల్లాలో ఇలాంటి మోసాలు బయటపడుతున్నాయి. వీరఘట్టంలోని ఒక బంకులో అధికారులు తనిఖీ చేస్తే.. 5 లీటర్ల పెట్రోలుకు 30 ఎంఎల్ తక్కువగా పోస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.

★ పెట్రోలు, డీజిల్ నాణ్యత పరిశీలించేందుకు సాంద్రతల పట్టిక ఉపయోగపడుతుంది. పెట్రోలు సాంద్రత 710-770, డీజిల్ 820- 860 మధ్యలో ఉండాలి.

★ పెట్రోలు, డీజిల్ సరైన కొలత ప్రకారం ఉందో, లేదో పరిశీలించేందుకు ప్రతి బంకులో తూనికలు, కొలతల శాఖ ధ్రువీకరించిన 5 లీటర్లు, 2 లీటర్లు, లీటరు జారును అందుబాటులో ఉంచాలి. వినియోగదారుడికి సందేహం వస్తే జార్లలో చూపి అనుమానాల్ని నివృత్తి చేయాలి. కొలతల్లో తేడా ఉంటే తూనికలు కొలతల సహాయ కంట్రోలర్‌కు ఫిర్యాదు చేయొచ్చు.

★ ప్రతి బంకులో అత్యవసర ఫోన్ నంబర్లు, ధ్రువీకరణ తేదీలు ఉంటాయి. పౌరసరఫరాల శాఖ డీటీ, పెట్రోలియం సంస్థకు చెందిన సేల్స్ మేనేజర్ నంబర్లు ఉంటాయి. వినియోగదారులు ఫిర్యాదులు, సూచనలు చేయొచ్చు.

జంప్ గమనించండి

చమురు కొట్టించేటప్పుడు మీటర్ జంప్‌ను పరిశీలించాలి. 0 నుంచి మొదలుపెట్టినా.. జంప్ ట్రిక్ పద్ధతిలో బురిడీ కొట్టించే వీలుంది. మీటర్ జంప్ 4-5 మధ్యలో కాకుండా ఒకేసారి 10, 20 నుంచి మొదలైనా.. ఇంధనం పట్టేటప్పుడు ధార వేగంగా ఉన్నా అనుమానించాల్సిందే.

వీరికి ఫిర్యాదు చేయవచ్చు..

- తూనికలు కొలతల సహాయ కంట్రోలర్: 99516 86789
- భారత్ పెట్రోలియం: 1800 224344
- రిలయన్స్: 1800 8919023
- ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్: 1800 2333555

★ రౌండ్ ఫిగర్ అంటే.. రూ.100, రూ.200, రూ.500 విలువతో పెట్రోలు పోయించొద్దు. మోసాలు జరిగే ఆస్కారం ఎక్కువ. ప్రత్యేక చిప్‌లు ఏర్పాటు చేసి ఇంధనం తక్కువ వచ్చేలా చేస్తారు. రూ.110, రూ.180, రూ.520 అలా పట్టిస్తే మేలు.

సున్నాలు సరిచూసుకోవాలి..

తూనికలు, కొలతల్లో తేడా వచ్చినట్లు గ్రహిస్తే నేరుగా ఫిర్యాదు చేయాలి. పెట్రోలు పోయించుకునే ముందు పంపు సెట్‌లో సున్నాలు సరిచూసుకోవాలి. **- బి.మనోహర్, డిప్యూటీ కంట్రోలర్, తూనికలు కొలతలశాఖ**

గాల్లో తేలినట్టుందే.. మనసు ఊగినట్టుందే..

సీతంపేట ఎన్టీఆర్ సాహస ఉద్యాన వనంలో ఏర్పాటు చేసిన స్కై సైకిలింగ్ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. పార్కుకు వచ్చే వారిలో అధిక శాతం వీటిని ఓసారి తొక్కేందుకు ఆసక్తి చూపుతున్నారు. దిగువ జల విహార్(నీటితో నిండిన చెరువు), ఎత్తులో ఉన్న తీగల సాయంతో రైడింగ్ చేస్తూ గొప్ప అనుభూతి పొందుతున్నారు. పార్కు లోపలకు రూ.30 ప్రవేశ రుసుము చెల్లించాలి. ఒక్కో సాహస క్రీడకు ఒక్కో ధరను నిర్ణయించారు. స్కై సైకిలింగ్‌కు రూ.100 చెల్లించాలి. **- న్యూస్‌టుడే, సీతంపేట**

ప్రాంగణమంతా చెరువు.. సాగేదెలా చదువు?

గంట్యాడ మండలంలోని మదనాపురం ఆదర్శపాఠశాల ఆవరణలో వరద నీరు నిలిచి చెరువును తలపించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తుపాను సమయంలో బాలికల వసతిగృహ భవనాలతో పాటు క్రీడా మైదానంలోనూ అయిదు అడుగుల మేర నీరు చేరింది. దీంతో వసతి గృహానికి వెళ్లే దారిని మూసివేశారు. తాత్కాలిక రహదారి నిర్మించి బాలికల సామగ్రిని బయటకు తెచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పాఠశాల హెచ్ఎం రామకృష్ణారావును వివరణ కోరగా సమస్యను ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. **- న్యూస్‌టుడే, గంట్యాడ గ్రామీణం**

చదరంగ యుద్ధం.. సేనలు సిద్ధం

గుర్రాలు, ఏనుగులపై సైన్యంతో ఇరువైపులా రాజులు సిద్ధమయ్యారు. కదన రంగంలోకి దూకి బాలలంతా బుర్రలకు పదును పెట్టారు. మేధ వికసించింది.. ప్రతిభ మురిసింది. సీతానగరం మండలం జోగింపేట గిరిజన సంక్షేమ శాఖ గురుకుల ప్రతిభా పాఠశాల మినీ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు శనివారం ఉత్సాహంగా సాగాయి. ఉమ్మడి 13 జిల్లాకు చెందిన 500 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, సమగ్ర శిక్షా సౌజన్యంతో అండర్-14, 17, 19 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి మురళి తెలిపారు. ఆదివారం ముగింపు వేడుకల్లో జాతీయ స్థాయికి ఎంపికైన వారికి పతకాలు, ప్రశంసాపత్రాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. **- న్యూస్‌టుడే, సీతానగరం**

పంచాయతీలకు నూతన భవనాలు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో కొత్తగా ఏర్పడిన 40 గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు మంజూరయ్యాయి. ఒక్కొక్క భవనానికి రూ.32 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుర్ల, విజయనగరం, డెంకాడ, గంట్యాడ, మెంటాడ, మెరకముడిదాం, పూసపాటిరేగ, రేగిడి, ఆముదాలవలస, రాజాం, సంతకవిటి, తెర్లాం, వంగర, వేపాడ, దత్తిరాజేరు, బాడంగి, తెర్లాం మండలాల్లోని పంచాయతీలకూ భవనాలు మంజూరయ్యాయి.

GATE - 2027
Coaching @ VZM
For Civil Engineers
VRK GATE & ESE ACADEMY
Thotapalem, Vizianagaram
93475 19652
93475 49652
ADMISSION TEST
Dt : 16-11-2025 At. 10.00 AM
LONG TERM STARTS IN-DECEMBER -2025
SHORT TERM STARTS IN-APRIL-2026

WANTED CIVIL ENGINEERS
B Tech/DCE Having Knowledge in execution of Major Building Projects, CC Roads, Drains etc with minimum 5 years experience having knowledge in handling the project individually and knowledge in taking levels to work at Jangareddygudem, Eluru District, A.P.
RVR INFRA DEVELOPERS
2-1-59, 4th floor, Rayanam's Complex, Opp Subhadra Arcade Complex, Bhanugudi Junction, KAKINADA.
E mail : rvrinfradevelopers@yahoo.com

అమృత్‌భారత్ పనుల పరిశీలన

విజయనగరం రింగురోడ్డు, న్యూస్‌టుడే: తూర్పుకోస్తా రైల్వే డివిజన్ డీఆర్ఎం లలిత్ బోరా శనివారం సాయంత్రం విజయనగరం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. అమృత్‌భారత్ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్లాటుఫాంల విస్తరణ, లిఫ్ట్ సౌకర్యం, పాదచారుల వంతెన విస్తరణ తదితర వివరాలను స్థానిక ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీనియర్ డివిజనల్ ఇంజినీర్ బి.సాయిరాజ్, ఆపరేషన్ మేనేజర్ ఎ.అవినాష్ ఎస్ డీసీఎం కె.పవన్ కుమార్ పాల్గొన్నారు.

విజయనగరం రైల్వే స్టేషన్‌లో మాట్లాడుతున్న లలిత్ బోరా

ప్రాజెక్టు.. కావాలి పైలెట్?

కదలని షేడ్ నెట్ల పథకం

షేడ్ నెట్ల పథకం.. గత ఆర్థిక ఏడాదిలో జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో సమీక్షలో ఇది ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చామనేది వివరించారు. అయినా ఇప్పటికీ అడుగు పడని పరిస్థితి.

న్యూస్‌టుడే, విజయనగరం మయూరి కూడలి

ప్రభుత్వం మహిళా రైతులను ప్రోత్సహించాలని 50 శాతం రాయితీతో వివిధ రకాల పంటలు వేసుకోవడానికి అవసరమైన షేడ్ నెట్స్ అందించాలని సంకల్పించింది. స్వయం సహాయక సంఘాల్లో వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న మహిళలకు ప్రాధాన్యమిచ్చింది. అప్పట్లో 450 మంది రైతులను గుర్తించినట్లు.. ఇందులో తొలి దశలో 78 మందికి యూనిట్లు ఇవ్వడానికి ప్రణాళికలు వేసినట్లు ఆయా శాఖాధికారులు చెప్పారు.

● ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉన్నతి పథకం కింద వడ్డీ లేకుండా రుణాలు ఇస్తారు.

నెట్స్‌లో పంటల నమూనా

రూ.70 వేల వరకు ఆదాయం

400 నుంచి 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సాగు చేసేలా షేడ్ నెట్లను ప్రభుత్వం అందించనుంది. ఇందుకు రూ.2.15 లక్షల వరకు అవుతుంది. దాదాపు రూ.లక్ష వరకు రాయితీ వర్తిస్తుంది. మిగతా మొత్తాన్ని సెర్ప్ ద్వారా రుణంగా మంజూరు చేస్తారు.

● ఇతర వర్గాల వారికి స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ కింద 9 నుంచి 11 శాతం వడ్డీకి రుణాలను మంజూరు చేస్తారు. రైతులకు సాగుపై రూ.60 వేల నుంచి రూ.70 వేల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అప్పట్లో చెప్పారు.

పర్యవేక్షణ సైతం..

రైతులకు ఈ విధానంలో సాగులో మెలకువలు వివరించేందుకు ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీ(కేతి)తో ఒప్పందం చేసుకోనుంది. ఈ సంస్థ ద్వారా నియమించిన సిబ్బంది ఆయా పంటలను నిరంతరం పర్యవేక్షిస్తారు. తగు సూచనలు చేస్తారు. పంట విక్రయానికి మార్కెట్ సదుపాయం కల్పిస్తారు.

కొందరిని గుర్తించాం.. ఛార్జి తీసుకున్న తర్వాత దీనిపై సమీక్షించా. కొందరు రైతులు ముందుకు వస్తున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖ సమన్వయం కూడా చాలా అవసరం. వారితో కూడా మాట్లాడుతున్నాం. **- శ్రీనివాస్ పాణి, పథక సంచాలకుడు, డీఆర్డీఏ**

రూ. 5 లక్షలతో
మీ సొంత ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి
బొబ్బిలికి 1 కి.మీ. దూరంలో
మిగతా సొమ్మును 50 సులభ వాయిదా పద్ధతిలో కట్టండి
RK Estates WE SAY WE DO
K. Raghunath
Project Manager
Cell: 94408 42425

అక్షరం తోడుంటే అనుకున్నది సాధ్యమే

ఏఎస్పీ మనీషారెడ్డి

ఈనాడు, పార్వతీపురం మన్యం

'ఏ విషయంలోనూ అతిగా ఆనందించలేదు. అలాగని కుంగిపోలేదు. తొలిసారి యూపీఎస్సీ సివిల్స్ రాసినపుడు ర్యాంకు సాధించలేకపోయా. అక్షరం తోడుంటే అభివృద్ధి మన వెంటే ఉంటుందని నమ్మి రెండోసారి 154 ర్యాంకు దక్కించుకున్నా..' అని చెబుతున్నారు యువ ఐఏఎస్ మనీషా రెడ్డి వంగల. ఏపీ క్యాడర్ అధికారిణిగా శిక్షణ ముగించుకుని గ్రేహౌండ్స్‌లో మూడు నెలల పాటు పనిచేశారు. తాజాగా పార్వతీపురం సబ్ డివిజనల్ ఆఫీసర్‌గా నియమితులైన ఆమె 'ఈనాడు'తో తన అంతరంగాన్ని ఇలా పంచుకున్నారు.

కుటుంబం

మాది నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లి గ్రామం. నాన్న సర్వేశ్వరరెడ్డి, అమ్మ మల్లేశ్వరి. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్లు. పెద్దోడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ రంగంలో, చిన్నోడు ఛార్టెడ్ అకౌంటెంట్‌గా ఉన్నారు. మాది వ్యవసాయ కుటుంబం.

గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా విధుల్లో మనీషారెడ్డి

రెండోసారి ర్యాంకు

నంద్యాలలోని పాఠశాల విద్య సాగింది. చదువుకోవాలని తల్లిదండ్రులు అన్ని విధాలా ప్రోత్సహించారు. మా కోసం అంతగా వాళ్లు కష్టపడడం చూసి ఏదో సాధించి గుర్తింపు తీసుకురావాలనే కోరిక కలిగింది. పదో తరగతి పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని ఓ ఐఏఎస్ అకాడమీలో చేరా. తొలిసారి సివిల్స్ రాశా. 2020 ఫలితాల్లో సాధించలేకపోయా. 2021 నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసి రెండోసారి సాధించా.

నడిపించిన నాన్న మనసు

కష్టాలు కనిపించకుండా మమల్ని పెంచారు నాన్న. అక్షరంపై ఆసక్తి ఉంటే తల తాకట్టుపెట్టయినా చదివించాలన్నది ఆశయం. ఆయన మనసు తెలుసుకుని ముగ్గురం ఆ బాటలోనే ముందుకెళ్లాం. ఎంచుకున్న మార్గాల్లో కష్టపడ్డాం.. సాధించాం.

యువతకు ఒక్క మాట..

సివిల్స్ వంటి పోటీ పరీక్షలు ఎదుర్కొనేందుకు, భవితకు.. డిగ్రీలో పునాది పడింది. అయిదేళ్లు తల తిప్పకుండా ఒక వైపు తరగతులు, వార్షిక పరీక్షలు.. మరో వైపు సివిల్స్‌కు సిద్ధమయ్యా. యువత ఎవరికి వారు నమ్మకం పెంచుకోవాలి. అదొక్కటే సరిపోదు. నిర్దేశించుకున్న లక్ష్య సాధన దిశగా ముందుకెళ్లాలి. ఏకాగ్రత, క్రమశిక్షణతో చదివితే ఏదైనా సాధిస్తారు.

తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పనిసరి

పిల్లలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పనిసరి. తొలిసారి సివిల్స్ సాధించలేకపోతే ఏమీ కాదు.. ముందుకెళ్లు అని నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అదే నాకు రెండోసారి సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన బలాన్నిచ్చింది.

పుస్తక పఠనం.. పర్యాటకం

ఆహారం: అమ్మ చేతి వంటే ఇష్టం. మాంసాహారినే అయినా మితంగా తీసుకుంటా.
ఆట: బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ ఆడతా.
ఆసక్తి: పుస్తకపఠనం చాలా ఇష్టం. నా జన్మభూమినందిపల్లి ఇష్టమైన పర్యాటక ప్రదేశం.
ఆదర్శం: మహానుభావులు ఒక్కొక్కరి లక్షణాల్లో నాకు నచ్చిన కొన్నింటిని ఆదర్శంగా తీసుకుంటా.
ఆలయం: దేవుడ్ని నమ్ముతా. కుటుంబ సభ్యులతో దేవాలయాలకు వెళ్తా.

ఆధ్యాత్మిక కాంతులు

కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాల్లో భాగంగా దీపోత్సవం నిర్వహించారు. శివలింగం, స్వస్తిక్, ఓం రూపం, ఓం నమః శివాయ పేరుతో దీపాలంకరణ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం పంచింది. **- న్యూస్‌టుడే, కొత్తవలస**

'వైకాపా హయాంలో రాష్ట్రం వెనుకబాటు'

విజయనగరం క్రీడా విభాగం, న్యూస్‌టుడే: వైకాపా హయాంలో రాష్ట్రం వెనుకబాటుకు గురైందని, ఆ పార్టీ నాయకుల వ్యాఖ్యలు అర్థరహితమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జిల్లాలో అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. నగరంలోని విజ్జీ మైదానంలో శనివారం ప్రారంభమైన అండర్-19 స్కూల్‌గేమ్స్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తనకు క్రీడలంటే ఇష్టమని, గెలుపోటములను ఒకేలా చూస్తానన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుపై జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, అభివృద్ధికి అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కృషి చేయగా.. వారు అడ్డుకోవాలని ప్రయత్నించారన్నారు. అందులో కొంత భాగాన్ని వైకాపా నాయకులు భూసేకరణ నుంచి తొలగించి అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు.

క్రీడాకారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Padmasri IVF CENTER
పిల్లలు లేని దంపతులకు శుభవార్త
తల్లితండ్రులు కావాలనే కల నిజం చేసుకోవాలి అనుకుంటున్నారా ?
మెగా ఇన్ఫెర్టిలిటీ కన్సల్టేషన్ క్యాంప్
IVF ₹1.25* Lakhs నో హిడెన్ ఛార్జెస్
16 నవంబర్ 2025
ఉ॥ 9 గం॥ల నుండి మ॥ 3 వరకు
అపాయింట్‌మెంట్ తప్పనిసరి
ఉచిత కన్సల్టెన్సీ మరియు స్కానింగ్
జర్మనీలో తర్ఫీదు పొందిన ప్రముఖ సంతాన సాఫల్య నిపుణురాలు
డా॥ పి. సుధా పద్మశ్రీ గారు
M.D. (Obst.& Gynaec)
Specialist in Gynaec Laparoscopy and Infertility Core Fertility Specialist.
పద్మశ్రీ ఐ.వి.ఎఫ్. సెంటర్
డో.నెం. 49-48-16/5, ఎన్.జి.జి.ఓ. కోలనీ, అక్కయ్యపాలెం, విశాఖపట్నం-16.
ఫోన్ : 0891-2734747, 9246634747
అపాయింట్‌మెంట్ కొరకు:
9246634747, 8790538761, 6305229695

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
EENADU THE WAY CLASSIFIEDS
వేడుక ఏదైనా..
ఈనాడు ను
చేసుకోండి వేదిక
లీగల్ ప్రకటనలు
జయంతి, వర్ధంతి
అంత్యక్రియలు,
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
9000866020, 8008597609

(c) eenadu

జాతీయ స్థాయి టోర్నీకి జిల్లా క్రీడాకారులు

జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన ఉమ్మడి జిల్లా విద్యార్థులు

కొత్తవలస, న్యూస్‌టుడే: ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఈనెల 11 నుంచి 15 వరకు జరగనున్న ఎస్జీఎఫ్ అండర్-17 బాలుర వాలీబాల్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ శనివారం వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బి.రంజిత్(బలిజిపేట), ఎన్.గణేష్(బలిజిపేట), ఎన్.నవదీప్(భోగాపురం) బంగారు పతకాలు సాధించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఏపీ వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి భగవాన్‌దాస్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు సూరిబాబు, కార్యదర్శి కె.వి.ఏ.ఎన్.రాజు, కోశాధికారి కె.సన్యాసినాయుడు, సహాయ కార్యదర్శి కె.కృష్ణంరాజు, సభ్యులు అభినందించారు.

ఉత్సాహంగా ఖోఖో పోటీలు

క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తదితరులు

విజయనగరం క్రీడా విభాగం, న్యూస్‌టుడే: స్కూల్‌గేమ్స్‌లో భాగంగా బాల, బాలికల ఖోఖో రాష్ట్రస్థాయి పోటీలు శనివారం సాయంత్రం విజ్జీ మైదానంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. పూర్వ 13 ఉమ్మడి జిల్లాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ఈ పోటీలు ఈ నెల 10వ తేదీతో ముగియనున్నాయి. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు విద్యాధికారి తవిటినాయుడు, స్కూల్ గేమ్స్ రాష్ట్ర నాయకుడు భానురాజు తదితరులు పాల్గొన్నారు.

ఆలోచించేలా.. ఆకట్టుకునేలా

'స్వప్నం రాల్చిన అమృతం' నాటిక ప్రదర్శనలో సన్నివేశం

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: అభినయ, నాటకశాల సంయుక్త నిర్వహణలో చివరి రోజు శనివారం రాత్రి నగరంలోని గురజాడ కళాభారతిలో నాటిక పోటీలు ముగిశాయి. మొదటి నాటికగా కరీంనగర్ చైతన్య కళాభారతి 'స్వప్నం రాల్చిన అమృతం' నాటిక ప్రేక్షకులను రంజింపజేసింది. దీని రచన పరమాత్ముని శివరాం, దర్శకత్వం మంచాల రమేష్. రెండో నాటికగా హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ 'అమ్మ చెక్కిన బొమ్మ' నాటిక ప్రదర్శించారు. దీని రచన జ్యోతి రాజ్ భీశెట్టి, దర్శకత్వం వెంకట్ గోవాడ వహించారు. ప్రదర్శనలు నటరత్న నాటక పరిషత్ అధ్యక్ష, కార్యదర్శి అభినయ శ్రీనివాస్, గెద్ద వరప్రసాద్ నిర్వహణలో జరిగాయి.

వినూత్న పద్ధతుల్లో పంటలు పండించాలి

రైతు సమ్మేళన కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వినూత్న పద్ధతుల్లో పంటలు పండించాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, అది లాభసాటిగా మారేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని వర్సిటీ అందించాలని సూచించారు. అనంతరం సీటీ స్కాన్ మోడల్ ల్యాబ్‌తో పాటు మరో రెండింటిని ప్రారంభించారు. విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో పలు గ్రామాలను దత్తత తీసుకుని నూతన పద్ధతులపై అవగాహన కల్పిస్తామని వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డీఎన్ రావు తెలిపారు. ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి, ఛాన్సలర్ జీఎస్ఎన్ రాజు, ఉపకులపతి ప్రశాంత్‌కుమార్ మహంతి, అధ్యాపకులు పాల్గొన్నారు.

పనికి తగిన వేతనమివ్వాలని డిమాండు

విజయనగరం బాబామెట్ట న్యూస్‌టుడే: సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా పనికి తగిన వేతనం ఇవ్వాలని ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ఛైర్మన్ దూసి భానోజీరావు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. శనివారం ఉమ్మడి జిల్లాల మహాజన సభను జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేఎల్ పురం సామాజిక భవనంలో నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ పొరుగు సేవల ఉద్యోగులకు సర్వీసు రూల్స్‌తో పాటు సెర్ప్, మెప్మా ఉద్యోగులకు అమలుచేస్తున్నట్లు హెచ్ఆర్ పాలసీలను, ఇంక్రిమెంట్, పథకాలు వర్తింపజేయాలని కోరారు. సాధారణ, మెడికల్ సెలవులు మంజూరు చేయాలన్నారు. అనంతరం జిల్లా ఛైర్మన్‌గా జి.మహేంద్రబాబు, కార్యదర్శిగా పి.శ్రీను, కోశాధికారిగా పి.గోపాల్, ఇతర కమిటీ సభ్యులుగా 15 మంది పేర్లను ప్రకటించారు.

చిరు వ్యాపారి.. అందుకో స్వానిధి!

న్యూస్‌టుడే- విజయనగరం పట్టణం, రాజాం

రుణ పథకంతో ఆర్థిక అండ

వీధి వ్యాపారులను కూటమి ప్రభుత్వం ఆదుకుంది. చిరు వ్యాపారాలకు అవసరమైన పెట్టుబడి నిధిని బ్యాంకుల ద్వారా అందిస్తోంది. ఇప్పటికే రుణాలు తీసుకుని తిరిగి చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో రుణం సమకూర్చుతోంది. జిల్లాలోని విజయనగరం, రాజాం, బొబ్బిలి, నెల్లిమర్ల పట్టణాల్లో వేగవంతం చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులు దీన్ని పర్యవేక్షిస్తున్నారు.

రుణ మంజూరు లక్ష్యం ఇలా

పట్టణం	తొలి	రెండో	మూడో
బొబ్బిలి	673	758	717
నెల్లిమర్ల	193	585	540
రాజాం	373	496	544
విజయనగరం	2,323	2,842	2,053

పెరిగిన రుణం

సర్వే నిర్వహించి వేల మంది వీధి వ్యాపారులను గుర్తించారు. తొలి విడతగా గతంలో రూ.10వేలు రుణం ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.15వేలకు పెంచారు. మొదటి విడత సజావుగా చెల్లించిన వారికి రెండో విడతలో గతంలో రూ.20వేలు సమకూర్చగా, దీన్ని రూ.25వేలు చేశారు. రెండోసారి కూడా చెల్లిస్తే రూ.50వేలు రుణంగా అందుకోవచ్చు. తొలి విభాగంలో రూ.5.34 కోట్లు, రెండోది రూ.11.70 కోట్లు, మూడో విభాగంలో రూ.22.59 కోట్లు మొత్తంగా రూ.39.63 కోట్లు వ్యాపారాలకు సమకూరనున్నాయి.

తోపుడుబళ్లపై వ్యాపారాలు

తొలి విడత లక్ష్యం:	3,562	ఇచ్చినవి:	1,271
రెండో విడత:	4,681	ఇచ్చినవి:	163
మూడో విడత:	3,854	ఇచ్చినవి:	224

అందరికీ రుణాలు

సర్వేలో గుర్తించిన వారికి కొత్తగా రుణాలు బ్యాంకులు ఇస్తున్నాయి. ఇప్పటికే తీసుకుని చెల్లించిన వారికి రుణ పరిమితి పెంచి అందిస్తున్నాయి. జిల్లాలో మూడు విభాగాల్లో 12,761 మందికి అందించాలనేది లక్ష్యం. మెప్మా అధికారులు దగ్గరుండి లబ్ధిదారులకు ఇప్పిస్తున్నారు.
– జీవీ చిట్టిరాజు, మెప్మా పీడీ

విద్యార్థులపై సేవాభావం అభినందనీయం

ఎంపీ అప్పలనాయుడికి లోకేశ్ ప్రశంసలు

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: సామాజిక నిబద్ధతను చాటారంటూ పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడును విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. బిహార్ ఎన్నికల ప్రచారం నిమిత్తం శుక్రవారం ప్రత్యేక విమానంలో వెళ్తుండగా గురుకుల విద్యార్థుల మధ్య అప్పలనాయుడు పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకున్న విషయాన్ని అమలాపురం ఎంపీ హరీష్ ద్వారా తెలుసుకున్న ఆయన వెంటనే ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుని, వారిపై ఎంపీ సేవాభావంతో వ్యవహరించడం విద్యాశాఖ మంత్రిగా తనకు సంతోషాన్నిచ్చిందని అభినందించారు.

12న నిరసన ర్యాలీ

మాట్లాడుతున్న వైకాపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు

విజయనగరం పట్టణం: ప్రస్తుత ప్రభుత్వంలో జిల్లాలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని వైకాపా జిల్లా అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం విజయనగరంలోని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రులు, శాసనసభ్యుల బాధ్యతారాహిత్యం కనిపిస్తోందని, అధికారులతో సమీక్షలు మరిచారన్నారు. మొంథా తుపానులో 33 శాతం పైన నష్టపోయిన వారికే పరిహారమనడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఇప్పటికి ఎనిమిది సార్లు భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించారని, కూటమి ప్రభుత్వంలో తీసుకొచ్చిన కొత్త అనుమతులు, నిర్మాణాలు ఉంటే చెప్పాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 12న నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలను ఇస్తామన్నారు.

'అయిదేళ్లలో ఎందుకు నిర్మించలేదు'

కిమిడి నాగార్జున

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: అయిదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయాన్ని ఎందుకు నిర్మించలేదని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావును తెదేపా జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున ప్రశ్నించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విమానాశ్రయంపై శ్రీనివాసరావు వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణ చేసింది తామేనని ఆయన చెప్పడం హాస్యాస్పదమన్నారు. భూసేకరణ పూర్తిచేసి, 2019లో శంకుస్థాపన తెదేపా హయాంలోనే జరిగిందన్నారు. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమానాశ్రయం రాకూడదని అప్పట్లో మాట్లాడారని అన్నారు. వైకాపా నాయకులు కేసులు పెట్టించి, నిర్మాణం జరగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

తుపాను తుంచింది.. దళారులు ముంచేస్తున్నారు

- పత్తి రైతుల ఆవేదన
- ఏర్పాటు కాని కొనుగోలు కేంద్రాలు

న్యూస్‌టుడే- బొబ్బిలి, రామభద్రపురం

కుళ్లిపోయిన పత్తి కాయలను చూపుతున్న రైతు తిరుపతిరావు

మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు పత్తి రైతును నిండా ముంచాయి. పంట చేతికొచ్చే తరుణంలో తడిసి రంగు మారింది. దీనికితోడు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇంకా కేంద్రాలను తెరవలేదు. ఇదే అదునుగా దళారులు రైతులను దోచుకుంటున్నారు. దాచుకునేందుకు మార్గంలేక, దళారులు ఇచ్చే ధర గిట్టుబాటుకాక సతమతమవుతున్నారు.

జిల్లాలో సుమారు 9వేల హెక్టార్లలో పత్తిసాగవుతోంది. తుపానుకు కిందకు పడిపోయిన పంటనే గుర్తించారు. ఈ మేరకు 10.09 ఎకరాల్లో నష్టం కలిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. రంగుమారిన పత్తిని లెక్కల్లోకి తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు సాధారణంగా 9 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. ప్రస్తుతం 2 నుంచి 3 క్వింటాళ్ల లోపు వస్తోంది. ఎకరాకు సాగుఖర్చులే రూ.25 వేలు కాగా.. రూ.20 వేలు కూడా రావడంలేదని వాపోతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి..

అయిదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశాను. సుమారు రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. తుపాను వర్షాలకు పత్తి కాయలు కుళ్లిపోయాయి. వచ్చిన కొద్ది పాటి పంట నల్లగా మారడంతో ఎవరూ కొనుగోలు చేయడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.
- ఎస్.సత్యం, కౌలు రైతు, శిష్టుసీతారాంపురం

రూ.5,200లకే విక్రయించాలంటూ...

రామభద్రపురం, రాజాం, బాడంగి, బొబ్బిలి ప్రాంతాల్లో సాగు ఎక్కువగా ఉంది. గతంలో రామభద్రపురం, సాలూరులో కేంద్రం ఉండేది. రైతులు నచ్చిన చోట విక్రయించుకునేవారు. ఇప్పుడు కేవలం రాజాం ప్రాంతాన్నే గుర్తించారు. అక్కడ కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం క్వింటా మద్దతు ధర రూ.8,110గా ప్రకటించింది. ప్రైవేటు వ్యాపారులు, దళారులు రూ.5,200కు కొనుగోలు చేస్తున్నారు. ఆపై తూకంలో క్వింటా వద్ద 5 కిలోలు అదనంగా లాగుతున్నారని రైతులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా కేంద్రాలు తెరవాలని కోరుతున్నారు.

త్వరలో ప్రారంభిస్తాం..

పత్తి కొనుగోలు కేంద్రం రాజాంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాం. రామభద్రపురంలో కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. త్వరలో ప్రారంభిస్తాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి. దళారుల వలలో పడొద్దు. – రామారావు, జేడీ, వ్యవసాయశాఖ, రవికిరణ్, ఏడీ, మార్కెటింగ్‌శాఖ

జమ్ములో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సీఐ శంకరరావు తదితరులు

పోలీసులపై దాడి కేసులో కస్టడీకి నిందితులు

గుర్ల, న్యూస్‌టుడే: మండలంలోని జమ్ములో పోలీసులపై దాడి కేసులో నిందితులను అయిదు రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శనివారం నిందితులను జైలు నుంచి పోలీసు బందోబస్తు మధ్య జమ్ము తీసుకొచ్చి సీఐ శంకరరావు, గుర్ల ఎస్సై నారాయణరావు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టారు. దేవీనవరాత్రి ఉత్సవాల సందర్భంగా హోంగార్డుని గాయపరిచిన కేసుతో పాటు తర్వాత సర్పంచి నర్సింహమూర్తిని అరెస్టు చేసేందుకు వెళ్లగా వైకాపా శ్రేణులు పోలీసులపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేసి విధులకు ఆటంకం కలిగించాయి. ఈ కేసుల్లో ఇప్పటికే 25 మందిని అరెస్టు చేసి విశాఖ కారాగారానికి తరలించారు. కేసులో మరికొంత మందిని అరెస్టు చేయాల్సి ఉందని ఎస్సై చెప్పారు. అరెస్టు చేస్తారేమోనని ముందుగానే కొందరు ఇళ్లు విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం.

అడవిపంది దాడిలో తీవ్రగాయాలు

గుమ్మలక్ష్మీపురం: అడవిపంది దాడిలో గిరిజనుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కురుపాం మండలం జి.శివడకు చెందిన పాలక మారుతి భార్యతో కలిసి శనివారం జునుము కాయలు తీసేందుకు కొండకెళ్లారు. అక్కడ మారుతిపై అడవిపంది దాడి చేసి.. కాళ్లు, చేతులు, తలపై గాయపర్చింది. విషయం తెలుసుకున్న కుమారుడు మత్య భద్రగిరి ఆసుపత్రికి, అక్కడినుంచి పార్వతీపురం తీసుకొచ్చారు.

చికెన్ ధరలు

రకం	బ్రాయిలర్ లైవ్	డ్రెస్డ్	స్కిన్‌లెస్
బ్రాయిలర్	125	220	230

EENADU Classifieds

BUSINESS SERVICES

BUSINESS OFFER

SREE KAMAL DIAMONDS
LAB GROWN DIAMONDS (CVD DIAMONDS)
ALL SIZES & ORDER SUPPLY AVAILABLE
9014516716, 7989571708
TOWN HALL ROAD, KURUPA MARKET, VISAKHAPATNAM.

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

మీకు మీరే బాస్! ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా ఖాళీ సమయంలో వెల్‌నెస్ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తూ మంచి ఆదాయం అవకాశం మేము ఇస్తాము 9014039992

ఫెన్సింగ్ వేయబడును. మీ రియల్ ఎస్టేట్‌లో, మీ పొలంలో గానీ వేయబడును. అన్ని రకాల మొక్కలు 3 Years Warrantyతో వేయబడును. C: 8074323184

HEALTH & CARE

NEURO

నిర్మల న్యూరో & జనరల్ మెడికల్ సెంటర్
మెదడు, నరములు & వెన్నెముక వ్యాధి నిపుణులు
Dr.Nirmala Vangapandu M.D.(Gen.Med) DM (Neuro) JIPMER Specialist in Brain & Nerve Problems & General Physician
R.T.C.కాంప్లెక్స్ ఎదురుగా, INOX మల్టీప్లెక్స్ వెనక వైపు,VZM
FOR APPOINTMENT : 63054 71147

ప్రకటన చిన్నదైన స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్ల సేవకు, ఇంటి/ వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

గుంటూరు సిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు,కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

విజయనగరం జిల్లాలో ఇండ్ల స్థలాలు, ప్లాట్స్ డెవలప్‌మెంట్స్‌కు ల్యాండ్స్ అమ్మాలన్నా కొనాలన్నా సంప్ర & మార్కెటింగ్ సిబ్బంది కావలెను. ✆ చరం 9160145145.

FLAT FOR SALE

2&3 BHK New Flats at PM Palem 2nd Bus Stop E&S/F @ 43L & N/F @ 62L. 1050 Sft E/F @ 4800/- Sft. 1st Bus Stop. ✆ 9494432404.

FLATS FOR SALE
2 BHK 1125 SFT.
3 BHK 1750 SFT.
Deluxe Flats Near Kommadi jn., Highway facing. Paradesipalem, Opp. Audi Car Service Centre.
Club House & Swimming pool
FEW FLATS AVAILABLE No GST
9908512090
9848948292

Prime area Maddipalem, behind CMR, 2BHK 738 Sft, 47 Sq.yds, East facing, car parking100Sft, flat sale. 9849469641/ 9848133304

Tallavalasa Near Tirumala School Close to Highway 950 Sft South Facing New Flats for sale. ✆ 7569397533.

HOUSE FOR SALE

House Sale, Rent 2BHK N/F VUDA Approved 222 Sy Site Sale, 267 Sy N/F & 267 S/F VT Agraharam VZM. Ph: 8897096792

మధురవాడ బక్కన్నపాలెం, దేబి కాలనీ 140 చ.గ. 2 G+1 అండర్ కన్‌స్ట్రక్షన్ ఇండివిడ్యువల్ హౌస్ కార్ పార్కింగ్‌తో అమ్మబడును. ✆ 8309998454.

శ్రీకాకుళం మునసబుపేట హైవే, Engg. కాలేజ్ దగ్గర 120 చ.గ 2 G+1 అండర్ కన్‌స్ట్రక్షన్ హౌస్, కార్ పార్కింగ్‌తో అమ్మబడును. ✆ 8309998454.

అందమైన డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ కొత్తవలస వద్ద సౌత్ ఫేసింగ్ 120 Sq.Yds ఆకర్షణీయమైన దరకు లభించును. 9000890082.

విజయనగరం-ప్రియనగర్ కాలనీ D-మార్ట్ దగ్గర 167 (30x50) గజాలు G+2 ఉత్తరం ఫేస్ ఇల్లు అమ్మకం. బ్యాంక్ లోన్ సౌకర్యం. సం|| 9441749727.

LAND FOR SALE

1Acr Farm Land with N/E Facin 1000 Sft. House Nr. Pusapatirega 4KM from NH-5 Nr. Bhogapuram Airport. 8125499995/ 8499961919

విజయనగరం జిల్లా జామి మండలం జి.సింగవరం గ్రామంలో 1.39 ఎకరాలు సపోటా తోట, ఒక్క సెంటు: 3,00,000/- అమ్మకానికి కలదు. సంప్ర|| 9063890162, 8106234196.

వైజాగ్, పద్మనాభం మం సింగవరం 9.63 ఎకరాలు యూకలిప్టస్ మొక్కలతో మెయిన్‌రోడ్ అప్రోచ్ రీజనబుల్ దరకు అమ్మకం. ఎకరం 1 Cr. 6303838351.

66 సెంట్లు భూమి అమ్మకం. జాతీయ రహదారి సమీపంలో ఆరికతోట గ్రామం, విజయనగరం జిల్లా. Ph: 7799229993.

గుర్ల MRO ఆఫీస్ సమీపంలో 1.5 ఎకరాల భూమి అమ్మకానికి కలదు. విజయనగరం నుండి 10KM దగ్గరలో. ✆ 8790012309, 9908664019

PLOT FOR SALE

33 ft X 66 ft Plot (Total: 242 Sq.Yards) Located at Bobbili Centre, behind 7th Day School. Bank Approved Property Price: Rs.35,000 per Sq.Yard Contact: 9052616313

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

విజయనగరం ప్రదీప్ నగర్‌లో మరియు వసంత్ విహార్ వుడా అప్రూవ్డ్ లే-అవుట్‌లో స్థలాలు అమ్మకమునకు కలవు. సంప్ర: 9440139666, 9440305444.

VZM కలెక్టర్ ఆఫీస్‌కి 300 మీ.కి దగ్గరగా కనపాకా న్యూ కాలనీ లే-అవుట్‌లో 302 చ.గ. ప్లాట్ కలదు & K.L.పురంలో 267చ.గ.కి కలదు. ✆ 9948888530

280Sq.y. Plot No. 186 S.V.N.Nagar Layout Nr. Sarswati Temple, Vijianagaram W/F Plot Sale Ct : 9908483664, 9393101741.

VZM Highway Face Prakruthi Layout 60 Ft. Road Face 311 Sq.Y. (40x70) & Lendi Backside 60 Ft. Road Face 627 Sq.Y. 9849626454.

2/3 BHK Gated Community ready to move Prime Houses & Residential Villa, Plots for sale Vizianagaram. ✆ 9493707594.

PLOT FOR SALE
233 sq yards. Vuda Approved Plot. at Phool Bagh Road Near Maruthi Jnanamandiram Vizianagaram.
97010 84143
99895 47573

ఇళ్ల స్థలాలు అమ్మకం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో 3జిల్లాల నడుమ ఇళ్ళ స్థలాలు
కేవలం గజం 3999/- మాత్రమే
(ఈ నెల వరకు మాత్రమే)
7095005999

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

PLOTS FOR SALE
SVN NAGAR
Plot No.11 & 12, North Facing, Each 267 Sq.Yards
(Double Road) Semi Commercial
Near Sujatha Convention, VIZIANAGARAM
Cont: 9390732524 9246667726

HOUSE PLOTS FOR SALE
Sq.Yard. Rs. 7000/-
10 KM to BHOGAPURAM AIRPORT, 2 KM to JONNADA RING ROAD, GVMC LIMITS, BHEEMILI REGISTRATION. VIZAG DISTRICT.
9151318111
8919189884

పంచాయితీ అప్రూవల్ 30x50 సైజ్ బిట్స్ చ||గ|| 5500 పార్వతీపురం మం|| నర్సిపురం గ్రామ పంచాయితీ కారాడవలసలో సైట్స్ సేల్ ✆ 8331852489.

విశాఖపట్నం భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కి దగ్గరలో VMRDA అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ కలవు. ✆ 7207883335

శుభగృహ సుకృతి అవాస్ కొత్తవలస, వియ్యంపేటలో 155 గజాలు, VMRDA అప్రూవల్, E/F & N/F, కార్నర్ బిట్ అమ్మకానికి కలదు. కాంటాక్ట్ 9398879250.

భోగాపురం ఎయిర్‌పోర్ట్కు దగ్గరలో 200 చ||గ|| మరియు తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ దగ్గరలో 300, 200 చ||గ|| స్థలములు రీసేల్‌కు కలవు. Contact: 98668 20859.

VZM టౌన్ దుప్పాడలో 162గ.లు N/W కార్నర్ బిట్ పంచాయితీ లేఔట్ & చెల్లూరు న్యూబైపాస్ రోడ్ 186గజాలు W/F ఉడాబిట్ for Sale ✆7799551096.

COMMERCIAL SPACE FOR SALE

కమర్షియల్ సైట్ ఫర్ సేల్ వీరఘట్టం-నడుకూరు మధ్యలో స్టేట్ హైవేకి అనుకొని తూర్పు పడమరలకు 28 అడుగులు, ఉత్తర దక్షిణలకు 105 అడుగులు గల కమర్షియల్ సైట్ అమ్మకమునకు కలదు. సం: 9441072840, 7569401085.

WANTED

REQUIRED LAND
5-20 Acres for Villa's Joint Development / Outright in VIZAG for India's Top 5 Real estate Company.
89 89 129 555

TO LET

Fully Furnished Double Roomed portion with Car Parking available Nataraj Colony, Ring rd, VZM. C: 8328442639.

SECOND SALE

VZMలో GYM అమ్మకంనకు కలదు Cost:10 లక్షలు మాత్రమే ✆ 7075546232.

JOBS

కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వైజాగ్ VZM SKLM జిల్లాల్లో మైన్స్ హస్పిటల్స్, బ్యాంక్స్, స్కూల్స్ చెక్‌పోస్ట్ ఆపరేటర్స్, అటెండర్స్, డేటా ఎంట్రీ&కంప్యూటర్ ఆపరేటర్స్, జూనియర్ రికార్డ్ అసిస్టెంట్స్, PO's, క్లర్క్స్, GNM, స్పీచ్‌థెరపీ, ఫిజియోథెరపీ, ECG&Lab టెక్నీషియన్స్ Q:10th ఎనీ డిగ్రీ, ITI, B.Tech ఆల్ బ్రాంచ్ Age:18 to 42 జీ:20 to 50k, M/F ✆7036613444.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. బో+వ+ జీతం. ✆ 95025 91122

Required Professional Gardener or Gardening consultant work - Weekly 1 Day work. Location - Vizag. 8801144552, 9553313451

Sales Girl to Work in Tiles Shop at Pendurti, Vizag. SSC with 3 Yrs. Exp. in Sales Rs.: 10,000/- PM Cont.: 9494113399.

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. బో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 91122, 99490 21122.

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

ADMS ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెటింగ్ చేయుటకు (Male/ Female, లీడర్స్, LIC, అగ్రిగోల్డ్) టీం లీడర్స్ కావలెను. జీతం 25K C: 9281073699.

సెక్యూరిటీ ఫీల్డ్ సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ గార్డులు, వాష్‌రూమ్, ఫ్లోర్‌క్లీనింగ్, హౌస్‌కీపింగ్ ఉద్యోగాలు. 12 గం|| జీ 15K. బయోడేటా,ఫోటో వాట్సప్ సం|| 7306682829

వైజాగ్‌లో ప్రముఖ హోటల్‌లో పనిచేయుటకు టిఫిన్స్, మీల్స్, టీ మాస్టర్స్ మరియు హెల్పర్స్, సర్వీస్ బాయ్స్ కావలెను. మంచి జీతం వసతి ఇవ్వబడును. ✆ 99088 67145

మా న్యూవెంచర్ నందు పనిచేయుటకు యువతీయువకులు, మార్కెటింగ్ Exe. కావలెను. ప్రతీనెలకు మంచి జీతం మరియు Incentives ఉంటాయి. 9966613533

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్‌గా (జిల్లా హెడ్‌క్వాటర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

ప్రముఖ కంపెనీలో వర్క్ చేయడానికి బాయ్స్ (జీ:15,000), రిసెప్షన్ గర్ల్స్ (జీ: 12,000) కావలెను. వర్కింగ్ ప్లేస్ వైజాగ్ & విజయనగరం. ✆ 9642244320.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళా కేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో||వసతి. చదువు: డిగ్రీ 6301328519

కన్‌స్ట్రక్షన్ కంపెనీకి విశాఖ శ్రీకాకుళం జిల్లాల్లో స్త్రీ/పు అనుభవజ్ఞులైన బ్రాంచ్ మేనేజర్స్, ఫిమేల్ ఆఫీస్ స్టాఫ్ కావలెను. ఫ్రీ వసతి. ✆ 7799743434.

VZM 90 రోజులు ఉచితంగా ఎలక్ట్రానిక్స్ & హార్డ్‌వేర్ సెక్టారులో ట్రైనింగ్‌తోపాటు ఉద్యోగం కల్పించబడును. SSC (పాస్) ఇంటర్, డిగ్రీ, ITI (పాస్/ ఫెయిల్) Age:18 to 35 ✆ 7036406699, 9493359472.

VZM టౌన్‌లో డాక్యుమెంటేషన్ ఆఫీసులో తెలుగు టైపింగ్‌లో అనుభవం ఉన్న పురుషులు కావలెను. మీసేవలో పనిచేసిన వారికి ప్రాధాన్యత. ✆ 7075696666.

VZM టౌన్‌లో పనిచేయుటకు హాస్టల్ వార్డెన్, వంట మాస్టర్, అసిస్టెంట్ వంట మాస్టర్, హెల్పర్స్ (స్త్రీ/పు) అర్జెంటుగా కావలెను. ✆ 9490869301.

రామకృష్ణగ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు పేషంట్లసేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను బో+వ+మంచి జీతం ✆ 90631 72246, 82475 00792

విజయనగరం జిల్లాలో గల రాజాం, పాలకొండ, వీరఘట్టం రూరల్ & అర్బన్ ప్రాంతాల నందు శ్రీరామ్ చిట్స్ & లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నందు పనిచేయుటకు BDES, రెన్యూవల్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్, డిపాజిట్ Exe. ETS కావలెను. మీ ఊర్లోనే మంచి ఉద్యోగం ఇది పూర్తిగా ఆన్ రోల్ జాబ్, మినిమం శాలరీ 18,000/- PF, ESI, గ్రూప్ Ins, సం||కు బోనస్ 28500/- ఏదైనా డిగ్రీ చదివి 35 సం||లోపు ఉండి అనుభవాన్ని బట్టి మంచి జీతం కలదు. Salaried Do'sకు 10th పాసై KYC కలిగి ఉంటే ప్రతి నెల శాలరీ & ORCలో రాయల్టీ కమీషన్ వస్తుంది. RMP, ఇన్సూరెన్స్, చిట్‌ఫండ్ ఏజెంట్స్, లోన్స్ ఇతరులు ✆ 9849824071

కావలెను
ఆఫీసు అకౌంటెంట్ (మహిళ):
B.Com పాస్ అయ్యి అనుభవం గల రాజాం పరిసర ప్రాంత స్థానిక మహిళ కావలెను.
జీతం: 15000 నుండి 20,000 వరకు సంప్రదించండి:
K.R.K. BUILDERS & DEVELOPERS
శ్రీవారి టౌన్‌షిప్ సారధి రోడ్, రాజాం
సెల్: 9666151133, 9440706846

FACULTY/ TEACHERS

A Private School is seeking applications from Qual., & Exp., candidates for the positions of Teacher and H.M ✆ 9391446385

HOSPITALITY

అరకు రిసార్ట్‌లో పనిచేయుటకు అనుభవం కలిగి ఉన్న హౌస్‌కీపింగ్ బాయ్స్/రెస్టారెంట్ వెయిటర్స్ కావలెను. జీతం: 11,000+భోజనం+వసతి. Ph: 8639009266

SECURITY GUARDS

విజయనగరంలో ప్రముఖ షాపింగ్‌మాల్ కొరకు సెక్యూరిటీ గార్డ్స్ (పురుషులు/స్త్రీలు) కావలెను. వయస్సు: 45 సం||లోపు. అర్హత: 10 క్లాస్, డ్యూటీ 12గం|| 30/31 రో|| జీతం: 16,500/- 9666191108, 9398638065.

వైజాగ్ సిటీ, పైడిభీమవరం, తగరపువలస పనికొరకు సెక్యూరిటీ సూపర్‌వైజర్స్ & గార్డ్సు రూమ్, భోజనం. జీతం: 20వేలు, 36 వేలు. ✆ 9014709272.

TOURS AND TRAVELS

గుజరాత్,నేపాల్,కాశీ,అయోధ్య,నాగేశ్వరం,సోమనాథ్,ద్వారక,ఖాట్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆9848782131 Nov25-Dec5

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

(c) eenadu

బొబ్బిలి

●బొబ్బిలి ●రాజాం ●గజపతినగరం ●చీపురుపల్లి

11న మత్స్య సహకార సంఘం ఎన్నిక

వంగర, న్యూస్‌టుడే: వంగర మండలంలోని శ్రీసీతారామ స్వదేశీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం (కొట్టిశ)కు ఈనెల 11న ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి సీహెచ్ సంతోష్‌కుమార్ శనివారం తెలిపారు. అధ్యక్షుడితో పాటు 8 మంది డైరెక్టర్లను సభ్యులంతా చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నుకుంటారన్నారు. ప్రస్తుతం 460 మంది మత్స్యకారులు ఓటర్లుగా ఉన్నారని, కొట్టిశ గ్రామంలో ఎన్నిక జరుగుతుందన్నారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్సై షేక్‌శంకర్‌కు మత్స్యకారులు వినతిపత్రం అందించారు. ★ తమకు చెందినవారి ఓట్లు తొలగించారని, తిరిగి చేర్చే వరకు ఎన్నిక వాయిదా వేయాలని కోరుతూ లక్ష్మింపేటకు చెందిన గంగయ్య తదితరులు తహసీల్దారు పిన్నింటి రామారావుకు వినతిపత్రం ఇచ్చారు. ఓటర్లుగా చేర్చాలంటే సహకార సంఘంలో సభ్యులై ఉండాలని ఎన్నికల అధికారి వివరించారు.

కూరగాయల ధరలు

రాజాం రైతుబజారులో శనివారం కూరగాయల ధరలు (కిలో రూ.లలో) ● టమాటా: 42 ● వంకాయలు: 50 ● దొండ: 40 ● బీర: 48 ● బెండ: 50 ● కాకర: 42 ● చిక్కుడు: 40 ● ఆనపకాయ (ఒకటి): 25 ● అరటి (జత): 20 ● మునగ: 70 ● ఉల్లి: 30 ● బంగాళదుంపలు: 30 ● అల్లం: 80 ● వెల్లుల్లి: 80 ● పచ్చిమిర్చి: 52 ● క్యాబేజీ: 38 – న్యూస్‌టుడే, రాజాం

తెరపై ఈనాడు

★ ఎస్వీసీ సీతారామా: మాస్ జాతర ★ ఎస్వీసీ సీతారామా మినీ: జటాధర ★ ఎస్వీసీ అప్సర: ది గర్ల్ ఫ్రెండ్ –న్యూస్‌టుడే, రాజాం ★ లక్ష్మీ: జటాధర ★ వాసవి: మాస్ జాతర ★ టీబీఆర్ స్క్రీన్-1: ద గర్ల్ ఫ్రెండ్ – న్యూస్‌టుడే, బొబ్బిలి

మేమున్నాం.. మీకు తోడుగా

బొబ్బిలి - 80085 74367
గజపతినగరం - 80085 74332
రాజాం - 80085 74308
గరివిడి- 80085 74348
(10 AM TO 1 PM)

? సింగిరెడ్డివలస కూడలి నుంచి గ్రామానికి వెళ్లే దారిలో తోటపల్లి కాలువను ఆనుకొని మలుపు దగ్గర రక్షణగోడ నిర్మించాలి. - భాస్కరరావు ★ గతంలో ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైతే గోడ నిర్మిస్తాం. - అప్పలరాజు, ఆర్అండ్‌బీ ఏఈ, బొబ్బిలి – న్యూస్‌టుడే, తెర్లాం

పైపులైను బాగుచేస్తాం (స్పందనకు వందనం)

రామభద్రపురం, న్యూస్‌టుడే: భారీ వర్షాలకు పాడైన రక్షితనీటి పైపులైను బాగు చేసి, ప్రజలకు తాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటామని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ఢిల్లీశ్వరరావు, ఏఈ పవన్‌కుమార్ అన్నారు. ఇటీవల 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి స్పందించారు. పాడైన పైపులైన్‌ను పరిశీలించారు. ఉద్ధృతి తగ్గాక బాగు చేసి, తాగునీరు అందిస్తామన్నారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు.

ఇసుక కొరత సాకు.. పనులకు బ్రేకు

న్యూస్‌టుడే– బొబ్బిలి

కేజీబీవీలో నిర్మాణంలో ఉన్న డార్మిటరీ

బొబ్బిలి పట్టణంలో ఇసుక కొరత సాకుతో గుత్తేదారులు అభివృద్ధి పనులు నిలిపేస్తున్నారు. పారిశ్రామికవాడలోని ప్రభుత్వ విక్రయ కేంద్రంలో ఉన్న 12 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక నాసిరకంగా ఉందనే సాకులు చెబుతున్నారు. అక్కడ ఇసుక కొన్ని నెలలుగా అలానే ఉన్నా.. అమ్మకాలు జరగడంలేదు. ఇదివరకు వేగావతి, సువర్ణముఖి నదుల్లో చాటుమాటుగా ఇసుక తవ్వి నిర్మాణాలు చేపట్టేవారు. ప్రస్తుతం వరద పెరగడంతో అక్రమ తవ్వకాలకు అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రభావం పనులపై చూపుతున్నారు.

ఇదీ పరిస్థితి..

● పురపాలికలో 15వ ఆర్థికసంఘం, సాధారణ, ఎంపీ లాడ్స్ తదితర గ్రాంటులతో సుమారు రూ.2 కోట్ల మేర పనులకు టెండర్లు పిలిచారు. రహదారులు, డ్రైయిన్లు తదితర పనులు ఉన్నాయి. రెండు నెలలుగా ముందుకు కదలడంలేదు. ఇసుక లేకపోవడంతోనే చేయలేకపోతున్నామని చేతులెత్తేస్తున్నారు. ● కస్తూర్బా పాఠశాలలో రూ.2.50 కోట్లతో డార్మిటరీ నిర్మాణం నత్తనడకన జరుగుతోంది. ఇసుక లేదనే నెపంతో ప్లాస్టింగ్ పనులు ఆపేశారు. బాడంగి, తెర్లాం మండలాల్లోనూ ఇదే దుస్థితి. ● అగ్నిమాపక శాఖ కొత్త కార్యాలయం పనుల్లో వేగంలేదు. రూ.5 కోట్ల అంచనా వ్యయంతో న్యాయస్థాన సముదాయాలు నిర్మిస్తున్నారు. బేస్మెంట్ పనులు జరుగుతున్నాయి. అనుకున్న మేరకు ముందుకు కదలడంలేదు.

అనధికారికంగా కొనుగోలు..

బొబ్బిలి నియోజకవర్గంలో తెర్లాం మండలం కుసుమూరు మినహా అధికారికంగా గుర్తించిన ఇసుక రేవులు లేవు. ప్రస్తుతం అక్కడ తవ్వకాలు నిలిచిపోయాయి. బొబ్బిలి పారిశ్రామికవాడలో ఇసుక విక్రయ కేంద్రం ఉంది. ఒక టన్ను రూ.410లకు కొనుగోలు చేయాలి. ఈ లెక్కన ట్రాక్టరుకు రవాణా ఛార్జీలతో కలిపి రూ.2,230 అవుతోంది. అనధికారికంగా రూ.1200లకే తెచ్చి వేస్తున్నారనే ఆలోచనతో అలా కొనుగోలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

ఉన్నతాధికారులకు నివేదించాం..

ఇసుక కొరత ఉందని గుత్తేదార్లు తమ దృష్టికి తెచ్చారని, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామని కమిషనర్ రామలక్ష్మి తెలిపారు. పనులు నత్తనడకన సాగడం వాస్తవమేనని చెప్పారు. ప్రభుత్వ విక్రయ కేంద్రంలో ఇసుక అందుబాటులో ఉందని, నిర్మాణాలకు వినియోగించడానికి అనుకూలంగా ఉందని తహసీల్దారు ఎం.శ్రీను పేర్కొన్నారు. కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడంలేదన్నారు.

సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి

వంగరలో సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ దామోదర్

గరివిడి, చీపురుపల్లి, గుర్ల, రేగిడి, వంగర, న్యూస్‌టుడే: సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. శనివారం గరివిడి, చీపురుపల్లి, గుర్ల, రేగిడి, వంగర పోలీసుస్టేషన్లను సందర్శించారు. పరిసరాలు పరిశీలించారు. ఫిర్యాదుల చేయడానికి స్టేషన్‌కు వచ్చే వారితో సామరస్యంగా వ్యవహరించాలన్నారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, గరివిడి ఎస్సై లోకేశ్వరరావు, బుదరాయవలస ఎస్సై లోకేశ్, గుర్ల ఎస్సై నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ★ సైబర్‌నేరాలు, దొంగతనాలపై నిఘా పెంచాలని ఎస్పీ రేగిడి, వంగరలో అన్నారు. ఎస్పీ సీఐ లీలారావు, రాజాం రూరల్ సీఐ ఉపేంద్రరావు, వంగర ఎస్సై షేక్‌శంకర్, ఎస్సై బాలకృష్ణ ఉన్నారు.

రాజాం కమిషనర్‌గా రామచంద్రరావు

రాజాం, న్యూస్‌టుడే: రాజాం పురపాలిక కమిషనర్‌గా ఆకురాతి రామచంద్రరావును ప్రభుత్వం నియమించింది. బాపట్ల జిల్లా రేపల్లె మున్సిపాల్టీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై వస్తున్నారు. ఈనెల 13న బాధ్యతలు తీసుకోనున్నట్లు చరవాణిలో తెలిపారు. అందరి సహకారంతో రాజాం పట్టణం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పూర్తి అదనపు బాధ్యతలతో ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న కె.శ్రీనివాసరావు పురపాలిక ప్రబంధకుడిగా కొనసాగుతారు.

పట్టణ దారుల్లో ట్రాఫిక్ కష్టాలు

బొబ్బిలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా ఉదయం, సాయంత్రం పాఠశాలలు తెరిచే, మూసే సమయాల్లో రహదారులపై నడవలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆసుపత్రి, గాంధీ బొమ్మ, రాజా కళాశాల దారుల్లో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇటీవల ఆసుపత్రి దారిలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. చర్యలు తీసుకుంటామని సీఐ సతీష్‌కుమార్ తెలిపారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి

నాలుగేళ్లుగా.. అసంపూర్తిగా

బొబ్బిలి మండలం కలవరాయి పంచాయతీలో మంజూరు చేసిన వెల్‌నెస్ కేంద్రం నిర్మాణం నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఉంది. గత ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతోనే ఆగిపోయింది. నిర్మాణ వ్యయం పెరిగిపోవడం తదితర కారణాలతో గుత్తేదారుడు పనులు చేపట్టడంలేదు. ప్రస్తుతం కేంద్రం అద్దె ఇంట్లో నిర్వహిస్తున్నారు. విషయం ప్రభుత్వానికి నివేదించామని ఏఈ రాజశేఖర్ తెలిపారు. – న్యూస్‌టుడే, బొబ్బిలి గ్రామీణం

ప్రారంభానికి నోచుకోని ల్యాబ్

గుర్ల కేజీబీవీలో రూ.18.50 లక్షలతో సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ గది నిర్మించి రెండు నెలలవుతున్నా ప్రారంభించలేదు. గతంలో ఈ విద్యాలయంలో పదో తరగతి వరకు మాత్రమే ఉండేది. ప్రస్తుతం వృత్తి విద్యా కోర్సు ప్రారంభించి పిజియోథెరపీ శిక్షణ ఇస్తున్నారు. 260 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం కంప్యూటరు బోధన, సైన్స్ ప్రయోగ పరీక్షలు పాత భవనంలో నిర్వహిస్తున్నారు. కొత్తది వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. విషయం జేఈ రమణ వద్ద ప్రస్తావించగా ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, గుర్ల

కార్యాలయాల చెంత.. చెత్తతో చింత

గజపతినగరం మండలం పురిటిపెంట పంచాయతీ రెండో సచివాలయం వెనుక వైపు దారిలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. స్థానికులు అక్కడే చెత్త వేయడంతో దుర్వాసన వ్యాపిస్తోంది. వెలుగు కార్యాలయం, పీఆర్, ఇరిగేషన్‌కు చెందిన డీఈ, గృహనిర్మాణశాఖ ఏఈ కార్యాలయాలు, ఆరోగ్య కేంద్రం ఈ దారిలో ఉన్నాయి. పక్కనే బాలికల ఉన్నత పాఠశాల ఉంది. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజూ చెత్త సేకరించాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి జనార్దనరావు అన్నారు. – న్యూస్‌టుడే, గజపతినగరం

గుంతల దారి.. అవస్థలే మరి

రాజాం పురపాలిక పరిధిలోని సారధికి వెళ్లే రహదారి గుంతలతో అధ్వానంగా తయారైంది. ఈ మార్గంలో వంజరాంపేట, సోమరాజుపేట, గుయ్యానవలస గ్రామాలకు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాపోతున్నారు. మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటామని కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. – న్యూస్‌టుడే, రాజాం పట్టణం

నాణ్యమైన భోజనం అందించాలి

ఆహారాన్ని పరిశీలిస్తున్న ఏడీ శ్రీరామమూర్తి

గంట్యాడ, న్యూస్‌టుడే: బడి పిల్లలకు నాణ్యమైన భోజనం సరిపడా పెట్టాలని, వారి కోసం కేటాయించిన రేషన్ పక్కదారి పడితే చర్యలు తప్పవని విద్యాశాఖ సహాయ సంచాలకుడు శ్రీరామమూర్తి, ఎండీఎం ఏడీ కె.సత్యం, పరిపాలనాధికారి సాంబశివరావు అన్నారు. కలెక్టర్ శుక్రవారం గంట్యాడ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి భోజనంలో నాణత్య, పరిమాణం లోపించినట్లు గుర్తించారు. ఆయన ఆదేశాలతో శనివారం అధికారుల కమిటీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. ప్రతిరోజూ ఉపాధ్యాయులు భోజనాన్ని పరిశీలించాలని ఆదేశించారు. హెచ్ఎం ఎ.రూన్సీ, ఉపాధ్యాయులు ఉన్నారు.

సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

బొబ్బిలి, న్యూస్‌టుడే: సీఎం సహాయనిధి పేదలపాలిట వరమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. నియోజకవర్గంలోని పలువురికి సహాయనిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి. శనివారం కోటలో లబ్ధిదారులకు అందజేశారు. కొర్ల రేవతికి రూ.1.26 లక్షలు, గంటా నారాయణమ్మకు రూ.1.24 లక్షలు, పప్పల శాంతమ్మకు రూ.1.20 లక్షలు, గులిపల్లి రజినికి రూ.1.16 లక్షలు, చుక్క గగన్‌కు రూ.97 వేలు, గంట కుమారికి రూ.55 వేలు, మత్స ధనలక్ష్మికి రూ.51 వేలు, అలజంగి రమేష్‌కు రూ.90 వేలు, కచ్చర్లపాటి వెంకటకృష్ణమూర్తి రాజుకు రూ.50 వేలు, కె.నాగరత్నంకు రూ.49 వేలు, లొట్టి కళాధర్‌కు రూ.40,787, బొడ్డు కావ్యకు రూ.30 వేలు, చీకల మోహనరావుకు రూ.25 వేలు, లెక్క లక్ష్మికి రూ.23,400 మంజూరయ్యాయన్నారు.

ఇనుప తుక్కు దుకాణంలో అగ్నిప్రమాదం

చీపురుపల్లి, న్యూస్‌టుడే: చీపురుపల్లిలో శ్రీకాకుళం ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న పాత వస్తువులు కొనుగోలు చేసే (స్క్రాప్) దుకాణంలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా దుకాణం లోపల నుంచి మంటలు రావడంతో స్థానికుల అగ్నిమాపక సిబ్బంది తెలియజేశారు. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా, ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా అనేది తెలియాల్సి ఉంది. రూ.50 వేల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక కేంద్రం అధికారి సాంబమూర్తి తెలిపారు.

విద్యా ప్రమాణాలు పెంచాలి

గజపతినగరం: విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సమగ్ర శిక్షా ఏపీసీ రామారావు అన్నారు. జిన్నాం ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. గజపతినగరం సాయి సిద్ధార్థ కళాశాల కరస్పాండెంట్ చంద్రశేఖర్ విద్యార్థులకు అందించిన గుర్తింపు కార్డులను ఏపీసీ పంపిణీ చేశారు. హెచ్ఎం సన్యాసినాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

డిజిటల్ సహాయకుడి సస్పెన్షన్

మెంటాడ: జయతి సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఎన్.శ్రీనుని సస్పెన్షన్‌లో ఉంచినట్లు ఇన్‌ఛార్జి ఎంపీడీవో విమలకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇతను అక్టోబరు నెలకు సంబంధించి 15 మంది సామాజిక భద్రత పింఛను రూ.70,500ను పంపిణీ చేయకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నారు. పింఛన్లు దుర్వినియోగం చేసిన కారణంగా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

ఎన్నికల దిశగా రాజాం మున్సిపాలిటీ

రాజాం, న్యూస్‌టుడే: రాజాం పురపాలికకు ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు ముమ్మరమయ్యాయి. 2005లో నగర పంచాయతీగా ఆవిర్భవించి 2021లో పురపాలికగా స్థాయి పెరిగింది. పట్టణ హోదా వచ్చి రెండు దశాబ్దాలైనా ఇంతవరకు ఎన్నికలు జరగలేదు. ఆది నుంచీ న్యాయస్థానాల్లో కేసులు నడుస్తూనే ఉన్నాయి. రాజాం, సారథి, కొండంపేట, పొనుగుటివలస, కొత్తవలస పంచాయతీలను విలీనం చేస్తూ అప్పట్లో నగరపంచాయతీగా ఏర్పాటు చేశారు. రాజాం, సారథి మినహా మిగిలిన మూడు పంచాయతీల పాలకవర్గాలు అప్పట్లో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. పంచాయతీల తీర్మానాలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల నిర్వహణకు అవాంతరం ఏర్పడింది. సమస్యను పరిష్కరించి ఎన్నికలకు సిద్ధమవగా.. మళ్లీ పొనుగుటివలస, కొత్తవలస నుంచి కొందరు హైకోర్టు తలుపు తట్టారు. దీంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది.

గ్రామస్థులతో చర్చలు..

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఇరు పంచాయతీల పెద్దలు, గ్రామస్థులు, కొందరు పిటిషన్‌దారులతో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఇటీవల చర్చలు జరిపారు. పొనుగుటివలస నుంచి కొంత సానుకూలత వ్యక్తమైనా.. కొత్తవలస నుంచి వ్యతిరేకత వచ్చినట్లు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతమైన తమను పట్టణంలో చేర్చడం వల్ల ఉపాధిహామీ పథకం, ఇతర ప్రయోజనాలు కోల్పోతున్నామని, పురపాలిక పన్నులను తట్టుకోలేకపోతున్నామని తెలిపినట్లు సమాచారం. కొత్తవలసను వేరుచేసి మిగిలిన వాటితో పట్టణాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పాలకవర్గాల్లేని మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా ఎమ్మెల్యే కృషి చేస్తుండడంతో ఆశలు చిగురిస్తున్నాయి.

గ్రామాలకు అందని సుజలధార

మెరకముడిదాం, న్యూస్‌టుడే: మెరకముడిదాం మండలం గాదెలమర్రివలస, పులిగుమ్మి, ఊటపల్లి, మెరకముడిదాం, శ్యామాయవలస, గడబపేట, కొమ్మానివలస, సీతారామపురం, నారపుదొరవలస, గొట్టిపల్లి తదితర గ్రామాలకు సుజలధార పథకం తాగునీరు అందడంలేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్లు, బావులపై ఆధారపడుతున్నామని వాపోతున్నారు. నెలరోజులవుతున్నా.. అధికారులు కనీసం కన్నెత్తి చూడటంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పట్టించుకొని ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు. విషయం ఏఈ యుగంధర్ వద్ద ప్రస్తావించగా.. గాదెలమర్రివలస గ్రామం వద్ద పైపులైన్లు, గరివిడి మండలం ఐతంవలస వద్ద మోటార్లు మరమ్మతులకు గురయ్యాయన్నారు. వారం రోజుల్లో సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పారు.

క్యాన్సర్‌పై పల్లెల్లో అవగాహన

గొల్లుపాలెంలో అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

బొండపల్లి, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంత ప్రజలు అధికంగా క్యాన్సర్ బారిన పడుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో భాగంగా శనివారం బొండపల్లి మండలం గొల్లుపాలెం ఎస్సీ కాలనీలో అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. దేవుపల్లి వైద్యాధికారిణి టి.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

వందమంది పేదలకు సాయం

పేదలకు నిత్యావసరాలు అందజేస్తున్న డీఎస్పీ

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: బొబ్బిలి మండలం పిరిడిలో సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం వందమంది పేదలకు నిత్యావసరాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. డీఎస్పీ భవ్యారెడ్డి హాజరై మాట్లాడారు. సేవా కార్యక్రమాలకు యువత ముందుకు రావాలన్నారు. సేవా సమితి అధ్యక్షుడు బొత్స శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

గంట్యాడ: కొర్లాం గ్రామానికి చెందిన సింగిడి అప్పలరావు (53) గత నెల 23న చేపల విక్రయానికి వెళ్లి ఇంటికి తిరిగిరాలేదని కుమార్తె ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

కుక్కల దాడిలో అయిదుగురికి గాయాలు

వంగర: మండలంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. శనివారం శునకాల దాడిలో వేర్వేరు గ్రామాల్లో అయిదుగురు గాయాలపాలయ్యారు. కొండచాకరాపల్లిలో బి.వరహాలమ్మ, ఎస్.రంజిత్, ఎం.వెంకటరమణ, శివ్వాంలో కె.అప్పలనరసమ్మ, నీలయ్యవలసలో బి.లక్ష్మణ గాయాలపాలయ్యారు. వంగర పీహెచ్‌సీలో చికిత్స పొందారు. చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రత్యేకావసరాల పిల్లలకు నిధులు

రేగిడి: రేగిడి మండలంలోని ప్రత్యేకావసరాలు గల పిల్లలకు ఎస్కార్ట్ అలవెన్స్ రూపంలో రూ.3 వేలు తల్లికి వందనం ఖాతాల్లో జమచేసినట్లు ఎంఈవో ప్రసాదరావు తెలిపారు. ఈ ఏడాది రూ.6 వేలకు గాను ముందుగా రూ.3 వేలు జమచేసినట్లు పేర్కొన్నారు.

వరి చేనుకు తెగుళ్లు

రామభద్రపురం: తారాపురం, రామభద్రపురం, ఆరికతోట, సోంపురం, కొండకెంగువ, పాతరేగ, కొత్తరేగ తదితర గ్రామాల్లో వరిచేనుకు ఆకుమచ్చ, పురుగు తెగుళ్లు సోకాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 20 రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో పాడైపోతోందని గగ్గోలు పెడుతున్నారు. పంటను పరిశీలించి, రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఏవో అమరశివ తెలిపారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

రామభద్రపురం: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ జేసీ రాజు అన్నారు. రామభద్రపురంలో మాట్లాడారు. పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండు చేశారు. పీఆర్‌సీ కమిషన్‌ను నియమించాలని కోరారు. రెడ్డి వేణు, ఎం.కృష్ణంనాయుడు పాల్గొన్నారు.

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

గరివిడి: కోనూరు 33/11 కేవీ ఉపకేంద్రానికి వెళ్లే రణస్థలం ఫీడర్ నిర్వహణ పనులు కారణంగా ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కోనూరు, అర్తమూరు, దుమ్మేద, దేవాడ, నడిపేనపేట, శివరాం, తోండ్రంగి, శేరీపేట, దువ్వాం గ్రామాలకు సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ త్రినాధరావు తెలిపారు. గుర్ల మండలం నాగళ్లవలస ఉపకేంద్రంలో పరిధిలోని జమ్ము, జమ్ముపేట, నాగళ్లవలస, సదానందపురం, గొలగాం, తాటిపూడి, గెరిడ, చిన నాగళ్లవలస గ్రామాలకు 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సరఫరా ఉండదని తెలిపారు.

రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

రాజాం: పట్టణంలోని పలువురు రౌడీషీటర్లకు సీఐ కె.అశోక్‌కుమార్ శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సన్మార్గంలో నడుచుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పోలీసు రికార్డుల్లో ఉండడంతో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.

భయపెడుతున్న పాములు

రాజాం, న్యూస్‌టుడే: రాజాం ప్రాంతీయాసుపత్రిలో పాము కాటు బాధితులు పెరుగుతున్నారు. మూడు రోజుల వ్యవధిలో సుమారు 13 మంది ఆసుపత్రికి వచ్చారు. వంగర మండలం కింజంగికి చెందిన బి.శ్రీను, రేగిడి మండలం వీఆర్‌పురానికి చెందిన బి.అప్పలరాజు, మునకలవలసకు చెందిన జె.సుశీల, జాడపేటకు చెందిన ఎస్.రిషిత (6), చినశిర్లాంకు చెందిన పి.సత్యవతి, రాజాం మండలం అమరాంకు చెందిన ఎం.శంకర్, పెనుబాకకు చెందిన బి.వీర్రాజు, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పెంటకు చెందిన ఎన్.ఆదిరారాయణ, నిద్దాంకు చెందిన సీహెచ్ సూరపునాయుడు, బలిజిపేటకు చెందిన టి.కామేశ్వరరావు చికిత్స పొందుతున్నారు. పొలాలకు వెళ్లే సమయంలో రైతులు రబ్బరు బూట్లు వేసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కరణం హరిబాబు సూచించారు. బలిజిపేటకు చెందిన పి.అప్పారావు, సంతకవిటి మండలం సోమన్నపేటకు చెందిన డి.సీతారాం, తమరాంకు చెందిన ఎస్.గోవిందరావు, రాజాం పట్టణానికి చెందిన ఎం.అరుణ తేరుకోవడంతో శనివారం ఇంటికి పంపామన్నారు.

కుస్తీ పోటీల్లో బాలల ప్రతిభ

గరివిడి: విజేతలతో ఉపాధ్యాయులు

చీపురుపల్లి, గరివిడి, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లాలో ఈనెల 4 నుంచి 6 వరకు జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో చీపురుపల్లి జడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు సత్తా చాటారు. అండర్-14 కుస్తీ పోటీల్లో జె.యామిని, పి.సందీప్య కాంస్య, అండర్-17లో ఐ.ప్రవల్లిక సిల్వర్ పతకాలు సాధించారు. హెచ్ఎం రెహనాబేగం, వ్యాయామ ఉపాధ్యాయినులు వి.ఉషారాణి, ఎస్.అనురాధ అభినందించారు. ● విజయవాడలో శుక్రవారం జరిగిన రాష్ట్రస్థాయి కుస్తీపోటీల్లో గరివిడి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు కె.కిశోర్, జి.దిలీప్, ఎం.అఖిల్, ఎ.ఉన్ముక్త రజత పతకాలు సాధించారు. వీరిని శనివారం ఎంఈవో పి.రామారావు, హెచ్ఎం ఎం.నిర్మల, పీడీ ఉదయ్‌కుమార్ అభినందించారు.

ఉచితం.. ఉచితం.. ఉచితం..

మీ పాత నిర్మాణాలు ఫ్రీగా తొలగించెదము

బొబ్బిలిలో నివాసం ఉండే వారికి గొప్ప శుభవార్త. మీ పాత పెంకుటిల్లు, శ్లాబు ఇల్లు కొట్టించి కొత్త నిర్మాణం చేయాలని అనుకుంటున్నారా.. ఐతే మేము మీ ఇంటిని కొట్టించి ఆ రద్దును మేము మా స్వంత ఖర్చుతో తొలగిస్తాము. ఎవరికైనా మా అవసరం ఉంది అని అనుకుంటే క్రింది సెల్ నంబర్స్‌కి సంప్రదించగలరు.

సెల్: 8341814101 & 8500626007

మర్యాదపూర్వక కలయిక

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలిలోని కోటలో ఎమ్మెల్యే బేబినాయనను తాడేపల్లిగూడేం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించారు. బొబ్బిలి నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై చర్చించారు. పురపాలిక ఛైర్మన్ రాంబార్కి శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

బేబినాయనతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు

జిల్లా జట్ల ఎంపిక

బొబ్బిలి గ్రామీణం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అండర్- 14, 17 సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక శనివారం పారాది ఉన్నత పాఠశాల మైదానంలో జరిగింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. 30 మంది పీడీలు పాల్గొన్నారు. ఈనెల 17 నుంచి మూడు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో సాఫ్ట్‌బాల్, వచ్చేనెల కర్నూల్‌లో బేస్‌బాల్ పోటీలు జరగనున్నాయని పీడీ వెంకటనాయుడు తెలిపారు.

టెన్నికాయిట్ పోటీల్లో సత్తా

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చీపురుపల్లి మండలం పెదనడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు కె.ప్రసన్న, ఎన్.ప్రసన్న, జె.అశ్విని, కె.కావ్య రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం ఎల్.తిరుపతిరావు తెలిపారు. వీరు ఈనెల 9, 10 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాలలో జరిగే 42వ రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. శనివారం ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

రాష్ట్రస్థాయికి బాడంగి విద్యార్థులు

బాడంగి: బాడంగి ఉన్నత పాఠశాల విద్యార్థులు 14 మంది జిల్లాస్థాయి పోటీల్లో సత్తాచాటి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. 400 మీటర్ల పరుగు పందెంలో భానుప్రసాద్, కబడ్డీలో విజయలక్ష్మి, పవన్, సాఫ్ట్‌బాల్‌లో మణికంఠ, రమ్య, ప్రతాప్, ప్రసన్న, ఉమామహేష్, రేవతి రాష్ట్రస్థాయిలో పాల్గొననున్నారు. హెచ్ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు.

ప్రథమ వర్ధంతి

మంచికి మమతానురాగాలకు మారుపేరుగా నిలిచి, మా అందరి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించి, కుటుంబ ఉన్నతికై అహర్నిశలు శ్రమించి, మీరు మమ్ములను ఉన్నతులుగా తీర్చిదిద్దిన, మీరు మరణించి 1 సం॥ గడిచినప్పటికీ మీ అకాల మరణం మాకు తీరని లోటు... మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

కీ॥శే॥ శ్రీమతి సిరిపురం చంద్రావతి గారు
పాచలవలస గ్రామం, దత్తిరాజేరు (మండలం)
జననం: 04.07.1966 మరణం: 09.11.2024

భర్త: సిరిపురం సత్యనారాయణరావు, M.A., కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, PHC, మెంటాడ

కుమార్తెలు - అల్లుళ్లు
మజ్జి శ్రావణి, M.A., B.Sc., B.Ed., - మజ్జి ఆనందరావు, M.A., B.Ed.,
అంది నీలిమ, B.A., - అంది తవిటి నాయుడు, B.A., B.Ed.,
కరణం వెంకటరత్నం, B.Sc., Horticulture - కరణం విజయ భాస్కరరావు, B.Sc., బొబ్బిలి, TDP మండల పార్టీ అధ్యక్షులు, రామభద్రపురం

మనుమలు: మజ్జి తేజోరామ అనన్య, మజ్జి నిహాల్‌సాయి, అంది సంజిత్, అంది దేవాన్ష్‌నాయుడు, కరణం షణ్ముక్ వర్ధన్ మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు

విజయనగరం

• విజయనగరం • నెల్లిమర్ల • ఎస్.కోట

నమో వేంకటేశాయ

కార్తిక శనివారం సందర్భంగా జామి మండలంలోని భీమసింగి కల్యాణ వేంకటేశ్వరస్వామి, పుష్పగిరి వేణుగోపాల స్వామి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. వేణుగోపాలుణిడిని పట్టుచీరలతో ప్రత్యేకంగా అలంకరించారు.
– న్యూస్‌టుడే, జామి

తెరపై ఈనాడు

ఎన్సీఎస్: జటాధర ● శ్రీకృష్ణ : ప్రిడేటర్ ● ఆదిత్య : కె.ర్యాంప్ ● లీలామహల్ : ది గర్ల్‌ఫ్రెండ్ ● రంజనీ స్క్రీన్–1 : ది గర్ల్‌ఫ్రెండ్ ● శివరంజనీ స్క్రీన్–2 : ఆర్యన్, ప్రిడేటర్ ● హిమగిరి : మాస్ జాతర ● సప్తగిరి : ద గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో
– న్యూస్‌టుడే, కంటోన్మెంట్

మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు

ఉపాధ్యాయులకు 'టెట్'ను మినహాయించాలి

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయులకు 'టెట్'ను మినహాయించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు కోరారు. సంఘం కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా కార్యాలయ బేరర్ల సమావేశంలో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వుల నుంచి వారిని మినహాయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రం చొరవ తీసుకుని విద్యాహక్కు చట్టానికి సవరణలు చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, నాయకులు మోహనరావు, ఈశ్వరరావు, వి.ప్రసన్నకుమార్, కె.ప్రసాద్‌రావు, తిరుపతినాయుడు, శంకరరావు పాల్గొన్నారు.

ఖాళీ స్థలం.. రోగాల నిలయం

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే

నగరంలోని ఖాళీ స్థలాలతో నివాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా నీరు నిలుస్తూ చెరువులను తలపిస్తున్నాయి. చెత్త అక్కడే వేస్తుండడంతో కుప్పలుగా పేరుకుపోతోంది. మురికి కూపాలుగా దర్శనమిస్తూ.. రోగాలకు ఆవాసాలుగా మారుతున్నాయి.

కామాక్షినగర్‌లో ఇళ్ల మధ్యలో నిలిచిన వర్షం నీరు

ఇదీ పరిస్థితి..

నగరంలో విలీన పంచాయతీలు, శివారు కాలనీలు, విస్తరిస్తున్న ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. ఫూల్‌బాగ్, ప్రదీప్‌నగర్, బ్యాంక్ కాలనీ, పద్మావతినగర్, కేఎల్‌పురం, అయ్యన్నపేట, ధర్మపురి, వేణుగోపాలపురం, గాజులరేగ, జమ్ము, కణపాక, కామాక్షినగర్, ఇంద్రాణినగర్, నల్లమారమ్మ కాలనీ, వుడాకాలనీ, బాబామెట్ట, నటరాజ్ కాలనీ, గాయత్రినగర్ తదితర వీధుల్లో చాలా వరకు ఇళ్ల మధ్యలోనే ఉన్నాయి. వాటికి ప్రహరీలు నిర్మించక పందులు, కుక్కలు తిరుగుతూ అధ్వానంగా మారుస్తున్నాయి. దోమలు విజృంభించి రోగాల బారిన పడుతున్నామని నివాసితులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు అభివృద్ధికి నోచుకోని పార్కుల స్థలాల్లోనూ ఇదే పరిస్థితి. అపార్టుమెంట్లు, గ్రూపు ఇళ్లు నిర్మిస్తున్న వారు అవుట్‌లెట్‌లను ప్రధాన కాలువకు అనుసంధానం చేయడం లేదు. దీంతో వాడుక నీరు ఇళ్ల మధ్యకు చేరుతోంది.

ఖాళీ స్థలాలు	3013	పన్ను డిమాండ్	రూ.14.09 కోట్లు	వసూలు	రూ.2.58 కోట్లు

చిరునామా ఎక్కడో?

నగర పాలక సంస్థ పరిధిలో ఇంటి నిర్మాణ సమయంలో మూడేళ్ల పన్ను విధిస్తున్నారు. ఆయా స్థలాల మార్కెట్ విలువపైన 0.50 శాతం వసూలు జరుగుతోంది. పన్ను మదింపు విషయంలో విమర్శలు వస్తున్నాయి. నగరంలో చాలా వరకు ఖాళీ స్థలాల యజమానుల చిరునామాలు లభించడం లేదు. ఇళ్ల నిర్మాణ సమయంలోనే కనిపిస్తున్నారని చెబుతున్నారు.

నోటీసులు ఇస్తున్నాం..

ఖాళీ స్థలాల యజమానులకు శుభ్రం చేసుకోవాలని నోటీసులు ఇస్తున్నాం. దీనిపై దృష్టి సారించాలని సిబ్బందికి ఆదేశించాం. నీరు నిల్వ ఉన్న చోట్ల దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్‌బాల్స్, దోమల మందు పిచికారీ చేయిస్తున్నాం. వీటితోపాటు చెరువులు, కుంటల్లోనూ వేయిస్తున్నాం.
– పి.నల్లనయ్య, కమిషనర్

ప్రమాదాలు పలకరిస్తున్నాయి

బాలాజీ నగర్‌లో పలకల్లేక ఇలా..

గాజులరేగ సంజీవయ్య నగర్ కాలనీలో...

నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడికక్కడ కల్వర్టులు ధ్వంసమయ్యాయి. పలకలు విరిగి ప్రమాదాలను ఆహ్వానిస్తున్నాయి. వాహన చోదకులు, పాదచారులు రాకపోకలు సాగించలేని పరిస్థితి. విరిగిన చోట్ల ఆ పరిమాణంలోనివి లేకపోవడంతో సకాలంలో వేయడం లేదు. కొన్నిచోట్ల కాలువలు నిర్మించి నెలలు కావస్తున్నా పలకలు వేయలేదు. అయ్యన్నపేట దారిలో, గాజులరేగ సంజీవయ్య నగర్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. రాకపోకలకు అవస్థలు పడుతున్నామని నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రుళ్లు ప్రమాదాలకు గురవుతున్నామని వాపోతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు.
– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

అక్కాచెల్లెళ్లు అదరహో

పుష్పిత, హర్షితలను అభినందిస్తున్న హెచ్‌ఎం ఈశ్వరరావు, ఉపాధ్యాయులు

కొత్తవలస, న్యూస్‌టుడే: కొత్తవలస జడ్పీ పాఠశాలకు చెందిన అక్కాచెల్లెళ్లు పుష్పిత గౌడ, హర్షిత గౌడ క్రికెట్‌లో ప్రతిభ చూపుతున్నారు. వీరు విశాఖపట్నం జిల్లా చినముషిడివాడలో ఉంటూ ఇక్కడ చదువుతున్నారు. గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళంలో జరిగిన అండర్-19 రాష్ట్రస్థాయి పోటీల్లో పుష్పిత సత్తా చాటి జాతీయ స్థాయికి ఎంపికైంది. వచ్చే నెలలో హరియాణాలో జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే ఏపీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహించనుంది. అండర్-17 రాష్ట్ర స్థాయిలో ఆడనున్న జిల్లా జట్టులో ఆమె సోదరి హర్షిత స్థానం సంపాదించింది. వీరిని శనివారం పాఠశాలలో అభినందించారు. ప్రధానోపాధ్యాయుడు సీహెచ్.ఈశ్వరరావు, పీడీ ఎం.పావ, ఉపాధ్యాయులు ఉన్నారు.

నీరు నిలిచి ఇక్కట్లు

కొత్తవలస మండలం ప్రజా పరిషత్తు కార్యాలయం ఆవరణలో నీరు నిలిచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని పక్కనే వీరసాగరం చెరువు ఉండటంతో సమస్య వస్తోంది. బోరింగ్ కూడా ముంపులోనే ఉండడంతో ఉపాధి హామీ, వెలుగు కార్యాలయాల సిబ్బంది ట్యాంకుల్లోకి నీరు ఎక్కించాలంటే వాల్వులు మార్చాలి. బురద వల్ల అవస్థలు పడుతున్నారు. దోమలు విజృంభిస్తున్నాయి. సమస్యను ఎంపీడీవో ఎస్.రమణయ్య వద్ద ప్రస్తావించగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, కొత్తవలస

క్రీడా మైదానం.. అధ్వానం

ఎస్.కోట ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అధ్వానంగా తయారైంది. లోతట్టుగా ఉండడంతో వర్షం నీరు చేరి నిలిచిపోతుంది. పనికిరాని మొక్కలు పెరిగి యువత, క్రీడాకారులు సాధన చేయలేని పరిస్థితి. పీఎం శ్రీ కింద రూ.7లక్షలు రావడంతో మూడు క్రీడా కోర్టులు నిర్మించారు. వర్షాలకు అవి నీట మునిగాయి. గడువు దాటి పోవడంతో మిగతావి వెనక్కి మళ్లాయి. స్థానిక యువత ఇటీవల సమావేశమై విరాళాలు సేకరించి దీన్ని బాగు చేసుకుందామని నిర్ణయించారు. వర్షాల కారణంగా పనులు ఆగాయని, తగ్గితే చేపడతామని హెచ్‌ఎం జగదీశ్వరరావు తెలిపారు. – న్యూస్‌టుడే, శృంగవరపుకోట

ఎక్కడికక్కడే తవ్వకాలు

తోటపాలెం దారిలో రోడ్డుపక్కన ఇలా..

నగరంలో తాగునీటి పైపులైన్ల లీకులు, ఇంటర్ కనెక్షన్లు, కొత్త కుళాయిలు, స్తంభాల ఏర్పాటుకు గోతులతో తీస్తున్నారు. సకాలంలో వాటిని పూడ్చక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బొగ్గులదిబ్బ, నాయుడు కాలనీ, తోటపాలెం, ఏజీ రోడ్లల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. కనీసం హెచ్చరిక బోర్డులూ లేవు. ఎస్టిమేషన్ ఛార్జీలు వసూలు చేస్తామని, పనులు పూర్తయిన తర్వాత సకాలంలో పూడ్చేలా చర్యలు తీసుకుంటామని కమిషనరు పి.నల్లనయ్య తెలిపారు.
– న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

కాలువల వ్యవస్థ అస్తవ్యస్తం

అక్కివరం పంచాయతీ యాతపేటలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కాలువలు లేకపోవడంతో మురుగు, వాడుక నీరు నివాసాల మధ్య నిలుస్తోంది. దుర్వాసన, దోమలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి కాలువలు నిర్మించాలని, శుభ్రం చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా సీసీ కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని, నిధులు వస్తే నిర్మిస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, డెంకాడ.

సౌకర్యాలు దూరం.. అవస్థలనేకం

కాలువలు రోడ్లు లేని బంగారమ్మ కాలనీ

పట్టణంలోని బంగారమ్మ కాలనీలో కనీస సదుపాయాలు కరవయ్యాయి. శివరామరాజుపేట రోడ్డు నుంచి ఆలయం వరకు వీధి దీపాలు లేవు. రహదారి గోతులమయమైంది. మట్టి దారి కావడంతో వర్షాలకు బురదగా మారుతోంది. కాలువలు లేవు. అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని నివాసితులన్నారు. ఈవో అనురాధ మాట్లాడుతూ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, శృంగవరపుకోట

ఆనంద్‌కుమార్ జన్మదిన వేడుకలు

ఆనంద్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న బంగార్రాజు, ఎమ్మెల్యే నాగమాధవి

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: తెదేపా మండలాధ్యక్షుడు, ఎయిమ్స్ విద్యాసంస్థల అధినేత కడగల ఆనంద్‌కుమార్ జన్మదిన వేడుకలు కొత్తపేట గ్రామంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సామూహిక వ్రతాలు చేశారు. అనంతరం కేకు కోశారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆనంద్‌కుమార్‌ను సత్కరించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం, మహా అన్నసమారాధన నిర్వహించారు. తెదేపా విశాఖ ఉత్తర పరిశీలకుడు ఎస్. రవిశేఖర్, జిల్లా మహిళ అధ్యక్షురాలు ఎస్.వనజాక్షి, నాయకులు లోకం ప్రసాద్, రఘువర్మ తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు సీఎం సహాయనిధి అండ

చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే తదితరులు

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: పేద, మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా ఉంటోందని ఎమ్మెల్యే లలితకుమారి పేర్కొన్నారు. శనివారం ఎల్.కోటలో 22 మంది లబ్ధిదారులకు రూ.12,90,054 చెక్కులను అందజేశారు. తెదేపా రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కేబీఏ రామ్‌ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

★ జామి: కల్లాల వద్దకు రహదారి నిర్మించాలని జామికి చెందిన వందమంది రైతులు శనివారం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. రహదారి లేక పంటలు తరలించేందుకు ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు వివరించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వి.రమణ, రైతులు పాల్గొన్నారు.

దువ్వుపేటలో ఉచిత నేత్ర వైద్యశిబిరం

రోగిని పరీక్షిస్తున్న వైద్యురాలు

డెంకాడ, న్యూస్‌టుడే: మండలంలోని జొన్నాడ పంచాయతీ దువ్వుపేటలో లెండి ఇంజినీరింగ్ కళాశాల ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా శనివారం విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్యశిబిరం నిర్వహించారు. 200 మందికి పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేశారు. ఎన్.ఎస్.ఎస్ పీవో డాక్టర్ రవితేజ, అధ్యాపకులు అజీజ్, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

శివయ్య.. విందారగించవయ్యా!

దేశపాత్రునిపాలెంలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి సారె సమర్పించారు. గ్రామస్థులు 400కి పైగా పళ్లేలతో వివిధ రకాల పిండి వంటలు ఊరేగింపుగా తీసుకొచ్చి నివేదించారు.
– న్యూస్‌టుడే, కొత్తవలస

కృత్రిమ మేధలో ప్రతిభ

ప్రశంసాపత్రం, నగదు ప్రోత్సాహకం అందిస్తున్న హెచ్‌ఎం ఈశ్వరరావు

కొత్తవలస, న్యూస్‌టుడే: కొత్తవలస జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి పి.అశ్విని మద్రాస్ ఐఐటీ స్కూల్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా నిర్వహించిన డేటా సైన్స్, కృత్రిమ మేధలో ప్రతిభ చూపినట్లు హెచ్‌ఎం సీహెచ్.ఈశ్వరరావు తెలిపారు. ఆరుగురు విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారన్నారు. ప్రశంసాపత్రం, నగదు ప్రోత్సాహకం అందజేశారు. ఉపాధ్యాయుడు బాపునాయుడు అభినందించారు.

కంపెనీ పేరిట భూదోపిడీ ఆపాలి

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: కంపెనీ పేరుతో చేస్తున్న భూదోపిడీ ఆపాలని, కోర్టు తీర్పు వచ్చే వరకు పనులు నిలిపేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ డిమాండ్ చేశారు. శనివారం బొడ్డవరలో నిర్వాసితుల శిబిరం వద్ద మాట్లాడారు. సేకరించిన భూములు బదలాయింపు చేయొద్దన్నారు.

నేడు జిల్లా రైతు సంఘం మహాసభలు

శృంగవరపుకోట: పట్టణంలోని సుబ్బిరామిరెడ్డి కల్యాణ మండపంలో ఆదివారం ఏపీ రైతు సంఘం జిల్లా 9వ మహాసభలు జరుగుతాయని నాయకుడు మద్దిల రమణ తెలిపారు. ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ ఉంటుందన్నారు.

అన్నక్యాంటీన్లకు ఆదరణ

తనిఖీ చేస్తున్న కమిషనరు నల్లనయ్య

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: అన్నక్యాంటీన్లకు మంచి ఆదరణ లభిస్తోందని కమిషనరు పి.నల్లనయ్య తెలిపారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురు, ఘోషాసుపత్రిలోను, ప్రకాశం పార్కు వద్ద ఉన్న వాటికి ప్రజలు అధిక సంఖ్యలో వెళ్తున్నారు. మూడు చోట్ల 1500 మంది వరకు అల్పాహారాన్ని, 1700 మంది మధ్యాహ్నం భోజనాన్ని, 800 మంది రాత్రి భోజనాన్ని స్వీకరిస్తున్నారన్నారు. మంచి ఆహారంతో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.

గడ్డిమందు తాగి యువకుడి ఆత్మహత్య

డెంకాడ, న్యూస్‌టుడే: గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామభద్రపురం మండలం జన్నివలసకు చెందిన పవన్‌కుమార్ (19) విజయనగరంలోని ఓ హోటల్‌లో వంట పని చేస్తున్నాడు. శుక్రవారం నాతవలస టోల్‌గేట్ వద్ద గడ్డి మందు తాగానని, రక్షించాలని పెద్దనాన్న కుమారుడు సాయికి చరవాణి ద్వారా సందేశం పంపాడు. ఈ విషయం పవన్ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు చేరుకుని విజయనగరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సన్యాసినాయుడు తెలిపారు.

ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ

విజయనగరం నేరవార్తా విభాగం: నగరంలోని జమ్ము సమీపంలో ఆర్టీసీ బస్సు-ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో శుక్రవారం రాత్రి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారి నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదని పోలీసులు తెలిపారు.

ఘనంగా వెంకటస్వామినాయుడు జయంతి

కంటోన్మెంట్, న్యూస్‌టుడే: రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీలో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పద్మశ్రీ డాక్టర్ ద్వారం వెంకటస్వామినాయుడు 132వ జయంతి కార్యక్రమం నగరంలో ఘనంగా నిర్వహించారు. తొలుత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు సర్వేశ్వరరావు, కార్యదర్శి రవి మాట్లాడుతూ కర్ణాటక సంగీతాన్ని వయోలిన్‌పై వినిపించవచ్చని చూపిన మొదటి వ్యక్తి నాయుడని కొనియాడారు. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఎన్.మూర్తి వయోలిన్ కచేరి అందరిని ఆకట్టుకుంది.

వయోలిన్ కచేరిలో మూర్తి

బరువులెత్తారు.. సత్తా చాటారు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: కొండవెలగాడ గ్రామంలో శనివారం జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు శనివారం నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ప్రతిభ చూపిన చేసిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈనెల 14వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. విజయనగరం జిల్లా నుంచి బాలురు 20 మంది, బాలికలు 18 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి చల్లా రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు వల్లూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో శిక్షకులు

గెలుచుకున్న అవార్డులతో ఆదర్శ పాఠశాల విద్యార్థులు

జిల్లా స్థాయిలో ప్రతిభ

వేపాడ, న్యూస్‌టుడే: మండలంలోని బక్కునాయుడుపేట ఆదర్శ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి ప్రతిభ పోటీల్లో సత్తా చాటారు. ఐటీ విభాగంలో ఎం.అరవింద్, ఎన్.సాయి జితేంద్రనాయుడు, ఆర్.చైతన్య విజేతలుగా నిలిచినట్లు ప్రిన్సిపల్ ఆర్.ఈశ్వరరావు తెలిపారు. ఆపీల్ విభాగంలో బి.హెప్సిబా, పి.యామిని ప్రియ, ఎం.లాస్య, ఎం.కోమలి ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. వీరిని ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.

కొత్తవలస, న్యూస్‌టుడే: శ్రీకాకుళంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్-19 బాలికల క్రికెట్ పోటీల్లో అర్ధానపాలెం ఆదర్శ పాఠశాల విద్యార్థినులు ఎన్.శశిరేఖ, ఎం.యూస్నీ తృతీయ స్థానం సాధించినట్లు వ్యాయామ సంచాలకురాలు పి.మణి శనివారం తెలిపారు. ప్రిన్సిపల్ జి.ప్రసన్నలక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు.

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్న లారీ

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: ఎస్.కోట మండలం పెదఖండేపల్లిలో శనివారం ఓ లారీ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టడంతో విరిగిపోయింది. సిబ్బంది స్పందించి సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఏఈ రామారావు హుటాహుటిన కొత్త స్తంభం వేసి సరఫరా పునరుద్ధరించారు.

యాచక రహిత సమాజమే ధ్యేయం

విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే: శ్రీవారధి సేవా సంస్థ యాచక రహిత సమాజ స్థాపనకు నడుంకడుతుందని ఆ సంస్థ అధ్యక్షుడు బి.రామారావు అన్నారు. శనివారం ఫూల్‌బాగ్ కుసుమంచి ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన సంస్థ సమావేశంలో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని ఇందుకు తీర్మానం చేశారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. వారిని ఆదుకునేందుకు అధికారులతో కలిసి పనిచేస్తామన్నారు. సమావేశంలో సంస్థల ప్రతినిధులు రాజారావు, రమణ, సుబ్బారావు, ప్రభాకరరావు పాల్గొన్నారు.

వానొస్తే ముంపు.. వీడని ముప్పు

డెంకాడ మండల కేంద్రంలోని జగనన్న కాలనీల్లో నివాసితులు అవస్థలు పడుతున్నారు. అంతర్గత రహదారుల సౌకర్యం లేకపోవడంతో, లోతట్టు ప్రాంతం కావడం వర్షమొస్తే ఎక్కడికక్కడ నీరు నిలుస్తోంది. గ్రామానికి దూరంగా చెరువు గర్భంలో దీన్ని ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అంతర్గత రహదారులు నిర్మిస్తామని ఎంపీడీవో భవానీ తెలిపారు.
– న్యూస్‌టుడే, డెంకాడ

మెరుగైన వైద్య సేవలు అందించాలి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే లోకం మాధవి

భోగాపురం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే లోకం మాధవి సూచించారు. శనివారం సుందరపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్యులు, కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మరమ్మతులు తక్షణమే పూర్తి చేయాలన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలన్నారు. రక్త నిల్వ కొరత నివారించేందుకు రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. వైద్యాధికారి వెంకటరమణ పాల్గొన్నారు.

రక్తదాతలే ప్రాణదాతలు

విజయనగరం రింగురోడ్డు, న్యూస్‌టుడే: రక్తదాతలే నిజమైన ప్రాణదాతలని ప్రముఖ వైద్యుడు జీబీవీ వెంకట్ అన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీశ్రీ కోచింగ్ సెంటర్ ప్రాంగణంలో జర్నీ లైఫ్ సొసైటీ సహకారంతో శుక్రవారం శంకరమఠం ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దాతలను సొసైటీ అధ్యక్షుడు పీకేఎల్ రాజు, స్వామి వివేకానంద నగరపాలక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పొట్ట శ్రీనివాసరావు, రక్తదాత, ఆశ్రయ బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు బి.రామకృష్ణరావు, డాక్టర్ దుర్గాప్రసాద్, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధి ఎం.రాము పాల్గొన్నారు.

మంచి నీరు సరఫరా చేయాలని ఆందోళన

తిమిడిలో కుళాయి వద్ద నిరసన తెలుపుతున్న మహిళలు

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: మండలంలో తిమిడి, వసి, వేచలపూడి గ్రామాల్లో పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. జనసేన నాయకుడు సన్యాసినాయుడు మాట్లాడుతూ వారం రోజులుగా కుళాయిల నుంచి రంగు మారిన నీరు వస్తుందన్నారు. ఇది తాగితే రోగాల బారిన పడతారన్నారు. జేఈ సత్యకిషోర్ మాట్లాడుతూ భారీ వర్షాలకు తాటిపూడి రిజర్వాయరు నీరు రంగు మారిందన్నారు. శుద్ధి చేసి సరఫరా చేస్తామన్నారు.

(c) eenadu

కార్తిక కాంతులు

పాలకొల్లు ఛాంబర్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కార్తిక దీపోత్సవాన్ని శనివారం రాత్రి నిర్వహించారు. విద్యార్థినులు దీపాలతో శివలింగం, త్రిశూలం, సర్పం, పద్మం, శంఖు చక్ర నామాలు, ఓంకారం, స్వస్తిక్ ఆకృతులను తీర్చిదిద్దారు. కళాశాల నిర్వాహకులు శివలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- న్యూస్‌టుడే, పాలకొల్లు

శ్రీవారి ఆలయంలో రద్దీ

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం రాత్రే అధిక సంఖ్యలో భక్తుల్చు కాలినడకన వచ్చారు. దీంతో శనివారం ఉదయం నుంచే దర్శనం కోసం క్యూలో బారులు తీరారు. కేశఖండనశాల, ప్రసాదాల కౌంటర్లు, అన్నదానం క్యూలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సామాన్య భక్తులు స్వామిని దర్శించుకునేందుకు 3 గంటలకు పైగా సమయం పట్టింది. ఆలయానికి తూర్పు వైపున మహిళా భక్తులు కార్తిక దీపాలు వెలిగించారు.

హరిత వేదిక.. ఆహ్లాద వేడుక!

ఆదివారం ప్రత్యేకం

అద్దెకు రెడీమేడ్ వనాలు, మొక్కలు

పట్టణ ప్రాంతాల్లో కొత్త పంథా

పాలకొల్లు, న్యూస్‌టుడే: వివాహాలు.. గృహ ప్రవేశాలు.. వాణిజ్య సముదాయాల ప్రారంభోత్సవాల సందర్భంగా అలంకరణ మొక్కలకు ప్రాధాన్యం పెరుగుతోంది. మొక్కలు, చిన్నపాటి చెట్లఅలంకరణతో వేదిక అందం రెట్టింపవుతోంది. దీనికి అవసరయ్యే మొక్కలన్నీ కొనుగోలు చేసి తేవాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఈ క్రమంలో మొక్కలను అద్దెకు ఇచ్చే పద్ధతి మొదలైంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు అన్ని నర్సరీల నిర్వాహకులు రోజుల లెక్కన, గుత్త ఒప్పందాలు, ఇతర పద్ధతుల్లో అలంకరణ మొక్కలను అద్దెకు ఇస్తున్నారు.

పచ్చని పొదరిల్లులాంటి వేదికలో వివాహ వేడుక నిర్వహించాలని ఏలూరుకు చెందిన ఓ కుటుంబం నిర్ణయించింది. వేదిక అలంకరణ బృందానికి ఈ పని అప్పగించారు. సదరు నిర్వాహకుడు నగరంలో ఓ నర్సరీకి వెళ్లి అక్కడ ఆకర్షణీయంగా ఉన్న పలు రకాల మొక్కలను ఎంపిక చేసి అద్దె ప్రాతిపదికన లారీపై కల్యాణ వేదికకు తరలించారు.

వేదిక ప్రాంగణమంతా అలంకరణ మొక్కలు ఉంచి, మండపం పైభాగాన్ని వివిధ రకాల పాదులతో ముచ్చటగా తీర్చిదిద్దారు.

పెరుగుతున్న డిమాండ్.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు వద్ద ఉన్న నర్సరీ నిర్వాహకులు ఆటోలో పట్టినన్ని మొక్కలు ఇచ్చి రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు అద్దె తీసుకుంటున్నారు. ప్రముఖ నాయకుల పర్యటనలు, సభల్లోనూ అలంకరణ మొక్కలకు చోటు దక్కుతుంది.

వస్త్ర, నగల దుకాణాల ప్రారంభోత్సవాలకు వీటిని విరివిగా వినియోగిస్తున్నారని ఏలూరులోని అశోక్ నర్సరీ యజమాని శ్రీను చెప్పారు. మొక్క రకం, సైజును బట్టి ఒక్కోదానికి రోజుకు రూ.30 నుంచి రూ.50 వరకు అద్దె ఉంటుందని తెలిపారు. పచ్చని మొక్కలు అతిథులకు ఆహ్లాదం పంచడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కుండీలు ఇచ్చి.. ఆలయాల్లో నిర్వహించే వేడుకలకు అలంకరణ నిమిత్తం ఆయా కమిటీలు ఆన్‌లైన్‌లో కుండీలను కొనుగోలు చేస్తున్నాయి. వాటిని 2 నెలల ముందే నర్సరీ నిర్వాహకులకు అప్పగించి వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. మొక్కలతో ఉన్న కుండీలను తీసుకొచ్చి కార్యక్రమాలు ముగిసే వరకు వినియోగిస్తున్నారు. అనంతరం కుండీలతో సహా మొక్కలను నర్సరీలకు ఇచ్చేస్తున్నారు. ఈ విధానం ఉభయులకూ గిట్టుబాటు అవుతుందని యలమంచిలి శివాలయం కమిటీ సభ్యులు తెలిపారు.

పాలకొల్లు యాళ్లవాని గరువులో నర్సరీ

గవర కుల అవివాహితులకు సువర్ణావకాశం

నేడు గవర కుల వధూవరులకు
ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన ఈనాడు పెళ్లిపందిరి, **గవర కుల** అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారు, సంబంధిత కుటుంబీకులు నేడు (09 నవంబరు 2025, ఆదివారం) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు **80086 21414 & 91549 18858** ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.

ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫోన్లో యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయదలచిన వధూవరుల బయోడేటా, ఫోటోలు పైన తెలిపిన ఫోన్ నెంబర్లకు సంప్రదించి వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

రాళ్ల గుట్ట.. కోర్కెల పుట్ట..!

రాయి విసిరి మొక్కుకుంటే నాగమ్మ తమ కోర్కెలు నెరవేరుస్తుందని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతుంటారు. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం సమీపంలో వెలసిన నాగమ్మ ఆలయం వద్ద ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 18 ఏళ్ల కిందట నాగమ్మ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. ఇక్కడ దర్శనం చేసుకొని రాయిని అమ్మవారి వెనక్కి విసిరిన తర్వాత తమ కోర్కెలు చెప్పుకొని మొక్కుకుంటారు. ఇలా భక్తులు విసిరిన రాళ్లతో అక్కడ పెద్ద గుట్ట ఏర్పడింది. **- న్యూస్‌టుడే,చింతలపూడి**

వైద్య విద్యార్థులపై ఎలుక దాడి

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆరుగురు వైద్య విద్యార్థులపై ఎలుక దాడి చేయడంతో.. వారంతా ఏఆర్‌వీ ఇంజెక్షన్లు చేయించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ప్రభుత్వ వైద్య విద్యార్థుల వసతి గృహ సముదాయాలున్నాయి. వాటిలో నిద్రిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థులను ఎలుక కరవడంతో.. వారికి శనివారం ఆసుపత్రి అత్యవసర విభాగంలో వైద్యులు ఏఆర్‌వీ ఇంజెక్షన్లు చేశారు. ఇక్కడ ఎలుకలు సంచరిస్తుండటంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలో ఎలుకల నివారణ బాధ్యతను ప్రభుత్వం ఓ గుత్తేదారుకు అప్పగించింది. అన్ని విభాగాలు, వసతి గృహాల్లో ఎలుకలను నివారించాల్సిన బాధ్యత వారిదే. ఎక్కడికక్కడ ర్యాట్ మ్యాట్‌లు ఏర్పాటు చేసి కట్టడి చేయాల్సి ఉండగా.. గుత్తేదారు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

సైకిల్ తొక్కుదాం.. ఆరోగ్యంగా జీవిద్దాం

సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ నడక, సైక్లింగ్, యోగాకు కొంత సమయం కేటాయించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. 'ఫిట్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా విష్ణు విద్యాసంస్థల దగ్గర నుంచి జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు సైకిల్ ప్రదర్శన శనివారం నిర్వహించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయిం అస్మి, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, డీఆర్వో బి.శివన్నారాయణ, ఆర్డీవో కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, డీఈవో ఇ.నారాయణ తదితరులు పాల్గొన్నారు. **- న్యూస్‌టుడే, భీమవరం పట్టణం**

మావుళ్లమ్మ.. మనసారె స్వీకరించు

భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ దీక్షాధారులు శనివారం అమ్మవారికి ఆడపడుచు సారె సమర్పించారు. తొలుత పూరిగుడి ఎదుట మిఠాయిలు, అరటి పండ్లు, చీర, పసుపు, కుంకుమ, గాజులు, పానకం కావిడితో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత మేళతాళాలతో ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మ సారె, 115 కిలోల లడ్డూకు సంప్రోక్షణ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. **- న్యూస్‌టుడే, భీమవరం ఆధ్యాత్మికం**

తీగలే.. కాల నాగులై!

ఆక్వా చెరువు గట్లపై తరచూ ప్రమాదాలు

- నరసాపురం మండలం పీఎం లంక గ్రామానికి చెందిన ఓ రైతు మంచి ఆదాయం వస్తుందనే ఆశతో రొయ్యల సాగు చేపట్టారు. కొద్ది నెలల కిందట ఆయన చెరువు గట్టుపై ఉండగా విద్యుత్తు తీగ తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దీంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది.
- పెనుమంట్ర మండలానికి చెందిన యువకుడు గతంలో ఆక్వా చెరువు గట్టుపై గడ్డి కోస్తుండగా విద్యుత్తు తీగను తాకి అక్కడికక్కడే మృతి చెందారు. 8 గంటల తర్వాత స్థానికులు అతడు మృతి చెందినట్లు గుర్తించారు.
- అత్తిలి మండలంలో ఆక్వా చెరువు వద్ద జరిగిన ప్రమాదంలో కూలీ తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని నెలల చికిత్స అనంతరం ఆయన కోలుకోగా ఒక చేయి కోల్పోయారు. చెరువు యాజమాని బాధితుడి కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందించి కేసు లేకుండా రాజీ చేసుకున్నారు.

మార్టేరు, మొగల్తూరు, న్యూస్‌టుడే: రొయ్యల చెరువుల్లో ప్రాణవాయువు స్థిరీకరణకు విద్యుత్తుతో నడిచే ఏరియేటర్లను వినియోగిస్తారు. వీటి కోసం చెరువు చుట్టూ గట్ల మీదుగా విద్యుత్తు తీగలను ఏర్పాటు చేస్తారు. వీటి విషయంలో తగిన భద్రతా చర్యలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి రైతులతో పాటు కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏటా పదుల సంఖ్యలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా భద్రతా చర్యలపై యంత్రాంగం దృష్టి సారించడం లేదు.

వెలుగులోకి వచ్చేవి కొన్నే.. చెరువుల వద్ద విద్యుత్తు తీగలు, ఇతర పరికరాల ఏర్పాటులో భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. దీంతో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. చెరువుల యాజమానులు బాధిత కుటుంబాలకు ఎంతో కొంత పరిహారం ముట్టజెప్పి రాజీ చేసుకుంటున్నారు. మృతుల్లో ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలే ఉంటున్నారు. ఆక్వా చెరువుల వద్ద విద్యుత్తు కనెక్షన్లు, పరికరాల వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలపై రైతులకు తరచూ అవగాహన కల్పిస్తున్నట్లు ఈఈ కేఎం కుమార్ తెలిపారు.

ఇవి పాటిస్తే నష్ట నివారణ..

- ఏరియేటర్లు, బోర్ల మోటార్ల సామర్థ్యానికి అనుగుణంగా అవసరమైన తీగలను మాత్రమే వినియోగించాలి.
- తీగలు నేలపై లేకుండా చర్యలు తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వైరింగ్ పైపులను వినియోగించాలి. అవి పైకి కనిపించేలా గడ్డి, పిచ్చిమొక్కలను లేకుండా గట్లను శుభ్రం చేసుకోవాలి.
- తీగలు, ఇతర పరికరాలు పాడైతే తాత్కాలిక పనులతో వదిలేయకుండా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలి.

జిల్లాలో ఆక్వా చెరువుల విస్తీర్ణం	1.32 లక్షల ఎకరాలు
రైతుల సంఖ్య	42,552
చెరువుల వద్ద పనిచేసే కూలీలు	సుమారు 20వేలు
విద్యుత్తు కనెక్షన్లు	17,754

సేవల పల్లెకీలో..

అందుబాటులోకి స్వర్ణ పంచాయతీ పోర్టల్



వీరవాసరం, న్యూస్‌టుడే: పల్లె పాలనలో పారదర్శకతకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. పంచాయతీలకు పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం.. ఆర్థిక లావాదేవీలన్నీ పక్కాగా ఉండేలా 'స్వర్ణ పంచాయతీ' పోర్టల్, యాప్‌లు అందుబాటులోకి తెచ్చింది. కొన్ని నెలలుగా కార్యదర్శులు, అధికారులు పంచాయతీ దస్త్రాలను ఈ పోర్టల్‌లో నమోదు చేశారు. ప్రస్తుతం ఇది పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

స్వర్ణ పంచాయతీ పోర్టల్, యాప్‌ల ద్వారా పౌరులు నేరుగా తమ ఇంటి, నీటి పన్నులు, లైసెన్సు ఫీజులు, వేలం పాట చెల్లింపులు చేయవచ్చు.

ముందుగా పోర్టల్‌లోకి వెళ్లాలి. తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ ఆప్షన్ వస్తుంది. అందులోకి వెళ్లి జిల్లా, మండలం, పంచాయతీ అసెస్మెంట్ నంబరు లేదా ఇంటి యజమాని పేరు నమోదు చేయాలి. తర్వాత ఇంటి పన్ను వివరాలు కనిపిస్తాయి. దానిపై క్లిక్ చేస్తే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా ద్వారా ఆన్‌లైన్‌లో పన్నులు చెల్లించవచ్చు. పంచాయతీలు ఇచ్చే డిమాండ్ నోటీసును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్కడే ఇంటి స్వభావం, విస్తీర్ణం కూడా నమోదు చేసి ఉంటాయి.

పౌర సేవలు..

- పంచాయతీ అందజేసే పౌర సేవలకు ఇక్కడ నుంచే దరఖాస్తు చేసుకునే వీలుంది. పోర్టల్ లోకి వెళ్లి కొత్తగా ఇళ్లు నిర్మించుకున్న వారు ఇంటి పన్నులు, కొత్త కుళాయి కనెక్షన్లు, కుళాయి పన్నుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- ట్రేడ్ లైసెన్సులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆస్తి విలువ ధ్రువపత్రాలు పొందవచ్చు.

సమగ్ర సమాచారం..

పంచాయతీల సమస్త సమాచారం పీడీఎఫ్ రూపంలో పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు. అందులో గ్రామం పేరు, ఆవాస ప్రాంతాలు, జనాభా, సర్పంచి, వార్డు సభ్యులు, కార్యదర్శి, గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, తాగునీటి వనరులు, తాగునీటి పథకాలు, విద్యుత్తు స్తంభాలు, వీధి దీపాలు, సీసీ రోడ్లు, బీటీ రోడ్ల వివరాలు ఉంటాయి.

సీఎం పర్యటనపై ఉరుకులు పరుగులు

కడపకు మారడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు

ఉండి, కాళ్ల, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12న ఉండి నియోజకవర్గంలో పర్యటిస్తారనే సమాచారంతో అధికారులు శనివారం హైరానా పడ్డారు. సామూహిక గృహ ప్రవేశాల్లో భాగంగా పెదపుల్లేరుకు రావొచ్చన్న సమాచారంతో తొలుత అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో భీమవరం ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, హౌసింగ్ పీడీ పిచ్చయ్య, డీఈఈ శివరామరాజు, భీమవరం డీఎస్పీ జయసూర్య, ఉండి డీసీ ఛైర్మన్ ఫణిబాబు, తహశీల్దార్ నాగార్జున, ఆకివీడు సీఐ జగదీశ్వరరావు, ఎస్సై నసీరుల్లా తదితరులు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల వివరాలు సేకరించారు. హెలిప్యాడ్ కోసం చినపుల్లేరులో ఓ స్థలాన్ని పరిశీలించారు. తర్వాత సీసలి, కోపల్లె, మోగల్లు ప్రాంతాల్లోనూ అధికారుల బృందం పరిశీలించింది. సాయంత్రం జరిగిన కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి పర్యటన కడప జిల్లాకు మారిందనే సమాచారంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.

WANTED CIVIL ENGINEERS

B Tech/DCE Having Knowledge in execution of Major Building Projects, CC Roads, Drains etc with minimum 5 years experience having knowledge in handling the project individually and knowledge in taking levels to work at Jangareddygudem, Eluru District, A.P.

RVR INFRA DEVELOPERS

2-1-59, 4th floor, Rayanam's Complex,
Opp Subhadra Arcade Complex,
Bhanugudi Junction, **KAKINADA.**
E mail : **rvrinfradevelopers@yahoo.com**

- భీమపురం స్వామే.. భీమేశ్వరుడు
- 22,126 ఎకరాల్లో పంట నష్టం
- 6లో వాహనాల చోరీ ముఠా అరెస్టు

10 నుంచి రైల్వే గేట్ల మూసివేత

ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే: లెవెల్ క్రాసింగ్ వద్ద అత్యవసర పనుల నిమిత్తం ఈ నెల 10న ఉదయం 7 నుంచి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఏలూరు- వట్లూరు రైల్వేస్టేషన్ల మధ్యనున్న ఏలూరు ఒకటి, రెండో పట్టణాల్లోని రైల్వే గేట్లను మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని వారు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: **80080 12494**

ఆధిపత్య పోరు.. తీస్తోంది ఉసురు..!

స్నేహితులే హతమారుస్తున్న వైనం

రోడ్డున పడుతున్న బాధిత కుటుంబాలు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నేర ప్రవృత్తి విపరీతంగా పెరిగింది. నేరాలు పెచ్చుమీరి హత్యలకు దారితీస్తోంది. నేర స్థులతో సంబంధాలు.. గాడి తప్పిన జీవన ప్రమాణాలతో కొందరు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. కక్షలు, కార్పణ్యాలు, చెడు వ్యసనాలతో జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఫలితంగా హతుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ తరహా ఘటనలు ఇటీవల ఉమ్మడి జిల్లాలో పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

- అంతకు ముందు కొద్దిరోజుల కిందటే రెండో పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని సోమవరప్పాడు సమీపంలో ప్రత్యర్థులు కత్తులతో వెంటాడి హతమార్చారు. తమ ఇంటి అమ్మాయితో సన్నిహితంగా ఉన్నారన్న కారణంతో చంపినట్లు తెలుస్తోంది.

గత నెల జంగారెడ్డిగూడేనికి చెందిన ఓ దొంగను అతడి ముఠా సభ్యులే అపహరించి, శివారు ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చారు. సొత్తు పంపకాల్లో తేడాలు రావడం హత్యకు దారితీసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో హతుడి భార్యాపిల్లలు రోడ్డున పడ్డారు.

- రెండు నెలల కిందట ఏలూరు గ్రామీణ మండలం కొమడవోలు ఇందిరమ్మ కాలనీకి చెందిన ఓ వ్యక్తిని అతని స్నేహితులే కత్తులతో పొడిచి చంపారు. గతంలో వీరి మధ్యనున్న ఆధిపత్య పోరే హత్యకు దారితీసినట్లు పోలీసులు నిర్ధారించారు.
- తాజాగా శుక్రవారం నగర శివారు గణేశ్ కాలనీకి చెందిన ఓ వ్యక్తిని స్నేహితుడే దారుణంగా హతమార్చారు. హతుడు గంజాయి కేసులో నిందితుడు కాగా.. హంతకుడు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉంటూ ఇటీవలే విడుదలయ్యాడు. పాత గొడవల నేపథ్యంలో హత్య జరిగినట్లు తెలుస్తోంది.

కన్నెర్ర చేయాల్సిందే

ఈ వరుస ఘటనలతో నేరాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు మరో ముందడుగు వేయాల్సి ఉంది. నేరస్థుల కదలికలపై మరింత నిఘా పెట్టాల్సి ఉంది. హత్యలు, ఇతర కేసుల్లో బెయిల్‌పై విడుదలైన నేరస్థులపై సాధారణంగా పోలీసు నిఘా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ నిఘా కాస్త గాడి తప్పడంతో నేరాలు పెరుగుతున్నాయి. రౌడీషీటర్, సస్పెక్ట్‌లను స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాల్సి ఉంది. 'జిల్లాలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటాం. సాంకేతికతతో నేరస్థుల కదలికలు గుర్తిస్తున్నాం. హత్యా ఘటనల నేపథ్యంలో నిఘా మరింత పెంచుతాం' అని ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ తెలిపారు.

ది ఇండియన్ టుబాకో అసోసియేషన్

9వ లైను, శ్రీనివాసరావు తోట, జి.టి. రోడ్, గుంటూరు- 522004.
ఫోన్ 0863-2240085, 2216238, 2230245,
E-mail:itaguntur@gmail.com

FCV పొగాకు పండించే రైతు సోదరులకు ది ఇండియన్ టుబాకో అసోసియేషన్ వారి విజ్ఞప్తి

గత సంవత్సరం (2024-25)లో భారతదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని పొగాకు పండించే దేశాలు అవసరానికి మించి పొగాకును ఉత్పత్తి చేశాయి. ముఖ్యంగా **బ్రెజిల్, జింబాబ్వే, టాంజానియా దేశాలు మరింత ఎక్కువగా పొగాకు ఉత్పత్తి చేశాయి**. దీని ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు 500 మిలియన్ కిలోల అధిక సరఫరా ఏర్పడింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, 2025-26 పంట సీజన్‌లో ప్రతి రైతు జాగ్రత్తగా వ్యవహరించి, టుబాకో బోర్డు నిర్ణయించిన అధికారిక పరిమితి మేరకే పొగాకు పంట సాగు చేయవలెను.

ఈ క్రింది విషయములను గమనించి పొగాకు విస్తీర్ణాన్ని నియంత్రించుకోవలసినదిగా కోరుచున్నాము:

1. మన దేశములో పండే వర్జీనియా పొగాకు పంటలో సుమారు 70% ఎగుమతి అవుతున్నది. ఈ కారణముగానే అంతర్జాతీయ మార్కెట్ ధరలు మన పొగాకు పంట ధరలను నియంత్రిస్తూ ఉంటాయి.
2. 2025-26 పంట సీజన్‌లో కూడా బ్రెజిల్, జింబాబ్వే, టాంజానియా పొగాకు విస్తీర్ణాన్ని అధికముగా పెంచాయి. దీనివలన 2026 వ సంవత్సరములో అధిక ఉత్పత్తి నమోదు కాగల అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ పరిస్థితులు భారత పొగాకు వ్యవస్థ మీద తీవ్రముగా ప్రభవము చూపే అవకాశము వున్నది.
3. గత ఆంధ్ర సీజన్‌లో సుమారు 70 మిలియన్ కిలోల అనధికార ఉత్పత్తి కూడా మార్కెట్లో సరసమైన ధరలకు విక్రయించబడింది. ప్రస్తుతం సిగరెట్ తయారీదారుల వద్ద అవసరానికి మించిన నిల్వలు ఉన్నాయి.
4. నాణ్యమైన పంట ఉత్పత్తి కోసం NIRCA సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. టుబాకో బోర్డు / NIRCA అనుమతించిన విత్తనాలనే ఉపయోగించాలి. సరైన నీటి నిర్వహణ, ఎరువుల సమతుల్య వినియోగం మరియు క్యూరింగ్ పద్ధతులు పాటించడం ద్వారా **బ్రైట్ గ్రేడ్ ఉత్పత్తిని పెంచి, లో గ్రేడ్ ఉత్పత్తిని తగ్గించాలి.**
5. **ప్రపంచ మార్కెట్ పరిస్థితులు త్వరితగతిన మారుతున్నాయి. అధిక పంట వల్ల ధరలపై ఒత్తిడి కొనసాగవచ్చు. కాబట్టి రైతులు ఉత్పత్తి పరిమితిని కచ్చితంగా పాటించి, నాణ్యతపై దృష్టి పెట్టడం అత్యవసరం.**

కావున రైతు సోదరులు పై విషయాలను దృష్టిలో ఉంచుకొని పొగాకు బోర్డు అనుమతి మేరకు పంటను నియంత్రించుకొనవలసినదిగా మరియు పొగాకు పంటను బాడవ భూములలో లేత తోటలుగా పండించవద్దు అని ఇండియన్ టుబాకో అసోసియేషన్ వారి విజ్ఞప్తి.

ఇట్లు: **ఇండియన్ టుబాకో అసోసియేషన్**

(c) eenadu

EENADU e Classifieds

AGRI BUSINESS

FOR SALE

దాళ్వా వరి విత్తనములు MTV 1293 PR126 మంచి వరి విత్తనములు అమ్మకమునకు కలవు. M. రాంబాబు, గోపన్నపాలెం. ✆ 94405 80759.

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

WANTED DISTRIBUTORS
Milk Bread, Cream Buns, Sweet Buns, Biscuits, Plain Puffs, Cup Cakes, Instant Foods etc.
Attractive Margins upto 30%.
QUALIFICATION
Already having Line Distribution.
AREAS
West Godavari, Krishna & Guntur Districts.
MODEL DAIRY
VIJAYAWADA.
95534 65896
95421 51122

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

SOLAR PRODUCTS

PM సూర్యఘర్ 3KW సోలార్ 1,98 వేలు బ్యాంక్‌లోన్ 90% - 100%C Govt సబ్సిడీ 78 వేలు మిగిలిన 1,20వేలుకి 120 నెలలు EMI 9700429623

BUILDING CONSTRUCTION

మీసొంత స్థలములో అనుకున్న బడ్జెట్లో అనుకున్న సమయానికి ఇంజనీరింగ్ వాస్తు, నాణ్యత ప్రమాణాలతో ఇల్లు నిర్మించి ఇవ్వబడును. SP కన్‌స్ట్రక్షన్స్. ✆ 99488 47689.

WATER PROOFING

తరుణ్ స్లాబ్ లీకేజీ వర్క్స్ ★25 సం||ల అనుభవం ★5 సం||ల గ్యారంటీతో వర్క్స్ చేయబడును. ★బాత్‌రూమ్ లీకేజీకి గ్రౌటింగ్ ఎపాక్స్ పెట్టబడును. ✆ 94940 02285, 99516 07504.

FINANCIAL SERVICES

ఆస్తి/వ్యాపారం/ ఆచరణీయ ప్రాజెక్టులు/ NPA విడుదల/ అనారోగ్య యూనిట్లు & టేకోవర్ ROI 1 Cr. ఆపైన ఫ్లెక్సీ రుణాలు పొందండి. షరతులు వర్తించే ముందు చెల్లింపులు లేవు. 8111075733

HOME NEEDS

PEST CONTROL

తరుణ్ పెస్ట్‌కంట్రోల్ ★25సం|| అనుభవం, 5 సం||లు గ్యారంటీతో ★వాసనలేని ★ మరకలు పడని బేయర్ కెమికల్స్‌తో ★ చెదలు, బొద్దింకలు నివారణ. ✆ 94940 02285, 99516 07504.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

ఏలూరు విజయ వృద్ధుల ఆశ్రమం. వృద్ధులు, పేషెంట్స్, మంచంపై ఉన్నవారిని ఆశ్రమంలో చేర్చుకోబడును. వైద్య సదుపాయం కలదు. సంప్ర|| 96033 38054.

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKCరోడ్డు, ఇన్నర్‌రింగ్ రోడ్, వెనిగండ్ల,పెదకాకాని,నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

ప||గో||జిల్లా తణుకులో DTCP అప్రూవుడు లేఅవుట్‌లో Individual Buildings కట్టించి ఇవ్వబడును. సంప్ర|| ✆ 98662 92016.

FLAT FOR SALE

Flat for Sale 3BHK Apt with Car Parking. East facing, Sri Nivas Apt, Sanjana Estate, Bhimavaram. ✆ 94901 10868.

ఏలూరుఆశ్రమం దగ్గర పిప్పుకల నాగేశ్వరరావు వెంచర్ మహీమేన్షన్లో 2BHK 1300 SFT అపార్ట్‌మెంట్స్ అమ్మకం. ✆ 94401 88188, 95539 66666.

2 BedRoom 1250 Sft One flat per Floor కార్ పార్కింగ్ చినఅమిరం, భీమవరం. Per Sft 2400. ✆ 94414 58357.

ప||గో||జిల్లా భీమవరంలో సుబ్బారాయుడి గుడి దగ్గరలో వెస్ట్ ఫేసింగ్ గల 2BHK Flat అమ్మకం. సంప్ర|| ✆ 98662 92016.

తణుకు-కమ్మ కల్యాణ మండపం శ్రీసాధ ఫ్లాట్స్ 3rd ఫ్లోర్‌లో 2BHK ఫుల్లీ ఫర్నిష్డ్ తూ.ఫే. ఫ్లాట్ (1000 SFT) కార్ పార్కింగ్‌తో అమ్మకం. ✆ 96904 88888.

తణుకు నరేంద్ర సెంటర్ (నియర్ శ్రీదేవి హోటల్) అలమూరు వారి స్ట్రీట్‌లో అలమూరి కాంప్లెక్స్‌నందు ఫ్లాట్స్ & షాప్స్ అమ్మకమునకు కలవు. Cont: 98482 02556, 90008 55496.

ఏలూరు ఆశ్రంహాస్పటల్ దగ్గర పిప్పుకలనాగేశ్వరరావు వెంచర్‌లో సూర్యరెసిడెన్సీ 3BHK 2040SFT అపార్ట్‌మెంట్స్ అమ్మకం. 9440188188, 9553966666

HOUSE FOR SALE

భవనం అమ్మకం
ఏలూరు, పుష్పలీల నగర్, ఆంజనేయస్వామి గుడి దగ్గర, 339.20 చ||గ||లలో గల భవనం వేలం ద్వారా అమ్మకం
98482 49289
91609 49910

ఏలూరు శనివారపుపేట దుగ్గిరాల మెయిన్ రోడ్డుకి అతిసమీపంలో నూతనంగా నిర్మిస్తున్న డీలక్స్ 2BHK ఇండివిడ్యువల్ బిల్డింగ్స్ E, W ఫే. ✆ 95535 11126

ఏలూరు- తూర్పు వీధి యూసఫ్ డాక్టర్ గారి సందులో 812 చ||గ||లలోని బిల్డింగ్ ఖాళీ స్థలము అమ్మబడును. ✆ 80748 55616, 94929 16634.

LAND FOR SALE

పాలకొల్లు నర్సాపురం రోడ్డులో 3.16 ఎకరములు రొయ్యల చెరువు అమ్మకము. ఎకరం 80 లక్షలు కాంటాక్ట్: 98481 25992.

450ఎకరాల్లో ★అవకాడో ★ ఫామ్‌ల్యాండ్‌లో 11సెంట్లు ★6 లక్షలకే ★5వసంవత్సరం నుండి సంవత్సరానికి 2 లక్షలు ఆదాయం పొందండి ✆ 9133574455

హైవేరోడ్డు ప్రక్కన హనుమాన్ జంక్షన్ దగ్గర 4 ఎకరాలు వ్యవసాయ భూమి అమ్మకానికి కలదు కావలసిన వారు సంప్రదించండి. ✆ 91213 96699.

వినుకొండలో సెంటు 40వేలు, 55వేలు. 2 1/2సెంట్లు (133చ||గ) లక్ష. 11సెంట్లు 38అవకాడ మొక్కలతో 6లక్షలు. క్లబ్ హౌస్ రిసార్ట్స్‌తో 90320 63116.

PLOT FOR SALE

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

2700yds p/yd: 50,000 Eluru main road Before Kamineni Hospital & Guntur Main rd Highway 1200sq.yd P/yd: 40000/-. Ph: 9849055557

ప్లాటు/స్థలం అమ్మకం
1) ఏలూరు, కత్తెపు వీధిలో 170 చ||గ||ల ఖాళీ స్థలం.
2) ఏలూరు, స్వర్ణాంధ్రనగర్, వెంకటాపురం పంచాయితీ, ప్లాటు నెం.57తో గల 286 చ||గ||ల స్థలం వేలం ద్వారా అమ్మకం.
98482 49289
91609 49910

PLOTS FOR SALE

విశాఖపట్నంకు చేరువలో అత్యంత అభివృద్ధి చెందుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో, NH-26&16కి సమీపంలో, రెసిడెన్షియల్ ఏరియాలో, త్వరలో రాబోతున్న IT PARKS దగ్గర్లో, అప్రూవ్డ్ ప్రాజెక్ట్ నందు ప్లాట్స్ కొరకు వెంటనే సంప్రదించండి.
✆ 88855 37799

ఏలూరు మినీ బైపాస్ రోడ్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న KK రాజు గ్రీన్‌సిటీలో 160 గ|| తూర్పు, 150 గ|| వెస్ట్ ఫేస్ ప్లాట్స్ అమ్మకం. ✆ 90009 13457

తణుకు- చివటం ముళ్ళపూడి వెంకటరాయుడు నగర్‌లో 400 చ||గ|| దక్షిణ ఫేసింగ్ స్థలం అమ్మకంనకు కలదు. ✆ 94935 44444, 96904 88888.

భీమవరం, కొవ్వాడపుంత తూర్పు 35X50 అడుగులు మరియు పడమర 30X63 కొలతలు గల రెండు స్థలములు అమ్మబడును. ఫోన్: 92475 86889.

రాజధాని అమరావతిలో ఇంటి స్థలాన్ని సొంతం చేసుకోండి. APCRDA అప్రూవ్డ్ 70% లోన్ 133గ|| నుండి ప్రారంభం. ✆ 8328077728, 7780541116

ఏలూరు శాంతినగర్ 4వ రోడ్డు ఆంధ్రాబ్యాంక్ కాలనీ ఎదురుగా 280 చ||గ|| ఉత్తరం ఫేసింగ్ ఇంటి స్థలం అమ్మకమునకు కలదు. ✆ 98854 43551.

భీమవరం పెదఅమిరంలో అబ్యాస్ స్కూల్ ఎదురుగా రోడ్డుకి ఆనుకుని రెండవ బిట్టు 66 సెం|| కమర్షియల్ బిట్టు అమ్మకమునకు కలదు. సం||ప్ర: 90305 26489.

VJA **హరివిల్లు** క్వాలిటి డెవలప్‌మెంట్స్ గల అప్రూవ్డ్ ప్లాట్స్ మచిలీపట్నం, గన్నవరం, అంబాపురం, పరిటాలలో ప్లాట్స్ కంపెనీసేల్ ✆ 95427 56666.

T.P. **గూడెం** సంత/ఉల్లి మార్కెట్ వద్ద పెట్రోల్ బంక్ 75' రోడ్డు నుండి 2 వ బిట్ తూర్పు, పడమర ఫేసింగ్ సైట్స్ ప్రభుత్వ రేటుకు అమ్మకం. ✆ 99895 89599, 99852 76777.

ఏలూరు శాంతినగర్ 7 వ రోడ్డులో 550 చ||గ|| చాటపర్రు రోడ్డులో 220 చ||గ|| చాణిక్యపురి కాలనీలో 3BHK ఫ్లాట్స్ అమ్మకము. సంప్ర: 98493 47829.

ప.గో.జిల్లా వీరవాసరం మండలం రాయకుదురులో సర్వేనెం: 587/1, 587/2B, 587/6 లో 2.30 సెంట్లు అమ్మకం. ✆ 98480 34679, 85200 54506.

తాడేపల్లిగూడెం, కుంచనపల్లి ద్వారకామాయినగర్, వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద 180గజాల తూర్పు ముఖ స్థలము అమ్మకమునకు కలదు. ✆ 98494 47991.

ఏలూరు దుగ్గిరాలలో M.G. బ్రదర్స్ DTCP లేఅవుట్ అప్రూవల్ గల 220 గ||లు స్థలం అమ్మకమునకు సంప్రదించండి. సెల్: 98856 61999.

ఏలూరు కొత్తరోడ్డు 7 గోరీలు ఎదురు రోడ్డులో 22 గజాల ఖాళీ స్థలం అమ్మబడును. సంప్ర|| ✆ 92478 45571, 95813 60384.

తాడేపల్లిగూడెం చిన్న వంతెన, తెలుకుల సెంటర్‌లో వెస్ట్ ఫేసింగ్ గల 360 చ||గ|| నివాస స్థలము అమ్మకమునకు కలదు. సంప్ర|| ✆ 92467 98542.

133.33 Sq.Yds కేవలం 1,00,000/- మాత్రమే వినుకొండ, పల్నాడు డిస్ట్రిక్ట్‌లో లిమిటెడ్ ఆఫర్. ఫోన్: 9133445755.

SHOP FOR SALE

ఏలూరు- వన్‌టౌన్ కొత్తరోడ్డు పెట్రోల్ బంకు ప్రక్కన 100 చ||గ||లోని ఫస్ట్, గ్రౌండ్ ఫ్లోర్ షాపులు అమ్మబడును. Contact: 93916 85541.

LEASE/ SALE

ఏలూరు RTO ఆఫీస్ దగ్గర ఈకరాజు గారి వెంచర్‌లో 444 గ|| (80X50) వెస్ట్‌ఫేస్ స్థలం ఏకంగా/విడిగా గాని అమ్మకము. ✆ 98484 88055.

TO LET

భీమవరం ఆదివారం బజారు G.V.R. కాంప్లెక్స్‌లో 2BHK ఫ్లాట్స్ (రెసిడెన్షియల్/ కమర్షియల్) అద్దెకి ఇవ్వబడును. Cont: 98491 33995.

ఏలూరు పవర్‌పేట రైల్వేస్టేషన్స్, ఓల్డ్ బస్టాండ్, కాలేజీలకు దగ్గరలో కొత్తపేట, సబ్బవరపువారి వీధిలో 3BHK ఫ్లాట్స్ అద్దె 15 వేలు. ✆ 7386936789.

COMMERCIAL

BANK PREMISES For RENT/LEASE IN BHIMAVARAM- 534202 A.P.
(Kranthi Residency, Juvvalapalem road, near old bus stand)
Carpet Area: Ground/ 1st: 1500Sft + 1000 Sft Extn.
AMENITIES: Power 25KVW. Strong room (9'X 22.5') 24/7 Water & Common Generator
Contact
98491 33003
(5th floor: 1850 sft.
Ideal for Offices Etc..)

JOBS

Kakatiya Constructions Hiring now! Inviting Applications for Project Manager (Min 8-10 Yrs Exp.) and Junior Engineers (0-3yrs Exp.) Qualification Polytechnic/ B.Tech Civil / Degree. Mail: hrkakatiyaconshyd@gmail.com. ✆ 79813 18373.

ఏలూరు సాయిసుధా ఏజన్సీస్ నందు కోల్గేట్, Zydus కంపెనీలకు పని చేయుటకు సేల్స్‌మేన్ కావలెను. ✆ 94403 21333, 94401 85556.

ఏలూరు 1టౌన్‌లో ప్రముఖ సంస్థలో పనిచేయుటకు డెలివరీ బాయ్స్, హెల్పర్స్ కావలెను. వెంటనే సంప్రదించండి. సెల్ నెంబర్: 98496 77662.

WANTED
Sales Executives-2 (Any Degree)
Billing Persons-2 (Any Degree with Excel)
Helpers-2 (10th)
KOKILA AUTO AGENCIES
Authorised Spare Parts Distributor, Eluru
Cell: 90320 69562

బెంగుళూరులో తెలుగు డాక్టర్స్ ఇంటిలో ఇంటిపని, వంట చేయుటకు స్త్రీ కావలెను. వయసు:20 నుండి 45 సం. జీతం 20 వేలు+భోజనం+వసతి. ఫోన్: 8106335414.

విశ్వశాంతి యూనివర్సల్ ట్రస్ట్ VJA పని / సేవ / డ్యూటీ చేయుటకు M/F టెలీకాలర్స్, వాలంటీర్స్, స్టాఫ్ కావలెను. భో+వ+ జీతం. ✆ 95025 91122

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. భో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 95025 91122, 99490 21122.

రామకృష్ణ గ్రూప్ HYD,VJAకు అనుభవం కల్గిన బైక్‌మెకానిక్‌లు వెంటనే కావలెను. భోజనం, వసతి, మంచి జీతం. ఇంటర్వ్యూ: VJA. ✆ 94413 81122

Exp. నర్సులు/ ఆయాలు/ వార్డ్ బాయ్స్ కావలెను. జీతం: Rs: 20,000/- నుండి 25,000/- వరకు. కూకట్‌పల్లిలో Hyd ✆ 6302532832, 8019117633.

భీమవరంలోని ప్రముఖ హోటల్ నందు పని చేయుటకు ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్ కావలెను. Cont: 84988 44844.

ఏలూరు శనివారపుపేట శ్రీరామ్‌నగర్ 11వ రోడ్ శ్రీ సాయిబాబా గుడిలో చేయుటకు 4 హారతులు, అభిషేకం వచ్చిన అర్చకులు కావలెను. ✆ 94406 79383.

భీమవరంలో ఫైనాన్స్ కంపెనీయందు పనిచేయుటకు రికవరీ స్టాఫ్ Male జీ: 14000 to 16000. Ph: 91339 87779, 96526 74226.

ప్రముఖ సోలార్ కంపెనీలో Openings కలవు. ఎకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్ (BVM), సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (BVM, TPG, ELR). ✆ 90634 95764.

రామకృష్ణ గ్రూప్ VJA HYD. న్యూఢిల్లీకు 10th ఆపైన చదివిన అనుభవం ఉన్న డ్రైవర్స్ కావలెను. భో+వ+మంచిజీతం . ఇంటర్వ్యూ VJA ✆ 95736 91122.

రామకృష్ణ గ్రూప్ Hyd. శ్రీమంతుల ఇండ్లలో వృద్ధులు/పేషెంట్ల సేవకు, ఇంటిపని, వంటపని, బేబీకేర్ కొరకు స్త్రీ/పు కావలెను. భో+వ+ జీతం 16- 18K ✆ 9705297788, 9515108830.

"యువతి" లేడీస్ వస్త్ర సంస్థ నందు పనిచేయుటకు స్టాఫ్ మరియు కంప్యూటర్ ఆపరేటర్లు కావలెను. సంప్ర|| ✆ 92466 77388, 79977 94005.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్గా (జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

కొంపల్లి D.మార్ట్ దగ్గర ఇంట్లోనే ఉండి ఇంటిపని చేయుటకు 35 సం||లోపు స్త్రీ కావలెను. జీతం: 15 వేలు + భోజనం, లేదా గది, ఉచితం. భర్త ఎక్కడైనా పని చేసుకోవచ్చు జీతం: 10 వేలు. 9908820474.

భారత్ ఇంజినీరింగ్ ఎంటర్‌ప్రైజెస్ ఏలూరు, పవరుపేట నందు క్లర్క్గా పనిచేయుటకు కంప్యూటర్ అనుభవం కలిగి డిగ్రీ చేసిన అభ్యర్థులు కావలెను. లోకల్ వారికి ప్రాధాన్యత. సంప్రః ✆ 93983 12369.

A/c ఫ్రిజ్, వాషింగ్ మెషిన్స్ సర్వీసింగ్ చేసే టెక్నీషియన్లు జిల్లా, పట్టణ, మండలాల వారీగా కావలెను. ✆ 87121 68544 వాట్సాప్: 83416 49583.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో||వసతి. చదువు: డిగ్రీ 6301328519

PRo's మార్కెటింగ్ డెవలప్‌మెంట్ టీచర్స్ క్యాంపెయిన్ మేనేజర్స్ PET లు M/F కావలెను. అర్హత అనుభవం గల వారికి ప్రాధాన్యత. సోమవారం- శనివారం వరకు స్వయంగా సంప్రదించండి. శ్రీ ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీరామ్‌నగర్ 10 వ రోడ్, ఏలూరు, సెల్: 73968 36142, 80743 46345.

బ్యాంకు వాల్యూర్ ఆఫీసు TPG / భీమవరం/ ఏలూరు నందు పనిచేయుటకు Diploma Civil అభ్యర్థులు (అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత) C: 9505799599.

ఉదయ్ ఆక్వా కనెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి రీజినల్ మేనేజర్ (Regional Manager) అవసరం. అర్హత: B.Sc/ M.Sc ఫిషరీస్ (ఫిషరీస్ ఎక్స్‌పీరియన్స్) స్థానం: కాకినాడ , ఏలూరు రెస్యూమ్ పంపగలరు: info@udayaqua-connects.com

ఏలూరు, జంగారెడ్డిగూడెం రెండు చోట్ల మెడికల్ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్‌లో ఫీల్డ్ సేల్స్‌మెన్‌గా పనిచేయుటకు యువకులు కావలెను. జీతం 8000/-, 10th లోపు ఇంగ్లీష్ వ్రాయడం, చదవడం వచ్చిన లోకల్‌వారికి ప్రాధాన్యత. సంప్ర|| ✆ 94401 28525.

IDFC, Axis, ICICI, Kotak, HDFC, City యూనియన్ బ్యాంకులో Asst. Manager & క్యాషియర్స్ కావలెను. వ: 30 సం||లోపు Q: డిగ్రీ, బీటెక్, MBA ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ✆ 8179805919.

ఏలూరులో మా డైనమిక్ బృందంతో అమ్మకాలు వృద్ధికై పార్ట్/ ఫుల్‌టైమ్ చేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. Q: 10th, డిగ్రీ, మార్కెటింగ్‌లో అనుభవం గలవారు. ✆ 83318 47145.

రామకృష్ణగ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు పేషంట్లసేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను భో+వ+మంచి జీతం ✆ 90631 72246, 82475 00792

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాఠ్మాండు అన్ని ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆ 9848782131 Nov25-Dec5

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించు కోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనలద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 6.00 పైII
తణుకు ఆఫీసు: 08819-224254

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
THE EENADU WAY CLASSIFIEDS

భీమపురం స్వామే.. భీమేశ్వరుడు

అలంకరణలో స్వామి

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: కార్తికం.. దర్శనీయం
భీమవరంలో అతి ప్రాచీన దేవాలయాల్లో భీమేశ్వరస్వామి కోవెల ఒకటి. తూర్పు చాళుక్యుల పాలనలో చాళుక్య భీముడు దీన్ని నిర్మించారు. స్వామి పేరుకు తగట్టు భీమపురంగా నామకరణం చేశారని, కాలక్రమంలో భీమవరంగా పిలుస్తున్నట్లు చరిత్ర చెబుతుంది. ఇక్కడికి కార్తిక మాసంతో పాటు మహా శివరాత్రి, ప్రతి సోమవారం, దేవీ నవరాత్రులు వంటి పర్వ దినాల్లో భక్తులు అధికసంఖ్యలో వచ్చి స్వామివార్లను దర్శించుకుంటారు. పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వరజనార్దనస్వామి ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా దర్శించుకుంటారు. క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి. సీతారామస్వామి, ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, రాధాకృష్ణ స్వామి ఉపాలయాలు ఉన్నాయి. మహా శివరాత్రికి రథోత్సవం, ఆలయానికి తూర్పున ఉన్న వీరమ్మ చెరువులో స్వామివారి తెప్పోత్సవం నేత్రపర్వంగా నిర్వహిస్తారు.

ప్రత్యేకతలు.. భీమేశ్వర స్వామి మూలవిరాట్ ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది. మహిషాసురమర్దిని అమ్మవారు వైష్ణవ రూపంలో ఉంటారు. ఎడమ చేతిలో చక్రం, కుడి చేతిలో శంఖం, అభయ హస్తం, వామహస్తం ఉంటాయి. ఇలాంటి అమ్మవారి విగ్రహం రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేకపోవడం విశేషం. శక్తి స్వరూపిణిగా భక్తులు పూజిస్తారు.

దర్శన సమయాలు.. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు.

గీత కార్మికులు, నాయకుల నిరసన

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం

తణుకు, న్యూస్‌టుడే: కల్తీ మద్యం అరికట్టాలని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి ప్రభుత్వాన్ని కోరారు. గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ శనివారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కె.కల్యాణ చక్రవర్తికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో స్పిరిట్‌తో తయారైన మద్యాన్ని విచ్చలవిడిగా గ్రామాల్లో అమ్ముతున్నారని.. దీని వల్ల కల్లు అమ్ముడుపోక కార్మికులపై ప్రభావం చూపుతోందన్నారు. ఎన్నికల ముందు గీత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని కూటమి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కారన్నారు. గతంలో తాడి, ఈత చెట్లపై నుంచి పడి మృతి చెందినా, దివ్యాంగులైనవారికి పరిహారం ఉండేదని.. ఇప్పుడు రద్దు చేయడం వల్ల కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. కార్మికుల సంక్షేమానికి నిధులు కేటాయించాలని, కార్పొరేషన్‌ను పునరుద్ధరించాలని కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి నాగభూషణం, నాయకులు శ్రీనివాసు, బాలాజీ, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, నాగేశ్వరరావు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

22,126 ఎకరాల్లో పంట నష్టం

తుపానుకు నేలకొరిగిన వరిచేను

ఉండి, న్యూస్‌టుడే: అధిక వర్షాలు, మొంథా తుపాను ప్రభావంతో జిల్లాలో నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అధికారికంగా తేల్చారు. పంట సాగు చేసిన విస్తీర్ణంలో 33 శాతానికి మించి దెబ్బతిన్న ప్రాంతాలు, రైతుల వివరాలతో క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఆన్‌లైన్‌లో ఆ జాబితాలు ఉంచారు. వాటిపై సామాజిక తనిఖీలు నిర్వహించి రైతులు ఇచ్చిన అభ్యంతరాలు స్వీకరించారు. మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నష్టంపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం అందజేసింది.

జిల్లాలో 2,15,068 ఎకరాల్లో ఖరీఫ్ వరి పంట సాగైంది. ఎంటీయూ 1318 వంగడాన్ని అత్యధికంగా వేశారు. తర్వాత స్థానాల్లో ఎంటీయూ 7029 (స్వర్ణ), సంపద స్వర్ణ, పీఎల్ 1100, ఎంటీయూ 1121 తదితర రకాలున్నాయి. వీటిలో స్వర్ణ, సంపద స్వర్ణ రకాలు ఈదురుగాలులకు నేలకొరిగాయి. కొన్ని చోట్ల వర్షాలకు మునిగాయి. వర్షాలకు పడని మిగిలిన రకాలు ఈనిక, గింజ తయారీ, గట్టి పడటం దశల్లో పంటకు ఎంతో కొంత నష్టం ఉంటోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

బాధిత రైతులు 20,087.. తుపాను గండం నుంచి గట్టెక్కిన వెంటనే 26,381 ఎకరాల్లో పంట దెబ్బతిందని అప్పట్లో ప్రభుత్వానికి ప్రాథమిక అంచనాలు పంపించారు. ఆ తర్వాత వ్యవసాయ క్షేత్రాల్లో అధికారుల పరిశీలన, సామాజిక తనిఖీల అనంతరం జిల్లాలో 20 మండలాల్లోని 259 రైతు సేవా కేంద్రాల్లో 22,126 ఎకరాల్లో పంట దెబ్బతిందని తేల్చారు. బాధిత రైతుల సంఖ్య 20,087గా గుర్తించి కలెక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక పంపించామని జిల్లా వ్యవసాయాధికారి జడ్ వెంకటేశ్వరరావు తెలిపారు. గత సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో అధిక వర్షాలకు పాలకొల్లు, భీమవరం, వీరవాసరం, ఆచంట, అత్తిలి, నరసాపురం, యలమంచిలి మండలాల్లో 1,198 ఎకరాల్లో 922 మంది రైతులు పంట నష్టపోయారు.

వాహనాల చోరీ ముఠా అరెస్టు

స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలిస్తున్న ఎస్పీ బిందుమాధవ్ తదితరులు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: వివిధ జిల్లాల్లో ఆటోలు, ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ముఠాను కాకినాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. పిఠాపురం పోలీసులు ఓ చోరీ కేసులో ఈ నెల 7న విరవాడ సెంటర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు పలుచోట్ల వాహనాలు దొంగిలించినట్లు గుర్తించారు. కాకినాడ గ్రామీణం తూరంగికి చెందిన పాతనేరస్థుడు పెమ్మాడి ఆశీర్వాదం, పెందుర్తి లోవరాజు, గోలీలపేటకి చెందిన కొల్లి దుర్గాప్రసాద్, కరపకి చెందిన కాల కృష్ణార్జున్, కాకినాడ, జగన్నాథపురానికి చెందిన కనుమూరి గణేష్‌లను అరెస్టు చేశారు. మొదటి ముగ్గురు నిందితులు వాహనాలను దొంగిలించి, ఇంజిన్, ఛాసిస్ నంబర్లను మార్చి తక్కువ ధరలకు కృష్ణ, గణేష్‌లకు విక్రయిస్తే, వారు ఇతరులకు అమ్మకాలు సాగిస్తున్నారు. కాకినాడ జిల్లాతోపాటు బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మొత్తం 40 వాహన చోరీ కేసుల్లో రూ.48 లక్షల విలువైన 18 ఆటోలు, రూ.12 లక్షలు విలువైన 22 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని అయిదుగురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. రాత్రి వేళల్లో ఇంటి ముందు ఉంచిన హ్యాండిల్ లాక్ వేయని ఆటోలు, ద్విచక్ర వాహనాలను మారు తాళాలతో తెరిచి ఎత్తుకెళ్లేవారని ఎస్పీ తెలిపారు.

గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి..

రాజోలు, న్యూస్‌టుడే: రాజోలులో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు యువకులను అరెస్ట్ చేశామని సీఐ టి.వి.నరేష్‌కుమార్, ఎస్సై రాజేష్‌కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను శనివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి గంజాయి పాత నిందితులను స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్న సమయంలో గంజాయి నిల్వ ఉన్న సమాచారం తెలుసుకున్నారు. రాజోలులోని సత్తిరాజుస్వామి వీధిలో బొండాడ విశాల్ ఇంటిపై దాడి చేసి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గూడపల్లికి చెందిన విశాల్‌తోపాటు అదే గ్రామానికి చెందిన దొంగ లక్ష్మీనాగనరసింహారావు, చింతలపల్లికి చెందిన ముత్యాల సూర్యకిరణ్, పశ్చిమగోదావరి జిల్లా, కాళ్ల మండలం, దొడ్డనపూడికి చెందిన సుదర్శనం లక్ష్మీమురళీధర్, అంతర్వేదిపాలెంనకు చెందిన తోటే జాన్‌సుభాకర్‌లను అక్కడే అరెస్టు చేశామన్నారు. విశాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాను తెరచి కొంత మంది యువకులను మిత్రులుగా చేసుకుని గూడపల్లి, పల్లిపాలెంనకు చెందిన మామిడిశెట్టి నాగేంద్రవర్మ వద్ద గంజాయిని తెచ్చి వారికి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు.

జాతీయస్థాయి టెన్నిస్ టోర్నీ ప్రారంభం

పాలకొల్లు, న్యూస్‌టుడే: పాలకొల్లు కాస్మో స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన అర్హత పోటీల్లో 82 మంది పాల్గొన్నట్లు సంస్థ కార్యనిర్వాహక కార్యదర్శి జీవీఎస్‌వీఆర్‌ఎస్ఎన్ రాజు తెలిపారు. పాలకొల్లులోని క్లబ్ క్రీడా మైదానంతో పాటు టౌన్ హాలు, నరసాపురంలోని ఆఫీసర్స్ క్లబ్‌లోని మూడు ప్రాంగణాల్లో వేర్వేరు విభాగాల మ్యాచ్‌లు జరుగుతాయని చెప్పారు. ఈ నెల 10వ తేదీ నుంచి ప్రధాన పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మొత్తం 230 మంది క్రీడాకారులు వివిధ రాష్ట్రాల నుంచి హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. విజేతలకు ట్రోఫీలతో పాటు రూ.4 లక్షలు నగదు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

967 ఆస్తులకు ఒకే ఫోన్ నంబరు

వేములదీవి పడమర కార్యదర్శి సస్పెన్షన్

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో 967 ఆస్తులకు ఒకే ఫోన్ నంబరు మ్యాపింగ్ చేసిన వ్యవహారంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవి పడమర పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-2) పి.ఏసు ప్రకాశ్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ నుంచి శనివారం ఉత్తర్వులు అందినట్లు నరసాపురం ఈవోపీఆర్డీ కె.నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఈ గ్రామంలో ఆస్తి పన్నులకు సంబంధించి మొత్తం 1,116 అసెస్‌మెంట్లు ఉండగా వాటిలో 967 ఆస్తులకు ఒకే చరవాణి నంబరు నమోదైంది.

కొలిక్కి రాని టెండర్ల ప్రక్రియ

ఏలూరు టూటౌన్, న్యూస్‌టుడే: భీమవరం విద్యుత్తు సర్కిల్ స్పాట్ బిల్లింగ్ టెండర్ల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. టెండర్లు దాఖలు చేసి 30 రోజులు గడుస్తున్నా.. అధికారులు ఇంకా ఎవరికీ ఖరారు చేయలేదు. దీనిపై పలువురు గుత్తేదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవంబరు 1 నుంచే కొత్త గుత్తేదారులకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. తుపాను నేపథ్యంలో ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేశారు. నవంబరు నెల పాత వారితోనే బిల్లింగ్ చేయిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

డిసెంబరు 1 నుంచి.. నవంబరులో టెండర్లు ఖరారు చేసి డిసెంబరు 1 నుంచి కొత్త గుత్తేదారులకు బిల్లింగ్ ప్రక్రియ అప్పగించాల్సి ఉంది. ఇందుకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేయాలి. కొత్తవారు కనీసం ప్రింటర్లు, స్కానర్లు, ఫోన్లు సమకూర్చుకునేందుకు నెల రోజులైనా సమయం కావాలి. భీమవరం సర్కిల్‌లోని 9 సబ్ డివిజన్‌లకు త్వరితం స్పాట్ బిల్లింగ్ టెండర్లు ఖరారు చేయాలని గుత్తేదారులు కోరుతున్నారు. దీంతోపాటు ఏలూరు సర్కిల్‌లోని 3 సబ్ డివిజన్‌లకూ టెండర్ల ఖరారులో మీనమేషాలు లెక్కిస్తున్నారు.

బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)
(కిలో 1 కి రూ.ల్లో)
వెనీకాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -106 రిటైల్ ధర 133 చికెన్ విత్ స్కిన్ - 193, చికెన్ స్కిన్‌లెస్ - 219.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 125, 134, 145 చికెన్ విత్ స్కిన్ - 240 చికెన్ స్కిన్‌లెస్ - 250.

92.7 FM Rajamahendravaram
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
ఆదివారం

కార్యక్రమము	ప్రసార వేళలు
ఉషోదయం	ఉ|| 5 - ఉ|| 7
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్	ఉ|| 7 - ఉ|| 9
రాశివాసి	ఉ|| 9 - ఉ|| 10
ఎక్స్‌ట్రా డోస్	ఉ|| 10 - మ|| 2
ఈవారం అతిథి	మ|| 2 - సా|| 5
టెస్ట్ డ్రైవ్	సా|| 5 - సా|| 7
హ్యాష్ ట్యాగ్	సా|| 7 - రా|| 9
బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్	రా|| 9 - ఉ|| 5

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

यूनियन बैंक / Union Bank of India
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రాంతీయ కార్యాలయం, భీమవరం, ప.గో.జిల్లా

స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు 2002లోని రూల్ 8 (6) నిబంధనలతో చదివే సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 ప్రకారం స్థిరాస్తుల అమ్మకం కొరకు ఈ వేలం అమ్మకం నోటీసు
సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 8(6) ప్రకారం స్థిరాస్తుల అమ్మకం కొరకు 30 రోజుల అమ్మకం నోటీసు

ఇందుమూలముగా నోటీసు జారీచేస్తూ సాధారణ ప్రజానీకానికి మరియు "ఋణగ్రహీత(లు) & హామీదారు(లు)"లకు ప్రత్యేకంగా తెలుపునది ఏమనగా, సెక్యూర్డు క్రెడిటర్ తనఖాలో / ఛార్జీలో ఉన్న దిగువ తెలిపిన స్థిరాస్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రాంతీయ కార్యాలయం, భీమవరం (సెక్యూర్డ్ క్రెడిటర్) అధీకృత అధికారిచే దిగువ ఋణగ్రహీతలు & హామీదారుల నుండి భౌతికంగా స్వాధీనం తీసుకొనబడినవి. వాటిని సెక్యూర్డు క్రెడిటర్ "ఎక్కడ ఉన్నది అలాగే" "ఏది ఉంటే అది & అక్కడ ఏది ఉన్నా అలాగే" పద్ధతి ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి చెల్లించవలసిన బకాయి సొమ్ము దిగువ తెలిపిన మొత్తము + వడ్డీ & ఇతర ఖర్చులతో సహా దిగువ తెలిపిన ఋణగ్రహీతలు & హామీదారుల నుండి రాబట్టుకొనుటకు తేది.11.12.2025 ఆన్‌లైన్ ఈ-వేలం ద్వారా అమ్మకం చేయుటకు నిర్ణయించినారు. ధరావత్తు & రిజర్వు ధర వివరములు దిగువ తెలుపబడినవి.

భీమవరం యూబిఐ బ్రాంచ్ (49620), ఫోన్: 08816223584

ఋణగ్రహీత: వేములమంద వెంకట రామ సీత (దరఖాస్తుదారు), **భర్త:** శ్రీనివాస రాజు, డి.నెం.4-22, రామాలయం వీధి, రామాలయం దగ్గర, యండగండి, ఉండి మండలం, ప||గో||జిల్లా, ఆం.ప్ర.-534186
హామీదారు: శ్రీ వేగేశ్న వెంకట సత్యనారాయణ రాజు, **తండ్రి:** సూరప రాజు, డి.నెం.4-22, రామాలయం వీధి, రామాలయం దగ్గర, యండగండి, ఉండి మండలం, ప||గో||జిల్లా,
బకాయి మొత్తం: రూ.48,35,153.33 పై. + వడ్డీ మరియు ఇతర ఖర్చులు
స్థిరాస్తి వివరములు: పశ్చిమ గోదావరి జిల్లా, శివదేవుని చిక్కాల గ్రామం, పాలకొల్లు మండలం వద్ద, సమీప డి.నెం.1-60(ఓల్డ్ డి.నెం.:1-46) ఆర్.యస్.నెం.131లోని 134 చ.గ.లు లేదా 1270 చ.మీ.లు విస్తీర్ణం గల స్థలము గల శ్రీ వేగేశ్న వెంకట సత్యనారాయణ రాజు గారి ఆస్తి. **ఈ దిగువ హద్దులు : తూర్పు :** వద్దే కనకరాజు-295 లింకులు, **దక్షిణం :** పి.పి.రోడ్-90 లింకులు, **పడమర :** వద్దే సత్యవతి గారి స్థలము, **ఉత్తరం :**20 లింకుల వెడల్పు గల దారి-90 లింకులు.
రిజర్వు ధర : రూ.1,07,95,000/- **ధరావత్తు : రూ.10,79,500/-** **బిడ్ పెంపుదల మొత్తం : రూ.1,08,000/-**

ఇ-వేలం తేది మరియు సమయం: 11.12.2025 మ.12.00 గం.నుండి సా.5.00 గం.వరకు
(10 నిముషాల అపరిమిత కాల పొడిగింపుతో)

ఇ-వేలమునకు సంబంధించిన తదుపరి వివరములు సవివరమున నియమ నిబంధనలు కొరకు దయచేసి https://baanknet.com లింక్‌ను సందర్శించగలరు. (బ్యాంకు యొక్క ఆస్తుల ఉమ్మడి ప్లాట్ ఫారం) మరియు https://www.unionbankofindia.co.in/auction-property/view-auction-property.aspx మరియు www.unionbankofindia.co.in వెబ్‌సైట్ నందు లభిస్తాయి. మరియు ఇ-వేలం పోర్టల్: https://baanknet.com

ఈ ప్రకటన పై లోనుకు సంబంధించిన ఋణగ్రహీత(ల)కు, హామీదారు(ల)కు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూల్ 8(6) రూల్ 9(1)ల క్రింద పైన తెలిపిన తేదీన వేలం అమ్మకం జరుపబడునని తెలియజేస్తూ ఇచ్చిన ప్రకటనగా కూడా పరిగణించవలెను.

తేది : 03.11.2025, ప్రదేశం : భీమవరం సం/- అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

భీమవరం

•భీమవరం •ఉండి

మిద్దెపై తోట

వంట గది వ్యర్థాలతో సేంద్రియ ఎరువు

ఆరోగ్యకర పంట

ఇంటిపై భాగంలో కూరగాయల సాగు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం పట్టణంలో నిత్యం 70 టన్నులకు పైగా చెత్త సేకరిస్తుండగా.. అందులో 15 శాతం వంట గదిలోని కూరగాయలు, ఆకుకూరల నుంచి వస్తుంది. దీన్ని మహిళలతో ఎరువు తయారు చేయించి మిద్దెలపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలకు వేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తట్టింది పుర అధికారులకు. అది అమలు చేయడంతో సత్ఫలితాలిస్తోంది.

శానిటరీ ఇన్‌స్పెక్టర్ చంటికి కాయగూరలు చూపిస్తున్న సత్యవతి

మహిళల జీవనోపాధుల పెంపుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో ఎరువుల తయారీ, మిద్దె తోటల పెంపకంపై లక్ష్యాలను నిర్దేశించారు. సహజ సిద్ధంగా సాగు చేయడంపై అవగాహన కల్పించారు. వ్యర్థాల నుంచి ఎరువు తయారు చేసి మిద్దె తోటలకు ఉపయోగిస్తున్నారు. ఇలా చేయడంతో చెత్త సమస్య తగ్గడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. పట్టణంలో 39 వార్డుల్లో 71 మంది మెప్మా కమ్యూనిటీ రిసోర్సు పర్సన్‌లు మెప్మా సభ్యుల ఇళ్లకు వెళ్లి ఈ విధానం గురించి పరిశీలిస్తున్నారని కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తెలిపారు.

తయారీ విధానం చాలా సులభం

వంట గది వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీ చాలా సులభం. డబ్బాలో కొన్ని రోజులు నిల్వ ఉంచితే సరిపోతుంది. దాన్ని మొక్కలకు వేసుకోవచ్చు. నేను, మా కుటుంబ సభ్యుల వంట గదిలో పడేస్తున్న కూరగాయల వ్యర్థాలను తీసుకొచ్చి ఎరువుగా మార్చుకుంటున్నా. అదే మొక్కలకు వేస్తున్నా. - పచ్చికోరి సత్యవతి

చూసి ఆశ్చర్యంగా అడుగుతారు

వంట గదిలో చెత్తను సంచుల్లో వేసి బయటకు వేయడం కన్నా దాన్ని ఎరువుగా చేసుకుని మొక్కలకు వేసుకోవాలని మేం నిర్ణయించాం. మా ఇంటిపై మొక్కలు చూసిన వారంతా ఆశ్చర్యంగా అడుగుతారు. హోం కంపోస్టు ఎరువు తయారీతో చెత్త భారం తగ్గి, పచ్చదనంతో ఆరోగ్యకరమైన పంటలు పండించుకోవచ్చు. - కొరిపల్లి కవిత

ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి

సీతారామలక్ష్మికి పుష్పగుచ్ఛం ఇస్తున్న పాలకవర్గాల సభ్యులు

భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: ఆలయాల అభివృద్ధికి పాలకవర్గాలు కృషి చేయాలని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. వీరవాసరంలో వివిధ దేవాలయాలకు నూతనంగా నియమితులైన ధర్మకర్తలు శనివారం ఆమె నివాసంలో కలుసుకుని ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాలని కోరారు. తెదేపా మండల కార్యదర్శి వీరవల్లి శ్రీనివాసరావు, జనసేన మండల అధ్యక్షుడు జవ్వాది బాలాజీ పాల్గొన్నారు.

చదువులో దిట్టలు.. ఆటలో మెరికలు

విస్సాకోడేరు (పాలకోడేరు), న్యూస్‌టుడే

ప్రపంచ కప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టునే స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణిస్తామని నెట్‌బాల్,సాఫ్ట్‌బాల్‌లో జాతీయస్థాయిలో రాణిస్తున్న గొరగనమూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడాకారిణులు చెప్పుకొచ్చారు. వారి విజయం దేశానికి స్ఫూర్తిదాయకం అన్నారు.

జిల్లా జట్టుకు కెప్టెన్

చదివేది తొమ్మిదో తరగతి. నెట్‌బాల్ క్రీడాకారిణి. మూడు పర్యాయాలు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. అండర్-14 విభాగంలో గతేడాది విశాఖలో జరిగిన పోటీల్లో జిల్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి రన్నర్‌గా నిలిపింది. మెరుగైన ప్రతిభ చూపడంతో రాష్ట్ర జట్టుకు ఎంపికై ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఆడింది. - డి.జ్యోత్స్న నాగసాయి

రెండు క్రీడల్లో ప్రతిభ

ఇంటర్మీడియట్ చదువుతున్నా. నెట్‌బాల్, సాఫ్ట్‌బాల్‌లో రాణిస్తోంది. గతేడాది నెట్‌బాల్ అండర్-17 విభాగంలో దిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున పాల్గొని మెరుగైన ఆటతీరును కనబర్చింది. గతేడాది పెదవేగిలో జరిగిన స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్-17 విభాగం సాఫ్ట్‌బాల్ క్రీడలో పాల్గొని జిల్లా జట్టును విజయపథంలో నడిపించింది. - టి.ఉమాభవాని

జాతీయ స్థాయిలో సత్తా.. పదో తరగతి చదువుతోంది. నెట్‌బాల్‌లో సత్తా చూపుతోంది. గత మూడేళ్లుగా వరుసగా జిల్లాజట్టుకు ప్రాతినిధ్యం వహించి నెల్లూరు, విజయవాడ, రావులపాలెం, కర్నూలులో జరిగిన స్కూల్ గేమ్స్‌లో పాల్గొని ప్రతిభ చాటింది. గతేడాది కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టును మొదటి స్థానంలో నిలపడంలో కీలక పాత్ర వహించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. తమిళనాడులో జరిగిన సబ్ జూనియర్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున మెరుగైన ఆటతీరును కనబర్చింది. - ఎ.పోషిత

మేమున్నాం.. మీకు తోడుగా..

భీమవరం పట్టణం:	80085 74471	10 AM to 1 PM	
భీమవరం మండలం:	80085 74533	ఆకివీడు:	800085 74525
పాలకోడేరు :	80085 74467	ఉండి:	80085 74526
వీరవాసరం:	80085 74475	కాళ్ల	94401 04042

పాలకోడేరు, న్యూస్‌టుడే ? మోగల్లు అంబేడ్కర్ విగ్రహం సమీపంలో కోడి మాంసం విక్రయ దుకాణందారులు కోళ్ల వ్యర్థాలను డ్రెయినేజీలో వేస్తున్నారు. దీంతో పారిశుద్ధ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. **- సత్యనారాయణ, మోగల్లు**

✔ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకుంటాం. **- కె.సుజాత, కార్యదర్శి**

వీరవాసరం, న్యూస్‌టుడే: ? మత్స్యపురి జవ్వాదివారి వీధిలో రహదారిపై మురుగునీరు నిలిచిపోతోంది. స్థానికులు పశువుల వ్యర్థాలను రహదారులపై వేస్తుండటంతో దుర్వాసన వస్తోంది. **- కృష్ణమూర్తి**

✔ రహదారులపై పశువుల వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకుంటా. అవసరమైన ప్రాంతాల్లో కచ్చా డ్రెయిన్లు తవ్విస్తాం. **- కళ్యాణి, పంచాయతీ కార్యదర్శి, మత్స్యపురి**

? గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. గుంపులుగా తిరిగే వాటిని చూసి పిల్లలు భయపడిపోతున్నారు. **- నాగేశ్వరరావు**

✔ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటా. **- ఎన్. సూర్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి, రాయకుదురు**

ఉండి, న్యూస్‌టుడే ? ఎన్నార్పీ అగ్రహారంలోని పౌర సరఫరాల గోదాముల నుంచి వాండ్రం వరకు రహదారి వివిధ చోట్ల పూర్తిగా దెబ్బతింది. ఈమార్గాన్ని అభివృద్ధి చేసి వాహనాల రాకపోకలకు అవరోధాలు లేకుండా చర్యలు తీసుకోవాలి. **- జి.వి.కృష్ణ, వాండ్రం**

✔ ఈ పనులకు ప్రతిపాదనలున్నాయి. నిధులు మంజూరైన వెంటనే చేపడతాం. **- శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ డీఈఈ, ఆకివీడు**

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ? పట్టణంలో పైపులైన్ల మరమ్మతుల వల్ల కుళాయిల నుంచి కలుషిత జలాలు వస్తున్నాయి. ఒక్కోసారి దుర్వాసన వస్తుంది. **- రాము, ప్రైవేటు ఉద్యోగి**

? మారుతీనగర్, బుధవారంమార్కెట్ కూడలిలో పైపులైన్ల మరమ్మతులకు గొయ్యిలు తవ్వారు. పనులు వెంటనే పూర్తి చేయకుండా వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. **- బి.సూర్యనారాయణ, రైతు**

✔ పైపులైన్ల మరమ్మతులకు తవ్విన చోట లీకేజీ లేకుండా పరిశీలించడానికి కొన్ని రోజులు పడ్తుం. అక్కడ ప్రమాదాలు జరగకుండా చుట్టూ రక్షణ చర్యలు ఏర్పాటు చేస్తాం. లీకేజీలు లేకుండా మంచి నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. **- పి.త్రినాథరావు, ఎం.ఇ**

అర్హులైన దివ్యాంగులకు ట్రై సైకిళ్లు

కాళ్ల, న్యూస్‌టుడే: ఉండి నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులు ట్రై సైకిళ్లు అవసరమైతే తమ కార్యాలయంలో సంప్రదించాలని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు శనివారం తెలిపారు. గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో ట్రై సైకిళ్ల నిమిత్తం ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలు మంజూరు చేశానని, వాటిని గత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందని చెప్పారు.

మహిళలకు సఖి వైద్య పరీక్షలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, సమాజం బాగుంటుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో భీమవరంలో ఏర్పాటు చేసిన సఖి సురక్ష ఆరోగ్య శిబిరాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. 35 ఏళ్లు నిండిన వారి ఆరోగ్య పరిరక్షణకు ఈ శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, రక్తపోటు, చక్కెర వ్యాధి, థైరాయిడ్, హృదయం తదితర వ్యాధులకు పరీక్షలు చేస్తారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఆరోగ్య కార్డు కూడా ఇస్తారన్నారు. రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఏడాదికి నాలుగు సార్లు టెలీ కన్సల్టేషన్ సేవలు, వైద్య సేవలకు ఆయా ఆసుపత్రులకు సిఫార్సు చేయడం జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, అధికారులు పాల్గొన్నారు.

దారి చూపిన పీ-4

ఉండి, న్యూస్‌టుడే: ఆ రహదారిలో మరమ్మతులు అయిదుగురు దాతలు చేపట్టారు. ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు ఇచ్చిన పిలుపుతో పీ-4 కార్యక్రమాన్ని వారు స్ఫూర్తిగా తీసుకున్నారు. బొండాడ మేజర్ డ్రెయిన్‌కు ఆనుకుని ఉండి నుంచి వాండ్రం మీదుగా కోపల్లె వరకూ ఉన్న ఆర్ అండ్‌బీ రహదారి అధ్వాన స్థితిపై గత నెల 28న 'గమ్యం చేరే వరకూ గండమే' శీర్షికన ఈనాడులో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ప్రభుత్వ నిధులు మంజూరయ్యే లోపు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాల్సిన అంశాన్ని గుర్తించిన ప్రజాప్రతినిధులు పీ-4లో ముందుకురావాలని దాతలకు పిలుపునిచ్చారు.

రూ.10.50 లక్షలతో పనులు.. ఉండి నుంచి కోపల్లె వరకు అయిదు కిలోమీటర్ల రహదారి పలుచోట్ల భారీ గుంతలు పడి దయనీయంగా మారింది. ఈ మార్గంలో 20-30 టన్నుల బరువుండే ఆక్వా మేతలు, ఐస్, రొయ్యలు, చేపల ఉత్పత్తులను తరలించే వాహనాల రాకపోకలు బాగా పెరుగుతున్నాయి. బొండాడ మేజర్ డ్రెయిన్ గట్టుపై అధిక బరువున్న వాహనాల రాకపోకలతో వివిధచోట్ల అంచులు జారిపోతున్నాయి. కోతకు గురవుతున్న చోట్ల రక్షణ గోడల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అత్యవసరంగా రహదారి మరమ్మతులకు రూ. 10.50 లక్షలు ఖర్చు పెట్టేందుకు అయిదుగురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని సర్పంచుల ఛాంబర్ మండల అధ్యక్షుడు దాసరి వెంకటకృష్ణ తెలిపారు. వారం రోజుల్లోపు ఈ పనులు పూర్తి చేయనున్నామని ఆయన వివరించారు.

ఈనాడు కథనానికి స్పందన

కనకదాసు గొప్ప భక్తుడు

నివాళులర్పిస్తున్న కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రామాంజనేయులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త భక్త కనకదాసు జయంతిని శనివారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకృష్ణ భగవానుడికి కనకదాసు గొప్ప భక్తుడు అన్నారు. ఆర్డీవో కె.ప్రవీణ్‌కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమాధికారి సూరిబాబు, పురపాలక కమిషనర్ కె.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

ఎలక్ట్రానిక్స్ విభాగంలో ప్రథమం

ఉండి, న్యూస్‌టుడే: వృత్తి నైపుణ్య పోటీల్లో ఎలక్ట్రానిక్ విభాగంలో తమ విద్యార్థులు జిల్లాలో ప్రథమ స్థానం సాధించడం గర్వకారణమని చెరుకువాడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ అక్బర్ చక్రవర్తి తెలిపారు. పాఠశాలలో శనివారం జరిగిన విద్యార్థుల అభినందన సభలో ఆయన మాట్లాడారు. భీమవరంలోని సీహెచ్‌బీఆర్ఎం ఉన్నత పాఠశాలలో ఏపీ సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పోటీల్లో ఎలక్ట్రానిక్ విభాగంలో తమ పాఠశాల ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ ఎన్.నిశాంత్‌కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు జి.దిలీప్, డి.జోసెఫ్‌రాజు, వి.కేశవ ఉదయ్, డి.సాత్విక్‌లు ప్రథమ స్థానాన్ని సాధించారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.

సైబర్ మోసాలపై అవగాహన

శృంగవృక్షం (పాలకోడేరు), న్యూస్‌టుడే: సైబర్ మోసాలు, సోషల్ మీడియాలో మోసపూరిత ప్రకటనల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త మనోహర్ సూచించారు. పెన్నాడ ఇంజినీరింగ్ కళాశాల, పడాల ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం శృంగవృక్షం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మోసాలపై అవగాహన కల్పించారు.

సిద్ధాపురం (ఆకివీడు), న్యూస్‌టుడే: ఆకివీడు శ్రీవిద్యావికాస్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సిద్ధాపురంలో పలు ప్రాంతాలను శుభ్రం చేశారు. కళాశాల డైరెక్టర్ కొమ్ముల సుబ్రహ్మణ్యం, అధ్యాపకులు పాల్గొన్నారు.

స్పందనకు వందనం

కాళ్లకూరు (కాళ్ల), న్యూస్‌టుడే: కాళ్లకూరులో రహదారి పక్కన చెత్త సమస్యపై ఈ నెల 7న 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు పంచాయతీ కార్యదర్శి సునీల్‌రాజు స్పందించారు. ఆ ప్రాంతంలో చెత్త తొలగించి అడ్డుగా బరకం ఏర్పాటు చేశారు. ఎవరైనా వేసినట్లు సమాచారమిస్తే నోటీసులతో పాటు జరిమానా విధిస్తామని చెప్పారు.

★ కొణితివాడ ఎస్సీ బాలికల వసతిగృహం వెలుపల పిచ్చిమొక్కలు, వ్యర్థాలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. ఇక్కడి సమస్యపై 'మేమున్నాం.. మీకు తోడుగా' శీర్షికన మంగళవారం ఈనాడులో ప్రచురితమైన వార్తకు పంచాయతీ కార్యదర్శి చిట్టిబాబు స్పందించి పనులు చేయించారు.

దస్తావేజులు పోయినవి

ప.గో.జిల్లా, భీమవరం మండలం, భీమవరం పట్టణం, భీమవరం మున్సిపల్ ఏరియా, నరహరిశెట్టి వారి వీధి, వీరభద్రస్వామి గుడి దగ్గర, డోరు నెం. 17-5-5రు కాపురస్థులు (లేటు) నిమ్మల సుబ్బారావు గారి కుమారుడు నిమ్మల శ్రీనివాసరావు అనునేను, నిమ్మగడ్డ కృష్ణవేణి గారి 2వ కుమార్తె అయిన భాగవతుల ఉష గారికి చెందిన ఒరిజినల్ లింక్ డాక్యుమెంటు డాక్యుమెంట్ నెం.6212/2017 దు ది.20-11-2017 ఒరిజినల్ లింకు దస్తావేజు లను నేను ఒక కవర్లో పెట్టుకుని ది.25-09-2025వ తేదీన ఇంటి వద్ద నుండి భీమవరం తాలూకు ఆఫీసు ఎదురుగా ఉన్న సెంటర్ నందు జిరాక్స్ షాపుకు వెళ్తుండగా మార్గం మధ్యలో ఒరిజినల్ లింక్ దస్తావేజులు పెట్టిన కవర్ జారి పడిపోయినది. ఎవరికైనా దొరికిన యెడల పై అడ్రస్ కు తెలియపరచగలరని కోరి ప్రార్థించుచున్నాను. సెల్: 99122 43953.

కలశాలతో గ్రామోత్సవం.. **బొండాడ (కాళ్ల), న్యూస్‌టుడే:** బొండాడలో పడిపూజ సందర్భంగా మందపాటి కృష్ణమూర్తి, పావని దంపతుల ఆధ్వర్యంలో 200 మంది అయ్యప్పలు గ్రామంలో కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు.

శ్రీవారికి ఊయల సేవ.. **కాళ్ల, న్యూస్‌టుడే:** కార్తిక మాసం సందర్భంగా కాళ్లకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి సహస్ర దీపాలంకరణ,ఉత్సవమూర్తులకు ఊయల సేవ నిర్వహించినట్లు ఈవో ఎం.అరుణ్‌కుమార్ తెలిపారు.

వేంకన్న కల్యాణ వైభోగమే

పాల్గొన్న భక్తులు

కాళింగగూడెం (ఆకివీడు), న్యూస్‌టుడే: కాళింగగూడెంలోని శివాలయం కూడలి వద్ద శనివారం వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఏటా గ్రామం నుంచి సుమారు 200 మంది భక్తులు 18 ఏళ్లుగా శ్రీవారి సేవకు వెళ్తుంటారు. వారి ఆధ్వర్యంలో జరిగిన కల్యాణంలో 50 మంది దంపతులు పీటలపై కూర్చున్నారు. మధ్యాహ్నం భారీ ఎత్తున అన్నసమారాధన నిర్వహించారు. సాయంత్రం స్వామివారిని మేళతాళాలతో ఘనంగా ఊరేగించారు.

చెన్నమల్లేశ్వరస్వామికి లక్షబిల్వార్చన

ఉండి, న్యూస్‌టుడే: ఉండి రాజులపేటలోని శ్రీపార్వతీ సమేత చెన్నమల్లేశ్వరస్వామికి కార్తిక మాసాన్ని పురస్కరించుకొని శనివారం లక్షబిల్వార్చన వేదపండితుడు సన్నిధిరాజు శేషగిరిరావు ఆధ్వర్యంలో శనివారం శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ప్రాంగణంలో మహాచండీ హోమం, సహస్రనామ కుంకుమార్చన జరిగాయి. ఎంపీపీ శ్రీహరినారాయణరాజు, ఈవో సురేష్‌నాయుడు పాల్గొన్నారు.

నేడు కార్తిక దీపోత్సవం

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: జువ్వలపాలెం రోడ్డులోని డీజేఆర్ సత్రం అనుబంధ సంస్థ పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం కార్తిక దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఈవో ఎం.సత్యనారాయణరాజు తెలిపారు.

అభిషేక ప్రియుడే

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: సంకట హర చతుర్థి సందర్భంగా కొత్త బస్టాండ్ వెనుక ఉన్న వరసిద్ధి వినాయకుడి ఆలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం గోపూజ, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం, సాయంత్రం సామూహిక శత సహస్ర గరిక పూజ, రాత్రి లీలా కల్యాణం నిర్వహించారు.

రేపు వాయులింగేశ్వరస్వామి కల్యాణం.. **భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే:** పట్టణంలో ఆనంద ఫంక్షన్ హాల్‌లో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10న వాయులింగేశ్వరస్వామి కల్యాణం జరగనుంది. ఈ సందర్భంగా మధ్యాహ్నం 2.30 గంటలకు గునుపూడి సోమేశ్వర జనార్దనస్వామి ఆలయం నుంచి కాళహస్తి ధర్మ ప్రచార రథం శోభాయాత్ర జరగనుంది. సాయంత్రం జ్ఞాన ప్రసూనాంబిక పంచభూత వాయులింగేశ్వరస్వామి కల్యాణం, కార్తిక దీపోత్సవం నిర్వహించనున్నారు. భక్తులకు పూజ సామగ్రి ఉచితంగా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కల్యాణ వేడుక కరపత్రాలను ఫౌండేషన్ ఛైర్మన్ ఉద్దరాజు కాశీవిశ్వనాథరాజు, సభ్యులు ఆవిష్కరించారు.

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నిర్వాహకులు

శ్రీ రామలింగేశ్వరస్వామి వారి దేవస్థానము

శ్రీరామపురం,భీమవరం -2 ప.గో.జిల్లా

వేలం ప్రకటన

పశ్చిమగోదావరిజిల్లా,భీమవరం-2వ పట్టణము, శ్రీరామపురంలో వేంచేసియున్న శ్రీరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం సుబ్బారాయుడు గుడి నందు సుబ్రహ్మణ్య షష్ఠి తిరునాళ్ళలో ది.25.11.2025 నుండి ది.29.11.2025 వరకు పెట్టబడు దుకాణముల వారి నుండి 5 రోజులలో రుసుములు వసూలు చేసుకొను హక్కును పొందుటకు ది.20.11.2025 గురువారం ఉదయం గం॥11.00లకు దేవదాయ శాఖ అధికారుల సమక్షమున సదరు దేవాలయం వద్ద బహిరంగ వేలము నిర్వహించబడును.

ఇతర వివరములు మరియు దుకాణములు,రుసుముల వివరములు కొరకు దేవస్థానం కార్యాలయం వద్ద అడిగి తెలుసుకొనవచ్చును,

శ్రీరామపురం,భీమవరం -2 08.11.2025 | ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ | కార్యనిర్వహణాధికారి

క్షమించండి ఎక్కలేం

వీరవాసరం మండలంలోని మెంటేపూడి, బొబ్బనపల్లి, మడుగుపోలవరం గ్రామాల్లో ప్రజలకు సురక్షిత జలాలు సరఫరా చేసే ఓహెచ్ ఎస్ఆర్ ట్యాంకుల మెట్లు, పై స్లాబులు దెబ్బతినడంతో వాటిని నెలలుగా శుభ్రం చేయడం లేదు. దీంతో కలుషిత జలాలే అందుతున్నాయి. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ ఎం.కనకారావు మాట్లాడుతూ మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. - న్యూస్‌టుడే, వీరవాసరం

రోడ్డే బస్ షెల్టర్

వీరవాసరం తూర్పు చెరువు కూడలిలో పాలకొల్లు, నవుడూరు వైపు వెళ్లే ప్రయాణికులకు బస్‌షెల్టరు లేకపోవడంతో ఎండైనా, వానైనా గంటల తరబడి రహదారులపైనే వేచి ఉండాల్సి వస్తోంది. ఆయా ప్రాంతాల్లో బస్ షెల్టరు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, వీరవాసరం

వాండ్రంలో కార్తిక వన సమారాధన

వాండ్రం (ఉండి), న్యూస్‌టుడే: వాండ్రంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తిక సమారాధన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో శనివారం నిర్వహించారు. రామాలయం వద్ద ఉన్న ఉసిరి చెట్టుకు గ్రామ ప్రజాప్రతినిధులు, క్షత్రియ సేవా సమితి నాయకులు తొలుత పూజలు చేశారు. అనంతరం స్వామి వారికి మహిళలు నైవేద్యాలు సమర్పించారు.

ద్వారకాతిరుమల బస్టాండ్‌లో చోరీ

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా.. ఓ భక్తురాలి మెడలోని బంగారు నానుతాడును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉండి మండలం నరసింహరాజపురం అగ్రహారానికి చెందిన ముద్దన సీతామహాలక్ష్మి తన భర్తతో కలిసి ద్వారకాతిరుమల శ్రీవారి దర్శనానికి శనివారం ఉదయం వచ్చారు. దర్శనానంతరం తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు స్థానిక బస్టాండ్‌కు చేరుకున్నారు. భీమవరం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని సుమారు మూడు కాసుల బంగారు నాను తాడు, దానికి ఉన్న అరకాసు సూత్రాలను దొంగిలించారు. ఆమె గమనించలేదు. బస్సు బస్టాండ్ నుంచి రోడ్డు మీదకు వెళ్లేసరికి ఆమె తన మెడలో చూసుకోగా.. వస్తువులు కనిపించలేదు. దీంతో వారు స్థానిక పోలీస్‌స్టేషన్ వద్దకు వస్తుండగా.. బస్టాండ్‌లో కంట్రోలర్‌గా పనిచేస్తున్న వ్యక్తి అరకాసు బంగారు సూత్రాలను తీసుకొచ్చి.. బస్టాండ్‌లో దొరికాయని బాధితురాలికి ఇచ్చారు. నాను తాడు మాత్రం దొరకలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పేద మహిళలకు కుట్టు మిషన్లు

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే: పేద మహిళలు స్వయం కృషితో జీవించడానికి రాజ్ ట్రస్టు ఆధ్వర్యంలో 25 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం అభినందనీయమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి న్యూటన్ శనివారం అన్నారు. గునుపూడిలో ట్రస్టు ఆవరణలో మిషన్లు పంపిణీ చేశారు. దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్, ట్రస్టు ఛైర్మన్ గంటా రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

ట్రాఫిక్ ఇలా.. వెళ్లేది ఎలా?

రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌తో భీమవరం పట్టణం పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. ప్రకాశం చౌక్ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే రహదారి ఇరుకుగా ఉంది. దీనికి తోడు ఇరువైపులా ఉన్న దుకాణాల ముందు రహదారిపై వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఆపై మధ్యలోని వీధుల నుంచి రోడ్డుపైకి వచ్చేస్తున్నారు. దీంతో వాహనదారులు ముందుకెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రద్దీకి అనుగుణంగా రహదారులను విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు. - ఈనాడు, భీమవరం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

యూనియన్ బ్యాంక్ Union Bank

భీమవరం బ్రాంచ్ (49620),
డి.నెం.4-1-1, హోటల్ సరోవర్ కాంప్లెక్స్, జె.పి.రోడ్, భీమవరం. ఫోన్:+ 91 - 91375 49620.
ఇ-మెయిల్: ubin0549622@unionbankofindia.bank

ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ (SARFAESI Act, 2002) లోని యాక్ట్ 54 ఆఫ్ 2002 లోని సెక్షన్ 13(2) క్రింద ప్రకటన

డిమాండ్ నోటీసు

Ref:49620/SARFAESI/U Gayatri. తేది.31.10.2025 ప్రదేశం : భీమవరం

దిగువ వారికి

ఋణగ్రహీత(లు) : (ఎ) శ్రీమతి చినిమిల్లి గాయత్రి, భర్త : కిరణ్ కుమార్, డోర్ నెం: 2-142, పల్లపు వీధి, రాయలం, రాయలం రూరల్, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా-534208.
(బి) శ్రీమతి చినిమిల్లి గాయత్రి, కేరాఫ్ శ్రీ భవాని ఎలక్ట్రికల్స్, డి.నెం.: 3-1-116, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా, గీతా మల్టీప్లెక్స్ దగ్గర, 21వ వార్డు, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా.
2. హామీదారు/లు : శ్రీమతి చినిమిల్లి రత్న కుమారి, భర్త : మోహన్ రావు, ఇంటి నెం: 2-108/1, జుత్తిగ వారి వీధి, ఆంజనేయ గుడి దగ్గర, రాయలం (రూరల్), రాయలం, భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆం.ప్ర.-534208.

సార్/మేడమ్

సెక్షన్.13 (2) సెక్షన్.13 (3) ప్రకారం సెక్యూరిటైజేషన్ మరియు ఫైనాన్షియల్ అసెట్స్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 క్రింద నోటీసు

ఇక్కడ చిరునామాదారు నెం.1 అయిన మీరు మా భీమవరం బ్రాంచ్ నుండి క్రింది క్రెడిట్ సౌకర్యాలను పొందారు మరియు బకాయిలు/ఇన్స్టాల్‌మెంట్/వడ్డీలు చెల్లించడంలో విఫలమయ్యారు/ అకౌంట్‌లను సంతృప్తికరంగా ఆపరేట్ చేయడంలో విఫలమయ్యారు మరియు అందువల్ల, ఆదాయ గుర్తింపు మరియు ప్రుడెన్షియల్ అకౌంటింగ్ నిబంధనలకు సంబంధించి ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం, మీ ఖాతాలు తేది.29.08.2025 నాటికి నిరర్థక ఆస్తిగా వర్గీకరించబడ్డాయి. తేది.31-10.2025 నాటికి రూ.6,59,848.57 పై. (అక్షరాల ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయల యాభై ఏడు పైసలు మాత్రమే) మీ ఖాతా/లలో బకాయి ఉంది.

పైన పేర్కొన్న ఖాతా/లకు సంబంధించి మీలో నెం.1 నుండి బ్యాంక్‌కి చెల్లించాల్సిన మొత్తం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి :

ఋణ స్వభావం	తేది.29.08.2025 నాటికి బకాయి మొత్తం	వర్తించని తేది.30.10.2025 వరకు వడ్డీ	అపరాధ వడ్డీ (సుమారు)	బ్యాంకు వారిచే జత చేయబడిన ఛార్జీలు/వ్యయాలు	మొత్తం బకాయి
TLU14 (496206640000006)	రూ. 6,40,948.57పై.	రూ. 18,774.00 పై.	126.0	0.00	రూ. 6,59,848.57పై.

మొత్తం బకాయి : (అక్షరాల ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయల యాభై ఏడు పైసలు మాత్రమే) రూ. 6,59,848.57పై.

బ్యాంకుకు రావాల్సిన సొమ్ములు లేదా రావాల్సిన డబ్బులను తిరిగి చెల్లించేందుకు, తేది.21.03.2019 న శ్రీమతి చిన్నిమిల్లి గాయత్రి గారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ ద్వారా పత్రాలను అమలు చేసి, సృష్టించారు.

తనఖా ఉంచిన స్థిరాస్తి వివరములు దిగువ తెలుపబడినవి

ఆంధ్ర ప్రదేశ్., పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం, విస్సాకోడేరు, ఆర్.యస్.నెం. 397/1 మరియు 397/2 లలోని ఎ.2.84 సెంట్లులోని 179.66 చ.గ.లు విస్తీర్ణం గల ఖాళీ స్థలము ప్లాటు నెం.25. హద్దులు : తూర్పు : 30 అ.లు వెడల్పు ఉమ్మడి మార్గము, దక్షిణం : ఇతరుల స్థలము, పడమర : ప్లాటు నెం.38, ఉత్తరం : ప్లాటు నెం.26 స్థలము.

కావున, సెక్యూరిటైజేషన్ మరియు ఫైనాన్షియల్ అసెట్స్ రీకన్‌స్ట్రక్షన్ మరియు సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్, 2002 అమలులోని సెక్షన్ 13(2) ప్రకారం మీరు కొంత మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. రూ.6,59,848.57 పై. (అక్షరాల ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రూపాయల యాభై ఏడు పైసలు మాత్రమే) లను నోటీసు తేది నుండి 60 రోజులలోగా, వడ్డీ మరియు ఇతర ఖర్చులతో సహా చెల్లించవలసినదిగా ఇందుమూలముగా కోరడమైనది.

లేని పక్షంలో 60 రోజుల తరువాత సెక్షన్ 13(13) ప్రకారం సెక్యూర్డు ఆస్తులను అమ్మకం/ లీజు, బదిలీ చేయరాదు. చట్టము ప్రకారము బ్యాంకు బకాయిని రాబట్టుకొను నిమిత్తం తదుపరి చర్యలు గైకొనుట దిగువ సంతకందారునికి అనివార్యమవుతుంది.

సెక్షన్ 13లో సబ్ సెక్షన్ (8) ప్రకారం మీరు గమనించవలసినది బకాయి సొమ్ము, వడ్డీ & ఖర్చులు మొ॥ పూర్తిగా చెల్లించి ఆస్తులు విడిపించుకోవచ్చును.

తేది : 31.10.2025, ప్రదేశం : భీమవరం సం/- అధీకృత అధికారి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

(c) eenadu

నరసాపురం
• నరసాపురం • పాలకొల్లు • ఆచంట

సర్పంచి, వార్డు సభ్యులు జనసేనలో చేరిక

నరసాపురం, న్యూస్‌టుడే: మొగల్తూరు మండలం కాళీపట్నం పడమర పంచాయతీ పాలక వర్గ సభ్యులు పలువురు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సమక్షంలో శనివారం వైకాపా నుంచి జనసేనలో చేరారు. సర్పంచి కవురు సావిత్రి ఆదినారాయణ, ఉప సర్పంచి మెరుగుమువ్వల వెంకటలక్ష్మి పెద్దిరాజు, వార్డు సభ్యులు అంద్రాజు నాగరాజు, జక్కంశెట్టి ఏడుకొండలు, విష్ణు మూర్తి, కవురు లక్ష్మి, కోడి సత్యనారాయణ తదితరులు వారి అనుచరులతో సహా జనసేనలో చేరారు. వారికి నాయకర్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత

ప్రవచిస్తున్న రాధామనోహర్ దాస్

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా అభయ హిందూ సేన వ్యవస్థాపకుడు రాధా మనోహర్ దాస్ శని వారం నరసాపురంలో పర్యటించారు. పట్టణంలోని రాజగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 'సనాతన ధర్మం, కార్తిక మాస వైభవం'పై ఆధ్యాత్మిక ఉపన్యాసమిచ్చారు. సనాతన ధర్మ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని సూచించారు.

కృష్ణయ్యకు తులాభారం

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: వేముల దీవి పడమర పరిధి కాపులకొడపలో కొలువైన వైభవ వేంకటేశ్వర స్వామి శనివారం భక్తులకు విశేషాలంకరణలో దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్ల ప్రతిమలతో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తులసీదళాలతో శ్రీకృష్ణ తులాభారం ఘట్టం నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పెనుగొండ, న్యూస్‌టుడే: పెనుగొండలోని నగరేశ్వర, మహిషాసుర మర్దని, వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలోని ఉపాలయంలో కొలువైన వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు, అభిషేకాలు చేశారు.

శివయ్యకు బిల్వార్చన

నరసాపురం: కపిల మల్లేశ్వరస్వామికి క్షీరాభిషేకం

పెనుమంట్ర, న్యూస్‌టుడే: కార్తిక మాసోత్సవాల్లో భాగంగా జుత్తిగలోని ఉమావాసుకీ రవి సోమేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం లక్ష బిల్వార్చన నిర్వహించారు.

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: నరసాపురం పట్టణంలో కపిల మల్లేశ్వర, బసవేశ్వర, ఏకాంబరేశ్వర, అమరేశ్వర, విశ్వేశ్వర స్వామి ఆలయాల్లో రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, బిల్వార్చనలు చేశారు.

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో విశేష అభిషేకాలు జరిపించారు. సుమారు 18 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఈవో ఎం.శ్రీనివాస్ తెలిపారు.

మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

నరసాపురం: 80085 74504	ఆచంట: 90631 44737
పాలకొల్లు: 80085 74510	పెనుగొండ: 80085 74469
పోడూరు: 90631 44741	పెనుమంట్ర: 91212 29087

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: ? మండెలవారి వీధిలో కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రివేళ రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం. **- నాయుడు, పాలకొల్లు**

✔ వెంటనే మరమ్మతులు చేయిస్తాం. **- రాజ్‌కుమార్, పురపాలక డీఈ**

పెనుగొండ, న్యూస్‌టుడే: ? వడలి గ్రామంలోని పలు ప్రాంతాల్లో డ్రెయిన్లు పూడిపోయాయి. మురుగు నిలిచిపోయి దోమలు విజృంభిస్తున్నాయి. **- యు.రామారావు, స్థానికుడు**

✔ డ్రెయిన్లలో పూడిక తీయించి దోమల నివారణ మందు పిచికారీ చేయిస్తాం. **- ఎస్.శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శి**

పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: ? సిద్ధాంతం ఉన్నత పాఠశాల వద్ద రహదారి పక్కన చెత్త వేస్తున్నారు. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం.**- నాగేశ్వరరావు, స్థానికుడు**

✔ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తాం. **-వై. కిశోర్‌బాబు, పంచాయతీ కార్యదర్శి**

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: ? పాలకొల్లు గ్రామీణ పంచాయతీ పరిధి నాగరాజుపేటలో కొద్దిరోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. **- ప్రసాద్, స్థానికుడు**

✔ మరమ్మతులు చేయిస్తాం. **- సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి**

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ? జె సికిలే గ్రౌండ్ సమీపాన రహదారిపై మురుగు నిలిచిపోవడంతో విద్యార్థులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. **- కె. శేఖర్, నరసాపురం**

✔ ఆ ప్రాంతాన్ని పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. **- ఎం. అంజయ్య, పురపాలక కమిషనర్**

పూడిక తొలగింపు

స్పందనకు వందనం

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లు 19వ వార్డులో మురుగు సమస్యపై ఈ నెల 4న 'ఈనాడు- మేమున్నాం- మీకు తోడుగా'లో ప్రచురితమైన వార్తకు ఇన్‌ఛార్జి పారిశుద్ధ్య అధికారి లక్ష్మణ్ స్పందించారు. ఆ ప్రాంతంలో డ్రెయిన్లను ఇటీవల శుభ్రం చేయించారు. ● ఎల్ఆర్‌పేటలో వీధి దీపాల సమస్యపై ఈ నెల 5న ప్రచురితమైన వార్తకు పురపాలక డీఈ రాజ్‌కుమార్ స్పందించి మరమ్మతులు చేయించారు.

పెనుగొండ, న్యూస్‌టుడే: వడలి పరిధి పేరిచర్లవారి వీధిలో చెత్త పేరుకుపోయిన తీరుపై ఈ నెల 7న ప్రచురితమైన వార్తకు సర్పంచి కాసాని విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఎస్.శ్రీనివాసరెడ్డి స్పందించి పారిశుద్ధ్య పనులు చేయించారు.

వాడపల్లి క్షేత్రానికి పాదయాత్ర

వల్లూరు నుంచి బయలుదేరిన భక్తులు

ఆచంట, న్యూస్‌టుడే: ఆచంట మండలం వల్లూరుకు చెందిన భక్తుల బృందం గోవింద, అయ్యప్ప నామ స్మరణలు, కోలాట భజనలతో శనివారం కోనసీమ జిల్లా వాడపల్లి క్షేత్రానికి పాదయాత్రగా బయలు దేరింది. తొలుత శ్రీధర్ స్వామీజీ భక్తులనుద్దేశించి ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇచ్చారు. స్థానిక హిందూ సంఘాల ఆధ్వర్యంలో భక్తులు ఏటా కార్తికమాసంలో వాడపల్లి క్షేత్రానికి పాదయాత్ర చేయడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు తెలిపారు.

తెలిసినా అడగరు.. చూసినా ఆపరు!

రహదారుల వెంబడి అడ్డగోలుగా ఆక్రమణలు

● పోడూరు మండలం కవిటం పంచాయతీ పరిధి ఉత్తరపేట వద్ద రహదారి వెంబడి ఆక్రమిత స్థలాల్లో ఇలా షెడ్లు వేశారు. ఈ మార్గం మార్టేరు- ఆలమూరు ప్రధాన రహదారిలో కలుస్తుంది. వరి, కొబ్బరి, ఆక్వా ఉత్పత్తుల రవాణా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ మార్గంలో డ్రెయిన్‌ను ఆక్రమించి గతంలోనే పక్కా నిర్మాణాలు చేశారు. తాజాగా ఓ వ్యక్తి రహదారి స్థలాన్ని సైతం ఆక్రమించి దుకాణాలు నిర్మించారు. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు నోటీసులు జారీ చేసి సరిపెట్టారు.

పోడూరు, పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: పలు ప్రాంతాల్లో అక్రమార్కులు రహదారుల వెంబడి స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించేస్తున్నారు. వాటిలో షెడ్లు, పక్కా నిర్మాణాలు చేసి దుకాణాలు ఏర్పాటు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆక్రమణలపై ప్రజల నుంచి అందే ఫిర్యాదులను సైతం బుట్టదాఖలు చేస్తున్నారు. పాలకొల్లు, పెనుగొండ, పోడూరు మండలాల్లో ప్రధాన రహదారుల వెంబడి పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి.

● పాలకొల్లు - భీమవరం మధ్య జాతీయ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ మార్గం వెంబడి భగ్గేశ్వరం వద్ద స్థానిక వ్యాపారులు కొబ్బరి డొక్కలను గుట్టలుగా పోశారు. దీంతో ఈ మార్గం మలుపుల్లో ఇరుకుగా మారి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

భగ్గేశ్వరం వద్ద జాతీయ రహదారిపై వేసిన కొబ్బరిడొక్కలు

సర్వే చేయిస్తాం: కవిటంలో ఆక్రమణల అంశంపై పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి స్పందిస్తూ ఉత్తరపేట డ్రెయిన్, రహదారి స్థలాలను సర్వే చేయిస్తున్నామని, ఆ నివేదిక రాగానే అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని పేర్కొన్నారు.

ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న రామరాజు

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

నరసాపురం, న్యూస్‌టుడే: ప్రజలు తమ సమస్యలపై అందించిన వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు అన్నారు. పట్టణంలోని తెదేపా కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 18 మంది వినతులు అందించారు. మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్ కొల్లు పెద్దిరాజు, ఏఎంసీ ఛైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ, నాయకులు కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్, అధికారి అనంతరామారావు, సంకు భాస్కరనాయుడు, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కూటమి పాలనలో ప్రగతి పథం

శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి నిమ్మల, అంగర తదితరులు

పాలకొల్లు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం వచ్చాక పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో రహదారుల అభివృద్ధికి రూ. 53 కోట్లు వెచ్చించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. యలమంచిలి మండలం అడవిపాలెం నుంచి దొడ్డిపట్ల వరకు రూ. 5 కోట్లతో చేపట్టిన ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ 2019కు ముందు ఇదే రహదారిని రూ. 21 కోట్లతో నిర్మించగా తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం నిర్వహణను గాలికి వదిలేయడంతో శిథిలమైందన్నారు. జగన్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలుగా కాగా.. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారుతో మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ త్రయం రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, కూటమి నాయకులు మామిడిశెట్టి పెద్దిరాజు, బొప్పన హరికిశోర్, చెరుకూరి అంజిబాబు, ఉన్నమట్ల కబర్ధి, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి పాల్గొన్నారు.

సహాయ నిధి చెక్కుల పంపిణీ

పాలకొల్లు, న్యూస్‌టుడే: గత 16 నెలల్లో పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు రూ. 10 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని 37 మందికి సహాయనిధి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలనే యోచనతో సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని అన్ని వర్గాల వారు ఆశీర్వదించాలని కోరారు.

సమష్టి కృషితో ఆలయాల అభివృద్ధి

ధర్మకర్తల మండలితో నాయకర్, నాయకులు

నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే: ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమయ్యే సదుపాయాల కల్పనకు ధర్మకర్తల మండళ్లు సమష్టిగా కృషి చేయాలని ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సూచించారు. నరసాపురం పట్టణంలోని మదన గోపాలస్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం శనివారం జరిగింది. ఈ వేడుకలో నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఛైర్‌పర్సన్‌గా వలవల సావిత్రి, సభ్యులుగా ఎం.దుర్గానాగసాయి అనూష, కె.శ్రీనివాస్, కె.ఉమాసుందరి, ఎస్.లెనిన్‌బాబు, టి.సురేశ్‌కుమార్, పి.సత్యనారాయణ, ఎస్.నాగమణి, పి.రాజు, ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా అర్చకుడు పి.వి.ఎల్.ఎన్ ఆచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు, నాయకులు జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, మైల వసంతరావు, శిరిగినీడి రాజ్యలక్ష్మి, వలవల నాని, వాతాడి కనకరాజు పాల్గొన్నారు.

మందిరం కాదు.. బస్టాపు

యలమంచిలి, న్యూస్‌టుడే: చూసేందుకు ఆధ్యాత్మిక మందిరాన్ని తలపిస్తున్న ఈ నిర్మాణం యలమంచిలి మండలం మట్లపాలెం గ్రామంలో బస్‌షెల్టర్, పాలకొల్లు- దొడ్డిపట్ల ప్రధాన రహదారిలో గతంలో ప్రత్యేక ఆకృతిలో ఉన్న ఈ నిర్మాణాన్ని చూసినవారంతా బస్టాండ్ అని తెలుసుకుని ఒకింత ఆశ్చర్యానికి గురవుతారు.

పునాదులేసి.. వదిలేసి!

పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు గతంలో గ్రామాల్లో మహిళా సమాఖ్య భవన నిర్మాణాలు చేపట్టారు. పెనుగొండ మండలం తామరాడ గ్రామంలో చేపట్టిన భవన నిర్మాణం పునాదుల దశలోనే నిలిచిపోయింది. ఏళ్ల తరబడి పనుల్లో ఎలాంటి కదలిక లేకపోవడంతో నిర్మాణం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. పిల్లర్లకు వేసి ఇనుప చువ్వలు తుప్పుపట్టి పాడైపోతున్నాయి. ఈ అంశంపై ఏపీఎం పుష్పవతి స్పందిస్తూ అసంపూర్తి భవనాల పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

చుట్టుముట్టిన మురుగు

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: నరసాపురం మండలం బియ్యపుతిప్ప పంచాయతీ కార్యాలయం సమీపాన రక్షిత నీటి పథకం ఓవర్‌హెడ్ ట్యాంకు చుట్టూ ఇలా మురుగు నిలిపోయింది. సమీప అంతర్గత రహదారిపైకి కూడా నీరు చేరింది. మురుగు ప్రభావంతో కుళాయిల ద్వారా సరఫరా అయ్యే నీళ్లు దుర్వాసన వస్తున్నాయని, పరిసరాలు అధ్వానంగా మారాయని స్థానికులు వాపోతున్నారు. ఈ అంశంపై ఈవోపీఆర్డీ కె.నాగేంద్రకుమార్ స్పందిస్తూ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిందిగా గ్రామ కార్యదర్శికి సూచిస్తామన్నారు.

దారి వెతుక్కోవాల్సిందే

పెనుమంట్ర మండలంలో వెలగలేరు- సత్యవరం- కొయ్యేటిపాడు ఆర్ అండ్‌బీ రహదారి ఇలా అడుగడుగునా గుంతలతో ప్రమాదకరంగా మారింది. మార్టేరు - బ్రాహ్మణచెరువు రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉన్న రోడ్డు ఇటీవల వర్షాలకు మరింత అధ్వానంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల వారంతా విద్య, వైద్యం, వ్యాపారులు, ఉపాధి నిమిత్తం ఈ మార్గం మీదుగా మార్టేరు కూడలికి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. బస్సు సర్వీసులు లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలే ఆధారం. ఇలాంటి పరిస్థితుల్లో రహదారి దారుణంగా మారడంతో బిక్కుబిక్కుమంటూ రాకపోకలు చేస్తున్నారు. రాత్రి వేళ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ఆర్‌అండ్‌బీ ఏఈ యశ్వంత్ స్పందిస్తూ రోడ్డు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. - న్యూస్‌టుడే, మార్టేరు

మహిళలకు వైద్య పరీక్షలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, సమాజం బాగుంటుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో భీమవరంలో ఏర్పాటు చేసిన సఖి సురక్ష ఆరోగ్య శిబిరాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. 35 ఏళ్లు నిండిన వారి ఆరోగ్య పరిరక్షణకు ఈ శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, రక్తపోటు, చక్కెర వ్యాధి, థైరాయిడ్, హృదయం తదితర వ్యాధులకు పరీక్షలు చేస్తారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఆరోగ్య కార్డు కూడా ఇస్తారన్నారు. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఏడాదికి నాలుగు సార్లు టెలీ కన్సల్టేషన్ సేవలు, వైద్య సేవలకు ఆయా ఆసుపత్రులకు సిఫార్సు చేయడం జరుగుతుందని చెప్పారు.

విద్యతోనే సామాజిక వికాసం

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యతోనే సామాజిక వికాసం సాధ్యమని పాలకొల్లు వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు అన్నారు. వేములదీవి పరిధి కాపులకొడప జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ఆయన పోటీ పరీక్షల అధ్యయన పుస్తకాలు, విద్యా సామగ్రిని శనివారం అందజేశారు. హెచ్‌ఎం వీరవల్లి నాగేశ్వరరావు, క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్ పాల్గొన్నారు.

ఘనంగా కూడిక ఆరాధన

సంఘ పెద్దలను సత్కరిస్తున్న సభ్యులు

పెనుగొండ, న్యూస్‌టుడే: పెనుగొండ పరిధి రాజగూడెంలోని సెయింట్‌జాన్ లూథరిన్ చర్చిలో శనివారం కూడిక ఆరాధన ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మార్టేరుకు చెందిన పాస్టర్ గెద్దాడ కిరణ్మయి పాల్గొని క్రీస్తు సందేశం ఇచ్చారు. తొలుత ఏడు సంఘాలకు చెందిన మహిళలు గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మహిళలకు బైబిల్ పరీక్ష నిర్వహించారు. రాపాక అనూష ఎన్.శిరీష, టి.మణి తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పాటల పోటీల్లో గెద్దాడ రమ్యశ్రీ, వి.అర్చన, వి.ప్రశాంతి విజేతలుగా నిలిచారు. అనంతరం సంఘ పెద్దలను సత్కరించారు.

నేడు కార్తిక వన సమారాధన

మొగల్తూరు, న్యూస్‌టుడే: ముత్యాలపల్లిలోని బండిముత్యాలమ్మ ఆలయ సమీపాన ఉన్న తోటలో ఆదివారం మత్స్యకార సంఘీయుల కార్తిక వనసమారాధన నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ నాయకుడు నాగిడి రాంబాబు తెలిపారు. సంఘీయులంతా కుటుంబ సమేతంగా తరలిరావాలని ఆయన కోరారు.

ఆధ్యాత్మిక క్షేత్రంలో.. ఆత్మీయ ఆహ్వానం!

భక్తుల సేవలో పలు సంస్థల ప్రతినిధులు

ప్రసాదం పంపిణీలో దాతలు

పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: కార్తిక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. వీరిని ఆలయ ధర్మకర్తలతో పాటు స్వచ్ఛంద, ఆధ్యాత్మిక సేవా సంస్థల ప్రతినిధులు సాదరంగా ఆహ్వానించి అల్పాహారం, పులిహోర, బాదంపాలు, తేనీరు అందిస్తున్నారు. భక్త సమాజ మండలి సభ్యులు ఆలయానికి వచ్చిన మహిళా భక్తులకు బొట్టు పెట్టి రవికెలు అందజేస్తున్నారు.

తల్లిదండ్రుల పేరిట

మా తల్లిదండ్రులు అప్పారావు, సీతమ్మ పేరిట గత ఏడేళ్ల నుంచి క్షీరారామంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడి ఆతిథ్యం చూసి ఎంతో సంతృప్తి చెందుతున్నారు. దీనిని స్వామి కల్పించిన మహా భాగ్యంగా భావిస్తున్నా.

- బాలి ఏడుకొండలు, దాత

11 ఏళ్లుగా సేవలు..

గత 11 ఏళ్లుగా ఆలయం వద్ద మా సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆలయానికి వచ్చే మార్గంలో స్టాల్ ఏర్పాటు చేసి భక్తులకు బాదంపాలు, ప్రసాదం అందిస్తున్నాం.

- శీరం ఆనందకృష్ణ, వ్యవస్థాపకుడు, క్షీరారామలింగేశ్వర సేవా సమితి

శిశువు వైద్యానికి ఆర్థికసాయం

పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే: పాలకొల్లుకు నాలుగు నెలల మగ శిశువు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా శస్త్రచికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆ చిన్నారి తాతయ్య పాలకొల్లు న్యూలైఫ్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి చికిత్స నిమిత్తం ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులు, సిబ్బంది కలిసి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని ఆయనకు శనివారం అందించారు. శస్త్ర చికిత్సకు సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందగా.. మిగిలిన ఖర్చుల నిమిత్తం ఈ మొత్తాన్ని అందించినట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు.

గ్రంథాలయానికి విరాళం

పోడూరు, న్యూస్‌టుడే: జిన్నూరు శాఖా గ్రంథాలయానికి అవసరమయ్యే కుర్చీల కొనుగోలు నిమిత్తం పాలకొల్లు ఏఎంసీ వైస్ ఛైర్మన్ దాసరి రత్నంరాజు రూ.10,500 విరాళం అందజేశారు. ఈ మొత్తాన్ని శనివారం గ్రంథాలయాధికారికి అందజేశారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పెన్మెత్స సూర్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి తాళాబత్తుల వెంకటేశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు.



మనస్తాపంతో వృద్ధుడి ఆత్మహత్య

మొగల్తూరు, నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: ఓ వృద్ధుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నరసాపురం రూరల్ స్టేషన్ హెచ్‌సీ సుభాని తెలిపిన వివరాల ప్రకారం.. సీతారామపురం నార్త్ గ్రామానికి చెందిన వాకా సత్యనారాయణ (72) శనివారం ఉదయం గ్రామంలోని జాతీయ రహదారిపై వంతెనకు ఉరివేసుకుని వేలాడుతున్నట్లు గ్రామస్థులు గుర్తించి కిందకు దించారు. అప్పటికే ఆయన మృతి చెందారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కుమారుడు మద్యానికి బానిస కావడంతో మనస్తాపానికి గురై ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

అప్రమత్తతతో సైబర్ నేరాల కట్టడి

దస్త్రాలు పరిశీలిస్తున్న శ్రీవేద

పాలకొల్లు గ్రామీణ, న్యూస్‌టుడే: అప్రమత్తంగా వ్యవహరిస్తే సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని డీఎస్పీ జి.శ్రీవేద అన్నారు. పాలకొల్లు గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఆమె శనివారం తనిఖీలు చేసి దస్త్రాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బహుమతులు, లాటరీలు, రుణాలు అంటూ అపరిచితులు నుంచి ఫోన్‌కాల్స్ వస్తే వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పవద్దని ప్రజలకు సూచించారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు సంబంధిత సంస్థలు, ఏజెంట్లకు తగిన అనుమతులు ఉన్నాయో.. లేదో ముందుగానే పరిశీలించుకోవాలని సూచించారు. నకిలీ ఏజెంట్లను నమ్మితే తరువాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. పాలకొల్లు పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నందున ఎస్పీ ఆదేశాల మేరకు రద్దీ వేళల్లో గ్రామీణ స్టేషన్ పోలీసులు కేటాయిస్తామని తెలిపారు. దగ్గులూరులో వీరభద్ర స్వామి జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీఐ జి.శ్రీనివాస్, ఎస్సై బి.సురేంద్రకుమార్ పాల్గొన్నారు.

కారు ఢీకొని.. విరిగిన విద్యుత్తు స్తంభం

యలమంచిలి, న్యూస్‌టుడే: శిరగాపల్లి- కట్టుకాల్వ ప్రధాన రహదారిలో శనివారం కారు ఢీకొట్టిన ఘటనలో విద్యుత్తు స్తంభం విరిగిపడింది. కారు ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది మరమ్మతులు చేసి సరఫరాను పునరుద్ధరించారు.

(c) eenadu

తాడేపల్లిగూడెం

• తాడేపల్లిగూడెం • తణుకు

మేమున్నాం.. మీకు తోడుగా..
10 AM to 1 PM

తాడేపల్లిగూడెం	: 99488 53114
తణుకు	: 85558 50851
తణుకు గ్రామీణం	: 63005 79402
అత్తిలి	: 91548 46774

తణుకు, న్యూస్‌టుడే: ? ఇరగవరం నుంచి కంతేరు వెళ్లే దారిలో కొత్తపాడు వద్ద సీసీ రహదారి బీటలు వారి ప్రమాదకరంగా మారింది. **- మోహన్, వాహనదారుడు**

✔ మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాం. **- యశ్వంత్, ఏఈ**

? ఇరగవరంలో గోస్తని మడుగు వద్ద వ్యర్థాలు వేయడంతో మురుగు పారుదలకు ఆటంకం ఏర్పడుతోంది. **- స్థానికులు**

✔ వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకుంటాం. **- నరసింహమూర్తి, ఈవోపీఆర్‌డీ**

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: ? రామారావుపేటలో పందుల సంచారంతో పరిసరాలు కాలుష్యమవుతున్నాయి **- విజయ్**

✔ పందుల సంచారం అరికడతాం **- సోమేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

? తాళ్లముదునూరుపాడు శివారు ప్రాంతాల్లో తాగు నీరు చాలక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు **- నరేష్**

✔ కుళాయి నుంచి నీరు సమృద్ధిగా వచ్చేలా చర్యలు చేపడతాం **- ఎం.ఏసుబాబు, పురపాలక కమిషనర్**

బస్సుల్లో ప్రథమ చికిత్స కిట్ల ఏర్పాటు

స్పందనకు స్పందనం

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం, తణుకు ఆర్టీసీ డిపోల బస్సుల్లో ప్రథమ చికిత్స కిట్లు లేవు. దీనిపై ఈ నెల 6న 'ఈనాడు'లో 'ప్రథమ చికిత్స కిట్లు.. మందులు ఉంటే ఒట్టు' శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన తాడేపల్లిగూడెం డిపో మేనేజర్ పి.దానమ్మ శనివారం బస్సుల్లో ప్రథమ చికిత్సా కిట్లు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం డిపో కండెక్టర్ కర్రి చిన్నరామిరెడ్డి ఆర్థిక సహాయంతో బస్‌స్టేషన్ కంట్రోల్ పాయింట్ వద్ద, గ్యారేజీ సెక్యూరిటీల వద్ద ఈ కిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

రహదారి మధ్య గొయ్యి పూడ్చివేత.. ఇరగవరం, న్యూస్‌టుడే: ఇరగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రైతు బజారుకు వెళ్లే మార్గంలో రక్షిత మంచినీటి పథకం వద్ద రహదారి మధ్య గొయ్యి పడి మురుగునీరు నిలిచిపోతోంది. దీని వల్ల వాహనాలు గోతిలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయని సెప్టెంబర్ 15న 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు పంచాయతీ కార్యదర్శి ఎస్.నరసింహమూర్తి స్పందించారు. మెటల్‌తో గొయ్యి పూడ్చి రాకపోకలకు అనువుగా చేశారు.

సనాతన ధర్మ ప్రచారం

నరసాపురం: సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా అభయ హిందూ సేన వ్యవస్థాపకుడు రాధా మనోహర్ దాస్ శనివారం నరసాపురంలో పర్యటించారు. పట్టణంలోని రాజగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించారు.

మహిళల ఆరోగ్య భద్రతకు సఖి సురక్ష

తణుకు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం మహిళల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ కలగర వెంకటకృష్ణ, రెరా సభ్యుడు మంత్రిరావు వెంకటరత్నం పేర్కొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో శనివారం స్థానిక రోటరీ క్లబ్‌లో నిర్వహించిన సఖి సురక్ష వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. మెప్మా ఐబీ స్పెషలిస్ట్ సీహెచ్ మోహన్ మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో పాటు, క్యాన్సర్లు తదితర వ్యాధులకు ఆధునిక యంత్రాలతో మెరుగైన వైద్యం అందిస్తారని వివరించారు. ఈ సందర్భంగా 500 మందికి పైగా డ్వాక్రా మహిళలు ఈ శిబిరంలో పాల్గొని వైద్యం సేవలు పొందారు. వారందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులు అందజేశారు. మెప్మా సిటీ మిషన్ మేనేజర్ బి.హెచ్.శ్రీనివాస్, కమ్యూనిటీ ఆర్గనైజర్ జి.సంతోషమ్మ, జి.అరుణ తదితరులు పాల్గొన్నారు.

ఆస్పత్రికి అసౌకర్యాల సుస్తీ

- జిల్లా ఆసుపత్రిలో తుప్పుపట్టి, పగిలిన పైపులైన్లు
- అస్తవ్యస్తంగా డ్రెయినేజీ.. దుర్వాసనతో అవస్థలు

న్యూస్‌టుడే, తణుకు: తణుకు జిల్లా ఆసుపత్రి ప్రాంగణం అపరిశుభ్ర వాతావరణంతో దారుణంగా తయారైంది. ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రి అసౌకర్యాలకు నిలయంగా మారి ముక్కుపుటాలదిరేలా కంపుకొడుతోంది. ముఖ్యంగా డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా తయారవడంతో ఎక్కడ మురుగు అక్కడే నిలిచిపోతోంది. మరుగుదొడ్ల పైపు లైన్లు కొన్ని తుప్పు పట్టగా మరికొన్ని పగిలిపోయి లీకవుతున్నాయి. పలు చోట్ల మలమూత్రాలు లీకై ఆయా విభాగాల వద్ద ఊపిరి సలపనంతగా దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో రోగులతోపాటు వారితో వచ్చే బంధువులు అవస్థలు పడుతున్నారు. సిబ్బంది ముక్కు మూసుకొని విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆయా విభాగాల వద్ద ఊపిరి బిగబట్టాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లీకవుతున్న పైపులైన్లు

ముక్కుపుటాలదురుతున్నాయ్.. ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం, ఎక్స్‌రే తదితర విభాగాలను ఆనుకొని ఉన్న పైపులైన్ల ద్వారా మల, మూత్రాలు పైపుల ద్వారా లీకవుతున్నాయి. ఏళ్ల నాటి పైపులైన్లు కావడంతో అధికంగా తుప్పు పట్టి లీకవుతున్నాయి. గతంలో పలు పైపులు మార్చినప్పటికీ మరికొన్ని అలాగే ఉండిపోవడంతో ఈ సమస్య తలెత్తింది. కొన్ని చోట్ల పైపులకు మరమ్మతులు చేసినప్పటికీ లీకులు అలాగే ఉన్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని.. పరిస్థితి ఇలాగే ఉంటే ఆసుపత్రికి వచ్చి మరిన్ని రోగాల బారిన పడాల్సిందేనని రోగులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ సాయికిరణ్ వద్ద 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా నూతన పైపులైన్ల ఏర్పాటుకు రూ.79 లక్షలతో ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.

నీరు నిలిచి అధ్వానంగా పరిసరాలు

ఆందోళనలో రోగులు.. రోగాలను తగ్గించుకునేందుకు వస్తే, ఇక్కడ మరిన్ని రోగాలు కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. పేరుకుపోయిన మల, మూత్రాలపై ఈగలు, దోమలు వాలి రోగాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. రోజూ సుమారు 500 మందికిపైగా ఓపీ చూపించుకునేందుకు రోగులు ఇక్కడికి వస్తుంటారు. అలాగే శస్త్రచికిత్సలు చేయించుకునేందుకు, గర్భిణులు, జ్వర పీడితులు దాదాపుగా 160 నుంచి 200 మంది వరకు ఇన్‌పేషెంట్లుగా ఉంటారు. మరో పక్క కిటికీలు సైతం అంతంతమాత్రంగా ఉండడంతో నిత్యం దోమలు, ఈగల బెడద ఎక్కువై అవస్థలు తప్పడం లేదని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు.

అపరిశుభ్రం..

మంచి నీటి ట్యాంకు ప్రాంగణం

తణుకు పట్టణం వెంకటరాయపురం - మండపాక రహదారిలోని మంచి నీటి ట్యాంక్ ఆవరణ అపరిశుభ్రంగా మారింది. ట్యాంకు వద్ద మంచి నీటి కుళాయి నుంచి నీరు వదిలేయడంతో పాటు, నీటి మళ్లింపునకు తగిన ఏర్పాటు చేయకపోవడంతో ఆ ప్రాంతమంతా నీరు నిలిచిపోతోంది. దీనికి తోడు ట్యాంక్ వద్ద వ్యర్థాలు వేయడంతో దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ట్యాంకు చుట్టూ పిచ్చి మొక్కలు పెరగడం, మురుగు నీరు, వ్యర్థాలు పేరుకుపోవడంతో పరిసరాలు అధ్వానంగా మారి దోమలు విజృంభిస్తున్నాయి. అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, తణుకు గ్రామీణం**

దారి పొడవునా ధాన్యం రాశులు

పెదతాడేపల్లి(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: మొంథా తుపానుతో హడలిపోయిన రైతులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. తుపానుకు ముందుగా తాడేపల్లిగూడెం మండలంలో సాగు చేసిన రైతులు పీఆర్ 126 రకాన్ని మాసూళ్లు చేశారు. అనంతరం చేతికొచ్చిన స్వర్ణ, ఇతర రకాలను మాసూళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆరుదల ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వడంతో రైతులు రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తరలించి అమ్ముకుంటున్నారు. దీంతో పెదతాడేపల్లి నుంచి ప్రత్తిపాడు వరకు జాతీయ రహదారి, ప్రధాన రహదారుల్లో ఎక్కడ చూసినా ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి.

60 మందికి కృత్రిమ కాళ్లు అందజేత

తణుకు, న్యూస్‌టుడే: మానవతా దృక్పథంతో స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి పేర్కొన్నారు. శనివారం తణుకులోని సంధ్యాజ్యోతి వృద్ధాశ్రమంలో పీఎన్ఎస్ కిరణ్ ఛారిటబుల్ ట్రస్టు, మానవత సంస్థ సంయుక్తంగా దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అందజేశారు. దివ్యాంగుల పట్ల స్వచ్ఛంద సేవా సంస్థలు చూపుతున్న ఆదరణ, వారి సేవలు ఎంతో విలువైనవన్నారు. ఒకే వేదికపై సుమారు 60 మందికి కృత్రిమ అవయవాలను ఉచితంగా అందజేయడం పట్ల ఆమె నిర్వాహకులను అభినందించారు. పీఎన్ఎస్ కిరణ్ ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ సతీష్ కుమార్, వజావత్ కాన్‌రాజ్, సృష్టి సుబ్బారావు, మానవత సంస్థ విశిష్ట దాత చిట్టూరి సుజాత, సభ్యులు పాల్గొన్నారు.

దివ్యాంగురాలితో కృష్ణతులసి తదితరులు

సర్పంచి, వార్డు సభ్యులు జనసేనలో చేరిక

నరసాపురం, న్యూస్‌టుడే: మొగల్తూరు మండలం కాళీపట్నం పడమర పంచాయతీ పాలకవర్గ సభ్యులు పలువురు ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సమక్షంలో శనివారం వైకాపా నుంచి జనసేనలో చేరారు. సర్పంచి కవురు సావిత్రి ఆదినారాయణ, ఉప సర్పంచి మెరుగుమువ్వల వెంకటలక్ష్మి పెద్దిరాజు, వార్డు సభ్యులు అంద్రాజు నాగరాజు, జక్కంశెట్టి ఏడుకొండలు, విష్ణుమూర్తి, కవురు లక్ష్మి, కోడి సత్యనారాయణ తదితరులు వారి అనుచరులతో సహా జనసేనలో చేరారు. వారికి నాయకర్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

కూటమి పాలనలో ప్రగతి పథం

పాలకొల్లు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం వచ్చాక పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో రహదారుల అభివృద్ధికి రూ.53 కోట్లు వెచ్చించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. యలమంచిలి మండలం అడవిపాలెం నుంచి దొడ్డిపట్ల వరకు రూ. 5 కోట్లతో చేపట్టిన ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ 2019కు ముందు ఇదే రహదారిని రూ. 21 కోట్లతో నిర్మించగా తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం నిర్వహణను గాలికి వదిలేయడంతో శిథిలమైందన్నారు. జగన్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలుగా కాగా.. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారుతో మోదీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్ త్రయం రాష్ట్రాన్ని గాడిలో పెడుతుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్, కూటమి నాయకులు మామిడిశెట్టి పెద్దిరాజు, బొప్పన హరికిశోర్, చెరుకూరి అంజిబాబు, ఉన్నమట్ల కబర్ధి, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి పాల్గొన్నారు.

శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి నిమ్మల, అంగర తదితరులు

సహాయ నిధి చెక్కుల పంపిణీ.. పాలకొల్లు, న్యూస్‌టుడే: గత 16 నెలల్లో పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారులకు రూ.10 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని 37 మందికి సహాయనిధి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలనే యోచనతో సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. ప్రజల కోసం పని చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని అన్ని వర్గాల వారు ఆశీర్వదించాలని కోరారు.

గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న గ్రామస్థులు, శశి, ట్రినిటి ఆసుపత్రి సిబ్బంది తదితరులు

ఉచిత వైద్య పరీక్షలు

కొమ్ముగూడెం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: జాతీయ సేవా పథకం(ఎన్ఎస్ఎస్)లో భాగంగా శశి ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో శనివారం కొమ్ముగూడెంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సమాజ సేవలో చూపుతున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ట్రినిటి వైద్యులు పాల్గొని రక్తపోటు, మధుమేహం పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. సర్పంచి తాడేపల్లి బేబీ, ఉప సర్పంచి అబ్బిన గోపాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి వాణి, ఎంపీటీసీ సభ్యుడు సూర్పని రామకృష్ణ, పెద్దలు తాడేపల్లి శ్రీను, సూర్పని శ్రీనివాస్, శశి కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి షేక్ సల్మాన్ బాషా, విద్యార్థులు పాల్గొన్నారు.

అల్లుకున్న పాదులు.. ప్రమాద హేతువులు

పెంటపాడు మండలం పడమర విప్పర్రు వెలమపేట వద్ద రహదారి పక్కన ఉన్న విద్యుత్తు స్తంభానికి పాదులు అల్లుకున్నాయి. స్తంభం పక్క నుంచి నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, తాడేపల్లిగూడెం టూటౌన్**

సీసీ రోడ్డుకు బీటలు.. వాహనదారులకు తిప్పలు

రేలంగి శివారు ఇందిరా నగర్ నుంచి కేతావారి పాలెం వెళ్లే మార్గంలో నిర్మించిన సీసీ రహదారి కొంతమేర నిలువునా బీటలువారింది. వాహన చోదకులు గోతుల్లో పడి తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. రహదారికి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యను ఏఈ యశ్వంత్ దృష్టికి తీసుకెళ్లగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని వివరించారు. **- న్యూస్‌టుడే, ఇరగవరం**

దారంతా ఇలా.. రాకపోకలు ఎలా..?

పడమర విప్పర్రు గ్రామ శివారు గుణపర్రు పొలాలకు వెళ్లే దారిలో చెత్త పేరుకుపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెంటపాడు, కాకర్లమిల్లి గ్రామాలకు నిత్యం ప్రజలు ఈ రహదారిగుండా రాకపోకలు సాగిస్తుంటారు. వాహనదారులు చెత్తతో అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, తాడేపల్లిగూడెం టూటౌన్**

నిలువెత్తు నిర్లక్ష్యం

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: తణుకు మండలం మండపాక ప్రధాన రహదారిలో విద్యుత్తు పరివర్తకాలు అడుగు ఎత్తులో వేలాడుతూ ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. నిత్యం వందల సంఖ్యలో ఇటుగా రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా పాఠశాలల విద్యార్థులు వాటిని తాకితే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు విద్యుత్తు నియంత్రిక చుట్టూ ఎటువంటి రక్షణ గోడలు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని చోదకులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఏఈ రమణమూర్తి మాట్లాడుతూ పరిశీలించి రక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

శ్రీవారికి ప్రత్యేక పూజలు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ఈడూరులోని వరాల వేంకన్న, అత్తిలి రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలోని భూ సమేత వేంకటేశ్వరుడికి శనివారం ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు, వాడపల్లి సత్యనారాయణాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని వేకువ జామునే సుప్రభాత సేవతో మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం రకరకాల పుష్పాలు, తులసి మాలలతో స్వామిని శోభాయమానంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

ఇరగవరం, న్యూస్‌టుడే: కార్తిక మాసం సందర్భంగా గోటేరు, తూర్పువిప్పర్రు గ్రామాల్లో కొలువైన వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. తులసీ దళాలతో అర్చనలు చేశారు. అయ్యప్ప దీక్షాధారులు, భక్తులు హాజరై స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంకటహరుడికి.. అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: కార్తిక శనివారం సందర్భంగా అత్తిలి వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలోని కల్యాణ గణపతికి శాకంబరుడిగా అలంకరించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో స్వామిని విశేషంగా అలంకరణ చేసి ఆలయ అర్చకులు వాడపల్లి రామాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు.

షష్ఠి ఉత్సవాలకు ఏర్పాట్లు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: అత్తిలిలో ఈ నెల 25 నుంచి పక్షం రోజులపాటు నిర్వహించే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ఉత్సవాలకు కమిటీ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయం వద్ద భారీ సెట్టింగులు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 25న సాయంత్రం స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

నేడు హరికథా సప్తాహం ప్రారంభం

తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం పట్టణంలోని మహాలక్ష్మినగర్ రోడ్డు నెం-4లోని భాజపా నాయకుడు కర్రి ప్రభాకర బాలీజీ నివాసంలో ఆదివారం హరికథా సప్తాహం ప్రారంభం కానుందని ఆయన శనివారం తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం నుంచి ఈ నెల 16 వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని.. అనంతరం అన్నదానం ఉంటుందన్నారు.

సామూహికంగా నోములు.. ఏలూరురోడ్డు(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే: వాసవీ కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో వాసవీ, వనిత క్లబ్‌ల ఆధ్వర్యంలో శనివారం సామూహిక నోములు నిర్వహించారు. ఇందులో భాగంగా కైలాస గౌరీ, చిత్రగుప్తుడు, కమల ఒత్తులు నోములను వేద మంత్రాల మధ్య ఆలయ పురోహితులు వైభవంగా నిర్వహించారు. వనిత క్లబ్ అధ్యక్షురాలు చొప్పర్ల రుక్మిణి నాగరామలక్ష్మి, వాసవీ క్లబ్ అధ్యక్షుడు పసుమర్తి అనిల్, సభ్యులు పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, తాడేపల్లిగూడెం వన్‌టౌన్

తాడేపల్లిగూడెం..

సమస్యలు నిత్యకృత్యం

తాడేపల్లిగూడెంలో సమస్యలు తాండవం చేస్తున్నాయి. దీంతో పట్టణ ప్రజలకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. ఖాళీ స్థలాల్లో మురుగు చేరి దోమల కార్ఖానాలుగా మారాయి. రహదారులపై రోజుల తరబడి వర్షం నీరు చేరి రాకపోకలకు జనం అవస్థలు పడుతున్నారు. పట్టణంలో 35 వార్డులున్నాయి. కడకట్ల, యాగర్లపల్లి, సవితృపేట, భాగ్యలక్ష్మి పేట, నరసింహారావు పేట, హౌసింగ్‌బోర్డు కాలనీ, సత్యవతి నగర్ తదితర ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


సవితృపేటలో రహదారిపై మురుగు

మురుగుతో అవస్థలు.. నిర్వహణ కొరవడి అంతర్గత బోదెలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. దీనికి తోడు ఖాళీ స్థలాలు, శివారు ప్రాంతాల్లో మురుగు, వర్షం నీరు చేరి రోజుల తరబడి నిలిచిపోతోంది. ఫలితంగా దుర్వాసనతోపాటు దోమలు వృద్ధి చెంది కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. పురపాలక అధికారులు దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

తాగు నీరు అందదు.. గుంతలు పూడ్చరు.. పురపాలక పైపులైను వ్యవస్థ పాతది కావడంతో పట్టణంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మరమ్మతులకు గురవుతోంది. దీంతో పురపాలక అధికారులు మరమ్మతుల పేరుతో తవ్వకాలు చేస్తూ తిరిగి వాటిని పూడ్చకుండా వదిలేస్తుండడంతో అవస్థలు తప్పడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. తాగు నీరు సక్రమంగా రాక.. గుంతల్లో ప్రయాణించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు వాపోతున్నారు.


శంకరమఠం వద్ద పైపులైను గుంత

మౌలిక వసతుల కల్పనకు కృషి.. పట్టణంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కరిస్తాం. మురుగు బోదెల్లో పూడిక తీయిస్తాం. ఖాళీ స్థలాలు, రహదారులపై నీటి నిల్వలు లేకుండా చేసి దోమలు నివారిస్తాం. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం **- ఎం.ఏసుబాబు, పురపాలక కమిషనర్**

అధ్వానంగా ప్రజా మరుగు దొడ్లు

తణుకులో బహిరంగ మల,మూత్ర విసర్జనను నివారించి పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లు నిర్వహణ లేక దారుణంగా తయారయ్యాయి. దుర్వాసన భరించలేకున్నామని పరిసర ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. పట్టణంలో సుమారు 12 ప్రజా మరుగుదొడ్లు ఉండగా వాటిలో కొన్ని నిరుపయోగంగా మరికొన్ని అధ్వానంగా మారాయి. దీంతో పలు వీధులు, ఖాళీ స్థలాలు బహిరంగ మూత్ర విసర్జన ప్రాంతాలుగా మారడంతో విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రజా మరుగుదొడ్ల వద్ద మూత్ర విసర్జనకు రూ.5, మల విసర్జనకు రూ.10 వసూలు చేస్తున్నప్పటికీ శుభ్రం చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తణుకు మున్సిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్ వద్ద 'న్యూస్‌టుడే' దీనిపై ప్రస్తావించగా పట్టణంలోని అన్ని మరుగుదొడ్లను ఆధునికీకరిస్తామని తెలిపారు. **- న్యూస్‌టుడే, తణుకు గ్రామీణం**

కనకదాసు గొప్ప భక్తుడు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక కవి, స్వరకర్త, సంగీతకారుడు, సామాజిక తత్వవేత్త భక్త కనకదాసు జయంతిని శనివారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకృష్ణ భగవానుడికి కనకదాసు గొప్ప భక్తుడు అన్నారు. ఆర్డీవో కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బీసీ సంక్షేమాధికారి సూరిబాబు, పురపాలక కమిషనర్ కె.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.


నివాళులర్పిస్తున్న కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే రామాంజనేయులు

మహిళలకు వైద్య పరీక్షలు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం, సమాజం బాగుంటుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో భీమవరంలో ఏర్పాటు చేసిన సఖి సురక్ష ఆరోగ్య శిబిరాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. 35 ఏళ్లు నిండిన వారి ఆరోగ్య పరిరక్షణకు ఈ శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, రక్తపోటు, చక్కెర వ్యాధి, థైరాయిడ్, హృదయం తదితర వ్యాధులకు పరీక్షలు చేస్తారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఆరోగ్య కార్డు కూడా ఇస్తారన్నారు. రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఏడాదికి నాలుగు సార్లు టెలీ కన్సల్టేషన్ సేవలు, వైద్య సేవలకు ఆయా ఆసుపత్రులకు సిఫార్సు చేయడం జరుగుతుందని చెప్పారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, అధికారులు పాల్గొన్నారు.

పాత కక్షల నేపథ్యంలో దాడి: కేసు నమోదు

అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే: పాత కక్షల నేపథ్యంలో ఒకరిని గాయపర్చిన సంఘటనపై శనివారం కేసు నమోదు చేశామని ఎస్సై ప్రేమరాజు తెలిపారు. కంచుమర్రు గ్రామానికి చెందిన సారిపల్లి సీతారామ్‌కు, దీపు ఏడుకొండలు కుటుంబాలకు పాత కక్షలున్నాయి. శనివారం ఉదయం సీతారామ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఏడుకొండలు వాహనాన్ని ఆపి చంపేస్తానని బెదిరింపులతో బూతులు తిడుతూ, చాతి, ముఖంపై గుద్దడంతో సీతారామ్‌కు గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌లో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమరాజు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో కాపలాదారు మృతి

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఓ ఆలయంలో కాపలాదారుగా పనిచేస్తున్న ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక పిల్‌హౌస్‌పేటకు చెందిన లక్ష్మణరావు(64) మూణ్నెల్లుగా ఒకటో పట్టణంలోని తూర్పువీధి సాయిబాబా ఆలయంలో రాత్రి కాపలాదారుగా పని చేస్తున్నారు. శుక్రవారం రాత్రి యథావిధిగా విధులకు హాజరైన ఆయన.. శనివారం ఉదయానికి మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఒకటో పట్టణ సీఐ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు. సీసీ పుటేజీలు పరిశీలించగా రక్తపు వాంతులు చేసుకున్నట్లు రికార్డు అయ్యింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

బహిరంగ ప్రకటన

"బ్రాహ్మణ సేవా పరిషత్తు, తాడేపల్లిగూడెం (Reg.No. 195/2011)" తరపున యావన్మందికి తెలియజేయునది ఏమనగా:-

"బ్రాహ్మణ సేవా పరిషత్తు" పేరున గత సంవత్సరాలుగా బ్రాహ్మణ సోదరుల సహకారముతో పరిసర ప్రాంతములలో ఎక్కడ లేని విధముగా "శ్రీ వేమూరి గోపాల కృష్ణ, సీతామహాలక్ష్మి గార్ల గాయత్రి కళ్యాణ మండపం" పేరుతో మండపం నిర్మించి, లక్షల రూపాయల ఆస్తులు సమీకరించి "పరిషత్" అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, బ్యాంక్ అప్పులు క్రమముగా చెల్లించి పెద్దల ఆశీస్సులు పొందినప్పటికీ, గత కొద్ది రోజులుగా కొంతమంది వారల వ్యక్తిగత ప్రయోజనాల కోసం దౌర్జన్యం చేస్తూ "పరిషత్" పేరును దుర్వినియోగ పరచి, సభ్యులను కించపరుస్తూ ఉద్దేశ్యపూర్వకముగా వ్యక్తిగత దూషణలతో బ్రాహ్మణ సోదరులను తప్పుదోవ పట్టిస్తూ, సోషల్ మీడియా వేదికగా అనధికారముగా ది. 09-11-2025 ఆదివారం "కార్తిక వన సమారాధన" పేరుతో ప్రకటనలు, పట్టణంలో మైకు ద్వారా ప్రచారం చేస్తూ మా పేరున చందాలు, డొనేషన్స్ వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చియున్నది. సదరు చట్ట బద్ధత లేని వ్యక్తులకు "పరిషత్"కు ఎట్టి సంబంధము లేదని, తదుపరి వ్యవహారములకు, "పరిషత్" బాధ్యత వహించదని, వారలపై మరియు అందుకు సహకరించిన వారిపై చట్ట పరముగా తీసుకొనే సివిల్, క్రిమినల్ చర్యలకు బాధ్యత వహించగలరని "పరిషత్" ప్రయోజనాల రీత్యా తెలియజేయడమైనది.

తేది: 08-11-2025

సం/- శ్రీ పుల్లబొట్ల సూర్యనారాయణమూర్తి, ప్రెసిడెంట్

సం/- శ్రీ బుద్ధవరపు సత్యవెంకట సుబ్బారావు, సెక్రటరీ

(c) eenadu

రంగు.. సృజనాత్మకత మెండు

విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు.. వారికి వినోదం, ఆహ్లాదం పంచేందుకు ఆరెంజ్ (నారింజ) రంగు డేను చెన్నూరులోని ఓ పాఠశాలలో శనివారం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులంతా నారింజ రంగు దుస్తులు ధరించి అలరించారు. ఈ సందర్భంగా నారింజ రంగు కలిగిన పూలు, పండ్లు, వస్తు సామగ్రిని ప్రదర్శించారు. వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. **- న్యూస్‌టుడే, చెన్నూరు**

కాబోయే వైద్యులు.. కళలే తోడు

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(కడప), న్యూస్‌టుడే: కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవాన్ని శనివారం సందడిగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వేడుకలు సందడిగా సాగాయి. పలువురు వైద్య విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. కూచిపూడి, భరతనాట్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. అనంతరం వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

గృహ యోగానికి గడువు పొడిగింపు

ఈనాడు, కడప: గ్రామాల్లో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(గ్రామీణ 2.0) అమలవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద ఈ నెల 5 వరకు దరఖాస్తులు స్వీకరించింది. పలువురు పేదలు అవగాహన లేక దరఖాస్తు చేసుకోకుండా ఉండిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 30 వరకు కేంద్రం పొడిగించింది.

● **ఇలా దరఖాస్తు చేయొచ్చు:** ఇళ్లు లేని పేదలు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను కలిసి అధికారిక వెబ్‌సైట్ pmay-g ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

● సొంత స్థలంలో ఇంటి పట్టా తీసుకుని ఉండాలి. లేదంటే ఈనెలాఖరులోపు అందించేలా ఉండాలి.

● నివాస స్థలంలో లబ్ధిదారు ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. ఇళ్లు లేనట్లు, ఉన్నట్లయితే పాడైపోయిన ఇంటి ఫొటో జత చేయాల్సి ఉంటుంది.

● వ్యక్తిగత వివరాల కింద పేరు, లింగం, ఆధార్ కార్డు నంబర్, చరవాణి నంబరును పూరించాలి.

● బ్యాంక్ ఖాతా నంబర్, పేరు నమోదు. నరేగా జాబ్ కార్డు నంబరు వివరాలు అందించాలి. ఆధార్ నంబర్‌ను ఉపయోగించే అధికారం ఇవ్వడానికి సమ్మతి పత్రం అప్‌లోడ్ చేయాలి.

● పీఎంఏవై ఐడీ, ప్రాధాన్యత ఎంపికను ఉపయోగించాలి. ఆపై నమోదు చేసుకోవడానికి ఎంచుకోండి అనే ఐచ్ఛికం వద్ద క్లిక్ చేయడం. ఈ ప్రక్రియను ఇంజినీరింగ్ అసిస్టెంట్ ద్వారా పూర్తి చేసుకునే సౌలభ్యం ఉంది.

ప్రొద్దుటూరులో బియ్యం మాఫియా బరితెగింపు!

ప్రొద్దుటూరు నేరవార్తలు: ప్రొద్దుటూరుకు చెందిన ఓ వ్యక్తి సున్నంబట్టి వీధిలోని ఓ రేషన్ దుకాణం నుంచి బియ్యం బస్తాలను అక్రమంగా తరలిస్తుండగా సమాచారం అందుకున్న ఎస్‌బీ పోలీసులు వాహనాన్ని వెంబడించారు. వసంతపేటలోని సాయిబాబా గుడి సమీపంలో అడ్డుకున్నారు. అనంతరం బ్లూకోల్ట్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి కోసం దాదాపు అరగంట పాటు ఎదురుచూశారు. కాసేపటికి బియ్యం తరలించే అక్రమార్కుడి కుమారుడు అక్కడికి చేరుకుని వాహనాన్ని రోడ్డు పక్కన నిలుపుతానంటూ పోలీసులపైకి ఎక్కించే ప్రయత్నం చేశాడు. భయంతో వారు పక్కకు తప్పుకోవడంతో వెళ్లిపోయారు. ఆ తర్వాత బ్లూకోల్ట్స్ పోలీసులు అక్కడికి చేరుకోవడం గమనార్హం.

నవజాత శిశు సంజీవనులు

కడప, న్యూస్‌టుడే: నవజాత శిశువుల ఆరోగ్యానికి ఆయువులా నిలుస్తున్నాయి అధునాతన నియోనాటల్ వాహనాలు. జిల్లాలో కడప, ప్రొద్దుటూరుకు వీటిని కేటాయించారు. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన పసిపిల్లలకు కొండంత భరోసా లభిస్తోంది.

● కొందరు చిన్న వయసులో, మరికొందరు 35- 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చుతున్నారు. సమతుల్య పోషకాహారం తీసుకోని గర్భిణులను రక్తహీనత సమస్య వెంటాడుతోంది. ఒంట్లో ఉన్న రుధిరంలో తగినంత హిమోగ్లోబిన్ ఉండటం లేదు. ఈ ప్రభావం బిడ్డ ఎదుగుదలపై చూపుతోంది. నవ మాసాల ప్రయాణం తర్వాత పొత్తిళ్లలోకి పండంటి బిడ్డ వచ్చిన ఆనందం క్షణాల్లో ఆవిరవుతోంది. తల్లీబిడ్డ ఆరోగ్యకరంగా ఉంటే శిశువు బరువు 2.50-4 కిలోలు ఉండాలి. కొందరిలో బరువు 750 గ్రాముల నుంచి కిలో, మరికొందరిలో కిలో నుంచి 1.750 కిలోలు, ఇంకొందరిలో 1.750 నుంచి 2.50 కిలోల్లోపే ఉండటంతో అనేక సమస్యలు వస్తున్నాయి. సకాలంలో మెరుగైన వైద్యం అందక పసిపిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేలా కూటమి ప్రభుత్వం అధునాతన సేవలను అందుబాటులోకి తెచ్చింది.

వాహనంలో అధునాతన పరికరాలు

● **అధునాతన పరికరాలు:** నియోనాటల్ వాహనంలో అనేక రకాల అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వెంటిలేటర్, ఇంక్యుబేటర్, ఇన్‌ఫ్యూషన్ పంపు, సిరంజీ పంపు, ఆక్సిజన్ సిలిండర్, షాక్ ఇచ్చే యంత్రం ఉంటుంది. ఒక్కో వాహనానికి ఈఎంటీ, పైలెట్ ఉంటున్నారు. బాధితుల నుంచి 108 వాహన సేవలకు ఫోన్ రాగానే వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. జిల్లాలో ఈ సేవలు 2020 జూన్ నుంచి అందుబాటులోకి వచ్చాయి. నాటి నుంచి ఇప్పటి వరకు కడపలో ఉన్న వాహనం ద్వారా 2,476 మంది, ప్రొద్దుటూరులోని వాహనం నుంచి 1,926 మంది శిశువులను వైద్యాలయాలకు తరలించారు. సకాలంలో ఆసుపత్రులకు తీసుకెళ్లడంతో ఎంతోమంది ప్రాణాలు నిలిచాయి. ఈ సేవలతో శిశు మరణాలు మునుపటి కంటే కాస్త తగ్గుముఖం పట్టాయని వైద్యాధికారులు చెబుతున్నారు.

అమ్మకు అండదండలు

అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారం తీసుకుంటున్న గర్భిణులు, బాలింతలు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు ప్రసూతి ప్రయోజనాలు, పోషణకు ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన అండగా నిలుస్తోంది. అర్హత కల్గిన మహిళలు తమ పేర్లను నమోదు చేసుకుంటే ఆర్థిక తోడ్పాటు లభిస్తుంది. మొదటి కాన్పులో రూ. 5 వేలు, రెండో కాన్పులో ఆడబిడ్డ పుడితే రూ. 6 వేలు అందిస్తారు. దీంతో పాటు పోషకాహారం కూడా అందిస్తారు. తద్వారా శిశు మరణాల రేటు తగ్గించడానికి సహాయ పడుతోంది.

● **అర్హుల పేర్లు నమోదు:** మహిళ గర్భం దాల్చిన వెంటనే సంబంధిత అంగన్‌వాడీ కేంద్రంలో తమ పేరు నమోదు చేసుకుంటే రూ. 3 వేలు, ప్రసవం అనంతరం మూడు టీకాలు వేసుకున్నాక రూ. 2 వేలు ఇస్తారు. రెండో కాన్పులో ఆడబిడ్డ జన్మిస్తే రూ. 6 వేలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇందుకు సంబంధించి కడప నగరంలో ఇప్పటికే పలువురు పేర్లు నమోదు చేసుకున్నారు.

జిల్లాలో వివరాలు
- అంగన్‌వాడీ కేంద్రాలు: 2,389
- గర్భిణులు: 10,351
- బాలింతలు: 8,075
- 7 నెలల నుంచి 36 నెలల్లోపు చిన్నారులు: 53,401

● **అంగన్‌వాడీ కేంద్రాలకు మార్పు:** గతంలో ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలయ్యేది. ఇటీవల ఆ బాధ్యతను స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు అప్పగించారు. ప్రతి కేంద్రంలో గర్భిణుల పేర్లు నమోదు చేస్తారు. కార్యకర్త లాగిన్ నుంచి పర్యవేక్షకురాలికి పంపుతారు. అవసరమైన మార్పులు చేసి ప్రాజెక్ట్ అధికారికి చేరవేస్తారు. జిల్లా అధికారులకు సమాచారం వెళ్లిన తర్వాత పథకం లబ్ధి మంజూరుకు చర్యలు తీసుకుంటారు.

కొనేద్దాం.. తప్పులు కప్పేయిద్దాం / బి.మఠంలో జట్టు కట్టిన భూచోళ్లు

ఈనాడు, కడప: వైకాపా హయాంలో బ్రహ్మంగారి మఠం మండలంలోని ప్రభుత్వ భూములను అక్రమార్కులు తమ పరం చేసుకున్నారు. పెద్ద ఎత్తున చోటు చేసుకున్న ఈ భూదందాలు తీవ్ర కలకలం సృష్టించాయి. స్పందించిన ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆ దిశగా అధికార యంత్రాంగం కార్యాచరణ చేపట్టింది. ఇదే సమయంలో 'భూ'చోళ్లు జట్టు కట్టారు. పార్టీలు మర్చిపోయి కాజేసిన అక్రమాస్తులు కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. తప్పులు కప్పి పుచ్చుకునేందుకు ఎంత మొత్తమైనా ఇస్తామంటూ విచారణ బృందాల వెంటపడుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. తహసీల్దార్ కార్యాలయంలో కాకుండా సమీపంలోని రైతు సేవా కేంద్రానికి విచారణ వేదికను మార్చారు. ● బి.మఠం మండలంలోని 20 రెవెన్యూ గ్రామాలకు 20 బృందాలను అధికారులు విచారణకు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతున్నాయి. సంబంధిత అంశాలను కార్యాలయాలకు చేరుకుని క్రోడీకరిస్తున్నారు. ఇందుకుగాను రైతు సేవా కేంద్రాన్ని కేటాయించారు. ఈ కేంద్రం వెలుపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అక్రమార్కులు అటుగా రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. విచారణలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలకు గురికావాల్సి ఉంటుందని సిబ్బందికి హెచ్చరికలు చేశారు.

బ్రహ్మంగారిమఠంలో విచారణ బృందాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన రైతు సేవా కేంద్రం

చిత్రావతీ.. నీ నుదుట తిలకమైతి

ఉదయాన్నే బంగారు వర్ణంలో ప్రపంచాన్ని పలకరించిన సూర్యుడు.. వెళ్తూ వెళ్తూ సాయంత్రం సమయంలో భగభగమండుతూ ఆకాశాన ఇలా కనువిందు చేశాడు. అస్తమించే సమయాన ఎరుపెక్కి పడమర దిక్కున ఆకాశాన్ని అరుణ వర్ణంగా మార్చాడు. ఈ దృశ్యం కొండాపురం శివారు కడప-తాడిపత్రి జాతీయ రహదారి పక్కన చిత్రావతి నదిలో శనివారం కనిపించింది. **- న్యూస్‌టుడే, కొండాపురం**

ఆకాశం అందిన వేళ

అంతరిక్ష పరిశోధనలో యువత విజయం

చాపాడు, న్యూస్‌టుడే: వాతావరణంలో విపరీతమైన కాలుష్యం పెరుగుతోంది. అందుకు ఉష్ణోగ్రతతో పాటు ఇంకా ఏమైనా లోపాలున్నాయా అని తెలుసుకునేందుకు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రయోగాత్మకంగా స్ట్రాటో ఎక్స్‌ను రూపొందించారు. శాటిలైట్‌ను రాకెట్‌లో వేల కిలోమీటర్లు పంపాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. ఇక్కడే సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు కాస్త భిన్నంగా ఆలోచించారు. సాంకేతికతను వినియోగించి తక్కువ ఖర్చుతో కూడా కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చని ఆచరణలో చేసి చూపారు. కొందరు విద్యార్థులు బృందంగా ఏర్పడి గత ఎనిమిది నెలలుగా శ్రమించి ప్రయోగం విజయవంతం చేశారు. ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.

ప్రయోగంలో పాల్గొన్న ఇంజినీరింగ్ విద్యార్థుల బృందం

విమానాశ్రయాల నుంచి అనుమతి

కళాశాలలో హైఆల్టిట్యూడ్ బెలూన్ శాటిలైట్ ఆవిష్కరణకు తిరుపతి, విజయవాడ, కడప విమానాశ్రయాల నుంచి అనుమతి తీసుకున్నాం. గాలిలో డేటా సేకరణకు పంపిన బెలూన్‌కు అయిదు గంటల సమయం పడుతుంది. **- వరలక్ష్మి**

ఎనిమిది నెలల కష్టానికి ఫలితం

25 కిలోమీటర్లు ఎత్తులోకి ప్రవేశించే బెలూన్ పరిశోధనకు అధునాతన సెన్సార్లతో అల్ట్రావాయిలెట్ ఇంటెన్సిటీ, ఓజోన్ డిటెక్షన్, ఎయిర్‌క్వాలిటీ, జీపీఎస్, కమ్యూనికేషన్ మాడ్యూల్స్, హెచ్‌డీ కెమెరా వినియోగించాం. ప్రయోగించిన శాటిలైట్ బరువు మొత్తం 900 గ్రాములు ఉంటుంది. **- వనజ**

వ్యవస్థల రూపకల్పనకు శ్రీకారం

ఎప్పుడు వర్షం వస్తుంది. ఏ సమయంలో తుపాను సంభవిస్తుందని మనం తెలుసుకుంటున్నాం. ఇలాంటి ప్రయోగాలతో అంతరిక్ష వ్యవస్థల్లో రూపకల్పనకు శ్రీకారం చుడతాయి. బెలూన్ ద్వారా డేటా సేకరణ ప్రత్యక్ష అనుభవం మరచిపోలేనిది. **- తరుణి**

ఓజోన్‌పై పరిశోధనలు చేయాలి: బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న మేమంతా కలిసికట్టుగా సాధించిన విజయం ఇది. కళాశాలలో వదలిన బెలూన్ వీరపునాయునిపల్లె అనిమెల కొండల వద్ద దిగింది. భవిష్యత్తులో ఓజోన్‌పై పరిశోధనకు ఓ ఉపగ్రహం రూపొందించాలని ఆశ ఉంది. **- సాయికార్తికేయ, స్టూడెంట్ కోఆర్డినేటర్**

అడవిపల్లె.. సిగన జలమల్లె

పీలేరు మండలం తలపుల పంచాయతీ అడవిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి సద్గుర గుండాల మల్లేశ్వరస్వామి గుడి ఉంది. ఈ ఆలయం చుట్టూ గుట్టలతో కూడిన దట్టమైన అడవి విస్తరించి ఉంటుంది. అటవీ మీదుగా వాగు ప్రవహిస్తుంది. ఇది ఆలయం వద్దకు రాగానే జలపాతంలా రూపాంతరం చెందుతుంది. బండ రాళ్ల పైనుంచి జలజల పారుతూ కనువిందు చేస్తుంటుంది. ఇక్కడికి సందర్శకులు ఎక్కువగా వచ్చి సేదతీరుతుంటారు. **- న్యూస్‌టుడే, పీలేరు గ్రామీణ**

12న చిన్నమండేనికి సీఎం చంద్రబాబు!



ఈనాడు, కడప, న్యూస్‌టుడే, చిన్నమండెం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12న అన్నమయ్య జిల్లా చిన్నమండెం రానున్నారు. పేదల గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు నూతనంగా నిర్మించనున్న పక్కా ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి శనివారం సంకేతాలు రావడంతో కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గత నెల 29న ముఖ్యమంత్రి పర్యటించాల్సి ఉండగా తుపాను కారణంగా రద్దయింది. ఈసారి పర్యటన సందర్భంగా తెదేపా కార్యకర్తలతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి భేటీ కానున్నట్లు సమాచారం.

ప్రయాణికులకు విజ్ఞప్తి.. అభిప్రాయం చెప్పండి

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ క్యూఆర్ కోడ్ విధానం అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులు, అసౌకర్యాలు, సమస్యలను తెలిపే అవకాశాన్ని కల్పించింది. అందుకుగాను క్యూఆర్ కోడ్‌లను బస్టాండ్‌లలో ప్రయాణికులు కూర్చునే ప్రాంతాలు, ప్లాట్‌ఫామ్‌లు, రిజర్వేషన్ కౌంటర్లు, తాగునీటి కుళాయిల వద్ద అధికారులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఈ కోడ్‌ను స్కాన్ చేసి అభిప్రాయాలు తెలపొచ్చు. మొబైల్ ద్వారా స్కాన్ చేయగానే 'ఏపీ జీవోజీసర్వే.కామ్' అనే లింక్ ఓపెన్ అవుతుంది. అందులో 'ఆర్టీసీ బస్ స్టేషన్‌పై సర్వే' అని ఐదు అంశాలు ఉంటాయి. ప్రయాణికులు అందించే సమాచారం నేరుగా ఏపీ సర్వే సైట్‌కు చేరుతుంది. ఆ వెంటనే ఆర్టీసీ అధికారులు స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.

ఆధ్యాత్మిక ఒడి

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: కడప అమీన్‌పీర్(పెద్ద దర్గా) ఉరుసు ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం రాత్రి 10 గంటలకు పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రముఖ విద్యాంసులతో ఖవ్వాలి నిర్వహించారు. తెల్లవారుజాము 3 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. సినీ నటుడు జగదీష్(పుష్ప ఫేమ్) దర్గాను సందర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిర్వాహకులు ఆయనకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఉత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో దర్గా పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

చెత్త కనిపించకూడదిక!

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: పల్లెలు మొదలు పట్టణాల వరకు అంతటా వేధించే సమస్య చెత్త. ఈ క్రమంలో ప్రజల సహకారంతో పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు జమ్మలమడుగు పురపాలక సంఘ కమిషనర్ వెంకటరామిరెడ్డి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా పాత బస్టాండ్‌లోని మస్టర్ పాయింట్‌లో 40 నూతన చెత్త సేకరణ వాహనాలను పారిశుద్ధ్య కార్మికులకు శనివారం అందజేశారు.

WANTED
IIT, PHYSICS FACULTY
Urgently Required for IIT & NEET Foundation Program for VI to X Classes
★ Salary Negotiable (Free Food & Accommodation)
Whatsapp your resumes to 9182419990 / 9440784735
★ TA and DA will be provided those who are attending for the Interview
ST.MARK'S EM HIGH SCHOOL
PAMURU, PRAKASAM (DT.)

పొలాల్లోని ఆ రాళ్లు.. రైతు నేస్తాలు

- జమ్మలమడుగు, న్యూస్‌టుడే

● **విరమించారు ప్రయత్నం:** పొలాల్లోనూ కనుచూపు రాళ్లే ఉంటాయి. తొలినాళ్లలో రైతులు వీటిని తొలగించే ప్రయత్నం చేశారు. తవ్వే కొద్దీ గులక రాళ్లే భూమిలో నుంచి వస్తుండడంతో మానుకుని అందులోనే సాగు చేస్తున్నారు. శనగ, మినుము, జొన్న, ధనియాలు పండిస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. గతేడాది సుమారు 800 ఎకరాల్లో శనగ సాగు చేసి ఎకరాకు 7 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి పొందారు. ఇతర నేలలకంటే వీరు అదనంగా క్వింటా పండించడం గమనార్హం.

● **ఏమిటి విషయం:** జమ్మలమడుగు మండలం శేషారెడ్డిపల్లెలో ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇది అందరినీ ఆకర్షిస్తోంది. ఈ గ్రామం మండల కేంద్రమైన జమ్మలమడుగుకు అయిదు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఊరి చుట్టూ సుమారు రెండు కిలో మీటర్ల మేర గులక రాళ్లే ఉంటాయి. త్రేతాయుగంలో గ్రామం చుట్టూ రాళ్ల వర్షం కురిసిందని స్థానికులు కథలుగా చెబుతారు. అందుకే రాళ్ల గుండ్లకుంటగానూ పిలుస్తుంటారు.

● **సాగుకు అదనపు బలం:** రాళ్ల కిందనున్న తేమ ప్రతికూల పరిస్థితుల నుంచి పంటను కాపాడుతుందని రైతులు చెబుతుంటారు. పొలాల నిండా గులక రాళ్లు ఉన్నందున పంటలు ఎండిపోకుండా ఉంటాయని జమ్మలమడుగు మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి చెబుతున్నారు. గాలిలోని పోషకాలు మొక్కలకు అందేందుకు ఈ రాళ్లు సాయపడతాయని.. వానలు ఎక్కువైనా, తక్కువైనా ఈ రాళ్ల కారణంగా పంట పాడవ్వకుండా ఉంటుందని వివరించారు.

జ్ఞాపకాల మదిలో...
జాతస్య హిద్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యస్యచ
తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి
మీరు చూపిన ఆత్మీయత ..
అనురాగం మా అభివృద్ధికి వేసిన పూబాట
మీరు భౌతికంగా దూరమైనా మా చెంత ఉన్నట్లే ఉంది.
ఏమిచ్చి రుణం తీర్చుకోము మా యదలోతుల్లోని
భావాలను అక్షర రూపంలో
నివేదించడం తప్ప
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

స్మృతి, వర్ధంతి, జయంతి
ప్రకటనల వివరాలకు
ఈనాడు కార్యాలయము, ఆలంఖాన్‌పల్లి, కడప.
కడప : ✆ 99899 97626

పెద్దకర్మ
స్వచ్ఛమైన చిరునవ్వు, వెల్లివిరిసిన హుందాతనం, రాజసం, మహోన్నతమైన వ్యక్తిత్వంతో విరాజిల్లే స్నేహశీలి
శ్రీ మలికిరెడ్డి వెంకటరమణారెడ్డి గారి
అకాల మరణం మాకెంతో తీరని లోటు...
ఆయనతో గడిపిన ప్రతిక్షణం మధుర జ్ఞాపకంగా మిగిలింది. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
శోకతప్త హృదయాలతో...
భార్య : శ్రీమతి మలికిరెడ్డి లక్ష్మీకళ
కుమారుడు : ఎం.వి.రోహిత్‌రెడ్డి
కోడలు : పి.సాయిపూజిత
కుమార్తె : ఎం.వి.శివాని
అల్లుడు : బి.భరద్వాజ్‌రెడ్డి

కీ॥శే॥ శ్రీ మలికిరెడ్డి వెంకటరమణారెడ్డి
డెవలప్‌మెంట్ ఆఫీసర్ (రిటైర్డ్)
LIC of India, Kadapa
జననం : 02.07.1965 మరణం: 31.10.2025
గమనిక : 10.11.2025వ తేదీ సోమవారం ఉదయం 10.00 గం॥లకు శ్రీ సాయినాథ నిలయం, ప్లాట్ నెం. 203, కో-ఆపరేటివ్ కాలనీ, కడప నందు జరుగునని తెలియజేయడమైనది. CELL : 7337027017

(c) eenadu

చెరువా.. మైదానమా!

ఈ చిత్రంలో కనిపిస్తున్నది కడప డీఎస్‌ఏ స్టేడియం. చిన్నపాటి వర్షం కురిస్తే చాలూ వాన నీటితో నిండిపోతోంది. హ్యాండ్‌బాల్ మైదానంలో రోజుల తరబడి వర్షపు నీరు నిలిచే ఉండటంతో క్రీడాకారుల సాధనకు అవరోధంగా మారుతోంది. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దీంతో క్రీడాకారులు, వాకర్లకు ఇబ్బంది తప్పట్లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

- ఈనాడు, కడప, న్యూస్‌టుడే, కడప క్రీడలు

రోలర్ స్కేటింగ్ పోటీల్లో సత్తా

వెండి పతకాన్ని చూపుతున్న మనస్విని

కడప క్రీడలు, న్యూస్‌టుడే: కడప నగరం ఎర్రముక్కపల్లెకు చెందిన బింగి మనస్విని రోలర్ స్కేటింగ్ 4-6 సంవత్సరాల వయసు విభాగంలో అద్భుత ప్రదర్శన చేస్తోంది. గత నెలలో జిల్లా స్థాయిలో రెండు బంగారు పతకాలు సాధించిన ఆ చిన్నారి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ మరోసారి ప్రతిభ కనబరిచి వెండి పతకాన్ని కైవసం చేసుకుంది. యూరో కిడ్స్ ప్లేస్కూల్‌లో యూకేజీ చదువుతున్న ఆ చిన్నారి ఏడాదిగా కోచ్‌లు మహేష్, విలియం కేరీ వద్ద స్కేటింగ్‌లో శిక్షణ పొందుతోంది. తల్లిదండ్రులు ప్రవీణ్, శిరీషల ప్రోత్సాహంతో మనస్విని ఈ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరుస్తోంది.

ఎలుగుబంటి దాడిలో గాయపడిన బాధితుడికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబ సభ్యులకు నగదు అందజేస్తున్న అటవీ శాఖ అధికారులు

సిద్దవటం, న్యూస్‌టుడే : చలమారెడ్డికొట్టాలకు చెందిన గోపాలయ్య ఇటీవల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లగా ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రభుత్వం ఆయనకు మంజూరు చేసిన రూ.1.25 లక్షల ఆర్థిక సాయాన్ని అటవీ అధికారులు శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కడప అటవీ అధికారి ప్రసాద్, సిద్దవటం బాధ్య అటవీ అధికారి ఓబులేసు పాల్గొన్నారు.

పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారా..

బ్రాహ్మణ అవివాహితులకు సువర్ణావకాశం

నేడు బ్రాహ్మణ అవివాహిత వధూవరులకు ఈనాడు పెళ్లిపందిరి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్

తెలుగింటి వివాహ పరిచయాలకు ఆత్మీయ వేదిక అయిన 'ఈనాడు పెళ్లిపందిరి' బ్రాహ్మణ అవివాహిత వధూవరులకు ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వధూవరులతో పాటు సంబంధిత కుటుంబీకులు నేడు (ఆదివారం, నవంబర్ 09న) ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు తమ ప్రొఫైల్‌ను ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు 9154366099 & 9154772006 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

● వధూవరుల బయోడేటా & ఫొటోలను పక్కన ఇచ్చిన వాట్సాప్ నంబర్లకు పంపి ఉచిత ప్రొఫైల్ రిజిస్ట్రేషన్‌ను ఫోన్‌లో యాప్ ద్వారా కూడా చూసుకోవచ్చు.

వెయిట్ లిఫ్టింగ్ జిల్లా జట్ల ఎంపిక

కడప క్రీడలు, న్యూస్‌టుడే: వైఎస్సార్ క్రీడా పాఠశాలలో శనివారం వెయిట్‌లిఫ్టింగ్ జిల్లా స్థాయి ఎంపికలు చేపట్టారు. వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ నారాయణరావు పర్యవేక్షణలో కోచ్ శివశంకర్‌రెడ్డి, సీనియర్ వెయిట్ లిఫ్టర్లు ఖలీం, రవికాంత్‌లు సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ఎంపికలు చేపట్టారు. మొత్తం 40 మంది హాజరు కాగా 19 మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సెక్రటరీ నారాయణరావు మాట్లాడుతూ... ఎంపికైన వారు ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు విజయనగరం కొండవెలగాడలో జరిగే రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన వెయిట్‌లిఫ్టర్లు

ఎంపికైంది వీరే..

సబ్‌జూనియర్స్ విభాగం : పృథ్వీ, మాబుఅర్షద్, అశోక్, చైతన్య, భానుతేజ, కిరణ్‌కుమార్‌రెడ్డి, సుదర్శన్, వజీల్ బాషా **జూనియర్స్ విభాగం :** పృథ్వీ, మాబుఅర్షద్, అశోక్, చైతన్య, భానుతేజ, కిరణ్‌కుమార్‌రెడ్డి, వజీల్‌బాషా, అబ్దుల్ రెహమాన్, **సీనియర్స్ విభాగం :** శివరామకృష్ణ యాదవ్, రవిశంకర్, సూర్యనారసింహ వ్యాస్.

బ్యాడ్మింటన్‌లో ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం

కడప క్రీడలు: కడప ఇండోర్ స్టేడియంలో అండర్-11 రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు క్వాలిఫైయింగ్ రౌండ్లను నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి 250 మందికి పైగా క్రీడాకారులు పోటీపడ్డారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని మెయిన్ డ్రాకు ఎంపిక చేస్తామని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఛైర్మన్ జిలానీబాషా తెలిపారు. ఈ టోర్నమెంట్‌కు రెఫరీగా రామకృష్ణ, డిప్యూటీ రెఫరీగా రవికుమార్ హాజరు కాగా... టెక్నికల్ అఫీషియల్స్ 15 మంది వచ్చారు. మొదటి రోజు క్వాలిఫైయింగ్ రౌండ్లను డీఎస్‌డీవో గౌస్‌బాషా ప్రారంభించారు. ముందుగా ఆయన క్రీడాకారిణులను పరిచయం చేసుకున్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఛైర్మన్ జిలానీ బాషా, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు షామీర్ బాషా పాల్గొన్నారు.

క్రీడాకారిణులను పరిచయం చేసుకుంటున్న డీఎస్‌డీవో గౌస్‌బాషా

సింగిల్స్ విభాగంలో పోటీ పడుతున్న బాలిక

ముగిసిన జిల్లా స్థాయి ఖోఖో, క్రికెట్ జట్ల ఎంపికలు

క్రీడావని

కడప క్రీడలు, న్యూస్‌టుడే : స్కూల్ గేమ్స్‌లో భాగంగా శనివారం ఖోఖో, క్రికెట్ జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించారు. ఖోఖో ఎంపికలు కడప మున్సిపల్ ఉర్దూ హైస్కూల్‌లో, క్రికెట్ ఎంపికలు డీఎస్‌ఏ స్టేడియంలోని క్రికెట్ నెట్స్‌లో చేపట్టారు. రెండు క్రీడలకు సంబంధించి సుమారు 300 మంది హాజరయ్యారు. ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు చంద్రావతి, శ్రీకాంత్‌రెడ్డిల పర్యవేక్షణలో వ్యాయామ ఉపాధ్యాయులు ఇజ్రాయిల్, దిలీప్, చక్రపాణి, పవన్‌కుమార్, కృష్ణయ్య, నరేంద్ర, రవి, ఈశ్వరనాయక్, లక్ష్మీదేవిలు సెలెక్షన్ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు. అండర్-14, 17 విభాగాలకు సంబంధించి ఎంపికలను చేపట్టి ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. జిల్లా జట్టుకు ఎంపికైన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వారు తెలిపారు.

ఖోఖో ఎంపికల్లో పోటీ పడుతున్న క్రీడాకారులు

అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల ప్రతిభ

పతకాలు సాధించిన క్రీడాకారులతో వ్యాయామ ఉపాధ్యాయులు

కడప క్రీడలు, న్యూస్‌టుడే : శ్రీకాకుళం జిల్లా గోవిందాపురంలో ఈ నెల 8న జరిగిన స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు చెందిన జాస్మిన్, రాకేష్, వైష్ణవి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. బద్వేలు జడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన జాస్మిన్ హైజంప్ విభాగంలో రజత పతకం, రాకేష్ 400 మీటర్ల పరుగు పోటీల్లో బంగారు పతకంతో పాటు 100 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకాన్ని అందుకున్నారు. వైష్ణవి 400 మీటర్ల పరుగు పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకుంది. వీరిని ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు చంద్రావతి, శ్రీకాంత్‌రెడ్డి, ఏపీ పీఈటీ-ఎస్‌ఏ పీఈ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొగ్గేటి శివశంకర్‌రెడ్డిలు అభినందించారు.

బౌలర్ల జోరు.. బ్యాట్స్‌మెన్ల బెంబేలు!

● ప్రారంభమైన మూడో రౌండ్ క్రికెట్ పోటీలు

ఆరు వికెట్లు తీసుకున్న బౌలర్ రక్షణ్ సాయి

కడప క్రీడలు, న్యూస్‌టుడే : ఏసీఏ సౌత్‌జోన్ అండర్-14 అంతర్ జిల్లాల మూడో రౌండ్ క్రికెట్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో చిత్తూరు-కర్నూలు జట్లు పోటీపడ్డాయి. బౌలర్ల జోరుకు బ్యాట్స్‌మెన్లు బెంబేలెత్తారు. ఒక రోజులోనే 22 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో చిత్తూరు జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు 28.3 ఓవర్లలో కేవలం 63 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. కర్నూలు బౌలర్లలో హేమంత్ 4, యశ్వంత్ సూర్యతేజ 3 వికెట్లు తీసుకున్నారు. ఆపై కర్నూలు జట్టు బ్యాటింగ్ చేసి 34.3 ఓవర్లలో కేవలం 56 పరుగులకు ఆలౌట్ అయింది. చిత్తూరు బౌలర్లలో రక్షణ్ సాయి 6, తరుణ్‌కుమార్ 3 వికెట్లు తీశారు. చిత్తూరు రెండో ఇన్నింగ్స్ ఆరంభించి తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. ● వైఎస్సార్‌ఆర్-ఏసీఏ స్టేడియంలో కడప-అనంతపురం జట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 66.2 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో ప్రశాంత్ 41, తాహీర్ 39 పరుగులు చేశారు. అనంతపురం బౌలర్లలో రోహిత్‌రెడ్డి, విక్రాంత్ చెరో మూడేసి వికెట్లు తీసుకున్నారు. ఆపై అనంతపురం జట్టు బ్యాటింగ్ చేసి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. కడప బౌలర్లలో ముని జ్ఞానేశ్వర్ రెండు వికెట్లు తీశారు.

EENADU Classifieds

AUTO

VEHICLES FOR SALE

రాజమండ్రి ప్రముఖ సంస్థకు కాంట్రాక్టుకు తిరిగిన 2022 Sep మోడల్, కండీషన్‌లో గల Bolero-Neo (నియో), N4 వెహికల్స్ 20 మొత్తం/విడిగా అమ్మకం ✆ 9676144027

BUSINESS SERVICES

WANTED DEALERS/AGENTS

తిరుపతి నందు 22 సంవత్సరాల అనుభవం కలిగిన BIO-Aqua Water Bottling Factory వారికి మార్కెట్ చేయుటకు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలకు డీలర్స్ కావలెను. సంప్ర: 93918 21488, 91580 80444.

BUSINESS OFFER

IndiaStudent.Com AI EdTech Pvt Ltd, Franchise Offer: @5L/Dist & We need Invstmnt 5L-5Cr. Good Returns. Ph: 9908981464

BUILDING CONSTRUCTION

కడపలో రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలకు ఆసక్తి ఉన్నవారు నిర్మాణ రంగంలో 30 సం॥ అనుభవం Er. M.శ్రీనివాసులు AMIE, BSc, LEC Sr. సివిల్ ఇంజినీర్. 8297757827.

EDUCATION

కడప & ప్రొద్దుటూరులో గల కళాశాలలో మెడికల్, డిప్లొమా కోర్సులు DMLT, DOA, DOM, DECG, DRGA, DMST (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్), DMIT-(CT/MRT టెక్నీషియన్), DMPHA (M) శానిటరి ఇన్‌స్పెక్టర్ అడ్మిషన్లు జరుగుచున్నవి. అర్హత: ఇంటర్ (ఏదీ గ్రూప్). Cell : 74166 23777, 7416523777. అర్హత గల వారికి స్కాలర్‌షిప్ కలదు. చివరి తేదీ: 10-11-2025.

ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ॥ 350/- మాత్రమే Contact: KDP: 9989997626 8008514248 PDTR: 8008597620 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

HEALTH & CARE

మనోహరి సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ యూరాలజీ & ఐవీఎఫ్ సెంటర్ 548, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి. 0877-2220244, 7659077770 కిడ్నీలో రాళ్ళు? ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక థూలియం లేజర్ ద్వారా కుట్లు, కోత లేకుండా చికిత్స కిడ్నీ, మూత్ర, లైంగిక, సంతాన లేమి & క్యాన్సర్ సమస్యలు యూరాలజీ, గైనకాలజీ, గ్యాస్ట్రో, ల్యాపరోస్కోపీ, టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్ Dr. K.HARSHA MBBS, MS, MCH(Urology), FEU, FMAS, DMAS CONSULTANT UROLOGIST & ANDROLOGIST

GYNAECOLOGY

ఇందిర హాస్పిటల్ స్త్రీ సంబంధిత వ్యాధులు, ప్రసూతి వైద్యశాల శివశక్తి కళ్యాణ మండపం దగ్గర, ప్రశాంతి నగర్, తిరుపతి. గత 20 సం॥లుగా రెడ్డి & రెడ్డి కాలనీ ఇందిర క్లినిక్‌లో సేవలందించిన డా॥ యం.మమత గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించబడుతున్న హాస్పిటల్ డా॥ యం.మమత MBBS, MD(OBG) స్త్రీల వైద్యనిపుణులు 0877-2222606 7337556382

CARDIOLOGY

డా॥ సి.వెంకటరమణ, M.D., D.M., (కార్డియాలజి) ప్రముఖ గుండె వైద్యనిపుణులు, సంపూర్ణ గుండె చికిత్స ఇ.సి.జి. 2D & కలర్ డాప్లర్, పీడియాట్రిక్, చిన్నపిల్లలు గుండె స్కానింగ్, పేస్‌మేకర్, ఇంప్లాంటేషన్, వెంటిలేటర్ సదుపాయం. 24 గంటలు ఇంటెన్సివ్ కేర్ సదుపాయం. ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు డా॥ ఆర్. నిరుపమ, MBBS, D.G.O. (24 గం॥లు ఎమర్జెన్సీ, ICU, Cathlab CTOT Advanced Surgical OT, Labour Room సౌకర్యం కలదు.) Dr.ఎన్.టి.ఆర్. ఆరోగ్యశ్రీ, EHS, WJHS, All Type of Insurance Available. APSPDCL, ప్రభుత్వ ఉద్యోగులకు రీ ఎంబర్స్‌మెంట్స్ సౌకర్యం కలదు. గుండెకు సంబంధించిన ఏ సమస్యకైనా సంప్ర॥ వెంకటరమణ హార్ట్ మరియు మెటర్నిటి హాస్పిటల్, 10-3-206/A3/A, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి. ✆ 0877-2258183, 94901 09100.

CHEST PHYSICIAN

S.V. అలర్జీ & చెస్ట్ హాస్పిటల్, డా॥ ఎస్. సుబ్బారావు, M.D. (చెస్ట్) శ్వాసకోశ వ్యాధుల నిపుణులు New Address. 1st లైట్రాన్, D.B.R. రోడ్, తిరుపతి. ✆ 74161 10259.

డా॥ గండికోట గురుప్రసాద్, M.D., (చెస్ట్), ఊపిరితిత్తుల వ్యాధుల ప్రత్యేక నిపుణులు. శ్రీ సన్‌సైన్ హాస్పిటల్, # 18-1-50, (రిలయన్స్ ఫుట్‌ప్రింట్ ప్రక్కన), కె.టి.రోడ్డు, తిరుపతి. ✆ 80999 37392, 80999 37393.

RHEUMATOLOGY

డా॥ దామోదరం, MD, DM (NIMS), సీనియర్ రుమటాలజిస్ట్, కీలవాతం నిపుణులు, శుభోదయ రుమటాలజీ హాస్పిటల్, Opp: Raj Tyres, రామానుజ సర్కిల్ దగ్గర, తిరుచానూరు రోడ్డు, తిరుపతి. సంప్ర॥ ✆ 77023 22499.

NEURO

సుధాకర్ న్యూరో క్యూర్ ★ పక్షవాతం, మూర్ఛ వ్యాధి ★ తలనొప్పి, మెడ నొప్పి, నడుమునొప్పి ★ నరములు, కండరముల జబ్బులు ★ మెదడు & వెన్నెముక ఇన్‌ఫెక్షన్ ★ తల, కాళ్లు చేతులు వణుకుట ★ మతిమరుపు, నిద్ర & మానసిక సమస్యలు డా॥ యమ్. సుధాకర్ రావు MD(GOLD MEDALIST), DM (NEURO), EX-ASSISTANT PROFESSOR (SVIMS) CONSULTANT NEUROLOGIST మెదడు, వెన్నెముక, నరముల వైద్య నిపుణులు 10-3-206/ఎ2, వెంకటరమణ హార్ట్ మెటర్నిటీ హాస్పిటల్ ప్రక్కన, రెడ్డి & రెడ్డి కాలనీ, తిరుపతి 0877-2250600 9246770603

Dr. T.M.NAGESH, M.D., D.M. (Neuro), 24 Hrs. స్ట్రోక్ కేర్ సెంటర్, న్యూరో ఎమర్జెన్సీ, ఐ.సి.యూ, పక్షవాతం, మూర్ఛ, తలనొప్పి, వెన్నునొప్పి, వంటి సమస్యలకై APSPDCL, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం కలదు. సంప్ర॥ పద్మావతి మల్టీ స్పెషాలిటీ, 1-6-12E, ఆర్.ఎస్. గార్డెన్, పాత మెటర్నిటీ హాస్పిటల్ రోడ్ ప్రక్కన, రామచంద్ర స్వామి మఠం దగ్గర, తిరుపతి. ✆ 0877-2231599, 2230331, 85005 15515.

డా॥ నిరంజన్‌బాబు, MD (MED), DM, Neuro, పక్షవాతం Stokes, I.C.U (24 hrs), ఫిట్స్ (మూర్ఛ), తలనొప్పి, మైగ్రేన్, తల తిరుగుట, తిమ్మిర్లు, మెడ, నడుము, కండరాల నొప్పులు. సంప్ర॥ సాయినారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, DBR హాస్పిటల్ వెనుక, మారుతీ నగర్, తిరుపతి. ✆ 94944 03825.

INDUSTRY

Wanted: Steel Ramp for Puzzolana 200 TPH Stone Crusher Contact: 94907 94677/ 76608 86583.

PEOPLE CARE

OLD AGE HOME

విశ్వశాంతి గ్రూపు VJA, వృద్ధులకు, పేషెంట్లసేవకు, ఇంటి/వంట, బేబీకేర్‌కు వర్కర్లను భారతదేశం అంతటా పంపగలము ✆ 9951751166, 9505276677

REAL ESTATE

గుంటూరుసిటీలో, గోరంట్ల, లాం, JKC రోడ్డు, ఇన్నర్‌రింగ్ రోడ్, వెనిగండ్ల, పెదకాకాని, నంబూరు, కాజా, మంగళగిరి, తాడికొండలోని ప్లాట్లు అమ్మదలచినవారు. 93999 55545.

PLOT FOR SALE

Site for Sale, 65 Cents doctor own land near Kothavalasa, Visakhapatnam ✆ 9440239894, 9108685818.

CONSULTANCY

తిరుపతి మరియు తిరుపతి పరిసర ప్రాంతాలలో స్థలం కొనాలన్నా అమ్మాలన్నా మమ్మల్ని సంప్రదించగలరు. Ph: 99890 76007, 90320 76007.

TO LET

COMMERCIAL

Commercial Space For Shops/Godowns Near Kadapa Central Jail Kadapa-Tirupati Road. Ph: 9490183339

కడప, 13/110, B.K.M. వీధి, నార్త్ ఫేసింగ్, 51X10, ఏజెన్సీలకు షోరూంలకు అనువైనది. సంప్రదించండి. Ph: 96525 05783.

JOBS

Required ITI/ Diplomain Electricals/ Electronics Candidates with without Exp.for UPS& Stabilizer Service Engineers & Marketing Executives At Anantapur, Tirupathi, Kadapa. Cont: Techser Power Solutions Pvt. Ltd., Cell:9849770651

రామకృష్ణగ్రూప్(AP no.1) Hyd VJA, న్యూఢిల్లీకు టెలీకాలర్స్, కస్టమర్‌కేర్ అన్నిరకాల ఆఫీస్ స్టాఫ్ స్త్రీ/పు కావలెను. జో+వ+జీతం ఇంటర్వ్యూ VJA ✆ 96764 91122, 95736 91122.

ప్రొద్దుటూరులో పార్ట్‌టైం జాబ్ కలదు. కేవలం యువకులకు మాత్రమే అవకాశం. వివరాలకు: శివ శంకర్. సెల్: 9160854887.

బెంగుళూరులోని స్టీల్ కంపెనీలో వేబ్రిడ్జ్ నందు పనిచేయుటకు 2 పోస్టులు Male/Female, జీతం: 12,500 ఇల్లు ఇవ్వబడును. 9845088333, 9010559955.

ప్రముఖ కంపెనీ నందు మార్కెటింగ్ మేనేజర్స్గా (జిల్లా హెడ్క్వార్టర్స్‌లో) పనిచేయుటకు 10-15Yrs అనుభవం కలిగిన వారు కావలెను. ✆: 98491 22077.

HYD లోని అమ్మాయిల అనాథాశ్రమంలో మహిళాకేర్ టేకర్ పార్ట్‌టైమ్ కం. ఆపరేటర్ సేవాదృక్పథం ఉండాలి. జీతం, ఉచిత భో॥వసతి. చదువు: డిగ్రీ, 6301328519

ప్రొద్దుటూరులో నూతన హోటల్ నందు పని చేయుటకు టీ, టిఫెన్ మరియు మీల్స్ మాస్టర్ కావలెను. Cell: 6305048902.

ప్రముఖ కూల్ డ్రింక్స్ ఏజన్సీలో టాటా ఏస్, అశోక్‌లైలాండ్ దోస్త్ వాహనములలో లోడ్ వేసుకొని కడప టౌన్‌లో సప్లయ్ చేయుటకు డ్రైవర్లు కావలెను. జీతం : Rs 14,000. ఆసక్తి గలవారు సంప్ర: Cell: 9490048347, 9248006645.

రామకృష్ణ గ్రూప్ VJA ఇండ్లలో వృద్ధులు, పేషంట్ల సేవకు ఇంటి/వంట బేబీకేర్‌కు వర్కర్లు కావలెను. భో+వ+మంచి జీతం 82475 00574, 92814 52838

FACULTY/ TEACHERS

Wanted Local Teachers Lower Section. TKR High School, Jammalamadugu. Cell : 9603737014

TOURS AND TRAVELS

గుజరాత్, నేపాల్, కాశీ, అయోధ్య, నాగేశ్వరం, సోమనాథ్, ద్వారక, కాట్మాండు అన్నీ ఒకే ట్రిప్పులో స్లీపర్‌బస్ 16డేస్ ఓన్లీ 28000 ✆ 9848782131 Nov25-Dec5

గమనిక క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎటిట డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

వారసత్వ సంపద పరిరక్షణ అందరి బాధ్యత

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ప్రాచీన చరిత్రను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ అన్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని ఇంటాక్ బృంద సభ్యులు శనివారం సందర్శించారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణమూర్తులను సందర్శించారు. అనంతరం జిల్లా కన్వీనరు లయన్ కె.చిన్నపరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. క్షేత్ర దర్శనం కార్యక్రమాన్ని నిర్వహించి మన పురాతన కట్టడాలు, ఆలయాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాల చారిత్రక విశిష్టత, ప్రాశస్త్యంపై విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. వారసత్వ సంపదను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎంఈవో-2 వల్లూరు బ్రహ్మయ్య, న్యాయవాది భారవి, గునిశెట్టి శ్రీనివాసులు, గునిశెట్టి సాయికుమార్, టీఎస్ గౌరీశంకర్, అనంతబోట్ల వెంకటసుబ్బయ్య, వెల్లాల వెంకటేశ్వరచారి, వలకల గౌరీశంకర్, ఆదూరి శివశంకర్‌రెడ్డి, దేవతి రవీంద్రనాథ్ పాల్గొన్నారు.

బలి పీఠం వద్ద పూజలు చేస్తున్న ఇంటాక్ రాష్ట్ర, జిల్లా కన్వీనర్లు లక్ష్మీనారాయణ, చిన్నపరెడ్డి, సభ్యులు

బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెలు తప్పనిసరి

స్పందనకు వందనం

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: ఆర్టీసీ, అద్దె బస్సుల్లో ప్రథమ చికిత్స పెట్టెతో పాటు అందులో తొమ్మిది రకాల మందులు తప్పక ఉంచాలని ఆర్టీసీ ఈడీ (ఆపరేషన్స్) అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీ 'ఈనాడు'లో 'హతవిధీ.. దూదీ లేదు' అనే కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి ఆర్టీసీ ఉన్నత స్థాయి అధికారులు స్పందించి కడప ఆర్టీసీ అధికారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. బస్సులో ప్రథమ చికిత్స పెట్టెతో పాటు అందులో 15-26 గ్రాముల కాటన్ బండిల్స్ (2), బ్యాండేజ్ (5), యాంటీసెప్టిక్ క్రీమ్, డెటాల్, సీల్ బ్లేడ్లు, జలనిరోధక ప్లాస్టర్, ఎలాస్టిక్ ప్లాస్టర్‌లను ఒక్కొక్కటి చొప్పున ఉంచాలని అందులో పేర్కొన్నారు.

పరీక్షలు వాయిదా వేయాలని లేఖ

ప్రొద్దుటూరు విద్య, న్యూస్‌టుడే: బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న సమ్మెటివ్ పరీక్ష నిర్వహించడం సరైంది కాదని భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అంకాల్ కొండయ్య పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10 నుంచి సమ్మెటివ్ పరీక్షలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఇందులో భాగంగా నవంబరు 14 బాలల దినోత్సవం సందర్భంగా పరీక్ష ఉందన్నారు. విద్యార్థులు ఆటపాటల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున ఆరోజు నిర్వహించాల్సిన పరీక్ష వాయిదా వేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామ రాజు, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ మార్తల వెంకటకృష్ణారెడ్డికి లేఖ రాసినట్లు అంకాల్ కొండయ్య వివరించారు.

బ్రౌన్ విగ్రహానికి రంగులద్దాలి

మారుతీనగర్: రాజీవ్ మార్గ్‌లో ఉన్న బ్రౌన్ విగ్రహంతో పాటు దిమ్మెకు రంగులు వేయించాలని జానమద్ది సాహితీపీఠం మేనేజింగ్ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్ నగరపాలక కమిషనర్ మనోజ్ రెడ్డిని కోరారు. ఈ నెల 10వ తేదీన సీపీ బ్రౌన్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం నేపథ్యంలో చొరవ తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన శనివారం విన్నవించారు.

ఎస్టీలకు చెందిన భూముల కబ్జా?

కాశినాయన, న్యూస్‌టుడే: కత్తెరగండ్ల రెవెన్యూ పరిధిలోని రెడ్డికొట్టాల గ్రామ పరిధిలో భూస్వామికి చెందిన భూమిని ల్యాండ్ సీలింగ్ కింద 1984 సంవత్సరంలో ఎస్టీలకు ఒక్కొక్కరికి 85 సెంట్ల చొప్పున 10 మందికి 8.50 ఎకరాలిచ్చారు. వివిధ కారణాలతో గ్రామానికి చెందిన కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సాగు చేయకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగాయి. ఈ క్రమంలో శనివారం సెలవు కావడంతో గ్రామానికి చెందిన కొందరు యంత్రాలతో ముళ్లపొదలను తొలగించారు. దీంతో స్థలాన్ని ఆక్రమిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై తహసీల్దార్ వెంకటసుబ్బయ్యను వివరణ కోరగా.. ఎస్టీలే చదును చేసుకుంటున్నారని, ఎవరు కబ్జా చేయలేదన్నారు.

మాక్ అసెంబ్లీకి ఎర్రగుంట్ల విద్యార్థిని

సంగీత

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న అమరావతిలో నిర్వహించే చిల్డ్రన్స్ మాక్ అసెంబ్లీకి ఎర్రగుంట్ల విద్యార్థిని సంగీత ఎంపికైనట్లు ఎంఈవో-2 రామాంజనేయులు రెడ్డి తెలిపారు. శనివారం ప్రొద్దుటూరు జార్జిక్లబ్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలో ఎర్రగుంట్ల జడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని సంగీత మంచి ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీకి ఎంపికైంది. విద్యార్థినిని ఎంఈవో-1 శివప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు భాస్కర్‌రెడ్డి, చంద్ర ఓబులరెడ్డి, తదితరులు అభినందించారు.

ఉపాధ్యాయుల సెలవులపై రేగిన దుమారం

కడప విద్య, న్యూస్‌టుడే: మైదుకూరు మండలంలోని ఓ కాంప్లెక్స్ పరిధిలో సుమారు ఇరవై మంది ఉపాధ్యాయులు శనివారం సెలవు తీసుకోవడం ఇటు జిల్లా విద్యాశాఖలోనూ అటు ఉపాధ్యాయ వర్గంలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఒకే రోజు ఒకే కాంప్లెక్స్ పరిధిలోని ఎక్కువ సంఖ్యలో సెలవులు తీసుకోవడం.. అందులో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండటం వంటి పరిణామాలతో దుమారం రేగింది. మొంథా తుఫాన్ నేపథ్యంలో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులిచ్చిన కారణంగా రెండో శనివారం పాఠశాలలు నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయం తీసుకోవడంతో యధావిధిగా పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే ముందస్తు ప్రణాళికలో భాగంగా ఉపాధ్యాయులంతా తమ సెలవులను వినియోగించుకున్నారని తెలిసింది. ఈ విషయమై మండల విద్యాశాఖాధికారి పద్మలత మాట్లాడుతూ నెల రోజుల ముందుగా చేసుకున్న ప్రణాళిక ప్రకారం సెలవులు తీసుకుంటామని ఉపాధ్యాయులు అడగటంతో మంజూరు చేశామన్నారు.

విద్య, ఉద్యోగాల ఎంపికలో సమాన రిజర్వేషన్లు అవసరం

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: బీసీలకు విద్య, ఉద్యోగాల్లో సమాన రిజర్వేషన్లు కల్పించాలని బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసుయాదవ్ డిమాండ్ చేశారు. కడప ప్రెస్ క్లబ్‌లో శనివారం బీసీ రాజకీయ చైతన్య రాష్ట్ర మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ జనాభాలో సగభాగం ఉన్న బీసీలు ఆర్థికంగా.. సామాజికంగా అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా చట్టసభల్లో ప్రాధాన్యం కల్పించాలన్నారు. ఇప్పటికీ సరైన విద్య, ఉద్యోగాల్లో బీసీలు లేరన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేసు యాదవ్, చిత్రంలో నాయకులు

(c) eenadu

ప్రొద్దుటూరు

• ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • బద్వేలు • మైదుకూరు

ఎంపికైన సఫియా, మౌనిక

బేస్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పట్టణం రాజబాట వీధిలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు గండి కోటప్రసాద్ తెలిపారు. సఫియా అండర్ 17 విభాగంలో గత నెల 31న రాయచోటిలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. మౌనిక అండర్-14 విభాగంలో చిత్తూరు జిల్లాలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చాటింది. వీరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై ప్రధానో పాధ్యాయుడు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

డ్రగ్స్ రహిత సమాజానికి నడుం బిగించాలి

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: డ్రగ్స్, గంజాయి రహిత సమాజం కోసం అందరం నడుం బిగిద్దామని బద్వేలు పట్టణ సీఐ లింగప్ప పేర్కొన్నారు. శనివారం బద్వేలు పట్టణంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ముద్రించిన గోడపత్రాలు ఆయన ఆవిష్కరించారు. యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని, నాయకులు పాల్గొన్నారు.

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న సీఐ లింగప్ప, డీవైఎఫ్ఐ నాయకులు

టి.కొత్తపల్లెలో వైద్య శిబిరం ఏర్పాటు

మైదుకూరు, న్యూస్‌టుడే : జ్వరాలు, కీళ్లనొప్పులతో బాధపడుతున్న మైదుకూరు మండలం టి. కొత్తపల్లె గ్రామస్థుల కోసం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శనివారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇక్కడి పరిస్థితిపై ఈనాడులో ఈ నెల 8న 'జ్వరాలు, కీళ్లనొప్పులతో ఉక్కిరిబిక్కిరి' అన్న శీర్షికన వార్త ప్రచురితమైంది. మలేరియా జిల్లా అధికారి పి. మనోరమ, డిప్యూటీ డీఎంహెచ్‌వో మల్లేష్, ఇన్‌ఛార్జి మెడికల్ ఆఫీసర్ ఎం.ఎస్. ఖాజామొహిద్దీన్ వైద్య శిబిరం ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.

ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం దూరం

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైకాపా నాయకులు మండల పరిధిలోని గూడెంచెరువు గ్రామంలో శనివారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వంలో పేదలకు వైద్యం, విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించేందుకు వైద్య కళాశాలలు నిర్మించారని చెప్పారు. వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామనడం సరికాదన్నారు. దీనిని నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

అగ్నిమాపక కేంద్రాలకు కొత్త రూపు

జమ్మలమడుగు, ముద్దనూరు ప్రాంతాల్లో నిర్మాణ పనులు

జమ్మలమడుగులో అగ్నిమాపక కేంద్రం నిర్మాణ పనులు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వంలో అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైంది. జమ్మలమడుగులో నూతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణ పనులకు 2021 జనవరి 7వ తేదీన రూ.86 లక్షలు కేటాయిస్తూ అప్పటి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఫైర్ స్టేషన్ ఆవరణలో భూమి పూజ చేసి శిలాఫలకం వేశారు. పనులు మాత్రం జరగలేదు. ఫలితంగా పాత భవనంలోనే అగ్నిమాపకశాఖ కార్యాలయం కొనసాగింది. వర్షం పడితే భవనం ఉరుస్తుండడంతో అక్కడి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వైకాపా అధికారంలో ఉన్న రోజులు పనులకు మోక్షం లభించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఊపందుకున్నాయి.

✦ జమ్మలమడుగులో అగ్నిమాపక కేంద్రాన్ని 1962 జనవరి 20 తేదీన ఏర్పాటు చేశారు. జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం, ముద్దనూరు, కొండాపురం మండలాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే మంటలు ఆర్పేందుకు ఇక్కడి నుంచి వాహనం వెళ్లాలి. అయిదు మండలాల్లో మొత్తం 98 గ్రామ పంచాయతీలున్నాయి. ముద్దనూరు, కొండాపురం మండలాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే జమ్మలమడుగు నుంచి వాహనం వెళ్లేలోగా నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముద్దనూరులో మరొక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన గత ప్రభుత్వంలో కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముద్దనూరులోని తాడిపత్రి రోడ్డులో అగ్నిమాపక కేంద్రం కోసం పనులు ప్రారంభమయ్యాయి.

త్వరలో అందుబాటులోకి..

జమ్మలమడుగులోని ఫైర్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరలో పూర్తవుతాయి. వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశం ఉంది. ముద్దనూరులోనూ పనులు పునాది దశ దాటాయి. **- చంద్రశేఖరప్ప, అగ్నిమాపక శాఖ అధికారి**

ఆలయాల్లో కార్తిక మాస పూజలు

బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే: బద్వేలు మండలంలోని లక్ష్మీపాళెం గ్రామంలో వెలసిన ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తిక శనివారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు స్వామివారిని పూలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ

పెద్దముడియం : మండల పరిధిలోని నెమళ్లదిన్నెలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

లక్ష్మీపాళెంలో పూజలందుకుంటున్న శ్రీవారు

పెద్ద చెరువుకు జలహారతి

పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితేష్‌రెడ్డి

బద్వేలు, న్యూస్‌టుడే: బద్వేలు పెద్ద చెరువు అలుగు పారుతున్న సందర్భంగా శనివారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బద్వేలు నియోజకవర్గ ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బద్వేలు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు బ్రహ్మంసాగర్ ద్వారా నీరు నింపామన్నారు. నీటిని రైతులు సాగుకు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జలవనరులశాఖ ఇన్‌ఛార్జి డీఈఈ వేణుగోపాల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

సీపీఐ ఆధ్వర్యంలో కార్యశాల 29న

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: నగరపాలక, పురపాలక స్థాయిల్లో వర్క్‌షాపులు నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర శనివారం తెలిపారు. స్థానిక పెన్నానగర్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. జిల్లాలో నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల్లో ప్రజలకు మౌలిక వసతులు లేవన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు మగ్గిపోతునా ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. వీటితో పాటు భవిష్యత్తు పోరాటాలకు సన్నద్ధం చేయడానికి రెండు రోజుల పాటు కార్యశాల ఉంటుందన్నారు. సమావేశంలో నాయకులు రామయ్య, సుబ్బరాయుడు, శివారెడ్డి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, చిత్రంలో నాయకులు

శబరిమలకు ప్రత్యేక బస్సులు

బద్వేలు, న్యూస్‌టుడే: అయ్యప్ప స్వామి భక్తుల కోసం శబరిమలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతామని బద్వేలు ఆర్టీసీ డీఎం చైతన్య నిరంజన్ శనివారం తెలిపారు. శబరిమలకు వెళ్లే భక్తులు తమను సంప్రదిస్తే వివరాలను తెలియజేస్తామన్నారు.

మండల స్థాయి చెకుముకిలో ప్రతిభ

చాపాడు, న్యూస్‌టుడే: జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన మండల స్థాయి చెకుముకి క్విజ్ పోటీలో అయ్యవారిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపినట్లు సైన్సు ఉపాధ్యాయులు శ్రీనివాసులు, మునిస్వామి శనివారం తెలిపారు. కె.వికాస్, పి.జగన్, ఎస్. రిజ్వానా ప్రథమ బహుమతులు అందుకున్నారు. త్వరలో వీరు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఉపాధ్యాయులు చెప్పారు.

విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందిస్తున్న ఉపాధ్యాయులు

ఒరిగిన స్తంభం... కనిపించని నియంత్రిక

కుమ్మరపల్లె పొలంలో ఒరిగిన స్తంభాలు పొట్టిపాడులో విద్యుత్తు నియంత్రికకు అల్లుకున్న పిచ్చి మొక్కలు

రాజుపాళెం, న్యూస్‌టుడే: రాజుపాళెం మండలంలోని పలు గ్రామాల్లోని పంట పొలాల్లో విద్యుత్తు స్తంభాలు ఒరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. వర్షాకాలంలో వీస్తున్న గాలులకు ఇవి కూలితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కుమ్మరపల్లె సమీపంలోని పొలాల్లో విద్యుత్తు స్తంభాలు ఒరగడంతో అన్నదాతలు భయాందోళన చెందుతున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు నియంత్రికలకు పిచ్చిమొక్క తీగలు అల్లుకున్నాయి. దీంతో సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ప్రమాదాలు జరగకముందే అధికారులు చర్యలు తీసుకొని విద్యుత్తు స్తంభాలను సరిజేసి, నియంత్రికల చుట్టూ ఉన్న పిచ్చిమొక్క తీగలను తొలగించాల్సి ఉంది.

మహారాజశ్రీ జమ్మలమడుగు సివిల్ జడ్జి కోర్టులో
E.P No. 3/2022, OS No. 201/2017

గొంగటి పార్వతమ్మ, భర్త : వెంకట సుబ్బారెడ్డి, వయస్సు 53 సం॥, గృహిణి, డోర్ నెంబరు 26/82-2, కన్నెలూరు, జమ్మలమడుగు టౌన్ మరియు మండలం, కడప జిల్లా - **పిటీషనర్ / డి.హెచ్.ఆర్**

V/s

గిద్దలూరు సుబ్బరాయుడు, తండ్రి సుబ్బరాయుడు, వయస్సు 38 సం॥, వ్యాపారం, డోర్ నెంబరు 26/3/54, జెడ్.పి. హైస్కూల్ ఎదురుగా, కన్నెలూరు, జమ్మలమడుగు టౌన్ మరియు మండలం, కడప జిల్లా. **- రెస్పాండెంటు /జె.డి.ఆర్**

వేలం నోటీసు

ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయడం ఏమనగా పిటీషనర్ డిక్రీ బాకీ వసూలు కొరకు రెస్పాండెంటు యొక్క క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తిని 24.11.2025 తేదీ ఉదయం గం॥ 10.30 ని॥లకు రాజశ్రీ కోర్టు వారి ఎదుట పబ్లిక్ వేలం వేయుటకు కోర్టు వారు ఆజ్ఞ జారీచేసి ఉన్నందున సదరు తేదీ ఉదయం గం॥ 10.30 ని॥లకు రాజశ్రీ కోర్టు వారి ఎదుట పబ్లిక్ వేలం వేయబడును. కావున ఆసక్తి కలవారు వేలంలో పాల్గొని ఆస్తిని వేలం పాడుకోవచ్చును. వేలం ఎవరి పేరున నిలబడునో వారు అదే రోజు వేలం మొత్తంలో 1/4 వంతు చెల్లించవలసి ఉండును. మిగతా మొత్తంను ఆ తేదీలోగా 15 రోజుల లోపు చెల్లించవలసి ఉండును.

షెడ్యూలు

కడప జిల్లా, జమ్మలమడుగు సబ్‌డిస్ట్రిక్ట్, పెద్దముడియం మండలం, పాలూరు గ్రామ పరిధిలోని పొలం వివరం

సర్వే నెంబరు	విస్తీర్ణం
128-A/P2	- ఎ. 0.4850 సెంట్లు
127-1A-P2	- ఎ. 0.2500 సెంట్లు
116-P3	- ఎ. 0.8300 సెంట్లు
	ఎ. 1.5650 సెంట్లు

గల చెక్కుబంది **తూర్పు :** సరహరిరెడ్డి భూమి, **పడమర :** వెంకట సుబ్బమ్మ భూమి, **ఉత్తరం :** ఈశ్వరయ్య భూమి, **దక్షిణం :** జంగాలపల్లి పుల్లయ్య భూమి.

డిహెచ్ఆర్ ప్రకారం పొలం ఎకర విలువ 3,00,000/-, ఫీల్డ్ అసిస్టెంటు ప్రకారం పొలం ఎకర విలువ : 5,00,000/-, S.R.O ప్రకారం మార్కెట్ విలువ 3,13,000/-

కోర్టు వారి ఉత్తర్వుల మేరకు
వేలం తేదీ : 24.11.2025
కె.మహమ్మద్ సయ్యద్
పిటీషనర్ తరఫు న్యాయవాది, జమ్మలమడుగు.

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి

కొండాపురం, న్యూస్‌టుడే: నేరాలకు అడ్డుకట్ట వేయాలని, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు సిబ్బందికి సూచించారు. శనివారం ఆయన కొండాపురం ఠాణాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ భవనం, పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసుల రికార్డులను పరిశీలించారు. క్రమం తప్పకుండా రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి శాంతిభద్రతలను అదుపులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో సీఐ రాజా, ఎస్సై ప్రతాప్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

మారని అధికారుల తీరు..!

జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే: మండల పరిధిలోని పొన్నతోట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవనంపై నవరత్నాల లోగో, డాక్టర్ వైఎస్సార్ విలేజ్ హెల్త్‌క్లినిక్ పేరు, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రాలే కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలవుతున్నా ఇప్పటికీ చిత్రాలు తొలగించకపోవడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారినా పాత వాసన పోలేదని అధికారుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి.


పొన్నతోట విలేజ్ హెల్త్ క్లినిక్ భవనంపై మాజీ సీఎం జగన్, నవరత్నాల లోగో

ఎగ్జిబిషన్ బకాయిలు చెల్లించాలని నిరసన

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు పురపాలక ఎగ్జిబిషన్ బకాయిలను గుత్తేదారుడు చెల్లించాలని చేపట్టిన నిరసన దీక్షకు ఛైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి శనివారం మద్దతు తెలిపారు. ఎగ్జిబిషన్ నిర్వహణ సమయంలో గుత్తేదారుడు పూర్తి నిధులు చెల్లించాలనే నిబంధనను కమిషనర్ అమలు చేయకపోవడంతో పురపాలక ఖజానాకు నష్టం కలుగుతోందన్నారు. పూర్తి నిధులను చెల్లించే వరకు తమ నిరసన దీక్ష కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సరోజమ్మ, భారతి, జయంతి, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.

నిరసన దీక్షలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి

35 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం

దువ్వూరు, న్యూస్‌టుడే : దువ్వూరు మండలం జిల్లెల్ల గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 35 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంటు డీటీ శివప్రసాద్ తెలిపారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి రేషన్‌బియ్యాన్ని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. మహేంద్రనాథ్‌రెడ్డి, వీఆర్వో రవీంద్ర పాల్గొన్నారు.

ధర పతనం.. మొక్కజొన్న రైతుకు శోకం

జంగాలపల్లెలో వర్షపునీరు చేరడంతో దెబ్బతిన్న మొక్కజొన్న పంట

పెద్దముడియం, న్యూస్‌టుడే: ఆరుగాలం శ్రమించి సాగుచేసిన మొక్కజొన్న ధరలు పతనం కావడంతో అన్నదాతలు కుదేలవుతున్నారు. గిట్టుబాటు ధరకు కత్తెర వేసేలా దళారులు ఇష్టారాజ్యంగా ధరలు తగ్గించి వేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. పెద్దముడియం మండలంలో బోర్ల కింద రైతులు విస్తారంగా మొక్కజొన్న సాగుచేశారు. సుమారు అయిదు వేల ఎకరాలు సాగు చేసినట్లు ఏవో జాకీర్‌షరీఫ్ తెలిపారు. దుక్కి మొదలుకొని పంట కోత, నూర్పిడి వరకు ఎకరాకు రూ. 35 వేలకుపైగా పెట్టుబడి వ్యయం చేశారు. ట్రాక్టరు అద్దె, ఎరువులు, రసాయన ఎరువుల మందుల ధరలు, కూలీల వ్యయంతో పెట్టుబడి తడిసి మోపడవుతోంది. సాగు సమయంలో ఆశాజనకంగా పలికిన ధరలు పంట చేతికొచ్చేసరికి పతనం అవుతుండటంతో దిక్కుతోచని స్థితిలో రైతులున్నారు. ఈ ఏడాది అధిక మోతాదులో పడిన వర్షాలకు పంటకాలం ముగిసినా ఇంకా నీటి నిల్వతో కోతలకు వీల్లేక దెబ్బతింటోంది. క్వింటా ధర రూ.1600నుంచి రూ.1800 వరకు విక్రయిస్తున్నారు. ఒకవైపు పంట నష్టం, మరోవైపు ధర పతనం కావడంతో రెండు విధాలుగా అన్నదాతలు నష్టపోతున్నారు.

గుంతల దారి.. ప్రమాదకరంగా మారి

స్థానిక నంగనూరుపల్లె నుంచి ఎర్రగుంట్ల రోడ్డు వరకు పలు చోట్ల కంకర తేలిన గుంతలపై రాకపోకలకు నరకప్రాయంగా మారింది. గ్రామీణ అనుసంధాన మార్గమైన ఈ రహదారిపై గొయ్యిలు ఏర్పడ్డాయి. కూటమి ప్రభుత్వంలో నాబార్డు కింద రూ.3.70 కోట్లతో 1.70 కి.మీ కొత్తగా తారు రోడ్డు వేసేందుకు అనుమతి వచ్చినా ఇప్పటి వరకు పనులు జరగలేదు. ఈ విషయమై డీఈ సుధాకర్‌రెడ్డిని వివరణ కోరగా త్వరలో బీటీ రహదారి పనులను ప్రారంభిస్తామన్నారు. **- న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు గ్రామీణ**

అదుపు తప్పితే కాలువలోకే..!

మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లె మీదుగా పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్‌కు వెళ్లే రహదారిలోని తెలుగుగంగ చెన్నముక్కపల్లె కాలువపై వంతెన ప్రమాదకరంగా మారింది. రక్షణగోడ లేక పోవడమే కాకుండా భారీ వాహన రాకపోకలతో బ్రిడ్జి కుంగి పోవడంతో దిగువన సిమెంట్ పైపులు వేసి మట్టి నింపారు. తాత్కాలికంగా రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేసినా భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంది. దాదాపు 3వేల పక్కా గృహాలు నిర్మితమవుతున్న ప్రాంతానికి వెళ్లేందుకు లబ్ధిదారుల ఇక్కట్లకు గురయ్యేయ అవకాశం ఉంది.

- న్యూస్‌టుడే, మైదుకూరు, ఈనాడు, కడప

మైదుకూరు ఏఎంసీ పరిధిలోకి నందిపల్లె తనిఖీ కేంద్రం

మైదుకూరు, న్యూస్‌టుడే : మైదుకూరు-బద్వేలు రహదారిపై ఉన్న బ్రహ్మంగారిమఠం మండలం నందిపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ తనిఖీ కేంద్రాన్ని మైదుకూరు వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి తెచ్చారు. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ అధికారులు అనుమతి ఇచ్చినట్లు ఏఎంసీ ఛైర్మన్ ఏపీ రవీంద్ర శనివారం తెలిపారు. మైదుకూరు ఏఎంసీని 2017లో నియోజకవర్గంలోని చాపాడు, దువ్వూరు, ఖాజీపేట, బ్రహ్మంగారిమఠం మండలాలను విలీనం చేశారు. అయితే నందిపల్లె వద్ద ఉన్న చెక్‌పోస్టును బద్వేలు ఏఎంసీ అధికారులే నిర్వహిస్తూ వస్తున్నారు. ఛైర్మన్ కోరికతో నందిపల్లె వ్యవసాయ చెక్‌పోస్టును మైదుకూరు పరిధిలోకి చేర్చడంతో కమిటీ ఆదాయం పెరగనుంది.

ప్రశంసాపత్రాలు అందుకున్న విద్యార్థులతో ఉపాధ్యాయులు

విద్యార్థులకు అభినందనలు

మైదుకూరు, న్యూస్‌టుడే : వృత్తి నైపుణ్యానికి సంబంధించి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ విభాగంలో మైదుకూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీకి ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీలో ప్రతిభ చాటడంతో రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇలియాస్ అహ్మద్ తెలిపారు. విద్యార్థులను వృత్తి శిక్షకులు బోడిపల్లి తేజ, జెర్రి గురుమోహన్, మధురిమ, ఎంఈవోలు పద్మలత, నరసింహశర్మ ఉపాధ్యాయులు అభినందించారు.

విషపురుగు కాటుకు ఒకరి మృతి

పోరుమామిళ్ల, న్యూస్‌టుడే: కాపువీధికి చెందిన చిలమల గుర్రయ్య (43) చికిత్స పొందుతూ కడప రిమ్స్‌లో మృతి చెందినట్లు ఎస్సై కొండారెడ్డి తెలిపారు. పట్టణంలోని కాపువీధికి చెందిన చిలమలగుర్రయ్య ఇంటి బయట నిలబడి ఉండగా ఈ నెల 6న విషపురుగు కుట్టింది. మరసటి రోజు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.

బోధనలో ప్రత్యేకం..
సేవలో ఆదర్శం

ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ లింగారెడ్డి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఎస్.జవహర్ మున్నీర్‌ను రెండు సార్లు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు వరించాయి. తాను పని చేస్తున్న పాఠశాలలను అందంగా తీర్చిదిద్దడం, విద్యార్థుల సంఖ్యను పెంచడం, సమయపాలన, క్రమశిక్షణ నేర్పించడం, సొంత నిధులు వెచ్చించడం, ఉచితంగా దుస్తుల పంపిణీ, విద్యార్థులను దత్తత తీసుకొని చదివించడం వంటి కార్యక్రమాలు చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

❖ ఎస్.జవహర్ మున్నీర్ స్వస్థలం దువ్వూరు. ఎంఏ, బీఎడ్ పూర్తి చేసి 1998 డీఎస్సీలో విజయం సాధించి మైదుకూరు మండలం తువ్వపల్లె ఉపాధ్యాయురాలిగా విధుల్లో చేరారు. నంద్యాలంపేట పంచాయతీ గాంధీనగర్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచారు. ❖ 2000-2009 వరకు లక్ష్మీపల్లెలో, 2009 నుంచి 2017 వరకు ఎర్రబల్లి పంచాయతీ ఉప్పుగుంటలో పనిచేశారు. 2016లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. ❖ 2017 నుంచి 2023 వరకు చాపాడు మండలం లక్ష్మీపేటలో పని చేశారు. అక్కడ 1, 2 తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల ద్వారా విద్యాబోధన చేయించారు. పాఠశాల అభివృద్ధికి సర్కారు రూ.7లక్షలు ఇవ్వగా, ఆమె సొంత నిధులు రూ.3 లక్షలు వెచ్చించారు. 2021లో రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలు పురస్కారాన్ని అందుకున్నారు. 2025లో సెప్టెంబర్ 5న సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారాన్ని స్వీకరించారు.


సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతులమీదుగా పురస్కారాన్ని అందుకుంటున్న జవహర్ మున్నీర్

ఘనంగా అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం

మారుతీనగర్, న్యూస్‌టుడే: వైద్య రంగంలో రేడియాలజీ విభాగం పాత్ర కీలకమని రిమ్స్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీసుశీల, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డిలు అన్నారు. అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం సందర్భంగా శనివారం ఆ విభాగంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా రేడియాలజీ ఆవిష్కరణకర్త రాంట్జెన్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకు కోసి పంచిపెట్టారు. రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ శారద, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజేంద్రనాయుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్, విద్యార్థులు, రేడియోగ్రాఫర్లు పాల్గొన్నారు.

(c) eenadu

కడప

• కడప • పులివెందుల • కమలాపురం

అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం

రాంట్జెన్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న రిమ్స్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ లక్ష్మీసుశీల తదితరులు

మారుతీనగర్, న్యూస్‌టుడే: వైద్య రంగంలో రేడియాలజీ విభాగం పాత్ర కీలకమని రిమ్స్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీసుశీల, వైస్ ప్రిన్సిపల్ విజయభాస్కర్‌రెడ్డిలు అన్నారు. అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవం సందర్భంగా శనివారం ఆ విభాగంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా రేడియాలజీ ఆవిష్కరణకర్త రాంట్జెన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రేడియాలజీ విభాగాధిపతి శారద, అసోసియేట్ ప్రొఫెసర్ రాజేంద్రనాయుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్, రేడియోగ్రాఫర్లు పాల్గొన్నారు.

పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి

విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందిస్తున్న డీఎంహెచ్‌వో నాగరాజు

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, న్యూస్‌టుడే: సమాజాన్ని, కన్న తల్లిదండ్రులను మెప్పించినప్పుడే జీవితానికి నిజమైన సార్థకత ఉంటుందని డీఎంహెచ్‌వో నాగరాజు, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డిలు అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆడిటోరియంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీసుశీల, అకడమిక్ వైస్ ప్రిన్సిపల్‌లు పెంచలయ్య, నాగశ్రీలత, కల్యాణి, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

ఆదర్శమూర్తి భక్త కనకదాసు

భక్త కనకదాసు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఎస్డీసీ వెంకటపతి

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: స్వరకర్త, తత్వవేత్త, సంగీత కారుడైన భక్త కనకదాసు ఆదర్శమూర్తి అని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరనాయుడు కొనియాడారు. కడప కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శనివారం భక్త కనకదాసు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్డీసీ వెంకటపతి, బీసీ సంక్షేమశాఖాధికారి అంజలి తదితర అధికారులతో కలిసి ఆయన భక్తకనకదాసు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. స్టెప్ అధికారి సుబ్బరాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రాయలసీమ అస్తిత్వ వీరుడు రామాచార్యులు

రామాచార్యుల చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సీపీబ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య పార్వతి, సిబ్బంది

మారుతీనగర్, న్యూస్‌టుడే: అస్తిత్వ ఉద్యమ వీరుడు పప్పూరు రామాచార్యులు అని సీపీబ్రౌన్ భాషాపరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య పార్వతి అన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ పరిశోధన కేంద్రంలో శనివారం రామాచార్యుల జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మద్యం నిషేధ ఉద్యమం జరిగినప్పుడు రామాచార్యులు క్రియాశీలక పాత్ర పోషించడమేగాక.. సామాన్య ప్రజలకుసైతం అర్థమయ్యేలా వ్యవహారిక భాషలో కల్లుపెంట పేరుతో నాటకాన్ని రచించి పల్లెల్లో ప్రదర్శించేవారని కొనియాడారు.

నివాసాల మధ్య డంపింగ్ యార్డా!

కడప భాగ్యనగర్ కాలనీ: ఉక్కాయిపల్లెలోని వ్యర్థ నిర్వహణ యార్డును తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. శనివారం ఆ ప్రాంతాన్ని పార్టీ నాయకులు గౌస్‌పీర్, సిరాజుద్దీన్, యూసుఫ్ తదితరులు పరిశీలించారు. నివాసాల మధ్యనున్న కేంద్రాన్ని వెంటనే తొలగించాలన్నారు. నగర పాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

చోరీలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్

రైతుల సమస్యలు తెలుసుకుంటున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి

లింగాల, న్యూస్‌టుడే: వ్యవసాయ మోటార్ల వద్ద కేబుల్ వైర్లు చోరీ చేస్తున్న ముఠాను తక్షణమే అదుపులోకి తీసుకుని చోరీలకు అడ్డుకట్ట వేయాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. వారం రోజుల వ్యవధిలో కోమన్నూతల, తాతిరెడ్డిపల్లె, అంబకపల్లె, గుణకనపల్లె గ్రామాల్లో దొంగలు కేబుల్ వైర్లు ఎత్తుకెళ్తున్నా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల రైతులు శనివారం పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఎంపీ మద్దతిచ్చారు. ఓ వైపు అరటికి గిట్టుబాటు ధరల్లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే.. కేబుల్ వైర్లు అపహరణకు గురవుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నష్టపోయిన వారికి న్యాయం చేయాలన్నారు. ఎస్సై అనిల్‌కుమార్ జోక్యం చేసుకుని కేబుల్ వైర్లను కొన్నవారిని గుర్తించామని రికవరీ చేసి రైతులకు అందిస్తామని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు.

బాలికా నేర్చుకో.. భవిత మార్చుకో

వృత్తి శిక్షణకు ప్రత్యేక తర్ఫీదు

కమలాపురం, న్యూస్‌టుడే: కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు వృత్తి విద్య కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. చదువుల అనంతరం ఇంటి వద్దే ఉండి భవిష్యత్తులో ఉపాధి పొందడానికి కావాల్సిన పలు అంశాలపై తర్ఫీదు ఇస్తున్నారు. బుట్టలు అల్లికలు, గృహోపకరణాలు, ఎంబ్రాయిడింగ్, ఇతర అలంకరణ వస్తువుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. కమలాపురంలోని బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో 306 మంది విద్యార్థినులు అభ్యసిస్తున్నారు. వీరంతా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

విద్యార్థినులకు ఎంబ్రాయిడింగ్ నేర్పుతున్న శిక్షకురాలు సుజన

ముప్పావు గంట సమయం కేటాయిస్తున్నాం: పాఠశాలలో వృత్తి విద్యపై ప్రతి రోజూ 45 నిమిషాల పాటు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నా. విద్యార్థులకు అల్లికలు, అలంకరణలు, మెహందీ డిజైన్లు వంటివి నేర్పిస్తున్నాం. పలు శుభకార్యాలల్లో మహిళలను విద్యార్థినులు ప్రత్యేకంగా అలంకరించి చేతి ఖర్చులకు సంపాదించుకుంటున్నారు. అవసరమైన ముడి సరకులు, కుట్టు యంత్రం, ఇతర సామగ్రి ప్రభుత్వం నుంచి సరఫరా చేస్తే వారికి మరింత ఉపయోగం కలుగుతుంది. **- సుజున, శిక్షకురాలు**

మెహందీతో గుర్తింపు : పాఠశాలలో మెహందీ వేయడం నేర్చుకున్నా. మొదట కుటుంబ సభ్యులు, బంధువులకు మెహందీ వేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. బ్యూటీపార్లర్‌పై శిక్షణ తీసుకున్నాక ఒక్కొక్కరికి మెహందీ వేస్తే రోజుకు రూ.300 చొప్పున ఇస్తున్నారు. భవిష్యత్తులో ఉపాధికి ఉపయోగపడుతుంది.
- గాయత్రి, 9వ తరగతి, కమలాపురం

బాగుందని మెచ్చుకుంటున్నారు : మా పాఠశాలలో ప్రతి రోజూ 45 నిమిషాల పాటు బ్యూటీషియన్ చేసే విధానంపై కొన్ని రోజుల పాటు శిక్షణ తీసుకున్నా. దీంతో నేను ప్రస్తుతం బంధువుల శుభ కార్యాలు, మా స్నేహితురాళ్ల ఇళ్లకు వెళ్లి బ్యూటీషియన్ చేస్తున్నా. భవిష్యత్తులో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకుని నా కాళ్లపై నేను నిల్చుంటాననే నమ్మకం కలిగింది.
- అమృత, 10వ తరగతి, కమలాపురం

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయొద్దు

మాట్లాడుతున్న మాజీ ఎంపీ తులసిరెడ్డి, చిత్రంలో నాయకులు

చిన్నచౌకు, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేయొద్దంటూ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. కడపలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు.. గత వైకాపా ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేయడంతో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. 17 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం రూ.2.27 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం పేరిట రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు అప్పుల భారం మోపడం తగదన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులు తెప్పించడంలో అటు మాజీ సీఎం జగన్, ఇటు సీఎం చంద్రబాబు ఇద్దరూ విఫలయ్యారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసాద్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.

తరగతి గదిలోనే తోటి విద్యార్థినిపై దాడి

కడప, నేరవార్తలు: రికార్డులు రాసే విషయమై విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న గొడవలో కోపోద్రిక్తుడైన ఓ విద్యార్థి (20) సహ విద్యార్థిని (19)ని విచక్షణారహితంగా జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన నగర పరిధిలోని ఓ కళాశాలలో శనివారం చోటు చేసుకుంది. రికార్డు సక్రమంగా రాయలేదన్నందుకు దాడికి పాల్పడ్డాడని బాధిత విద్యార్థిని తెలిపింది. ప్రిన్సిపల్ అతన్ని అడ్డుకుని విద్యార్థిని రిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. భాజపా, ఏబీవీపీ నాయకులు దాడికి పాల్పడిన విద్యార్థిని సస్పెండ్ చేయాలని ఆందోళన చేశారు. కళాశాల నిర్వాహకులు దాడికి పాల్పడిన విద్యార్థిని సస్పెండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో అతనిపై కేసు నమోదు చేశారు.

మహిళ అదృశ్యంపై ఫిర్యాదు

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: చిన్నచౌకు ఠాణా పరిధిలో ఓ మహిళ అదృశ్యమైనట్లు ఎస్సై రాజరాజేశ్వరరెడ్డి తెలిపారు. నగరంలోని ఓ వార్డుకు చెందిన యువతి (21) హైదరాబాద్‌లో కొన్నాళ్లు ఉద్యోగం చేసి ఇటీవల ఇంటికొచ్చారు. ఈ నెల 6వ తేదీ ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లి శనివారం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

పులివెందుల, న్యూస్‌టుడే: పులివెందులలోని ఓ టెక్స్‌టైల్స్ పరిశ్రమలో ఉద్యోగిగా ఉన్న శరవణ (37) అనే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పరిశ్రమలోని తన గదిలో ఉరేసుకుని మృతి చెందినట్లు ఉండగా.. ఆ పరిశ్రమ యాజమాన్యం బయటకు పొక్కనీయకుండా యత్నించింది. స్థానికుల ద్వారా ఈ విషయం బహిర్గతం కావడంతో పులివెందుల పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలోని శవాగారానికి తరలించారు.

IN THE COURT OF THE HON'BLE PRINCIPAL SENIOR CIVIL JUDGE :: KADAPA
S.O.P.No. 12/2025

1. Smt. Challa Aswini, W/o Late Y.Harsha Kalyan Reddy, aged about 34 years, Hindu, Aadhar No: 7619 6755 8003, Cell No: 7013283738, 9848178315, Email Id: kalyanapplets@gmail.com
2. Y.Jaya Vasishta Reddy, S/o Late Y.Harsha Kalyan Reddy, aged about 8 years, Hindu, Student, Minor Rep. by his natural guardian mother namely Smt. Challa Aswini, Aadhar No: 5480 9388 8758.
3. Y.Rushanth Karthikeya Reddy, S/o Late Y.Harsha Kalyan Reddy, aged about 5 years, Hindu, Student, Minor Rep. by his natural guardian mother namely Smt. Challa Aswini, Aadhar No: 9761 1180 4331.
All are residing at D.No.39/435-14-3, Vivekananda Nagar, D Cross, Road No.7, Near Bridge Play School, Kadapa City and District. **- PETITIONERS**

Vs

Smt. Yerragudi Sri Kumari, W/o Y. Rama Gopal Reddy, aged about 52 years, Hindu, residing at D.No. 36/261-1-3, Nagamuni Reddy Colony, Chinna Chowk, Kadapa City and District, Aadhar No: 3897 5632 8849, Cell No: 8328279100. Email Id: not known. **- RESPONDENT**

NOTICE

ఇందుమూలముగా యావన్మందికీ తెలియజేయడమేమనగా పై తెల్పిన పిటీషనర్స్, తమని మరియు రెస్పాండెంట్‌ను క్రింద తెల్పిన షెడ్యూల్‌కు సంబంధించి కీ॥శే॥ వై.హర్ష కళ్యాణ్‌రెడ్డి గారికి వారసులుగా నిర్ధయించమని కోరుతూ పై తెల్పిన రాజశ్రీ కోర్టు వారి ఎదుట SOP No. 12/2025 అను దావాను వేసియున్నారు. సదరు కేసులో ఎవరికైనా ఏమైనా అభ్యంతరములు ఉన్న యెడల 20.11.2025వ తేదీన ఉదయం 10.30 గంటలకు పై తెల్పిన రాజశ్రీ కోర్టు వారి ఎదుట స్వయంగా గానీ లేదా వకీలు ద్వారా గానీ హాజరై అభ్యంతరములు తెలుపుకొనవచ్చును. లేనంతట ఎవరికీ ఎటువంటి అభ్యంతరములు లేవని రాజశ్రీ కోర్టు వారు తీర్మానించబడును.

SCHEDULE

The assured/insured amount of late Y.Harsha Kalyan Reddy in Reliance General Insurance Company Limited, RCare Health, No.1-89/3/B/40 to 42/KS/ 301, 3rd Floor, Krishe Block, Krishna Sapphire, Madhapur, Hyderabad, Telangana-500061.

The insured/assured amount of Rs.20,00,000/- being the Policy bearing No. 130492329141002692.

By the order of the Hon'ble Court

ఇట్లు : **Sri P.Srikanth Reddy,**
Advocate, Kadapa.

కోదండ రాముడి అభిషేకం నయనానందకరం

జగదభిరాముడికి వస్త్రాలు తీసుకొస్తున్న ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ అభిషేకం క్రతువు ఆద్యంతం నయనానందకరంగా జరిగింది. పురుషోత్తముడికి శనివారం సుప్రభాత సమయాన ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్ వస్త్రాలు సమర్పించారు. అర్చకులు వీణా రాఘవాచార్యులు, మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా అభిషేకించారు.

సమస్యలు ఆలకించి పరిష్కరించండి

కడప గ్రామీణ, న్యూస్‌టుడే: తమ సమస్యలు పరిష్కరించాలని ఉపాధి హామీ పథకంలో పనిచేసే సాంకేతిక సహాయకుల సంఘం నాయకులు కోరారు. డ్వామా పీడీ ఆదిశేషారెడ్డిని శనివారం కలిసి వినతి పత్రం అందజేశారు. నాలుగు నెలలుగా తమకు జీతాలు రాలేదని కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా ఉందన్నారు. తమతో పాటు అదే పథకంలో పనిచేసే పలు విభాగాల వారికీ జీతాలు రాలేదన్నారు. సమస్యను పరిష్కరించి ఆదుకోవాలన్నారు. సంఘ నాయకులు మునిశేఖరరాజు, పెంచలయ్య, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సిద్దవటం ప్రభుత్వ ఖాజీ సస్పెండ్

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: సిద్దవటం మండల ప్రభుత్వ ఖాజీ సయ్యద్ షా షబ్బీర్ అలం ఖాద్రీని ఆరు వారాల పాటు సస్పెండ్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ 16వ తేదీన రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ శాఖ పీర్ సయ్యద్‌షా షబ్బీర్‌ఆలం ఖాద్రీని ప్రభుత్వ ఖాజీగా నియమించారు. ఈ నేపథ్యంలో ఆయనపై వక్ఫ్ బోర్డులో రెండు క్రిమినల్ కేసులు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా పెండింగ్‌లో ఉన్న తరుణంలో వీటిని పరిగణలోనికి తీసుకుని హైకోర్టు ప్రభుత్వ ఖాజీ నియామకాన్ని సస్పెండ్ చేసింది.

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

కడప విద్య, న్యూస్‌టుడే: నగరంలోని సాలెనాగయ్య వీధి నగరపాలక ఉర్దూ పాఠశాలలో శనివారం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మౌలానా ఆజాద్ జీవిత చరిత్రపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అబ్దుల్ ముక్సిత్‌ఖాన్, కోఆర్డినేటర్ డాక్టర్ హకీముద్దీన్, కన్వీనర్ మొహమ్మద్ సికందర్ హుస్సేన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫసియుల్లాఖాన్ పాల్గొన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడాకారులతో కరచాలనం చేస్తున్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి

పులివెందుల, న్యూస్‌టుడే: క్రీడలతో మానసికోల్లాసం పెరుగుతుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ క్రీడా ప్రాంగణంలో శనివారం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించారు. తెదేపా పార్లమెంటరీ కార్యదర్శి మైసూరారెడ్డి, నాయకులు జ్ఞానేశ్వరనాయుడు, గంగిరెడ్డిలు పాల్గొన్నారు.

ఎస్టీయూ నగర అధ్యక్షుడిగా సాదిక్‌అలీ

కడప విద్య, న్యూస్‌టుడే : రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) కడప నగర అధ్యక్షుడిగా సాదిక్‌అలీ ఎన్నికయ్యారు. స్థానిక వీవీఆర్ ఎస్టీయూ భవన్‌లో కడప అర్బన్, రూరల్, రీజనల్ కౌన్సిల్ సమావేశాలు రీజియన్ కన్వీనర్ అబ్దుల్ వాజిద్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం నూతన నగర కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా సురేష్ బాబు, పరిశీలకులుగా కంభం బాలగంగిరెడ్డిలు వ్యవహరించారు. వారు నూతన కమిటీ వివరాలను శనివారం వెల్లడించారు. నగర ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ, ఆర్థిక కార్యదర్శిగా యస్మీన్ ఎన్నికయ్యారు. నూతన నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రణాళిక ప్రకారం కృషిచేస్తామని వివరించారు.

ప్రాచీన చరిత్రపై అధ్యయనం అవసరం

జెండా ఊపి క్షేత్ర సందర్శనను ప్రారంభిస్తున్న ఇంటాక్ రాష్ట్ర కన్వీనర్ లక్ష్మీనారాయణ

కడప విద్య, న్యూస్‌టుడే: మన ప్రాచీన చరిత్రను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని భారత జాతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ ఇంటాక్ రాష్ట్ర కన్వీనర్ లక్ష్మీనారాయణ అన్నారు. నగరంలో శనివారం ఇంటాక్ కడప చాప్టర్ కన్వీనర్ లయన్ కె.చిన్నపరెడ్డి ఆధ్వర్యంలో క్షేత్ర సందర్శన నిర్వహించారు. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రధానంగా విద్యార్థులు చరిత్రను తెలుసుకోవడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ సంపద ప్రాశస్త్యాన్ని అవగాహన చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కడప జిల్లాలోని పుష్పగిరి, ఒంటిమిట్ట, నందలూరు ఆలయాలను సభ్యులు, వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో గునిశెట్టి శ్రీనివాసులు, సాయికుమార్, టీఎస్ గౌరిశంకర్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.

మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

సిద్దవటం, న్యూస్‌టుడే: సిద్దవటం మండలంలో రెండు మద్యం దుకాణాల ఏర్పాటు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిద్దవటం ఎక్సైజ్, ప్రొహిబీషన్‌శాఖ సీఐ రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో సిద్దవటం మండలంలో ఏర్పాటైన రెండు దుకాణాలకు నష్టాలు రావడంతో సంబంధిత వ్యాపారులు దుకాణాలను మూసేశారని గుర్తు చేశారు. వీటిని మళ్లీ ఏర్పాటు చేసేందుకు కలెక్టరు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 10వ తేదీలోపు సిద్దవటం ఎక్సైజ్, ప్రొహిబిషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

రాజశ్రీ గౌరవనీయ కడప 6వ అదనపు జిల్లా జడ్జి గారి కోర్టు పరిధిలో
I.A.No. 618/2025 / O.S.No. 47/2025

జి.వి.అనిల్‌కుమార్‌రెడ్డి, ఎ.నారాయణ
- వాదులు/పిటీషనర్లు

Vs

కనపర్తి వెంకటసుబ్బారెడ్డి, కనపర్తి పెద్దసుబ్బారెడ్డి
- ప్రతివాదులు/రెస్పాండెంట్లు

పబ్లిక్ నోటీసు

షెడ్యూలు నందు కనపరచిన భూమిపైన మా క్లయింట్లు రాజశ్రీ కడప 6వ అదనపు జిల్లా కోర్టు నందు సివిల్ వ్యాజ్యం దాఖలు చేసినారు. పైన కనపరచిన కేసు న్యాయస్థానంలో పెండింగులో వున్నందువలన (Lis - pendency) షెడ్యూలు దాఖలా భూమిపైన ఎలాంటి క్రయ, విక్రయాలు జరిపినా అటువంటి విక్రయాలు చట్టప్రకారము చెల్లనేరవు మరియు కోర్టు ఉత్తర్వులకు బాధ్యత వహించవలెను అని సాధారణ ప్రజలకు పత్రికల ద్వారా తెలపడమైనది.

షెడ్యూలు

కడప రూరల్ సబ్ డిస్ట్రిక్ట్, వల్లూరు మండలం, లేబాక గ్రామ పొలంలో భూమికి నెంబరు వారి వివరం: సర్వే నెంబరు - 679 పైకి ఎ.8.00 సెంట్లు లేదా 3.240 హెక్టార్లు గల భూమికి హద్దులు.
తూర్పు - ఇదే సర్వే నెంబరులో ప్రతివాదుల భూమి, **పడమర** - పాపాఘ్ని నగర్ కాలనీ రోడ్డు, **ఉత్తరం** - కడప-తాడిపత్రి రోడ్డు, **దక్షిణం** - పాపాఘ్ని నగర్ కాలనీ, గుజ్జల ఓబన్న గారి భూమి.

E.V.SUDHAKAR REDDY,
S.NOORULLA
Advocates, Proddatur.

పరీక్షల్లో ప్రతిభ చూపితే ప్రోత్సాహకాలు

కూరగాయలను పరిశీలిస్తున్న ఎస్ఎస్ఏ కేజీబీవీల విభాగం రాష్ట్ర కార్యదర్శి దేవానందరెడ్డి

పెండ్లిమర్రి, న్యూస్‌టుడే: క్రమశిక్షణతో కష్టపడి చదివి పదోతరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను విజయవాడకు పిలిపించి నగదు బహుమతితో పాటు సన్మానిస్తామని ఎస్ఎస్ఏ కేజీబీవీల విభాగం రాష్ట్ర కార్యదర్శి దేవానందరెడ్డి అన్నారు. పెండ్లిమర్రిలోని కేజీబీవీని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినుల విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు. అందరూ చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణను పరిశీలించారు.

రాములోరి సేవలో ప్రముఖులు

బలిపీఠం వద్ద పూజలు నిర్వహిస్తున్న క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ సూర్యనారాయణరాజు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్య కుటుంబ సమేతంగా శనివారం సందర్శించారు. ఆలయ మర్యాదలతో ఆయనకు తితిదే అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో కొలువైన సీతారామలక్ష్మణమూర్తులను దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ విప్పేష్ సూర్య నారాయణరాజు శనివారం సందర్శించారు. రాములోరి సన్నిధికి విచ్చేసిన ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రశంసలు

ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న హెచ్ఎం రవీంద్రకుమార్

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: కడప నగరం నిర్మల పాఠశాల ప్రాంగణంలో జరిగిన జిల్లా స్థాయి నైపుణ్య పోటీల్లో ఒంటిమిట్ట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యనభ్యసిస్తున్న పి.ఫయాజ్, ఎన్.కన్నయ్య, పి.వెంకట విష్ణులు సాంకేతికతను జోడించి ప్రతిభ చాటారు. ఒకేషనల్ కోర్సు విభాగంలో ఆటో మొబైల్స్ రంగంలో నమూనాను తయారు చేయించారు. వాహనాల్లో పొగ వచ్చినా, నిప్పు రాసుకున్నా మంటలు వ్యాప్తి చెందేలోపు అత్యవసర తలుపులు క్షణాల్లో తెరుచుకునేలా ఉపాధ్యాయులు మల్లేశ్వరి, పూజిత పర్యవేక్షణలో బృహత్తర ప్రాజెక్టును రూపొందించారు. జిల్లా స్థాయిలో సత్తా చాటారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో జరగనున్న సైన్స్ ప్రదర్శనకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా వారిని ప్రధానోపాధ్యాయుడు రవీంద్రకుమార్ శనివారం అభినందించారు. ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేశారు.

లింగమూర్తి సేవలు చిరస్మరణీయం

మారుతీనగర్, న్యూస్‌టుడే: రాయలసీమ అభివృద్ధి కోసం కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, రాయలసీమ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి లింగమూర్తి పరితపించే వారని రాకపా రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక జిల్లా కార్యాలయంలో లింగమూర్తి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉన్నత చదువులు చదివిన ఆయన ఉజ్వల భవిష్యత్తును వీడి ఉద్యమబాటను ఎన్నుకున్నారని.. తాను ఎంచుకున్న మార్గం ఎంతో మందిలో స్ఫూర్తి నింపిందన్నారు.



(c) eenadu